ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

★ ★

Regd. No. H-4

టెక్స్‌మో మోటార్లు అండ్ పంపులు

ఫోన్: 3347
గ్రామ్స్: TEXMOTOR
ఒక సంవత్సరము గ్యారంటీ
కొనేముందు చూసి మోసపోకండి
టెక్స్‌మో ఇండస్ట్రీస్ (ప్రై) కోయంబత్తూరు.

ఆంధ్రప్రభ

వేకోగ్రైప్‌క్యూర్

సంపుటి : 34 సంచిక : 152 విజయవాడ 4-6-1969 బుధవారం 6 పేజీలు: 12 పైసలు

రాజధానిలో పోలీసు కాల్పులు: 6గురి మృతి 32 మందికి గాయాలు

పెక్కుచోట్ల పోలీసులతో ప్రదర్శకుల ఘర్షణ: హైదరాబాద్, వరంగల్ నగరాలలో కర్ఫ్యూ విధింపు

సైనిక శకటాలపై రాళ్ల వర్షం: దుకాణాల లూటీ; పోస్టాఫీసులకు నిప్పు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూన్ 3

రాష్ట్ర రాజధానిలోను, వరంగల్ పట్టణంలోను నేడు కూడా పెద్దపెట్టున అల్లరులు, హింస, దౌర్జన్యాలు, దహనకాండ కొనసాగినవి. పోలీసుబృందాల పైన, ప్రభుత్వ శకటాలపైన, దుకాణాలపైన, విద్యార్థుల పరీక్షా కేంద్రాలపైన, పోస్టాఫీసులు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు మున్నగు కేంద్ర కార్యలయాలపైన దాడి చేసి విచ్చలవిడిగా కిరాతక కృత్యాలకు ఒడిగట్టిన గుంపులను చెదరగొట్టడానికి నేడు హైదరాబాద్‌లో ఉదయంనుంచి సాయంత్రంవరకు పోలీసులు 12 సార్లు కాల్పులు జరుపగా ఆరుగురు మరణించారు. 32 మంది గాయపడ్డారు.

వరంగల్ పట్టణంలోకూడా నేడు తిరిగి అల్లరులు ప్రజ్వరిల్లగా పోలీసులు కాల్పులు జరిపారని, పన్నెండేండ్ల బాలునితో సహా అయిదుగురు గాయపడ్డారని తెలియవచ్చింది. అయితే, ఇద్దరు మరణించినట్లు అనధికార వార్తలు పేర్కొన్నవి. వరంగల్‌లో నేటి సాయంత్రం 6 గంటలనుంచి జిల్లా కలెక్టర్ 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.

జంటనగరాలలో నేటిరాత్రి 10 గంటలనుంచీ రేపు ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ విధించినట్లు ప్రభుత్వ ఛీఫ్ సెక్రెటరీ శ్రీ ఎం. టి. రాజు ప్రకటించారు.

జంటనగరాలలోను, జిల్లాలలోను నిన్న మొత్తం అయిదుగురి మరణానికి కారణమైన పోలీసు కాల్పులకు ప్రత్యేక తెలంగాణా ఆందోళన కారులు నేడు 'బంద్' జరిపారు.

శ్రీ ఎం. శ్రీధర్‌రెడ్డి నాయకత్వానగల 'మహా' తెలంగాణా ప్రజా సమితి కూడా ఇంతకుముందు నేడు 'బంద్' జరుపుతున్నట్లు ప్రకటించింది.

నేడు హైదరాబాద్‌లో మరణించిన ఆరుగురిలో ఇద్దరు కాచిగూడాలో జరిగినపోలీసు కాల్పులలోను, తక్కినవారు తరవాత ఆస్పత్రిలోను చనిపోయారు.

నగరంలో అంతటా కూడా పోలీసుబృందాలపై ఆందోళనకారులు ఎడతెరిపిలేకుండా రాళ్ళ వర్షం కురిపించారని పోలీసు కమీషనర్ శ్రీ బి. ఎన్. కల్యాణరావుతెలియ జేశారు.

నేడు కూడా దహన కాండ విచ్చల విడిగా కొనసాగింది.

పోలీసు వాహనాలు దగ్ధం

ఒక పోలీస్ ట్రక్కును, ఒక పోలీస్‌జీపును, పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కారును, ఒకసబ్ ఇన్‌స్పెక్టర్‌మోటారుసైకిల్‌ను తగులబెట్టారు.

ఆందోళనకారులు నగరంలోని వివిధప్రాంతాలలో అనేక భవనాలపై రాళ్ళ వర్షం కురిపించి వాటిని నష్టపరచిన పిదప దహన కాండకు ఒడిగట్టారు.

64సార్లు అగ్నిమాపక దళాలకు పిలుపు

నేడు మంటలను ఆర్పడానికి 64సార్లు అగ్నిమాపక దళాలవారిని పిలువవలసివచ్చింది. దహనకాండలోకెల్లా నింబోలీ అడ్డాలోని ఖాదీ షాపును దగ్ధం చేసిన సంఘటన పెద్దది.

రైల్వేస్టేషన్‌కు నిప్పు

నిప్పుపెట్ట బడినవాటిల్లో అఫ్జల్ పూర్ హైస్కూలు, దబీర్ పూరా (స్థానిక)రైల్వే స్టేషన్, కాచిగూడా వద్ద ఒక ప్రయివేటు భవనం ఉన్నాయి.

డి.ఇ.ఓ.కార్యాలయంపై దాడి

గుంపులు డి. ఇ. ఓ. కార్యాలయంపై రెండు సార్లు దాడి చేశాయి. ఉదయం కార్యాలయం ఆవరణలోని ఒక జీపు ట్రైలర్‌ను దగ్ధం చేశారు. మధ్యాహ్నం కొన్ని రిజిస్టర్లను, ఫైళ్ళను బయటికితీసుకునిపోయి వాటిని రోడ్డు మీద తగులబెట్టారు.

లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం

నగరంలోని అనేక ప్రాంతాలలో గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు పదేపదే లాఠీ చార్జీలు చేసి, బాష్పవాయువు ప్రయోగించవలసివచ్చింది. నారాయణగూడ క్రాస్‌రోడ్స్ సమీపాన ఒక అడ్వకేట్‌కారుపై రాళ్ళురువ్వి దానిని నష్టపరిచారు. గన్‌ఫౌండ్రీలో ఒక బార్‌ను తగులబెట్టారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌వద్ద, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులోను గుంపులు విపరీతంగా రాళ్ళ వర్షం కురిపించారు. పోలీసులు వారిని తరిమి వేశారు. మరొక గుంపు పారడైజ్ టాకీస్‌సమీపాన ఒక ఎలెక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్‌కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని తరిమివేసి ఆ ప్రయత్నం విఫలం చేశారు.

అమెరికన్ శకటంగల్లంతు

అల్లరులలో కనిపించకుండా పోయిన శకటాలలో అమెరికన్ శాంతి దళానికి చెందిన ఒక శకటం ఉన్నది.

గల్లంతు అయిన ఈ కారులో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారు కూడా కనిపించడం లేదని, పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలియ జేయ బడింది.

ఎదురు కాల్పులు

ఎవరో తెలియని వ్యక్తులు కొందరుతుపాకులతో ఎదురు కాల్పులు జరిపారని, ఈ సంఘటనలు గౌలీగూడా వద్ద, పరీక్షాకేంద్రమైన గన్‌ఫౌండ్రీలోని ఆల్‌సెయింట్స్ హైస్కూలు సమీపాన జరిగినవని, ఒకరు గాయ పడ్డారని తెలియవచ్చింది.

మార్కెట్లు మూసివేత

బంద్ మూలంగా హైదరాబాద్‌లోని మొత్తం ఆరు ధాన్యం మార్కెట్లు, విత్తనాల మార్కెట్లు, సికింద్రాబాద్‌లోని మార్కెట్లు మూత పడ్డాయి.

కూరగాయల మార్కెట్లన్నీ కూడా మూసివేశారు.

పౌరులకు బియ్యంకూడా లేని పరిస్థితి

ఆదివారంనుంచీ కూడా ప్రధానమైన మార్కెట్లన్నీ మూత పడి ఉండడంచేత జంటనగరాలలో అనేకమంది గృహస్థులు బియ్యం, గోధుమలు కూడా లేక అవస్థపడ్డారు.

పాలసరఫరాకుఅంతరాయం

పాల సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. విజయవాడనుంచిగాని, లాలాపేటనుంచిగాని పాల శకటాలు వచ్చి జంటనగరాలలో తిరగడం లేదు. హైదరాబాద్‌లో దాదాపుఅన్ని పాల కేంద్రాలు దగ్ధం చేయడమో లేదా రోడ్ల మీద అవరోధంగా పెట్టడానికి ఉపయోగించడమో జరిగింది. ఎక్కడన్నా విడిగా పాలు అమ్మేవారు లీటర్ రు. 3—50 ధర చొప్పున అమ్ముతున్నారు.

హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాలకు రోడ్డు ట్రాఫిక్ రద్దు

హైదరాబాద్ దాని చుట్టు ప్రక్కల రాష్ట్రాల మధ్య రోడ్డు ట్రాఫిక్‌నిలిపివేయబడింది.

పోలీసులతో పిల్లల సమరం

మురికి పేటల ప్రాంతాలలో ఉండే 18 ఏండ్ల లోపు పిల్లలంతా విచ్చల విడిగా వీధుల్లో తిరుగుతూ పోలీసులతో సంఘర్షణలకు దిగారు. దహనకాండ దృశ్యాలు చూచి ఆ పిల్లలు ఆనందిస్తూ వచ్చారు.

మిగతా 3 వ పేజీలో

పరీక్షలు వాయిదా వేయకపోతే బంద్ కొనసాగింపు

డాక్టర్ చెన్నారెడ్డి హెచ్చరిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 3: జంట నగరాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్కూలు పరీక్షలను వాయిదా వేయాలని, ఇదిగనుక జరగకపోతే బంద్‌ను రేపుకూడా కొనసాగించడం జరుగుతుందని, తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి హెచ్చరించారు. తెలంగాణా పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటివద్ద పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకే రోజులో నగరంలో ఇన్నిసార్లు కాల్పులు జరపడం ఇంతకు ముందు కనీవినీ ఎరుగనిదని, 14 మంది వరకు మృతి చెందారని, 54 మందికి గాయాలు తగిలాయని డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తమ పూర్వ అభ్యర్థనను ఆయన పునరుద్ఘాటించారు.

కొత్త రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేదీ ప్రజలను సంతృప్తిపరచదని, ప్రజలంతా యుద్ధ మార్గంలో ప్రవేశించారని ఆయన అన్నారు.

గత రాత్రి డాక్టర్ చెన్నారెడ్డి ప్రజాసమితి సభ్యులు గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్‌ను కలుసుకొన్నారు. నగరంలోని సంఘటనల వివరాలు కావాలని గవర్నర్ కోరగా నేడు ఆ వివరాలు ఇవ్వగలం అని డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు. తెలంగాణా ప్రజాసమితి నాయకులకు బెదరింపులేఖలు వస్తున్నాయి. గూండాలు తమను చంపడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని డాక్టర్ చెన్నారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆందోళనపై ప్రధాని వైఖరి ఏమిటని అడుగగా డాక్టర్ చెన్నారెడ్డి ఇలా అన్నారు: "ప్రధాని ఈవిషయమై నిష్పక్షపాతంగా ప్రవర్తించారని మేము భావించడం లేదు. ఆమె బ్రహ్మానందరెడ్డికి మద్దతు ఇస్తున్నారని మేము ఇప్పటికే ఆరోపిస్తూనే ఉన్నాం. ప్రత్యేక తెలంగాణాను కోరుతున్న ప్రజల కోర్కెలను అంగీకరించి అమాయక ప్రజల ప్రాణాలను ప్రధాని కాపాడే అవకాశం ఇప్పటికీ ఉన్నది."

ప్రశ్న : మీకు రాష్ట్రపతి పాలనకావాలా? ప్రత్యేక తెలంగాణా కావాలా?

జవాబు : బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన ప్రవేశపెడుతూ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడడనే నేను కోరుతున్నాను.

తెలంగాణా ప్రజాసమితికార్యాచరణ సమితి తీర్మానాన్ని డాక్టర్ చెన్నారెడ్డి చదివి వినిపించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయనిఆ తీర్మానం ఆరోపించింది. మొత్తం నగరం అంతా దహనకాండ ప్రజ్వరిల్లింది. గూండా శక్తులు ప్రజలలో భీతావహాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రిలో, ఆయన ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం పోయింది" అని ఆ తీర్మానం పేర్కొన్నది.

తీర్మానం ప్రతులను రాష్ట్రపతికి, ప్రధానికి, హోంమంత్రికి, ప్రతిపక్ష నాయకులకు పంపారు.

అంతర్యుద్ధ ప్రమాదం

హైదరాబాద్, జూన్ 3 : రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం కలిగించుకునిమంత్రివర్గాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలనను నెలకొల్పవలసిందిగా కోరుతూ డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి నిన్న ఒక టెలిగ్రామ్ పంపారు. తెలంగాణా ఆందోళన కారులపైన వారి అభిమానులపైన, ఆంధ్ర, హైదరాబాద్ నగరాలకు చెందిన 'గూండాల' సేనలు దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చర్యలు ఒక అంతర్యుద్ధానికి దారితీస్తున్నదని ఆయన హెచ్చరించారు.

ఈ తంతి నకళ్ళను ప్రధానికి, కేంద్రహోంమంత్రికి, పార్లమెంటులోని ప్రతిపక్ష నాయకులకు పంపబడినవి.

గుండాలు తుపాకులు, బాకులు, కర్రలు పుచ్చుకుని వీధుల్లో విచ్చల విడిగా తిరుగుతున్నారని ఆంధ్రఖైదీలు ఇక్కడ జైలులో వున్న తెలంగాణా సత్యాగ్రహులపై దాడిచేశారని, హైదరాబాద్, వరంగల్‌లలో కాల్పులు జరిగినవని, శాంతిభద్రతలు లేవని, పరిస్థితి తీవ్రరూపం ధరించిందని ఆయన వివరించారు.

'తెలంగాణా బంద్'

హైదరాబాద్, జూన్ 3 : జంటనగరాలలో అనేక చోట్ల నేటి ఉదయంనుండి తెలంగాణా ప్రదర్శకులకు పోలీసులకు ఘర్షణలు జరిగినట్లు వార్తలందాయి.

అల్లరి గుంపులు నగరం అంతటా తిరుగుతూ పరీక్షా కేంద్రాలవద్ద పికెటింగ్ జరిపి పోలీసులతో ముఖాముఖి పోరాటంసాగించారు. అనేకచోట్ల పోలీసులపై రాళ్ళు రువ్వారు.

గుంపులు అనేకచోట్ల రోడ్లమీద బండలు చెత్త డబ్బాలు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగజేశారు. పోలీసులుకూడా కొన్ని చోట్ల ఇటువంటి ప్రాంతాలలో అడుగుపెట్ట లేకపోయారు.

పరీక్షలు నిర్వహించడంలో సివిల్ అధికారులకు తోడ్పడే నిమిత్తం నిన్నరాత్రి పిలువబడిన సైన్యం పరీక్షా కేంద్రాల సమీపంలో గస్తీ తిరుగుతున్నది.

నిన్న నగరంలో జరిగిన పోలీసు కాల్పుల పట్ల నిరసన తెలియజేస్తూ తెలంగాణా ప్రజా సమితులు రెండు, విద్యార్థి కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని జంటనగరాలలో నేడు పూర్తి 'బంద్' జరిగింది.

రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులను నేడుకూడా రద్దుచేశారు.

అనేకచోట్ల దహనకాండ జరిగినట్లు నేటి ఉదయంనుండి వార్తలు అందుతూనే ఉన్నాయి. కొన్ని కార్లకు ఇళ్ళకు, పాఠశాల భవనాలకు నిప్పు ముట్టించారు.

కొన్ని పరీక్షా కేంద్రాలవద్ద పికెటింగ్ జరుపుతున్న ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ లాఠీ చార్జీలలో అనేకమంది గాయపడినట్లు తెలుస్తున్నది.

సినిమాహాళ్ళపై రాళ్లు

నిన్నరాత్రి ప్రదర్శకులు అనేక సినిమా హాళ్ళపై రాళ్ళు విసిరి గాజు కిటికీలు పగలకొట్టారు. గోలిగూడా సమీపంలో ఉన్న రెండు సినిమా హాళ్ళకు ఎక్కువగానే నష్టంజరిగినట్లు తెలుస్తున్నది.

కొంతమంది లాఠీలు, మందుగుండు సామగ్రి తీసుకుని జీపుల్లో తిరుగుతూ కనిపించారు. చాల తక్కువమంది మాత్రమే కార్యాలయాలకు వెళ్ళారు.

కొన్ని పాఠశాలలవద్ద కార్యాలయాలవద్ద నేటి ఉదయం టెలిఫోన్ తీగలు తెగిపడి ఉన్నాయి.

(మిగతా 3 వ పేజీలో)

ప్రధాని సూచించే రాజకీయ చర్యలకు ముఖ్యమంత్రి సంసిద్ధత

రాష్ట్రపరిస్థితిపై శ్రీమతి గాంధికి బ్రహ్మానందరెడ్డి వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూ ఢిల్లీ, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితి కేవలం శాంతి భద్రతలకు సంబంధించినది మాత్రమేనని ప్రధాన మంత్రికి వివరించినట్లు తెలుస్తున్నది. శ్రీమతి ఇందిరాగాంధి పిలుపుపై ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చారు.

హైదరాబాద్‌లో తరచుగా కాల్పులు జరుగుతూ వున్నవనీ, పరిస్థితులు విషమిస్తున్నవనీ ఇక్కడికి వార్తలు వస్తున్నా, ముఖ్యమంత్రి మాత్రం పరిస్థితి అంత ప్రమాదకరంగా వున్నదని భావించడంలేదు. చాలా నిబ్బరంగా, ఆత్మవిశ్వాసంతో వున్నట్లు కన్పించారు. ఇక్కడికి రాగానే ఆయన ప్రధానిని కలిశారు.

కేంద్రం గనుక తన అండ నిలిస్తే పరిస్థితిని అదుపుచేయగలనని శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రధానికి చెప్పినట్లు తెలుస్తున్నది.

కేంద్ర మంత్రివర్గం నేడుదయం సమావేశమైనప్పుడు తెలంగాణా సమస్యను మాత్రంగా చర్చించింది. హోంమంత్రి శ్రీ చవన్ హాజరుకానందునవివరంగా చర్చించలేదు. ప్రధాని, ఉపప్రధాని పరిస్థితిని ప్రస్తావించారుగాని చర్చను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తాను అనేక సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పారు. అయిదు రోజులు తుపాన్ దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి వచ్చానన్నారు. రాష్ట్రంలో నక్సలైట్లు కూడా తలలు ఎత్తుతున్నారనీ, వారినీ అదుపు చెయ్యవలసివుందనీ అన్నారు. రేపే తిరిగి హైదరాబాద్ వెళ్లాలని ఆయన ఆత్రంగా వున్నట్లు కన్పించారు.

విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలని ఆత్రంగా వున్నందున ఆందోళన కారులకు మరో అవకాశం లభించిందని ఈయన ప్రధానికి వివరించారు. నాటికి 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు చెప్పారు. రక్షణగా వున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు సాధ్యం కానందున అక్కడ పరీక్షలు జరపడం సాధ్యం కాలేదని ఆయన అన్నారు.

శ్రీ చొక్కారావు ప్రకటన

ముఖ్యమంత్రి వెంట వచ్చిన తెలంగాణా ప్రాంతీయ సంఘ అధ్యక్షుడు శ్రీ చొక్కారావు విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చానన్నారు. తను ఇదివరకే అనేక ప్రతిపాదనలు చేశామన్నారు. అయితే తనమాట ఎవరూ వినిపించుకోలే దన్నారు.

తెలంగాణా ఆందోళనకారులకు సన్నిహితంగా ఉన్నవారివల్ల ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నది. శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకుని ఒక తెలంగాణా నాయకుని ముఖ్యమంత్రిగా నియమిస్తే తెలంగాణా ఉద్యమకారులు తృప్తి పడేటట్లు కన్పిస్తుంది. బ్రహ్మానందరెడ్డి ఈ ప్రతిపాదనను త్రోసిపుచ్చుతూ ఏ అయిదుగురు శాసనసభ్యులైనా ఏకమై ముఖ్యమంత్రి పోవాలని అడుగవచ్చని అన్నారు.

ప్రత్యేక తెలంగాణా కాంగ్రెస్ సంఘం ఏర్పాటును గురించి మాట్లాడుతూ మొత్తం 125 మంది సభ్యులలో 18 మంది మాత్రమే ఇందులో చేరారని ఇందువల్ల జరిగేది ఏమీ లేదనీ అన్నారు. ఈ విషయాలనే ఆయన ప్రధానికి కూడా వివరించినట్లు తెలుస్తున్నది.

కేంద్ర నాయకులు హైదరాబాద్ వచ్చి పరిస్థితిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రికి ఎట్టి అభ్యంతరం లేదు. అయితే కేంద్ర నాయకుల రాక సందర్భంగా ఆందోళనకారులు ఉద్యమాన్ని మరీ ఉధృతం చేస్తారనిమాత్రం ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రధాని అష్టసూత్ర పథకం ఇంతవరకూ అమలులోకి రాలేదనీ వాంచూ, భార్గవ కమిటీలు ఇంకా నివేదికలు సమర్పించలేదనీ అన్నారు.

ప్రధాని సూచించే ఏ రాజకీయ చర్యను తీసుకునేందుకైనా తాను సిద్ధమేనని శ్రీ బ్రహ్మానందరెడ్డి లోగడ ఇక్కడ సంప్రతింపులు జరిగినప్పుడు వెల్లడించారు. ఆందోళన కారులు సంప్రతింపులకు సమ్మతిస్తే వారిని తృప్తిపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు ఆయన తిరిగి స్పష్టం చేశారు.

'ప్రత్యేక తెలంగాణా అసంభవం'

న్యూ ఢిల్లీ, జూన్ 3: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏపరిస్థితులలోనైనా ఏర్పాటుకాదని ప్రత్యేక రాష్ట్ర స్థాపన అసంభవమని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ చొక్కారావులకు స్పష్టం చేశారు.

దుర్వ్యవస్థ చర్యలకు, హింసా కాండకు లొంగడం వుండదని శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రధానితో దాదాపు ఒక గంట రాష్ట్ర పరిస్థితిపై సమాలోచనలు జరిపారు.

శ్రీ చొక్కారావు, శ్రీ బ్రహ్మానందరెడ్డి తిరిగి రేపు ప్రధానిని కలుస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా తెలంగాణా వాదులు దౌర్జన్యాలకు దిగడం పట్ల ప్రధాని తమ విచారం వెలిబుచ్చారు.

బహుశః హోంమంత్రి శ్రీ చవన్ అద్యతన భావిలో హైదరాబాద్ వెళ్లి స్వయంగా పరిస్థితులను తెలుసుకోవచ్చును.

శ్రీ బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సాదిక్ అలీని కలిసి సంస్థాగత విషయాలను చర్చించారు.

సికిందరాబాద్ డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్, జూన్ 3: దక్షిణ మధ్య రైల్వేలో సికిందరాబాద్ డివిజన్‌లో అనేక చోట్ల రైల్వే నిర్వహణలో ఆందోళనకారులు జోక్యం కలిగించుకొని అంతరాయం కలిగించారు. హుస్సేన్‌సాగర్, సనత్‌నగర్‌ల మధ్య తీగలను త్రెంపివేసినందున కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. ఈ కారణంగా హైదరాబాద్ మద్రాస్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్ రాయచూర్ ప్యాసెంజర్‌లను 10 నిముషాలపాటు నిలిచిపోయాయి.

వికారాబాద్ వద్ద 100 మంది విద్యార్థులు రైల్వే ఆఫీసును చుట్టుముట్టారు. కాని వారు దేనికీ నష్టం కలిగించలేదు.

తాండూరు స్టేషన్ వద్ద లెవెల్‌క్రాసింగ్ గేటును విద్యార్థులు ధ్వంసంచేసి, ఫిష్‌ప్లేట్లు తొలగించారు. ఈ కారణంగా హైదరాబాద్ మద్రాసు ఎక్స్‌ప్రెస్ రుక్మాపూర్ వద్ద మూడున్నరగంటలపాటు నిలిచిపోయింది.

వరంగల్‌లో ఆందోళనకారులు సిగ్నల్ తీగలను త్రెంచివేశారు.

కురుమూర్తి, వనపర్తి మధ్య స్లీపర్లకు నిప్పుపెట్టడం వలన మెహబూబ్‌నగర్ వద్ద కురుమూర్తి వద్ద సికింద్రాబాద్— బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటసేపు నిలిచి పోయాయి. ఈ సెక్షన్‌లో సిగ్నల్ తీగలను త్రెంచివేశారు. వనపర్తి శ్రీరామనగర్, కురుమూర్తిల మధ్య కమ్యూనికేషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

బెంగుళూరు—సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం. 86) ఫలక్‌నుమా వద్ద గంటపైగా నిలిచిపోయింది. విద్యానగర్ వంతెనవద్ద ఆందోళనకారులు పట్టాలపై అవరోధాలు పెట్టినందున స్థానిక రైళ్లు కాచిగూడా స్టేషన్ వద్ద 3 గంటలకు పైగా నిలిపివేశారు.

1963 లో మిశ్రా ఎన్నిక

మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుస్టే

న్యూ ఢిల్లీ, జూన్ 3: మధ్యప్రదేశ్ విధానసభకు 1963 వ సంవత్సరంలో శ్రీ డి. పి. మిశ్రా ఎన్నిక చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలుపుచేస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వు చేసింది. అవినీతి ఆరోపణలపై ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

సమైక్య సంఘం అధ్యక్షతకు శ్రీ వెంకటస్వామి రాజీనామా

పోలీసు కాల్పులపై పలువురి ఖండన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 3: నేడు నగరంలో జరిగిన పోలీసు కాల్పులు, మరికొన్ని సంఘటనలు సమైక్య ఉద్యమంపై పెద్ద దెబ్బ తీయడమేగాక, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊహించని వర్గాల నుంచి కొంత బలాన్ని సంపాదించిపెట్టినవి.

పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ కార్మిక నాయకుడయిన శ్రీ జి. వెంకటస్వామి ఈ రోజు వరకూ సమైక్య సంఘం అధ్యక్షుడుగా వుండి నగరంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎదిరించి ప్రచారం చేస్తూ వున్నారు.

నేటి పోలీసు కాల్పుల అనంతరం ఆయన సమైక్య సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా ఇస్తూ కాల్పులలో అనేకమంది అమాయకులు మరణించడం పట్ల విచారం వెల్లడించారు. పోలీసులు విచక్షణారహితంగా, నిర్హేతుకంగా కాల్పులు జరిపినట్లు శ్రీ వెంకటస్వామి ఆరోపించారు. "ప్రజాఉద్యమాన్ని నిర్బంధ చర్యలు, దమన నీతి అణచివేయలేదనే అభిప్రాయానికి వచ్చాను. విజ్ఞులైన ఆంధ్ర సోదరులు, తమ హక్కుల కొరకు పోరాడుతూ వున్న తెలంగాణా ప్రజల చైతన్యం గుర్తించాలని, అట్టి చైతన్యం పట్ల హర్షం ప్రకటించాలని కోరుతున్నాను" అని వెంకటస్వామి ఈ ప్రకటనలో అన్నారు. సమైక్యతకు ప్రజలను ఒప్పించగల స్థితి దాటిపోయింది గనుక రాజీనామా ఇస్తున్నానని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.

గుండాల స్వైర విహారం

సికిందరాబాద్ లోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు శ్రీ కె.ఎన్. నారాయణ, శ్రీ ఎల్. నారాయణ, శ్రీ ఎస్.ఆర్. వెంకటేశం, శ్రీ వై. వెంకయ్య ఒక ప్రకటన చేస్తూ సికిందరాబాద్‌లో పేరుమోసిన రౌడీలు కర్రలు, తుపాకులు పుచ్చుకొని సికింద్రాబాద్‌లో యథేచ్ఛగా తిరుగుతూ వున్నారనీ, పోలీసులకీ విషయం తెలిసినా వారు ఎట్టి చర్య తీసుకోలేదనీ అన్నారు. ఈ విషయాన్ని వారు ప్రధాన మంత్రికి, హోంమంత్రికి టెలిగ్రాముల ద్వారా తెలియజేశారు.

మల్లికార్జున్ ప్రకటన

ఉస్మానియా విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ నేటి సంఘటనలపై ఒక ప్రకటన చేస్తూ పోలీసులు అమాయకులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి కళాశాల విద్యార్థులపై గూండాలను ప్రయోగించారని శ్రీ మల్లికార్జున్ ఆరోపించారు.

రాష్ట్రపతికి శ్రీధరరెడ్డితంతి

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షస్థానం హోదాలో శ్రీ ఎం. శ్రీధరరెడ్డి రాష్ట్రపతి కిచ్చిన ఒక తంతిలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఫాసిస్టు చర్యలు సాగిస్తున్నారని, ఎందరో ప్రాణాలు కోల్పోయినారనీ, తెలంగాణాలో పరిస్థితి పూర్తిగా విషమించిందని, శాంతిభద్రతలు భగ్నమైనవనీ, ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయిందనీ శ్రీధరరెడ్డి ఆ తంతిలో వివరించారు. తక్షణం రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని రద్దుచేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ టెలిగ్రాము నకళ్లను ప్రధానికి, హోంమంత్రికి, రాష్ట్రపార్టీలకు కూడా పంపారు.

పోలీసు కాల్పులకు కుటుంబం గురి

హైదరాబాద్, జూన్ 3: ఇక్కడ ఇద్దరు స్త్రీలతోబాటు మొత్తం నలుగురుగల ఒక కుటుంబం పోలీసు కాల్పులకు గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. వారందరికీ తుపాకి గుండ్లు తగిలాయి. వారిలో 70 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు.

ఇంట్లో వారంతా కూర్చుని ఉదయం వేళ టీ తీసుకొంటుండగా సమీపంలో పోలీసులు జరిపిన కాల్పులలో కొన్నిగుండ్లు కిటికీలగుండా తెరచివున్న తలుపుల ద్వారా దూసుకొని వెళ్లి వారికి తగిలాయి.

రాయలసీమ మహాసభ
జూన్ 7, 8 తేదీలలో
ప్రొద్దుటూరులో (కడప జిల్లా)
అధ్యక్షులు: శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్
(మాజీ గవర్నరు)
ప్రారంభకులు: శ్రీ పెండెకంటి వెంకటసుబ్బయ్యగారు, ఎం.పి.
(అఖిలభారత కాంగ్రెస్ కార్యదర్శి)
స్వాతంత్ర్యము లభించి 20 సం. మించినా రాయలసీమకు క్షామము బాధ తప్పలేదు.
"శాశ్వత క్షామ నివారణ, సత్వర ఆర్థికాభివృద్ధి" మహాసభ లక్ష్యము
ఎల్లరు విచ్చేసి సభను జయప్రదము చేయుమని ప్రార్థన.
ప్రొద్దుటూరు, 1-6-1969. పి. బసిరెడ్డి, ఆహ్వానసంఘ అధ్యక్షుడు.

మా శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, మిత్రులకు, శుభవార్త.
ది. 29—5—69 నుండి
శ్రీ లక్ష్మీ కాఫీ అండ్ జనరల్ స్టోర్సు,
బీసెంట్ రోడ్డు, విజయవాడ—2,
వ్యాపారం తిరిగి అదే బిల్డింగ్. దక్షిణ భాగంలో ప్రారంభించినామని ఇందుమూలముగా తెలియజేయుటకు సంతోషించుచున్నాము.
మా వద్ద అన్ని కిరాణా, ఫ్యాన్సీ సరకులు, లక్ష్మీ కాఫీ లభించును.
ఇట్లు
కంకిపాటి గుర్నాధం అండ్ సన్సు.
ప్రొప్రయిటరు.
మనవి: ఇదివరకటి మా ఖాతాదార్లు తమబాకీలను మాకు చెల్లించవలెనని కోరుచున్నాము.



మా తండ్రిగారైన గోగినేని సత్యనారాయణగారు 31—5—'69 న భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్రను, తోబుట్టువులు బంధువులను దుఃఖ సముద్రమున ముంచి మరణమును చెందిరి.

పెద్దకర్మ ది 9—6—69 న మానికొండలో మా స్వగృహమున జరుపబడును.

ఇట్లు,
గోగినేని రంగారావు. గోగినేని చిత్తరంజనరావు.
మూరెడ్డి లక్ష్మీ ఐశ్వర్యము. వీరమాచనేని వెంకటరమణమ్మ.

శక్తిసామ్రాట్

వెలవరి రు 10— వాయిదాలలో ట్రాన్సిస్టరు

World Famous Powerfull

ఇసిన్ మోడల్, నేషనల్ 70 ఆల్ వరల్డ్ 3 బ్యాండ్ ట్రాన్సిస్టర్ డయల్ లైటుతో ప్రతి గ్రామానికి, బోనసు పంపుతాము

WRITE YOUR LETTER TODAY TELE-CENTRE (N) P. BOX 1484, DELHI-6

రాజేష్
ఆయిల్ ఇంజను
5/6 H.P., 650 R.P.M.
బెస్ట్ క్వాలిటీ



తయారుచేయువారు:
దావె ఇంజనీరింగ్ వర్క్సు,
2, భక్తినగర్ స్టేషన్ రోడ్, రాజకోట—2.
జిల్లావారి డిస్ట్రిబ్యూటర్సు కావలెను.

మూలశంకకు
త్వరగా
నమ్మకమైన
హెడన్‌సాతో
చికిత్సను పొందండి
శస్త్రచికిత్స
అవసరములేదు!
OOL-327 TEL

స్టీల్ వాల్వు, వాల్వు గైడ్, స్టీల్ కేం (CAME)

తయారుచేయువారు:
MERCURY INDUSTRIES
3, Bhaktinagar St. Rd., RAJKOT-2.

Deson



ప్రీమియర్ ఆటోమెటిక్
కింగు ఆటోమెటిక్
సుపర్ ఆటోమెటిక్
స్టాండర్డ్/హోస్టెస్ ఆటోమెటిక్
ప్రిన్సెస్ వాన్—ఆటో
ఎలిగెంట్ వాన్ ఆటో

Deson
YOUR FAVOURITE IRON
Mfrs. DUA BROS, LUDHIANA-3

లక్షలాది రూపాయల ప్రత్తి దగ్ధం

వ్యాథిర్లీ, జూన్ 3 : మోడీనగర్‌లోని ఒక స్పిన్నింగ్ మిల్లుకు చెందిన గిడ్డంగులలో అగ్నిప్రమాదం సంభవించి నిన్న సాయంత్రం లక్షలాది రూపాయల విలువగల ప్రత్తి బేళ్లు దగ్ధమైనవి. గజియాబాద్, మీరట్‌లనుండి అగ్నిమాపకయంత్రాలువచ్చిమంటలనుఆర్పినవి.

శ్రీ సౌమ్యనామ సంవత్సర
జ్యేష్ఠ బహుళ చవితి
1969, జూన్ 4 బుధవారం
బహుళ చవితి ఉ. 9—02 వరకు
ఉత్తరాషాఢ ప. 12—46 వరకు
వర్జ్యం: సా.4—29 మొదలు 5—59 వరకు

అభిమానసంపలననే దేహానికి అమరత్వం

అభిమానస పరివర్తనంతోగాని దేహం అమరం కానేరదు. యోగశక్తిచే యోగులు రెండు మూడువందల సంవత్సరాలు, ఇంకా ఎక్కువకాలం జీవించడం వున్నది. కాని, దేహానికి అమరత్వ ప్రాప్తి నిక్కముగా కలిగింపజాలినది అభిమానస విజ్ఞానము మాత్రమే.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 4, బుధవారం

కేంద్ర ప్రభుత్వ బాధ్యత

ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు అసంభవమని కేంద్ర ప్రభుత్వం అసందిగ్ధంగా ప్రకటించినప్పటికీనీ, తెలంగాణా నాయకులు ప్రత్యామ్నాయ పథకాన్ని విచారించక, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసి, పరిపాలనలో ప్రతిష్టంభన కల్పించి, పౌరజీవితాన్ని స్తంభింప చేయడానికి పూనుకున్నారు. హైదరాబాద్‌లోనూ, తెలంగాణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలోనూ దౌర్జన్య చర్యలు తిరిగి ప్రారంభమైనవి. పరిస్థితి అదుపులో వున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటిస్తూ వున్నప్పటికీనీ, వ్యక్తులపై దౌర్జన్యం, ఆస్తుల విధ్వంసం సాగుతూనే వున్నవి. సోమవారం, మంగళవారం తెలంగాణా ఆందోళన పేర హైదరాబాద్‌లోనూ, వరంగల్‌లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తుల మీదా, ఆర్.టి.సి. బస్సులమీదా, ప్రభుత్వ శకటాలమీదా దాడులు జరిగినవి. రెండురోజులు పోలీసులు అనేక పర్యాయములు కాల్పులు జరిపినప్పటికీనీ పరిస్థితి అదుపులోనికి వచ్చినట్లు కన్పించదు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కాల్పులలో పదమూడు సంవత్సరాల బాలుడు మరణించడం అత్యంత విచారకరం. ఈ సంఘటనదృష్ట్యా తెలంగాణా ఉద్యమ నాయకులు వారి ఆందోళనా పద్ధతులు ఎంతటి విషాదకర సంఘటనలకు దారితీస్తున్నవో గ్రహించి, నివార్యమైన ఈ ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించగల మార్గాలను అనుసరించడం అవసరం.

ప్రత్యేకరాష్ట్రంకొరకు, ప్రత్యేక రక్షణల కొరకు ఆందోళనను సాగించే హక్కు, స్వేచ్ఛ తెలంగాణా ప్రజలకు వున్నది. అదేవిధంగా పరీక్షలకు హాజరుకాదలచిన విద్యార్థులకూ స్వేచ్ఛ వున్నది. పరీక్షలకు హాజరుకాదలచిన విద్యార్థులపై దౌర్జన్యాలు జరపడం సమంజసం కాదు. తెలంగాణా రాష్ట్ర ఉద్యమం జయాపజయాలు ఇప్పటికీ విద్యార్థుల పాత్రమీదనే ఆధారపడి వున్నవని, విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంవల్ల ఉద్యమం బలహీనమవుతుందని ప్రజాసమితి నాయకులు అయినా అంగీకరింపరు. సోమవారం, మంగళవారం సంఘటనలను విచారించినచో ఉద్యమం తిరిగి బాధ్యత తెలియని, అరాచకశక్తుల చేతుల్లోకి పోయినట్లు కన్పిస్తున్నది.

సోమవారం జరిగిన కాల్పులలో నలుగురు మరణించారు. నాటి సంఘర్షణలలో పలువురు గాయపడినారు. కత్తిపోటుకు గురియై ఒకరు మరణించారు. మంగళవారం సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మొత్తం మీద పరిస్థితి పూర్తిగా విషమించినదని, తీవ్రమైన చర్యల వల్లగాని పరిస్థితి కుదుటపడదని తిరిగి స్పష్టమైనది.

ఆరుమాసాలుగా ఈ ఆందోళన సాగుతూ వుంది. క్రమంగా తీవ్రమవుతూ వచ్చింది. విస్తృతమవుతున్నది. అయినా ప్రయోజనకరమైన పరిష్కార మార్గాన్వేషణకు ప్రధాన మంత్రి ప్రారంభించిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ లోపున నాయకుల వ్యక్తిగత ద్వేషాలు, వైషమ్యాల ప్రభావం ఉద్యమంపై ఎక్కువైనది. ప్రత్యేక రాష్ట్రవాదులకూ, సమైక్య రాష్ట్రవాదులకూ మధ్యసంఘర్షణలు ప్రారంభమైనవి. ఈ పరిణామాలు తెలంగాణా సమస్యా పరిష్కారానికి గల అవకాశాలను మరింత పరిమితము చేసినవి. కాలహరణమువల్ల ఇప్పుడున్న కొద్ది అవకాశాలు కూడా పూర్తిగా జారిపోయే ప్రమాదం వున్నది.

రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు తీసుకున్న చర్యలు ఏ వర్గానికీ పూర్తిగా తృప్తికరంగా వున్నట్లు కన్పించదు. ప్రస్తుత సమస్యా పరిష్కారానికీ చర్యలు చాలవని స్పష్టమైనవి. సరికొత్త ఆలోచన అవసరమవుతున్నది. మంగళవారం ప్రధాన మంత్రి రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితిపై ఉన్నత స్థాయి చర్చలను ప్రారంభించారు. తెలంగాణాకు ప్రత్యేక కాంగ్రెస్ సంఘాన్ని ఏర్పాటుచేయడం పట్ల కాంగ్రెస్ అగ్రనాయకులు ఆందోళన చెందడం సహజమే. కాని పరిస్థితులు ఈవిధంగా విషమించడానికిగల కారణాలను తెలుసుకునేందుకు అగ్రనాయకులు ప్రయత్నించనంతవరకూ ప్రయోజనం వుండదు. సకాలంలో సరియైన నిర్ణయాలు తీసుకోనందువల్ల అమాయకులు లెందరో బలికావడం, ఎంతో ఆస్తి నాశనమైపోవడం జరుగుతూ వుంది.

ప్రధాన మంత్రి ప్రారంభించిన ఉన్నత స్థాయి చర్చలు రాష్ట్రంలో ఏర్పడిన విపరీత పరిస్థితిని తొలగించడానికి తోడ్పడలేకపోతే, ఇప్పటికే వికృత పరిణామాలకు దారితీసిన ఉద్యమం రాష్ట్ర విచ్ఛిత్తికి దారితీయక తప్పదు. నిర్మాణాత్మకమైన పద్ధతులలో తెలంగాణా ప్రాంత రక్షణకు కృషి చేస్తున్నవారికి తగిన ప్రోత్సాహము, ప్రభుత్వ సహకారము లేనందువల్ల ప్రధాన మంత్రి ప్రకటించిన అష్టసూత్ర పథకం నిరర్థకమైపోయినది. ప్రజల దృష్టిని విధ్వంస చర్యలనుండి మరల్చి, ప్రజల విశ్వాసాన్ని పొందగల చర్యలను వెంటనే తీసుకొనవలసి వుంటుంది. ప్రధాన మంత్రి జరుపుతూవున్న చర్చలలో తెలంగాణా ప్రజలకు సమ్మతమైన పరిష్కార పథకం రూపొందడం అవసరం.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల సంరక్షణ గురించి గాక, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగడానికి దారితీసిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవలసి వున్నది. అది కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత, విధ్యుక్త ధర్మం.

ఫ్రాన్సు అధ్యక్షపదవికి ఎన్నికలు

అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నా ఫ్రెంచి ప్రజలపై జనరల్ డిగోల్ పలుకుబడి తగ్గలేదు. క్రిందటి ఆదివారం జరిగిన అధ్యక్షుని ఎన్నికలో జనరల్ డిగోల్ ఎవరిపక్షాన పనిచేయకపోయినా, ఆయన దేశం వదలి వెళ్లినా, ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడుగా వున్న పాంపిడోకు నూటికి 44 వంతులు వోట్లు వచ్చినవి. ఖచ్చితమైన మెజారిటీ రానందువల్ల 15 వ తేదీన తిరిగి రెండవ పర్యాయం వోటింగు జరుగవలసి వున్నది.

మొదట జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీచేయడం వల్ల ఎవరికీ ఖచ్చితమైన సంఖ్యాబలం రాలేదు. అయితే పాంపిడోకు వచ్చినన్ని వోట్లను మిగతా ఇద్దరు అభ్యర్థులు సంపాదించుకో కలిగినందువల్ల, 15 వ తేదీ జరిగే ఎన్నికలో కమ్యూనిస్టు అభ్యర్థి ఎవరి పక్షంగా ఉపసంహరించుకుంటారన్న విషయంపై ఫలితం ఎక్కువగా ఆధారపడి వుంటుంది. కమ్యూనిస్టు అభ్యర్థి డుక్లోస్ నూటికి 21.43 వోట్లను పొందకలగడం గమనింప తగ్గ పరిణామం. 15 వ తేదీ ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీ తటస్థంగా వుంటే పాంపిడో ఎన్నికకు ఎక్కువ అవకాశం వుంటుంది. కమ్యూనిస్టు పార్టీ మిగతాఇద్దరుఅభ్యర్థులలో ఏఒక్కరినీ ప్రత్యేకం బలపరచలదనందువల్ల పాంపిడోకు ఖచ్చితమైన మెజారిటీ రావడానికి ఎక్కువ అవకాశం వుంది.

ఈవిధంగా ఫ్రెంచి రాజకీయాలపై డిగోల్ ప్రభావం ఆయన తరువాత కూడా కొంతకాలం వుండే సూచనలు కన్పిస్తున్నవి. ఈ ఎన్నికలలో డిగోల్ తటస్థంగా వుండటానికి కారణాలు కన్పించవు. తన రాజీనామాకు కారణమైన "రిఫరెండం" ఫలితాల దృష్ట్యా పాంపిడోను బహిరంగంగా సమర్థించడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వుంటుందని ఆయన అభిప్రాయపడి వుండవచ్చును. వచ్చే ఎన్నికలో పాంపిడో ఎన్నిక అయినా ఫ్రాన్సుపూర్తిగా డిగోల్ రాజకీయానుపాగించడం సాధ్యంకాదు.

ఫ్రెంచి రాజకీయాల్లో కమ్యూనిస్టులు తిరిగి ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోకలిగారు. ఈ పరిణామం సుస్థిర ప్రభుత్వ స్థాపనకు అంత అనుకూలం కాదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టుపార్టీ ఈ ప్రాబల్యాన్ని వృద్ధిచేసుకొనలేకపోయినా, కనీసం నిలుపుకోకలిగితే ఫ్రాన్సు తిరిగి 1939 వ సంవత్సరానికిపూర్వం వున్న స్థితికి పోయే ప్రమాదం వుంది. 15 వ తేదీ ఎన్నికల ఫలితం వచ్చే సాధారణ ఎన్నికలలో ప్రజల అభిమతాన్ని గ్రహించేందుకు ఏమాత్రం తోడ్పడక పోవచ్చును. అందువల్లనే ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నిక అయినా, వచ్చే సాధారణ ఎన్నికలలోగా ఫ్రాన్సు ఎదుర్కొంటున్న ఆర్థిక, సాంఘిక సమస్యల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకొనకపోతే ప్రజలు ఇటు తీవ్ర వామపక్షం వైపో లేక అటు తీవ్ర ప్రతిపక్షం వైపో మొగ్గే ప్రమాదం వుంది.

రేపల్లె తాలూకాలో సహాయక చర్యలు

రేపల్లె, జూన్ 3: రేపల్లె తాలూకాలో సహాయక చర్యలనుగూర్చి తహశీల్దారు శ్రీ కె. సూర్యనారాయణమూర్తి ఇలా తెలియజేశారు. తాలూకాలో 67 గ్రామాలకు ఉచితంగా బీదలకు 548 బస్తాల బియ్యం పంపిణీ జరిగింది. 10 గ్రామాలలో చౌక డిపోలకు 90 బస్తాల బియ్యం సరఫరా చేయబడింది. ఇంకా, రేపల్లె పట్టణంలో 1 నుంచి 5 వార్డులకు పడిపోయిన 73 ఇళ్లకు రు 2600లు, 5, 11 వార్డులకు రు 1240 లు (34 ఇళ్లకు), పెనుమూడిలో 15 ఇళ్లకు రు 710 లు పల్లెపాలెంలో 13 ఇళ్లకు రు 530లు మొత్తం ఇప్పటికి 135 ఇళ్లకు రు 5080లు పంపిణీ జరిగిందని అన్నారు.

రు. 50వేలు కేరళ ప్రభుత్వం విరాళం

త్రివేండ్రం, జూన్ 3: ఆంధ్రలో వరద బాధితుల సహాయార్థం రు. 50 వేలు విరాళం ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

మంత్రివర్గం ఇక్కడ సమావేశమై ఈమేరకు నిర్ణయం గైకొన్నది.

దివి తాలూకాలో కమ్యూనిస్టుల అత్యాచారాలు

జిల్లాపోలీసు అధికారి వివరణ

మచిలీపట్టణం, జూన్ 3: దివితాలూకాలో వరుసగా సాగుతూవున్న అత్యాచారాలు కమ్యూనిస్టు చర్యలేనని జిల్లాపోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆర్. ప్రభాకరరావు అంగీకరిస్తూ, అవి నక్సలైట్ల దాడులు వంటివిగాక పార్టీ కక్షల వైఖరిలో వున్నవని మా విలేఖరికి తెలియజేశారు. ఈ అత్యాచారాల సందర్భంలో మారణాస్త్రాలు ఉపయోగించకపోవడమే అవి నక్సలైట్ల చర్యలు కావనడానికి నిదర్శనమన్నారు.

ఏమైనప్పటికీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కమ్యూనిస్టుల హింసాకాండ సాగుతూండడం పోలీసు శాఖ గమనిస్తూ తగుచర్యలు గైకొంటున్నదని శ్రీ ప్రభాకరరావు అన్నారు.

ఖనిజాల కార్పొరేషన్ ఉద్యోగుల ఆందోళన విరమణ

విశాఖపట్నం, జూన్ 3: భారత ఖనిజాల, లోహాల ట్రేడింగ్ కార్పొరేషన్, విశాఖపట్నం ఉద్యోగుల యూనియన్ గత 48 రోజులుగా ఇంటెరిమ్ అలవెన్సు విషయమై జరుపుతున్న ఆందోళనను విరమించారు. విశాఖ గోవా, పరదీప్, కటక్‌లలోనూ తాత్కాలిక సహాయం క్రింద ఇంటెరిమ్ అలవెన్సును ఏప్రిల్ ఒకటినుండి 7½ శాతం నుండి 15 శాతానికి పెంచుతూ మేనేజిమెంటు ప్రకటించటమే ఇందుకు కారణం. ఆఫీసులో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్నది.

విశాఖపట్నం విభాగం అధ్యక్షులు శ్రీ జి. మోహన్, కార్యదర్శి శ్రీ ఎస్. ఎ. అయ్యంగార్ ఇతర అపరిష్కృతవిషయాలపై చర్చించడానికి బొంబాయి వెళ్లారు. (ప. ఐ.)

అదనపు వేతనాలకై మాచ్‌ఖండ్ సిబ్బంది విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 3: సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము వర్కర్లకు ఇస్తున్నరీతిగా మాచ్‌ఖండ్ వర్కర్లకు కూడా ప్రాజెక్టు అలవెన్సు ఇవ్వాలనీ, రాష్ట్రప్రభుత్వ విద్యుచ్ఛక్తి శాఖ ఉద్యోగులు, ప్రాజెక్టు ఉద్యోగుల మధ్య కరువు భత్యంలోగల తేడాను తొలగించాలని ఇళ్లకు వెళ్లడానికి కన్వెషన్ ఇవ్వాలనీ 'అనారోగ్యప్రాంతం' ప్రత్యేక అలవెన్సు యివ్వాలని మాచ్‌ఖండ్ వర్కర్ల యూనియన్ కార్యదర్శులు శ్రీ సి. హెచ్. రామారావు, శ్రీ ఆర్. కె. విశ్వేశ్వరరావు ముఖ్యమంత్రికి నిన్న విజ్ఞప్తి చేశారు.

వివిధభారతిలో ప్రతిగంటకువార్తలు ప్రసారం

కొత్త ప్రతిపాదన

నాగపూర్, జూన్ 3 : వివిధ భారతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి తాజా వార్తలను ప్రసారం చేసే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వంపరిశీలిస్తున్నదని రేడియో సమాచారశాఖ స్టేటు మంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్ నిన్న ఇక్కడ తెలిపారు. ప్రారంభంలో ఢిల్లీకేంద్రంనుండిఈ పథకాన్ని అమలుజరిపి క్రమంగా ఇతర కేంద్రాలకు విస్తరిస్తారు.

కేంద్రానికి మహజర్లు

శ్రీ కొండా లక్ష్మణ్ సూచన

హైదరాబాద్, జూన్ 3 : శ్రీ కొండా లక్ష్మణ్ నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలలో ఇటీవల పర్యటించి, బహిరంగ సభలలో ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణాకు గల ప్రజల మద్దతును గూర్చి తెలియజేయుడానికై ఓటర్లనుండి సంతకాలు తీసుకునే ఉద్యమాన్ని కార్యకర్తలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన సూచించారు. సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని, ఇంతవరకు ప్రత్యేక తెలంగాణాను బలపర్చని సటువంటి శాసనసభ్యులు, తదితర ప్రతినిధుల గృహాల ఎదుట ధర్నా జరపాలని కూడా ఆయన సలహా యిచ్చారు. ప్రాంతీయ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ కె. రాజమల్లు ఈ పర్యటనలో శ్రీ కొండా లక్ష్మణ్ వెంట వున్నారు.

గుజరాత్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

అహ్మదాబాద్, జూన్ 3 : గుజరాత్‌లోని మెహసనా నియోజకవర్గం నుండి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీపురుషోత్తందాస్ పటేల్ నిన్న అసెంబ్లీకి ఎన్నికయారు. ఆయన తన ప్రత్యర్థి, స్వతంత్రపార్టీకి చెందిన శ్రీకాంతి ప్రసాద్ యాజ్ఞిక్‌ను 11,000 వోట్ల మెజారిటీతో ఓడించారు.

మైసూరు ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగెలుపు

హుబ్లీ, జూన్ 3 : హుబ్లీ సిటీ నియోజకవర్గంనుండి మైసూర్ అసెంబ్లీకి శ్రీ వచ్చప్ప గంగప్ప వాలి (కాం.) నిన్న ఎన్నికయారు. ఆయన తన ప్రత్యర్థి, జనసంఘ్ పార్టీకి చెందిన శ్రీశివప్పసెట్టర్‌పై 597 వోట్ల మెజారిటీతో ఓడించారు.

ఆస్లోకు డాక్టర్ సంజీవరెడ్డి ఆగమనం

ఆస్లో, జూన్ 3 : నార్వేలో నాలుగు రోజులపాటు పర్యటించే నిమిత్తం లోక్‌సభ స్పీకర్ డాక్టర్ ఎన్. సంజీవరెడ్డి జూన్ 1 వ ఆస్లోకు వచ్చారు. నార్వేజియన్ స్టార్టింగ్ (పార్లమెంట్) అధ్యక్షుడైన శ్రీ సంజీవరెడ్డి శ్రీ బెంట్ ఇంగ్వాల్‌సెన్‌ను, భారత రాయబారి శ్రీ ఎన్. వి. రావును కలుసుకున్నారు. భారత పార్లమెంటు ప్రజల శుభాకాంక్షలు నార్వేజియన్ ప్రజలకు, పార్లమెంటుకు అందజేయడానికి తాను వచ్చానని డాక్టర్ రెడ్డి చెప్పారు. శ్రీ సంజీవరెడ్డి నార్వే రాజును, నార్వేజియన్ పార్లమెంటు నాయకులను కలుసుకోవచ్చు.

తుపాను బాధితులకు కేంద్ర సహాయం

కేంద్రమంత్రి శ్రీ కె. రఘురామయ్య హామీ

బాపట్ల, జూన్ 3: ధనికుడుగాని, పేదవాడుగాని తుపాను బాధవలన బాధ పొందనివాడు ఒక్కడు కూడా లేడని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య నిన్న చీరాలలోని ఆంధ్రరత్న పార్కులో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ అన్నారు.

గుంటూరు జిల్లాకు సంభవించిన ఆస్తి నష్టం రు. 70 కోట్లు వుంటుందని అంచనా వేయబడినప్పటికీ జిల్లా మామూలు పరిస్థితికి తీసుకురావడానికి రు. 200 కోట్లు అవసరం కావలసి వచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు, మురుగు పథకాల వెంటనే అమలుపరచగల స్థితిలో లేదు.

ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రులతో తాను సంప్రతించుతానని చెబుతూ, అవసరమైన కేంద్ర సహాయమంతా లభించగలదని మంత్రి హామీ ఇచ్చారు.

ఆంధ్ర తుపాను బాధితులకు ఉదారంగా సహాయపడవలసిందిగా మంత్రి శ్రీ రఘురామయ్య ఇతర రాష్ట్రాలను, అంతర్జాతీయ సంస్థలకు కూడా విజ్ఞప్తిచేశారు.

రాంపేరు మురుగుకాలవ పనులను వెంటనే ప్రారంభించాలని, ఈసభకు అధ్యక్షత వహించిన శ్రీ ఐక్కల కోటయ్య అన్నారు. చీరాల ప్రాంతంలో చౌకడిపోలు ప్రారంభించాలన్నారు.

తెనాలి తాలూకాలో పంటలు చాలావరకు దెబ్బతిన్నవనీ అయితే బాపట్ల తాలూకా మరింత తీవ్రంగా నష్టపోయిందనీ శ్రీ సన్నపనేని వెంకటరావు అన్నారు. మిత్రా కమిటీ సిఫార్సు చేసిన మురుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపివుంటే ఈ వరదల ప్రమాదం తప్పి వుండేదని ఆయన అన్నారు. కార్మికులకు పూర్తిగా పునరావాస సౌకర్యాలు కలిగేవరకూ వారికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేయాలన్నారు.

పేద రైతులకు దీర్ఘకాలిక ఋణాలు ఇవ్వాలనీ, వారు ఎత్తైన ప్రదేశాలలో గృహములు నిర్మించుకునేందుకు ఉచితంగా నివేశన స్థలాలనిచ్చి తోడ్పడాలని పార్లమెంటు సభ్యుడు శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి అన్నారు.

రెండునేల మైళ్ళ ప్రాంతంలో ప్రవహించే 45 మురుగు కాలువలు గుంటూరు డివిజన్‌లో గండ్లు పడిన చెరువులు 640 వున్నవని శాసనసభ్యుడు శ్రీ ప్రగడ కోటయ్య చెబుతూ వెంటనే మురుగు పథకాలను అమలు పరచకపోతే జాతీయ తాలూకాకు వరదల ప్రమాదం ప్రతి సంవత్సరం నిరంతరంగా సంభవించగలదని అన్నారు.

రాజకీయ విభేదాలు విస్మరించి సహాయ కార్యక్రమాలు అమలు పరచుటలో సమైక్యంగా పనిచేయాలని శ్రీ ఎం. రామమూర్తి అన్నారు.

పేదలకు, హరిజనులకు పునరావాసాలు కల్పించడంతోపాటు పనులు కల్పించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ అన్నారు.

అంతకుముందు మంత్రి చీరాలలో పూరిండ్లుగల ప్రాంతాలను సందర్శించారు.

మునిసిపల్ ఆఫీసులో జరిగిన సమావేశానికి శ్రీ రావుల దేవేంద్రనాథం అధ్యక్షత వహించారు.

తుపానువలన చీరాలకు సంభవించిన నష్టం రు. 1 కోటివరకు వుంటుందని శాసన సభ్యుడు శ్రీ ప్రగడ కోటయ్య మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శ్రీ జి. ఆనందరావు, శ్రీ ఐక్కల కోటయ్య ప్రభృతులు ప్రసంగించారు.

మంత్రి ఉప్పరపాలెం, బాపట్ల పట్టణంలో దెబ్బతిన్న ప్రాంతాలు, వెదుళ్ళపల్లి, ఈపూరు పాలెంలను సందర్శించారు. ఈపూరు పాలెంలో సర్పంచ్ శ్రీరంగనాయకులు తదితరులు వినతి పత్రాలు సమర్పించారు. ఒక్క ఈపూరు పాలెంలోనే 1100ఇళ్ళు నష్టపడ్డాయి. చేనేత పనివారల మగ్గాలన్నీ ధ్వంసమైపోయాయి.

సంతరావూరు, పరుచూరు ఫిర్కాలలో డజాలు, పెంకుటిళ్ళతో సహా అనేక వేల ఇళ్ళు కూలిపోయాయనీ, మిర్చి, నాటుపొగాకు ఆహార ధాన్యాలు నాశనమై పోయాయనీ, రోడ్లకు, చెరువులకు గండ్లు పడినవనీ శాసన సభ్యుడు శ్రీ గాదె వెంకటరెడ్డి అన్నారు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, షిప్పింగ్ మంత్రి శ్రీ కె. రఘురామయ్య సిలాయపాలెం, ఆ పరిసర తుపాను బాధిత ప్రాంతాలు సందర్శించారు.

చిత్రజగత్తు

"ఏ రోజూ సమ్మెలు, హర్తాళ్, ప్రదర్శనలు, వార్తలు తప్ప ఇంకేమీ కన్పించవు. దేశంలో ఇంకేమీ జరగడం లేదా ?"

'రాష్ట్రప్రభుత్వం మిత్రా కమిటీ సిఫార్సులు అమలుపరచాలి'

కేంద్ర సహాయంకోసం వేచివుండరాదని డాక్టర్ కె. ఎల్. రావు ప్రకటన

బాపట్ల, జూన్ 3 : మిత్రా కమిటీ సిఫార్సు చేసిన మురుగు కాలువల పథకాలను కేంద్ర సహాయంకోసం వేచి ఉండకుండ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు జరపాలని కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె.ఎల్. రావు నిన్న ఇక్కడ అన్నారు. ఈ పథకాలకు రు. 30 కోట్లు వ్యయం చేయవలసి వుంటుందని ఆయన అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ కె. ప్రభాకరరావు శ్రీ ప్రగడ కోటయ్య కేంద్ర మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.

రవ్వ కాలువ అభివృద్ధి పరచాలని మునిసిపల్ చైర్మన్ శ్రీ వై. సూర్యనారాయణ మంత్రిని కోరారు.

శ్రీ దేవేంద్రనాథం ఉదయం జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

కేంద్ర మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ శీలం సిద్ధారెడ్డితో కలిసి చినగంజాం, ఆ పరిసర తుపాను బాధిత ప్రాంతాలను సందర్శించారు.

ఇందిర; శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, బాపట్ల న్యాయవాది శ్రీ రామకోటేశ్వరరావు, శ్రీరంగనాయకులు, శ్రీ బుచ్చినాయుడు, ప్రభృతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో ఆచార్య రంగా శ్రీకాకుళం జిల్లాలో అన్నిరకాల ఇరిగేషన్ పనులు ప్రారంభించాలని కోరారు. ఆ పథకాలన్నీ మంజూరైనవనీ, అయితే ఇంకా పనులు ప్రారంభం కాలేదనీ రాష్ట్ర మంత్రి శ్రీ సిద్ధారెడ్డి అన్నారు.

శ్రీకాకుళం తుపాను బాధితుల సహాయార్థం గాని, ఎటికి తూర్పు కోస్తా తుపాను బాధితుల సహాయార్థం గాని ప్రత్యేక చర్యలకై కేంద్ర ఎనుగు సొమ్ము మంజూరు చేసినా, అవసర ఇరిగేషన్ పథకాలను, వరద నిరోధక పథకాలను సమర్థవంతంగా వెంటనే అమలు జరిగేట్లు చేయడంకోసం కేంద్రం చీఫ్ ఇంజనీరు హోదాగల ఒక ఉన్నత ఇంజనీరును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంలో సలహా ఇచ్చేందుకు పంపాలని ఆచార్య రంగా, కేంద్ర మంత్రి డాక్టర్ రావును కోరారు.

ఆచార్యరంగా ప్రభృతులతో డాక్టర్ రావు చర్చ

నిడుబ్రోలు, జూన్ 3 : కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ శీలం సిద్ధారెడ్డి, చైర్మన్ శ్రీ వరసింహారావులతో కలిసి తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించారు. వారు నిన్న ఉదయం ఆచార్య ఎన్. జి. రంగాను కలుసుకొని, గుంటూరు జిల్లాలో వరద నిరోధక పథకాలు, మురుగు సౌకర్యాలను గూర్చి ఒక గంటసేపు చర్చించారు. ఈ చర్చలలో శాసనసభ్యులు శ్రీమతి దొడ్డపనేని

'సత్వరమే చర్చలు ప్రారంభించాలి'

ముఖ్యమంత్రికి శ్రీమతి కుముదినీదేవి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 3: తక్షణం రాజకీయఖైదీల నందరిని విడుదలచేసి తెలంగాణా సమస్యా పరిష్కారానికి ప్రజానాయకులతో సంప్రతించవలసినదిగా ముఖ్యమంత్రికి శాసనసభ్యురాలు శ్రీమతి కుముదినీదేవి నిన్న విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు యే ఈ సమస్యకు పరిష్కారమయే పక్షంలో పరిస్థితి మరింత దిగజారకుండా అందుకు సుముఖించవలసినదిగా ఆమెకోరారు. తెలంగాణాలో పరిస్థితి నానాటికీ విషమిస్తున్నందుకు ఆమె విచారం తెలిపారు. తెలంగాణా ప్రజలు పెద్ద ఇబ్బందులు విజమైనవనీ ఈ విషయాన్నీ పెద్దలుకూడా అంగీకరించారనీ, గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి పథకాలవిషయంలో అన్యాయం జరిగినదని అన్నారు.

తెలంగాణాలో ఉద్రిక్తతనుగూర్చి హైదరాబాద్, ఢిల్లీలోని అధికారులు గుర్తించినట్లులేదనీ పేర్కొంటూ, డిటెన్షన్, అరెస్టులు, పోలీసుకాల్పులు, లాఠీచార్జి మొదలగు అణచివేతచర్యలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఉద్దేశింపబడినవిగా కనిపిస్తున్నదని అన్నారు. ఇవి పరిస్థితి మరింత విషమించడానికి దోహదంచేయవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. దౌర్జన్య సంఘటనలను కూడా ఆమె ఖండించారు.

అమదాలవలస షుగర్ ఫ్యాక్టరీకి డైరెక్టర్లబోర్డు చైర్మన్‌గా తిరిగి రాజగోపాలరావు ఎన్నిక

శ్రీకాకుళం, జూన్ 2: ఆమదాలవలస కో—ఆపరేటివ్‌షుగర్‌ఫ్యాక్టరీ డైరెక్టర్లబోర్డు మే 30 న జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రశాంతవాతావరణంలో ఎన్నుకున్నారు.

కో—ఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రారు శ్రీ చెల్లప్పన్ ఈ ఎన్నికను నిర్వహించారు.

మే 31 వ జరిగిన డైరెక్టర్ల సమావేశంలో బోర్డుకు శ్రీ బి. రాజగోపాలరావు ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకోబడ్డారు.

1966 లో డైరెక్టర్ల ఎన్నికకై జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగిన కొట్లాటలు, కోర్టు ఇంజక్షన్లు, వాటిని ఉల్లంఘించడం, హైకోర్టులో కేసులు, హైకోర్టు శిక్షించడం—అందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసరును నియమించడం జరిగిన తరువాత ఇప్పుడే వరల డైరెక్టర్ల ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది.

స్పెషల్ ఆఫీసరు శ్రీ కె. ఆర్. వేణుగోపాల్ ఆయన ఉద్యోగబాధ్యతలను స్వీకరించే సమయంలోవున్న రు. 86 లక్షల నష్టంలో రు. 70 లక్షలు భర్తీచేసి, చెరకు ఉత్పత్తిదారులకు 48 గంటలలోపున కొనుగోలు చేసిన చెరకుకు సొమ్ము చెల్లించేఏర్పాటు చేశారు. (ప. ఐ.)

కొందరికి ఫోన్ చెయ్యగానే, ఎవరో ఒకరు పలుకుతారు. మనం ఫలానావారు వున్నారా? అని అడుగుతామనుకోండి. దానికి సమాధానం చెప్పరు.

చెప్పక "మీ పేరేమిటి." అంటారు. మనకు ఒళ్ళు మండుతుంది. అయినా తప్పని సరిగా పేరు చెపుతాం — అప్పుడు వుండండి, చూచి చెపుతా" నంటాడు.

పిడిల్లు బంగారంగాను చూచి చెపుతా నంటాడేమిటి? ఇంట్లో మనిషిని అడిగాం కాని గూట్లో వుండే పాత పేపరేమీ అడగలేదు గదా.. వెతికిచెప్పడానికి" అనిపిస్తుందిమనకు.

ఇప్పుడే బైటికి వెళ్ళారండీ

"ఈమాచి చెపుతానన్నవాళ్ళు చాలామంది ఒక నిముషం ఆగి ఇప్పుడే బయటకు వెళ్ళారండి" అంటారు. మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్పగలరా?" అంటాం. అది తెలియదండీ" అని స్పష్టంగా చెపుతాడు.

పోనీ నేను ఫోన్ చేశానని చెప్పండి .. వస్తే ఫలానా నెంబరుకి కొంచెం ఫోన్ చెయ్యమని చెప్పండి. ఎంత ప్రొద్దు పోయినా ఫర్వాలేదు" అని మనం విజ్ఞప్తిచేసుకోడం జరుగుతుంది. ఆతగాడు ఇంటికివచ్చి ఏసెంజరుకున్న ఫోన్ చేస్తాడేమోగాని మనమిచ్చిన నెంబరుకిమాత్రం చెయ్యడు.

కొందరు ఫోన్ చెయ్యగానే పేరు అడిగి తెలుసుకుని ఒంట్లో బాగుండలేదండీ ఇప్పుడే పడుకొన్నారు. మీ నెంబరివ్వండి లేచిన తర్వాత ఫోన్ చేస్తారు" అంటారు. అవతలి వ్యక్తి లేచాడో లేదో మనకు తెలియదు గాని నెలరోజులక్కాడా మనకు అక్కడనుంచి ఫోన్ రాదు.

గతసంవత్సరం ఇలాగే ఒక పెద్దమనిషికి నేను వారానికి రెండుసార్లు చొప్పున ఆరునెలలు ఫోన్‌చేశాను. అన్నిసార్లు ఒక్కటే జవాబు — ఒంట్లో బాగుండలేదు .. నిద్రపోతున్నారు" ఆమాట వినడం ఫోన్‌కి ఇరవై పైసలు ఇచ్చి దక్కా రావడం జరిగింది.

ఆ తర్వాత మనన్ను ఆగక ఫోన్ దగ్గరకు వెళ్ళి రింగ్ చేసినట్లు అవతలవ్యక్తి— ఒంట్లో బాగుండలేదు, నిద్రపోతున్నారని జవాబు చెప్పినట్లు భావించుకొని ఇరవై పైసలు ఇంటికి తెచ్చుకోవడం ప్రారంభించాను. అలా సుమారు రెండ రూపాయలు సంపాదించుకోగలిగాను అవతలి రావలసిన బాకీ అలాగేవుంది!

కొంచెం దేవుడిముఖం చూచి చెప్పు

పేరు అడిగితే ఒకరిలాగే మీరు లైన్‌లో వుండండి చూచి చెపుతానన్నాడు" నేను కోపం ఆపుకోలేక ఆ చూచేది భగవంతుడి ముఖం చూచిచెప్పు" అన్నాను.

"అలాగేసార్ అలాగే" నన్నాడు పాపమా వ్యక్తి .. మామూలుగా నిద్రపోతున్నారండి అనేవాడు ఆరోజు కొంచెం మార్చి నిద్రపోతున్నారటండి" అన్నాడు.

ఇలా పేరును బట్టి జవాబులు చెప్పి అట్టి పెడతారు అక్కడివాళ్ళకు. పాపం, వాళ్ళు అవే చెప్పక తప్పదు. అవతలి వ్యక్తి ఎదురుగా కూర్చుని ఏనిమిది ఇడ్లెన్లు తింటున్నా — మనతో నుస్తీగా వుందని చెప్పక తప్పదు పాపం.

'పరుడు కావాలి సినిమాలో యజమాని ఫోన్ వచ్చినప్పుడల్లా నౌకరుతో లేడని చెప్పిస్తు వుంటాడు. నాలుగైదుసార్లు అలాగే చెప్పి తర్వాత మళ్ళీ ఫోన్ వస్తే ఈసారి ఏమని చెప్పమంటారండి' అంటాడు.

ఫోనువస్తే-నే చచ్చానని చెప్పు

కియజమాని కోపంవచ్చి "నే చచ్చానని చెప్పు" అంటాడు. దాంతో నౌకరు ఏడ్పు గొంతుపెట్టి అయ్యగారు పోయారండి ... అరగంటక్రిందే పోయారండీ .. జబ్బేం లేదండి చుట్టకాలుస్తూ కూర్చుని ఇట్టే పోయారండి" అని చెపుతాడు.

దీనివల్ల అవతలవాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫోన్‌లో పిలిచింది కాబోయే అల్లుడు. అతడు విచారంతో వాళ్ళ నాన్న దగ్గరకు పరుగెత్తి "నాన్నా మామగారు పోయారు" అని చెప్పి కూలబడిపోతాడు. అది విని అతని తండ్రి "లేకపోతే నీకు పిల్లనిస్తా నన్నవాడు బతికివుండిస్తాడుట్రా" అంటాడు.

అప్పుడు చచ్చిపోయాడని చెప్పబడిన వ్యక్తి వచ్చి ఫోన్ చేసి "నేను చచ్చిపోలేదయ్యా బతికే వున్నాను .. మా నౌకరు తెలియక అలా ఫోన్‌చేశాడు"అనిచెప్పుకోవలసివచ్చింది.

ఇలా ఫోనుల్లో లేరని చెప్పించడం ల్ల చాలా చిక్కులు తటస్థిస్తాయి. అవతల వాళ్ళు వాళ్ళ సౌకర్యార్థం అలా చెప్పించవలసి వస్తూ వుంటుంది. ఒకసారి మా మిత్రుడొకడు హైదరాబాద్‌లో ఒక ఉద్యోగస్థుడికి ఫోన్ చేశాడు.

మరీమంచిది- వాళ్ళ అమ్మాయిని పిలు

నిజానికి అది ఆయన ఇంట్లో వుండేవేళ. కాని అక్కడివారెవరో లేరని జవాబు చెప్పారు. మామిత్రుడు సరే మంచిది వారి అమ్మాయి వున్నాదా అన్నాడు.

లేదండి ఆయన టెన్నిస్‌కు వెళ్ళారు అన్నాడవతల వ్యక్తి. మరీ మంచిది వాళ్ళ అమ్మాయి వుందా" అని మళ్ళీ ప్రశ్న. లేదండీ క్లబ్‌కి వెళ్ళింది" అని మళ్ళీ జవాబు.. నేవడిగేది రెండో అమ్మాయి" అని ప్రశ్న.

అక్కడితో షటప్ .. ఏమిటా వాగుడు.. నువ్వెక్కడనుంచి మాట్లాడుతున్నావు .. నీ పేరేమిటి? నేనీ యింటి యజమానిని.. తెలుసా మా అమ్మాయిలతో నీకేంపని?" అన్నాడు.

నేను మీ రెండో అల్లుణ్ణి

"ఉండండి. నేను మీ రెండోఅల్లుణ్ణి ఈ పూటే ఢిల్లీనుండి వచ్చాను. ఆమాట మీకు చెపుదామని పిలిస్తే మీరు ఇంట్లోలేరని మీరే చెప్పారు. అందువల్ల అమ్మాయిని సంగతి అడగవలసి వచ్చింది. తమరు షటప్ అన్న తర్వాత నేనేమి అనాలో తెలియక... అని ఆపివేశాడు.

"మీరా...! అల్లుడుగారా! అనవాలు పట్టలేదు. గొంతు చాలా మారిపోయింది. సారీ.. ఎక్కడున్నారు...కారు తీసుకువస్తాను" అన్నాడాయన.

"అక్కరలేదు లెండి అరగంటలో నేనే వస్తాను .. మీ అమ్మాయిని తీసుకు చక్కా వస్తాను .. కొంచెం చెప్పండి" అని ఫోన్ పెట్టేశాడు.

ఫోనుతో అబద్ధాల జబ్బులు చాలా వింతగా వుంటాయి. అది డిస్సిటీ అవో, దర్పమనో, అప్పులు ఎక్కువగా వుండో, ఇలాటి అన్నతా లాడుతూవుంటారు. చాలామంది. వారి మాటలకు నోటిదగ్గరవున్న ఫోనులే సిగ్గుపడతాయి.

—రావూరు

'పొగాకు వాణిజ్యంలో నష్టాలను కేంద్రం ఎల్లప్పుడూ భరించదు'

గుంటూరులో ఎగుమతిదారులకు కేంద్రమంత్రి శ్రీ రఘురామయ్య స్పష్టీకరణ

గుంటూరు, జూన్ ౩: పొగాకు వాణిజ్యంలో సంభవించే నష్టాలను నిరంతరం భరిస్తూ వుండటానికి భారత ప్రభుత్వ వ్యాపార సరఫరాలశాఖ మంత్రి శ్రీ కె. రఘురామయ్య ఇక్కడ స్పష్టపరిచారు. 'విదేశాలలో క్రొత్త మార్కెట్ల కోసం అన్వేషించాలని పొగాకు ఎగుమతిదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

గత పదిహేను సంవత్సరాలుగా పొగాకు వాణిజ్యానికి తోడ్పడుతున్న శ్రీ రఘురామయ్య వారి కష్టాలు పరిష్కరించాలని వున్నప్పటికి ఆ విషయం ఆలోచించడమే లేదని, ఇంక ఇతర విషయాలలో వారికి సహకరించలేనట్లు పరిస్థితి వున్నదని అన్నారు.

ఇండియన్ టొబాకో అసోసియేషన్ సమావేశంలో ప్రసంగిస్తూ, పొగాకు మార్కెట్టుకి ప్రభుత్వ వాణిజ్య సంస్థ ప్రవేశించి వివిధ ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటుచేస్తే ఎగుమతిదారుల అవసరమే వుండదనుకోరాదని మంత్రి అన్నారు. ప్రభుత్వం పొగాకు బోర్డు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను మంత్రి గుర్తిస్తూ, విదేశాలలో మార్కెట్ సౌకర్యాలను అన్వేషించడానికి ప్రభుత్వం వెలసిందిగా ఆయన వారిని కోరారు.

వ్యాపారస్తులవద్ద నుంచిగాక రైతులవద్ద నుంచేబోర్డు పొగాకును ఎందుకు కొనుగోలు చేయరాదని మంత్రి వారిని ప్రశ్నించారు. అయినప్పటికి నిరుత్సాహం చెందవలదని సలహా ఇస్తూ, తాను పొగాకు బోర్డు నిర్మాణానికి కృషిచేసి నిర్ణయానికి వచ్చాననీ ప్రభుత్వంలోని నిపుణులు వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

గత మూడుసంవత్సరాలనుంచి రు. 3 లేక 4 కోట్ల ఖరీదుచేసే పొగాకు నిల్వలు తప్పుపడి, ఆరునెలలు గడిచినా వాటి వ్యాపారం ఉండిపోవడానికి కారణమని శ్రీ వై. కె. ఎస్. ప్రకాశరావు, శ్రీ కె. రామకృష్ణమూర్తి, శ్రీ కె. వి. రత్నం ప్రభృతులు అన్నారు. (ప. వి)

దుప్పటు సహాయం

హైదరాబాద్, జూన్ 3: కోస్తా ఆంధ్రలో తుపాను బాధితులకు పంచేనిమిత్తం హైదరాబాద్ లయన్స్ క్లబ్ 60 దుప్పట్లను దానం చేసింది. విజయవాడ, గుంటూరు, కొత్తగూడెం లయన్స్ క్లబ్బులద్వారా తమ క్లబ్బు సహాయకార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నదని లయన్ అధ్యక్షుడు శ్రీ పి. ఎస్. బంటియా తెలిపారు.

గ్రహబలం

5—6—69 గురువారం

కృష్ణపక్షమాఘ పంచమి పగలు సుమారు 7—10 ఆపైన షష్ఠి పూర్తి, శ్రవణం పగలు సుమారు 11—44 వర్జ్యం విడిచి ఉదయం 7 గం. లోపుగా ప్రయాణములు సాగించవచ్చును. ఆపైన సర్వకార్యములు విశుభమకు సుంచిది.

మేషం: ఉదయం ప్రయత్న కార్యసాఫల్యం, మృష్టాన్న భోజనం, శుభ కార్యప్రవేశం, మధ్యాహ్నం శ్రమ, ఆరోగ్యభంగం అయినా ప్రత్యక్షమయిన ఇబ్బందులు లవు.

వృషభం: సాహసంతో చేసిన పనులు పూర్తి కాగలవు. వీరి ధైర్య స్థైర్యాలు అజేయములు, ఆడంబరపు ఖర్చులు. వృత్తిలో ఆదాయం, దైవ చింతన.

మిథునం: అకాలమునందు మృష్టాన్న భోజనం, ఋణమునుండి, ఆర్థిక నష్టాలు జరుగ గలరు. శత్రువులున్నా ఏమీ చేయజాలరు. మధ్యాహ్నం కార్యసిద్ధి. జయం.

కర్కాటకం: హీనాలయ శృంగోన్నత భావ ప్రపంచంలో విహరిస్తారు. రచయితలకు, కవులకు అఖండ యోగకాలం, ఇతరులకు గౌరవాదర ప్రతిపత్తి, వృత్తిలో అనుకూలత.

సింహం: శత్రు రోగ, ఋణ బాధలను తొలగించే ప్రయత్నాలు సాగుతాయి. పదిమందిలో గౌరవం, ఆడంబరపు ఖర్చులు, వృత్తి మూలక ఆదాయం, కార్యసిద్ధి.

కన్య: శుభ పుణ్యకార్యాలోచనలు— వైరాగ్య ప్రవృత్తి, వృత్తిమూలక ఆదాయం, వ్యవహారానుకూలత తీవ్రాలోచనలు, వేదనా హేతువులు.

తుల: వృత్తి ఉద్యోగానుకూలత. అధికారుల ఆదరణ, బంధుమిత్ర సమాగమం, సంఘ గౌరవం, ఆర్థిక ప్రోత్సాహం.

వృశ్చికం: అనుకూలమయిన రోజు ప్రయత్న కార్యసిద్ధి భవిష్యత్కార్య ప్రణాళికలు నిమగ్నత, మధ్యాహ్నం వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అకస్మికంగా విడిదుడుకులున్నా జయంవిహాదే. ఓర్పు అవసరం.

ధనుస్సు: ఆర్థిక తొందరలుండవచ్చు. ఖర్చులు కూడా కానుకొని ఉంటాయి. అయినా మీమాటలు పరుల హృదయాలకు మంత్ర ములవంటివి. ఏదోవిధంగా అవసరాలు తీరుతాయి.

మకరం: మీ ఉత్సాహ శక్తికి అనుకూలంగా ఏమీ సాధించాలన్నా మీ చేతిలో వుంది. కళా తపస్సానుకూలత. వృత్తి వ్యాపార వ్యవహారలాభం, జయం.

కుంభం: ఏదో తెలియని ఆరాటం, భయం, ప్రయాణాల సూచన. ఆర్థికంగా ఇబ్బంది రాదు. అంతశ్శత్రువులను ఒక కంట కని పెట్టి వుండండి. మధ్యాహ్నం ఉద్రేక పడవచ్చు.

మీనం: ఉదయం ప్రయత్న కార్యసిద్ధి, వృత్తి వ్యాపారానుకూలత. మధ్యాహ్నం దుబ్బవుండి కూడా ఋణమును చేయవలసి యుండును. విప్రతపమునకు సంగతి.

విగ్రహారాధన తగదనేవారిపై మొరార్జీ విమర్శ

బెంగుళూరు, జూన్ 3: విగ్రహారాధనను విమర్శించే వారిపట్ల ఉప ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ తమ తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు.

విగ్రహారాధనలో నమ్మకం లేనివారిలో కొంతమంది విగ్రహారాధకులను విమర్శిస్తున్నారనీ, తమ భావాలు కలిగి వుండేందుకు వారికి హక్కు వుంది కాని, ఇతరులను విమర్శించేందుకు వారికి హక్కు లేదని ఆయన అన్నారు.

ఇక్కడికి దాదాపు 35 మైళ్ళ దూరములో ఉన్న రామనగరం వద్ద హనుమంతరాయస్వామి దేవాలయానికి శ్రీ దేశాయ్ పునాది రాయి వేశారు. ఈ ఆలయ నిర్మాణానికి రు. 3 లక్షలు ఖర్చు కాగలదు.

విశాఖ పారిశ్రామికసంస్థల వైఖరిపట్ల నిరసన

విశాఖపట్నం, జూన్ 3: పట్టణంలోని పెద్ద పారిశ్రామిక సంస్థలలో ఉద్యోగాలకు తగిన అర్హత గలిగి ఉన్నప్పటికీ స్థానిక అభ్యర్థులకు, ప్రాధాన్యత ఇవ్వకపోవటంపట్ల విశాఖ పట్నం పట్టణ కాంగ్రెస్ కమిటీ స్టాటీ సమావేశంలో నిరసన వ్యక్తం చేసింది.

ఈవిషయమై తగిన ఏర్పాట్లు చేయుటానికి, ప్రతిభగల స్థానిక అభ్యర్థులను నిర్ధిష్టమైన కాలంలో ఉద్యోగాలలో నియమింపజేయడం ద్వారా పట్టణంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేనికి కలెక్టర్, మునిసిపల్ చైర్మన్, ఎంప్లాయిమెంట్ అధికారి, స్థానిక ట్రేడ్ యూనియన్ నాయకులతో ఒక కమిటీని నియమించవలసిందిగా ముఖ్యమంత్రికి, కలెక్టరుకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.

ఈవిషయంలో ముందు చర్యలకుగాను ఐదుగురు సభ్యులతో ఒక సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు.

ఇటీవల తుపానువలన రాష్ట్రానికి కల్గిన నష్టం పట్ల కమిటీ విచారం వ్యక్తం చేసింది. తుపాను బాధితుల సహాయార్థం నగదును, వస్త్రాలను విరాళాలుగా సేకరించి ముఖ్యమంత్రికి పంపాలని కమిటీ నిర్ణయించింది. ఈ విరాళాల సేకరణకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. (ప. వి.)

కొల్లిపర-తెనాలిమధ్య బస్సుల రాకపోకలు

తెనాలి, జూన్ 2: కొల్లిపర ఫిర్కాలోని అనేక గ్రామాలకు 10 రోజులపాటు బాహ్య ప్రపంచంతో అన్నిరకాల సంబంధాలు లేకుండా పోయినవని, ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన అనంతరం తెనాలి, కొల్లిపరల మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభమయినాయని, వల్లభాపురం వైపు గ్రామాలకు ఇంకా రోడ్డు సంబంధాలు తిరిగి ప్రారంభం కాలేదని దుగ్గిరాల నియోజకవర్గం శాసనసభసభ్యులు శ్రీ ఎతు రామిరెడ్డి తెలియజేశారు.

ఆయన ఇంకా ఇలా ప్రకటించారు:

దుగ్గిరాల నియోజకవర్గం ప్రాంతంలో ప్రధానమైన మురుగు కాల్వలు ఉన్నాయి. ఇవి తెనాలి, రేపల్లె తాలూకాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఇటువంటి తుపాను మొదలైనవి సంభవించిన సమయంలో నీటివలననే అధిక నష్టం కలుగుతుంది. తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర కమిటీవారిని పరిశీలించి కొంతకాలంనుంచి ప్రభుత్వం అమలు జరుపకుండా నిలిచిపోయిన కొల్లిపర మురుగు కాల్వల పథకం అమలు జరగటానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటికి కూడా పొలాల్లో మోకాటిలోతు నీరు ఉండటంవలన రైతులు ఖరీఫ్ పంట పనులను ప్రారంభించటానికి అవకాశం లేకుండా ఉన్నది. రేపల్లె ప్రధాన కాల్వ ఒడ్డున ఉన్న గ్రామాల పొలిమేరలలో అడ్డుగోడలు కట్టవల్సి ఉన్నది.''

మృతి

పాలకొల్లు, జూన్ 3: పెనుగొండ గ్రామంలోని జమీందార్ నూలి వెంకట రత్నం హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె.సి. సీతారామస్వామి మే 30న మృతిచెందారు.

పరీక్షా కేంద్రాలవద్ద రక్షణలేని పరిస్థితి

ప్రభుత్వ ఏర్పాట్లలో అవకతవకలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 3: జంటనగరాలలో నేడు హెచ్. ఎస్. సి., మల్టీ పర్పస్, ఎస్. ఎస్. సి. పరీక్షల నిర్వహించడానికై రాష్ట్ర ప్రభుత్వం గావించిన ఏర్పాట్లు వ్యర్థంగా రావు. ఏర్పాట్లలో అనేక అవకతవకలు సంభవించాయి. పరీక్షల కేంద్రాలవద్ద సైనిక పిల్పం దినికావలా పెట్టి ప్రభుత్వం వాగ్దానం చేసిన రక్షణ చాలా కేసులలో ఎక్కడా కనిపించలేదు. తమ పిల్లల రక్షణ విషయమై తల్లిదండ్రులు పెట్టుకున్న భయాందోళనలు నిజమైనవి. పరీక్షా పత్రాలు అందని కారణంగా 44 కేంద్రాలలో 3 కేంద్రాలలో అభ్యర్థులను వెనక్కి పంపించి వేశారు. 20 లేక 25 మంది విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనను అనుసరించి 25 మంది బాలికలు నేటి ఉదయం ఒకచోట గుమిగూడారు. ప్రభుత్వం ఆర్. టి. సి. బస్సును పంపించింది. పరీక్షా కేంద్రానికి బస్సుని తీసుకువెళ్ళడం ప్రమాదకరం అని డ్రైవరు గ్రహించి, వారిని పోలీసు కంట్రోలు రూం వద్దకు తీసుకొని వెళ్ళారు. వారికి ఆహారంగాని, త్రాగేందుకు మంచినీరు గాని లేదు. వారిలో ఇద్దరు స్మృతి కోల్పోయారు.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షలు వ్రాసి బయటకు రాగానే ఆందోళన కారులు వారిపై రాళ్లు విసరగా పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బాలునికి తొడలో తుపాకి గుండు దూసుకుని పోయింది.

పరీక్షల కేంద్రాలకు దూరంగా సిఖ్ఖు ప్రదేశాలలో 6 సైనిక దళాలు ఉన్నాయి. సివిల్ అధికారులు తమకు అవసరమైతే వారిని పిలుస్తారని ముందు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని, స్కూలు అధికారులు ఎక్కువ పోలీసు రక్షణ అవసరమని అంటున్నా, సైనికులకు పిలుపు అందలేదు.

తల్లిదండ్రులు వందలసార్లు పోలీసు కంట్రోలు రూముకు పరీక్షల కేంద్రాలకు ఫోన్లు చేశారు. కాని, వారికి ఎవరూ జవాబు ఇవ్వలేదు.

విద్యార్థులను పరీక్షలకై స్కూళ్లకు తీసుకొనివెళ్లడానికి ఆర్.టి.సి. బస్సులు 12 వినియోగించారు.

ఉదయంవేళ 6 బస్సులు మాత్రమే వినియోగించారు. వాటితో 2 బస్సులు బయులుదేరిన చోటికి తిరిగి రాలేదు.

మరో 2 బస్సులు ఆబిడ్స్ రోడ్డువరకు వెళ్ళి అక్కడి నుండి ముందుకు పోవడానికివీలులేక వెనక్కి తిరిగి వచ్చాయి.

మిగిలిన బస్సులలో ఒకటి 20 మంది బాలికలను తీసుకునివెళ్లగా నింబోలి అడ్డవద్ద దానిపై రాళ్లు రువ్వారు. ఇద్దరుముగ్గురు బాలికలకు స్వల్ప గాయాలు తగిలాయి. పరీక్షలకు హాజరు కాలేక పోయిన వారికి తిరిగి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందరు విద్యార్థులు హాల్ నుంచి వరకు ఇంకా పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

తిరిగి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం

నిర్ణీత పరీక్షల కార్యక్రమం ముగియగానే పరీక్షలకు హాజరు కాలేక పోయిన విద్యార్థులకు అవే పాఠ్యాంశాలలో తిరిగి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో ఆ తేదీలు తర్వాత ప్రకటిస్తారు.

నేడు పరీక్షా పత్రాలు అందలేక పోయినా ఈ నిర్ణయం దృష్ట్యా ఆందోళన చెందవలదని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

గుత్తి, పరిసర ప్రాంతాలలో 11 మంది మృతి

హైదరాబాద్, జూన్ 3: శనివారంనాడు అనంతపురం జిల్లాలోని గుత్తి, పరిసర ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలవల్ల 11 మంది వ్యక్తులు మరణించారని ఇక్కడికి అందిన అధికార వర్తమానంవల్ల తెలుస్తోంది.

ఒక ''సిరా'' అంగడి కూలి పోవడంతో వీరిలో 8 మంది మృతిచెందారు. దగ్గరిలోని ఒకసదిసొంగి పడకొండు పూరిపాకలు కొట్టుకొని పోవడంతో ఒకశిశువు తోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

చంద్రలోకయాత్రకు తొలిమానవుల సన్నాహం

వాషింగ్టన్, జూన్ 3: చంద్రోపరితలంపై అడుగుపెట్టే తొలిమానవులను జూలై 20 వ తేదిన భారత కాలమానం ప్రకారం రాత్రి గం 11—52 లకు రోదసిలోనికి పంపడానికి అమెరికా నిర్ణయించుకున్నట్లు నిన్నరాత్రి అమెరికా వ్యోమయాన వ్యవహారాలసంస్థ (నాసా) ధ్రువపరచింది. అపోలో 11 కమాండర్ నైల్ ఆరమ్‌స్ట్రాంగ్, పైలట్ ఎడ్విన్ ఆల్డ్రిన్ తమ చంద్రనౌకతో సహా చంద్రోపరితలంపై దిగుతారని నాసా అధికారులు చెప్పారు. సరిగా గం. 9—52 ల అనంతరం అంటే భారత కాలమానం ప్రకారం జూలై 21 వ తేదీ ఉదయం గం. 9—52 లకు ఆరమ్‌స్ట్రాంగ్ చంద్రనౌక ద్వారాన్ని తెరుచుకుని, తొమ్మిది మెట్లుగల ఒక నిచ్చెన సహాయంతో చంద్రోపరితలంమీద అడుగుపెడతాడు.

ఆరమ్‌స్ట్రాంగ్ దిగిన 27 నిమిషాల తరవాత ఆల్డ్రిన్ చంద్రనౌక నుండి దిగి చంద్రోపరితలంమీద అడుగుపెడతాడు.

ఈలోగా అపోలో 11 మాతృనౌకలో ఉండే మూడవ అంతరిక్షయాత్రికుడు మిఖేల్ కాలిన్స్ 70 మైళ్ళ దూరంలో కక్ష్యలోనేఉండి చంద్రనౌకను పరిశీలిస్తూ ఉంటారు.

నాసా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం అంతరిక్ష యాత్రికులు ఆరంస్ట్రాంగ్ ఆల్డ్రిన్‌ల కార్యక్రమం ఇది.

చంద్రోపరితలం మీద అడుగు పెట్టిన తర్వాత వారు ఉభయులు సుమారు ఒక అర గంటసేపు మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు. ఆ తరువాత నాలుగు గంటలసేపు విశ్రాంతి తీసుకుంటారు. భూమండలానికి తిరిగి ప్రయాణం కావడానికి చంద్రనౌక సక్రమంగా పనిచేస్తున్నదీ, లేనిదీ చూసుకుంటారు. తరువాత రాత్రి భోజనం కూడా అక్కడే తీసుకుంటారు.

జూలై 21 వ తేదీన భారత కాలమానం ప్రకారం తిరిగి భూమిమీదకు బయల్దేరడానికి ముందు వారు సుమారు 50 పౌన్ల వరకు చంద్రోపరితలం మీద ఉండే మట్టి నమూనాలు సేకరిస్తారు. కొన్ని ఫోటోలు కూడా తీస్తారు. అంతేకాక, భూమిమీదనుండి చంద్రోపరితలానికి సంబంధించినవివరాలు తెలుసుకునే నిమిత్తం వారు కొన్ని యంత్ర పరికరాలను చంద్రోపరితలం మీద విడిచి పెడతారు. చంద్రోపరితలం మీద కార్యక్రమం ముగిసిన తర్వాత ఆరంస్ట్రాంగ్ ఆల్డ్రిన్ చంద్రనౌకను అధిరోహించి 70 మైళ్ళదూరంలో కక్ష్యలోఉన్న అపోలో 11 మాతృనౌకను చేరుకుంటారు.

21వ తేదీన భారతకాలమానం ప్రకారం రాత్రి గం. 7—00 లకు బయల్దేరు తుంది. జూలై 24 వ తేదీ మధ్యాహ్నం గం. 4—52 లకు పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.

రష్యా సన్నాహం

టోక్యో, జూన్ 3: పరిస్థితులు అనుకూలిస్తే ఈ సంవత్సరాంతానికి కాని, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కాని, చంద్రుని మీదకు మానవులను పంపడానికి సోవియట్ యూనియన్ సంకల్పించినదని సోవియట్ అంతరిక్ష యాత్రికుడు ఒకరు చెప్పినట్లు మాస్కోలో ఉన్న జపాన్ పత్రికా విలేఖరులు తెలియజేశారు.

1965 లో తొలిసారిగా అంతరిక్ష మార్గంలో నడచిన సోవియట్ అంతరిక్ష యాత్రికుడు అలెక్సీ లియొనోవ్ ఆదివారంనాడు రాత్రి తమతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారని ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తున్న తొమ్మిదిమంది జపాన్ పత్రికా విలేఖరులు నిన్న టోక్యోకు వార్తలు పంపారు.

అంతరిక్ష యాత్రికుడు అలెక్సీ లియొనోవ్ పత్రికా విలేఖరులతో జరిపిన గోష్టి వివరాలన్నీ క్యోడో వార్తాసంస్థ తదితర ప్రముఖ దినపత్రికలు నిన్న ప్రకటించాయి.

చంద్రోపరితలం మీద నుండి తేలు ఓస రాళ్లను 1970లో పశ్చిమ జపాన్‌లోని ఒసాకాలో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శిస్తారని లియొనోవ్ చెప్పినట్లు జపాన్ విలేఖరులు తెలిపారు.

ఈ అంతర్జాతీయ ప్రదర్శన మార్చి 15 నుండి సెప్టెంబరు 13 వ తేదీ వరకు జరుగుతుంది.

ఇండోర్‌లో దౌర్జన్యకాండ: అనేక దుకాణాలు, వాహనాలు దగ్ధం

— కర్ఫ్యూ అమలు

ఇండోర్, జూన్ 3: ఇండోర్‌లో బొంబాయి బజార్ ప్రాంతంలో నిన్న దౌర్జన్యకాండ జరిగిన దృష్ట్యా జిల్లా మేజిస్ట్రేట్ నగరంలో నిన్న అర్ధరాత్రినుండి 8 గంటలపాటు కర్ఫ్యూ విధించారు.

నిన్న జరిగిన సంఘటనలలో పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎస్. ఎల్. శుక్లా మరి కొంతమంది పోలీసులతో సహా అనేకమంది గాయపడ్డారు.

చాంద్‌గిరామ్ అనే ఒక ప్రఖ్యాత కుస్తీ పోటీ ఆటగాణ్ణి ఊరేగిస్తుండగా బొంబాయి బజార్ ప్రాంతంలో ఊరేగింపుపై కొందరు రాళ్ళు రువ్వడంతో అల్లర్లు ప్రారంభమైనవి.

ఊరేగింపుగ వెళ్తున్నవారు తిరిగి రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. ఇరుపక్షాలమధ్య రాళ్ల యుద్ధం చాలాసేపు జరిగింది. తరువాత ఉభయపక్షాలవారు లాఠీలు, బల్లెములు మొదలైన ఆయుధాలు కూడా ఉపయోగించారు.

అనేక దుకాణాలకు, ఆరు 'టెంపో' మోటారు వాహనాలకు, ఆటో రిక్షాలకు, స్కూటర్లకు నిప్పు ముట్టించారు. అనేక దుకాణాలను లూటీచేశారు.

అల్లరి మూకలను చెదరగొట్టడానికి ఒక పోలీసు అధికారి గదిలోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.

ఒకరిపై ఒకరు యాసిడ్ పోసుకున్న సంఘటనలు, కత్తిపోటు సంఘటనలు జరిగినట్లు కూడా తెలియవచ్చింది. అదనపు పోలీసుదళాలు రాగానే అల్లరి మూకలు చెల్లా చెదరై పోయాయి. అయితే ఆగ రలోనే ఉన్న సందులలోను, గొందులలోను గుంపులు గుంపులుగా చేరి రాళ్ళు రువ్వారు.

పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. జిల్లా అధికారులు భోపాల్‌నుండి, ఉజ్జయిని నుండి అదనపు పోలీసు దళాలను పిలిపించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ పి. కె. లాహిరి ఈ అల్లర్లకుగల కారణాలపై న. పోలీసులు గావించిన కాల్పులు జరిపారనే ఆరోపణపై న్యాయపరిశీలన జరిపించవలసిందిగా ఉత్తరువులు జారీచేశారు.

అడిషనల్ కలెక్టర్ శ్రీ కొమాల్‌గిరిసింగ్ పరిశీలన జరుపుతారు.

జూని ఇండోర్ ప్రాంతంలో కూడా దహనకాండ జరిగినట్లు సెంట్రల్ పోలీసు స్టేషనుకు రాత్రి గం. 12—30 లకు వర్తమానం అందాయి. కలెక్టర్ వెంటనే ఆ ప్రాంతానికి కూడా వెళ్ళారు. రాత్రి ఒంటిగంటకు కూడా ఈ ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూనే ఉన్నారు.

ఈ ప్రాంతాలను చూసివచ్చిన పార్లమెంట్ సభ్యుడు శ్రీ శశిభూషణ్ వాజపేయ్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఈవిధంగా అల్లర్లు జరగడం చాలా దురదృష్టకరమనీ పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ఉంటే ఈ అల్లర్లు జరిగి ఉండేవి కావని అన్నారు.

అల్లరి మూకలు పోలీసుల సమక్షంలోనే అనేక దుకాణాలను దగ్ధం చేశారనీ, ఇంకా మరికొన్ని దుకాణాలను లూటీ చేశారనీ, అందువల్ల ఆసమయంలో అక్కడ ఉన్న పోలీసు ఉద్యోగులందరినీ బర్తరఫ్ చేయాలని కూడా ఆయన కోరారు.

ఇదరిమృతి

ఇండోర్, జూన్ 3: గతరాత్రి ఇక్కడ జరిగిన దౌర్జన్యపూరిత సంఘటనలలో క్షతగాత్రులైన ఇద్దరువ్యక్తులు నేటి ఉదయం మరణించారు.

నగరంలో రేపు ఉదయంవరకు కర్ఫ్యూ అమలులోఉంటుంది.

హైదరాబాద్‌లో తిరిగి పోలీసు కాల్పులు

[1 వ పేజీ తరువాయి]

అనేక ప్రభుత్వ కార్యాలయాలలోని ఫర్నీచర్‌ను, తదితర వస్తువులను జనం బయటికి తీసుకుని వచ్చి వాటిని రోడ్ల మీద తగుల బెట్టారు.

మొజాంజాహి క్రాస్‌రోడ్స్‌వద్ద బస్సును రాయిని పెట్రోల్‌తోకలిపి తగుల పెట్టారు.

రోడ్లకు అంతులేని అవరోధాలు

పెద్ద పెద్ద బండలను, చెట్ల కొమ్మలను, ఎలెక్ట్రిక్ స్తంభాలను, రోడ్లపై గోడలవలె అమర్చి పోలీసులు ఆ ప్రదేశాలకు రాకుండా అవరోధాలు కల్పించేపని సోమవారంనుండే ప్రారంభమైంది. అది ఈ రోజు యింకా తీవ్రం చేశారు. ఈ ఉదయం గౌలీ గూడా వద్ద ఆలాంటిని పెద్ద పెట్టున నిర్మించారు. చమన్ క్రాస్‌రోడ్స్ వద్ద ప్రదర్శకులు, నిన్న పోలీసు కాల్పులలో ఒకరు మరణించిన స్థలంలో నేడు రాళ్లతో గుంపుగాగుంగ్రంగాజనగోడను కట్టారు. దానిపై ఒక నల్ల జెండా ఎగుర వేశారు.

గౌలీగూడావద్దకు ఏ వైపునుంచీ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా అన్ని మార్గాలనూ అవరోధాలతో ప్రదర్శకులు బంద్ చేశారు. కార్పొరేషన్‌వారు చెత్త పోసే సిమెంటు తొట్లు, టెలిఫోన్ స్తంభాలు, ట్రాఫిక్ సైన్‌పోసులు రాళ్ళు వీటికి వినియోగించారు.

ఈ అవరోధాలవల్ల పోలీసు శకటాలు, ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు రావడానికి వీలులేకపోయింది. పైసాబాద్ ప్రాంతంలో, సిద్ధిఅంబర్ బజారువద్ద, గోషామహల్ వద్ద, పెద్ద పెద్ద దుంగలతో, చెట్ల కొమ్మలతో రోడ్లపై అడ్డంకులు కల్పించారు.

దహనకాండ:

6 పోస్టాఫీసులు దగ్ధం

నగరంలోని వివిధ ప్రాంతాలలో 6 పోస్టాఫీసులను తగుల బెట్టారు. ఆ విధంగా 10 ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డుకు చెందినవాలుగు కార్యాలయాలు, 6 స్కూలు భవనాలు, 3 పోలీసు వ్యాన్‌లు, ట్రక్కులు, మహాడు ప్రైవేటు కార్లు, 6 పాల కేంద్రాలు, 9 ఇండ్లు, 7 దుకాణాలు ఒక బర్‌తోసహా 6 జనరల్ స్టోర్స్, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఒక రైల్వే స్టేషన్, ఒక ప్రయివేట్ క్లినిక్, అసంఖ్యాకంగా సైన్ బోర్డులు, ఫర్నిచర్ వస్తువులు వస్తువులు దహనకాండకు గురి అయినాయి.

ఫైర్‌మెన్‌కు గాయాలు

అగ్ని మాపక శకటాలు మంటలు ఆపడానికి వస్తుంటే గుంపులు వాటిపైన కూడా రాళ్ళతో దాడి చేశాయి. అగ్నిమాపక దళానికి చెందిన నలుగురు గాయ పడ్డారు. సిటీ ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి పనిచేశాయి.

కాచిగూడాలో పోలీసు కాల్పులలో మరణించిన ఇరువురిలో ఒకరు డ్రైవర్. అతను ఒక ఆయుర్వేద సంస్థ గేటులోనుంచి చూస్తూండగా గుండు దెబ్బతగిలి మరణించాడు. రెండవవ్యక్తి ఒక హైస్కూలు విద్యార్థి. పేరు డేవిడ్.

అహింసామూర్తి, జాతిపిత అయినగాంధి మహాత్ముని విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు విడిచిపెట్ట లేదు. పోలీసులుగూడా ఆబిడ్ మహాత్మా గాంధీ సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం మెడలో ఒక టెలిఫోన్‌ను వ్రేలాడ గట్టారు. చుట్టూ ప్రక్కల దుకాణాలనుండికొన్ని గోట్టన వస్తువులతో గాంధీజీ పాదాల చెంత చేశారు!

ఆందోళన కారులు ఇళ్ళ తలుపులు, కిటికీలు ఇతర వస్తువులు తెచ్చి గౌలిగూడా అఫ్జల్‌గంజ్ క్రాస్‌రోడ్ల మధ్య పెట్టి తగుల బెట్టారు. అంధకారంలో మునిగి ఉన్న ఈ ప్రాంతంలో మంటల వెలుగు తప్ప మరే వెలుగు లేదు.

వరంగల్‌లో కాల్పులు

వరంగల్‌లో తిరిగి నేడు హింస, దౌర్జన్యకాండ చెలరేగినందున పోలీసులు కాల్పులు జరిపి రని కొందరు గాయ పడ్డారని అధికారవర్గాల వారు తెలియజేశారు.

అయితే అనధికారవర్గాలను బట్టి తెలంగాణా ఆందోళనకారులు తెలంగాణేతర ప్రజల దుకాణాలపై దాడిచేసిన సందర్భంలో ఇద్దరు మరణించారని, కొందరు గాయ పడ్డారని తెలియవచ్చింది.

ఆందోళనకారులు ఒక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించినట్లు తెలుస్తున్నది. గుంపులు, పెరుగుటు తయారు చేసే ఒక యంత్రాగారానికి, మూడు ట్రక్కుల దుకాణాలకు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు వార్తలు పేర్కొన్నాయి.

వరంగల్‌లో రెండవసారి కాల్పులు

వరంగల్‌లో నేటి సాయంత్రం హనుమకొండవద్దగల ఆర్. ఎం. ఎస్. కార్యాలయంపై ఒక గుంపు దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంగా, గుంపును చెదరగొట్టడానికై పోలీసులు రెండవసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఇద్దరు గాయ పడగా వారిని ఆస్పత్రిలో చేర్చారు.

దీనికి ముందు పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేశారు. కాని ప్రయోజనం లేక పోయింది. గుంపులు రాళ్ళ వర్షం కురిపించాయి. అంతట పోలీసులు కాల్పులు జరపవలసివచ్చింది.

లాఠీచార్జిలో గాయ పడిన ముగ్గుర్నికూడా ఆస్పత్రిలో చేర్చారు.

12వ సారి కాల్పులు

నేటి రాత్రి హైదరాబాద్ నగరం పాతబస్తీలో హుస్సేని ఆలం సమీపాన పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. దీనితో కలుపుకొని ఈ రోజు మొత్తం 12 సార్లు కాల్పులు జరిగాయి.

పొద్దు కూకిన తరవాత క్రొత్తగా అనేక చోట్ల తీవ్రసంఘర్షణలు, దహనకాండసాగింది. ముఖ్యంగా కాచిగూడా, హిమాయత్ నగర్ ప్రాంతాలలో ఈ సంఘటనలు విచ్చల విడిగా జరిగినట్లు తెలుస్తున్నది.

మహోద్రిక్తస్థితి

నగరంలో నేటి కంటె కూడా మహోద్రిక్త పరిస్థితి అలముకున్నట్లు కనిపిస్తున్నది.

చెన్నారెడ్డి హెచ్చరిక

(1 వ పేజీతరువాయి)

విద్యానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 300 మంది విద్యార్థులు మెటల్ గేజి రైలుమార్గంపై బైఠాయింపు జరిపి, కాచిగూడావద్ద, జమియా ఉస్మానియావద్ద రెండు స్థానిక రైళ్ళను సుమారు రెండుగంటలపాటు నిలిపివేశారని రైల్వే వర్గాలవారు నేటి ఉదయం చెప్పారు.

టెలిఫోన్‌తీగల కత్తిరింపు

సికింద్రాబాద్— కర్నూలుల మధ్య అనేక చోట్ల రైల్వేకు చెందిన టెలిఫోన్, టెలిగ్రాఫ్ తీగలను తెంపివేశారు. అయితే ఎన్నిచోట్ల తీగలు తెంపివేయ బడి ది రైల్వే అధికారులు చెప్పలేకపోయారు.

నేటి ఉదయం గం. 8 లకు ఇక్కడకు రావలసిన సికింద్రాబాద్, బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ఉదయం గం. 11–20 ల వరకూ కూడా రాలేదు.

నగరంలో అనేక పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చాలా తక్కువమంది మాత్రమే హాజరయ్యారు. ఒక పాఠశాలవద్ద కొంతమంది విద్యార్థులు పరీక్షాపత్రాలను చింపివేసి బయటకువస్తూ కనిపించారు.

మరొకచోట హాజరు కావలసిన 600 మందిలోను, పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి డజనుమంది మాత్రమే వచ్చారు. ఒక కేంద్రానికి విద్యార్థులెవ్వరూ కూడా హాజరుకాలేదు.

మధ్యాహ్నానికి సైనికులు ఆరు లారీలలో జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డు వద్దకు వచ్చి రోడ్లకు అడ్డంగా పడి ఉన్న బండలను తొలగించడంలో పోలీసులకు సహాయపడ్డారు.

అయితే సైన్యం వెళ్ళిపోయిన వెంటనే సుమారు వెయ్యిమంది ప్రదర్శకులు వచ్చి రోడ్లమీద తిరిగి అవరోధాలను పెట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసినా బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ ప్రదర్శకులు జంకలేదు. పైగా, పోలీసులపై విపరీతంగా రాళ్ళ వర్షం కురిపించారు.

పుత్లీబౌలి చౌరస్తానుండి అఫ్జల్‌గంజ్ వరకుగల ఒకటిన్నర మైళ్ళ ప్రాంతంలోను ప్రదర్శకులు అనేకచోట్ల టెలిఫోను స్తంభాలు పీకివేసి, టెలిఫోను తీగలను రోడ్లకు అడ్డంగా కట్టి అవరోధాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల బండలు కూడా పెట్టారు.

ఈ రోడ్డుమీద ఎక్కడా జనసంచారం లేదు. వాహనాల రాకపోకలు లేవు. కాలినడకను వెళ్ళేవారికి కూడా కష్టంగానే ఉన్నది.

నారాయణగూడా ప్రాంతంలో మూడు కార్లను దగ్ధంచేశారు. ఫైర్ ఇంజన్లు సైనిక సహాయంతో ఈ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించాయి. అయితే రోడ్లకు అడ్డంగా అవరోధాలు పడి ఉండడంవల్ల సాధ్యంకాలేదు.

చార్‌మినార్ ప్రాంతంలోకూడా ఉద్రిక్తత ఉంది. రోడ్ల మీద అవరోధాలు ఉంచినారని మధ్యాహ్నం ఒక పోలీసుస్టేషన్‌మీద రాళ్ళ వర్షం కురిపించాయి. వెంటనే అదనపు పోలీసు దళాలను ఆ ప్రాంతంలోకి రప్పించారు.

ఢిల్లీకి ముఖ్యమంత్రి ప్రయాణం

హైదరాబాద్, జూన్ 3: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ప్రాంతీయసంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణాలో శాంతిభద్రతల పరిస్థితి, శీఘ్రగతిని మారుతున్న రాజకీయపరిణామాలను గురించి ముఖ్యమంత్రి ప్రధానికి వివరిస్తారు.

బాపట్లతాలూకాకు గౌతమీ జీవకారుణ్యసంఘం సహాయం

రాజమండ్రి, జూన్ 3: రాజమండ్రి గౌతమీ జీవకారుణ్య సంఘం వ్యవస్థాపకులు స్వామి కారుణ్యానంద 25 మంది కార్యకర్తలతో బాపట్ల తాలూకాలోని తుపాను బాధితులకు సత్వర సహాయం అందజేయటానికై నేడ బయలుదేరు తున్నారు. అవసరమైన తుపాను బాధితులకుపంచిపెట్టటానికి వీరు రు. 5,000 విలువైన దుప్పట్లు, చీరలు, ధోవతులు, చొక్కాలు మొదలైన వస్త్రాలను తీసుకు వెళుతున్నారు. తుపాను బాధితులకు ఉచిత భోజన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని వీరు అనుకుంటున్నారు.

బాపట్ల తాలూకాలో 17 గ్రామాలు తుపాను వలన తీవ్రంగా నష్టపోయాయని గౌతమీ జీవకారుణ్య సంఘం వంటి సాంఘిక సేవాసంఘాలు ఇటువంటి సమయంలో సహాయం చేయవల్సిన అవసరం ఎంతైన ఉన్నదని గుంటూరు జిల్లా కలెక్టరు గౌతమీ జీవకారుణ్య సంఘానికి కొద్దిరోజుల క్రిందట ఒక టెలిగ్రాము పంపిన ఫలితంగా స్వామి కారుణ్యానంద సహాయ చర్యలకు బయలుదేరు తున్నారు.

ఇప్పుడు తమవెంట తీసుకు వెళ్తున్న దుస్తులేగాక ఇంకా రు. 10 వేలు సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయుటానికి గౌతమీ జీవకారుణ్య సంఘం తనకు అధికారమిచ్చిందని స్వామి కారుణ్యానంద పత్రికలవారికి చెప్పారు. (ప. వి.)

ప్రధానమంత్రి ఈనెల 5 వ తేదీన కాబూల్ వెళ్లే సందర్భంలో 15 మందిగల భారతీయ సాంస్కృతిక బృందం కూడా అప్ఘనిస్థాన్ వెళ్తుంది.

విజయవాడ-హైదరాబాద్ మధ్య రోడ్డు రాకపోకలు బంద్

మార్గంలో తీవ్ర అవరోధాలు

హైదరాబాద్, జూన్ 3: హైదరాబాద్ విజయవాడ మధ్య వాహనాల రాకపోకలను తెలంగాణా ఆందోళన కారులు నేడు పూర్తిగా బంద్ చేశారు.

నగరాన్ని, విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిని కలిపే దావర్‌మూడ్‌వంతెనపై నేటి ఉదయం ఆందోళన కారులు పెద్ద అవరోధాలను పెట్టారు. కొన్ని చోట్ల రోడ్లను గండ్లు కొట్టి, అనేక అవరోధాలనురోడ్లపై ఉంచారు.

ప్రస్తుతం విజయవాడనుంచి జాతీయ రహదారిమీదుగా రావడానికి వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లడంగాని, హైదరాబాద్ నుండి రావడానికిగాని వీలు లేకుండా పోయింది.

మద్రాసు, జూన్ 3: ద్రవిడ కజగం నాయకుడు శ్రీ ఇ. వి. రామస్వామి నాయకర్ తన ఆరోగ్యాన్నిగూర్చి తనిఖీచేయించుకునే నిమిత్తం ఇక్కడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నేడుచేరారు.

సైగాన్‌పై రాకెట్ దాడులు

ఇద్దరి మృతి

సైగాన్, జూన్ 3: సైగాన్‌లో నిన్న ఖానోహోయ్ రేవు ప్రాంతంలో ఒక రాకెట్ పడడంవల్ల ఇద్దరు మరణించారు. 15 మంది పిల్లలలో సహా మరొక 25 మంది గాయపడ్డారు.

దక్షిణ వియత్నాం మీద మొన్న, నిన్న మొత్తం ఎనిమిది సార్లు రాకెట్ దాడులు జరిగాయని అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు.

దుర్గాపూర్‌లో సోమవారం జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ జరిపించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిశ్చయించింది.

ఆంధ్రప్రదేశ్ రైతులారా!

రసాయన ఎరువుల రంగంనుండి మీకొక మహత్తరవార్త!

ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి. వారి ట్రాంబే యూనిట్

ప్రజాదరణ పొందిన సుఫల 20 : 20 : 0 తో పాటు ప్రవేశ పెడుతున్న రెండు నూతన మిశ్రమ ఎరువులు,



సుఫల 18:18:9
(నత్రజని 18 శాతం; భాస్వరం 18 శాతం; పొటాష్ 9 శాతం)

సుఫల 15:15:15
(నత్రజని 15 శాతం: భాస్వరం 15 శాతం; పొటాష్ 15 శాతం)

సుఫల 20:20:0 ని మీరు ఎరుగుదురు. అది మీ అభిమానాన్ని చూరగొన్నది. క్రొత్తగా ఇవుడొస్తున్న బ్రహ్మాండమైన రెండు సుఫల మిశ్రమ ఎరువులు సుఫల 18 : 18 : 9 సుఫల 15 : 15 : 15 మీ పంటపైరుల వివిధ అవసరాల నివి తీర్చుతాయి. ఉత్తమ శ్రేణికిచెందిన ఈ మిశ్రమ ఎరువుల్లో నత్రజని/భాస్వరములతోపాటు పొటాష్ కూడా వుంది.

- కొనుగోలు, రవాణా, కూలి ఖర్చులు పొదుపుకే వీటి కేంద్రీకరణ జరిగింది.
- గ్యారంటీగా వీటిలో కల్తీ లేదు.
- వీటిలో ప్రతిదీ మొక్కలకు సంపూర్ణాహారమే.

సుఫల పుష్కలంగా పంట నివ్వటమే కాదు: భూసారాన్ని కూడా పెంపు చేస్తుంది. సుఫల ఎరువులు ఉత్తమ ఫలితాన్నిస్తాయి: అధిక లాభాలు తెస్తాయి. రైతులందరికీ విశ్వాస పాత్రమైన ఎరువు — సుఫల.

మీ అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న మా అధికారం పొందిన విక్రేతలను సంప్రదించండి.

ఉచిత భూసార పరీక్షలకూ, సేద్యపద్ధతుల సూచనకూ, ఇతర వివరాలకూ వ్రాయండి.

ఏగ్రోనమిస్ట్ / రీజినల్ ఆఫీస్ | ది ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రాంబే యూనిట్,

6-10-173, ఫతే మైదాన్ రోడ్, హైదరాబాదు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

షేక్ కపీరుకు.

నీవు కోపమును ముగా సంధిరోజుగా సంబంధము నున్న వదలివేసినావు. వెంటనే తిరిగి రావలసినది.

తండ్రి: షేక్ మస్తాన్,
బావ. షేక్ మస్తాన్.
పెనుమూరి.

శ్రీ గజానన మరియు శ్రీ సత్యనారాయణ దేవతా ప్రతిష్ఠ

8.6.69వ తేది ఉదయం 9 గం.48ని. లకు ఈ ప్రతిష్ఠా మహోత్సవము బళ్ళారి జిల్లా కంపలి గ్రామములో నూతనముగా నిర్మించబడిన సత్యనారాయణపేటలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య ఇత్యాది బిరుదాంకితులైన శ్రీశ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వాముల మఠము యొక్క పరంపరా పీఠస్థులైన శ్రీశ్రీ 108 సుజయీంద్ర శ్రీ పాదులవారి అమృత హస్తములతో జరుగు నటుల శ్రీవారు అనుగ్రహించినారు. ఆస్తిక మహాశయులు ఈ సమారంభమునకు వేంచేసి శ్రీవారి ఆశీర్వాదము పడయుగోరు—

భవదీయ ఆగమనాభిలాషి
సత్యనారాయణపేట కంపలి. గొంట్లకన్నయ శ్రేష్ఠి దేవాలయ నిర్మాపకులు.

టెండరు నోటీసులు

ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్సు కో—ఆపరేటివు ఫైనాన్సు మరియు డెవలప్ మెంటు కార్పొరేషన్ లిమిటెడ్, విశాఖపట్టణం—3.

ఈ క్రింది నుదహరించబడిన అడవిదినుసులను కొనుగోలు చేయుటకు, పై కార్పొరేషను జనరల్ మేనేజరు వారిచే తేది. 12.6.69వ ఉదయం 11.30 గంటల వరకు సీలువేయబడిన టెండర్లు కోరబడు చున్నవి:— 1) కరక్కాయలు 2) గంటుబారంగి 3) శికాయి మరియు 4) అడ్డాకులు. టెండరు పెట్టదలచినవారు, పూర్తి వివరములకు జనరల్ మేనేజరు వారి ఆఫీసును సంప్రదించవచ్చును.

బి.ఎస్. యుగంధర్, ఐ.ఎ.ఎస్,
జనరల్‌మేనేజరు ఇన్‌చార్జి.

ఈపూరుపాలెం గ్రామ పంచాయితీ

బాపట్ల తాలూకా, ఈపూరుపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయములో ఈ క్రింది నుదహరింపబడిన పనులకు సీలువేసిన టెండర్లు ఈ క్రింది సంతకదారుచేగాని, వారిచే అధికారము పొందినవారిచే గాని ది. 10.6.69వ టెండర్లు అందుకొనబడును. నిర్ణీత కాలములో రాని టెండర్లు పరిశీలింపబడవు. కావలసిన వివరములు ఆఫీసు పనిచేయు వేళల యందు తెలుసుకొనవచ్చును.

1. 1969—70 సంవత్సరమునకు కావలసిన 40 వోల్టేజి గల కరంటు బల్బులు, ట్యూబులైట్లు సప్లయి చేయుట గురించి.
   నిర్ణీతకాలము: గం.3—00ల వరకు.
2. హరిజనవాడలోని దేవరపల్లి సుబ్బారావు గారి యింటిప్రక్కన చెడిపోయిన రోడ్డు వద్ద రివెటుమెంటు చేయుట.
   ఎస్టిమేటుమొత్తం: రు 1100—
   టెండరు డిపాజిట్: రు 55—
   నిర్ణీతకాలము: గం. 4—0ల వరకు

(సం) కె. గురువయ్య
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు
ఈపూరుపాలెం పంచాయితీ.

వేలం నోటీసులు

చోడవరం కో—ఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, గోవాడ, చోడవరం తాలూకా, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

1. ఒక విల్లీస్ 1964 మోడల్ CJ 3-B జీప్ 4 సిలెండర్లు, ఇంజను నంబరు 647376 మరియు చెసిస్ నెం. 38241 ఎం మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉన్నది.
2. ఒక స్టాండర్డ్ ట్రాక్టర్— ఆస్ట్రియన్ మేడ్ 30హెచ్.పి. 1960 మోడల్ 10/28 హెచ్ మరియు 5. 50 ×16 ముందు టైర్లతో, 34/7 రఫ్ ట్రాక్ టైర్లు మరియు రెండు ఆయిదు టన్నుల ట్రెయిలర్లు, ఒకపది టన్నుల టిప్పరులతో సంచదారఫాక్టరీ ఆవరణలో 16. 6.69వ సా. 4—00 గం. లకు బహిరంగవేలంలో అమ్మబడును. పాట పెట్టదలచినవారు ఒక్కొక్క బండికి ధరావతు సొమ్ముగ రు.1000— లు పరదువలగాని, డ్రాఫ్ట్ ద్వారాగాని సొసైటి ఆఫీసులో ఆదినము సా. 3—00 గం.లలోపల చెల్లించవలెను. పాటలో గెలుపొందినవారు పాట ఖాయ పరచబడినప్పటినుంచి 3 దినములలోపల యావత్తు మొత్తము చెల్లించవలెను. అప్పుడే బండ్లు డెలివరీ ఇవ్వబడును. లేని యెడల ధరావతు సొమ్ము స్వాధీన పరచుకొనబడును. వేలం పాటను ఎట్టి కారణములను తెల్పకుండ ఖాయ పరచుటకుగాని, రద్దుపరచుటకుగాని సొసైటీవారు హక్కు కలిగియున్నారు. వీరి నిర్ణయము ఖాయమైనది. ఏ కోర్టులోగాని ఆక్షేపించబడ జాలనిది అయియుండును.

గోవాడ, (సం) ఎస్. ఆర్. గోవిందరాజన్,
2—6—69. ఆఫీసర్—ఇన్—చార్జి.

ఏజంట్లు కావలెను

1970 కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్. వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works, Sivakasi.

ఎడ్యుకేషనల్

దినవు అజరయ్య బాలికల హైస్కూలు, విజయవాడ.

దిగువ ఉద్యోగమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

గణితము బోధించుటకు ట్రెయినింగు పొందిన స్త్రీ గ్రాడ్యుయేట్లు ట్రెయినింగు పొందని మాథమటిక్స్ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చెయ్యవచ్చును. జీతము ప్రభుత్వపు రేట్ల ప్రకారము. దరఖాస్తులు హెడ్‌మిస్ట్రెస్ అండ్ కరెస్పాండెంటుకు పంపుచు ఒక కాపీని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, కృష్ణా, మచిలీపట్నంకు పంపవలెను.

మరణము

మా తండ్రిగారగు భూమిరెడ్డి చిన్నారెడ్డి గారు 21—5—69వ తేది బుధవారము రాత్రి 2—15 గంటలకు అనంతపురములో స్వర్గస్థులైనారు.

పెద్దకర్మ 5—6—69వ తేది గురువారము చిదినంచర్లలో జరుగును. బంధుమిత్రాదులందరు రాప్రార్థన.

ఇట్లు,
బి. రామచంద్రారెడ్డి,
బి. నారాయణరెడ్డి,
బి. వి. రాఘవరెడ్డి
బి. సాంబశివరెడ్డి,
బి. రాజగోపాలరెడ్డి,
బి. సూర్యనారాయణరెడ్డి,

కావలెను

ఆర్. సి. ఎం. అప్పర్ ప్రైమరీ స్కూలు రావిపాడు. నర్సరావుపేట తాలూకా రేంజిలో పనిచేయుటకు తెలుగుపండిట్ 2 (భాషాప్రవీణ ట్రెయిండ్) కావలెను. హోదా కల్గిన వారు 9—6—69లోపల ఇంటర్వ్యూకు రావలెను.

కరస్పాండెంటు

ఆంధ్రా మెట్రిక్ తరగతులకు ఆల్జీబ్రా, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టు బోధించుటకుగాను బి.ఎస్‌సి, బి.ఇడి. లేక బి.ఎస్‌సి. ప్యాసయిన వారి వద్ద నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. రిటైరయిన వారికి ప్రాధాన్యత యివ్వబడును.

ప్రిన్సిపాల్
విద్యానికేతన్—మంచాలపాప్మ
తెనాలి తాలూకా— గుంటూరు జిల్లా.

శ్రీ మలయాళస్వామి ఓరియంటల్‌కళాశాల ప్రొద్దుటూరు (కడపజిల్లా)

ఈ క్రింది ఉద్యోగములకు 10.6.69 ఏ లదిలోగా దరఖాస్తులు కోరడమైనది.

		ఖాళీల సంఖ్య
1.	ఎం. ఏ. లేక బి. విద్వాన్ (తెలుగు) First or Second Class	3
2.	సాహిత్య శిరోమణి (సంస్కృతము) First or Second Class	1
3.	వ్యాకరణశిరోమణి (సంస్కృతము) First or Second Class	1

దరఖాస్తులు కరస్పాండెంటుగారికి పంపుచు దాని కాపీని ఒకదానిని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటి రిజిస్ట్రారు గారికి పంపవలెను.

ప్రొద్దుటూరు (సం) నామా యెరకలయ్య,
29—5—1969 కరస్పాండెంటు.

ది క్లాత్‌మర్చంట్స్ అసోసియేషన్ హాస్పిటల్ బ్రాహ్మణవీధి—విజయవాడ—1

ఇద్దరు అనుభవముగల ఆటెండర్లు కావలెను.

ఇద్దరున్నూ రోగులకు కట్లు వగైరా కట్టుటకున్నూ, మెడికల్ ఆఫీసరు గారివద్ద ఆఫీసు బాయ్‌గా పనిచేయుటకున్నూ ఉపయోగపడువారుగా నుండవలెను.

దరఖాస్తులు ది 10.6.69 తేదీ లోగా పై కార్యాలయమునకు చేరవలెను.

దేసు వీరభద్రరావు
సహాయ కార్యదర్శి
ది క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్
వస్త్రలత— విజయవాడ—1

ఎస్. కె. పి. వి. వి. హిందూ హైస్కూల్స్ విజయవాడలో పనిచేయుటకు ఈ క్రింది ఉద్యోగములకు దరఖాస్తులు కోరడమైనది.

(1) హెడ్మాస్టరు:— సెకండరీ హైస్కూళ్లలో 5 సం.లకు తక్కువకాకుండా పనిచేసి అనుభవముగలవారున్నూ, ఎక్కౌంటు టెస్టు ప్యాసయినవారున్నూ అయివుండవలెను.

2) హెడ్‌గుమాస్తా:— ఎక్కౌంటు టెస్టు, టైపురైటింగు, కరస్పాండెన్సు తెలిసి సెకండరీ స్కూళ్లలో పనిచేసి అనుభవము వున్న వారున్నూ అయివుండవలెను.

సదరు వుద్యోగములకు దరఖాస్తులు జనరల్ శక్రటరీ అండ్ కరస్పాండెంటు, ఎస్.కె. పి.వి.వి. హిందూ హైస్కూల్సు కమిటి విజయవాడ వారికి ది 12.6.6 తేదీ లోపల పంపుతూ కాపీ కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగార్కి పంపుకోనవలయును.

అయ్యగారి శీమయ్య
జనరల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్.

మురుగు ముంపు నివారణకు అంతర్జాతీయనిపుణులతోడ్పాటు

మిత్రరాజ్య సమితికి రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 3: ఆంధ్ర కోస్తా జిల్లాలను అనేక దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న మురుగునీటి ముంపు సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ నిపుణుల తోడ్పాటు అత్యవసరమని, మిత్రరాజ్య సమితి ఈ విషయంలో తగు సహాయం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమితి అభివృద్ధి సంఘాన్ని కోరింది.

ఈ విజ్ఞప్తిని శ్రద్ధగా పరిశీలించగలమని ఢిల్లీలోని సమితి అభివృద్ధి సంఘాల ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధికి హామీ యిచ్చినట్లు భావించబడుతున్నది.

ఆంధ్రలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను సమితి అభివృద్ధి సంఘం ప్రతినిధి ఇటీవల ప్రత్యక్షంగా చూసి వచ్చారు కూడా.

సమితి ప్రతినిధి, తుపాను ప్రాంతాలను దర్శించిన తదితర ప్రముఖులు ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఈ లోగా ఇతోధిక సహాయం అందజేయాలని సూచించారు. సకాలంలో సహాయం అందడం అన్నది అన్నింటికంటె ముఖ్యం.

విత్తనాల మళ్ళు పూర్తిగా నాశనమై పోయినవి కనుక, రైతులకు తక్కావి, తదితర ఋణాలతోపాటు శీఘ్రగతిని విత్తనాలు అందచేయడం జరుగాలని వీరు సూచించారు.

తుపాను ప్రాంతాలలో పర్యటించిన పార్లమెంటు సభ్యుడు శ్రీ వై. ప్రసాద్ మొత్తం అయిదున్నర లక్షల ఎకరాలలో చేలమీదవున్న పంట నష్టమై పోయిందని పత్రికా విలేఖరులకు చెప్పారు. జలమయమై పోయిన చేలలో మురిగి పోయి మొక్కలు మొలుస్తున్న వరికంకులను ఆయన విలేఖరులకు చూపించారు కూడా. నీటి వనరులకు పడిన గండ్లు పూడ్చి, వచ్చే నాట్ల కాలానికి సిద్ధంగా సాగునీటి సదుపాయాలు పునరుద్ధరించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న తక్షణ సమస్య. వ్యవసాయపు పనులకుగాను సాధారణంగా ఈ నెల మొదట్లో నీరు వదలడం పరిపాటి. దీన్ని యిప్పుడు 15 రోజులు వాయిదా వేశారు.

తక్షణ సహాయ కార్యక్రమాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం రు. 5 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసినదే.

కాగా, కేంద్రం నుండి రు. 20 కోట్లు సహాయం కోరడం జరిగినది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఒక నివేదిక అందజేసిన తర్వాతనే కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చునని అనుకుంటున్నారు. అయితే, ఈ అధికార బృందం ఎప్పుడు బయలుదేరేదీ యింత వరకు అనిశ్చితంగానే ఉన్నది.

కృష్ణా, గుంటూరు జిల్లాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సరుకును అక్కడికక్కడే సొమ్ముచెల్లింపు సౌకర్యం

విజయవాడ, జూన్ 3: ఆహారధాన్యాల వాణిజ్య కార్పొరేషన్ గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఇప్పటికి 17 ప్రదేశాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది.

గుంటూరుజిల్లా: తెనాలి, వేమూరు, రేపల్లె, భట్టిప్రోలు, బాపట్ల, పొన్నూరు.

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, కైకలూరు, మచిలీపట్నం, చిలకలపూడి (గిడ్డంగి), చల్లపల్లి, ఉయ్యూరు, పామర్రు, పెదరంకిలాకు, విజయవాడ (గిడ్డంగి).

ప్రత్యేక ఏర్పాట్లు చేయుటానికి అదనపు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ధాన్యం నాణ్యం పరిశీలించే ఇన్‌స్పెక్టర్లు ఆయా కేంద్రాలలో పని ప్రారంభించారు. నాణ్యం, మొత్తక ధాన్యం కొనుగోలుచేసి సొమ్మును రైతులకు అక్కడి కక్కడే ఈ ఇన్స్పెక్టర్లు చెల్లిస్తారు.

పశ్చిమగోదావరిలో మంత్రి శ్రీ రఘురామయ్య పర్యటన

విజయవాడ, జూన్ 3: కేంద్ర పార్లమెంటరీవ్యవహారాలు, షిప్పింగ్, రవాణామంత్రి శ్రీ కె. రఘురామయ్య ఈ క్రింది కార్యక్రమా ప్రకారం జూన్ 5 వ తేదీన పశ్చిమ గోదావరిజిల్లాలో పర్యటిస్తారు.

ఉదయం గం. 8లకు ఏలూరు, తండ్ల మార్కెట్ సందర్శన, ఉ. 9 నుండి 12 వరకు జిల్లా పండ్ల ఉత్పత్తిదారుల మహాసభ ప్రారంభోత్సవం.

మధ్యాహ్నం గం. 3 నుంచి సా. గం. 6 ల వరకు ఏలూరు తాలూకాలో వరద బాధిత ప్రాంతాలలో: చాటపర్రు, గొల్లవానికుంట, శ్రీపర్రు మున్నగు కొల్లేరు ప్రాంత గ్రామాలు, రాత్రి గం. 8—30 లకు కారుపై విజయవాడకు తిరుగుప్రయాణం.

కలకత్తానుంచి విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం

కలకత్తా, జూన్ 3: ఐ. సి. పి. ఎ. నిన్న రాత్రి సమ్మె ఉపసంహరించుకోవడంతో కలకత్తానుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానయానాలు నేటి ఉదయంనుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

తుపాను బాధితప్రాంతాలలో రు. 12 లక్షలతో పశుపోషణ శాఖ సహాయ కార్యక్రమాలు

విజయవాడ, జూన్ 3: ఇటీవలవచ్చిన తుపాను, వరదలలో మొత్తం నాలుగుజిల్లాలలో 29,184 పశువులు చనిపోయినవనీ, రు 1,50,00,000 లమేరకు నష్టం కలిగినదని పశుపోషణశాఖ డైరెక్టరు డాక్టర్ ఎ. సూర్యప్రకాశరావు లిపారు. వరదబాధిత ప్రాంతాలలో పర్యటించివచ్చిన అనంతరం శ్రీ సూర్యప్రకాశరావు ఇక్కడ పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ ఇంకా ఈ దిగువ విషయాలు కూడా వెల్లడించారు.

తుపానుబాధితులకు సహాయం అందజేయడానికి 13 అంశాలుగల ఒక కార్యక్రమాన్ని తానుతయారుచేసి, పరిశీలనకై జిల్లాకలెక్టరులకు పంపించానని శ్రీ సూర్యప్రకాశరావు చెప్పారు.

గుంటూరుజిల్లాలో 1,06,000 మేకలు, గొర్రెలు చనిపోయినవి. మొత్తం నాలుగు జిల్లాలలో 1,28,600 గొర్రెలు, మేకలు మృతిచెందినవి. రు 64,00,000 ల మేరకు నష్టంకలిగింది.

2 కోట విలువగల పశుగ్రాసం నష్టం

రు 2 కోట్లవిలువగల సుమారు 5.45 లక్షల టన్నుల పశుగ్రాసం ఈ వరదలలో కొట్టుకుపోయింది. రానున్న రెండునెలల కాలంలో పశుగ్రాసానికి తీవ్రకొరత ఏర్పడగలదని ఆయన భావించారు. రాబీపంటకు పూర్తినష్టం కలిగింది.

వాక్సినేషన్

పశువులు అంటువ్యాధులకుగురి కాకుండా అరికట్టడానికి భారీఎత్తున వాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. పశువులకు 2.87 టన్నులడోసుల వాక్సిన్ ఇవ్వడం జరిగింది. గొర్రెలకు ఒకరకం అంటువ్యాధి వచ్చే ప్రమాద మున్నదనీ, అదివచ్చిన తర్వాత చికిత్సచేయడానికి వీలవుతుందని ఇందు నిమిత్తం అవసరమైన వాక్సిను కూడా భద్రపరచామని శ్రీ రావు చెప్పారు.

ప్రస్తుతం పనిచేస్తున్న 502 డిపార్టుమెంటు సంస్థలు కాకుండా అదనంగా 85 పశువైద్య కేంద్రాలను నెలకొల్పారు.

అత్యవసరమైన మందుల కొనుగోలుకు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాలకలెక్టరులు వరుసగా రు 25,000, రు 10,000, రు 5,000, రు 1,500 మంజూరుచేశారు. ఈ మందులకు ఇంతకు ముందే డిపార్టుమెంటు రు 8,000 ల మంజూరు చేసింది.

గొర్రెలపెంపకందారులకు సహాయపడడానికై ఆరుమేకలు, ఒకపోట్టేలు గల ఒక యూనిట్లను ఉచితంగా ఇవ్వాలనీ 25 నుండి 30 గొర్రెలు పోగొట్టుకున్నవారికి ఇటువంటి యూనిట్ ఒకటి ఇవ్వాలనీ, గరిష్ఠ పరిమితి మూడుయూనిట్లని నిర్ణయించారు.

తుపానువచ్చిన అనంతరం చాలాగొర్రెలు బలహీనంగా కనపడినవనీ వాటికి చికిత్సచేయక పోతే అవి మృతిచెందే ప్రమాదంకూడా ఉన్నదని ఇందునిమిత్తం డిపార్టుమెంటు చర్యతీసుకొంటున్నదని చెప్పారు.

పాడి పరిశ్రమకు నష్టం

ఒకటిరెండు ఆవులు గేదెలు గల యజమానులకు 50 శాతం నష్టంకలిగినదనీ, వారికి సహాయం అందజేయని పక్షంలో పాల సరఫరాలో ఇబ్బంది ఏర్పడగలదని శ్రీ సూర్యప్రకాశరావు అన్నారు. పాలసరఫరాచేసే ప్రతి వ్యక్తికి ఆవునుగాని గేదెనుగాని కొనుక్కోవడానికి వీలుగా రు 500 లు ఋణంగాను, రు 100ల విలువగల పశుగ్రాసాన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆయన తలపెట్టారు.

ఈ వరదలలో కలిగిన పశునష్టాన్ని పూరించడానికిగాను బాధితప్రాంతాలలో పంపిణీ చేయడానికై 650 మేలుజాతి పశువులను ఉచితంగా సప్లయివలసినదిగా కేంద్ర పశుపోషణ కమిషనర్ డాక్టర్ సి. కృష్ణారావు ఆయన విజ్ఞప్తిచేశారు. 12 త్వరకార్ ఆబోతులను, ఆరు ముర్రాజాతి ఆబోతులను ఖమ్మంజిల్లాలోని గ్రామాలలో పంపిణీ చేయగలమని చెప్పారు. పశుగ్రాసం ఉత్పత్తి అధికంచేయటానికి ప్రతిరైతుకు 2,500 సంకరజాతి నేపియర్ పశుగ్రాసంమొక్కలు, రు 25 లు విలువగల ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. పశుపోషణశాఖ తలపెట్టిన ఈ సహాయక పథకాలను గుంటూరు జిల్లాలో రు 5.6 లక్షలు, కృష్ణాజిల్లాలో 3 లక్షలు పశ్చిమ గోదావరిలో రు 1.1 లక్షలు, ఖమ్మంలో రు 1.6 లక్షలు ఖరవుతాయి.

విరాళాల సేకరణకు యూనివర్శిటీలకువిజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 3: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తుపాను వల్ల నష్టపడిన ప్రజల సహాయార్థం విరాళాలను సేకరించవలసిందని భారతీయవిశ్వవిద్యాలయసంఘం జాతీయసంఘటిదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రంలో తుపాను దెబ్బకు గురి అయిన ప్రాంతాలలో సహాయ శిబిరాల నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందజేయవలసిందని కూడా ఈ మండలి విద్యామంత్రిత్వశాఖను కోరింది.

తెలుగుచిత్రాల పబ్లిసిటీ బోర్డులకునిప్పు

హైదరాబాద్, జూన్ 3: ఎల్లకుంట ప్రాంతంలో తెలుగు సినిమా తారల చిత్రాలుగల పెద్ద పెద్ద బ్యానర్లను పబ్లిసిటీ బోర్డులను పీకివేసి నాటికి ప్రదర్శకులు నిప్పు పెట్టారు. పోస్టు బాక్సులను బయటకు లాగి రోడ్డు మధ్యగా పడవేశారు. గాలిగూడా వద్ద టెలిఫోను వైరులు కత్తిరించి వేశారు. గృహాలు, దుకాణాలు ఎదుట గల ప్లాటుఫారాలను పిరగ్గొట్టి అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద బండలను రోడ్లకు అడ్డంగా పడవేశారు.

అంతర్యుద్ధ ప్రమాదం

మహబూబ్ నగర్ కాంగ్రెస్ కార్యదర్శి హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 3: మే 25 న నాగర్ కర్నూల్ సభలో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ఉపయోగించిన భాషను మహబూబ్‌నగర్‌జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ బి. దామోదర రెడ్డి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వం దురాగతాలను ఆపనట్లయితే, అది గ్రామాలలో అంతర్యుద్ధానికి దారితీయగలదని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

రామన్నపేట బ్లాక్ పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ కె. రఘునాథరెడ్డి నిన్న ఒక ప్రకటన చేస్తూ తన నియోజక వర్గంలోని ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఉపాధ్యాయసంఘం అధ్యక్షుని సస్పెన్షన్

హైదరాబాద్, జూన్ 3: ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఎం. బాలకృష్ణారెడ్డిని సర్వీసునుంచి ప్రభుత్వం సస్పెండు చేసింది.

సస్పెన్షన్ ఉత్తర్వును హైదరాబాద్‌జిల్లా విద్యాధికారి జారీ చేశారు.

రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్‌కు చెందిన మరి 5 మందిని కూడా ప్రభుత్వం సస్పెండు చేసింది.

నాయకత్వంలో మార్పుద్వారా తెలంగాణా సమస్య పరిష్కారం

మాజీమంత్రి శ్రీ ఎం. నరసింగరావు అభిప్రాయం

('ఆంధ్రప్రభ' ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 3: రాష్ట్రంలో ప్రస్తుతవున్న నాయకత్వంతొలగి సకాలి పోయి, కొత్త ధోరణులు కల నూతన నాయకత్వం ఏర్పడడం ఒక్కటే ఇప్పుడు మిగిలి వున్న ఒకేఒకమార్గం— అని మాజీమంత్రి శ్రీ ఎమ్. నరసింగరావుఅన్నారు. ఈ చర్యను ధైర్యంగానూ, త్వరగానూ చేయుకపోయినట్లయితే భవిష్యత్తు అధ్వాన్నంగా వుంటుందని ఆయన అన్నారు.

ఇలాజరుగని పక్షంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తెలంగాణా ప్రజాసమితి లేదా కాంగ్రెస్‌పార్టీ తెలంగాణానాయకుల అదుపు తప్పిపోగలదని ఆతర్వాత అది ప్రచ్ఛన్నంగా మారి వైరితలలతో భయావహకమైన స్వరూపం దాల్చగలదని హెచ్చరించారు.

'తెలంగాణావాదిని కాను'

అయితే, "నేను ఇప్పటికీ ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం కోరడంలేదు" అని ఆయన స్పష్టంచేశారు. అయితే ప్రస్తుతం పరిపాలనా ఏర్పాటు యిలాగేకొనసాగినట్లయితేఆంధ్ర నాయకత్వంతో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులు రాజీకి రాగలరని అంచనా వేయడంసాధ్యంకాదు అని ఆయన స్పష్టంచేశారు.

(శ్రీనరసింగరావు శ్రీ సంజీవరెడ్డి మొదటి మంత్రివర్గంలోనూ, తర్వాత శ్రీ సంజీవయ్య మంత్రివర్గంలోనూ మంత్రిగా పని చేశారు).

గందరగోళ పరిస్థితులలో ఈ ఉద్యమ నాయకత్వం కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు—లెనినిస్టు) చేతులలోకి జారిపోగలదని ఆ పార్టీ చర్యలను తెలంగాణాలోని ఖమ్మంజిల్లాలో చూస్తూనే వున్నామని ఆయన విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణా నాయకత్వాన్ని క్రమబద్ధంగా నిర్మూలించడం కొనసాగుతూ వుండడంవల్ల ప్రస్తుత పోరాటం తెలంగాణా రాజకీయ వ్యక్తిత్వం పరిగణనకోసం సాగుతున్నదని శ్రీ నరసింగరావు అన్నారు.

ఆంధ్ర నాయకత్వంపై అనుమానం

ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణా ప్రజలు మొదటినుంచి అనుమానిస్తూనే వున్నారు. మొదట ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి తెలంగాణా ప్రాంతంనుంచి ఎవరినీ ఉపముఖ్యమంత్రిగా నియమించక పోవడంతో 1956 నవంబరు 1 వ తేదీననే పెద్దమనుష్యుల ఒప్పందం ఉల్లంఘన జరిగింది.

ఆ తేదీనుంచి ఆతర్వాత వచ్చిన వారితో కూడా ఇదే చిక్కు ఏర్పడింది. వారు రాజకీయాలలోను, పరిపాలనలోను ప్రముఖంగా వుంటూవచ్చారు. వారు తమ ఈ ఆధిక్యతా ధోరణిని మార్చుకుంటేనే తప్ప భావసమైక్యతకు అవకాశం లేదని ఆయన అన్నారు.

పెత్తనం చెలాయించడం, ముఠాలు కట్టడం ఎంతకాలమో సాగదు.

కేంద్ర నాయకులు, ముఖ్యంగా ప్రధాన మంత్రి, రాష్ట్రముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని కోరాలి. "నాకు శ్రీ బ్రహ్మానంద రెడ్డి అంటే ఎంతో గౌరవముంది. అయితే రాష్ట్రంలోనూ, దేశంలోనూ సమైక్యత పరిరక్షించేందుకుగాను ఆయన రాజీనామా చేయాలని నేను గట్టిగా భావిస్తున్నాను" అని శ్రీ నరసింగరావు అన్నారు.

రాజకీయ చర్యద్వారా పరిష్కారం

రాజకీయ చర్యద్వారా సంతృప్తికరమైన పరిష్కారాన్ని సాధించవచ్చు. పన్నెండు సంవత్సరాల అనంతరం కూడా భావ సమైక్యత రూపొందడానికి మూలుగా విభజన శక్తులు గట్టిగా కాలూనుతున్నట్లుగా కన్పిస్తోంది.

తెలంగాణాలో ముల్కీభావం కొత్తదికాదు. గోల్కొండను పట్టుకునే సందర్భంలో మొగల్ చక్రవర్తి దురంగజేబు పన్నినప్పుడు పాలకులకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలలో ప్రబలంగా వుండిన అనాదినుంచి నవాబు ఖాన్ అలీ ఉత్తరదేశ ఆటో వేళ్ళూనుకుంటూపోయి వున్న ముల్కీభావాన్ని గురించి వ్రాశారు అని ఆయన అన్నారు.

వరద బాధిత ప్రాంతాల సహాయానికి జాతీయ నిధి

గుంటూరులో శ్రీ రఘురామయ్య సూచన

గుంటూరు, జూన్ 3: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదబాధిత ప్రాంతాలకు సహాయంచేసేందుకు నేషనల్ రిలీఫ్ ఫండును ఒకదానిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని కేంద్ర పార్లమెంటు వ్యవహారాలశాఖమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య నేడిక్కడ సూచించారు. శ్రీ రఘురామయ్య 2 రోజులపాటు బాపట్ల తాలూకాలో వరదలకుగురయిన ప్రాంతాలలో పర్యటించి వచ్చారు. అక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయని, అక్కడ నష్టపడని వ్యక్తి అంటూ ఎవరూలేరని, లక్షలాదిప్రజలు ఘోషిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ ప్రాంతంలో డ్రైనేజి సరిగాలేనందువల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా కన్పిస్తోందని కనుక దీనికి సత్వరమే చర్య తీసుకోవాలని ఆయన సూచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు

జంతువుల వేలము

దిగువ తెల్పిన జంతువులు ఎట్టి వారంట్లు లేకుండ తిరుమల, తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచేగాని, వారిచే అధికారమీయబడిన ఏ ఆఫీసరుచేగాని 1969 జూన్ 25, 26, 27 తేదీలలో ఉ. 9గం.లకు ఆరంభింపబడి బహిరంగవేలంలో అమ్మబడును.

		సంఖ్య	వయస్సు నుంచి...సం.ల మధ్య
1.	ఎర్ర సింధీ ఆవులు మరియు పెయ్యలు	81	7–15
2.	ఎర్రసింధీ ఆవుదూడలు	19	10 నెలలనుంచి 1½ సం.లు
3.	ఎర్రసింధీ ఆంబోతులు మరియు కోడె దూడలు.	48	1–4
4.	హర్యానా ఆవులు మరియు పెయ్యలు	33	1–18
5.	హర్యానా ఆంబోతులు మరియు కోడె దూడలు.	12	1–10
6.	ముర్రాబర్రెలు	18	6–15
7.	ముర్రా దున్నపోతులు	2	12–13
8.	వర్ణ సంకర జంతువులు	46	–

అమ్మకపు వివరములన్నిటికి తిరుపతి, ఎస్.వి. డయిరీఫారం, సూపరింటెండెంట్ గారికి వ్రాయుండి.

[సం] ఎం. చంద్రమౌళి రెడ్డి.
ఎం. ఏ., ఐ. ఏ. ఎస్.,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు



కూపర్ ఇంజనీరింగ్ లిమిటెడ్,
2వ అంతస్తు, 8570—1—1, రాష్ట్రపతి రోడ్డు, పో. బా. నం. 1654, సికింద్రాబాద్.

కడపకు డీలరు:
జనతా ఏజన్సీస్, 19/78, మద్రాస్ రోడ్, కడప.
కర్నూలుజిల్లా 6 తాలూకాలకు డీలరు:
కిసాన్ ఏజన్సీస్, బైరన్‌మల్ స్ట్రీట్, నంద్యాల, కర్నూల్ జిల్లా;
ఏలూరు, నరసాపురం తాలూకాలకు డీలరు:
కిసాన్ యింజనీరింగ్ కంపెనీ, జి. ఎన్. టి. రోడ్, ఏలూరు.
కర్నూలుజిల్లా ... తాలూకాలకు డీలరు:
మహేశ్ యింజనీరింగ్ అండ్ మెషినరీ డీలర్సు, 850/23, మార్కండేయ గుడివద్ద, ఆదోని.
శ్రీకాకుళంజిల్లా ... డీలరు:
మాస్టర్ మిల్ స్టోర్సు, మెయిన్ రోడ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా,
అనంతపురంజిల్లా డీలరు:
రాయలసీమ ట్రేడర్స్, సుభాష్ రోడ్, అనంతపూర్.
కృష్ణాజిల్లా డీలరు:
వెల్‌కమ్ మెషినరీ అండ్ స్టోర్సు, కాన్వెంట్ వీధి, విజయవాడ (ఏ. పి.)
హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంమెట్టు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు డీలరు:
షా ఆటో యింజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రాష్ట్రపతి రోడ్డు, పి. బి. నం. 83, సికింద్రాబాద్.

మీ బాబు అన్నం సంతృప్తిగా తింటున్నాడా?

అతనికి ఫెర్రడాల్ ఇవ్వండి....ఎందుకంటే, ఎముకలు, దంతాలు పటిష్ఠంగా తయారు కావటానికి, కండరాలు పెరగటానికి రక్తం శక్తి కలగటానికి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందటానికి, కంటి చూపు చక్కగా ఉండటానికి, మీ బాబు చెరుకువంతంగా, ఆరోగ్యవంతంగా పెరగటానికి అత్యంత అవసరమైన పోషక పదార్థాలన్నీ ఫెర్రడాల్‌లో ఉన్నాయి.

ఫెర్రడాల్ తీపిగా, తేలికగా, ఏ పిల్లలైనా ఇష్టంగా తాగుతారు. మీ బాబు ఆకలిని పెంచి, అన్నం సంతృప్తిగా తినేలా చేస్తుంది.

ఫెర్రడాల్®

గృహోపయోగమునకు అత్యంత అనువైన టానిక్

పార్క్-డేవిస్ ఉత్పత్తి

భారతదేశపు ప్రియతమమైన మాల్టు టానిక్

JAISONS-6969 TEL

కోరుకొండ సైనిక పాఠశాల అభివృద్ధి
రాష్ట్ర విద్యామంత్రి హామీ

విశాఖపట్నం, జూన్ 1: కోరుకొండలోని సైనిక పాఠశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి పరచాలని, రాష్ట్ర విద్యా మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ఆ పాఠశాలను ఆదివారం పాటు సందర్శించిన అనంతరం ఇటీవల యిక్కడ తెలియజేశారు.

పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో మంత్రి చర్చలు జరిపారు. పాఠశాల ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య వంటి సమస్యలను గురించి వారు మంత్రికి తెలియజేశారు. పాఠశాల భవనాలను తరగతి గదులను పక్కాగా నిర్మించాలనీ, పాఠశాల క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలనీ కూడా వారు కోరారు.

ఈ సమస్యలన్నీ తీర్చవలసిన వేననీ, వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం శాయ శక్తులా కృషి చేస్తుందని, మంత్రి అన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల సందర్భంగా ఈ సంస్థ పని చేసే సమయంలో మరల దీని నొకసారి సందర్శించగలమనిమంత్రి అన్నారు.



గత శుక్రవారం విజయవాడ లక్ష్మీటాకీసులో తుపాను బాధితుల సహాయార్థం విధి వసూలుకుగాను చలనచిత్ర వారోత్సవాలను సినీనటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. సమయానికి శ్రీ కె. శ్రీనివాసరావు, లక్ష్మీటాకీస్ యజమాని శ్రీ రామకృష్ణారావు ప్రభృతులను చిత్రంలో చూడవచ్చును.

గన్నవరం తాలూకాలో రు. 1 లక్ష 29 వేలు పంపిణీ
34 చౌకబియ్యం డిపోలు ప్రారంభం

గన్నవరం, జూన్ 2: కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలో తుపాను మూలంగా 55 గ్రామాలలో 2241 ఇండ్లు వరద దెబ్బకు గురియైనాయి. ఈ ఇండ్లు పునర్నిర్మాణంకై మొత్తం రు 1,28,900 మంజూరు కాగా తహసీల్దార్ శ్రీ కె.ఎస్. హయగ్రీవమూర్తి పర్యవేక్షణలో, సమితి విస్తరణాధికారులు, రెవిన్యూ సిబ్బంది గ్రామాలలో నేడు పర్యటించి ఈ సైకం పంచి పెట్టారు. ఒక ఇంటికి రు 20 నుండి రు 200 వరకు అర్హతలను బట్టి బట్వాడా జరిగింది.

తేలప్రోలు, వెదురుపావులూరు, సీరవల్లి, గన్నవరం ఫిర్కాలకు చెందిన గ్రామాలలో ఇప్పటికి 34 చౌకబియ్యం డిపోలు ప్రారంభం చేశారు. అవసరమైతే మరికొన్ని దుకాణాలు ప్రారంభం చేయవచ్చునని చెప్పబడుతున్నది.

ఒక కుటుంబమునకు రోజుకు 3 కిలోల బియ్యం సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. నూజివీడు ఆర్. డి.వో. శ్రీ ఆర్. కోదండరామిరెడ్డి, గన్నవరం సమితి అధ్యక్షులు డాక్టర్ సి.వి.ఎల్. రాయుడు, బి.డి.వో. శ్రీ కె.జి. అప్పారావు, తహసీల్దార్ శ్రీ కె.యస్. హయగ్రీవమూర్తి గ్రామ గ్రామాన రైతులను పరామర్శించి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

7 వేల కలరా ఇంజక్షన్లు 3 వేల పశువులకు మందులు

గన్నవరం సమితి యాజమాన్యంలో గల 25 చెరువులకు మరమ్మతుల డక్టర్‌రాయుడు పర్యవేక్షణలో జరుగుతున్నవని బి.డి.వో. శ్రీ అప్పారావు చెప్పారు. అత్యవసరమైన రోడ్ల గండ్లు కూడా పూడ్చబుతున్నారని ఆయన అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సహాయంతో 7000 మందికి కలరా ఇంజక్షన్లు యిచ్చారని, గ్రామాలలోని బావులలో బ్లీచింగ్ పౌడరు చల్లారని శ్రీ అప్పారావు అన్నారు. పశువులకు అంటువ్యాధులైన పేడ పారుడు, గుర్క ముద్దగు వ్యాధులు రాకుండా 3,300 పశువులకు ఇంజక్షన్లు చేశామని సమితి పశుసంవర్ధక విస్తరణాధికారి శ్రీ కె.బి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏలూరు కాలువ గండ్ల మరమ్మతులకై ముస్తాబాదు, బుద్దవరం, అజ్జంపూడి, బూతుమిల్లిపాడు గ్రామాల నుండి 600 మంది కూలీలను శ్రీ అప్పారావు పి.డబ్ల్యు.డి.శాఖాధికారులకు ఒప్పగించారు.

మధిరతాలూకాలో శ్రీ కె.ఎల్.రావు పర్యటన

ఎర్రుపాలెం, జూన్2: మధిరతాలూకాలో వరదదెబ్బతిన్న, మీనవోలు, బుచ్చిరెడ్డిపాలెం, బ్రాహ్మణ కేంద్రగ్రామాలలో కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. ఎల్. రావు, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ సీలంసిద్దారెడ్డి పర్యటించారు.

పునర్వాసపౌకర్యాలు ఏర్పాటుకు, భూములను సాగుబడికి, వనికివచ్చేవిధంగా చేయుటానికి ఎక్కువ మొత్తం మంజూరుచేయబడుతుందని వారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వైరా, కట్టలేరు నదులకు దూరంగా మెరక ప్రాంతాలలో తమగృహాలు నిర్మించుకోదల్చిందని మంత్రులు గ్రామస్తులను కోరారు.

అనుకోకుండా ఎంతో నష్టం సంభవించిందని, మధిర పట్నంలో ఇప్పటికి కూడా రాష్ట్రంతో రైలుమార్గాలు, టెలిఫోన్ సంబంధాలు లేకుండా ఉన్నాయని మంత్రులు అన్నారు. ఖమ్మం జిల్లాకలెక్టర్ శ్రీ ప్రేమచంద్ మాథుర్ ప్రజలకు ప్రభుత్వానికి వరదలవలన నష్టం రు. 15 కోట్లవరకు ఉండవచ్చునని వారికి వివరించి చెప్పారు. (ఏ. పి)

జూన్ 8వ తేదిన మచిలీపట్నంలో రాష్ట్ర చర్మకారుల మహాసభ

మచిలీపట్నం, జూన్ 2: ఆంధ్రరాష్ట్ర చర్మకారుల సంఘం రాష్ట్ర మహాసభ అంబర్‌పూర్ జిల్లాలోని మచిలీపట్నంలో జూన్ 8 వ తేదీన జరుగుతుంది. జూన్ 7 వ తేదీన కార్యవర్గ సమావేశం జరుగుతుంది. జూన్ 7 నుండి 9 వరకు తోలువస్తువుల ప్రదర్శన జూన్ 7, 8 తేదీలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

కేంద్ర ఆహార, వ్యవసాయమంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్ సభకు ప్రారంభోత్సవం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహిస్తారు.

రాష్ట్ర మంత్రులు, కొందరు కేంద్రమంత్రులు, అధికారులు, ప్రతినిధులు, ఇతర రాష్ట్రాలనుండి ఆహ్వానితులైన ప్రముఖులు చర్మకారులు ఈసభకు హాజరవుతారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు శ్రీ కె. జగ్గయ్య, ప్రముఖ గాయకుడు శ్రీ ఘంటసాల పాల్గొంటారు.

తోలుపరిశ్రమ ప్రదర్శనకు పరిశ్రమల మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి, సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యవసాయమంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు.

బొబ్బిలి సాలూరులో లయన్స్‌క్లబ్ ప్రారంభం

విజయనగరం, జూన్ 1: విజయనగరం లయన్స్‌క్లబ్ బొబ్బిలి సాలూరులో కొత్తగా లయన్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. గతవారం తంలో బొబ్బిలి ఎస్. ఎం. పి. హైస్కూలులో ఈ క్లబ్ ప్రారంభోత్సవం జరిగింది. లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రతినిధి శ్రీ ఎం. జె. ఇంజనీర్ ప్రసంగించారు.

విజయనగరం క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్. ఎస్. మూర్తి ప్రభృతులు హాజరైనారు. శ్రీ బి.పి. హెచ్. వి. రత్నం, శ్రీ జి. సి. పి. హెచ్. వెంకన్న, శ్రీ సి. సత్యమూర్తి, శ్రీ పి. రాజారావు, శ్రీ ఆర్. కృష్ణన్, శ్రీ పి. సుబ్బారావు, శ్రీ సత్యనారాయణ నాయుడు కొత్త క్లబ్ ఏర్పాటుకై జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీసంపత్‌కుమార్ సంగీతకార్యక్రమం నిర్వహించారు.

ప్రముఖ పారిశ్రామికులు శ్రీ చెలికాని వెంకటరావు కొత్త క్లబ్బు ప్రెసిడెంటుగాను, ఎల్. ఐ. సి. డెవలెప్‌మెంటు ఆఫీసరు శ్రీ టి. హరిహరరావు కార్యదర్శిగాను నియమితులైనారు. (మ. వి.)

కొత్త కార్యవర్గం

రాజమండ్రి, జూన్ 1: రాజమండ్రి తక్కువ ఆదాయం హౌసింగ్ అసోసియేషన్ సభ్యులు మే 21 న శ్రీ పి. సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమై తమ అసోసియేషన్‌కు 69—70 సంవత్సరానికి గాను ఈ క్రింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ్రీ డి. హెచ్. వెంకటరత్నం అధ్యక్షుడు), (శ్రీ బి. అప్పారావు ఉపాధ్యక్షుడు), (శ్రీ బి. అప్పారావు కార్యదర్శి).

పట్టణ అభివృద్ధిలో పౌరులపాత్ర

విజయవాడ, జూన్ 2: విజయవాడ పున్నమ్మతోట కల్చరల్ క్లబ్ ఆధ్వర్యాన నిన్న ఇక్కడ మాంటిసోరిస్కూలులో "పట్టణ అభివృద్ధి"పై గోష్ఠి జరిగింది. నగరమున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ జె. శంకర్ అధ్యక్షత వహిస్తూ, పౌరవ్యవహారాలలో ప్రజలు అధిక శ్రద్ధచూపి, తమ అవసరాలను కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఎన్నికయిన ప్రజాప్రతినిధులంతా ప్రజలకు సేవలుచేయడానికి బదులు పదవీవ్యామోహంలోపడి, లంచగొండితనానికి కూడా పాల్పడుతున్నారని శ్రీ గోరా పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లు ప్రజలకు సేవచేయడమే తమప్రథమ కర్తవ్యంగా ఎంచుకోవాలని ఆయన సూచించారు.

మాజీ కౌన్సిలర్ శ్రీ పొన్నంపేరరాఘవయ్య విజయవాడ మున్సిపాలిటీ ఎన్నో అర్థికవసరాలున్నప్పటికి కూడా వాటిని సక్రమంగా వినియోగించుకో లేకపోవడంవల్ల ఆర్థిక క్లిష్ట పరిస్థితి నెదుర్కొంటున్నదన్నారు. విజయవాడకు కూడా విశాఖలోవలె టౌన్‌ప్లానింగ్ ట్రస్టు ఏర్పాటుచేయాలనీ, ప్రయివేజీ కనిక్షనులు తీసుకోవడానికి ప్రజలకు ఋణాలు యివ్వాలని కోరారు.

ప్రతివార్డులోని ప్రజలు తమ సమస్యలను గూర్చి చర్చించి వాటిని కౌన్సిలరులకు తెలియజేయాలని పథకాల అమలులో జాప్యాలు నివారించాలని శ్రీ శిరిపురపుకోటేశ్వరరావు (కౌన్సిలర్) సలహాయిచ్చారు.

స్థానిక పత్రికలతో ప్రజలు, కౌన్సిలర్లు సహకరించి సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి తోడ్పడాలని శ్రీ దంటుకృష్ణమూర్తి విజ్ఞప్తిచేశారు.

దోబీఖానాల నిర్మాణం
విజయవాడ రజకజనసేవా సంఘం విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 1 : విజయవాడ పట్టణ రజక జన సేవాసంఘం మహాజనసభ ఆంధ్రప్రదేశ్ సంఘం కన్వీనర్ శ్రీ పోతుమూడి మునలయ్య అధ్యక్షతన ఇక్కడ జరిగింది. ప్రదేశ్ సంఘం ప్రెసిడెంటు శ్రీ చించినాడ వీరారయ్య సభను ప్రారంభించారు. పట్టణ సంఘాధ్యక్షుడు శ్రీ గజ్జలకొండ నాగయ్య స్వాగతం చెప్పారు.

రజక వృత్తి నిర్వహణలో యీ వృత్తిదారులు యెదుర్కొంటున్న అనేక యిబ్బందులను గూర్చి, కృష్ణా జిల్లా సంఘాధ్యక్షుడు శ్రీ రొయ్యూరు వెంకయ్య, జిల్లాసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్తపల్లి నరసింహమూర్తి, రాజోలు తాలూకా సంఘాధ్యక్షుడు శ్రీ యల్. వి. లింగమూర్తి, విజయవాడ పట్టణ రజక జన సేవా కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ ప్రెసిడెంటు శ్రీ సొంపల్లి సుబ్బారావు, సంఘ ప్రముఖులు శ్రీ కొత్తపల్లి తాతయ్య, నాయీ బ్రాహ్మణ సంఘ ప్రముఖులు శ్రీ కొరివాడ వెంకటదురారావు ప్రభృతులు ప్రసంగించారు.

1968—69 బడ్జెట్టు నందు దోబీఖానాలను నిర్మించవలసి యున్న ప్రాంతాలలో వెంటనే నిర్మించుటకు నిధులు కేటాయించాలని, రజక వృత్తిపై వృత్తిపన్ను, లాండ్రీ లైసెన్సు ఫీజులను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరుతూ యీ సభవారు తీర్మానించారు.

విజయవాడ పట్టణ రజకజన సేవాసంఘానికి ప్రెసిడెంటు శ్రీ కొత్తపల్లి నరసింహమూర్తి, ప్రధానకార్యదర్శి శ్రీ యల్. వి. లింగమూర్తి, వైస్‌ప్రెసిడెంట్లు శ్రీయుతులు సిలాపు బాలయ్య, వాడపల్లి వెంకటపతిగారలు, కోశాధికారి శ్రీ పోడూరు వెంకట సత్యనారాయణమూర్తి, జాయింటు కార్యదర్శి శ్రీ వజ్రాలపల్లి రామారావు, క్యాషియర్ శ్రీ సిరిపురపునారాయణరావు, ఆర్గనైజరు శ్రీ బజార కనకయ్య గారలు—28 మంది వర్కింగ్ కమిటీ మెంబరు నూతనంగా ఎన్నికైనారు.

జిల్లాఅభివృద్ధిబోర్డు సమావేశం

నిడదవోలు జూన్ 2: సమిశ్రగూడెం పంచాయతీసభ్యులతో జిల్లా అభివృద్ధిబోర్డు సమావేశం సమిశ్రగూడెంలో సమితి అధ్యక్షుడు శ్రీ ముళ్ళపూడి కృష్ణారావు అధ్యక్షతను జరిగింది. జిల్లాకలెక్టరు శ్రీ కె. సుబ్రహ్మణ్యం ఇతరశాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ గ్రామానికి అరమైలు దూరంలో ఇటీవల బోర్‌వెల్‌లో నీరుపడి సందున దాని నుంచి గ్రామానికి నీటిసరఫరా చేయుటకు గాను అవసరమైన యంత్రసామగ్రి కొనుగోలు కయ్యేఖర్చులో రు. 15,000 లు ప్రజలనుంచి విరాళాలద్వారా భరించుడానికి రు. 10,000 లు సమితిభరించుడానికి, మిగతా వ్యయాన్ని ఇతరనిధులనుంచి కలెక్టరు ఇవ్వడానికి అంగీకరించబడింది.

సమిశ్రగూడెంలోని పశుకృత్రిమ గర్భోత్పత్తి కేంద్రానికి రు. 10,500 లు పంచాయతీలు విరాళాలద్వారా సమకూర్చడానికి కలెక్టరు అనుమతించారు. రు. 20,000 లు వ్యయంతో భవనం నిర్మించడానికి కూడా అంగీకరించారు.

సమితిలో అమలుజరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. (వు. వి)

కామకోటిస్వామి 76వ జన్మదినోత్సవం

చిదంబరం, మే2: కంచి కామకోటిపీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్యులవారి 76 వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం నాడు రాత్రి ఇక్కడ సంస్కృత ధర్మ విద్యాలయం చిదంబరం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ఉపనిషత్ పఠనం ఏర్పాటుచేశారు.

వెంకటేశ్వర ట్యుటోరియల్ కాలేజి

పునఃప్రారంభము 9-6-69 న నరసరావుపేట ఫోన్ 135.

మా ప్రత్యేకతలు

1. పరీక్షా ఫలితాలలో ప్రథమస్థానము—క్రమశిక్షణలో ఉత్తమము.
2. స్త్రీలకు ప్రత్యేకము—అయిదేండ్లు దాటిన చిన్నపిల్లలకు హాస్టలు వసతులు—ఇంగ్లీషు మీడియం
3. మెట్రిక్, పి.యు.సి.—టెంత్‌క్లాసులు బోధింపబడును, లేబొరేటరీ కలదు.
4. పెద్ద పట్టణాల్లోకంటె మా హాస్టల్సులో ఖర్చులు తక్కువ.
5. ఇక్కడి టీచర్సు: రిటైరు అయిన డి.ఇ.ఓ.—హెడ్‌మాస్టర్లు—పోస్టు గ్రాడ్యుయేట్సు.

ప్రిన్సిపాల్　　　　వైస్ ప్రిన్సిపాల్

టి. వెంకటేశ్వరరావు యం.ఏ. ★ కోంతి వెంకటరమణ రిటైర్డు డి.ఇ.ఓ.

తెలుగు, లెక్కలు, సైన్సు బోధించుటకు ఉపాధ్యాయులు కావలయును. అప్లికేషన్ పెట్టుకొని స్వంత ఖర్చుతో జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు రావచ్చును.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
టెండరు నోటీసు

దిగువ పనులకు విడివిడిగ సీల్డు టెండర్లు ట్రిప్లికేటులో దిగువ సంతకముదారుచే తేదీ, వేళలకు తీసికొనబడి హాజరై యుండగోరు టెండరుదార్లు లేక వారి అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమున తెరవబడను. టెండరు కవరుపై "Tender for the work of .... due on............ the necessary Demand Draft towards E.M.D. is enclosed" అని వ్రాయవలెను.

వరుస నం.	షెడ్యూలు నం.	పనివివరణ	టెండరు దిగువ తేది సా. 4—00గం. వరకు తీసికొనబడి సా. 4—15 గం.కు తెరువబడును.
1.	2/69	ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు యొక్క వివిధ స్టోర్సు వద్దనుండి సెంట్రల్ స్టోర్సు/గూడూరుకు సరుకుల రవాణా.	17—6—1969
2.	3/69	సరుకులను గూడూరు రైల్వేస్టేషన్ వద్ద దింపి, వాటిని సెంట్రల్ స్టోర్సు/గూడూరుకు రవాణా చేయుట.	17—6—1969
3.	4/69	నెల్లూరు సబ్‌స్టేషన్ వద్ద హెచ్. బి. మెటల్ మరియు ఇసుక సరఫరా చేయుట.	19—6—1969
4.	5/69	గూడూరు సబ్-స్టేషన్ వద్ద హెచ్.బి. మెటల్ మరియు ఇసుక సరఫరా చేయుట.	19—6—1969

ట్రిప్లికేటులో టెండరు షెడ్యూలు కాపీలు రు 5—15 (అమ్మకపు పన్ను కలుపుకు) డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్, ఆపరేషన్, కోటమిట్ట రోడ్డు, నెల్లూరుకు సరియగానివి, మనియార్డరు ద్వారాగాని చెల్లించి, దిగువ సంతకముదారు వద్దనుండి 2—6—1969 నుండి 16—6—1969 వరకు పనిదినములలో ఏదినమునైనను పొందవచ్చును.

కడపటి దినము తరువాత వచ్చు అభ్యర్థనలు నిరాకరించబడవచ్చును, మరియు ఆ డబ్బు వాపసు చేయబడదు. ఏ ఇతర మార్గేర చెల్లింపబడిని అంగీకరించబడదు. స్పెసిఫికేషన్లు ఖరీదు క్రింద పంపు డబ్బు వాపసు చేయబడదు. టెండరుషెడ్యూలను కొనుక్కొనిన టెండరుదార్లు మాత్రమే కోట్ చేయవలెను. టెండరుషెడ్యూలు పొందుటలో పోస్టల్ ఆలస్యముతో సహా ఎట్టి ఆలస్యములు జరిగినను, అందుకు డిపార్టుమెంటు బాధ్యత వహించదు.

[ఎం. శ్యామసుందర్]
డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్,
ఆపరేషన్, నెల్లూరు.

ఫోన్ నం: 70,
కోటమిట్టరోడ్డు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
సౌమ్య దీపావళి కథల పోటీ

ప్రతిసంవత్సరంవలెనే ఈ సౌమ్య దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తుంది.

కీలక దీపావళి కథల పోటీలో 4,000 రూపాయల బహుమతులు అందజేశాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం కలిగించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం దీపావళి కథల పోటీకి 4,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకోవాలనీ, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా కృషి విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలనీ కోరుతున్నాము.

మొదటి బహుమతి	రు.	2250
రెండవ బహుమతి	రు.	1750
మూడవ బహుమతి	రు.	500

దీపావళి కథల పోటీ నిబంధనలు :

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయ రచనలేకాని, అనువాదాలు పంపరాదు.
3. రచన ఠావు 12×8 అంగుళాలు సైజులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక పక్కనే వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవానిని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలను ఏ సందర్భంలోనూ తిప్పిపంపించడం జరగదు.
8. ప్రచురణకు ఏ కలం పేరు ఉపయోగించినా తమ అసలు పేరును విధిగా వ్రాయాలి.
9. రచనలను ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

సౌమ్య దీపావళి కథల పోటీకి రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేది　　1969 ఆగస్టు 4

ఉపాధి కల్పించే విద్యాబోధ అవసరం
జిల్లా ఆర్ట్సు అధ్యాపకుల సమావేశం విజ్ఞప్తి

రాజమండ్రి, జూన్ 1: సెకండరీ పాఠశాలల విద్యార్థులకు విద్యార్థి దశలోనే ఉపాధి కల్పించే విధంగా వృత్తి సంబంధిత విషయాలను జోడించి ఆర్ట్సు మరియు క్రాఫ్టు విద్యాబోధన రూపొందించాలని పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఈ విధానం అవసరమని, మే 11 న యిచ్చట ఎస్. జి. ఒ. హోంలో జరిగిన జిల్లా ఆర్ట్సు టీచర్సు సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. పి.సుబ్బయ్య పత్రికా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి శ్రీ పి. సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ప్రారంభంలో రాష్ట్ర ఉపాధ్యాయ కాంగ్రెస్ ఆకస్మిక మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. శ్రీయుతులు డి. వరహామూర్తి, కె. సూర్యనారాయణ, వి. బ్రహ్మానందం, ప్రభృతులు వివిధ సమస్యలపై మాట్లాడారు.

ఆర్ట్సు, క్రాఫ్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం పూర్తి పరికరాలు అందించాలనీ, జిల్లా కొక తనిఖీ అధికారిని నియమించాలనీ, హయ్యర్ టెక్నికల్ టీచర్సు సర్టిఫికెట్లు పొందేందుకు, ఎస్. ఎస్. ఎల్. సి. నిబంధనలు తొలగించాలని 1—11—58 నుంచి 50 స్కేలుతో నియమించబడిన క్రాఫ్టు టీచర్సుకు 75—150 స్కేలు 1—11—61 నుండి రు. 110—180 స్కేలు వర్తింప చేయాలని టెక్నికల్ ఉపాధ్యాయు లందరకు గ్రేడు వారి వేతనాలు అమలు జరపాలనీ, నిపుణుల విద్యార్హతలకు స్కాలర్ షిప్పులు ఏర్పాటు చేయాలనీ, పరీక్షా విధానం ప్రవేశపెట్టాలనీ కోరుతూ తీర్మానించారు.

ఈ క్రింది వారితో ఆర్ట్సు, క్రాఫ్టు టీచర్సు అసోసియేషన్ జిల్లా సంఘం ఏర్పడింది. శ్రీ పి. సూర్యనారాయణమూర్తి అధ్యక్షులు, శ్రీ ఎం. సూర్యనారాయణ కార్యదర్శి, శ్రీయుతులు పి. నరసింహమూర్తి, వై. రామమూర్తి, ఏ. వి. సుబ్బారావు, కె. వి. మోహనరావు, పి. ఎస్. ఆచారిగార్లు సభ్యులు. శ్రీ ఎం. సూర్యనారాయణ వందన సమర్పణ చేశారు.

అన్నవరంలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభం

పెద్దాపురం, జూన్ 1: శంఖవరం పంచాయతీ సమితికి చెందిన అన్నవరంలో కరువు నివారణ పథకం క్రింద 10,000 రూపాయల ఖర్చుతో నిర్మించబడిన మంచినీటి సరఫరా పథకానికి ఇటీవల సర్పంచి శ్రీ అల్లాడి సూరయ్య దొర ప్రారంభోత్సవం చేశారు. ఈ మంచినీటి పథకానికి అయిన మొత్తం పదివేల రూపాయల ఖర్చులోను ప్రజలు రు. 2,400 విరాళం ఇవ్వగా, అన్నవరం గ్రామ పంచాయతీ నుండి రు. 2,800 లు, క్షామ నివారణ గ్రాంటునుండి రు. 4,200 లు లభించాయి.

శంఖవరం సమితి అధ్యక్షుడు శ్రీ పర్వత వెంకట నరసింహారావు బి. డి. ఒ. శ్రీ పి. ఎస్. ప్రకాశరావు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజాభ్యుదయ కార్యక్రమాల అమలుకు ప్రజలేముందుకురావాలనిఅన్నారు. (మ. వి.)

కీ. శే. రంగాచార్యులు సతీమణికి సహాయం

పెద్దాపురం, జూన్ 1: సజీవ దహనం చేయబడిన వల్గొండ డిప్యూటీ సర్వేయర్ శ్రీ ఎస్.వి. రంగాచార్యులు ఆత్మకు శాంతి కోరుతూ, తూర్పుగోదావరి జిల్లా సర్వేశాఖ ఉద్యోగులు ఇటీవల ఒక తీర్మానం చేశారు.

జిల్లా సర్వే శాఖకు చెందిన శ్రీ దువ్వూరి బాపయ్యపంతులు, శ్రీ వెన్నా సత్యనారాయణ, శ్రీ ఏ.టి. ఆళ్వార్ ప్రభృతులు సర్వేశాఖ తదితర శాఖల ఉద్యోగుల నుంచి వెయ్యి రూపాయలు వసూలుచేసి, శ్రీ రంగాచార్యులు సతీమణికి విరాళంగా అందజేశారు. (మ. వి)

మృతి

విశాఖపట్నం, జూన్ 1: ప్రముఖ వ్యాపారులు, శ్రీ పోలిసెట్టి వెంకటేశ్వరరావు (70) నిన్న యిక్కడ మరణించారు.

అనేక వ్యాపార సంస్థలలో ఆయన డైరెక్టరుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు ఆనరరీ మేజిస్ట్రేటుగా ఆయన పనిచేశారు. ఇక్కడి ఆర్య వైశ్యవిద్యార్థి హాస్టల్ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు.

ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. (మ. వి.)

వడగాడ్పులకు మరొకరి మృతి

సురేంద్రనగర్ (సౌరాష్ట్ర) జూన్ 3 : వడగాల్పులకు గురై నిన్న యిక్కడ మరొకరు మృతి చెందారు. హల్వాడ్ నుండి అహ్మదాబాద్ వెడుతుండగా, బొంబాయికి చెందిన ఈ ఫోటోగ్రాఫర్ సెంట్రల్ బస్ స్టాండు వద్ద ఎండ వేడిమిని భరించలేక ప్రాణాలు వదిలారు. దీనితో గత మూడు రోజులలో వడగాడ్పువల్ల మృతి చెందినవారి సంఖ్య రెండుకు పెరిగింది.

రేపల్లెతాలూకాలో శ్రీ అంకినీడు ప్రసాద్ పర్యటన

రేపల్లె, జూన్ 1: పార్లమెంటు సభ్యుడు శ్రీ యార్లగడ్డ అంకినీడుప్రసాద్ జిల్లా వెనుకబడిన జాతుల అధ్యక్షుడు శ్రీ కొనకళ్ల గణపతి, శ్రీ తూమాటి కోటేశ్వరరావు, రేపల్లె, పల్లపట్ల సమితుల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ డి.వి. బుచ్చిరావు, శ్రీ టి. రాధాకృష్ణమూర్తి, పి.సి.సి. సభ్యులు శ్రీ శింగం బసవపున్నయ్య, ప్రముఖ రైతు నాయకులు శ్రీ వైనేని రాజగోపాలరావు, శ్రీ కాట్రగడ్డ రామకృష్ణయ్య ప్రభృతులతో నిన్న తుపానుకు దెబ్బతిన్న తడికలపూడి, కిష్కింధపాలెం, పెనుమర్లంక, పెదలంక, చింతమోటు వగైరా లంకలలో పర్యటించారు. (మ.వి)

విశాఖపట్నంలో మనోరమ ప్రారంభం

విశాఖపట్నం, జూన్ 1 : ఇక్కడ శీలామహల్‌కు సమీపంలో నిర్మించబడిన మనోరమ హోటల్‌కు నిన్న మున్సిపల్ ఛైర్మన్ శ్రీ జి. వి. రమణ ప్రారంభోత్సవం జరిపారు.

జాతీయ పొదుపు ఉద్యమం ప్రాంతీయ అసిస్టెంటు డైరెక్టరు శ్రీ పి. కొండారెడ్డి, శ్రీ పి. వెంకటస్వామి ప్రసంగించారు. శ్రీ పి. వెంకటరామయ్యస్వాగతంచెప్పారు. (మ. వి.)

దిట్టమైనది... ఖచ్చితమైన-నిర్మాణము... విశిష్టమైన రచన

హెర్క్యులిస్
మీ కొరకే నిర్మించబడింది



హెర్క్యులిస్ సైకిల్‌కంటే జీవితకాలపు నేస్తము

హెర్క్యులిస్ 136 దేశాలలో ప్రసిద్ధిగా అభిలషించేది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముతుపోయేదికూడా ప్రపంచంలో పెద్ద సైకిల్ తయారీదారులైన ట్యూబ్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, యు. కె.వారి నూతన సాంకేతిక విజ్ఞాన కౌశల్యాన్ని వినియోగించి సౌత్ ఆఫ్రికా ఏషియాలో అత్యంతగా విర్మింపబడింది ● సైకిల్‌మీద పెట్టుబడి ఎంతో అమూల్యమైనది. హెర్క్యులిస్‌ను చూడండి మీరిక్కే సరసమైన వెలకు ఇది అమోఘమైన సైకిలు.

ఇండియాలో తయారీ
టి.ఐ. సైకిల్స్ ఆఫ్ ఇండియా, అంబత్తూర్—మద్రాసు 53
రి సైకిలు: ట్యూబ్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు 1
హెర్క్యులిస్ సైకిల్ & మోటార్ కంపెనీ యు.కె.వారి రిజిష్టర్డు ట్రేడ్ మార్కును ఉపయోగించుటకు లిఖిత అనుమతి పొందబడినది.

STANDARD BATTERIES LTD.

ఈ ట్రేడ్ మార్కును జ్ఞాపకముంచుకోండి
భారతదేశములోని అత్యుత్తమమైన బ్యాటరీకి చిహ్నము



ప్రతి వాహనమునకు స్టాండర్డ్ బ్యాటరీ లభిస్తోంది

స్టాండర్డ్ బ్యాటరీస్ లిమిటెడ్, బొంబాయి 25

విక్రేతలు:

మద్రాస్ ఆటో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరు రోడ్, విజయవాడ-2

సుందరం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు & బెంగుళూరు

nimas-STB-169

"నంబూద్రిపాదీయం"
ఎవరు ఎవరిపై కుట్రపన్నుతున్నట్లు ?

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జూన్ 3 : కేరళ యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గంలో ఎవరు, ఏ మంత్రి ఎవరి మీద కుట్ర పన్నుతున్నట్లు ?

మితవాద కమ్యూనిస్టు పక్షానికి చెందిన పరిశ్రమల మంత్రి శ్రీ థామస్ మంత్రివర్గాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నుతున్నట్లు శ్రీ నంబూద్రిపాద్ ఆరోపించారు.

ఈ కుట్ర సంగతి నిరూపించవలసిందిగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, జరిగాయి.

అయితే, అఖిలభారత జనసంఘం కార్యదర్శి శ్రీ పి. పరమేశ్వరన్ గతరాత్రి ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో చెప్పిన మాటలు మరీ మరీ ఆసక్తిదాయకంగా ఉన్నాయి. మితవాదులంటే నంబూద్రిపాద్‌కు మంట. సోషలిస్టులపట్ల ఆయన వైఖరి సరేసరి. మంత్రివర్గం నుంచి మొత్తం వీరందరికీ ఉద్వాసన చెప్పి, కేవలం శుద్ధ మార్క్సిస్టు, ముస్లింలీగు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఆయన కుట్రపన్నుతున్నారని శ్రీ పరమేశ్వరన్ అన్నారు.

ఏది సత్యం? ఏ దసత్యం ? లోగుట్టు పెరుమాళ్ కే ఎరుక.

జగజీవన్ రామ్‌కు మధ్యప్రదేశ్ రెవిన్యూమంత్రి సూచన

ఇండోర్, జూన్ 3: మధ్యప్రదేశ్‌లో హరిజనులు, ఆదివాసులు బలాత్కారంగా ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమించుకుని వాటిని సేద్యం చేసుకోవాలని కేంద్ర ఆహారమంత్రి శ్రీ జగజీవన్‌రామ్ ఇటీవల సలహా యివ్వడం జరిగింది. అయితే ఈ సూచనను శ్రీ జగజీవన్‌రామ్ ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ రెవిన్యూమంత్రి శ్రీ కేదారనాథ్ రావత్ గట్టిగా కోరారు.

అగ్రశ్రేణికి చెందిన ఒక కేంద్ర నాయకుడు ఇట్టి సలహాలు ఇస్తే రాష్ట్రంలో శాంతి, భద్రతలు లోపించగలవని ఆయన అన్నారు. అందువల్ల శ్రీ జగజీవన్‌రామ్ తన మాటలను బహిరంగంగా ఉపసంహరించుకోవాలని కోరారు.

హరిజనుడుకాని లేదా ఆదివాసికాని, మరెవరైనా కాని రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో ఒక అంగుళాన్ని అయినాసరే బలాత్కారంగా ఆక్రమించుకుంటే రెవిన్యూకోడ్ సెక్షన్ల క్రింద వారిని శిక్షింపడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

'స్వతంత్ర బెంగాల్' ఏర్పడుతుందనే భయాలు అర్థరహితం
క్రాంతిదళ్ తీర్మానంపై అజయ్‌ముఖర్జీ విమర్శ

సిలిగురి, జూన్ 3. మధ్యంతర ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో తిరిగి యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గం ఏర్పాటు కావడంతో స్వతంత్ర బెంగాల్ ఉద్యమం తలెత్తే ప్రమాదం ఉన్నదని భారతీయ క్రాంతిదళ్ జాతీయ కార్యవర్గం ఇటీవల ఒక తీర్మానంలో వెలిబుచ్చిన ఆందోళన ఉన్మాద భావాన్ని పైనదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ అజయ్ ముఖర్జీ త్రోసిపుచ్చారు.

నక్సలైట్ల చర్యలు

నక్సలైట్ల చర్యల నణచివేసేందుకు కొత్త శాసనం రూపొందించడానికి గాను కేంద్రానికి అవసరమైన అధికారాన్ని ఇవ్వడానికి తాను సుముఖంగా లేకపోవడానికి గల కారణాలను ఆయన నిన్న ఇక్కడజరిగిన ఒక పత్రికా సమావేశంలో వివరించారు. అధికంగా కొత్తగా శాసనమే రూపొందినట్లయితే, యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వంపైనే దానిని ప్రయోగించవచ్చునని ఆయన తన భయాన్ని వ్యక్తపరచారు.

నక్సలైట్లను రాజకీయ స్థాయిలోనే ఎదుర్కొనవచ్చునని, వారు ఉపద్రవానికి దిగిన పక్షంలో వారి గురించి జాగ్రత్తగా వ్యవహరించేందుకు క్రిమినల్ లా వున్నదని, పరిస్థితి మరీ విషమించినట్లయితే "రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలి కాని కేంద్రంమాత్రం తీసుకొనరాదు" అని శ్రీ ముఖర్జీ అన్నారు.

"ఘెరావ్" ఆదితర ఉద్యమాల గురించి ఆయన ప్రస్తావించి 1967 లో ఫ్రంటు మంత్రివర్గం ప్రతిపాదించిన త్రైపాక్షిక సంఘాన్ని పునరుద్ధరించ వలసిందిగా తన సహచరులకు తాను సూచిస్తానని అన్నారు.

ఈసంఘం "ప్రరహాగాత్మకంగా" ఆరు నెలలపాటు పనిచేయాలని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రవీంద్ర సరోవర్ సంఘటనలు
ప్రధానికి ప్రొఫెసర్ భారతి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 3: రవీంద్ర సరోవర్ సంఘటనలపై విచారణ జరపడంలో మహిళా ప్రతినిధులు కూడా వుండాలని పశ్చిమబెంగాల్ జనసంఘం ప్రతినిధివర్గం నిన్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకొని కోరింది.

ఈ ప్రతినిధి వర్గానికి ప్రొఫెసరు భారతి నాయకత్వం వహించారు.

ఈ సూచనను తాను సానుభూతితో పరిశీలించానని, అయితే విచారణ జరిపే కమిషన్ మాత్రమే ఈ విషయాన్ని నిర్ణయించవలసివుంటుందని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది.

విచారణసంఘంపని పూర్తయ్యేంతవరకు హోంశాఖను శ్రీ జ్యోతిబాసునుంచి శ్రీ అజయ్ ముఖర్జీ తీసుకోవాలని ప్రొఫెసర్ భారతి పత్రికలవారితో మాట్లాడుతూ అన్నారు.

హోంశాఖను మరొకరికి అప్పగించాలి

శ్రీ జ్యోతిబాసు రవీంద్రభారతి సంఘటనలపై చాలారోజులవరకు పెదవి విప్పలేదని, ఎంతో కాలానికి వాటిని ఖండించేందుకు మాత్రమే నోరుమెదిపారని ఆయన ఆరోపించారు. శ్రీ బాసు హోంశాఖలో వున్నంతవరకు విచారణసంఘం సరిగా పని చేయలేదని ఆయన అన్నారు.

విచారణసంఘానికి సహాయం చేసేవారిని పోలీసులనుబెదిరిస్తున్నారని ఫ్రంట్‌ప్రభుత్వం వారి భద్రతకు హామీ ఇవ్వాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి "త్వరితగతినిక్షీణించిపోతున్న"దని రాష్ట్రంలో ఈ పరిస్థితిని నిరోధించేందుకుచర్యలు తీసుకుంటేనే తప్ప రాష్ట్రం "అయోమయ" స్థితిలో పడిపోవచ్చునని ప్రొఫెసర్ భారతి అన్నారు.

శ్రీ కరుణానిధి 46వ జన్మదినం

మద్రాసు, జూన్ 3 : తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం. కరుణానిధి ఈ రోజు తన 46 వ జన్మదినాన్ని జరుపుకున్నారు.

గోపాలపురంలోని ఆయన నివాసంలో ఎంతో మంది ప్రముఖులు కలుసుకుని ఆయనకు తమ అభినందనలను అందజేశారు. ఇలా అభినందనలు అందజేసిన వారిలో మంత్రివర సహచరులు పార్లమెంటు, శాసనసభ సభ్యులు, పాండిచేరి ముఖ్యమంత్రి,ఆయన మంత్రివర సహచరులు మాజీ మంత్రి శ్రీ వి. ఆర్. నెడుంజళియన్ వున్నారు.

ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ రోజుకు నూరు రోజులు నిండడం ఒక విశేషం.

ఈ రోజు ఉదయమే ఆయన తన మాతృమూర్తి చిత్రానికి పూలదండ వేసి తర్వాత మెరీనా లోని స్వర్గీయ అన్నాదురై సమాధిపైన పుష్పగుచ్ఛం ఉంచారు.

జాతీయ 'బి' చదరంగం

బెంగుళూరు, జూన్ 3 : ఇక్కడ జరుగుతున్న చదరంగం చాంపియన్‌షిప్ 11 వ రౌండులో వాహి, హసన్ ను ఓడించగా, రంగారావు, వాచా మధ్య ఆట సమమయింది. దేవగన్, మూర్తి ఆట అసంపూర్తిగా నిల్చిందన్న మాటేగాని, దేవగన్ గెల్చే అవకాశం పూర్తిగా ఉంది.

నిన్న సమం అవుతుందనుకొన్న ఆటలో మూర్తి, గాలిబ్‌పై గెల్చాడు, ఓడవచ్చు ననుకొన్న ఆటలో రంగారావు సమం చెయ్యడం వల్ల, వీరిద్దరూ తమ అవకాశములు పెంపొందించుకున్నారు. ఇంకా 4 రౌండ్లు జరుగవలసి ఉన్నది. ఏ పదిమంది నేషనల్ 'ఏ' టీకు అర్హత పొందగలిగేదీ చెప్పలేని అగమ్య పరిస్థితిలో ఉంది. వాహి, దండేకర్, వాచా 8 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు.

ముఖ్య ఫలితాలు : వాహి — హసన్, శాస్త్రిగాం — దండేకర్(సమం), రంగారావు— వాచా (సమం), కె. సి. సెబాస్టియన్ — శ్రీధరన్, ఆర్. కె. గుప్తా — రాజ్యాధ్యక్ష, ఎస్. ఎన్. దత్తా — వి. కామేశ్వరన్, గాలిబ్ — సుమరసింగ్, దాలె — భట్ (సమం), సూద్ — వి. వి. శాస్త్రి, ఆర్. ఎస్. మదన్ — బ్రహ్మయ్య, కోనప్పన్ — పి. ఎస్. కామేశ్వరరావు రాజలక్ష్మణ్ — మురళీధర్ నాయుడు (సమం), (పూర్తి చేయబడిన ఆటలు), ఆర్. వి. ఎస్. మూర్తి — గాలిబు, రంగారావు — శుక్లా(సమం), దేవగన్ — సత్యరాజ, సేట్ — బాబూర్, వేణుగోపాల్ — ప్రసాద్.

ఫలితములలో పేర్కొనబడని ఆంధ్ర ఆటగాళ్ళ ఆటలు నిన్న అసంపూర్తిగా నిల్చినవి.

యం.సి.సి. వెస్టిండీస్ ఆధిక్యం

లండన్, జూన్ 3 : ఇక్కడ లార్డ్స్ గ్రౌండులో యం. సి. సి. తో వెస్టిండీస్ టీము క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్సులో 2 5 పరుగులుచేసి, 85 పరుగులు ఆధిక్యం సాధించింది.

మొదటి వికెట్టుకు కమిన్స్ ('ఫెడరిక్స్'), 78 పరుగులు చేశారు. సోబర్సు 74 పరుగులు చేయడంతో తన స్థాయి రుజువు చేయడం, వెస్టిండీసుకు శుభసూచకం. ఒక్క లాయిడ్ మినహా మిగతా బాట్స్‌మన్ అందరూ తాపీగా బాట్ చేయుటకు ప్రయత్నించి విఫలు లయ్యారు.

యం. సి. సి. కెప్టెన్ ప్రిడి తన బౌలర్లను నేర్పుతో ఉపయోగించి అభినామాల ప్రశంసలందుకున్నాడు. క్లాడే తీసిందున అతని స్థానే ఇంగ్లండ్ కెప్టెన్ ఎన్నికలో ఇది ఉపకరించగలదు.

స్కోరు : యం. సి. సి. : 200

వెస్టిండీసు : 285 (సోబర్సు 74, డేవిస్ 57, స్నో—కొటాం చెరి 3 వికెట్లు)

డాక్టర్ అంబేద్కర్ హాకీ

హైదరాబాద్, జూన్ 3 : జింఖానా గ్రౌండ్సులో జరుగుతున్న డాక్టర్ అంబేద్కర్ స్మారక 3 వ వార్షిక టోర్నమెంటులో సౌత్ సెంట్రల్ ఆర్. ఎస్. ఎ. జట్టు సికింద్రాబాద్ రోవర్సును 2—0 గోల్సుతో ఓడించి సెమీ ఫైనలు చేరింది.

పూర్వార్థంలో రోవర్సు ఆడిన తీరునిబట్టి, వీరు సులభంగా గెలువవచ్చునని భావం కలిగింది. ఉత్తరార్థంలో రైల్వే 27 వ నిముషములో గోలుచేసినపిదప ఆటలో రోవర్సు వెనుకబడింది. ముగింపుకు రెండు నిముషాల ముందు తిరిగి రైల్వేస్ గోలు చేసింది.

ఇతరవార్తలు

పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ టెన్నిస్ చాంపియన్ షిప్స్‌లో హ్యూట్ - మాక్‌మిలన్ (ద. ఆఫ్రికా) పీష్, పాసరెల్ డబుల్స్ క్వార్టరు ఫైనలు చేరారు.

హైదరాబాదులో జరుగుతున్న శివాజీ క్లబ్ వారి బాల్ బాడ్మింటన్ టోర్నమెంటులో లింగంపల్లి జట్టు ఫైనలు చేరింది.

వివాహాలు

పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ శ్రీ శివరామ సూర్యా: పు కుమారుడు చి: వెంకటేశ్వరరావుకు వెహరి వాస్తవ్యులు శ్రీ ఆకుల వెంకటపతి కుమార్తె చి. సౌ. వెంకట సత్య సీతామహాలక్ష్మికి నర్సాపురం ఎంబెరుమన్నారు స్వామి సన్నిధిలో వివాహం జరిగింది. (మ.వి.)

• • •

విజయవాడ వాణిజ్య ప్రముఖుడు శ్రీ ముప్పానారాయణరావు జ్యేష్ఠ పుత్రుడు చి. రవీంద్రనాథ్ బాబుకు, ఇందుకూరుపేట వాస్తవ్యులు శ్రీ గుజరాల మురళీధర్ చౌదరి చి. సౌ. సౌజన్యకు మే 28 వ వైభవంగా వివాహం జరిగింది.

అమెరికన్ యుద్ధనౌక ముక్కచెక్కలు
పసిఫిక్‌లో ఆస్ట్రేలియా నౌకతో ఢీకొన్న ఫలితం: 76 మంది జాడతెలియని స్థితి

వాషింగ్టన్, జూన్ 3: మనీలాకు నైఋతి దిశగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక నౌకతో ఒక అమెరికన్ డెస్ట్రాయర్ నౌక గుద్దుకుని రెండుగా విరిగిపోయి, ముందరి భాగం మునిగిపోవడంతో 76 మంది నౌక సిబ్బంది జాడ తెలియకుండా పోయింది.

ఈ ప్రమాద వివరాలు ఇంకా తెలియరాలేదు.

పెర్ల్ హార్బర్‌లోని నౌకాదళ హెడ్ క్వార్టర్సు నుంచి అందిన వర్తమానం ప్రకారం కొంతమంది క్షతగాత్రులు లభించారని తెలుస్తోంది.

తన నౌకా సిబ్బందిలో ఎవరూ మృతి చెందలేదని ఆస్ట్రేలియా సైనిక విషయాల ప్రతినిధి ఒక రన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాడతెలియకుండా పోయిన వారికోసం హెలికాప్టరులు గాలిస్తున్నాయి.

సముద్రంలో విన్యాసాలు ముగించుకొని ఈ రెండు నౌకలు తమ తమ స్థావరాలకు తిరిగి వస్తున్నప్పుడు ఈసంఘటన సంభవించింది.

నౌకాప్రమాదంలో జాడ తప్పినవారికోసం హెలికాప్టర్లు, సంరక్షక వాహనాలు, సీటో రాజ్యాల యుద్ధనౌకలు గాలిస్తున్నాయి.

"సీ స్పిరిట్" అనే పేరుతో ఆరు సీటో రాజ్యాలు — ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, థాయ్‌లాండ్, అమెరికా, ఫిలిప్పైన్స్— జరుపుతున్న నౌకాశిక్షణ కార్యక్రమాన్ని ప్రమాదం సంభవించిన అనంతరం నిలిపివేశారు.

అరేబియాసముద్రంలో భారతీయ నౌకల ఢీ
ముగ్గురి నావికుల గలంతు

న్యూఢిల్లీ, జూన్ 3: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక 'మైసూర్' విధ్వంసకనౌక 'రాణా' నిన్న తెల్లవారుజామున అరేబియా సముద్రంలో ఒకదానితో వొకటి ఢీకొన్నవి. ఐ. ఎన్. ఎస్. 'రాణా'కు చెందిన నావికులు మాత్రం కనుబడటంలేదు. ఈ రెండు నౌకలకు కొద్దిపాటినష్టం కలిగిందని రక్షణమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో నిన్న ఇక్కడ తెల్పింది. ఐ. ఎన్. ఎస్. మైసూరు సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు. రాణాకు చెందిన ముగ్గురు నావికులజాడ మాత్రం తెలియలేదు. ఈ నావికులకోసం ఓడలతో, విమానాలతో గాలిస్తున్నారు.

శ్రీ రామశేషయ్యమృతికి ఒరిస్సా మంత్రివర్గసంతాపం

భువనేశ్వర్, జూన్ 3: ఒరిస్సా ఆరోగ్య మంత్రి శ్రీ ఎస్. రామశేషయ్య మృతికి నిన్న ఒరిస్సా మంత్రివర్గం సంతాపాన్ని ప్రకటించింది.

శ్రీ రామశేషయ్య మే 31 వ తేదీన చనిపోయారు.

మంత్రివర్గం నిన్న సాయంత్రం సమావేశమై శ్రీ రామశేషయ్య కుటుంబ సభ్యులకు తమసానుభూతి వ్యక్తపరుస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి, కేంద్ర ఆరోగ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్, సంతాప సందేశాలు పంపారు.

"ప్రేయసీ, సాధి చిత్రం అందరూ జంటలు జంటలుగా వెళ్ళి చూస్తున్నారు: మనం కూడా జంటగా వెళా మా ?..."
"శ్రీధర్ సినిమాలంటే మా బొమ్మకి చాలా యిష్టం: నాకు జంటగా ఆవిడ వస్తానంటోంది: నీతో కలిసి జంటగా రెండోసారి చూస్తా !!"
విజయవాడ - శ్రీనివాస
రాజమండ్రి - అప్సర
నెల్లూరు - శ్రీరామ్
[ఏ. సి.]
విజయఢంకా మ్రోగిస్తోంది !

మా తండ్రిగారు శ్రీ యెండగిరి గుర్నాధరావుగారు ది 30—5—69 న మమ్ము దర్శ ముఖ సముద్రమున ముంచి స్వర్గస్థులైనారు. పెద్దకర్మ జూన్ 8, 9, తేదీలలో నిరంకిలాకులో మా స్వగృహమందు జరుగును. గాన బంధు మిత్రులందరికీ తెలియజేయడమైనది.

జననం : 24—6—1904
మరణం : 30—5—1969.

యెండగిరి మల్లిఖార్జున శివరామకృష్ణయ్య
యెండగిరి ఓంకార నరసింహారావు.

విన్నారా ఈ విచిత్రం, కన్నారా ఈ విచిత్రం, ఏ విచిత్రం? కుటుంబ సమస్యలను క్రొత్తరకంగా రూపొందించిన చిత్ర విచిత్ర చిత్రం విచిత్ర కుటుంబం
రామారావు, సావిత్రి సరిక్రొత్త తరహా నటనతో ప్రేక్షకుల హృదయాలలో ఆనంద పరిమళాలు గుబాళింపచేసిన రమణీయ శతపత్రం విచిత్ర కుటుంబం
తనివితీరా చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చూడాలని వస్తున్నారు. మనసులు నింపుకొని వెళ్ళుచున్నారు. మరి మీరు ?



Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

ఆంధ్రప్రభ

గురుకుల్
విశ్వభారతి శిక్షాపనమ్ దెందులూరు;
Estd. 1497. Registered Phone No. 6. (Andhra)
తరగతులు ప్రారంభం : 2—6—69.
రెండు దశాబ్దాలకుపైగా అపారమైన సాధన సంపత్తులతో విద్యా, వైజ్ఞానిక కళారంగాల్లో విద్యార్థుల నడవళ్ళకు, ఒరవళ్ళు దిద్ది మలచుటలో ఉత్తమ శ్రేణికి చెందిన 'గురుకుల' సంస్థ!
సైకాలజీ ననుసరించి 'ప్రాజెక్ట్' మెథడ్ ద్వారా జరిగే బోధన ఇందలి ప్రత్యేకత. అన్నిట ఆశించినమేరకు మించిన శ్రేణుల్లో ఉత్తమ ఫలితాలు. బాలబాలికలకు విశ్వసమైన ప్రత్యేక హాస్టలు వసతులు.
వివరములకు : 'ప్రిన్సిపాల్'.

సంపుటి : 34 సంచిక : 153 విజయవాడ 5-6-1969 గురువారం 6 పేజీలు: 12 పైసలు

జంటనగరాలలో 33 గంటలపాటు కర్ఫ్యూ విధింపు

బుధవారం హైదరాబాద్ వీధులలో పోలీసులతో ప్రదర్శకుల భీషణ పోరాటం

15 పర్యాయములు కాల్పులు: 8 మంది మృతి: పోస్టాఫీసులకు, వాహనాలకు, పాఠశాలలకు నిప్పు

హైదరాబాదు, జూన్ 4:

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొరకు హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా సాగుతున్న దౌర్జన్యకాండ నేడు మహోద్ధృత రూపం దాల్చింది. గతరాత్రి ఏడు గంటలపాటు విధించిన కర్ఫ్యూ అనంతరం ప్రత్యేక రాష్ట్రవాదుల హింసా దౌర్జన్యాలతోపాటు, ఎక్కడ బడితే అక్కడ విశృంఖలంగా లూటీలు, గృహదహనాలతో నగరం అంతా మహా బీభత్సంగా తయారైంది. దౌర్జన్యకారులను చెదరగొట్టడానికి జంటనగరాలలో నేడు అనేకచోట్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వల్ల సాయంత్రం 5 గంటలవరకు మొత్తం 8 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. సోమవారంనుంచి జరిగిన పోలీసు కాల్పులవల్ల ఇంతవరకు 20 మంది మరణించారు.

జంటనగరాలలో ఈ మహోద్రిక్త పరిస్థితి దృష్ట్యా నేటి రాత్రి 9 గంటలనుంచి జూన్ 6 వ తేదీ ఉదయం 6 గంటల వరకు 33 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. నేడు జంటనగరాలలో 15 చోట్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళన కారులు నగరంలో వేర్వేరు చోట్ల ఆరు పోస్టాఫీసులనుమూడు పాఠశాలలను రెండు ప్రభుత్వ కార్యాలయాలను. ఒక పెట్రోలు బంకును దగ్ధంచేశారు అల్లరి మూకలు రెండు జీపులను, ఒక స్కూటర్‌ను కూడా దగ్ధం చేశారు.

నేడు సాయంత్రం పోలీసులు సికింద్రాబాద్‌లో రాళ్ళు రువ్వుతున్న అల్లరి మూకలపై తిరిగి కాల్పులు జరిపారు. నేడు కాల్పులు జరగడం ఇది 14వ సారి.

ఈ సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో అనేక చోట్ల జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించారు. సోమవారం కాల్పుల్లో ముగ్గురు, మంగళవారం కాల్పుల్లో 9 మంది మరణించారు.

నేడు సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో మూడుసార్లు కాల్పులు జరిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీఆస్పత్రి, కాచిగూడ, కొత్తబోయి గూడాలలో కూడా కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌లో అలియాబాద్, లాల్‌దర్వాజా, బారక్, సుల్తాన్‌బజార్, మలక్‌పేట, రైన్‌బజారీలలో కాల్పులు జరిగాయి.

ఆందోళనకారులు నేడు నగరంలో అనేక చోట్ల ఆరు పోస్టాఫీసులకు, మూడు పాఠశాలలకు, 8 షాపులకు, రెండు ప్రభుత్వ కార్యాలయాలకు, గౌలిగూడాలో ఒక డిస్పెన్సరీకి, అశోక్‌నగర్‌లో ఒక ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌కు, ఒక పాలవిక్రయ కేంద్రానికి, ఒక పెట్రోలు బంకుకు కూడా నిప్పు పెట్టారు.

అల్లరిమూకలు రెండు జీపులను, ఒక స్కూటర్‌ను కూడా దగ్ధం చేశాయి.

వారు దగ్ధం చేసిన పాఠశాలలో కొత్త బోయిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్దది. అది బర్మాషెల్ ఆయిల్ కంపెనీకి దగ్గరలో వుంది.

రైన్‌బజార్, కమీరాట్‌బజారు, చత్రి కన్సక్, కాచిగూడాలలో సి.ఆర్.పి. గస్తీ కేంద్రాలపై అల్లరిమూకలు దాడి చేశాయి.

(మిగతా 4 వ పేజీలో)

5 నుండి నిరవధిక సమ్మె

తెలంగాణా కార్మికుల నిర్ణయం

హైదరాబాద్, జూన్ 4: జాతీయ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్, హింద్ మజ్దూర్ సభ, తెలంగాణా లేబర్ పార్టీలతో కూడిన తెలంగాణా కార్మికుల క్యాంపెయిన్ సంయుక్త కార్యాచరణ మండలి అనుబంధ యూనియన్లు ఎక్కడ ఉంటె అక్కడ జూన్ 5 నుండి నిరవధిక సమ్మె ప్రారంభించడానికి నిర్ణయించింది. కార్యాచరణమండలి చేర్మన్ శ్రీ టి. గోవిందసింగ్ ఈ ప్రాంతంలోని అన్ని పరిశ్రమలు స్తంభించి పోగలవని, నేటి సాయంత్రం విలేఖరులలో చెప్పారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పడేంత వరకు సమ్మె కొనసాగుతుంది. కార్మికుల నిర్ణయం పట్ల సమితి హర్షం వెలిబుచ్చిందని, ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు. కార్మికులు అంతా సమ్మెలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అకస్మాత్తుగా హైదరాబాద్‌కు ప్రధాని రాక

రాష్ట్రంలో సాగుతూ వున్న తెలంగాణా ఆందోళన కేవలం శాంతిభద్రతల సమస్యే అని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రధానమంత్రికి వివరించారు. — వార్త

తెలంగాణా నాయకులతో సమాలోచనలు

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణా నాయకులను కలుసుకొని, ప్రస్తుత ఆందోళనను విరమించ వలసిందని విజ్ఞప్తి చేయడానికి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేటి రాత్రి ఆకస్మికంగా ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చారు.

తెలంగాణా పరిస్థితి క్షీణించడం గురించి ఆందోళన చెందిన ప్రధాని రేపు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు బయలుదేర వలసి వున్నందున అనుకోకుండా ఆకస్మికంగాయిక్కడకు వచ్చారు.

రేపు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు బయలుదేరవలసి వున్నందున, …ని తిరిగి నేటి రాత్రే ఢిల్లీకి …న్నారు.

మాజీ మంత్రి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ నేటి రాత్రి శ్రీమతి గాంధిని రాజభవన్‌లో కలుసుకుని చర్చలు జరిపారు.

ఇందిరాగాంధి శాంతియాత్ర

తెల్లవారితే సుహృద్భావ పర్యటనకై ఆఫ్ఘనిస్తాన్‌కు బయలు దేరవలసిన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి బుధవారం రాత్రికి రాత్రి హైదరాబాద్‌కు రావడంవల్ల తెలంగాణా ఆందోళన వల్ల ఏర్పడిన పరిస్థితి ఆమెను ఎంతగా కలవరపెడుతున్నదో ఊహించుకొన వచ్చును. ధైర్య సాహసాలతో, రాజనీతిజ్ఞతతో కూడిన ఈ శాంతియాత్రకు పూనుకున్నందుకుఆమెనుఅభినందించడమే కాక, ఆంధ్ర ప్రజలు ఇందిరాగాంధికిచిరకాలం కృతజ్ఞులై వుంటారు.తెలంగాణానాయకులతో ఈ రాత్రి జరిపేసమాలోచనలు ఒక పరిష్కారాన్ని సాధిస్తవని ఆమెగాని, తెలంగాణా నాయకులు గాని, ఆశింపరు. వారం రోజుల వరకు ఆమె దేశంలో వుండరు గనుక, ఈలోపున హోం మంత్రి శ్రీ వై. బి. చవన్ హైదరాబాద్ వచ్చి, పరిస్థితులను స్వయంగా విచారించ నున్నారు గనుక వెంటనే ఆందోళనను విరమించి, పరిష్కార కృషి సఫలం కావడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించ వలసిందని ఆమె వారికి విజ్ఞప్తి చేయవచ్చును.

శ్రీమతి ఇందిరా గాంధి శాంతి యాత్ర తెలంగాణా నాయకులకు అగ్ని పరీక్ష. ఆమె విజ్ఞప్తిని పాటించడంలో వారు విజ్ఞతను, రాజనీతిజ్ఞతను, అన్నింటినీ మించి తెలంగాణా ప్రజల శ్రేయస్సు పట్ల వారి ఆసక్తిని చూపవలసి ఉంటుంది. తెలంగాణా నాయకుల కిది ఎంతటి అగ్నిపరీక్షో అంతటిమహదవకాశం.

ఈ అవకాశాన్ని జారవిడవడం వివేకవంతం కాదు.

ప్రధాని విజ్ఞప్తిని విన కొంచంగా ఆలించి, పాలించ వలసిందిగా తెలంగాణా నాయకులకు హృదయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

రాయలసీమ మహాసభ
జూన్ 7, 8 తేదీలలో
ప్రొద్దుటూరులో (కడప జిల్లా)
అధ్యక్షులు: శ్రీ మాడభూషి అనంతశయనంఅయ్యంగార్ (మాజీ గవర్నరు)
ప్రారంభకులు: శ్రీ పెండెకంటి వెంకటసుబ్బయ్యగారు ఎం.పి. (అఖిలభారత కాంగ్రెసు కార్యదర్శి)
స్వాతంత్ర్యము లభించి 20 సం. మించినా రాయలసీమకు క్షామము బాధ తప్పలేదు.
''శాశ్వత క్షామ నివారణ, సత్వర ఆర్థికాభివృద్ధి'' మహాసభ ఏకైక లక్ష్యము.
ఎల్లరు విచ్చేసి సభను జయప్రదము చేయ ప్రార్థన.
ప్రొద్దుటూరు, 1-6-1969. — పి. బసిరెడ్డి, ఆహ్వానసంఘ అధ్యక్షుడు.

రామాయణ సారధి ఎవరు?
సీతాన్వేషణకై సముద్రమును త్రుటిలో దాటిన మహావీరుడు ఎవరు? లక్ష్మణుని బ్రతికించుటకై తపనతో సంజీవి కొరకు పర్వతమునేతెచ్చి లక్ష్మణునికి ప్రాణదానము చేసినదెవరు? రామరావణ యుద్ధమందు శ్రీరామునికి సకల జయములు కూర్చిపెట్టిన మహావీరుడెవరు? ఆ శ్రీరామభక్తి సేవ అప్ప శ్రీ వీరహనుమంతునికి ఏమి కావలయును. రాజ్యం కావలెనని త్యాగములు చేసెనా. తనకోసం మరే సుఖభోగాదులు అపేక్షింపలేదే. రామాయణ సారధియై తన యొక్క నిస్వార్థ సేవచే శ్రీరామునే మురిపించిన ఆ వీరాంజనేయుని ప్రతివారు అనుసరించి సేవాతత్పరత అలవర్చుకొనుట మంచిది కదా! నిశ్చలమైన భక్తి కల్గియుండుటచేనే సేవాతత్పరత అలవడును. నిశ్చలమైన భక్తి కొరకు అంబికా దర్బారు బత్తీలను ప్రతినిత్యము వెలిగించండి.



అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు:
అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు (ఆంధ్రప్రదేశ్)



గత మూడురోజులుగా హైదరాబాదులో తీవ్ర సంఘర్షణలు, విధ్వంస చర్యలు జరిగిన ప్రాంతాలను గుర్తించుటకు ఆ ప్రాంతంలోని ప్రధాన ప్రదేశాలను ఇచట పేర్కొనడమైనది.

కాచిగూడా రైల్వేస్టేషన్
లెజిస్లేటివ్ అసెంబ్లీ
పబ్లిక్ గార్డెన్స్
మొజాంజాహి మార్కెట్
రాజ్‌భవన్
సెక్రెటేరియట్
హుస్సేన్‌సాగర్
మూసీనది
బజార్ ఘాట్‌రోడ్
నాంపల్లి
నాంపల్లి రోడ్డు
గాంధిభవన్
లక్డీ కా పుల్
సెక్రెటేరియట్ రోడ్డు
టాంక్‌బండ్ రోడ్డు
హిమయత్‌నగర్ రోడ్డు
ముషీరాబాద్ రోడ్డు
యూనివర్సిటీ రోడ్డు
ఆర్ట్స్ కాలేజి
విద్యానగర్
సుల్తాన్‌బజార్
కోఠీ బస్‌స్టాండ్
గోషామహల్ రోడ్
మలక్‌పేట రోడ్డు
సైదాబాద్
జాఫర్‌గఢ్ రోడ్డు
జూ లాజికల్ పార్కురోడ్డు
నెహ్రూ జూ లాజికల్ పార్కు
విజయవాడకు రహదారిరోడ్డు
నాగార్జునసాగర్‌కు రహదారి

రేపే విడుదల! ఉదయంఆటతో ప్రారంభం!



ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
ఆదర్శ కుటుంబం
నిర్మాత: ఎ.వి.సుబ్బారావు కథ, దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ నవయుగ

విజయవాడ....శ్రీలక్ష్మీటాకీస్
గుంటూరు....శ్రీలక్ష్మీపిక్చర్‌ప్యాలెస్
విశాఖపట్టణం.....అలంకార్
నెల్లూరు.......కనకమహల్
విజయనగరం..శ్రీవెంకటేశ్వరటాకీస్
రాజమండ్రి.....స్వామిటాకీస్
కాకినాడ...శ్రీవెంకటేశ్వరటాకీస్
భీమవరం..శ్రీవెంకట్రామటాకీస్
మచిలీపట్టణం..మినర్వాటాకీస్
గుడివాడ....శ్రీగంగామహల్
ఏలూరు..కేసరిపిక్చర్‌ప్యాలెస్
తెనాలి..శ్రీసత్యనారాయణటాకీస్
శ్రీకాకుళం..మురళీటాకీస్
అమలాపురం..శ్రీవెంకటేశ్వరటాకీస్
అనకాపల్లి..శ్రీప్రమీలామహల్
తణుకు..పద్మశ్రీపిక్చర్‌ప్యాలెస్
తాడేపల్లిగూడెం..రేలంగిచిత్రమందిర్
పాలకొల్లు...రత్నంటాకీస్
ఒంగోలు..వెంకటేశ్వరపిక్చర్‌ప్యాలెస్
చీరాల..భవానీథియేటర్
బాపట్ల...శ్రీనివాసమహల్
కర్నూలు...విక్టరీటాకీస్
అనంతపూర్..శ్రీరఘువీరటాకీస్
కడప..రమేష్‌థియేటర్
బళ్ళారి..రాయల్‌పిక్చర్‌ప్యాలెస్
తిరుపతి.....రామరాజ్

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

500/- రూ బహుమానము

3 సం. ల వయస్సుగల పద్మావతి అను పాప 13—5—69 నుంచి లాలాపేట పోలీసు స్టేషను, గుంటూరు వెనుక నుండి తప్పిపోయినది. పాపకు ఎడమప్రక్క గూడ క్రింద ఒక పుట్టు మచ్చ కలదు. ఆచూకీ తెలిపిన వారికి ఈ క్రింది అడ్రసుకు తెలియజేసిన 500 రూపాయలు బహుమానము యివ్వగలవారము.

జనంగుల బాలయ్య గారు, లాలాపేట పోలీసు స్టేషన్ వెనుక, సిద్ధాబత్తు వారి వీధి, గుంటూరు.

వివాహ ప్రకటనలు

ఆర్యవైశ్య మహాజనులకు!

మా వివాహ బ్యూరో ఇప్పుడు క్రొత్త మానేజిమెంటు క్రింద పనిచేస్తున్నది. కావున మీరు రు. 11 లు మాత్రమే పంపుచు మీ పుత్రుని లేక పుత్రిక జాతకమును పంపి, దానికి సరిపడు జాతకములను పొందగోరెదము. ఆర్. ఎన్. కృష్ణమూర్తి శర్మ జ్యోతిషుడు, అండ్ మానేజర్, ఆర్యవైశ్య మారేజ్ బ్యూరో, 107 వరదా ముత్తియప్పన్ వీధి, మద్రాసు.1

ఏజంట్లు కావలెను

ఆర్టు సిల్కు చీరెలు, టెరిలిన్ షర్టు, పాంట్ ముక్కలు, స్టైయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వగైరాలు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 500—లు, లేక ఆకర్షణీయమైన కమీషను మీద ఇండియా అంతటా ఏజంట్లు కావలెను. ఉచిత విబంధనలకు, పూర్తి నిడివి వ్రాయుము లేదా ఒక వ్రాయండి.

ARVIND AGENCIES (APV-44),
P.O. Box 1408, DELHI-6.

అమ్మకము

లారీ అమ్మకము వచ్చును

టాటా మెర్సిడిజ్ బెంజ్ 1959 మోడలు వీల్‌బేస్ 142", జాగ్రత్తగా నడుపబడినది మంచి కండిషన్‌లో ఉన్నది అమ్మకమునకు కలదు. కావలసినవారు సీలు వేసిన కవరులలో టెండర్లు ఈ క్రింది అడ్రసుకు పంపవలెను.

ది సర్దార్ కాస్ట్రెక్నిక్యాక్చరింగ్ లిమిటెడ్, గుణదల, విజయవాడ—5.

కావలెను

శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయం, ఏలూరు.

ఈ దిగువ తాత్కాలిక రాబోవు ఉద్యోగములకు అర్హులైనవారు దరఖాస్తులు ఈ దిగువ సంతకముదారికి పంపుచూ దాని పరియైన నకలును పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారిగారికి పంపవలెను. (ప్రకటించిన 7 రోజులలోగా) లెక్చరులు బోధించుటకు బి.ఏ. బి. ఇడి., లేక బి. ఎస్. ఇ. బి. ఇడి.

బలభద్ర కృష్ణారావు
ప్రెసిడెంటు అండ్ కరస్పాండెంటు.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుచే నడుపబడు అగ్రికల్చరల్ టెక్నికల్ కోర్సులు, మరియు తెలుగు విశారద కోర్సులకు, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు విశాఖపట్టణము, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు మొదలగు కేంద్రములలో శిక్షణ ఇవ్వబడును.

అర్హతలు: కనీసము 8 వతరగతి పాసు, S.S.L.C. or H.S.C. or Matric ప్యాసైన విద్యార్థినీ, విద్యార్థులు చేరవచ్చును. శిక్షణ ఐదు మాసములు మాత్రమే, హాస్టలు వసతులు మెరిట్ స్కాలర్‌షిప్పులు ఉండును.

ఉద్యోగములు:పై కోర్సులందు పాసైన వారు ఫీల్డుమన్ (2వ గ్రేడు) గను, దేవాన్ (స్టేట్ మేస్త్రీలుగను, హైస్కూళ్ళయందు ఇన్‌స్ట్రక్టర్లుగను, జూనియర్ తెలుగు పండితులుగనూ పనిచేసి నెలకు రూ. 130—00 నుండి 180—00లవరకు సంపాదించవచ్చును.

పూర్తి వివరములుగల దరఖాస్తు ఫారములకు రూ.1—00 ఎం. ఒ. చేసి పొందవచ్చును. దరఖాస్తులు ముగింపు తేదీ 26—6—69. అన్ని వివరములు హెడ్డాఫీసునందు జరుగును.

సూపరింటెండెంట్,
శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చరల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్,
సత్యనారాయణపురం, విజయవాడ—3 H.O.

టెండరు నోటీసులు

గుడివాడ మునిసిపాలిటి

ఈ దిగువ సుదహరించిన వస్తువులను సరఫరా చేయుటకు సీలు వేసిన టెండర్లు ది 16—6—69వ తేదీ సాయంకాలము 4—00గం.లలోగ గుడివాడ మునిసిపల్ సెక్రటరీగారిచే స్వీకరించబడును. టెండరు ఫారము స్పెసిఫికేషన్ ఫారములకు నిర్ణీతమైన ఫీజు మునిసిపల్ ట్రెజరీలో చెల్లించి ఆఫీసు పని చేయు కాలములో పొందవచ్చును. సదరు టెండర్లు ఆరోజు సాయంకాలము గం 4.30 కు అప్పటికి హాజరైన టెండరర్ల సమక్షమున తెరువబడును.

సాంబారు దివ్వెలు	120
పిపాజిట్టు	రు 350—
స్పెసిఫికేషన్ ఫారం ఫీజు	రు 2—
వె—గం1కి5లీ.గ్రా.	
జెట్లు	రు 200—
స్పెసిఫికేషన్ ఫారం ఫీజు	రు 1—

సెక్రటరి.

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ బహుళ పంచమి
1969, జూన్ 5 గురువారం
బహుళ పంచమి ఉ. 6—26 వరకు
శ్రవణం ప. 1—08 వరకు
వర్జ్యం: ఉ.2—54 నుం4— 24 వరకు

మృత్యుంజయం సాధ్యమే

మృత్యువును జయించే సాధనమును తానే ఎప్పటికైనా జయింపవచ్చునని ప్రకృతి విజ్ఞాన శాస్త్రం విశ్వసిస్తున్నది. ఈ విషయంలో చేయబడుతున్న హేతువాదం నిర్దుష్టమైనదే. ఇట్టి సందర్భంలో, మృత్యుంజయాన్ని అతిమానస విజ్ఞానం సాధించడంలో విప్రతిపత్తి ఏమున్నది?

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 5, గురువారం

ఇంకా ఎంతకాలం ?

హైదరాబాద్, వరంగల్ నగరాలలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ గత నాలుగైదు మాసాలుగా సాగుతున్న దౌర్జన్యాలు, విధ్వంస చర్యలు, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధికి వివరించినట్లు కేవలము శాంతి భద్రతల సమస్యే కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు తెలంగాణా ఆందోళన సందర్భంగా ప్రజ్వరిల్లిన హింసాకాండ శాంతిభద్రతల సమస్యే కావచ్చును గాని, ఆ ప్రాంతాల్లో వుంటున్న ప్రజల కది జీవన్మరణ సమస్యగా పరిణమించినది. ఒక రోజు కాదు. ఒక వారం కాదు. ఒక నెల కాదు. ఆరుమాసాలుగా రాష్ట్రంలో ఆస్తులకు భద్రత లేదు. ప్రాణాలకు రక్షణ లేదు. ఒకప్పుడు అనిశ్చితంగా వున్న పరిస్థితి క్రమంగా అయోమయ పరిస్థితిగా మారిపోయింది. ఎంతకాలం ఈ దిక్కుతోచని పరిస్థితి? ఎన్నాళ్లీ చావుబ్రతుకుల మధ్య రాకపోకలు? ప్రజల బాధాసహనానికి, సహన శక్తికి పరిమితికలదని అధికారులకు తెలియదా? ప్రభుత్వాల అసమర్థతకు అమాయక ప్రజలు ఎందరు ఎంతకాలం ఆహుతి కావాలి?

ముఖ్యమంత్రి మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రికి వివరించినట్లు ఈ అరాచకం అంతా కేవలం శాంతి భద్రతల సమస్యే అయితే, ఆ సమస్యను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి ఆరుమాసాల వ్యవధి చాలదా? గత మూడురోజులుగా హైదరాబాద్, వరంగల్ నగర వీధులలో ప్రజాసమూహములకూ, పోలీసు దళాలకూ జరుగుతూవున్న "భీషణ పోరాటం" నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు గ్రహించవలసిన విషయములు ఎన్నో వున్నవి. రాజధాని రణభూమిగా మారినట్లు కన్పిస్తున్నది. వీధులలో సైనిక, పోలీసు, అగ్నిమాపక దళాల వాహనాల రాకపోకలకు అవరోధాలను కల్పించారు. ఎక్కడికక్కడ ప్రధాన రహదారులపై "అడ్డంకులను నిర్మించారు," సందులనుంచి పోలీసులపై రాళ్లు రువ్వడం, సైనిక దళాలతో దాగుడుమూతలు ఆడటం, ఇండ్ల కప్పులనుంచి కాల్పులు జరపడం.... ఇవీ ఆస్నీ గెరిల్లా పోరాటాన్ని సూచిస్తున్నవి. తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ యం. చెన్నారెడ్డి ఒక్కరే కాదు, మరికొందరు తెలంగాణా నాయకులు కూడా "అంతర్యుద్ధం" తప్పదని హెచ్చరిస్తూ వున్నారు. గత మూడురోజుల సంఘటనలను చూస్తే వీరి అంతర్యుద్ధాన్ని ప్రారంభించినట్లే కన్పిస్తున్నది. సైనిక సహాయాన్ని అర్థించినవారు, ఆ సహాయాన్ని ఎందుకు పూర్తిగా వినియోగించుకోలేకపోయినారో తెలియదు.

సోమవారం, మంగళవారం జరిగిన కాల్పులలో అనేకులు కొందరు గాయపడ్డం జరిగింది. టీ తాగుతూ ఇంట్లో వున్న పలువురికి పోలీసు కాల్పులలో గాయాలు తగిలిన వన్న వార్తలను బట్టి ఈ కాల్పులు ఎంత విచక్షణారహితంగా జరిగినవో గ్రహించవచ్చును. అల్లరి మూకలను పోలీసులు అందుకోలేక పోతున్నా రన్నది కూడా ఇలాంటి సంఘటనలవల్ల స్పష్టమవుతున్నది.

రాజధానిలో శాంతి భద్రతల సంరక్షణకు నియోగింపబడిన పోలీసు దళాలకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనుటలో అనుభవము లేకపోవచ్చును. లేదా అందు కవసరమైన సామర్థ్యము కొరవడియుండవచ్చును. ప్రధాన రహదారులలో అవరోధాలను బహిరంగంగా ఏర్పాటు చేయుచున్నప్పుడు రాజధానిలోని పోలీసు పరిశోధకశాఖ ఏమి చేస్తున్నదో తెలియదు. పరిస్థితి అదుపు తప్పినప్పుడు కఠిన చర్యలు తీసుకొనవలసినదే. ఇలాంటి అసాధారణ సందర్భాలలో, అవాంతర పరిస్థితులలో అల్లరులతో, దౌర్జన్య చర్యలతో సంబంధం లేనివారు కొందరు బాధలకు లోనుకావలసి వస్తుంది. అయితే, ప్రభుత్వం సకాలంలో సరియైన చర్య తీసుకోకలిగితే ఇలాంటి సందర్భాలను చాలావరకు నివారింపవచ్చును.

ఈ వారం హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలను గమనించితే ఈ ఆందోళనలో కొన్ని కొత్త శక్తులు ప్రవేశించినట్లు కన్పిస్తున్నది. తెలంగాణా ఉద్యమం కొత్తదారి తొక్కినది. రాష్ట్రంలో—ముఖ్యంగా కొన్ని ప్రధాన నగరాలలో—అరాచక పరిస్థితిని సృష్టించి పౌర జీవితాన్ని స్తంభింపచేయడమే ప్రజాసమితి కార్యవిధానమైనది. ప్రత్యేక తెలంగాణా కొరకు ప్రజాసమితి దౌర్జన్య చర్యలు, హింసాకాండతప్ప, ఇతర పద్ధతులలో ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా అయినా, ఎంతకాలమైనా సాగింపవచ్చును. కాని, దౌర్జన్య చర్యలను, హింసాకాండను ప్రోత్సహించడంవల్ల, ప్రజాసమితి మొత్తం ఉద్యమాన్నే అవాంఛనీయ శక్తుల చేతుల్లోకి వదిలివేసినట్లవుతుంది. విద్రోహశక్తుల దౌర్జన్యాలకుగాని, పోలీసుల కాల్పులకుగాని అమాయక ప్రజలు ఆహుతి కాకుండా చూడవలసిన నైతిక బాధ్యత ప్రజాసమితి నాయకులకు కూడా వుంది.

ఇక, రాష్ట్ర ప్రభుత్వం గత ఆరుమాసాల సంఘటనలను పరిశీలించి, ఇంతవరకూ అనుసరించిన విధానం విఫలమైనదని గ్రహించి వర్తమాన పరిస్థితికి తగిన నూతన విధానాన్ని అనుసరించవలసి వుంది. ఆ బాధ్యతను ఈ విపత్కర పరిస్థితులలో అయినా ప్రభుత్వం నిర్వహిస్తుందేమో, నిర్వహించగలదేమో చూడాలి.

ప్రజలు ఈ దుర్భరమైన అయోమయ పరిస్థితిని ఇంకా ఎంతకాలం భరించగలరు? ఎంతకాలం సహించగలరు? ప్రజలే పరిస్థితులను అదుపుచేయడానికి పూనుకోవలసిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం వాంఛనీయం గాదు. రాష్ట్రానికి క్షేమం కాదు.

దుర్గాపూర్ సంఘటనలపై న్యాయవిచారణ

పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వు

కలకత్తా, జూన్ 4: సోమవారంనాడు దుర్గాపూర్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోకి పోలీసులు ప్రవేశించి, కాల్పుల జరపడానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వుచేసింది.

కలకత్తా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి శ్రీ టి. సి. ముఖర్జీ ఈ విచారణ జరుపుతారు. ముఖ్యమంత్రితో సంప్రతించిన తరవాత హోంశాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసు న్యాయవిచారణ జరపాలని నిర్ణయించారు.

కొత్త రాష్ట్రపతి ఎన్నిక అవకాశాలు

ముఖ్యమంత్రులతో ప్రధాని సమాలోచనలు

న్యూఢిల్లీ, జూన్ 4: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఆంధ్ర పదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డితో జరిపిన చర్చలలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయంకూడా ప్రముఖ స్థానం వహించినట్లు తెలుస్తున్నది. కేవలం ఈ విషయాన్ని గురించి చర్చించడానికే వారు కలుసుకున్నారని అభిజ్ఞవర్గాలవారు అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంపై గత కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంలో తెలంగాణా పరిస్థితిని గురించి కూడా ప్రధానికి వివరించినవిషయం తెలిసినదే.

శ్రీ వి.వి. గిరి అభ్యర్థిత్వానికి రాజాజీ ప్రాతికూల్యం

ఇండియా నూతన రాష్ట్రపతిగా శ్రీ వి. వి. గిరిని ఎన్నుకొనడానికి స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ సి. రాజగోపాలాచారి ప్రాతికూల్యం వ్యక్తంచేశారు.

ఈవారం 'స్వరాజ్య' పత్రికలో ప్రస్తుత శ్రీ గిరి విశిష్టగుణ సంపన్నుడని చాలకాలంగా ఆయన కాంగ్రెస్ సంస్థకు సేవచేసిన వ్యక్తి అని, అయితే ప్రస్తుత తరుణంలో పార్టీ వ్యక్తిగా ఆయనను రాష్ట్రపతి పదవికి ఎన్నుకొనడాన్ని తాను వ్యతిరేకిస్తానని రాజాజీ అన్నారు.

నూతనాధ్యక్షుని ఎన్నిక పార్టీ వ్యవహారంగా పరిగణించబడదని ప్రధానమంత్రి చేసిన ప్రకటన కేవలం కపట నాటకం మాత్రమేనని శ్రీ మధులిమాయే వెలిబుచ్చిన అభిప్రాయాలతో తాను ఏకీభవించజాలనని శ్రీ రాజగోపాలాచారి పేర్కొన్నారు.

కాంగ్రెస్ కాదు, మరే యితర రాజకీయ పక్షానికి చెందని వ్యక్తినే ప్రధాని అభ్యర్థిగా కోరుకుంటారని తాను భావిస్తున్నానని అన్నారు రాజాజీ.

రాజాజీ ఇంకా ఇలా అన్నారు:

"ఏపార్టీకి చెందని, ఉన్నత వ్యక్తిత్వంగల అధికార పక్షానికి తలవంచడంగాక, క్లిష్ట సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ధైర్యంగా పరిష్కార మార్గాలు సూచించి, స్వతంత్రంగా స్వంత ఆలోచనతో వ్యవహరించగల దీశాలిని ప్రపంచ ప్రజల దృష్టిలో ఈ ఉన్నత పదవికి గల విశిష్టతను అన్వయించలా కాపాడగల వ్యక్తిని భారతదేశం ఎన్నుకొన గలదని ఆశిస్తున్నాను".

శ్రీ పాటిల్ వైఖరి

బొంబాయి, జూన్ 4: రాష్ట్రపతి పదవికి ఎన్నుకొనబడే వ్యక్తి విశిష్ట గుణసంపన్నుడు, చిత్తశుద్ధి, ఆత్మోన్నత వ్యక్తిత్వం గలవాడై ఉండడమే గాక ప్రజా జీవన రంగంలో ఆయన ప్రముఖపాత్ర వహించినవాడై ఉండాలని శ్రీ ఎస్.కె. పాటిల్ నిన్న ఇక్కడ అన్నారు.

ఈ విషయంలో ఏకాభిప్రాయసాధనకు తానుకృషి చేయగలనని అన్నారు ఆయన.

శ్రీ వి. వి. గిరికి పంజాబ్ ముఖ్యమంత్రి సమర్థన

నూతన రాష్ట్రపతిగా శ్రీ వి. వి. గిరి ఎన్నిక కావడాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థిస్తానని పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ గుర్నామ్ సింగ్ అన్నారు. అకాలీదళ్ ఈ విషయాన్ని గురించి ఇంకా చర్చించలేదని, అయినా శ్రీ వి. వి. గిరిలో ఉన్న లోపం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఒరిస్సా ఎన్. జి. ఓ లకు రు 110 లు కనీస వేతనం

భువనేశ్వర్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి నెలకు కనీసం రు. 110 లు జీతంగా యివ్వాలని, ఒరిస్సా పేకమిషన్ సిఫార్సు చేసింది. ఇందులో రు. 85 లు మూల వేతనంగా రు. 25 లు కరువుభత్యంగా ఉండాలని ఆ కమిషన్ పేర్కొన్నది.

నక్సలైట్ల దురాగతాల అణచివేతకు చర్య

గవర్నరుకు శ్రీ జి. లచ్చన్న విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 4: శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో నక్సలైటుల దురాగతాలను అరికట్టడానికి సత్వరచర్యలు గైకొనాలని రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ జి. లచ్చన్న (ఎం. ఎల్. ఏ) నేడు గవర్నరుకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశంజరిపి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలపైన విచారణ, కోస్తా ఆంధ్రలో తుపాను, వరదలవల్ల కలిగిన నష్టం గురించి సహాయక చర్యలు గురించి చర్చించాలని ఆయన సూచించారు. ఎట్టి బ్యాంకు లేకుండా ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటుచేయరాదని కేంద్రానికి సిఫార్సుచేయవలసినదిగా ఆయన గవర్నరును కోరారు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దుచేసి పరిపాలనను తానే చేపట్టాలని ఆయన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి వ్రాసిన ఒక లేఖలో కోరారు. అహింసా పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన సాగించవలసినదిగా ఆయన తెలంగాణా ప్రజాసమితి నాయకులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా రక్షణలను పూర్తిగా, శీఘ్రగతిని అమలు జరపాలి

శ్రీ ఎస్.కె. పాటిల్ వ్యాఖ్య

బొంబాయి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌లో విభజనచేసేసమయంలో తెలంగాణా ప్రజలకు ఇచ్చిన రక్షణలను పూర్తిగాను, వేగంగాను ప్రభుత్వం అమలుపరచాలని పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. కె. పాటిల్ నిన్న ఇక్కడ చెప్పారు.

బనాస్కాంతా నియోజకవర్గం నుంచి శ్రీ పాటిల్ సాధించిన విజయానికి ఆయనను అభినందిస్తూ ఏర్పాటుచేసిన రిసెప్షన్‌లో శ్రీ పాటిల్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రక్షణలను పెక్కింటిని అమలుపరిచిందని భావిస్తాను. "అలా అమలుజరిపి వుండకుంటే వినప్పటికి, లేక ఎక్కడైనా పొరపాటు జరిగి వున్నట్లయితే ప్రస్తుత ఉద్యమం దృష్ట్యా ఆ రక్షణలను పూర్తిగానూ, వేగంగాను ఇప్పుడు అమలుజరపాలని తెలుపుతున్నది అని శ్రీ పాటిల్ అన్నారు.

వరంగల్ కాల్పులపై న్యాయవిచారణ

తక్షణం జరిపించాలని శ్రీ హయగ్రీవాచారి అభ్యర్థన

హైదరాబాద్, జూన్ 4: వరంగల్ పోలీసు కాల్పులపై తక్షణం న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి నిన్న కోరారు. ప్రజలను రెచ్చగొడుతున్న కేంద్ర రిజర్వు పోలీసులను, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులను తిరిగి పంపించివేయాలని ఆయన కోరారు.

సత్యాగ్రహులపట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నదనీ, లాఠీచార్జి, పోలీసు కాల్పుల నిత్యకృత్యాలైపోయినవని శ్రీ హయగ్రీవాచారి ఆరోపించారు. ఇంతవరకు 15 మంది మృతి చెందారనీ, వేలకొలది గాయపడ్డారని ఆయన చెప్పారు.

ఇంతమంది మృతి చెందినందుకు ఒక్క మంత్రికూడా సానుభూతి ప్రకటించలేదనీ, గాయపడినవారిని పరామర్శించలేదని ఆయన విచారం వెలిబుచ్చారు.

భద్రాచలం, జూన్ 4: ఇటీవలి తుపాను వలనను, కమ్యూనిస్టుల చర్యల వలనను అమ్మం జిల్లాలోని బీడీ ఆకు కంట్రాక్టర్లకు రు. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లినదని ఒక ప్రతినిధి తెలియజేశారు. నక్సలైట్ల చర్యలు, పోలీసులతో వారి సంఘర్షణలకు భయపడి గిరిజనులు బీడీ ఆకు సేకరించడం మానివేశారన్నారు. (ఐ. ఏ.)

చిత్రజగత్తు

ఏం...గురూగారూ! రూల్ ప్రకారం పని...అంటే ఇదేనా ?...'

స్వర్గీయ విక్రమదేవవర్మ శతజయంతి ఏర్పాట్లు

విశాఖలో సంఘం నియామకం

విశాఖపట్టణం, జూన్ 4: స్వర్గీయ జైపూర్ మహారాజా కళాప్రపూర్ణ విక్రమదేవ వర్మ శత జయంత్యుత్సవాన్ని జూన్ 28 వ తేదీన జరపడానికి ఇక్కడ హిందూ రీడింగ్ రూమ్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయము నకు రు. 15 లక్షలు విరాళమొసగి, దాని అభివృద్ధికి తోడ్పడిన స్వర్గీయ విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ప్రో—చాన్స్ లర్‌గా కూడా పనిచేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేటు సభ్యుడు శ్రీ కె. సర్వేశ్వరశాస్త్రి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

శతజయంత్యుత్సవ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని సంస్మృతి చిహ్నంగా తపాలా బిళ్ల విడుదలచేయవలసిందిగా కోరాలని ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాలను అర్థిస్తూ తీర్మానించారు.

విశాఖపట్టణంలో శతజయంత్యుత్సవాల నిర్వహణకు జిల్లాకలెక్టరు అధ్యక్షుడుగా, శ్రీయుతులు తెన్నేటి విశ్వనాధం, శాసన సభ్యులు శ్రీమతి రామకుమారీదేవి, ఏ. వి జానోజీరావు, మునిసిపల్ చైర్మన్ జి. వి. రమణ ఉపాధ్యక్షులుగా, యం. వరహాలు చెట్టి, డాక్టర్ సి. చిరంజీవిరావు కార్యదర్శులుగా, ఎం. గోపా కృష్ణారెడ్డి కోశాధికారిగా ఒక కమిటీని ఎన్నుకున్నారు.

ప్రస్తుతం జైపూర్ మహారాణి అయిన శ్రీమతి రామకుమారీదేవి ప్రసంగిస్తూ స్వర్గీయ విక్రమదేవవర్మ తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గూర్చి ప్రస్తుత తరం వారు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం సంస్మృతి చిహ్నంగా తపాలాబిళ్ల విడుదల చేయాలన్నారు.

శ్రీ దూర్వాసుల సీతారామమూర్తి, శ్రీ డి. విశ్వేశ్వరరావు కూడా ప్రసంగించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతజయంత్యుత్సవాలను ఆగస్టులో జరుపవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రస్థాయిలో జరుపవచ్చును. (ఐ. ఏ.)

24 మంది ఎన్. సి. సి. కేడెట్ల అరెస్టు

మండి, జూన్ 4: ప్రజలపై దౌర్జన్యానికి ఒడిగట్టినందుకు ధర్మశాలవద్ద ఎన్. సి. సి. శిబిరానికి హాజరవుతున్న 24 మంది ఎన్. సి. సి. కేడెట్లను, ఇద్దరు ఆఫీసర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేయబడినవారిని న్యాయ నిర్బంధంలో ఉంచారు. ఈసంఘటనపై మేజిస్ట్రేట్ స్థాయిలో దర్యాప్తు జరగాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. జూన్ 1 వ తేదీని సాంస్కృతికోత్సవం జరుగుతుండగా అనేకమంది కేడెట్లు వేదికవద్ద దాడి జరిపి కళాకారులపైనా ఆక్రమించుకున్నారని కొంతమంది స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మరికొందరు రాళ్ళుకూడా రువ్వారని చెప్పబడింది. పోలీసు బృందం ఒకటి వచ్చి కేడెట్లను అరెస్టు చేసి తీసుకు వెళ్ళింది.

'తుపానుబాధితులకు జాతీయ సహాయనిధి ఏర్పాటుచేయాల'

కేంద్రమంత్రి శ్రీ కె. రఘురామయ్య సూచన

గుంటూరు, జూన్ 4: తుపానుబాధితులకు అవసరమైన సహాయంచేయుటానికి రాష్ట్రానికి తోడ్పడటానికై జాతీయ సహాయనిధిని ఏర్పాటుచేయాలని పార్లమెంటు వ్యవహారాల కేంద్రమంత్రి శ్రీ కె. రఘురామయ్య నిన్న సాయంత్రం ఇక్కడ పత్రికా సమావేశంలో సూచించారు. ఆంధ్రప్రదేశ్ అత్యవసర సమయాల్లో సహాయపడిన విధంగానే ఇతరరాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సహాయంచేయాలని ఆయన ఇతర రాష్ట్రాలకు విజ్ఞప్తిచేశారు.

పశువులను కొనుక్కోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించటానికైతులకు ఋణాలు ఇవ్వాలనీ గృహాలను పునర్నిర్మించుకోవటానికి దీర్ఘకాలిక ఋణాలు ఇవ్వాలనీ, తుపానుబాధితులకు అవసరమైన సహాయాన్ని సత్వరం సరైన వ్యక్తికి సరైన సమయంలో అందేవిధంగా చేయాలని శ్రీ రఘురామయ్య అన్నారు.

తుపానుసమయంలో 350మంది వ్యక్తులు మరణించిన నీలాయపాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మిగిలిన 26 మంది యానాదివారి శోకగాధలు విన్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతివ్యక్తికి నష్టం వాటిల్లిందనీ, నష్టం కలుగని వ్యక్తి ఒక్కడైనా లేడని ఆయన అన్నారు.

బాపట్ల తాలూకాలో నష్టానికి ముఖ్యకారణం డ్రైనేజి పథకంసరిగ్గా లేకపోవటమే ననీ, అనేకప్రాంతాలనుండి వచ్చేమురుగునీటికి పాతపద్ధతిలో ఏర్పాటుచేసిన మురుగుకాల్వలు పనికిరావని ఆయన వివరించారు.

"ప్రస్తుతపరిస్థితులలో మిత్రాకమిటి సూచనలు ఎంతవరకు ఉపయోగపడతాయోనేది చెప్పలేము. లోపాలతో ఉన్న ప్రస్తుత మురుగుకాల్వల విధానంవలన కల్పిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిటి నివేదికలో కొన్ని మార్పులుచేయాల్సి ఉంటుంది. రెండుమూడు మురుగుకాల్వలు ఒకస్థానంలో కలిసేలాగ ఏర్పాటుచేయటంవలన అధికనష్టం కల్గుతున్నది. కాబట్టి అదిసరైన విధానంకాదు" అని శ్రీ రఘురామయ్య అన్నారు.

మురుగుకాల్వల పునర్నిర్మాణానికి, పునర్నిర్మాణానికి కనీసం 20, లేక 30 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. పరిమితవనరులుగల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిచేయటం అసాధ్యం. కనుక, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఋణరూపంలో సహాయంచేయమని అడగాలి! కేంద్రం ఈ న్యాయమైన సహాయంచేయాలనీ, అప్పుడు మాత్రమే ఆ ప్రాంతాలలో నిర్దిష్ట ఆహార ఉత్పత్తిని సాధించ గలుగుతామని శ్రీ రఘురామయ్య అన్నారు.

చెరువులకు, కాలువలకు పడిన గండ్లు వెంటనే బాగుచేయాలనీ, ఋణాలవసూళ్లను నిలిపివేసి రైతులకు వెంటనే రెమిషన్ ఇవ్వాలనీ ఆయన అన్నారు.

అధికారికంగా నష్టం 60 లేక 70 కోట్లు అంచనా వేసినప్పటికి జిల్లాలో నాలుగు రోజులుగా తుపానుబాధిత ప్రాంతాలలో తన పర్యటన వలన తెలిసిన వివరాలవలన నష్టం 100 కోట్లు ఉండవచ్చునని ఆయన అన్నారు.

ప్రభుత్వాధికారులు ప్రారంభించినందుకు ఈ సందర్భంలో చేసినసేవలకు, అంటు వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్యశాఖ తీసుకున్న చర్యలకు ఆయన ప్రశంసించారు. ఈ తుపానుసమయంలో ఉన్నవారు పునరావాస దృష్టిలో ఉంచుకొని మీ తాలూకాలలో లెక్కవేయక తిరిగి పోవలసిన వారికి సహాయంచేయాలని ఆయన అన్నారు.

ఢిల్లీ చేరిన వెంటనే రాష్ట్రంలో సత్వర సహాయాల అవసరాన్ని గురించి ప్రధానమంత్రి, ఇతర మంత్రులతో సంభాషణలు జరుపుతానని ఆయన చెప్పారు. (ఐ. ఏ)

తుపాను బీభత్సంలో విషాదోదంతాలు

ఒంగోలు, జూన్ 4: ఒంగోలు తాలూకా ఉప్పుగుండూరు, ఆపరిసర ప్రాంతాలలో తుపాను బీభత్సంవల్ల అనేక విషాదకర సంఘటనలు ఇప్పుడు తెలియవస్తున్నాయి. ఉప్పుగుండూరు స్టేషన్ సమీపంలోగల యానాది సంఘంలో ఒక పూరి గుడిసెలో, యింటి యజమాని కౌగిలితలో భార్య ఆరుగురు పిల్లల శవాలు కనిపించాయి. మొత్తం కుటుంబాన్ని మృత్యుదేవత బలిగొన్నది.

ఇదే సంఘంలో ఒక యానాది యువతికి, 25 సంవత్సరాలు వయసుగల స్త్రీ, 6 నెలల చంటిబిడ్డతో చూడడానికి వచ్చింది. వరదలు తీవ్రం అవటంతో, ఆయింటిలోని వారంతా నశించిపోయారు. ఆమె యింటిపైన చెట్టు బిడ్డతో సహా ఎక్కి 2½ రోజులు కూర్చుంది. దైవానుగ్రహంవల్ల బ్రతికింది. రెండవరోజున తలదాచుకోటానికి అక్కడికి ఒక నాగుపాము కూడా వచ్చింది. ఆ కుటుంబంలో అందరు చనిపోయిన తర్వాత చూచిన ఆమె స్త్రీ, తనను, తన బిడ్డను కాపాడి కటిని విధంగా ఆమె భగవంతుని వలువలు పిలిచి ప్రార్థించినా, ఆనాగేంద్రుడు ఆమెను తాకనులేదు. తదుపరి ఆమె స్టేషనుకు చేరింది.

ఒంగోలు తాలూకాలోని మంగళాద్రిపురం, యరజర్ల, కందులూరు పేర్నమిట్ట, సంతనూతలపాడు, పెల్లూరు, ఏకునాంపురం గ్రామాలనుండి సుమారు 200 దున్నపోతులు, బండ్లు, వెయ్యిమంది కూలీలు, బాపట్ల తాలూకా గ్రామాలలో మాగాణి మరమ్మత్తులకు వెళ్ళారు. నీటిలోనికొద్దిమందే మాత్రమే తిరిగి వచ్చారు. పడియ రాజులు, హరిజనులు వీరిలో యున్నారు.

వరద నీరు తగ్గుతున్న కొద్దీ శవాలు కూడా మరికొన్ని కనపడుతున్నాయి.

ఉప్పుగుండూరు, చినగంజాం మధ్య రైల్వేలైన్ల శీఘ్రంగా మరమ్మతు చేయబడుతున్నాయి. వారము, పదిరోజులలో రాకపోకలు ప్రారంభించవచ్చునని తెలుస్తున్నది.

నెల్లూరు: జిల్లానుండి జిల్లా మెడికల్ ఆఫీసరుతో సహా 6 గురు డాక్టర్లు వరద ప్రాంతాలలో అంటువ్యాధులు రాకుండా తగు చర్యలు గైకొనటానికి వెళ్ళారు.

గుంటూరునుండి వెళ్ళవలసిన తపాలు, జీపు ద్వారా పంపబడుతున్నాయి.

రాంపేరు గ్రద్ది ప్రక్కన నివసిస్తున్న పి. దబ్బ్యు డి. గాంగు కూలీ వెంకయ్య, భార్య, నలుగురు పిల్లలు మొత్తం కుటుంబంచనిపోయారు. భార్య, భర్త శవాలు కనుపించాయి. పిల్లలు అంతులేరు. అతడు ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక నెలజీతం మాత్రమే తీసుకున్నాడు. రెండో నెల యింకా పూర్తికాలేదు.

తుపాను బాధితులకు రాజమండ్రిలో విరాళాల వసూళ్ళు

రాజమండ్రి, జూన్ 4: రాజమండ్రిలోని ఔత్సాహిక థియేటర్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాలకు పంపేందుకుగాను నూరుకిలోల బియ్యాన్ని, ఒక లారీకి సరిపడగల వస్త్రాలను, రు. 1.080 ల నగదును సేకరించారు. ఈసంస్థ కళాకారులు వీధులవెంట తిరిగి విరాళాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా విరాళాలు సేకరించడం ఇది రెండవసారి. (ఐ. ఏ.)

తుపాను బాధితులకు నెల్లూరు కౌన్సిల్ రు. 25 వేలు విరాళం

నెల్లూరు, జూన్ 4: నెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ గత ఆదివారం చైర్మన్ శ్రీ ఎ. వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశమై కోస్తా జిల్లాల్లో తుపాను కారణంగా కల్గిన నష్టంపట్ల సానుభూతిని వ్యక్తం చేసింది.

తుపాను బాధితుల సహాయార్థం కౌన్సిల్ రు. 25,000విరాళంగా మంజూరుచేసింది.

'హైటీ కాంగ్రెస్‌కు బలం పూజ్యం'

శ్రీ కాకాని ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 4: కొత్తగా ఏర్పాటైన తెలంగాణా కాంగ్రెస్‌కు ఏ విధంగా కూడా చెప్పుకోతగిన బలంలేదని పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం నిన్న ఇక్కడ అన్నారు.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రకటించిన 31 మంది కార్యవర సభ్యులలో, ఎ.ఐ.సి.సి. సభ్యులు 18 మంది మాత్రమేననీ, మిగతా పదముగ్గురు పి. సి. సి. సభ్యులు కారని శ్రీ కాకాని వివరించారు. 18 మంది పి. సి. సి. సభ్యులలో ఎ. ఐ. సి. సి. సభ్యులు ముగ్గురు మాత్రమే.

అంతేగాక, తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలోని 133 మంది సభ్యులలో 28 మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణాను సమర్థించారని, తెలంగాణా కాంగ్రెస్ కమిటి ప్రకటించిన కార్యవర సభ్యులలోని 18 మంది వీరిలో చేరి ఉన్నారని శ్రీ కాకాని వివరించారు.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రామచంద్రారెడ్డి ఒక ప్రకటన చేస్తూ కొత్త కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు క్రమవిరుద్ధమని, చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం ఎ. పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ కాకానికిలేదని సవాల్ చేశారు. ఆంధ్ర ప్రభుత్వ పెత్తనాన్ని తెలంగాణా కాంగ్రెస్ కార్యకర్త అంతా వ్యతిరేకిస్తున్నారని, ఎ. పి. సి. సి. వాస్తవ విషయాలను గమనించి, కొత్త కాంగ్రెస్‌కమిటీని గుర్తించగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ ఇండియా సందర్శన

న్యూఢిల్లీ, జూన్ 4: ఈ సంవత్సరం గాంధి శతజయంత్యుత్సవాల సమయంలో తాను ఇండియాను సందర్శించనున్నట్టు ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి, శ్రీ జయప్రకాశ్‌నారాయణ్‌కు తెలియజేశారు.

శ్రీమతి గాంధికి ఆయన ఒక సందేశం పంపుతూ ఈ ఏడాది తాను ఇండియాను సందర్శించగలనని ధృవపరిచారు.

ఆయన ఇండియాకు వచ్చినప్పుడు అంతర్జాతీయ సదవగాహనకు గాను జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు స్వీకరిస్తారు.

దర్శనసమయంలో 4 వేల యాత్రికులు

తిరుపతి దేవస్థానానికి ప్రభుత్వ ఆదేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

తిరుపతి, జూన్ 4: 1967 ఆగస్టు 12 వ తేదీని తిరుపతి దేవాలయంలో సంభవించిన త్రొక్కిసలాటలో సద్దేనిమిదిమంది యాత్రికులు మృతిచెందిన విషయంపై మేజిస్ట్రేటు జరిపిన దర్యాప్తును, చిత్తూరు జిల్లాకలెక్టరు, దేవాదాయకమిషనర్ చేసిన రిమార్కులను పరిశీలించిన తర్వాత తిరుమలకు సులభంగా వెళ్ళడానికి, తిరుమల నుండి తిరిగి రావడానికి యాత్రికులకు దేవస్థానం వారు సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దర్శనం నిమిత్తం మూడునాలుగువేలకు మించి యాత్రికులు వేచియుండకుండా బస్సుట్రిప్పులు ఏర్పాటుచేయాలని సూచించింది. నిర్ణీత కాలంప్రకారంపూజలు, సేవలు జరిగేటట్లు చూడటానికి గర్భాలయంవద్ద ఒక అధికారిని ఉంచాలని ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఆర్జితంటిక్కెట్లు ఇవ్వడానికి, నిలిపివేయడానికి ఆయనకు అధికారాలు కూడా ఉండాలని పేర్కొన్నది. యాత్రికుల సంక్షేమం చూడటానికి, పూజాకార్యక్రమాల నిర్వహణకు, ఆలయ పవిత్రతను కాపాడటానికి, యాత్రికుల రద్దీ ఏర్పడకుండా చూడటానికి దేవస్థానం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎటువంటి ఇబ్బంది పడకుండా యాత్రికులు స్వామివారి దర్శనం చేసుకోడానికి వీలుగా తాను సెంపుచేసిన సౌకర్యాలను గూర్చి, శ్రీ చంద్రమౌళిరెడ్డి నిన్న పత్రికావిలేఖరులకు వెల్లడించారు.. దర్శనం నిమిత్తం 'క్యూ' లో వేచి ఉండే ఆఖరివ్యక్తికి కూడా దర్శనం లభించేటట్లు చేయడానికి దర్శనకాలాన్ని పొడిగించగలమని ఆయన హామీ యిచ్చారు.

బీహార్ శాసనసభలో గందరగోళం

అస్పృశ్యతపై చర్చ సందర్భంలో

పాట్నా, జూన్ 4: గత వారంలో ఇక్కడ జరిగిన ద్వితీయ ప్రపంచ హిందూ మహాసభలో పూరీజగద్గురువులు శ్రీ శంకరాచార్య అస్పృశ్యతపై వెల్లడించిన అభిప్రాయాలపై బీహారు శాసనసభలో జరిగిన ప్రత్యేకచర్చ ఉగ్రావేశాలతోనూ, అభ్యంతర తీర్మానాలతోనూ, గందరగోళంగా జరిగింది.

మంత్రివర్గంలో ఎవరూ ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు ఆటంకం పరచలేదు. ఈ చర్చలో మాట్లాడినవారిలో హరిజను లెవ్వరూ లేరు. బిలాత్‌పాశ్వాన (కాం) హరిజనుడుగా స్పీకరు దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. కాని, తన అభిప్రాయాలను వ్యక్తంచేసేందుకు ఆయనకు అవకాశం లభించలేదు.

జనసంఘంసభ్యులకోరుకొ కాంగ్రెస్‌సభ్యుని "పెడపట్టి" బయటకు గెంటివేయాలన్నా రవి గృహనిర్మాణశాఖమంత్రి శ్రీ ముంగేరీలాల్ ఆరోపించగా సభలో గందరగోళస్థితి అత్యున్నతశిఖరాన్ని అందుకుంది. అయితే ఆ మాటలన్నట్లు ఆరోపించబడిన జనసంఘం సభ్యుడు ఆగ్రహావేశంతో తానీమాటలన లేదన్నారు.

శంకరాచార్య నిందలకు అతీతులని ఆయనపై వచ్చిన "దూషణ"లను జనసంఘం పార్టీనాయకుడు శ్రీ రవీశ్‌చంద్రవర్మ అంతకుముందు త్రోసిపుచ్చారు. తాను అస్పృశ్యతను బోధించలేదని శంకరాచార్యులవారే స్పష్టంచేసే పున్నారని ఆయన అన్నారు.

శ్రీ రామానంద తివారి, శ్రీ జోగేంద్ర ప్రసాద్ శ్రీవాత్సవ (పి. ఎస్. పి), శ్రీ చంద్రశేఖరసింగ్ (కాం.) శ్రీ మహేంద్ర భారతి, శ్రీ చంద్రదేవవర్మ (ఎస్. ఎస్. పి.) ఈచర్చలలో పాల్గొని అస్పృశ్యతను విమర్శించి దానికి కాలదోషం పట్టినదని అన్నారు. అస్పృశ్యత పూర్తిగా తొలగిపోయేటట్లుగా చేయడానికి కృషిచేయాలని వారు సభ్యులను కోరారు.

జగద్గురు వ్యక్తపరచిన అభిప్రాయాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని వారు అన్నారు.

అస్పృశ్యతను నిర్మూలించడంలో ఎటువంటి సందేహాలకు తావులేకుండా ప్రభుత్వం తన సిద్ధాంతాన్ని స్పష్టంగా ప్రకటించాలని శ్రీ చంద్రశేఖర్‌సింగ్ (కాం.) ప్రభుత్వాన్ని కోరారు.

సాంఘిక సమస్యలపట్ల మతాధిపతులు చూపుతున్న "ఉదాసీన" ధోరణిని శ్రీ యోగేంద్ర ప్రసాద్ శ్రీవాత్స (పి. ఎస్.పి.) విమర్శించారు. ఇటీవల బీహార్‌లో సంభవించిన క్షామంలో ఈ మతాధిపతు లెవ్వరూ ప్రయోజనకరంగా ఏవిరాళాన్నిఇవ్వలేదని, పోప్ మాత్రం విరాళం ఇవ్వడం అవసరం అని భావించారని ఆయన అన్నారు.

ఈ చర్చను శ్రీ ధరమ్‌బీర్ (కాం) ప్రారంభించారు.

వాలెంతీనా తెరెష్కోవాకు ఇంజనీరింగ్ పట్టా ప్రదానం

న్యూఢిల్లీ, జూన్ 4: దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర ముగించుకువచ్చిన ప్రథమ మహిళావాలెంటీనా తెరెష్కోవాకు మాస్కోలోని సైనిక విమాన ఇంజనీరింగ్ వ్యవహారాల అకాడమీ ఆదివారంనాడు ఒక ఇంజనీరింగ్ డిప్లమోను బహూకరించింది.

తెరెష్కోవా 1964 నుండి ఈ అకాడమీలో చదువుకుంటున్నారని 'టాస్' వార్తా సంస్థ పేర్కొన్నది.

తెరెష్కోవా 1963 లో వోస్టాక్—6 రోదసీ నౌకలో భూమిచుట్టూ 49 పర్యాయాలు కక్ష్యలో ప్రదక్షిణం చేసి అంతరిక్షయానం చేసిన తొలి మహిళ అయింది.

"అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలి"

శ్రీ టి. వి. ఎస్. చలపతిరావు విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 4: రాష్ట్ర శాసన సభ సభ్యులు శ్రీ టి. వి. ఎస్. చలపతిరావు నేడు ఒక ప్రకటనచేస్తూ, తెలంగాణా ఆందోళన, ఇటీవలకోస్తాలో సంభవించిన తుపాను వంటి అత్యవసర పరిస్థితులేర్పడి పున్నప్పుడు శాసన సభను సమావేశ పరచాలని స్పీకరుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో పరిస్థితి పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీ పర్యటనకు ముఖ్యమంత్రికి అభ్యంతరం ఉండనవసరం లేదు కాని, శాసన సభ్యులను తెలంగాణ పరిస్థితిని సమావేశపరచేందుకు, రాష్ట్రంలో పర్యటించి ఒక సరియైన ప్రాతిపదిక రూపొందించేందుకు అన్ని పక్షాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు అభ్యంతరం ఉండరాదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణా ఆందోళన భిన్నాభిప్రాయానికి దారి తీస్తున్నప్పటికి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర పరిపాలన ఈ సరికే రాష్ట్రంలో స్తంభించిపోయిందని, అన్ని స్థాయిలలోను రాజకీయపక్షాల బాధ్యతారహిత్యం కన్పిస్తోందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఖమ్మంలో పరీక్షలు

హైదరాబాద్, జూన్ 4: ఖమ్మంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు, 90శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆ జిల్లా ప్రజాసంబంధాల శాఖ అధికారి పంపిన సమాచారం వల్ల తెలిసింది.

పరీక్షల పరిశీలన పనిని నిర్వర్తించడానికి పోలీసు చేసిన ఉపాధ్యాయులందరూ హాజరైనారు. మిగతా కేంద్రాలలో పరీక్షల నిర్వహణ గూర్చి కూడా ఇటువంటి సమాచారాలను జిల్లా విద్యాశాఖాధికారి పంపారు. నల్గొండలో కూడా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిసింది.

హుజూర్‌నగర్ తాలూకాలో ప్రశాంతంగా పరీక్షలు

కోదాడ, జూన్ 4: హెచ్.ఎస్.సి. పరీక్షలు హుజూర్‌నగర్ తాలూకాలో ప్రశాంతంగా రెండు కేంద్రాలలో — మునగాల — హుజూర్‌నగర్ — నిర్వహించబడుతున్నాయి.

హుజూర్‌నగర్ కేంద్రంలో హెచ్.ఎస్.సి. 11వ విద్యార్థులు 344 మందికి 307 గురు విద్యార్థులు హాజరైనారు. ఎస్.ఎస్.సి. విద్యార్థులు 261 మందికి 241 మంది హాజరైనారు.

మునగాల కేంద్రంలో హెచ్.ఎస్.సి పరీక్షలకు 190 మందిలోను 187 హాజరైనారు. ఎస్.ఎస్.సి. పరీక్షలకు 209 మందిలోను 197 హాజరైనారు.

మిరియాలగూడెం, సూర్యాపేట సెంటర్లలో నిన్న 10 శాతం మాత్రమే హాజరైనారు. ఇవాళ వివరాలు తెలియవు. స్థానిక పార్లమెంటు సభ్యుడు శ్రీ బి.ఎన్. రెడ్డి, ఎం.ఎల్.సి. శ్రీ వాసుదేవరావు హుజూర్‌నగర్ తాలూకాలో విద్యార్థులు పరీక్షలకు హాజరైనందుకు హర్షం తెలియజేశారు.

నిజామాబాద్‌లో పరీక్షలకు 27 శాతం విద్యార్థులు హాజరు

నిజామాబాద్, జూన్ 4: నిన్న ఉదయం ప్రారంభమైన హెచ్. ఎస్. సి., మల్టిపర్పసు పరీక్షలకు పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాలలోని 787 మంది విద్యార్థులలోను 232 మంది విద్యార్థులు హాజరైనారు. ఒక పరీక్షా కేంద్రంలో 161 విద్యార్థులకు ఒకే ఒక విద్యార్థి హాజరైనాడు.

బాలికల హైస్కూలులో 95 మంది బాలికలలో 74 మంది బాలికలు హాజరైనారు. హాజరైనవారికి పూర్తిరక్షణ కల్పించబడింది. (మా ప్ర)

విజయవాడలో 500 మంది హాజరు

విజయవాడ, జూన్ 3: ఇక్కడ నేడు హెచ్.ఎస్.సి, ఎస్.ఎస్.సి, 7వ తరగతి మొదటి రోజు పరీక్షలకు 500 మందికి పైగా తెలంగాణా విద్యార్థులు వ్రాశారు. ఆంధ్రలో నెల్లూరు, భీమవరం, విజయవాడలలో వెయ్యి మంది తెలంగాణా అభ్యర్థులు పరీక్షలు వ్రాయడానికి సౌకర్యం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వెంకటస్వామి చెప్పారు. హాటిలో విజయవాడ కేంద్రంలో 620 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి ఫీజు కట్టించారు. హాలు టిక్కెట్లు లేకపోయినా, ఇతర కారులు నుండి ఆదేశింపై అర్హత సర్టిఫికేట్లు చూపించిన విద్యార్థులకు పరీక్షలు వ్రాయడానికి అనుమతి ఇచ్చారు.

గాంధీజీ మునిసిపల్ హైస్కూలులో ఎస్.ఎస్.సికి 237 మంది, హెచ్.ఎస్.సి 158, 7వ పారం 145 మంది పరీక్షలకు హాజరైనారు. జూన్ 19 వరకు పరీక్షలు శాంతియుతంగా జరపడానికి పోలీసులు విస్తృత ఏర్పాట్లు గావించారు.

పోలీసు కాల్పులపై న్యాయవిచారణ

తెలంగాణా జర్నలిస్టుల యూనియన్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణా ఉద్యమం సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులపై దర్యాప్తు జరపడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించవలసినదిగా తెలంగాణా జర్నలిస్టుల యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటువంటి నియామకం జరిగిన పక్షంలో తమ యూనియన్ స్వతంత్రంగా విచారణ జరిపించగలదని పేర్కొన్నారు. జూన్ 1 వ తే. యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది.

తుపాను బాధితులకు రు 101 లను విరాళంగా ప్రకటిస్తూ జర్నలిస్టులందరు ఉదారంగా విరాళాలు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేసింది.

సాయంత్రం జరిగిన సభలో శ్రీ ఆదిరాజు వెంకటేశ్వరరావు వ్రాసిన "తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం — ప్రజల ఉద్యమం" పుస్తకాన్ని విడుదలచేశారు. యూనియన్ అధ్యక్షులు శ్రీ ప్రతాపకిశోర్ అధ్యక్షత వహించారు. శ్రీయుతులు సి. వి. మహేంద్రనాథ్, జి. ఎస్. వరదాచారి, ఎస్. ఆర్. నాగర్ ప్రసంగించారు.

గ్రహబలం

6—6—69 శుక్రవారం

నక్షత్రం పుష్యమి, దశమి, పగలు శుభకాలం 10—30, ఈరోజు దుష్టగ్రహ ప్రభావం వల్ల ప్రయాణములు, నూతన వృత్తి ప్రారంభం, ఉద్యోగం, శుభ కార్యాలు, రాజకీయ వ్యవహారములు, పెట్టుబడులు క్రయ విక్రయాలు సంగీత విద్యాభ్యాసములు జరుపవచ్చు.

మేషం: వృత్తిలో శ్రమపున్నా ఋణవడు చేయవలసి వచ్చినా ప్రయాణానికి విరోధంగా ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. తిప్పట వ్యయం తప్పదు. యత్నకార్యాలు ఫలిస్తాయి.

వృషభం: జ్వరం, తాపం, చర్మవ్యాధుల బాధ కలుగవచ్చు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలించును ధైర్యస్థైర్యాలతో ముందడుగు వేస్తారు. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం: తీవ్రావేదనతో బుర్ర వేడెక్కిపోతుంది. మధ్యాహ్నం కళత్ర అనుకూలత, వృత్తిలో ఆదాయం, బంధుమిత్రుల కలయిక, గౌరవం.

కర్కాటకం: అనుకూలమయిన రోజు కాదు. అధిక వ్యయం, వృత్తి వ్యవహారాలలో శ్రమాధిక్యత, తిప్పట, అకాల భోజనం, ఆరోగ్య భంగం అశేష వారికి వెల్లకున్న ప్రభావం.

సింహం: విద్యార్థులు మౌనవ్రతాన్ని పాటించవలసి ఉంది. పుణ్యకార్యాలు వ్యవహారాలు ఉంటాయి. మధ్యాహ్నం శ్రమానంతర కార్యసాధన. అకాలమయిన మృష్టాన్న భోజనం.

కన్య: అనుకూలమయిన రోజు. వ్యవహారానుకూలత, యత్నకార్యసిద్ధి బంధుమిత్రుల సహాయం. కళత్ర సౌఖ్యం, దైవపుణ్యకార్యాలోచన.

తుల: కుటుంబ విషయాలను గూర్చి ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాదులందు ఆదాయం, మధ్యాహ్నం ఆరోగ్యభంగం, శత్రుబాధ. అయినా గౌరవభంగం రాదు.

వృశ్చికం: పితార్జిత ధనాన్ని ఆస్తి వ్యవహారాలు ఉంటాయి. మానసిక అశాంతి, రాజకీయంగా వ్యతిరేకత ఋణాల అవసరం,— మధ్యాహ్నం యత్నకార్యసిద్ధి. ఆదాయం.

ధనుస్సు: ఉదయం ఆటంకాలు, ఖర్చులు ఉన్నా మధ్యాహ్నం అనుకూల వాతావరణం, బంధుమిత్రులతో విందు వినోదాలు గౌరవం అనుభవిస్తారు.

మకరం: విభాగాలతో మిత్రుల అప్పు చేసి ఇవ్వవలసివచ్చినా ప్రాయశ్చిత్తంగా భేదం రాదు. వివాదాస్పద యత్న కార్యసిద్ధి. ఖర్చు, వ్యయం తప్పదు.

కుంభం: వృత్తిలో ఉద్యోగాభివృద్ధి ఉద్రేక వాతావరణం, శత్రువులు భోగ ప్రభావంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా వుండదు. మధ్యాహ్నం భోజనం.

మీనం: కుటుంబ విషయాల్లో ఖర్చులు చేస్తారు. వివాహాది ఉత్సవ కార్యకలాప శుభకార్యాలోచనలు, మధ్యాహ్నం యత్న కార్యాలోచనలు, దైవబలంవల్ల యత్న కార్యసిద్ధి.

హైదరాబాద్‌లోని వివేకవర్ధని కళాశాలలో పరీక్షా కేంద్రంనుంచి విద్యార్థులు వెలుపలికివచ్చి ప్రత్యేకతెలంగాణా నినాదాలు చేస్తున్న దృశ్యం



అబిడ్స్‌రోడ్ ఒక పాటశాలలో 3 వ తేదీన పరీక్షలు వ్రాయడానికి వెళ్ళిన విద్యార్థుల రాకకై ఆందోళనతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

జూన్ 7 న హైదరాబాద్‌కు హోంమంత్రి శ్రీ చవన్ రాక

న్యూఢిల్లీ, జూన్ 4—

తెలంగాణా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి కేంద్ర హోం మంత్రి శ్రీ వై. బి చవన్ జూన్ 7 న హైదరాబాద్ వస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అభ్యర్థనపై హైదరాబాద్ వెళుతున్న శ్రీ చవన్ అక్కడ రెండురోజులుండి, కల్లోలానికి గురిఅయిన ప్రాంతాలలో సంచరిస్తారు. శ్రీ చవన్ వేర్వేరు వర్గాల ప్రతినిధులతోకూడా చర్చలు జరుపుతారు. తెలంగాణా పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం ఇంకా తెల్లవారకముందే ఉపప్రధాని శ్రీ దేశాయ్‌నికూడా కలుసుకొని చర్చలు జరిపారు.

శ్రీ దేశాయి నేటి తెల్లవారుజామునే పర్యటనార్థం ఢిల్లీనుంచి బయలుదేరవలసి ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన వెళ్ళడానికి ముందే కలిసికొని పరిస్థితిని వివరించారు.

తెలంగాణా ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు ఉదయం 8—30 గంటలకు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని మొదట విడిగా కలిసికొని చర్చలు జరిపారు. తర్వాత ముఖ్యమంత్రితో కలిసి ఉభయులు ప్రధానితో సమావేశమయ్యారు.

ఈ సమావేశ వ్యవధిలో, శ్రీ బ్రహ్మానందరెడ్డి హోంమంత్రి శ్రీ చవన్‌ను కలిసికొన్నారు.

తెలంగాణాలో ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర పరిస్థితిని ప్రధాన మంత్రి గుర్తించేటట్లు చేయడానికి తాను ప్రయత్నించానని శ్రీ చొక్కారావు అన్నారు.

హైదరాబాద్‌లో విపరీతమైన ఆస్తి నష్టం, జననష్టం సంభవించడం ప్రధానికి అమిత విచారం కలిగించినట్లు ఆమెతో జరిపిన చర్చలలో స్పష్టమయిందని శ్రీ చొక్కారావు అన్నారు.

కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ త్వరలోనే హైదరాబాద్ సందర్శించనున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం ఆయనను కలిసికున్నప్పుడు సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్ సందర్శించవలసినదిగా ఆహ్వానించారు. అయితే శ్రీ చవన్ ఎప్పుడు వచ్చేదీ తేదీ నిర్ణయం ఏదీ జరుగలేదు.

నాయకులతో మాట్లాడడానికి, తెలంగాణా పరిస్థితిని స్వయంగా చూడడానికి కేంద్ర దేశీయాంగమంత్రి శ్రీ వై. బి. చవన్ కొద్ది రోజులలో హైదరాబాద్‌కు వస్తున్నారు.

ప్రధాని నివాసంనుంచి శ్రీ బ్రహ్మానందరెడ్డి శ్రీ చవన్ కార్యాలయానికి వెళ్ళి "సాధ్యమైనంత త్వరలో" రాష్ట్రానికి రావలసిందిగా శ్రీ చవన్‌ను ఆహ్వానించారు.

వీరిద్దరు ఈ ఉదయం ఒకగంటకుపైగా సమావేశం జరిపారు.

ఢిల్లీకి రాలేని "మిత్రులు"తో శ్రీ చవన్ రాకవల్ల సంప్రదింపులు జరిగే వీలున్నదని శ్రీ రెడ్డి విమానాశ్రయానికి బయలుదేరే ముందు పత్రికలవారితో అన్నారు.

శ్రీ చవన్ హైదరాబాద్‌కు "నిష్పక్షపాతంగా" రావలసిన ప్రాముఖ్యతను గురించి తాను ప్రధానితో సమావేశమైనప్పుడు నొక్కిచెప్పినట్లుగా శ్రీ చొక్కారావు పత్రికల వారితో అన్నారు.

ప్రత్యేక రాష్ట్రానికి అంగీకరించేది లేదని కేంద్రంనుంచి ప్రసరుధ్ధాలిత ఘపుతున్న ప్రకటనలు తెలంగాణా ఆందోళన కారులను రెచ్చగొడ్తాయి. శ్రీ చవన్ అన్ని రకాల అభిప్రాయాలను విని సమస్యకు గల అన్ని పరిష్కారమార్గాలను అంచనా వేసినట్లయితే ఆయన రాక ప్రయోజనకారి కాగలదని శ్రీ చొక్కారావు అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డితో పాటు ప్రధానిని కలుసుకొన బోయేముందుగా శ్రీ చొక్కారావు ప్రధానితో సమావేశమయ్యారు.

ఆయన శ్రీ చవన్‌ను, ప్రధాని సచివాలయంలోని సీనియర్ అధికారులను, దేశీయాంగశాఖలోని అధికారులను కూడా కలుసుకుంటారు.

తెలంగాణా ప్రజల న్యాయబద్ధమైన కష్టనిష్ఠూరాలను తెలంగాణా ప్రాంతీయ కమిటీ అధికారాలకు తగినవిధంగా పెంపొందించడంద్వారా తీర్చివేయవచ్చని తానిప్పటికీ భావిస్తున్నట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి పత్రికలవారితో మాట్లాడుతూ అన్నారు.

కేంద్రనాయకులతో తాను ఈ విషయం గురించి ప్రస్తావించినట్లు ఆయన పూచాయగా తెలియజేశారు.

ఈ విషయంలో ప్రభుత్వంచర్య తీసుకునేందుకు వాంచూకమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు.

ఈ తెల్లవారుజామునే శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్‌ని కలుసుకొనవలసివచ్చింది. శ్రీ దేశాయ్ ఈ తెల్లవారుజామునే జైపూర్ వెళ్ళారు. ప్రధాని శ్రీమతి గాంధి రేపు ఉదయమే కాబూల్ వెళ్తున్నారు.

కేంద్ర న్యాయ, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జె. బి. ముత్యాలరావు కూడా ప్రధాని శ్రీమతి గాంధిని విడిగా కలుసుకుని తెలంగాణా పరిస్థితిని గురించి చర్చించారు.

తెలంగాణా సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారం అయ్యేటట్లు చూడవలసిందని ఆయన ప్రధానిని కోరినట్లు తెలుస్తున్నది.

లడఖ్‌జిల్లా కేంద్రంలో త్వరలో 10 కిలోవాట్ల రేడియో స్టేషన్

లే (లడఖ్), జూన్ 4: చైనీయుల క్రింద నున్న టిబెట్, సింకియాంగ్‌లకు చేరువగా గల లడఖ్‌జిల్లా రాజధాని నగరమైన లేలో ఆకాశవాణి 10 కిలోవాట్లశక్తిగల ఒక ప్రసార కేంద్రాన్ని నెలకొల్పుతున్నది.

ఈ కేంద్రానికి రు 35 లక్షలు ఖర్చవుతుంది. ఒక సంవత్సరంనుండి పని ప్రారంభించబడగలదని లడఖ్ డెవలప్‌మెంట్ కమీషనర్ శ్రీ ఫి. జె. కుందన్ ఢిల్లీనుండి వచ్చిన పత్రికావిలేఖరుల బృందానికి తెలిపారు. మూడునెలల కాలంనాటికి ఈ సేవ సిద్ధంకాగలదు. తర్వాత ఈ ప్రసార కేంద్రాన్ని 20 కిలోవాట్లశక్తిగల కేంద్రంగా మారుస్తారు.

ఉన్నత పాఠశాలలో డిగ్రీ కళాశాలను ప్రారంభించడానికి ఇప్పటికే, కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. 1972నాటికి ఈ కళాశాల భవనాలు కూడా సిద్ధమవుతాయి.

ఈ ప్రాంతంలో విద్యా కార్యక్రమాలకు మంచి ప్రోత్సాహం లభించింది. ఈ జిల్లాలో స్కూళ్లసంఖ్య కూడా 1961 లో 53 నుండి 263 కు పెరిగింది. అక్షరాస్యుల సంఖ్య కూడా అయిదునుండి 15 శాతానికి పెరిగింది.

ఆటమిక్ ఎనర్జీని వృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తల పెట్టింది. ఖనిజ సంపదకోసం ఈ ప్రాంతంలో అన్వేషణ జరుగుతున్నది.

న్యూఢిల్లీ, జూన్ 4 : ఇన్‌కమ్‌టాక్సు ఎవరణక్కల్ల ముసాయిదాను గెజెట్‌లో ప్రచురిస్తారు. ఈ ముసాయిదాను పత్రికలకుకూడా అందజేస్తారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకరునుండి ప్రభుత్వానికి అనుమతిలభించింది.

పాఠాలు చదువుతున్న బాలుని మృతి

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణా ఆందోళనకారులు నేటి ఉదయం పాత బస్తీలోని సరూర్‌బజార్ ప్రాంతంలో జిల్లా విద్యాధికార కార్యాలయంపై దాడి జరిపి, లోపల ఉన్న కుర్చీలు, బల్లలు, తదితర ఫర్నిచర్ అంతటిని బయటికి తీసుకువచ్చి, కుప్పగాపేర్చి, నిప్పుపెట్టారు.

నేడు జరిగిన పోలీసు కాల్పులలో శ్రీ వెంకటేశ్వరరావు అనే ఒక అడ్వకేట్ మరణించాడు. తుపాకి గుండు ఒకటి అతని శిరస్సు లోనికి దూసుకుపోయింది. తన ఓడ్డును రక్షించుకోవడానికి ప్రయత్నించగా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తెలంగాణా ఆందోళనలో ఏ వర్గంతో ఆయనకు సంబంధం లేదు.

నేటి పోలీసు కాల్పులకు బలిఅయిన వారిలో 16 సంవత్సరాల బాలుడువాడు ఒకరు. కాల్పుల సమయంలో ఆ బాలుడు తన ఇంట్లో కూర్చుని పాఠాలు చదువుతుండగా అతడు దుర్మరణం పాలు కావడం జరిగినది. తుపాకి గుండు ఒకటి అతని శిరస్సుకు తగిలాయి. వెంటనే అతడు ప్రాణాలు విడిచాడు.

చవన్ రాకపట్ల చెన్నారెడ్డి హర్షం

ప్రధాని వైఖరి అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నదని విమర్శ

హైదరాబాద్, జూన్ 4 :

హైదరాబాదును త్వరలో కేంద్ర హోం మంత్రి సందర్శించడంపట్ల హర్షం వెలిబుచ్చుతూ, ముందుగా ఎట్టి నిర్ణయాలు చేయకుండా, రాష్ట్రాన్ని విభజించాలనే కృతనిశ్చయంతోనే శ్రీ చవన్ ఇక్కడకు రాగలరని ఆశిస్తున్నానని డాక్టర్ చెన్నారెడ్డి ఉద్ఘాటించారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు సమస్యను గూర్చి పరిశీలించడం జరగదని ప్రధాని చేసిన ప్రకటనను గూర్చి ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ప్రస్తావిస్తూ, పరిస్థితి విషమించిన ఈ దశలో ప్రధాని ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లున్నదని" అన్నారు.

ఇక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి తెలంగాణాలోని పరిస్థితిని గూర్చి ముఖ్యమంత్రి చేసిన అంచనాను బట్టి ప్రధాని ఆ వైఖరిని అవలంబించి ఉంటారని అన్నారు.

తెలంగాణాలో ఉత్పన్నమైన పరిస్థితి ఇంతకుముందు చరిత్రలో కనీవినీ ఎరుగనిదని, ఈ పరిస్థితిని ఇంకా క్షీణింపచేయడానికి గూండాలు, సంఘవ్యతిరేకులు రంగంలోకి దిగారని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు. చార్మినార్ పరిసరాలలో వారి సంచలనం అధికమైనదని ఆయన అన్నారు.

చార్మినార్ డివిజన్‌లో నివసిస్తున్న వారికి మే 31న ప్రభుత్వం 130 తుపాకులకు లైసెన్సులు మంజూరు చేసింది; ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులలో ప్రభుత్వం అలాంటి ధాన్ని ఉపసంహరించాలిగాని నూరరాయుడలకు కొత్తగా లైసెన్సులు ఇవ్వరాదని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

గత మూడు రోజులుగా పోలీసులు అనేక సార్లు కాల్పులు జరిపారు అని, ఈ కాల్పులు పగతో జరిపారని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

పోలీసులు వ్యక్తుల ఇళ్లలోకి ప్రవేశించి, అమాయకులను కొడుతున్నట్లు, ఇందుకు ప్రజాసమితి తీవ్ర ఆందోళన చెందుతున్నదని ఆయన చెప్పారు. ఒక ఉదాహరణ ఇస్తూ పోలీసులు నేడు తెలంగాణా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లోకి ప్రవేశించి, ఆయన కొడుకును కొట్టారని ఆయన అన్నారు.

కాల్పులలోకి న్యాయవిచారణ జరపాలన్న అభ్యర్థనను తేలికగా తీసివేయడమేగాక, తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ, ప్రాంతీయ కమిటీ చేసిన తీర్మానాలను ప్రభుత్వం లక్ష్యపెట్టలేదని ఆయన అన్నారు.

శ్రీ చవన్ ముందుగా ఎట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఇక్కడకు రాకపోతే ఆయన రాకవలన ఎట్టి ప్రయోజనం ఉండబోదని ఆయన అన్నారు. పరీక్షలవాయిదాలేయడంపట్ల సమితి హర్షం వెలిబుచ్చిందని ఆయన అన్నారు.

3వ రోజైన నేడు కూడా వరంగల్‌లో పూర్తి హర్తాళ్ జరిగింది.

విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. రెండు కేంద్రాలలో తప్ప మిగిలిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎవరూ హాజరు కాలేదు. నగరంలో పోలీసుల కాపలాను తీవ్రతరం చేశారు. నగరం చుట్టూ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంటు తిరిగి వచ్చారు.

ఆంధ్ర కుటుంబంపై దాడి :

ఇంటికి వచ్చిన అతిథి మృతి

హైదరాబాద్, జూన్ 4: గతరాత్రి నగరానికి 10 మైళ్ళదూరంలో ఉన్న — మిర్యాలపేట — ప్రక్కన ఉన్న కొండాపురం గ్రామంలో ఒక ఆంధ్రుల ఇంటిపై పెద్దగుంపు ఒకటి దాడిచేసిన ఫలితంగా ఒక యువకుడు మరణించాడు. ఇద్దరికి గాయాలు తగిలాయి.

మృతిచెందినవ్యక్తి పేరు శ్రీ సుబ్బారావు. అతినుఅట్లు బంధువు. కొండాపురంవద్ద దాను స్థలంలో ద్రాక్షతోటను నిర్మించిన శ్రీయుతులు సంజీవరావు, రాధాకృష్ణమూర్తుల వద్దకు ఈయన అతిథిగావచ్చారు.

పరిసర గ్రామాలనుంచి ఈ గుంపువచ్చియుంది. గాయాలైన శ్రీ రాధాకృష్ణమూర్తిని ఆస్పత్రిలో చేర్చారు.

వరంగల్‌లో తిరిగి కర్ఫ్యూ

హైదరాబాద్, జూన్ 4: వరంగల్‌లో తెండవరోజైన నేడు రాత్రి 9 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

పోలీసుల కాల్పుల పట్ల నిరసనగా, పోలీసు కాల్పులకు గురైన వారి పట్ల సానుభూతిగా

చతుర్థ ప్రణాళికలో మరి 26,500 కొత్త పోస్టాఫీసులు

న్యూఢిల్లీ, జూన్ 4: చతుర్థ ప్రణాళికా కాలంలో గ్రామీణప్రాంతాలలో 26,500 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించడానికి, తంతి తపాలశాఖ తలపెట్టింది. వెనుకబడ్డ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, పంచాయతీలుగల గ్రామాలకు ప్రాధాన్యమిస్తు అక్కడ ఈ కొత్త పోస్టాఫీసులను నెలకొల్పుతారు.

స్వాతంత్ర్యం రాకముందు దేశంలో 22,116 పోస్టాఫీసులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 102253.

పైలెట్ల సమ్మెవల్ల రు. 40 లక్షలు నష్టం

బొంబాయి, జూన్ 4: టీ ల నాలుగు రోజులపాటు జరిగిన సమ్మెవల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు రు 30 నుండి రు.40 లక్షలవరకు నష్టంవచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సమ్మెవల్ల బొంబాయి, కలకత్తా, మదరాసు వగైరాల్లో, బనేకమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఇక్కడ తెలియవచ్చింది.

ఈ సమ్మెవల్ల విమానాలు రద్దు అయిన కారణంగా ఎయిర్‌లైన్స్‌వరకు రు 48,000 లను ప్రయాణికులకు తిరిగి డబ్బు ఇచ్చి వేసినట్లు చెప్పబడింది. చాలామంది ఈ సమ్మె కొనసాగగలదనితెలిసికొనుతమటికెట్లు రద్దుచేసుకున్నారు.

రెండు రైలుఇంజన్ల ఢీ

హైదరాబాద్, జూన్ 4 : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు, వాడీ సెక్షనులో నాగురుపల్లి — శంకరపల్లి స్టేషన్లమధ్య నేటి ఉదయం రెండు పైలట్ ఇంజన్లు ఢీకొనడంవల్ల ఒక డ్రైవరు, ఇద్దరువురు ఫైర్‌మెన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఒక ఇంజన్ పట్టాలు తప్పడంవల్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఈ సెక్షనులో తంతి వార్తా సంబంధాలు దెబ్బతినడం వల్ల ఇటువంటి పైలట్ ఇంజన్లను పంపవలసిన అవసరం ఏర్పడింది. తెలంగాణా ఆందోళనకారులు తంతి తీగెలను కత్తిరించి వేశారు.

గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.

పూరీ శంకరులపై కేసు త్రోసివేత

పాట్నా, జూన్ 4: గత మార్చిలో జరిగిన ఒక హిందూ మతసమ్మేళనంలో అస్పృశ్యతపై పూరీ జగద్గురు శంకరాచార్యులు వెల్లడించిన అభిప్రాయాలపై వచ్చిన కేసును పాట్నా సబ్‌డివిజనల్ ఆఫీసర్ శ్రీ గణేష్ ప్రసాద్ విచారణ జరుపుతున్న మేజిస్ట్రేట్ నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత త్రోసిపుచ్చారు.

ముద్దాయిని శిక్షించడానికి గాని, కేసును నడిపించేందుకు గాని తగిన ప్రాథమిక ఆధారం లేదని మేజిస్ట్రేట్ ఎస్. ఎల్. సాహా అన్నారు.

జగద్గురువు అస్పృశ్యత గురించి బోధించారని నమ్మేందుకు తగినంత కారణం కన్పించడంలేదని శ్రీ సాహా అన్నారు.

ఈకేసును బీహార్ యువజన సభ (ఎస్. ఎస్. పి. శాఖ) ప్రధాన కార్యదర్శి శ్రీ శివానంద తివారి ఫైలుచేశారు.

అనంతపురం నియోజకవర్గ ఉప ఎన్నిక

జులై 13వ తేదీన పోలింగు జరపడానికి ఏర్పాట్లు

న్యూఢిల్లీ, జూన్ 4: శ్రీ టి. నాగిరెడ్డి రాజీనామా వల్ల ఖాళీయైన అనంతపురం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగనున్న ఉపఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల కమీషన్ తుదిరూపం యిచ్చింది.

నామినేషన్ పత్రాల దాఖలుకు తుదితేదీ జూన్ 16. ఉపసంహరణ గడువు తేదీ జూన్ 19. పోలింగు జులై 13వ తేదీన జరుగుతుంది.

ప్రధాని వెంటనే హైదరాబాద్ రావాలి

కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ రాజేశ్వరరావు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణా పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారైనదనీ, ప్రధాని, కేంద్రప్రభుత్వమూ పరిస్థితి చేయిజారి పోకముందే తీవ్ర చర్యలు గైకొనని యెడల అగ్నిపర్వతం పగిలినట్లు ఆందోళన ఏ క్షణంలోనైనా చాలా విషమపరిణామం ధరించవచ్చుననీ, కమ్యూనిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ సి. రాజేశ్వరరావు నేడు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

శ్రీ రాజేశ్వరరావు తమ ప్రకటనలో ఇంకా యిలా అన్నారు :

"ఆంధ్రప్రదేశ్ తగులబడిపోతూ వుంటే కేంద్రంలోని 'ప్రభువులు' నీరోచక్రవర్తి పిడేలు వాయిస్తూ కూచున్నారు. నాలుగు నెలలుగా పరిస్థితి నానాటికి దిగజారి పోతున్నప్పటికీ, ప్రధానికి ఒకసారియైనా హైదరాబాదు రావడానికి తీరిక చిక్కలేదు. వెంటనే హైదరాబాదుకు వచ్చేసి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను, సాంస్కృతిక ప్రజా సంస్థల ప్రతినిధులను, ఒక ఎదికపై సమావేశపరచి రాజకీయ పరిష్కారాన్ని సాధించ వలసినదిగా కోరుతున్నాను." శ్రీ బ్రహ్మానందరెడ్డిని బలవంతంగా పదవినుండి తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చునని కూడా ఆయన ప్రధానిని హెచ్చరించారు.

ప్యారెగాన్

ELPAR

ఎల్‌పార్ నమ్మకమునకు మారు పేరు

ప్యారెగాన్ ఎల్‌పార్ సాటిలేని బట్ట. ఈ బట్ట అంటే అందరికీ ఎంత నమ్మకము! దానిని కొనుటలో, దానిని తొడుగుకొనుటలో నమ్మకము. వేరే ఏ బట్ట అయినా యింతకంటె ఎక్కువ యివ్వగలదా?

- సూటింగ్స్
- షర్టింగ్స్
- చీరలు

ప్యారెగాన్ టెక్స్‌టైల్ మిల్స్, బొంబాయి-13

everest/20/PTM

హైదరాబాద్ వీధులలో భీషణ పోరాటం

[1 వ పేజీ తరువాయి]

అఫ్జల్‌గంజిలో రెండు రెస్టారెంట్లపై దాడిచేసి, వాటిలోని కుర్చీలు, బల్లలను, పింగాణి సామగ్రిని ధ్వంసం చేశారు.

రైళ్లకు అంతరాయం

ఆందోళన జరుపుతున్న 500 మంది విద్యార్థుల గుంపు ఒకటి గత రాత్రి దక్షిణ మధ్య రైల్వేలో ఒకసెక్షన్‌లో రైలుమార్గాన్ని ధ్వంసం చేయ యత్నించారు.

వారు కాచిగూడ—ఫలక్‌నామా సెక్షన్‌ల మధ్యగల హుప్పుగూడా గేటువద్దకు వచ్చి, ఆ తలుపులను తొలగించి రైలుమార్గానికి అడ్డంగా పెట్టారు.

తత్ఫలితంగా తెంగ ఆరు— సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఫలక్‌నామా వద్ద ఏడు గంటల పాటు నిలిపివేయవలసి వచ్చింది. ఇందువల్ల సబర్బన్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

ఆందోళనకారులు నాగలపల్లి— శంకరపల్లి మధ్య టెలిఫోన్ తీగలను తెంపివేయడంతో కమ్యూనికేషన్లు కూడా దెబ్బ తిన్నవి.

పోలీసులపై రాళ్ళవర్షం

నాంపల్లిలో రైల్వే గుడ్స్‌షెడ్డుకు దగ్గరగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

నాంపల్లికి సమీపంలో, గస్తీచర్యలు సాగిస్తున్న పోలీసులారీలపైన, ఇతర వాహనాలపైన విచ్చలవిడిగా రాళ్లు రువ్వారు. అక్కడ ఒక పెద్దగుంపు చేరి, విధ్వంసకచర్యలు సాగించింది. పోలీసులు చేసిన హెచ్చరికలేవీ వారు లక్ష్యపెట్టలేదు.

పోలీసులు మొదట లాఠీచార్జి జరిపి, తర్వాత బాష్పవాయువు ప్రయోగించారు. కాని, దానివల్ల కూడా ఎట్టిప్రయోజనం కలుగలేదు. ఆందోళనకారులు రాళ్లురువ్వుతూనేవచ్చారు. రాళ్ల దెబ్బలకు కొందరు ప్రజలేగాక, పోలీసులు కూడా గాయపడడంతో వెంటనే కాల్పులు జరిగాయి.

పి. డబ్ల్యు. డి. కార్యాలయానికి నిప్పు

నాంపల్లికి సమీపంలో ఉన్న లకిడి—కా—పూల్ వద్ద పబ్లిక్‌వర్క్స్ శాఖకు చెందిన ఒక సంబంధ కార్యాలయానికి నిప్పు పెట్టగా, పోలీసులు ఇక్కడ లాఠీలతో గుంపులను చెదరగొట్టారు. మంటలను ఆర్పివేయడానికి అగ్నిమాపకదళాలు పిలువబడ్డాయి.

జంటనగరాలలో పూర్తి బంద్

తెలంగాణా బంద్ ప్రారంభమై నేడు రెండవరోజు. పోలీసు కాల్పులకు, పరీక్షలు కొనసాగింపునట్ల నిరసనసూచకంగా ప్రజా సమితి నాయకుడు శ్రీ చెన్నారెడ్డి నేడు ఈ 'బంద్'కు పిలుపు ఇచ్చారు.

జంటనగరాలలో దుకాణాలన్నీ నేడుపూర్తిగా మూసివేయబడ్డాయి. ఉదయంవేళ అక్కడక్కడా తెరువబడిన దుకాణాలు కూడా తర్వాత పూర్తిగా మూసివేయబడ్డాయి.

నిన్న పోలీసులు కాల్పులు జరిపిన సిద్దియంబర్‌బజార్ ప్రాంతంలో ఉదయం తెల్లవారగానే ఆందోళనకారుల ప్రదర్శనలు ప్రారంభమై రానురాను ఉధృతరూపం ధరించాయి. పోలీసులు వెంటనే సైనిక సహాయంకోరారు. ఒక సైనికదళం ఆటోమాటిక్ ఆయుధాలతో అక్కడికి వచ్చి, గస్తీచర్యలు ప్రారంభించడంతో గుంపులు చెల్లాచెదరై పోయాయి.

రాజధాని వీధులలో నిన్న రోడ్లపొడవునా పేర్చిన మార్గావరోధాలను పోలీసులు, సైనికులు నేడు కొంతవరకు, కొన్నిచోట్ల తొలగించగలిగారు.

అయితే చాలాచోట్ల గౌలిగూడా, గోషామహల్, ఆసియాబాద్, ఆసిఫ్‌నగర్, ధూల్‌పేట, బేగంబజార్, మొజంజాహిమార్కెట్, జామ్‌బాగ్‌లో మార్గావరోధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య పలుచోట్ల తీవ్రసంఘర్షణలు జరిగాయి.

బర్కత్‌పురా ప్రాంతంలో మార్గావరోధాలు కొత్తగా వెలిశాయి.

సికిందరాబాద్‌లో కూడా మార్కెట్ వీధిలో తొలిసారిగా బండరాళ్లు పేర్చి మార్గావరోధాలు కల్పించారు.

మిలిటరీ వాహనాలపై రాళ్లు

సికింద్రాబాద్‌లో ఖాన్‌మండి క్రాస్ రోడ్లవద్ద నేటి మధ్యాహ్నం పోలీసులు కాల్పులు జరుపగా, ఒకరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సైన్యంగల మిలిటరీ వాహనాలు ఈ ప్రాంతంలోకి వస్తుండగా, ప్రదర్శకులు వాటిపై రాళ్ళు రువ్వారు. అంతట పోలీసులు కాల్పులు సాగించారు. సుమారు 20 సార్లు కాల్పులు జరిపారు. సికింద్రాబాద్‌లో నేటి ఉదయం గృహదహనాలు కూడా హెచ్చుగా జరిగాయి.

ముషీరాబాద్ డివిజన్ 'గూండా స్క్వాడ్' కు చెందిన జీపునకు జనం గుంపు నిప్పు పెట్టింది. కొన్ని టెలిఫోను స్తంభాలు పెకలించి ఖాన్‌మండీ క్రాస్‌రోడ్డుకు అడ్డంగా పడవేశారు. ఆందోళన నేడు నగరంలో పలు ప్రాంతాలకు వ్యాపించింది. లంగర్‌హౌస్ అనే ప్రాంతంవద్ద ప్రదర్శకులు రోడ్డుకు అడ్డంగా బండలు వేశారు.

టెలిఫోన్, విద్యుచ్ఛక్తి స్తంభాల పెకలింపు

కర్బన్‌సాహు వద్ద వారు టెలిఫోను, ఎలక్ట్రిక్ స్తంభాలు పెకలించివేసి, వైరులు కత్తిరించివేసి, తారు డబ్బాలకు నిప్పు పెట్టారు. రెండు హోటళ్ళపై దాడి జరిపారు.

హుస్సేని ఆలం పోలీసు స్టేషన్‌పై ప్రదర్శకులు దాడిచేయడానికి ప్రయత్నించగా పోలీసులు నేటి ఉదయం గాలిలో కాల్పులు జరిపారు.

జామ్‌బాగ్ ప్రాంతంలో జనంపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. నిన్నటికంటే నేడు నగరంలో ఎక్కువ హింసాకాండ విజృంభించింది.

అఫ్జల్‌గంజ్‌లో ఒక హోటల్‌ను, నాంపల్లిలో ఒకషాపును ఉద్యమకర్తలు లూటీ చేశారు. బంద్ సందర్భంగా తమ షాపులను మూసివేయడానికి యజమానులు నిరాకరించినమీదట ఈ చర్యను ఉద్యమకర్తలు సాగించినట్లు తెలిసింది.

తొలగించిన అవరోధాలను తిరిగి ఆందోళనకారులు గుంపులు రోడ్లపై పేర్చారు. దారులకు అడ్డంగాపోస్టు బాక్సులను, పోస్టాఫీసు స్తంభాలను పడవేశారు. పోస్టుబాక్సులలో ఉత్తరాలను సర్వనాశనంచేశారు. రవాణా సౌకర్యాలులేక నేడు ఆఫీసులకు తక్కువమంది ఉద్యోగులు హాజరయ్యారు. నామకః కొన్ని బస్సులు నడపడానికి నేటి ఉదయం ఆర్. టి. సి. యత్నించగా ప్రదర్శకులు రాళ్ళు రువ్వడంతో వాటిని నిలిపివేశారు.

బర్కత్‌పుర పోస్టాఫీసుకు ప్రదర్శకులు నిప్పుపెట్టారు. చింబోలి అడా వద్దగల ఖాదీభండార్ కార్యాలయానికి నేడుకూడా నిప్పుపెట్టారు. దారిలో అవరోధాలు ఉన్నవి. అగ్నిమాపకదళంవెంట కావలాగా సాయుధ పోలీసులు కూడావెళ్ళారు.

ఇద్దరు ఆంధ్ర ఉద్యోగుల ఇళ్లు దగ్ధం

పాత బస్తీలో బారాగల్లీలో వుంటున్న ఇద్దరు ఆంధ్ర ఉద్యోగుల గృహాలను నేటి ఉదయం దగ్ధం చేశారు.

ఈ ఉద్యోగులలో ఒకరు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో సూపరింటెండెంట్. ఆయన ఈ విషయాన్ని ఆఫీసుకు తెలుపగా సిబ్బంది అంతటినీ గంట ముందుగానే పాయంత్రం 4 గంటలకు ఇళ్ళకు వెళ్ళనిచ్చారు.

ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా కర్ఫ్యూ దృష్ట్యా ముందుగానే మూసివేశారు.

33 గంటల కర్ఫ్యూ: ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో నేటి రాత్రి 9 గంటల నుంచి జూన్ 6వ తేదీ ఉదయం ఆరుగంటల వరకు 33 గంటలపాటు కర్ఫ్యూ విధించింది.

గతరాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం ఆరుగంటల వరకూ కూడా కర్ఫ్యూ విధించారు.

ఈ కర్ఫ్యూ కారణంగా రేపు జూన్ 5వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

తెలంగాణా ఎన్.జి.వో.ల సంఘం ప్రధానికి, ఉపప్రధానికి, హోంమంత్రికి టెలిగ్రాంలు పంపుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము కార్యాలయాలకు హాజరుకావడం అసాధ్యమని తెలిపింది. పెక్కు ప్రభుత్వ కార్యాలయాలను నేడు దగ్ధం చేయడం జరిగిందని వారు అన్నారు.

బాలికల పాఠశాలకు నిప్పు

నేటి రాత్రి 8—30 గంటలకు చాదర్‌ఘాట్‌లోని బాలికోన్నత పాఠశాలకు నిప్పు పెట్టారు. ఆ పాఠశాల వద్ద పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు గాయపడ్డారు.

పత్రికల ప్రచురణ నిలిపివేత

సికింద్రాబాద్ నుంచి వెలువడే ఇంగ్లీషు, తెలుగు దినపత్రికల యాజమానులు రెండు రోజులపాటు తమ పత్రికలను ప్రకటించరాదని నిర్ణయించారు.

మద్రాసు, విజయవాడ నుంచి వెలువడే ఒక తెలుగు దినపత్రిక బ్యూరోపై అల్లరిమూకలు నేడు దాడిచేసి, బయటగల బోర్డును ధ్వంసం చేసి, ఎలక్ట్రిక్, టెలిఫోన్ తీగలను తెంపివేశాయి.

జిల్లాలలో

నేడిక్కడి పోలీసు కేంద్ర కార్యాలయానికి అందిన వార్తల బట్టి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లో నిన్న అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు రెండుసార్లు కాల్పులు జరిపారు.

ఉదయం అల్లరిమూకలు పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వినందున కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. జనం రాళ్లు రువ్విన కారణంగా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

తిరిగి సాయంత్రం కొందరు విద్యార్థులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సబ్—ఇన్‌స్పెక్టర్ జీపుపై దాడి చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు మొదట బాష్పవాయువు ప్రయోగించారు. అందువల్ల ప్రయోజనం లేక ఒకసారి కాల్చారు. ఆ కారణంగా ఒక బాలుడు మరణించాడు. ఒకరు గాయపడ్డారు.

కరీంనగర్ జిల్లాలోని పెదపల్లిలో కొందరు పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు హాలు బయటకు వచ్చి, జిల్లాపరిషత్ పాఠశాల భవనంపై దాడిచేసి, ఒక జీపును దగ్ధం చేశారు. పోలీసులు మూడు తూటాలు పేల్చి వారిని చెదరగొట్టారు. అయితే ఎవరూ గాయపడలేదు.

పోలీసు కాల్పులలో గాయపడిన వారి చికిత్సార్థం ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది గత మూడురోజుల నుంచి రేయింబవళ్ళు పని చేస్తున్నారు. గత మూడురోజుల నుంచి తుపాకిగుళ్ళు తగిలి గాయపడినవారితోపాటు, ప్రమాదాలుగా వచ్చే ఎందరో రోగులకు కూడా కట్లు కట్టవలసి వస్తున్నది.

ఈ గాయాలకు చికిత్స చేయడానికి నాలుగు ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు రేయింబవళ్ళు పనిచేస్తున్నట్లు రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు డాక్టర్ యూసఫ్ మీర్జా తెలిపారు. గాయపడినవారికి రక్తదానం కోసం 40 మందిని పిలిపించారు.

నిన్న కాల్పులలో గాయపడినవారిలో ఒకరి కోసం డాక్టరు, నర్సు 36 గంటలు అతన్ని కనిపెట్టుకుని వుండవలసి వచ్చింది.

నిన్న, మొన్న కాల్పులలో గాయపడిన వారి ప్రాణాలను ఉస్మానియా డాక్టర్లు రక్షించగలిగారు.

వాసి బయటకు వచ్చిన ఇద్దరు బాలికలపై ప్రదర్శకులు అత్యాచారానికి దిగి, వారు ధరించిన వస్త్రాలను కొంతవరకు చించివేశారు. అంతలోనే గూండా వ్యతిరేకదళం వారిని రక్షించి, ఇళ్లకు చేర్చింది.

15 సార్లు కాల్పులు

— నేటి రాత్రి 9 గంటలలోగా జంటనగరాలలో పోలీసులు 15 సార్లు కాల్పులు జరిపారు.

కర్ఫ్యూ అమలులోనికివచ్చిన అరగంటకు బషీర్‌బాగ్‌లో లేడీస్హైదరి క్లబ్ సమీపాన 30 మంది యువకులు రోడ్డుపై అవరోధాలు అడ్డంగా పెట్టడానికి ప్రయత్నించారు.

మంగళవారం కాల్పులలో మృతుల సంఖ్య 9

ఇది ఇలా ఉండగా నిన్నటి కాల్పులలో గాయపడినవారిలో, ముగ్గురు నేటి ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో మరణించడంతో నిన్నటి కాల్పులలో మృతులసంఖ్య 9 వరకు పెరిగినది.

గత రాత్రి 10 గంటలనుంచి 7 గంటల పాటు విధించిన కర్ఫ్యూ గడువు ముగియడంతోనే రాజధానిలో హింసాకృత్యాలు మిన్నుముట్టాయి.

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉదయం 10—30 గంటలకు మొదటిసారిగా కాల్పులు ప్రారంభమైనాయి. ఈ కాల్పులలో ఒకరు మరణించారు.

సికిందరాబాద్‌లో కూడా అల్లరిగుంపులపై కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇంకా అందలేదు.

నిరవధిక నిరాహారదీక్ష

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ్‌చేయాలని కోరుతూ, పోలీసు కాల్పుల పట్ల నిరసనగా మున్నూ, తెలంగాణా సమస్యను రాజకీయ పరిష్కారాన్ని సాధించవలెనందిగా అఖిల్ హిందూ సహా భారత కమ్యూనిస్టు పార్టీ (ఆంధ్ర) కార్యదర్శి డాక్టర్ రాజబహదూర్‌గౌర్ జూన్ 6వ తేదీ నుండి నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించనున్నారని నేడిచట కమ్యూనిస్టు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలియవచ్చింది.

నిషేధ ఉత్తర్వు పొడిగింపు

హైదరాబాద్, జూన్ 4: జంటనగరాలలో నిషేధాజ్ఞను జూన్ 9 వరకు పోలీసుకమిషనర్ పొడిగించారు.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వృద్ధి

న్యూఢిల్లీ, జూన్ 4: రోడ్డు భద్రతావ్యవస్థను గూర్చి పరిశీలించే నిమిత్తం కేంద్రప్రభుత్వం ఒక పరిశీలక బృందాన్ని నియమించనున్నది. భారతదేశంలో రోడ్డుప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగింది.

గత మూడుసంవత్సరాలలో ఈ ప్రమాదాలసంఖ్య 72,000 నుండి 1,07,000లకుపెరిగింది. 1965 లో 8392 మంది ఈ రోడ్డు ప్రమాదాలలో మృతిచెందగా 1968 లో ఇలా మృతిచెందినవారిసంఖ్య12,255 పెరిగింది. అలాగే గాయపడిన వారి సంఖ్య 42,698నుండి 61,105 పెరిగింది.

1965 లో భారతదేశంలో ప్రతి 100కారులకువినిమిదికారులు ప్రమాదానికి గురవుతూ ఉండేవి. తర్వాత ప్రమాదానికి గురయేకారులసంఖ్య పెరిగింది. అమెరికా, బ్రిటన్, పశ్చిమ జర్మనీ దేశాలలో ప్రతి 100 కారులకు ఒక్కకారుమాత్రమే ప్రమాదానికి గురిఅవుతుంది.

ఈ పరిశీలక బృందానికి ప్రొఫెసర్ కె. టి. మర్చంట్ నాయకత్వం వహిస్తారు. గ్రామీణపట్టణ ప్రాంతాలలో ప్రమాదాలు ఎన్నిజరుగుతున్నవి, ఎలా జరుగుతున్నవి ఈబృందం విచారిస్తుంది. రోడ్డుభద్రతా విషయాలపై తగిన సలహాలను ఇస్తుంది.

శ్రీ దినేష్‌సింగ్ నేపాల్ పర్యటన

ఖాట్మండూ, జూన్ 4: నేపాల్‌లో నాలుగు రోజుల అధికారిక పర్యటనపై రేపిచటకు విచ్చేయుచున్న భారత విదేశాంగమంత్రి శ్రీ దినేష్‌సింగ్ రాజా మహేంద్రను రెండుసార్లు కలుసుకుంటారు. ప్రధాని శ్రీ కీర్తినిధి బిస్తాతోకూడా చర్చలు జరుపుతారు. నేపాలు విదేశాంగమంత్రి శ్రీ గేహేంద్ర బహదూర్ రాజభండారిని రెండుసార్లు కలుసుకుని చర్చలు జరుపుతారు.

అరాచకశక్తుల అణచివేతకు కట్టుదిట్టమైన చర్యలు

—ముఖ్యమంత్రి వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 4: అనేకమంది అమాయక ప్రజలను బాధలకు గురిచేస్తున్న గూండాశక్తులను, క్రమబద్ధంగా జరుగుతున్న దౌర్జన్య కాండను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడు పత్రికా విలేఖరులతో చెప్పారు.

ప్రశ్న: పరిస్థితిని బాగా అదుపులో పెట్టడానికి మీరు సూచించే చర్యలు ఏమిటి?

జవాబు: వాటిని నేను వెల్లడించ దలుచుకోలేదు. కాని, గూండా శక్తుల బెడదను రూపుమాపడానికి శక్తివంతమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.

ప్రశ్న: ప్రజలను రెచ్చగొట్టి, హింసా ప్రజ్వలనను ప్రోత్సహించి, గూండా ధోరణులను బలపరచే వారిపై మీరు ఏమి చర్యలు తీసుకొన దలిచారు?

జవాబు: ఆవిషయం నాకు వదలివేయండి.

ప్రశ్న: పరీక్షలకు ఎంతమంది హాజరైనారు.

జవాబు: హాజరైనవారిసంఖ్య ఎక్కువగానే వుంది. కాని, భయపెట్టడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం, మున్నగు యిబ్బందులు లేనట్లయితే, ఎక్కువ శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరై వుండేవారు.

ప్రశ్న: నగరంలో హింసా దౌర్జన్య కాండకు దిగి, ప్రజలను బాధపెడుతున్న "అరాచక శక్తులను" అణచి వేయడానికి ప్రభుత్వం కాని, పోలీసులు కాని, ఎందుకు చర్యలు తీసుకోలేదు?

జవాబు: వారిని పట్టుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాని ప్రజాభిప్రాయం అధికారులకు సహాయకారిగాఉండాలి. ప్రజలు ఈ విషయమై పట్టించుకోనకపోతే గూండాలు, మరింత విజృంభిస్తారు.

ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తిపై రెండు మూడు రోజులలో హోం మంత్రి శ్రీ వై. బి. చవాన్ రాష్ట్రాన్ని సందర్శించ నున్నారని చెప్పారు.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కేవలం ఒక కట్టుకథ వంటిదని, అది అసంగతం, అసంబద్ధం అని, ముఖ్యమంత్రి త్రోసిపుచ్చారు. ప్రత్యేక సంఘంగా తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ ఉంది. ఏ. పి. సి. సి. ఉపాధ్యక్షుడు దానికి అధ్యక్షుడు. అని ఆయన అన్నారు.

ఉన్నతస్థాయి చర్చలు

ప్రస్తుత ఉద్రిక్త పూరిత పరిస్థితిని సమీక్షించడానికి, ప్రజలను అనేక బాధలకు గురి చేస్తున్న "అరాచక శక్తులను" అణచి వేయడానికి శక్తివంతమైన చర్యలు తీసుకొవడానికి నేడు సచివాలయంలో మిలిటరీ అధికారులతోపాటు ప్రధాన కార్యదర్శి, పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్, కమిషనర్ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.

వారు ముఖ్యమంత్రిని కలుసుకుని, ఆయనకు పరిణామాలను గూర్చి వివరించారు.

సంఘర్షణలను ఎక్కడికక్కడ వేరుచేసి, గూండా, సంఘ విద్రోహ శక్తులను పట్టుకొనడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నారు.

వాయిదాల మీద ట్రాన్సిస్టర్



ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్—70' 3 బాండ్లు, అఖిల ప్రపంచ, పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో నెలసరి రు. 5 —ల వాయిదాల మీద తెప్పించుకోనండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపవచ్చును. వ్రాయండి.

JAPAN AGENCIES (5),
P. Box 1194, Delhi-6.

శక్తిసామ్రాట్

ఇండ్ల స్థలములు అమ్మకమునకు

కడప రైల్వే స్టేషనుకు, కాలేజీకి చాల దగ్గరలో — మెయిన్ రోడ్డుకు అనుకొని — కలెక్టరు బంగాళాకు ఎదురుగ — బ్యాంకులు, రెస్టారెంటులు వగైరాలు పెట్టుకొనుటకుకూడ ఉత్తమమైన ప్రదేశం.

వివరములకు:

TIFFIN'S BARYTES, ASBESTOS & PAINTS LTD.,
Station Road, CUDDAPAH



మా
విజయవాడ బ్రాంచి
నెం. 11-25-204, మెయిన్ రోడ్డు,
విజయవాడ
9-6-1969 వ తేదీన
ప్రారంభించబడును.

వైశ్య బ్యాంక్ లి.,
R.O. అవెన్యూ రోడు, బెంగళూరు-2



కిర్లోస్కర్ మరియు ఇండెక్ వంటి ప్రముఖ భారతీయ డీసెల్ ఇంజన్ నిర్మాతలు ఇప్పుడు చాల ఎక్కువగా ఎఫ్. ఐ. ఎల్. ను ఉపయోగించుచున్నారు.

ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఎక్విప్‌మెంటును మూల భాగములుగా!

అత్యంత విశిష్టమైన పంపులు, నాజల్ హోల్డర్లు, నాజల్స్ ఎలిమెంట్స్, డెలివరీ వాల్వులు, మరియు ఫిల్టర్లు సర్వదా సప్లయి చేయబడు చుండును. మీకు కావలసిన వాటన్నిటికోసం, సంప్రదించండి.

ఫ్యూయెల్ ఇంజక్షన్స్ లిమిటెడ్,
పోస్టు బాక్స్ నెం. 60, పూనా - మహారాష్ట్ర టెలిఫోన్స్: 591657, 592671.

ఎఫ్ ఐ ఎల్ - డీసెల్ ఇంజిన్‌లకు జీవదాత

ఆథరైజ్డ్ డీలర్స్:
హేమా ఏజన్సీస్, 5-1-38, రాష్ట్రపతిరోడ్, సికింద్రాబాద్-3.

SIEMENS

ఖండసారి పంచదార ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నారా?

నమ్మకంగా పనిచేసె విద్యుత్ యంత్ర సామగ్రి, మరియు అమ్మకపుటనంతరపు సావధాన పరిచర్య కావాలంటే,

సిమెన్స్ వారిని సంప్రదించండి

అన్ని రకాల విద్యుత్ పరికరాలకు, అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందింది సీమెన్స్. 50 నుండి 200 టన్నులవరకు రోజువారీ ఉత్పాదనశక్తి కలిగిన ఖండసారి పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మోటర్లు, స్విచ్‌గేరులు, కేబుల్స్, మరియు ట్రాన్స్‌ఫార్మర్లు వగైరా విద్యుత్ యంత్రసామగ్రి యొక్క సంపూర్ణశ్రేణికి, మీరు, వారిమీద నిస్సందేహంగా ఆధారపడవచ్చు. సీమెన్స్ యంత్రసామగ్రి లోపరహితంగాను, ఎంతో ఫలవంతంగాను పనిచేయటం మాత్రమేకాక, అత్యంత నైపుణ్యవంతమైన అమ్మకపుటనంతరపు పరిచర్యల సదుపాయపు అండదండలుకూడా కలిగియున్నవి.

సీమెన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.

ఉచితపు మందుల విషయములో జాగ్రత్త

తెల్లమచ్చలు

ఆర్యులారా, తెల్లమచ్చలు ఇతరులవలె ప్రాకనీయడంలేదు. మా మందులతో ఒక వేళ గనక పూర్తిగా నయంకాకపోతే సొమ్ము వాపసుచేస్తాము. ఇంగ్లీషులో వ్రాయండి. వెల: రూ. 11–75 మూడు కోర్సులు

GAYA AYURVEDASHRAM (S.S.)
P.O. Katrisarai (Gaya)

ఆంధ్రరాష్ట్రం, వెల్లూరు మరియు మద్రాసు పిలుపు

మీ జబ్బుల కన్నింటికి కవిరాజ్ పండిట్ **దుర్గాదత్త శర్మ**

వైద్య వాచస్పతి దిగువచోట్ల సంప్రదించండి.

నెల్లూరు: 5 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5—00 గం.ల వరకు), వసంత మహల్ లాడ్జి, ఫోన్: 90—ఎ.
కాకినాడ: 6 జూన్: ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) ఉడిపిలాడ్జి, తిలక్ స్ట్రీట్, ఫోన్: 368.
విశాఖపట్టణం: 7 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1—00గం. వరకు మరియు సా. 4—00గం.ల నుంచి రా. 7 గం.ల వరకు) హోటల్ పూటే, డాబా గార్డెన్స్, ఫోన్: 2493.
రాజమండ్రి: 8 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 5 గం. వరకు), శాంతినివాస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఫోన్: 267.
భీమవరం: 9 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5 గం. వరకు) శంకర్‌కేఫ్, తాలూకా ఆఫీసు రోడ్డు, ఫోన్: 118.
విజయవాడ: 10 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం.ల వరకు) వెల్‌కం హోటల్, సుమతీ బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.
గుంటూరు: 11 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 6 గం.ల వరకు) ఉడిపి (శ్రీ కిషోర్ భవన్, స్టేషన్‌రోడ్, ఫోన్: 181.
ఒంగోలు: జూన్ 12: ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) హోటల్ అభిలాష్, జి.టి. రోడ్, ఫోన్: 171
నెల్లూరు: 13 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) (శ్రీ కోమలా లాడ్జి, కెనరాబాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, ఫోన్: 376.
తిరుపతి: 14 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) బాలాజీ లాడ్జి, ఫోన్: 4.
చిత్తూరు: 15 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5 గం. వరకు) జైరాం విలాస్, పోస్టాఫీసు రోడ్డు.
కర్నూలు: 16 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5గం.) వుడ్‌లాండ్సు హోటల్, ఫోన్: 220.
అనంతపూర్: 17 జూన్: (ఉ.7—30, గం. నుంచి సా. 5 గం.) రాయల్ రిక్రియేషన్ రూమ్సు, భద్రి బిల్డింగు బళ్లారి రోడ్.
మదనపల్లె: 18 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం. వరకు) అశోకా హోటల్.
వెల్లూరు: 19 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) మహిప్ మాన్షన్, గాంధీరోడ్, ఫోన్: 1103.
మద్రాసు: 20, 21 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం.ల వరకు) ఉడ్‌లాండ్సు హోటల్, ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్, మైలాపూర్, ఫోన్: 83111.

క్షణం కూడా ఆలస్యం కాకుండుటకు వీరి శిబిరానికి ప్రయాణం చేయగలరు.

పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు వీరి నిపుణ వైద్యసలహాలు పొందండి. గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము, నరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసము జీర్ణాశయ వ్యాధులు, మూర్ఛ, మూలశంక, విసర్కత్తము, నడుం నొప్పులు, ఇంకను అంతు పట్టని ఇతర వ్యాధులు.

KALPA PHARMACY
Navaratna Chowk Jullundur City.
KP—NP 12 A

రేడియో

గురువారం, జూన్ 5
శ.శ. 1891 జ్యేష్ఠ 15

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం : 6–30 వందేమాతరం, 6–35 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 సంస్కృత పాఠము, 8–30 విజయవాడ వలె. మధ్యాహ్నం: 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 సి హెచ్. శ్రీరామమూర్తి : వయొలిన్, 1–40 చిత్రసీమ, 1–50 తె. వా., సాయంత్రము : 5–55 ప్రసార విశేషాలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6–30 గ్రామలక్ష్మి, 7–00 ఇం. వా., 7–30 లలిత సంగీతం, 8–00 రసకోరిన పాటలు, 8–30 పరిచయ వేత్రం, 8–45 జానపద గేయాలు, 9–15 డి. సరోజ, 10–00 సి హెచ్. శ్రీరామమూర్తి : వయొలిన్, 10–35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6–10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత పాఠం, 8—30 టి. లోకనాథ శర్మ, మధ్యాహ్నము : 12–30 కార్మికుల కార్యక్రమము, 1—00 ఎమ్. నరసింగరావు : వీణ, 1—50 తె. వా. సాయంత్రం : 5—30 హిరాబాయ్ బరోడ్కర్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 బాలవిహార్, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 లలిత సంగీతం, 8—00 ఉభయ కుశలోపరి, 9—15 లలిత సంగీతం, 10—00 ఎమ్. నరసింగరావు: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళగానం, 6—35 అరుళు వాక్కు, 6—45 మర్తైవళి, 7—30 టి. వి. నమఃశివాయం, 8—45 గీతమంజరి, 9—10 వైకం సరస్వతి, 9—45 పద్యాళనం, 10—00 టి. కె. రామస్వామి, 10—30 పావమాళై. మధ్యాహ్నం : 12—00 మల్లెసై. 12—15 వాద్యసంగీతం, 1—00 టి. కె. రామస్వామి, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రము : 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 టి. ఎమ్. సౌందరరాజన్, 9—25 ఈ వారపు పాట, 9—30 సాహిత్య కవి గోష్ఠి, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నము : 1—40 మద్రాస్ ఎ వలె. 1—50 తె. వా. సాయంత్రం : 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 మహిళా మండలి, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—45 చిత్రగానం, 8—25 అంజలి, 10—35 ప్రసారసమాప్తి.

తుపాను పరిస్థితిని రైల్వే అధికారులు ఎదుర్కొన్న తీరు

పార్లమెంటు సభ్యుల నిశిత విమర్శ

న్యూఢిల్లీ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్ వల్ల ఏర్పడిన పరిస్థితిని దక్షిణ—మధ్య రైల్వే ఎదుర్కొన్న తీరుపై తీవ్రంగా విమర్శించడం జరుగుతోంది. దెబ్బతిన్న సెక్షన్ల పునరుద్ధరించడం పట్ల రైల్వే తాపీగా వ్యవహరిస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది పార్లమెంటుసభ్యులు అభిప్రాయపడుతున్నారు.

మే 17 న తుపాన్ ఉధృతం ఎక్కువగా వున్నప్పుడు గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్, ఖాజీపేట ఎక్స్‌ప్రెస్ బళ్ల లోని ప్రయాణీకులు ఖమ్మం, విజయవాడలమధ్య చిక్కుకుని పోయారు. కంట్రోలు లేకపోవడంతో ఈ రైళ్లకు ప్రమాదాలు కూడా సంభవించాయి.

ఈ బళ్లలో చిక్కుకుపోయి అవస్థలో పడిన ప్రయాణీకులు అనుభవించిన కష్టనష్టాలను గురించి కథలుగా చెప్పుకుంటున్నారు.

నీరుకాని, వెలుతురుకాని లేనిపరిస్థితుల్లో ఈ ప్రయాణీకులు ఎన్నో బాధలనుభవించారు. కొంతమంది ఉత్సాహవంతులైన సైనికాధికారులు సహాయకచర్యలను నిర్వహించారు.

పసిపిల్లలు ఆకలితో అలమటించకుండా వుండేందుకు ఈ సైనికాధికారులు గ్రామ గ్రామానికి వెళ్ళి బియ్యంకాని, అన్నంకాని, లేక తినడగ ఆహారపదార్థం ఏదైనాకాని సంపాదించారు.

దక్షిణ మధ్యరైల్వే చేతులు ముడుచుకొని కూర్చొంది

సహాయకచర్యలు నిర్వహించడానికి బదులు దక్షిణ — మధ్యరైల్వే చేతులు కట్టుకొని కుదురుగా కూర్చుండి పోయిందని విమర్శిస్తున్నారు.

నాటుపడవలనో, లేకపోతే చిన్న తెప్పలైనా తేలికగా సంపాదించవచ్చని, వాటిలో ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరన్నారు.

కొంచెం ఆలోచించినట్లయితే రైల్వే రాష్ట్రాధికారులుపొంచి ఎన్నిరకాల సహాయాన్ని పొందగలిగివుండేవారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారి ఒకరన్నారు.

పెళ్లికొడుకుకోసం గాలింపు

తుపానులో చిక్కుబడిపోయిన రైలు బళ్లలో కనీసం ముగ్గురైనా పెళ్లికొడుకులున్నారు. అందులో ఒక పెళ్లికుమారుని వివాహం మే 21 న జరగవలసివుంది. మధిరలో వున్న పోలీసు అధికారి ఒకరు రూ. 1500 లు ఫోనుచేయడంతో ఖర్చుపెట్టి ఆంధ్రప్రదేశ్‌లోని తన పోలీసు మిత్రుల ద్వారా ఆతనికు పెళ్లికుమారుని ఆచూకి తీయగలిగారు.

పోలీసులు చేసిన ... రైల్వేలు ఎందుకుచేయలేక పోయాయని ఆ అధికారి ప్రశ్నిస్తున్నారు.

రైల్వేవారు ఆలోచనలేని వారైనా అయి వుండాలి లేదా ప్రకృతినే విముక్తించవచ్చునని వారు భావించైనా వుండాలి అని ఆ అధికారి అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికీ రైల్వే త్వరపడటంలేదు

ఇప్పటికి గాడా రైల్వేలైన్లు పునరుద్ధరణ త్వరగా జరగడంలేదు. గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్, ఖాజీపేట ఎక్స్‌ప్రెస్, హౌరా — మద్రాసు ఎక్స్‌ప్రెస్‌లు వళ్ళింపు మార్గాల లోనే నడుస్తున్నాయి. అన్నింటినీ మించిన పెద్ద విచారకరమైన విషయమేమిటంటే ప్రయాణీకులందరి నుంచి మామూలు ఛార్జీలు కన్నా, వళ్ళింపుమార్గంలో ఎక్కువ దూరమైనందువల్ల ఆ ఎక్కువ దూరానికి సొమ్ము వసూలు చేస్తున్నారు.

భారత—పాక్ మధ్య సంఘర్షణ జరిగిన సంవత్సరంలో రైల్వేలు ఏవిధంగా పనిచేశాయో దక్షిణ మధ్యరైల్వే గుర్తుకు తెచ్చుకొన్నట్లయితే, రైల్వే రవాణాకు పునరుద్ధరణకు రెండునెలలు పోతాయనా త్వరగానే పనిచేయగలవని ఆంధ్ర పార్లమెంటు సభ్యులు వ్యాఖ్యానించారు.

నైపుణ్యానికి మారుగా అలసత్వం

ఎంతో రాజకీయ ఆందోళన జరిగిన తర్వాత దక్షిణ — మధ్య రైల్వే అవతరించింది. కొత్త మండలం నైపుణ్యం మెరుగుపరుస్తుందని అప్పట్లో వాదించారు. అయితే నైపుణ్యం మెరుగుపడడానికి మారుగా కొత్త రైల్వే మండలంలో అలసత్వం వ్యాపిస్తోందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.

తుపాను వచ్చి రెండు వారాలైనప్పటికీ రైల్వేల మంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ దక్షిణ మధ్య రైల్వేతో దెబ్బతిన్న సెక్షన్లను సందర్శించలేదు.

'రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలి'

ప్రధానికి శ్రీ లచ్చన్న విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ : రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలని, పరిస్థితి ఇంకా క్షీణించకుండా రక్షించడానికి సైనిక ఏర్పాటు చేయాలని ప్రధానికి, హోంమంత్రి శ్రీ చవాన్‌కు పంపిన తంతిలో స్వతంత్ర నాయకుడు శ్రీ జి. లచ్చన్న సూచించారు.

ముఖ్యమంత్రి 'సన్నుగడలు' ప్రత్యేక రాష్ట్ర వాదులు, సమైక్యవాదుల మధ్య తీవ్ర సంఘర్షణను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. "ఎక్కడ చూచినా హింసా దౌర్జన్యచర్యలు, కత్తిపోటులు, గృహదహనాలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైంది. సైన్యం జోక్యం అనివార్యమైనది" అని ఆయన తంతిలో పేర్కొన్నారు.

ప్రధానికి పంపిన తంతిలో స్వతంత్ర నాయకుడు ఇలా తెలిపారు:

"సైన్యం, పోలీసుల సహాయంతో ఒక ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం అణచడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవచ్చును. కాని గూండా, సంఘవిద్రోహ శక్తులతో ప్రభుత్వం సాగించడం ఏమిటో అర్థం కావడం లేదు. పరిస్థితిని అదుపులో పెట్టలేకపోతే, ముఖ్యమంత్రి, ఆయన మిత్రులు నిరాశావహ లైనట్లు కనిపిస్తున్నది. అందుచేత పరిస్థితి మరింత క్షీణించకుండా కాపాడేందుకు కేంద్రం వెంటనే జోక్యం కల్పించుకొని రాష్ట్ర పరిపాలనను చేపట్టాలి. తెలంగాణా ప్రజల ఆత్మస్థైర్యం గూర్చి కేంద్రానికి సందేహం ఉంటే సైనిక ఏర్పాటు చేయవచ్చును."

మధిర తాలూకాలో ఇళ్ళు కోల్పోయినవారికి రు. 3.07 లక్షలు పంపిణీ

చెరువుల గండ్లు పూడ్చడానికి ప్రత్యేక సిబ్బంది నియామకం

మధిర, జూన్ 4: ఖమ్మంజిల్లా మధిర తాలూకాలో తుపానువల్ల యిళ్ళు కోల్పోయినవారికి యిప్పటివరకు 3 లక్షల 7 వేల రూపాయలు పంపిణీచేసినట్లున, మొత్తం మధిర, ఎర్రుపాలెంఫిర్కాలలో 3 200 ఇండ్లు వరదలమూలంగా కూలిపోయినట్లు మధిర తహసిల్‌దార్ శ్రీ ఎ. కోటేశ్వరరావు తెలియజేశారు. గండ్లుపడిన చెరువులకు వెంటనే మరమ్మతుచేయుటకు మధిరలో మూడు సబ్‌డివిజన్‌లను ఏర్పాటుచేసి శ్రీ బాలరాజును డివిజనల్ ఎక్జిక్యూటివ్ ఇంజనీరుగా నియమించారు. వారు తమసిబ్బందితో చెరువులగండ్లుపూడ్చు కార్యక్రమము ప్రారంభించారు. తుపానుమూలంగా గత పదిహేనురోజులనుండి విద్యుచ్ఛక్తి సరఫరా నిల్చిపోయినందున పౌరులు నానా యిబ్బందులకు గురియగుచున్నారు. వరదలమూలంగా మధిర, ఎర్రుపాలెంఫిర్కాలలో మొత్తం 64 మంది చనిపోయినట్లు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇబ్రహీం ధృవపరచారు. మే 20వ తేదీ వరదలలో కొట్టుకొని పోవుచున్న సుగ్గురు వ్యక్తులను సర్కిల్ ఇన్స్పెక్టరు శ్రీ ఇబ్రహీం స్వయంగా సాహసించి రక్షించి ఘనతపొందారు. ముఖ్యంగా కొండలగోపవరంవద్ద నిల్చిపోయిన ప్రయాణీకులకు మధిరతహసిల్‌దారు సర్కిల్ యిన్స్పెక్టర్ ఇబ్రహీం చేసిన సహాయమును మిక్కిలి శ్లాఘిస్తున్నారు. నదీతీరపల్లపు ప్రాంతాలలో నివసించే ప్రజలను భారీచేయించి మెరకప్రాంతాలలో పునర్నివాసము కల్పించేందుకు సంక్షేమశాఖవారు తమపనిప్రారంభించారు. గతరెండుసంవత్సరములనుండి ఖమ్మం జిల్లా వ్యవసాయదారులు అనావృష్టివల్ల బాధపడుచూ యున్నందువల్ల వరదలమూలంగా తగిలిన దెబ్బ తట్టుకోగలమార్గంగాకరకు ఆందోళన చెందుతున్నారు. (మ. వి.)

నక్సలైటుల కాల్చివేతపై పోలీసు రిపోర్టులు

న్యాయవిచారణకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 4: శ్రీకాకుళం జిల్లాలో ఒకేరోజున భారీయెత్తున నక్సలైటులను కాల్చి చంపివేసినట్టు ఇటీవల వచ్చిన పోలీసు రిపోర్టులు ఎంతవరకు నిజమైనవి తెలుసుకోడానికి వాటిపై న్యాయవిచారణ జరిపించాలని శాసనమండలి సభ్యుడు, సి.పి.ఐ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీ గుండారి ప్రసాదరావు కోరారు. ఈ రిపోర్టులు ప్రజల హృదయాలలో అనుమానాలను లేవనెత్తినవని ఆయన పేర్కొన్నారు.

కమ్యూనిస్టు, సోషలిస్టు కార్మికులమధ్య సంఘర్షణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

కలకత్తా, జూన్ 4: జాదవపూర్ వద్ద గ్లాస్ ఫ్యాక్టరీలోని రెండువర్గాల కార్మికుల మధ్య నేడు 30న సంఘర్షణ జరిగిన ఫలితంగా 13మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి మరీ తీవ్రంగా గాయాలు తగిలాయి.

ఈ రెండువర్గాల కార్మికులలో ఒక వర్గం మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందినది మరొక వర్గం సోషలిస్టు యూనిటీ సెంటర్‌కి చెందినది.

పశ్చిమగోదావరి గ్రామోద్యోగ సంఘంచే రు. 116 లు విరాళం

తాడేపల్లిగూడెం, జూన్ 4: పశ్చిమగోదావరిజిల్లా గ్రామోద్యోగుల సంఘ కార్యవర్గం శ్రీ గొట్టుముక్కల వెంకట్రాజు అధ్యక్షతను అత్యవసరసమావేశం జరిపి తుపాను బాధితులపట్ల సానుభూతిని వెల్లడిస్తూ తీర్మానించి జిల్లా గ్రామోద్యోగ సంఘంతరపున రు 116 లు తుపానుబాధితుల సహాయ నిధికి కలెక్టరుకు పంపడానికి కార్యదర్శికి అధికారమిచ్చారు.

శ్రీ కనకదుర్గ కళా సమితి

(రిజిష్టర్డు) విజయవాడ.

సమితి సర్వసభ్య సమావేశము ది.15—6—69 ఆదివారం ఉదయం. గం. 9 లకు గాం. నగరం కృష్ణా డిస్ట్రిక్టు రైస్ అండ్ ఆయిల్‌మిల్లర్సు అసోసియేషన్ హాలులో జరుగును. గాన సభ్యులెల్లరు రాప్రార్థన.

ఎజెండా: 1. ది. 31—12—68 తో అంతమైన సంవత్సరపు ఆదాయ వ్యయముల పట్టిక నామోదించుట. 2. నూతన కార్య నిర్వాహక వర్గము ఎన్నుకొనుట. 3. సభ్యులు ప్రవేశపెట్టు తీర్మానములు, 4. కార్యదర్శి ప్రవేశపెట్టు ఇతర విషయములు.

కొత్తూరు శ్రీరామమూర్తి
గౌరవ కార్యదర్శి.

బేకరీకి కావలసిన పరిశుద్ధమైన నీరు తీయటి తినుబండారములు ఐసు క్రీము మొదలగు వాటికొరకు

బ్రూక్సు
సువాసన సార ద్రవ్యములు
తయారుచేయువారు :
సి. & డి. బ్రూక్సు అండ్ కో.,
6/105 ఇ, మౌంటు రోడ్డు,
మద్రాసు-18 ఫోను : 440202

మీ పిల్లలు, వారి పిల్లల పిల్లలు నివసించ గల ఇల్లు !

మీరు ఏసిసి సిమెంట్‌తో గృహమును నిర్మిస్తే అది తర తరాల కాటు సురక్షితంగా వుంటుంది సుప్రసిద్ధమైన ఏసిసి సిమెంట్ 50 సంవత్సరముల పైగా అనుభవము, గొప్ప పరిశోధన ఫలితంగా తయారు చేయబడుతోంది. అందువలననే, ఏసిసి సిమెంట్‌తో కట్టిన ఇంట్లో మీ పిల్లలు, పిల్లల పిల్లలు, పారంపర్యముగా భద్రతతో చిరకాలము నివసించుటకు వసతి ఏర్పడుతుంది

మీ అవసరములకు మీకు దగ్గరలోనున్న ఏసిసి స్టాకిస్టుతో గాని, ది సిమెంట్ మార్కెటింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రహమత్ బిల్డింగ్, 88 ఏ, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్‌తో గాని సంప్రదించండి.

ఉచితంగా సాంకేతిక సహాయము పొందుటకు ఈ ఎడ్రెస్‌కు వ్రాయండి. ది కాంక్రీట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రహమత్ బిల్డింగ్, 88 ఏ, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్

ది అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్
ది సిమెంట్ మార్కెటింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్

ACC
ఈ గుర్తు ఒకటవ రకపు సిమెంట్‌కు హామీ

పక్రమంగా బ్రష్‌తో తోముకుంటే ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టు పళ్ళచిగుళ్ల బాధలను దంత క్షయమును నిలుపును

ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు ఇగుళ్ళు మరియు పళ్ళ జాగ్రత్తకై ప్రత్యేకముగా సూత్రీకరింపబడినది. ప్రతి రాత్రి, ఉదయమూ ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు వేసి మీ పళ్ళను బ్రష్‌తో తోముకుంటే నిశ్చయంగా మీ ఇగుళ్లు ఆరోగ్యవంతమైనవిగాను, మీ పళ్లు దృఢముగా, నిగనిగ లాడేవిగాను వుంటాయి.

ఉచితము ! 'పళ్ళు ఇగుళ్ళను గురించి తీసుకోవలసిన శ్రద్ధ' అనే రంగుల చిన్న పుస్తకం. ఇంగ్లీషు తెలుగు భాషల్లో లభిస్తున్న యీ చిన్నపుస్తకము కావలసినయెడల యీ కూపన్‌ను 15 పైసల తపాలా బిళ్లతోపాటు (తపాలా ఖర్చుల నిమిత్తం) మెనర్స్ డెంటల్ అడ్వయిజరీ బ్యూరో, పోస్టు బ్యాగ్ నం 10031 బొంబాయి-1 పంపండి.

పేరు ______ వయస్సు ______
చిరునామా ______
భాష ______ "Z 4"

ఫోర్‌హాన్స్ ఒక దంతవైద్యునిచే నిర్మింపబడిన టూత్ పేస్టు

GHF-102 TEL

ఒక పనామాను వెలిగించండి. మొట్టమొదటి పీల్పులోనే వర్జీనియా పొగాకుయొక్క కమ్మదనము తెలియును పీల్చి, వదలి మళ్లీ పీల్చండి

చిట్ట చివరి పీల్పు దాకా పనామాతో మీరు తృప్తి చెందెదరు!

అతి సుందరమైన ప్యాకెట్టు! భారత దేశంలో మొట్టమొదట వెలువడిన "ఫాక్" ప్యాకింగ్.

పొగ త్రాగి సంతృప్తి చెందుటకు పనామా!



GT-604 TEL Grant's Advg.

గోల్డెన్ టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-56. భారత దేశమందు ఇట్టి పరిశ్రమల్లో పెద్ద స్వదేశీయ సంస్థ

మాంటిసోరీ స్కూల్ కమిటీ
విజయవాడ - 2.

పి. యు. సి. (ఆర్ట్సు) - మెట్రిక్యులేషన్

తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో తరగతులు ప్రారంభం

అనుభవజ్ఞులైన, నిపుణులయిన అధ్యాపకుల సారథ్యమున 69—70 పి.యు.సి. మెట్రిక్యులేషన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.

తరగతులు జూన్ 9 నుండి ప్రారంభం

ప్రవేశము జూన్ 4 నుండి బాలికల కందరకును.

మాంటిసోరి స్కూలులో చదివిన బాలురకు మాత్రమే.

కరస్పాండెంట్.
మాంటిసోరి స్కూలు కమిటీ.

ఫ్రెంచ్ టెన్నిస్

పారిస్, జూన్ 4: ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ టెన్నిస్‌లో రోచ్, రోజ్‌వాల్, లావర్ సెమీ ఫైనలు చేరారు. న్యూకొంబ్, ఓక్కర్ పై గెల్చిగిన నల్గురు ఆస్ట్రేలియన్లు గలరు.

ఫలితాలు: (క్వా. ఫై.).

సింగిల్స్: లావర్ — ఎ. గిమెనో 3-6, 6-3, 6-4, 6-3, రోచ్— ఫ్రానులోవిక్ 4-6, 7-5, 6-0, 4-6 6-1, రోజ్‌వాల్ — స్టోల్ 12-10, 4-6, 7-5, 6-2.

స్త్రీలు: మార్గరెట్ కోర్టు — మెల్లివిల్లి 9-7, 6-1, నాన్సిరిచే — హెల్డ్‌మన్ 6-3, 9-7,

(డబుల్సు): డుర్, ఎ. జోన్స్ — [illegible] వేడి, 5—7, 6—2, 6—4, చాన్ ఫా డార్మన్ — కసెల్స్, బి. జె. కింగ్ 6—1, 7—5.

జాతీయ 'బి' చదరంగం

బెంగుళూరు, జూన్ 4: ఇక్కడ జరుగుతున్న జాతీయ 'బి' చదరంగం చాంపియన్ షిప్పులో 12 వ రౌండు ఆఖరుకు, ఇంకా 2 రౌండ్లు వుండగా ఎవ్వరూ జాతీయ 'ఎ' పోటీ కు అర్హత పొందేది, ఎవ్వరు ఇందులో గెల్చేది చెప్పలేని అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. నిన్న ముఖ్య పోటీ లో ఎక్కువ సమయయ్యాయి.

నిన్న ఆర్. వి. యస్. మూర్తి, దేవగన్‌తో ఓడి, నేడు దత్తాతో పోటీ డ్రా చేశాడు. రంగారావు, గరీబ్ ఆట అసంపూర్తిగా నిల్చింది. దండేకర్, వాహా 8½ పాయింట్లతో ప్రథమ స్థానంలో వున్నారు. అసంపూర్తిగా నిల్చిన ఆటలో, వాహా, సేట్‌పై గెల్చిన (ఇది సంభవమని తోస్తుంది). 9 పాయింట్లతో ప్రథమ స్థానంలో వుంటాడు.

ముఖ్య పోటీ ఫలితాలు:

దండేకర్ — వాహి (సమం), హసన్— దేవగన్ (సమం), వజీద్‌సేట్ — శాలిగ్రాం (సమం), మూర్తి—దత్తా (సమం), సెబాస్టియన్—డి. వి. వెంకట్రామన్ (సమం), ఆర్.కె.గుప్తా—యస్. వేణుగోపాల్, శుక్లా— శ్రీకాంత్ (సమం), బాబూర్— పర్వేయార్ (సమం), సి. బాపిరాజు — రాజ్యాదక్ష, మదన్— భట్, కామేశ్వరరావు - సుందరం, (పూర్తిచేయబడిన ఆటలు): దేవగన్ - మూర్తి, సేట్—శుక్లా, వెంకట్రామన్ వేణుగోపాల్ (సమం), బాపిరాజు— పిళ్లె (సమం), కన్నప్పన్— కామేశ్వరరావు.

యం. సి. సి., వెస్టిండీస్ పోటీ సమం

లండన్, జూన్ 4: యం. సి. సి. వెస్టిండీసు క్రికెట్ జట్టుల మధ్య జరిగిన 3 రోజుల క్రికెట్ పోటీ నిన్న డ్రాగా ముగిసింది.

వర్షంవల్ల లంచ్ ముందర 45 నిముషములు మాత్రమే ఆట సాధ్యమయింది. లంచ్, తేనీటి విరామముల మధ్య ఆట సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో బాయ్‌కాట్ మణికట్టుకు దెబ్బతగిలింది. మొదటి టెస్టు నాటికు (జూన్ 12) దెబ్బ తయమగునో లేదో చెప్పలేరట.

మిల్‌బరన్, క్నాట్ లేనందున, బాయ్‌కాట్ కూడా లేకపోతే, ఇంగ్లండ్ సీనియర్ బాట్స్‌మన్ కొరవ బాగా ఏర్పడగలదు. అయితే జాన్ ఎడ్రిచ్ తొలిబాట్స్‌మన్‌కు 2 వ ఇన్నింగ్సులో కూడా (77 నాటౌట్) రాణించడం కొంతవరకు మెరుగు.

స్కోరు:

యం. సి. సి. 200, 127 (వికెట్లు పోలేదు. ఎడ్రిచ్ 77, బాయ్‌కాట్ 49).

వెస్టిండీస్: 285.

అంతర్ ఫాక్టరీ పుట్‌బాల్

హైదరాబాద్, జూన్ 4: లంగర్‌హౌజ్‌లో జరుగుతున్న అంతర్ ఫాక్టరి పుట్‌బాల్ టోర్నమెంటులో, డి. బి. ఆర్. మిల్లు ఇండియన్ ఎయిర్ లైన్సు మధ్య పోటీ గోలు లేకుండా సమమయింది.

ఆర్.టి. ఆర్. సి. [illegible], లోకోషెడ్‌పై చేసిన అక్షేపణ [illegible] తోసివేయబడింది.

ఇతర వార్తలు

మద్రాసులో జరుగుతున్న దక్షిణమండలం బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్పులో, మద్రాసు, ఆంధ్రను 59—52 పాయింట్లతో కొట్టింది ఓడించింది.

డేవిస్‌కప్పు టెన్నిస్‌లో ఇతర దేశాలు తనపట్ల చూపుతున్న నిరసనవల్ల, దక్షిణ ఆఫ్రికాపై ఇదివరలో కొంత మార్పు వచ్చినట్లు తోస్తుంది. నల్లజాతి ఆటగాళ్లు కూడా సెలక్షనుకు అర్హులుగా ఎంచబడరని వార్త వినవచ్చింది.

బొంబాయిలో జరుగుతున్న రెన్ఫాంక్ ట్రోఫీ హాకీలో, సౌత్ ఈస్టరన్ రైల్వేపై 1—0 తో గెల్చిగా, మైసూరు ఎ గ్రూపు నుండి సెమీ ఫైనలు చేరింది.



లోక్ సత్త చదవండి.

అనన్య సామాన్యమైన ప్రచారంకల

మరాఠీ దిన పత్రిక



Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

★ ★

Regd. No. H-4

అన్నదాత
వ్యవసాయదారుల సచిత్ర మాస పత్రిక
ఏడాదికి రు 12 లు పోస్టేజి ఉచితం
నేడే చందాదారులుగా చేరండి !
అన్నదాత 4-1-839 ఆబిడ్ సెంటర్, హైదరాబాద్-1
ఫోన్: 46626

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 154 విజయవాడ 6-6-1969 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు



సమస్యల విచారణకు శాంతియుత వాతావరణం అవసరం

ఆందోళన విరమించి శ్రీ చవన్‌తో సహకరించవలసిందిగా తెలంగాణా నాయకులకు ప్రధాని విజ్ఞప్తి

దౌర్జన్య చర్యలవల్ల సాధన సంపత్తి వృధా అవుతున్నవని-హెచ్చరిక

న్యూఢిల్లీ, జూన్ 5 :—

హింసాగ్ని జ్వాలల మధ్య ఘూర్ణిల్లిపోతున్న హైదరాబాద్ నగరంలో శాంతిని పరిరక్షించవలసినదిగా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్న తర్వాత తెలంగాణా నాయకులకు మరొకసారి విజ్ఞప్తి చేశారు. కోరికలు ఎటువంటివైనా, వాటిని శాంతియుత వాతావరణంలో, హేతుబద్ధమైన ధోరణిలో చర్చించాలి కనుక, ప్రస్తుత ఆందోళనను వెంటనే విరమించాలని ప్రధాని స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో అయిదు రోజుల సుహృద్భావ పర్యటనకై కాబూల్‌కు బయలుదేరబోయేముందు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ హోంమంత్రి శ్రీ చవన్ ఈ వారాంతంలో హైదరాబాదు వెళుతున్నారని, తెలంగాణా సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించగలరని ప్రధాని అన్నారు

శాంతియుత వాతావరణం నెలకొని, అందరూ ఆయనతో సహకరించినట్లయితే, శ్రీ చవన్ పర్యటన ఫలప్రదం కాగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని విషయాలను శాంతియుత వాతావరణంలో చర్చించడానికి అవకాశాలు కల్పించినప్పుడే చవన్ ఏదైనా సాధించగలుగుతారని, ఇటీవల తుపానువల్ల అనిత నష్టానికి గురి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతియుత మార్గాలు అవలంబించగలరని ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు. గతరాత్రి హైదరాబాదుకు తాను ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతోగాని, లేక ఒక పథకాన్ని తీసుకునిగాని వెళ్ళలేదని ప్రధాని స్పష్టం చేశారు.

హోం మంత్రి శ్రీ చవన్ అక్కడికి వెళ్ళి తెలంగాణా సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించగలరని, అందరి వాదనలు ఆలకించగలరని ప్రధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని బట్టి ఒక రాజకీయ పరిష్కారం అవసరమా అని ప్రశ్నించగా, "మేము ఉభయులం తర్వాత ఆ విషయాన్ని గూర్చి చర్చిస్తాము" అని అన్నారు ప్రధాని.

ప్రత్యేక తెలంగాణా వాదాన్ని త్రోసిపుచ్చారా అని ప్రశ్నించగా, ఈ విషయంపై ప్రధాని అభిప్రాయాలు ఏమిటో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి తెలుసునని ప్రధాని అన్నారు. గతరాత్రి తాను హైదరాబాదుకు ఎటువంటి ప్రకటన చేయడానికి వెళ్ళలేదని ఆమె స్పష్టం చేశారు.

కాబూల్‌కు ప్రయాణం కావడానికి ముందు తెలంగాణా ఆందోళన గురించి ప్రత్యేకించి హైదరాబాదుకు తన ఆకస్మిక పర్యటన ఆంతర్యం గురించి పత్రికా విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పారు.

ప్రధాని ఇలా అన్నారు:

"అక్కడికి నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో వెళ్ళలేదు. 'అక్కడి పరిస్థితి నా

(మిగతా 2 వ పేజీలో)

సికిందరాబాద్‌లో కొత్తప్రాంతాలకు దౌర్జన్యచర్యలు వ్యాప్తి

రాజధానిలో కర్ఫ్యూను ధిక్కరించి పలుచోట్ల గృహ దహనాలు, లూటీలు జరిపిన మూకలపై 7సార్లు కాల్పులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 5—

మూడు రోజులుగా హింస, దౌర్జన్యకాండ చెలరేగి అల్లకల్లోలంతో తల్లడిల్లిపోయిన రాష్ట్ర రాజధానిలో, నిన్న రాత్రినుంచీ 33 గంటలపాటు కర్ఫ్యూ విధించినప్పటికీ, నేడు నాలుగోరోజుకూడా పోలీసులు ఏడుసార్లు కాల్పులు జరపవలసివచ్చింది ఈ కాల్పులలో ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. కడచిన మూడురోజులుగా సికింద్రాబాద్‌లో చెదురుమదురుగా ఉన్న ఆందోళన నేడక్కడ ఉధృతరూపం ధరించడం విశేషం.

కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ ప్రదర్శకుల గుంపులు దానిని ధిక్కరించి పోలీసులపై రాళ్ళు రువ్వడం, రోడ్లపై అవరోధాలు కల్పించడం, మున్నగు చర్యలకు ఒడిగట్టినందున గుంపులను చెదర గొట్టడానికి పోలీసులు నేడు కూడా కాల్పులు జరపక తప్పలేదు.

హైదరాబాద్‌లో ఒకసారి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఆరుసార్లు ఈ కాల్పులు జరిగాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. [illegible]

గోల్కొండక్రాస్ సమీపాన తాళిచౌకీవద్ద గల డాక్టర్ కె. సుబ్బారావు ఇంటిపై ప్రదర్శకులు గుంపులుగా వెళ్ళి దాడిచేసి, ఆస్తికి విపరీతమైన నష్టం కలిగించినట్లు అధికార వర్గాలవారు తెలియజేశారు.

102 మంది అరెస్టు

కర్ఫ్యూ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు నేటి రాత్రి వరకూ మొత్తం 102మందిని అరెస్టు చేశారు.

జంట నగరాలలోని మొత్తం నాలుగు పోలీసు డివిజన్లలోనూ గల సైన్యం ఉదయం 9—30 నుండి 11—00 వరకు [illegible] కవాతు విన్యాసాలు జరిపినవి.

కడచిన 72 గంటలలోనూ నగరంలో [illegible] లోని తెలంగాణా ఆందోళనకారుల 'దుర్గాలను' నేడు మొదటిసారిగా పోలీసులు ఛేదించుకుని వెళ్ళగలిగారు. ఇక్కడ ఆందోళనకారులు రోడ్లపై పెద్దపెట్టున అవరోధాలు కల్పించి 'కుద్రాలు' నిర్మించి పోలీసులు లక్కడికి వెళ్ళడం అసాధ్యమనే పరిస్థితిని కల్పించడం జరిగింది.

అయితే యింకా అనేక రోడ్లలోనూ, మార్గాలలోనూ, ఆందోళనకారులు రాళ్ళతో, తదితర పరికరాలతో నిర్మించిన అవరోధాలు ఇంకా అలాగే ఉన్నాయి. వీటిలో కొన్నిమాత్రమే తొలగించడం జరిగింది.

రణస్థలిగా మారిన న్యూబోయిగూడా

నేడు పోలీసు కాల్పులు జరిగిన ప్రదేశాలలో ఒకటి అయిన న్యూబోయిగూడా ప్రాంతం నిజంగా ఒక రణభూమివలెనే చూపట్టింది. టెలిఫోన్ తీగెలు త్రెంచివేశారు. ప్రతి వీధి గజాలకు ఢిల్లీ స్టైల కొత్త అవరోధాలు నిర్మించారు. ఇవి ఎక్కువగా పెట్టె [illegible] నిర్మించడం జరిగింది. ఇవి కొన్ని ప్రదేశాలలో తగులబెట్టారు కూడా రోడ్లకు అడ్డంగా టెలిఫోన్ తీగెలుచుట్టి ఉంచడంవల్ల, పోలీసు వాహనాలు ముందుకు సాగలేక ఎక్కడి వక్కడ నిలిచి పోయినవి.

తోలీ చౌకీలో రెండు ఇళ్ళు తగులబెట్టబడినాయి.

స్కూలుపై దాడి

తోలీ చౌకీలోనే ఒక రెసిడెన్షియల్ పాటశాలపై గుంపులు దాడిచేశాయి. అక్కడున్న పిల్లలను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

రేపు ఉదయం 6 గంటలతో ముగియనున్న కర్ఫ్యూ రేపు శుక్రవారం ఉదయం 10 గంటలనుండి కొనసాగించబడి శనివారంఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.

రేపు కూడా ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తారు.

నేటి ఉదయం ప్రొద్దుపొడిచిన లగాయితూ అనేక ప్రాంతాలలో ఆందోళనకారులు కార్ఫ్యూ ఉత్తర్వులను ఉల్లంఘించి పోలీసులపై రాళ్ళు రువ్వుతూ హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిని తరిమివేయడానికై చేసిన ప్రయత్నం విఫలం కాగా కాల్పులు జరపవలసి వచ్చింది. కొత్తగా రోడ్లపై అనేక

(మిగతా 3 వ పేజీలో)

రణభూమిగా మారిన రాష్ట్ర రాజధాని

పోలీసుల నిర్బంధంలో ఒకని మృతి

హైదరాబాద్, జూన్ 5: సైఫాబాద్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసిన 11 మందిలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో మరణించాడు. ఆ వ్యక్తికి గుండెజబ్బు వున్నట్లు తెలుస్తున్నది. కర్ఫ్యూను ఉల్లంఘించినందున పోలీసులు అతనిని రోడ్డుమీద పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెడుతుండగా స్పృహకోల్పోయి స్టేషన్‌వద్ద ప్రాణాలు విడిచాడు.

నేడు జంట నగరాలలో అక్కడక్కడ కర్ఫ్యూ బాగా అమలు జరిగింది. బషీర్‌బాగ్‌లో ప్రధాన ట్రాఫిక్ కేంద్రంలో ఉదయం 10—45కు పోలీసులు ఎవరూ కనిపించలేదు. స్థానిక గూండా ఒకడు రోడ్డు మధ్యలో నిలబడి అటుపోయే వాహనాలపై రాళ్ళు రువ్వాడు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లు నేడు మరుభూమివలె నిశ్శబ్దమైన నగరాల వలె కనిపించాయి. 'ఆంధ్రప్రభ ప్రతినిధి' (పోలీస్ పాసుతో) ఒక వాహనంలో వెడుతుండగా ఇళ్ళలో నుండి స్త్రీలు, పిల్లలు సగం తెరచిన తలుపులగుండా విచిత్రంగా చూచారు.

రోడ్లకు అడ్డంగా పెట్టిన అవరోధాలలో కొన్నింటిని తొలగించారు. దుండగులు పెట్టిన అవరోధాలను పోలీసులు చెక్‌పోస్టుల వలె ఉపయోగిస్తున్నారు.

చాలామందికి నగరంలో కర్ఫ్యూవిధించారని తెలిసినట్లు లేదు.

నేటి ఉదయం హైదరాబాద్ నుండి ప్రచురింపబడే పత్రికలు ఏవీ వెలువడ లేదు.

కర్ఫ్యూ వలన నగర పాఠకులకు బయట నుండి అందవలసిన పత్రికలు ఏవీ పంపిణీ జరగలేదు. దీని ఫలితంగా సంఘటనల వివరాలేవీ తెలియరాలేదు.

గౌలిగూడా, చోరావెన్ని, పాతబస్తీలో కొన్ని చోట్ల అన్నిరకాల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతల్‌బస్తీ ప్రాంతంలో రోడ్డుపై అవరోధాలను పోలీసులు తొలగిస్తుండగా కొంతమంది వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఎవరికీ గాయాలు తగులలేదు.

ధూల్‌పేట ప్రాంతం నుండి ఒక పోలీసుల బృందం తిరిగి వస్తుండగా వారి మార్గంలో రోడ్డుపై అవరోధాలను ఎవరో పెట్టారు. ఇంతలో కొంతమంది వారిని చుట్టుముట్టగా పోలీసులు భాళీతూటాలు కాల్చి వారిని చెదరగొట్టారు. ఎవరికీ గాయాలు తగులలేదు.

తెనాలి, రేపల్లె తాలూకాల్లో శ్రీ కె.ఎల్.రావు పర్యటన

తెనాలి, జూన్ 5: కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. ఎల్. రావు, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కేలంసిద్ధారెడ్డి జూన్ రెండవతేదీన తెనాలి, రేపల్లె తాలూకాల్లో తుఫానుబాధిత గ్రామాల్లో పర్యటించారు. శాసనసభసభ్యులు శ్రీ వావిలాలగోపాలకృష్ణయ్య, శ్రీమతి డి. ఇందిర, రివెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ బి. నరసింహారావు వారివెంట ఉన్నారు. పొన్నూరువద్దనున్న తుంగభద్ర మురుగు కాల్వను, ఎక్కువ మురుగునీరు త్వరగా ప్రవహించి పోవటానికివీలుగా వెడల్పు చేయించాల్సి ఉన్నదని శ్రీమతి ఇందిర మంత్రులను కోరారు. (వ. వి)

ఆసవ- అరిష్టముల నాణ్యతకు పేరొందిన
లక్షలాది ప్రజల ప్రశంస లందిన
వెకో వారి
ఆయుర్వేద మందులు
అన్నిషాపులలో దొరకును
(ప్రతినిధులు)
సీతారామ జనరల్ స్టోర్సు (ఏజన్సీస్)
విజయవాడ-1. సికింద్రాబాదు-3

రు 500/- నుండి రు 12000/-
అప్పు దొరకును
వివాహము వ్యాపారము ఇల్లు కారు స్కూటర్ వగైరాలకు స్వంతపూచీ మీద అప్పు దొరకును. సులభమైన 60 వాయిదాలలో తీర్చవచ్చును. ఫ్రీ ప్రాస్పెక్టసుకు నేడే ఇంగ్లీషులోగాని హిందీలోగాని వ్రాయండి
KUBER FINANCE PVT. LTD.
SEETLA (K-31), AMRITSAR.

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది
అమర్‌కోన్
ప్యూర్ గ్లూకోస్ పవుడర్


50, 100 & 450 గ్రా. పాకెట్లు
అమ్సో:

Terrific
Package Deal
FOR
ఏమైనా ముద్రించవచ్చును:
"పోలితిన్" కోటింగు కాగితమును వాడండి. పంచులు ఆకర్షణీయమైన పలు రంగులలో తయారుచేయబడును.
పూర్తి భద్రతకు మమ్ము స్వయముగా సంప్రదించండి, లేదా వ్రాయండి.
Printpac
INDUSTRIAL ESTATE, ROAD, BOMBAY-11

మీ భాగ్యము
యొక్క సంకేతము

స్టేండర్డ్ డీసెల్ ఇంజన్
మీ పొలాలకు నీటి సరఫరా యథేష్టంగానూ క్రమంగానూ వుండేలా చూసుకోండి. మీ బావికి జవాహర్ డీసెల్ యింజన్ మరియు పంపుసెట్టు పెట్టించండి. జవాహర్ యింజన్ అంటే సమృద్ధి సంపదలు నిశ్చయమన్న మాట.
★ నడుపించేది సులభం ★ 5 మరియు 6.5 హేచ్.పి.లో దొరకును. ★ 1500 ఆర్.పి.ఎమ్. ★ విడిభాగాలు అనాలస్యముగా దొరకును. ★ ధర మరియు నిర్వహణఖర్చులు తక్కువ ★ రగావి అప్పుగా ప్రభుత్వంచే ఆమోదింతబడినది.

తయారు చేయు వారు:
జవాహర్ యింజనీర్స్
ప్రైవేట్ లిమిటెడ్
శ్రీరాంపూర్ డిస్ట్రిక్ట్ అహమద్‌నగర్
మహారాష్ట్ర స్టేటు. (ఇండియా)
JHR/69/2

శ్రీ సౌమ్యనామ సంవత్సర
జ్యేష్ఠ, బహుళ సప్తమి
1969, జూన్ 6 శుక్రవారం
బహుళసప్తమి రా. 2-20 వరకు
ధనిష్ఠ, ఉ. 9-46 వరకు
వర్జ్యం: సా. 4-39 మొ6-11 వరకు

పృథ్వియందలి రూపాల అస్థిరత్వ హేతువు

పృథ్వియందలి రూపములు ఇతరభూమికల యందలి రూపములవలె స్థిరంగా వుండక పోవడానికి కారణం ఆత్మాభివ్యక్తి కనుగుణంగా వికాసంచెందునని కాలీవ్యలక్షణం వాటికి ఏర్పడి వుండడమే. అట్లుగాక వికాసమున కనుగుణమైన వృద్ధత్వ లక్షణం వాటి కొసగూడినట్లు అవి స్థిరంగా వుండడం అబ్బురం కానేరదు.
—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1969 జూన్ 6 శుక్రవారం

ప్రధానమంత్రి విజ్ఞప్తి

శ్రీమతి ఇందిరాగాంధి మాత్రమే ఈ పని చేయగలరు. అయిదు రోజుల సుహృద్భావ పర్యటన నిమిత్తం ఇక పదిగంటలలో ఆఫ్ఘనిస్థాన్‌కు బయల్దేరవలసి వున్నది. అంతవరకు అక్కడ న్యూఢిల్లీలోనే తోటి మంత్రులతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో, తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యకునితో రాష్ట్రంలో ఏర్పడిన విపత్కరపరిస్థితిని చర్చించారు. విషయాలను స్వయంగా తెలుసుకునేందుకు, వ్యవహారాలను విచారించేందుకు హోమ్ మంత్రి శ్రీ చవన్‌ను శనివారం హైదరాబాద్ పంపడానికి నిశ్చయించారు. అయినా కాబూల్ ప్రయాణానికి ముందు వున్న పదిగంటల వ్యవధిని తెలంగాణాలో శాంతిసాధనకై వినియోగించారు. బుధవారం రాత్రి అకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చి క్షణం విశ్రాంతితీసుకొనక గురువారం తెల్లవారుజామున తిరిగి ఢిల్లీకి బయల్దేరేవరకూ అయిదుగంటలు పరిస్థితులను అదుపుచేసి, శాంతి స్థాపనకు తోడ్పడగలరని అనుకున్న వారందరితో సంప్రతింపులు జరపడంబట్టి, గత వారంరోజుల సంఘటనలు ప్రధానమంత్రిని ఎంతగా కలవరపెట్టినవో, రాష్ట్రపరిణామాలకు వారెంతగా ఆందోళన చెందుతున్నారో, మరెంతగా బాధపడుతున్నారో గ్రహించవచ్చును.

బుధవారంరాత్రి హైదరాబాద్‌కు శ్రీమతి ఇందిరాగాంధిరాక తెలంగాణా సమస్య పరిష్కార మార్గాన్వేషణకు కాదు. అట్టి అన్వేషణకు అవసరమైన పరిస్థితులను కల్పించవలసిందిగా తెలంగాణా నాయకులకు విజ్ఞప్తి చేయడానికే. ఈ విషయం ప్రధాని హైదరాబాద్‌నుంచిబయలుదేరేముందు విలేఖరుల గోష్ఠిలోనూ, తిరిగి ఢిల్లీనుంచి కాబూలుకు బయలుదేరే ముందు అక్కడ విలేఖరుల గోష్ఠిలోనూ శ్రీమతి ఇందిరాగాంధి స్పష్టంచేసారు. అయితే తెలంగాణా సమస్యవలెనే తెలంగాణా నాయకులు కూడా అవగాహన కావడంలేదని ప్రధానమంత్రి ఎంతో ఆవేదనతో ప్రకటించారు.

"మా అనుచరులపై మామాట చలామణిలేదు. వారు మా మాట వినేస్థితిలో లేరు అని అంటారు. ఢిల్లీవచ్చినప్పుడు నేను హైదరాబాద్ వస్తే పరిస్థితి బాగుపడుతుందని చెప్పారు. ఈ నాయకుల ప్రకటనలు పరస్పరవిరుద్ధంగా ఉంటున్నవి" అని శ్రీమతి గాంధి అన్నారు. నేడు తెలంగాణా ఉద్యమం నాయకుల అదుపు ఆజ్ఞలకులోబడి నిర్వహింపబడటంలేదు. ప్రజాసమితి కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని సాగించటంలేదు. యీ రాష్ట్రానికి అసలు తెలంగాణా ఉద్యమానికి, ఈ వారం రోజులుగా జరుగుతూవున్న సంఘటనలకూ సంబంధంలేదు. పాఠశాలలపై, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, ప్రజాసౌకర్యాల విధ్వంసం, కొందరిపై దౌర్జన్యం, వాహనాలను, బస్సులను తగలబెట్టడం తెలంగాణాఉద్యమంలో ఒక భాగమని ఎవరుచెప్పగలరు? పోలీసుకాల్పులను, ప్రభుత్వ "దమననీతి"ని ఖండించిన వారి దౌర్జన్యాలను, ఈ హింసాకాండను నిరసించనంతమాత్రాన వారి "భూదగ్ధవిధానాన్ని" హర్షిస్తున్నారని ఆరోపించడం సమంజసంకాదు.

తెలంగాణా ఆందోళన ఒకదశకు వచ్చినది. ప్రధాని హైదరాబాద్ వచ్చివెళ్లడంతో, శనివారం హోమ్ మంత్రి శ్రీ చవన్ రావడంవల్ల తెలంగాణా ఉద్యమంలో ఒక కొత్తఘట్టం ప్రారంభమైనది. ప్రధానమంత్రి ప్రకటించినట్లు దౌర్జన్యచర్యలు ఏ సమస్యను పరిష్కరించలేవు. విధ్వంసం సాగుతూవున్నప్పుడు పరిష్కార మార్గాన్వేషణకు అవకాశంవుండదు. వారంరోజులు ఉద్యమాన్నినిలిపినందువల్ల ఎవరికీనష్టంలేదు. కాగా శ్రీ చవన్ విచారణ ఫలప్రదం కావడానికి, అవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానమంత్రి ఆవేదనతో వెల్లడించిన అభిప్రాయాలను, ఆందోళనతో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం విజ్ఞత కాదు, శ్రేయస్కరమూకాదు. శ్రీ చవన్ రేపు హైదరాబాద్ రానున్నారు. ఈలోగా తెలంగాణా నాయకులు పరిస్థితులను విచారించుకుని రాజధానిలో శాంతి ఏర్పడ్డానికి తోడ్పడటం అవసరం. పరిస్థితులలో మార్పు లేనప్పుడు శ్రీ చవన్ రాకవల్ల ప్రయోజనం వుండదు.

రాష్ట్రపతి పదవి ఎన్నిక సమస్య

అన్నిపక్షాలు సహకరించగలవని ప్రధాని విశ్వాసం

న్యూఢిల్లీ, జూన్ 5: రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎనికచేసే విషయంలో అన్ని పక్షాల అంగీకారాన్ని పొందగలనని విశ్వాసం ఉన్నట్లుగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు కన్పిస్తున్నారు.

ప్రధాని ఈ ఉదయం కాబూల్‌కు బయలుదేరి వెళ్లే ముందుగా పత్రికలవారు రాష్ట్రపతి ఎనిక విషయమై వివిధ పక్షాల నాయకులతో ఆమె జరిపిన సంభాషణలలో ఏ అభివృద్ధిని గురించి ప్రశ్నించారు.

ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, తాను ఇంకా ప్రతిపక్షాల నాయకులు అందరినీ కలుసుకొనలేదని, ఆమె అన్నారు.

కేరళ మాజీమంత్రిపై విచారణ కమిషన్

త్రివేండ్రం, జూన్ 5: మాజీ ఐ.ఎస్.పి. ఆర్థిక మంత్రి శ్రీ పి.కె. కుంజుపై వచ్చిన అవినీతి ఆరోపణలను గురించి విచారించడానికి ఏకసభ్య విచారణ కమిషన్‌గా కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ పి. గోవిందమీనన్‌ను కేరళ ప్రభుత్వం నియమించింది.

సెప్టెంబరు 30 లోగా ప్రభుత్వానికి నివేదికను అందజేయమని ఈ కమిషన్‌ను కోరడం జరిగింది.

కాబూల్‌లో ప్రధానికి ఘనస్వాగతం

కాబూల్, జూన్ 5: ఆఫ్ఘనిస్థాన్‌లో అయిదురోజులపాటు ప్రభుత్వాహ్వానంపై పర్యటించే నిమిత్తం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడకువచ్చిన సందర్భంలో ఆమెకు విమానాశ్రయంవద్ద ఆఫ్ఘన్ ప్రధానమంత్రి శ్రీ ఎట్టెమాడై, ఆయన సతీమణి, క్యాబినెట్ సహచరులు, దౌత్యప్రతినిధులు, భారతీయులు ఘనస్వాగతమిచ్చారు.

ఆఫ్ఘన్ ప్రధానమంత్రి తన క్యాబినెట్ సహచరులను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి పరిచయంచేశారు. విమానాశ్రయంనుండి రాజధాని నగరంవరకు పదిమైళ్ళ పొడవునా వేలాదిప్రజలు బారులుతీర్చి నిలబడి ప్రధానికి స్వాగతం పలికారు. వారిలోఎక్కువమంది స్త్రీలు ఉన్నారు.

ఢిల్లీనుంచి పయనం

న్యూఢిల్లీ, జూన్ 5: ఆఫ్ఘనిస్థాన్‌లో అయిదు రోజుల పాటు సుహృద్భావ పర్యటన జరిపే నిమిత్తం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడు బయలుదేరి వెళ్ళారు.

విమానాశ్రయంలో ప్రధానికి హోంమంత్రి శ్రీ చవన్, రక్షణమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, ఇతర మంత్రివర్గ సహచరులు, పార్లమెంటు సభ్యులు, దౌత్య ప్రతినిధులు వీడ్కోలిచ్చారు.

ప్రధాని ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన తరువాత కొద్దిసేపటికి విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ దినేష్‌సింగ్ నేపాల్ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.

స్వర్గీయ లాల్‌బహదూర్ శాస్త్రికి ఇచ్చిన ఆహ్వానంపైన శ్రీమతి గాంధి ... వెళ్ళారు.

ఈ పర్యటనలో ప్రధాని వెంట విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కేవల్‌సింగ్, ప్రధాని సెక్రటేరియట్‌లోని డైరెక్టర్ శ్రీ నారేసింగ్(?), విదేశ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, సమాచారశాఖ డైరెక్టర్ శ్రీ శారద ప్రసాద్‌లు ఉన్నారు.

బందరు సమితికి కొత్త ఉపాధ్యక్షుడు

బందరు, జూన్ 5: బందరు పంచాయితీసమితి ఉపాధ్యక్షునిగా శ్రీ ... వాగేశ్వరరావు (గోపువానిపాలెం సర్పంచి) ఎన్నికయారు. మే 30 న జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో యీ ఎన్నిక జరిగింది.

లోగడ ఉపాధ్యక్షుడుగా వున్న వి. వి. నరసింహారావు, అధ్యక్షపదవికి ఎన్నికైన కారణంగా ఈ ఖాళీ ఏర్పడింది. (వ. వి)

మధ్య కలకత్తాలో పోలీస్ కాల్పులు

ప్రదర్శకులచే ట్రాం కారు దగ్ధం: జ్యోతిబాసు ఇంటివద్ద ప్రదర్శనలు

కలకత్తా, జూన్ 5: నిన్న మధ్యాహ్నం మధ్య కలకత్తాలో పోలీసు సిబ్బందిపై రాళ్ళు బాంబులు విసిరివేసి, ఒక ట్రాంకారుకు తగులబెట్టిన ఒక ప్రదర్శకుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

ప్రదర్శకులు అగ్నిమాపక దళాన్ని అడ్డగించి, సంఘటన జరిగిన ప్రదేశానికి ఆ దళం వెళ్ళకుండా నిరోధించినందువల్ల ట్రాం కారు బాగా దెబ్బతిన్నది.

పశ్చిమ బెంగాలు ప్రభుత్వం నిన్న రాత్రి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆటువంటి దుశ్చర్యలను అణచి వేసేందుకు ఈ దుశ్చర్యలకు బాధ్యులైనవారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీవ్ర చర్యలను తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నది.

విశ్వవిద్యాలయం, ప్రెసిడెన్సీ కళాశాలల ముందు విద్యార్థులు సమావేశం జరిపిన సందర్భంలో మరొక విద్యార్థుల బృందం ఏటువంటి కవ్వింపు లేకుండానే దౌర్జన్య చర్యలకు దిగిందని ఆ ప్రకటన పేర్కొన్నది.

జ్యోతిబాసు నివాసం వద్ద నక్సలైట్ల ఊరేగింపు

నక్సలైట్లని భావించబడుతున్న దాదాపు ఒక వందమంది వ్యక్తులు నిన్నరాత్రి దక్షిణ కలకత్తాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఊరేగింపు జరిపారు. "జ్యోతిబాసు డౌన్", "రివిజనిజం డౌన్" అని వారు కేకలు వేశారు.

అయితే, ప్రదర్శకులు ఉప ముఖ్యమంత్రి నివాసం దగ్గరగా వెళ్లలేదు. ఆ నివాసానికి గట్టి పోలీసు కాపలా ఏర్పాటు చేయడం జరిగింది.

పోలీసు వర్గాలకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర సమాచారమంత్రి శ్రీ జ్యోతి భట్టాచార్య ప్రాంతంవద్ద ఒక టపాకాయ పేలిందని తెలిసింది. ఈ సందర్భంలో ఎవరినీ అరెస్టు చేయడం జరుగలేదు.

ట్రాములను దగ్ధంచేయడంతో విప్లవం రాదు

నక్సలైట్లు సగం సంఘ విద్రోహకరంగాను, సగం రాజకీయ వాదులుగాను ఉన్నారని శ్రీ జ్యోతిబాసు అన్నారు. "ట్రాములను తగులబెట్టి నందువల్ల బాంబులను విసిరి వేసినందువల్ల విప్లవం ఎట్లా వస్తుందో నాకు అర్థం కావడం లేదు" అని ఆయన అన్నారు.

నిన్నరాత్రి తన నివాసంపై నక్సలైట్లు బాంబులను వేస్తారని తనకు సమాచారం అందినదని చెప్పి, 'నేను బతికేవున్నానో లేదో దయచేసి ఈ రాత్రికి విచారించి కనుక్కోండి' అని చిరునవ్వుతో శ్రీ బాసు వ్యాఖ్యానించారు.

దుర్గాపూర్‌లో 'బంద్'

దుర్గాపూర్‌లో రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలో ఈ నెల 25 వ తేదీన విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పులకు నిరసనగా నిన్నటి రోజున 24 గంటల పాటు 'బంద్' జరిగినట్లుగా ఇక్కడికి నిన్న సాయంత్రం అందిన అధికార నివేదికవల్ల తెలుస్తోంది.

ఈ 'బంద్'ను వివిధ ట్రేడ్ యూనియన్లు, విద్యార్థుల సంస్థల సమన్వయ సంఘం నిర్వహించింది. ఈ 'బంద్' మూలంగా ప్రజా జీవితం స్తంభించి పోయింది.

నిన్నసాయంత్రంవరకు ఏ సంఘటన జరుగలేదు.

'సాయుధ విప్లవానికి సిద్ధంకండి'

"సాయుధ విప్లవానికి తరుణం ఆసన్నమయింది" కనుక సిద్ధంకావలసిందిగా ప్రజలను నక్సలైట్లు దుర్గాపూర్‌లో కోరారు.

నక్సలైట్లు విడుదల చేసిన ఒక కరపత్రంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసును ఆయన 'పోలీసు'ను విమర్శించడం, సమ్మెల వల్ల సమస్య పరిష్కారం కాదని వారు విమర్శించారు.

దుర్గాపూర్‌లోని పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపాలని పశ్చిమ బెంగాల్ ఫ్రంట్‌లోని పార్టీల నాయకులు నిన్నరాత్రి సమావేశమై నిర్ణయించారు.

రవీంద్రస్టేడియం సంఘటనలపై ప్రధాని విచారణకు తిరస్కృతి

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధిని కూడా విచారించాలని రవీంద్ర సరోవర్ సంఘటనలపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్‌కు సంగీత కార్యక్రమ నిర్వాహకులు పెట్టుకున్న దరఖాస్తును త్రోసిపుచ్చారు.

సరోవర్ స్టేడియంలో ఏప్రిల్ 6 న సంఘటనలు జరిగిన రాత్రి అక్కడ ప్రధాని హాజరు కాలేదు కనుక, కమిషన్ ముందు ఆమె ఏ ప్రకటన ఉంచలేదు కనుక, ప్రధానిని విచారించడం అవసరమని న్యాయమూర్తి శ్రీ ఎస్. సి. ఘోష్ త్రోసిపుచ్చారు.

హుజూర్‌నగర్ తాలూకాలో తుపాను బీభత్సం: వందలాది ఇళ్ళకు నష్టం

కోదాడ, జూన్ 5: కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు సమానంగా నల్గొండజిల్లాలోని హుజూర్‌నగర్ తాలూకాలో ఇటీవల తుపాను వలన వివిధగ్రామాలలో ఇండ్లు కూలిపోయినవి. గొర్రెల నష్టం విపరీతంగా జరిగింది. చెరువులకు గండ్లు పడినవి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సిబ్బందికి గృహ వసతికై నిర్మిస్తున్న కోదాడలోని షెడ్లు కూలిపోయినవి.

హుజూర్‌నగర్‌లో 300, కోదాడ 50, గరిడేపల్లి 36, పాలగోడు 48, వేపలచెర్వు 54, సీతారాంపురం 24, చిల్కూరు 54, బూర్గుగడ్డ 43, దిర్శించర్ల, నేరేడుచర్ల 100, వెంకట్రామాపురం 26 వంతున గృహాలకు నష్టం వాటిల్లింది.

తాలూకా కేంద్రంలోని వివిధ కార్యాలయాలలో కొన్ని పాత రికార్డులు దెబ్బతిన్నాయి.

తాసిల్దారు శ్రీ వెంకట్రావు తుపాను బాధితుల వివరాలను సేకరించి, సహాయ కార్యక్రమాలకు పూనుకొన్నారు. తుపాను బాధితులకు తగిన ఆర్థిక సహాయం చేయవలసినదిగా కోరుతూ కోదాడ సమితి అధ్యక్షుడు శ్రీ కె. జితేంద్రరెడ్డి జిల్లా కలెక్టరుకు విజ్ఞాపనపత్రం సమర్పించారు.

తెనాలి తాలూకాకు రు. 2 కోట్లు నష్టం

శాసన సభ్యురాలు శ్రీమతి ఇందిర వివరణ

తెనాలి, జూన్ 5: తెనాలి నియోజకవర్గంలోని తుఫాను బాధిత గ్రామాలలో పర్యటించిన శాసన సభ్యురాలు శ్రీమతి డి. ఇందిర మొన్న పత్రికల వారితో ఇలా చెప్పారు:

"ఇటీవలి తుఫాను కారణంగా, వరదల వల్ల, తెనాలి నియోజకవర్గంలోనూ, సమితి ప్రాంతాలలోనూ కోతలకు సిద్ధంగా ఉన్న సుమారు 8వేల ఎకరాలలోని ధాన్యపంట పూర్తిగా నాశనమైపోయింది. వెయ్యి ఎకరాలలో అరటి తోటలు, మరొక వెయ్యి ఎకరాలలోని కాయగూరల తోటలు పూర్తిగా పనికిరాకుండా పోయినవి.

పన్నెండువేల ఎకరాలలోని నిమ్మ తోటలకు కూడా బాగా నష్టంసంభవించింది.

పంటలకు కలిగిన నష్టమేకాకుండా పాతలలో దాచుకున్న ధాన్యం కూడా బాగా నష్టం జరిగింది. సుమారు మూడువేల తాటాకు ఇళ్ళు దెబ్బతిన్నాయి. తెనాలినియోజకవర్గంలో నష్టాన్ని అంచనా వేస్తే రు. 2 కోట్లకు తక్కువ ఉండదు.

తెనాలి-సేద్యపు నీటి కాల్వతూర్పుకరకట్ట వి. ఎస్. ఆర్. కాలేజి నుండి, రేపల్లె రైల్వే బ్రిడ్జివరకూ గల భాగం బాగా దెబ్బతిన్నది. అనేక చోట్ల గండ్లుపడి నీరు పంటపొలాలలోకి ప్రవేశించింది. ఈ కరకట్టకు అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేయవల్సి ఉన్నది.

రైతుల వద్ద నుండి పాడైన ధాన్యం కొనుగోలు చేయుటానికి తాలూకాలో ఆహారసంస్థ కనీసం 20 కొనుగోలు కేంద్రాలనైనా తెరవాలనీ, చౌక డిపోలను ప్రారంభించాలనీ, ఉచితంగా రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వాలనీ" శ్రీమతి ఇందిర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (వ. వి.)

శ్రీ బుల్లెయ్యచే రెండోసారి రు. 5000 లు సమర్పణ

విశాఖపట్నం, జూన్ 5: ఆంధ్ర యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ శ్రీ బుల్లెయ్య నేడు ముఖ్యమంత్రికి తుపానుబాధితుల సహాయార్థం రు. 5000 లకు ఒకచెక్కును పంపారు. ఇంతకుముందు వైస్-చాన్సలర్ తుపాను బాధితుల సహాయనిధి క్రింద రు. 5000 పంపారు.

యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులు, విశాఖపట్నంలోని కొందరు ప్రముఖులు సమావేశమై సహాయాన్ని ఏర్పాటుచేయాలని అనుకున్నారని, వైస్-చాన్సలర్ చెప్పారు.

వైస్‌చాన్సలర్ తుపానుబాధితుల సహాయ... తుపానుసందర్భంగా అంటువ్యాధులు వ్యాపించకుండా నిరోధించటానికి అవకాశమైనంత సహాయంచేయటానికిగాను కొందరు వైద్య ఉద్యోగులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.

విశాఖపట్నంలోని ప్రజలను, సంస్థలను, సంఘాలను ఉదారంగా విరాళాలివ్వవల్సిందిగా శ్రీ బుల్లెయ్య ఒకవిజ్ఞప్తిలో కోరారు.

విద్యార్థులు ఒకరోజు జీతాన్ని, ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని విరాళంగాఇవ్వవచ్చునని ఆయన సూచించారు. యూనివర్శిటీ సిబ్బందిలో చాలామంది తమజీతంలో 10 శాతం సహాయనిధికి సమర్పించారని మిగతావారుకూడా వీరిని అనుసరిస్తారని తాను ఆశిస్తున్నానని శ్రీ బుల్లెయ్య అన్నారు.

విరాళాలు ఇవ్వదలచుకున్నవారు సహాయనిధికమిటీ, కోశాధికారి యూనివర్శిటీ రిజిస్ట్రార్ శ్రీ గోపాలకృష్ణారెడ్డికి అందజేయవచ్చునని ఆయన చెప్పారు. (వ. వి)

నందిగామ తాలూకాకు గోధుమ మంజూరు

నందిగామ, జూన్ 5: నందిగామ తాలూకాలో వరద బాధితులకు పంపిణీ నిమిత్తం 50 బస్తాల గోధుమలను భారత ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామాలలో గోధుమల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనది.

అధికారుల లెక్కల ప్రకారం నందిగామ తాలూకాలో 12,877 ఇండ్లు ... నష్టమేర్పడ్డాయి.

వెల్లంకి గ్రామానికి రూ. 45,955 మంజూరయ్యింది.

ఎక్కువగా నష్టపోయిన గ్రామాలకు మంజూరయిన డబ్బు వివరాలు: గొట్టుముక్కల: (రూ. 18,960), జుజ్జూరు (రూ. 17,640), పెండ్యాల (రూ. 20,365), పెద్దమోదుగపల్లి (రూ. 21,060), గోగులపాడు (రూ. 34,440), పెద్దవరం (రూ. 42,210), తాండ్రపాడు (రూ. 20,500), గోళ్ళమూడి (రూ. 27,500), ...దవరం (రూ. 18,600), సోమవరం (రూ. 24,040), ...వారిపాలెం (రూ. 21,150). (వ. వి.)

లేఖలు:

గుంటూరుజిల్లాలో 13 నెలలుగా జీతాలు లేని ఉపాధ్యాయులు

అయ్యా, గుంటూరుజిల్లాలో గత 13 నెలలుగా జీతములు చెల్లించబడని అభాగ్యులైన ఉపాధ్యాయ సోదరులు సుమారు 32 స్కూళ్లకు చెందియున్నారు. ఇవి ఒకప్పుడు ప్రైవేటు మేనేజర్ల నిర్వహణలో ఉన్నాయి. వీటిని పది సంవత్సరాల క్రిందట ప్రభుత్వం జాతీయంచేసి పంచాయతీ సమితుల నిర్వహణలోకి తీసుకున్నది. గత రెండు సంవత్సరాలలో ప్రైవేటు మేనేజర్లు కోర్టులో దావావేసి గెలుపొంది ఆ పాఠశాలలను మరల స్వాధీన పరచుకొన్నారు. ప్రభుత్వం వారికి ఆ పాఠశాలలను అది వరకుపనిచేసిన ఉపాధ్యాయులతో సహా తిరిగి ఒప్పగించింది. ఐతే వాళ్లకు గత 13 మాసాలుగా జీతాలు చెల్లించడంలేదు.

ఇవి క్రొత్తగా స్థాపించబడ్డ పాఠశాలలు కావు. అనేక దశాబ్దములనుండి నడుస్తున్నవి. యాజమాన్యము మాత్రమే మార్పులుచెందినది. కిరిజీతములు ఇదివరలో పంచాయతీ సమితులద్వారా ప్రభుత్వం ఇచ్చేది.

ఇపుడు నేరుగా మేనేజర్లద్వారా జీతాలు చెల్లించవలసియున్నది. ... జీతాలు చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే. నెలల తరబడి జీతములులేక పస్తులు పడుతున్న ఇట్టి స్కూళ్ళకు చెందిన ఉపాధ్యాయ సోదరులొకరు విద్యాశాఖ డైరెక్టరుగారికి తన గోడు ఇట్లు తెలిపియున్నారు:

"మాకు జీతమిచ్చి కాపాడ వలసినదిగా ప్రార్థించుచున్నాము. ... దిగువకోరిన ప్రకారము ఏర్పాటు ఇప్పించ గలందులకు ప్రార్థించుచున్నాము.

1. ఉదయం ప్రతిరోజు 7 గంటలనుండి 10 గంటలవరకు పాఠశాలలో పనిచేసి సంసారమును జరుపుకొనుటకు ... ఇప్పించ గలందులకు...

2. ఏ ఉపాధ్యాయుడైనా ... జీతములు వెంటనే భార్యకుగాని, కుమారునకుగాని ... ప్రార్థించుచున్నాము."

ఇట్టి హృదయ విదారక పరిస్థితి ఎందుకేర్పడినది? ఈ స్కూళ్ళలో రేపల్లెకు చెందిన ఒక స్కూలుకు మాత్రమే గత ఏప్రిల్‌కు లోపల జీతములు ఎలా చెల్లించ బడినవి? మిగిలిన 31 పాఠశాలలకు ఎందుకు చెల్లించబడలేదు? దీనికి సరిపడు నిధులు మార్చి నెలలో గుంటూరుజిల్లాకు ప్రభుత్వం పంపినను అవి ... పోయినవా? ... ఉన్నతాధికారులకు నేను ఇచ్చిన ... పత్రికా ముఖమున ... తీసుకొనివచ్చుచున్నాను.

మన్నవ గిరిధరరావు, ఎం. ఎల్. సి.,

బాధ్యతారహిత ప్రకటన

అయ్యా, తెలంగాణా పోటీ ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి తెలంగాణాలో విద్యార్థులకు జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని, ఆవిధంగా వాయిదా వేయని పక్షంలో 'బంద్'ను కొనసాగిస్తామని హింసాకాండను ... బాధ్యత గల నాయకులు వహించవలసిన వైఖరికాదు.

విద్యార్థులలో దాదాపు 80 శాతం తరగతులకు హాజరుకావాలని, పరీక్షలకు కూర్చోవాలని వాంఛిస్తున్నప్పుడు యువకులైన వారి అభిప్రాయం గుర్తెరిగి, వారి భవిష్యత్తులోకి తొంగిచూచి వారికి ప్రోత్సాహమివ్వడం పెద్దలైనవారి బాధ్యత. అందులోనూ నాయకులుగా చలామణి అవుతున్న వారికి ఈ బాధ్యత మరింతగా వుంటుంది.

ఒక పిల్లవాడిని ఒక్క సంవత్సరం పాటు చదివించాలంటే ఆపిల్లవాడి తల్లిదండ్రులకు ఆర్థికంగా ఎంత వత్తిడిగా వుంటుందో (ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు) మానసికంగా వారెంత శ్రమపడ్డారో ఎల్లరెరిగినదే. ఈ పరిస్థితులలో పిల్లలుచదువులకు ఉద్వాసనచెప్పి, 'సమ్మె'లంటూ తిరిగి, పూర్తిగా ఒక విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకుంటే ఎంతనష్టం ఎవ్వరిది నష్టమో ఆ నాయకులు అర్థం చేసుకోరా?

ప్రస్తుతం పరీక్షలకు హాజరు కావలసివున్న విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకపోతే వారి భవిష్యత్తులో ఎన్ని కోర్సులకు, ఎన్ని ఉద్యోగాలకు వారి వయఃపరిమితి దాటిపోతున్నదో నాయకులు అర్థంచేసుకోవాలి. వారు వీరికందరికి ఈనాటి నాయకులు అండగా నిలుస్తారా?

చదువుకోవాలని కుతూహలపడుతున్న విద్యార్థులకు ఏదన్నా హాని కలిగించవచ్చుననే సలహా ఇచ్చే నాయకులు ఏ దేశప్రగతిని ఉద్దేశిస్తున్నారు? విద్యార్థులు విద్యకు స్వస్తిచెప్పినా కాని తమ ఉద్యమానికి బలం వుండదని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా హాస్యాస్పదమైన విషయమే. పరీక్షలను బహిష్కరించమనడంతో, పరీక్షలకు హాజరుకావద్దని సలహా ఇవ్వడంతో తెలంగాణా ఉద్యమ నాయకులు తమ "ప్రజా ఉద్యమానికి" ప్రజల అండ అనేది ఏమాత్రమైనా వుంటే అది కాస్తా కోల్పోతున్నారు.

ఎ. టి. వి. నరసింహారావు,
(విజయవాడ.)

'విద్యార్థుల విశ్వాసం కోల్పోయిన శ్రీ మల్లికార్జున్'

అయ్యా, విద్యార్థుల ఆందోళనకు నాయకుడైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల యూనియన్ కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ ... ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనిగాని, రాష్ట్రపతి పాలన విధించాలనిగానీ, ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనిగాని, గోడలమీద వ్రాతలసందర్భంలోగాని అధికారులు నరి కోరికలను వెంటనే ఆమోదించాలని కోరుతూ విద్యార్థులు ఆయనను అనుసరించినట్లుగానే ఇప్పుడు ఆయన ఆదేశాన్ని కన్నె విద్యార్థివర్గాన్ని అనుసరించాలి. విద్యార్థులకు నాయకత్వం వహించి తాను నిర్ణయించిన తేదీలలో ఏమీ సాధించుకోలేకపోయాడు. కాగా ఆయనకు విద్యార్థులను తిరిగి సమైక్యపరచగలశక్తి లేదు. ఆయన ఇక ... విద్యార్థులను గుర్తుంచుకోవాలని ప్రకటనలు చేస్తున్నారు.

విద్యార్థి యూనియన్లు, ప్రభుత్వోద్యోగుల యూనియన్లు ఉమ్మడిగా దేశం యావత్తుశక్తి అనుభవించరాదు. దేశంలోని రాజకీయ, సాంఘిక శక్తులు అన్నీ ఏకమైతేగాని ఎలాంటి రాజకీయమార్పులు సంభవించవని వారు గ్రహించాలి.

ఎన్. కె. ఆచార్య,
(హైదరాబాద్)

విజయవాడలో ఉష్ణోగ్రత గురువారం 100.4 డిగ్రీలు

ఆపత్కాలం

అనుకోని వరదలు రావడం వల్ల ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఎందరో సోదరమానవులు— తలదాచుకోవడానికి నీడ లేక, వండుకొని తినడానికి గిన్నెలు గింజలూ లేక అల్లాడిపోవడం తటస్థించింది.

వీరికి సహాయం చేయడం కోసం ప్రజలు— ప్రభుత్వం ఎంతో సహకరించడం ఆనందించతగ్గ విషయం. అయినా మరి ఎక్కువగా సంసారం చేస్తున్న పిల్లలాటి కుటుంబాలెన్నో కడగండ్ల పాలు కావలసి వచ్చింది! సౌమ్యనామ సంవత్సరం ప్రతి విషయాన్ని అపసవ్యంగా నడిపిస్తోంది.

వరదబాధితులకు, ప్రభుత్వం, ఉదారులు మాత్రమే కాదు—ప్రతి గృహస్థూ కొంత సహాయం చేయవలసిన అవసరం వుంది.

పెట్టెలో పాతిక వున్నాయి ఫాన్‌లు తిరుగుతున్నాయి

గట్టిగా వున్న ఇళ్లల్లో వున్నాం. ఊరగాయలు వగైరాలు పెట్టుకొని కులుకుతూ కూర్చున్నాం. పెట్టెలో పాతికో, పదో వున్నాయి...చాలామందికి ఫాన్‌లు తిరుగుతున్నాయి ఇళ్లల్లో...దొరికినంతవరకూ పాలూ, పెరుగూ అరగిస్తున్నాం. ఫలాహారాలు మానలేదు..బడాయి ఖర్చులు మానలేదు...

"దైవం అనుకూలించిన ఇలాటి వారంతా ఇంటికో రూపాయి తీసి వరదబాధితులకు పంపితే వింత సొమ్మన్నా పోగుపడుతుంది"— అని ఒక ముసలమ్మగారు ధర్మం తెలియ చేసింది గృహస్థులకు.

దానం చెయ్యాలనే బుద్ధి పుట్టాలి—దాతలు దొరక్కపోవని శాస్త్రం. కొద్ది దానానికి పెద్దపెట్టున త్యాగాలేం చెయ్యక్కర లేదు. ఒక్కరోజు కాఫీ మానితే చాలు...

తిండిలేక మూడేసిరోజులునాలుగేసిరోజులు రైళ్లల్లో చిక్కుకొన్న వాళ్ళు, చెట్లమీద ఇళ్లకప్పులమీద, మెరకదిబ్బలమీద—కొన్ని కొన్ని చోట్ల ధాన్యం లేకుండా, తలదాచుకోవడానికి వీల్లేకుండా, వస్తువులు పడిపున్న వాళ్ళు—వీళ్ల విషాదగాథలు ఎన్నో విన్నాం...

అలాటివారి కష్టాలు తలుచుకొని ఒక్కరోజు కాఫీ మానుకొంటే తప్పా? కాఫీహోటల్ మానితే తప్పా?..సినిమాలు మానితే తప్పా?... ఒక్క రూపాయి కలిపివచ్చే పని ఏదిచెయ్యి కలిగినా మేలేగదా —అలాటి స్వల్ప త్యాగం కోసం గృహస్థులు, గృహిణులు పూనుకొంటే, వరదబాధితులకు ఎంతో సహాయం చేయడమేగాక—స్వతహాగా తమ దానగుణాన్ని ప్రదర్శించినట్లవుతుంది కూడా.

వరదలవల్ల కూరగాయలు చాలావరకు లోపించిపోయాయి. కొన్ని కూరలు మార్కెట్‌లో కనిపించడం లేదు. కొన్ని కనిపించినా, వాటి ధరలు సామాన్యులకు అందడం లేదు.

కూరలు తూచే చేతులు వొణుకుతున్నాయి

మొన్న బజారువెళ్లి చూస్తే గోరుచిక్కుడు కాయ వీశ రూపాయిన్నర దాకా పోయింది. ఇది ఎంత విడ్డూరమో చెప్పలేం. దొండకాయ కిలో రూపాయిలో ... కూర్చుంది. తూనిక తూచే వాళ్ల చేతులు గజగజలాడుతున్నాయి— ఎక్కడ ఒక కాయ ఎక్కువ పడుతుందోనని. కొనేవాళ్ళు—గుండెలు అరచేతిలో అదుముకొని డబ్బులు చేతులో పడెయ్యాలసి వస్తోంది. అయినా కూరల కొంటూనే వున్నారు — 'అమ్మో! ఎంత ప్రియమో' అనుకొంటూ తింటూనే వున్నారు.

'ప్రియమైన వస్తువు పైన, అప్రియమైన వనితపైన వ్యామోహం ఎక్కువ' అంటారు పెద్దలు. అదే జ్ఞాపకం వస్తోంది— ఈ ఖరీదుగల కూరలు కొని తొడిమలు పారెయ్యకుండా వండటం, ముక్క వదలకుండా నమలడం చూస్తున్నాము...

మొన్న ఒక పెద్దమనిషి కూరలు కొన్నాడు పంచినిండా అప్పుడేమో పెద్దగా సంశయించినట్లు కనిపించలేదు. కాని కొంచెం ఖరీదులకు వచ్చాడు. అక్కడ మిటమిటలాడే ఎండలో నిలబడ్డాడు. వేళ్లతోగాలిలో లెక్కలువేస్తున్నాడు.

ఇవి మూడున్నర కూరలండీ!

ఇంతలో ఒక ఎరుగున్న వ్యక్తి కనిపించి "ఏమి టిలా నుంచున్నారు?.." అన్నాడు. "ఔను నుంచున్నాను...అడుగు ముందుకు పడక నుంచున్నాను...నాసంచి వంక చూస్తే నాకే ఆశ్చర్యం వేసి నుంచున్నాను...ఇవి మూడున్నర కూరలు. ఇంకో రెండు రూపాయలకు ఖాళీవుంది. మా కీ కూరలు మహాఐతే రెండురోజులు వస్తాయి. ఇంత ఖరీదు పెట్టి ఎలా కొన్నానా అని ఆశ్చర్యంగా వుంది" అన్నాడు.

"కొని విచారపడతారేమిటి? అందులో ఎండలో నిలబడి ...ముందే ఆలోచించుకోవాలి గాని" అన్నాడాయన.

"అదే మనలో వున్న లోపం...చేసి పశ్చాత్తాపం చెందడం...ముందుజాగ్రత్త పడటం మనకువుండదు ... అనే వెర్రి అభిప్రాయం వుంది మనకు. కాలం ఎంత మారిపోతున్నా మనం మారకుండా ... ఇలాగే వుండిపోతున్నామేం ఖర్మం?" అన్నాడాయన.

బయట రోహిణి... మనసులో మృగశిర

"సరే వెళ్లిరండి...ఎండలో కూడా దేనికి నిలబడటం...బయట రోహిణి వచ్చినప్పుడు మనసులోకూడా రోహిణి అయితే ఎలా? మనస్సులో మృగశిర కల్పించుకోవాలి" అన్నాడా మిత్రుడు.

"కూరలు మూడున్నర ఇంకా మృగశిర ఏమిటి? అయిదు తెస్తే రూపాయిన్నర మిగిలింది ఎంత అవమానం!" అన్నాడాయన.

"పోనీ ఆ రూపాయిన్నర అన్నా వరద బాధితులకు ఇవ్వండి. వీలైతే ఈవేళంతా కూరలు మాని వరదబాధితులకు పంపండి...మనస్సు కెంతో శాంతం వస్తుంది" అని మిత్రుడు సలహా చెప్పాడు.

"ఎంత ధరన్నా పెట్టి పుచ్చువంకాయలన్నీ కొన బుద్ధిపుడుతుందిగాని, పుణ్యకార్యాలు చేయడానికి మనస్సు ఒప్పదు!...నిష్ఫలంగా ఆలోచిస్తాను. ఈ రూపాయిన్నరలో అర్ధరూపాయి ... తీసుకు వెళ్ళాలి కూరల్లోకి...ఆడవాళ్లు అరడజను చక్రకేళీలు తెమ్మన్నారు" అంటూ వెళ్లిపోయాడాయన.

ఎంతఖర్చయినాసరే తమ అలవాట్లు, ఆర్భాటాలుమానుకోలేని జనం ఎక్కువగావున్నారు. అవసరం వచ్చినప్పుడు వీరిలో కొంచెం దానగుణం తొంగిచూస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.

చాలాకాలం క్రిందటి మాట— కోస్తా ప్రాంతంలో తుపాను వచ్చి చాలా జీవితాల్ని తూరుమూరు చేసింది. తుపాను బాధితులకు సహాయ కార్యక్రమాలు అమలుజరిపించడం కోసం మంత్రిసత్తములు బయలుదేరి వచ్చారు.

తుపానుమధ్య-మంత్రుల మధుర భోజనాలు

తుపాను బాధితులకు మనిషికి ఇన్ని బియ్యం చొప్పున అని ఇస్తున్నారు. ఆ అన్నంలో వారు కొరుక్కోనేందుకు ఒక మిరపకాయన్నాలేదు.. కాని వచ్చిన మంత్రివర్యుల గౌరవార్థం విస్తరి పదిరూపాయలు చేసేవిందులు గొప్పగా జరిగాయి. "అసలు ఎలాచేశారుఈవిందులు?" అని కొందరు ఆశ్చర్యపడుతుంటే "అసలు వాళ్ల నోటికి ఎలా ఎక్కింది భోజనం?" అని కొందరు ముక్కుమీద వేలు వేసుకొన్నారు. ముక్కుమీద వేలేమిటి! — మూర్ఛపోతే మాత్రం ఎవరు పట్టించుకొంటారు?....

—రావూరు

చిత్రజగత్తు



'మొన్న తుపానుకి మా పుట్టింటి వాళ్ళు బాగానష్టపోయారు! ఏదైనా సహాయం చెయ్యాలి! . . .'
'నిన్నజరిగిన అల్లర్లలో . . . మా పుట్టింటివారు కూడా బాగా నష్టపోయారు! ముందు వాళ్ళకి సహాయం చెయ్యాలి!!'

ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలలో సమైక్యత

మాస్కో శిఖరాగ్ర చర్చలను ప్రారంభిస్తూ శ్రీ బ్రెజ్నేవ్ విజ్ఞప్తి

మాస్కో, జూన్ 5:—

అన్ని వ్యవహారాలలో సమైక్యంగా వ్యవహరించాలని సోవియట్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి లియొనాడ్ బ్రెజ్నేవ్ నేడిక్కడ ప్రారంభమైన ప్రపంచ కమ్యూనిస్టు పార్టీశిఖరాగ్ర సమావేశంలో విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదేళ్లలో ప్రప్రథమంగా నేడిక్కడ ప్రారంభమైన ఈ సమావేశానికి 75 దేశాల కమ్యూనిస్టు పార్టీలు హాజరవుతున్నాయి.

సామ్రాజ్యవాదుల కబంధహస్తాల నుంచి విముక్తికై పోరాటం జరిపే అన్ని అభ్యుదయ శక్తులను ఒకే బాటమీదకు మళ్ళించడానికి ఈ సమావేశం ముఖ్యమైన చర్య కాగలదనే ఆశాభావాన్ని శ్రీ బ్రెజ్నేవ్ వ్యక్తం చేశారు.

మార్క్సిజం—లెనినిజంల ప్రాతిపదికపై అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ మహాసభ తోడ్పడగలదని సోవియట్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి అభిభాషించారు.

ఈ సమావేశం క్రెమ్లిన్‌లోని సెంట్‌జార్జ్ హాలులో సాయంత్రం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5—30 గంటలకు) ప్రారంభమైంది.

పార్టీ రహస్య సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు 110 మంది దేశ, విదేశి పత్రికా రచయితలను సమావేశం హాలును చూడనిచ్చారు.

ఇట్టి ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరగడం ఇది మూడవసారి.

మొదటి సమావేశం 1957లో జరిగింది. రెండవ మహాసభ 1960లో జరిగింది.

రాజస్థాన్ క్షామ ప్రాంతాలలో మురార్జీ పర్యటన

బికనీర్, జూన్ 5 : ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ నేటి ఉదయం జైసల్మీర్ నుంచి ఇక్కడికి వచ్చారు. రాజస్థాన్‌లోని క్షామప్రాంతాలలో మురార్జీ పర్యటిస్తున్నారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌లాల్‌సుఖాడియా ఉన్నారు.

క్షామపరిస్థితులను ఎదుర్కోడంలో ప్రజలు ఎంతో ధైర్యస్థైర్యాలు ప్రదర్శిస్తున్నారని శ్రీ మురార్జీ విలేఖరులకు తెలియజేశారు.

గ్రహబలం

7—6—69 శనివారం

జ్యేష్ఠ బహుళ అష్టమి, శతభిషం పగలు సుమారు9—20 అగస్త్యాస్తమయము, తిలోదన గర్భోత్సవం. ఈరోజు వర్జ్య దుర్ముహూర్తములు విడిచి సాధారణ ప్రయాణములు తప్ప తక్కిన సర్వకార్యములు విడుచుటమంచిది మృగశిర కార్తె రాత్రి 1—45 కు ప్రవేశం. విచిత్రవృష్టి.

మేషం: త్రిప్పట, అవాలభోజనం, కలసిరాని కార్యక్రమాలు. రైలుతప్పిన ప్రయాణికుని స్థితి, వ్యయాధిక్యత. సాయంత్రం కార్యసిద్ధి.

వృషభం: ఉదయం ముఖ్య కార్యక్రమాలుపూర్తి చేయండి. మధ్యాహ్నం వృత్తిలో శ్రమ, స్వల్పలాభం, ఆర్థిక తొందరలు, ఆరోగ్య భంగం, గౌరవభంగం లేదు.

మిథునం: మీ ఆలోచనలు విచిత్రమయినవి. అందని ద్రాక్షపండ్లకు ఆశించరాదు. సాధారణ కార్యక్రమాలు చూసుకోండి. కళత్రంతోను, వృత్తిలోను అభిప్రాయ భేదాలు రావచ్చు.

కర్కాటకం: అనుకూలత లేని రోజు, మౌనంగా కాలంగడపటం మంచిది. విదానిస్తే వృత్తిలో అనుకూలత స్వల్పాదాయం, మధ్యాహ్నం ఋణము చేయుతలంపు ఆరోగ్యభంగం.

సింహం: ఉదయం వున్న అనుకూలత మధ్యాహ్నం వుండదు. ఆర్థికంగా కటకట, కుటుంబక్లేశములు పేరు ప్రతిష్ఠలుక భంగంవచ్చే సూచన. మ వారికి జాగ్రత్త సూచన.

కన్య: ఇంట—బయట అభిప్రాయ భేదాలు. నిలకడలేని ఆలోచనలుంటాయి. కాని ఉదయం యత్నకార్యసిద్ధి. వ్యవహారాను కూలత.

తుల: ఉదయం ఆర్థికంగా లోటుండదు. మధ్యాహ్నం సాహస కార్యక్రమాలు, జూదంవంటి వాటి జోలికి పోతే సంచికాళీ అప్పుకు ఎదురుచూస్తారు.

వృశ్చికం: వృత్తి వ్యాపార రంగాలు ఉదయం అనుకూలం. మధ్యాహ్నం ఆశాభంగం, పనులకు ఆటంకాలు, మాటలలో పొరబాట్లు.

ధనుస్సు: ప్రయత్న కార్యసిద్ధి, జయం మధ్యాహ్నం ఇంటబయట అభిప్రాయ భేదాలు, పటన విద్యాభంగం, ఆరోగ్యం సాధారణం.

మకరం: విజయవంతమైన ఉదయకాలం పనులు ముగించండి. మధ్యాహ్నం ఆర్థికంగా కటకట. వస్తువులపై అశ్రద్ధ పనికి రాదు. ధనిష్ఠవారికి మేలుకువ మంచిది.

కుంభం: ఉదయం మాటలలో పనులు సాధిస్తారు. మధ్యాహ్నం ఆర్థికంగా ప్రయోజనం వుండదు మాటలలో పొరబాట్లు, దురభిప్రాయాలు, ధనిష్ఠవారికి మేలుకువ మంచిది.

మీనం: ఆరోగ్యభంగం, వృత్తి వ్యాపారములలో నిలకడ లేనిస్థితి ధైర్యలోపం పనికి రాదు. [illegible] అవసరం.

శ్రీ చొక్కారావు ఢిల్లీకి పయనం

శాంతి కాపాడాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 5:శనివారంనాడు కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ రాక సందర్భంగా సరియైన వాతావరణాన్ని ఏర్పరచవలసిందిగా తెలంగాణా ప్రాంతీయసంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, విజ్ఞప్తి చేశారు.

శ్రీ చొక్కారావు ప్రధానితోపాటు ఢిల్లీ నుండి వచ్చి తిరిగి ఆమెతోపాటు ఢిల్లీవెళ్లారు.

పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆయన, హైదరాబాద్‌లోను, తెలంగాణాలో చిక్కిన ప్రాంతాలలోను హింసా కాండకు స్వస్తి చెప్పడానికి ప్రధానిచేస్తున్న ప్రయత్నాలపట్ల తమహర్షం వెలిబుచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సుహృద్భావ పర్యటన నిమిత్తం బయల్దేరనున్న సమయంలో ఆమె హైదరాబాద్‌కు రావడం, రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలవల్ల శ్రీమతి గాంధి మనస్సులో ఎంత కలతపడుతున్నదీవ్యక్తపరుస్తున్నదని శ్రీచొక్కారావు అన్నారు.

"ముందుగానే ఎట్టి నిర్ణయమైన అభిప్రాయం ఏర్పరుచుకోకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేనిమిత్తం హోంమంత్రి శ్రీచవన్ హైదరాబాద్‌కు రావడానికి అంగీకరించారు.

సక్రమమైన వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరాన్ని గుర్తించి హోంమంత్రిపర్యటనను సఫలం చేయవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాధ్యతరాష్ట్ర ప్రభుత్వంపైన, ఆందోళనకారులపైన కూడా ఉంది" అని శ్రీచొక్కారావు పేర్కొన్నారు.

శ్రీ చొక్కారావు, నేడు హోం వ్యవహారాల కార్యదర్శి శ్రీ ఎల్.పి. సింగ్‌ను, ప్రధాని కార్యదర్శి శ్రీ ఎన్. జెసర్జీవి, రేపు హోంమంత్రిని కలుసుకుంటారు.

గవర్నర్‌కు చెన్నారెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 5: బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడానికి వెంటనే సిఫార్సు చేసి, రాష్ట్రం సర్వనాశనం కాకుండా రక్షించాలని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎం. చెన్నారెడ్డి జూన్ 3న రాష్ట్ర గవర్నర్‌కు వ్రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన అనంతరం సమితి దృష్టిలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, గూండాలు విచ్చలవిడిగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, ప్రజల ఆస్తి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని శ్రీ చెన్నారెడ్డి అన్నారు. ధైర్యంగా వ్యవహరించి, వెంటనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటన చేయాలని సమితి ఉపాధ్యక్షుడు శ్రీ ఎ. మదన్‌మోహన్ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

కొత్త ప్రాంతాలలో దౌర్జన్య ప్రజ్వలన

అవరోధాలు, అడ్డంకులు కల్పించారు. టెలిఫోన్ తీగెలు త్రెంచివేశారు. అనేక ప్రాంతాలలో కమ్యూనికేషన్లు దెబ్బతిన్నాయి.

లూటీలు

నేటి సాయంత్రం వరకూ కనీసం రెండు లూటీలైనా జరిగి ఉంటాయి. 8 దహనకాండలు కూడా జరిగాయి.

లైబ్రరీ దగ్ధం

మూడు ఇళ్ళు, ఒక పాఠశాల, ఒక ఎన్.సి.సి. ట్రక్కు, ఒక లైబ్రరీ, కొన్ని పాల సరఫరా కేంద్రాలు నగరంలో వివిధ చోట్ల తగులబెట్టబడినాయి.

గాయపడిన మరొకరి మృతి

జూన్ 3న కాల్పులలో గాయపడిన ఒకరు నేడు ఉస్మానియా ఆస్పత్రిలో మరణించినట్లు అధికార వర్గాలవారు తెలియజేశారు.

దీంతో కలుపుకొని హైదరాబాద్, వరంగల్‌లో గత నాలుగు రోజులలోను మొత్తం 25 మంది మరణించారు.

సైనికుల గస్తీ

జంట నగరాలలోని ప్రధాన వీధులలో సైనికులు, పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా ఉన్న గొందులలో, సందులలో కొందరు అల్లరి మూక, దుండగులు తిరుగుతూ రాళ్ళు రువ్వుతూనే ఉన్నారు.

కానిస్టేబుల్స్‌పై దౌర్జన్యం

నేటి రాత్రి ఒక గుంపు, మోటారుసైకిల్‌పై పోతున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌ను, ఒక కానిస్టేబుల్‌ను ఆపి క్రరతతో, రాళ్ళతో వారిని కొట్టారు. మోటారు సైకిల్‌ను ధ్వంసం చేసి దానిని పూర్తిగా దగ్ధంచేశారు.

వివిధ ప్రాంతాలలో ఇళ్ళపై దాడులు జరిగినట్లు కూడా తెలియవచ్చింది.

నిన్న రాత్రి ఆందోళన కారులు కర్ఫ్యూను ధిక్కరించి ట్రిమల్‌ఘరీవద్ద కాంటోన్మెంట్ లైబ్రరీని తగులబెట్టారు. ఆ ప్రాంతంలోనే ఉన్న ఒక బాలికల పాఠశాల ఫర్నిచర్‌కు కూడా నిప్పు పెట్టారు.

హైదరాబాద్ గౌలిగూడాలోని డి. ఇ. ఒ. కార్యాలయానికి, తాళ్ళకవద్ద ఒక ప్రయివేటు ట్రక్కుకు కూడా నిప్పు పెట్టారు.

స్థానిక రైళ్లు రద్దు

బోలారం—ఫలక్‌నామా మీటర్‌గేజ్, నాంపల్లి—సికింద్రబాద్ బ్రాడ్‌గేజ్ సెక్షన్లలో స్థానిక రైళ్ళు ఏవీ నేడు కూడా నడువలేదని రైల్వే ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

ఎలక్ట్రిక్ స్టేషన్ దగ్ధం

హిందూస్థాన్ ఏ.సి. కేబుల్స్ ఫ్యాక్టరీ సమీపానవున్న ఎలెక్ట్రిక్ సబ్ స్టేషన్‌దగ్ధం చేయబడింది.

విమానాల రాకపోకలు రద్దు

కర్ఫ్యూ అమలులో ఉన్న కారణంగా హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానాలు, హైదరాబాద్‌కు వచ్చే విమానాలు అన్నీ రద్దు చేయబడినవి.

మొత్తం 24 మంది మృతి

జూన్2నుంచి తిరిగి కొనసాగిన ఈనాలుగు రోజుల ఆందోళనలోనూ నేటి సాయంత్రం వరకూ మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

వరంగల్‌లో కర్ఫ్యూ కొనసాగింపు

వరంగల్‌లో నేటి రాత్రి 8 గంటలనుండి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూవిధించబడింది.

వరంగల్ జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ వరంగల్ మునిసిపల్ పరిహద్దులలోను, దాని అయిదు మైళ్ళ పరిధిలోను అయిదుగురు అంతకంటె ఎక్కువమంది గుమికూడరాదని, ఆయుధాలుపట్టి తిరగ రాదని 144వ సెక్షన్ క్రింద ఉత్తర్వులు జారీ చేశారు.

నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు నేడు ఆరుగురిని అరెస్టు చేశారు.

తెలంగాణా నాయకులకు ప్రధాని విజ్ఞప్తి

[1వ పేజీ తరువాయి]

కెంతో ఆందోళన కలిగించింది. ఆఫ్ఘనిస్తాన్ పర్యటన సందర్భంగా అయిదు రోజులు దేశానికి దూరంగా ఉంటాను కనుక, ఒకసారి అక్కడికి వెళ్లి చూసివచ్చినట్లయితే మనస్సు కొంత కుదుటపడుతుందని అనుకున్నాను.

ప్రశ్న : అక్కడి ప్రజలను మీరు ఉపశమింప జేయగలరా? ఆందోళన సద్దుమణుగుతుం దంటారా ?

శ్రీమతి గాంధి : చెప్పడం కష్టం. వారిలో కూడా వైరుధ్యాలు, విభిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు చెప్పేమాటలను నేను ఆలకించా లన్నారు. ఆ పని చేశాను. హోం మంత్రి శ్రీ చవన్ హైదరాబాద్ వెడుతున్నారు. తెలంగాణా సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను ఆయన పరిశీలిస్తారు. అయితే, శాంతియుత వాతావరణంలో చర్చలు జరిగినప్పుడే ఆయన ఏదైనా సాధించ గలుగుతారు."

శాంతి పునరుద్ధరణకు శక్తి వంచన లేకుండ కృషి చేస్తామని కొందరు నాయకులు తనకు హామీ యిచ్చారని ప్రధాని చెప్పారు. అక్కడి ప్రజల తక్షణ కోర్కెలు, దీర్ఘ కాలిక కోర్కెలు ఏమిటని ప్రశ్నించగా, "ఆ విషయాలన్నీ మీాకు తెలుసు" అని అన్నారు ప్రధాని.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నట్లుగా ఇది శాంతిభద్రతల సమస్యేనా లేక, దీనికి రాజకీయ పరిష్కారం అవసరమా అని ఒక విలేఖరి ప్రశ్నించారు.

శ్రీమతి గాంధి : ఈ విషయంపై నేను ఎటువంటి వ్యాఖ్యానంచేయడం మంచిదికాదు. దేశీయాంగమంత్రి అక్కడికి వెళ్తున్నారు. ఆయన అక్కడ అందరినీ కలుసుకుని సమస్య యొక్క అన్ని అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మేము ఈ విషయాన్ని చర్చించ గలము."

"దేశం ఎదుర్కొంటున్న చిక్కుల దృష్ట్యా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తుపాను తాకిడి వల్ల ఎదుర్కొంటున్న చిక్కుల దృష్ట్యా, విభేదా లేమైనప్పటికీ, కోర్కె లేమైనప్పటికీ, వాటిని శాంతియుతంగా చర్చించుకోవాలని ఈ తరుణంలో గ్రహించాలి."

దౌర్జన్య పూరిత ఆందోళనవల్ల పనులన్నీ వృథా అవుతున్నాయని శ్రీమతి గాంధి అన్నారు. "శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో సహకరించినట్లయితే, చవన్ పర్యటన ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని, హైదరాబాద్ వెళ్ళిన తరువాత తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

పార్టీ సమస్య కాదు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆందోళన కాంగ్రెస్ పార్టీలోని విషయమే కదా అని ప్రశ్నించగా — "కాదు. ఇతర పార్టీలు కూడా అందులో వున్నాయి" అని ఆమె జవాబిచ్చారు.

ఆమె ఇంతకు ముందే హైదరాబాదుకు వెళ్లి ఉన్నట్లయితే, సత్ఫలితాలు కలిగి ఉండేవికదా అని ప్రశ్నించగా, "అలా చెప్పడం కష్టం" అని ఆమె అన్నారు.

తెలంగాణా పరిస్థితి దృష్ట్యా కేంద్ర నాయకు లెవరైనా రాష్ట్రాన్ని సందర్శించడాన్ని ముఖ్యమంత్రి వ్యతిరేకించలేదని, అయితే అక్కడికి ఎవరైనా వెళ్లినట్లయితే, మరొక పెద్ద ప్రదర్శనకు అది అవకాశ మిచ్చినట్లు అవుతుందని, దానివల్ల చిక్కు పరిస్థితి ఏర్పడగలదని భావించడం జరిగిందని ఆమె అన్నారు.

శాంతిఏర్పడ్డం అవసరం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 5: "శాంతి నెలకొంటేనే తప్ప ఏ సమస్య మీాద నైనా ఎటువంటి నిర్ణయం సాధ్యంకాదు" అని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, గతరాత్రి ఇక్కడ తెలంగాణా నాయకులతో సుదీర్ఘ సంభాషణల అనంతరం పత్రికా విలేఖరుల గోష్ఠిలో నొక్కి వక్కాణించారు.

రాష్ట్ర రాజధానిలో పరిస్థితి విషమరూపం ధరించిన దృష్ట్యా ప్రధాని గతరాత్రి ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చారు, రాజభవన్‌లో ఇంచుమించు తెల్లవారేవరకు తెలంగాణా నాయకులతో సుదీర్ఘ సంభాషణలు జరిగినవి. ఆఫ్ఘనిస్తాన్‌లో పర్యటించి తాను తిరిగి వచ్చేవరకు ఆందోళన విరమించి, శాంతిని పునరుద్ధరించవలసినదిగా తెలంగాణా నాయకులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. సంభాషణలు దాదాపు 4 గంటలు జరిగి, తెల్లవారుజామున 3 గంటలకు ముగిశాయి. తెలంగాణా అగ్ర నాయకులతో ఎక్కువభాగం విడివిడిగాను, సమిష్టిగాను వరుసగా సంభాషణలు కొనసాగినవి.

తెలంగాణా నాయకులతో సంభాషణలకు ముందు, ప్రధానమంత్రి "అవశిష్టం"వారితో అంటే ముఖ్యమంత్రితోను, ఇతర ఆంధ్ర సమైక్యవాద నాయకులతోను చర్చలు జరిపారు.

నాయకులతో సంభాషణలు ముగించిన పిదప, దాదాపు రాత్రి తెల్లవార్లూ రాజభవన్ వద్ద వేచి ఉన్న పత్రికావిలేఖరులతో ప్రధాని అయిదునిమిషాలు మాత్రం మాట్లాడారు.

విలేఖరులతో గోష్ఠి

హైదరాబాదుకు తమరాక ఆంతర్యం ఏమిటని ప్రశ్నింపగా ప్రధాని ఇలా అన్నారు.

"నేను ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఇక్కడికి రాలేదు. ఇక్కడి పరిస్థితికి నేనెంతో ఆందోళన చెందాను. కొద్దిగంటలలో ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లబోతున్నాను కనుక, ఈలోగా ఇక్కడికివచ్చి వెళ్లడం మంచిదని అనుకున్నాను."

"తెలంగాణా నాయకులతో మీరు జరిపిన చర్చలఫలితం ఏమిటి?"

శ్రీమతి గాంధి: నేను ఇక్కడికి ఒక ఫలితం సాధించడంకోసంరాలేదు. ఇక్కడి సంఘటనల పట్ల నా ఆందోళన వ్యక్తంచేయడానికి మాత్రమేవచ్చాను.

తెలంగాణా నాయకులతో జరిపిన సంభాషణలలో, శాంతిని పరిరక్షించవలసినదిగా వారికి విజ్ఞప్తి చేశానని ప్రధాని అన్నారు.

శాంతినెలకొంటేనే తప్ప ఏ విషయం మీదనైనా ఒకనిర్ణయం గైకొనడం సాధ్యం కాదు. పరిస్థితి చక్కబడితేనేగాని, ఆఖరికి తెలంగాణా నాయకులు చేసిన ఫిర్యాదులనైనా పరిశీలించడానికిఅవకాశంచిక్కదు" అని అన్నారు ప్రధాని.

గతరాత్రి జరిపిన సంభాషణలు తమలో ఎటువంటి అభిప్రాయం కలిగించాయని తన విజ్ఞప్తిని తెలంగాణా నాయకులు మొత్తం మీద ఏవిధంగా తీసుకొన్నారని ప్రశ్నించగా ప్రధాని ఇలా అన్నారు:

"ఇదమిత్థమనిగాక, ఫలితం మిశ్రితంగా ఉన్నది. ఇంచుమించు తెలంగాణా నాయకులందరిలో కొంతవరకు 'వైరుధ్యం' ఉన్నట్లు కనిపిస్తున్నది. పరిస్థితి తమ అదుపులోలేదని ఒకవైపున వారు అంటున్నారు. మరొకవైపు నేను హైదరాబాద్‌వస్తే ప్రదర్శన లేవీ జరుగబోవని ఢిల్లీలో నాకు హామీ ఇచ్చారు.

పోనీ, పరిస్థితి ప్రభుత్వం అదుపులో ఉన్నదా అని ప్రశ్నించగా "హటాత్తుగా ఇక్కడికి వచ్చిన నేను ఆ విషయాన్ని గురించి చెప్పలేను" అని అన్నారు ప్రధాని.

సైనిక సహాయం కోరడం ఎలాగా జరిగి నదికనుక, పూర్తి ఆదుపుబాధ్యతలను సైన్యానికి అప్పగించి ఉండడం మంచిదికాదా?

"ప్రధానమంత్రి దీనికి నవ్వుతూ "పార్లమెంటులో అన్నట్లు ఇది కార్యాచరణలో ఒక సూచన" అని అన్నారు. ఈ సూచనను మీరుపరిశీలిస్తారా అని ప్రశ్నించగా, "నేను దాన్నిగూర్చేమీచెప్పడంలేదు. అవి మీరు అన్నమాటలే" అని అన్నారు ప్రధాని.

రాజభవన్‌వద్ద వేచిఉన్న పత్రికావిలేఖరులను ప్రధాని కలిసికొనేసరికి తెల్లవారుజాము 3 గంటలు దాటిపోయినది. కొద్దిసేపు వారితో ముచ్చటించినపిదప, తనకిక మాట్లాడేవ్యవధి లేదని చెప్పి ప్రధాని తొందర తొందరగా బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఉదయం తెల్లవారేసరికి ప్రధాని ఢిల్లీ చేరుకున్నారు.

ఆందోళన వెంటనే విరమించాలి

హైదరాబాద్, జూన్ 5 : కేంద్ర హోం మంత్రి శ్రీ చవన్ జూన్ 7వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు కనుక, తెలంగాణా నాయకులు ఆయనతో జరిపే చర్చలు ఫలప్రదం కావడానికి వీలుగా, ప్రస్తుత ఆందోళనను వెంటనేనిలిపివేసి రాజధానిలో శాంతియుత వాతావరణం నెలకొనేటట్లు చేయడం అత్యవసరమని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి తెలంగాణా నాయకులకు స్పష్టం చేసినట్లు భావించబడుతున్నది. ఇది ప్రజల ఉద్యమం కనుక, ప్రస్తుత పరిస్థితిలో తమ విజ్ఞప్తు లేవీ పనిచేయకపోవచ్చునని తెలంగాణా నాయకులు సందేహం వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ ఆందోళన విరమింప చేయడం అత్యవసరమని ప్రధాని గట్టిగా నొక్కిచెప్పినట్లు భావించబడుతున్నది.

హోంమంత్రి శ్రీ చవన్ జరుపబోయే సంభాషణలకు అనువైన వాతావరణం సృష్టించడమే ప్రధాన మంత్రి ఆకస్మికంగా ఇక్కడికి రావడంలోని ప్రధాన ఆంతర్యమని భావించబడుతున్నది. తెలంగాణా పరిష్కారానికి ప్రధాన మంత్రి ముందే ఖచ్చితమైన ఒక నిర్ణయంతో మార్పులకు వీలులేని జటిలమైన ప్రతిపాదనలేవీ తనవెంట తీసుకు వెళ్లలేదు.

రాష్ట్ర రాజధానిలో పరిస్థితి ఉధృత రూపం ధరించడాన్ని పురస్కరించుకొని అకస్మాత్తుగా నిన్నరాత్రికి రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి తెల్లవారుజామున 3 గంటలవరకు చర్చలు జరుపుతూనే వచ్చారు.

తెలంగాణా ప్రాంతానికి చెందిన వివిధ అగ్రనాయకులలో విడివిడిగా సంభాషణలు జరిపిన తర్వాత, ప్రధాని ఇతర వర్గాలు, పార్టీలకు చెందిన ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు.

మాజీ ముఖ్యమంత్రి, శ్రీ కొండావెంకట రంగారెడ్డితో ప్రధాన మంత్రి 10 నిమిషాలు సంభాషించారు. పార్లమెంటుసభ్యుడు డాక్టర్ జి. ఎస్. మెల్కోటెను కూడా ప్రధాని పిలువనంపారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎన్నికైన పలు ఇతర పార్లమెంటు సభ్యులు, అనేక మంది శాసనసభ్యులుకూడ ప్రధానినికలిశారు.

భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ సి.రాజేశ్వరరావు, రాష్ట్రశాఖ కార్యదర్శి శ్రీ ఎన్. రాజశేఖరరెడ్డి, డాక్టర్ రాజబహదూర్ గౌడ్, ముఖ్దూమ్ మొహియుద్దీన్ ప్రభృతులు, భారతీయ జనసంఘం, స్వతంత్ర పార్టీ ప్రతినిధులు కూడా ప్రధానిని కలిశారు.

సంభాషణలు దాదాపు 4 గంటలు జరిగి తెల్లవారు జామున 3 గంటలకు ముగిశాయి. తెలంగాణా ఉద్యమానికి సంబంధించిన అగ్ర నాయకులతో, ఎక్కువభాగం విడివిడిగా, వరుసగా ఈ సంభాషణలు కొనసాగినవి.

తెలంగాణా నాయకులతో సంభాషణలకు ముందు ప్రధానమంత్రి 'అవశిష్టం'వారితో అంటె ముఖ్యమంత్రితోను, సహచరమంత్రులతోనూ, ఇతర ఆంధ్ర నాయకులు, సమైక్యవాదులతోను చర్చలు జరిపారు.

నిన్న రాత్రి ప్రధానిని కలుసు కొన్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులలో తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, కొత్తగా ఏర్పాటైన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ, మాజీ డిప్యూటీముఖ్యమంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, పార్లమెంటుసభ్యుడు డాక్టర్ జి. ఎస్.మెల్కోటె, శాసన సభ్యులు శ్రీయుతులు కె. అచ్యుతరెడ్డి, టి. అంజయ్య సమితి ఉపాధ్యక్షులు శ్రీ ఎ. మదన్‌మోహన్, శాసన సభ్యుడు శ్రీ బద్రి విశాల్‌పిట్టి, శ్రీ జి. వెంకట స్వామి(ఎం. పి.), శ్రీమతి సంగంలక్ష్మిబాయ్(ఎం. పి.) ఉన్నారు.

తెలంగాణా ఎన్. జీ. వో నాయకుడు శ్రీ కె. ఆర్. ఆమోస్‌కు ప్రధాని కబురు పంపించారు. కాని ఆమోస్ కలుసుకొనడానికి ఆయన రాజభవన్‌కు రాలేకపోయారు.

ప్రధానితో చర్చలు జరిపిన వారిలోశాసన సభ్యుడు, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ జి. లచ్చన్న, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ సి హెచ్. రాజేశ్వరరావు, కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శి శ్రీ ఎన్. రాజశేఖరరెడ్డి, డాక్టర్ రాజబహదూర్‌గౌడ్, శ్రీ మఖ్దూమ్ మొహియుద్దీన్ (ఎం. ఎల్. సి.), శ్రీయుతులు మల్లికార్జున్ సి హెచ్. వెంకటేశ్వరరావు ([illegible] నాయకులు) ఉన్నారు.

కర్ఫ్యూ పొడిగింపు

హైదరాబాద్, జూన్ 5 : జంటనగరాలలో అమలులో వుండి రేపు ఉదయం ఆరు గంటలకు ముగిసే కర్ఫ్యూను, తిరిగి రేపు ఉదయం 10 గంటలనుంచి జూన్ 7వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు పొడిగిస్తున్నట్లు పోలీసు కమీషనర్ నేటి సాయంత్రం ప్రకటించారు.

మెదక్‌లో గరల్స్ హైస్కూలుకు నిప్పు

నిన్న మెదక్‌లో ఒక గరల్స్ హైస్కూలులో 40 మంది విద్యార్థులు ప్రవేశించి ఒక స్టోర్ రూంకు నిప్పు పెట్టారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఇండియా సహకారం

కాబూల్ విందులో భారతప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి హామీ

కాబూల్, జూన్ 5 :—

విద్యా, పారిశ్రామిక శిక్షణ రంగాలలో ఇండియాలో గల వసతులను వినియోగించుకొనవలసిందని భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను కోరారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని శ్రీ నూర్ అహమ్మద్ భారత ప్రధాని గౌరవార్థం నేటి రాత్రి ఇచ్చిన విందులో శ్రీమతిగాంధి ప్రసంగిస్తూ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌లు తమ వాణిజ్యాన్ని విస్తృతం చేసుకొని, సాంకేతిక నైపుణ్యాన్ని పరస్పరం మార్పుచేసుకొనవలసునని అభిభాషించారు.

"మీారు తయారుచేసే వస్తువులు కోరని, లేదా వినియోగించని గృహం ఇండియాలో లేదు. "ఆఫ్ఘనిస్తాన్ ఫలాలకు, సుగంధద్రవ్యాలకు ఇం[illegible]లో ఎంతో గిరాకీ వున్నది" అని శ్రీమతి [illegible] అంటూ ఉభయ దేశాల మధ్య నేరుగా కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోవడం ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య వాణిజ్య విస్తరణకు అవరోధం అయిందని ఉద్ఘాటించారు.

ఇండియా—ఆఫ్ఘనిస్తాన్‌లు రెండూ ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిని, అలీన విధానాన్ని ఎంచుకున్నాయని అంటూ తాము అలీనవిధానం ప్రపంచ సమస్యల పట్ల ఉదాసీనతకు చిహ్నం కాదని, అన్ని దేశాలతో స్నేహ సంబంధాలతో, సహకార భావంతో వుండడమే తమ లక్ష్యమని శ్రీమతి గాంధి ఉద్ఘాటించారు.

సంపన్నమైన దేశాలు నిర్మాణాత్మకవాణిజ్య విధానాలను అనుసరిస్తే, వర్ధమాన దేశాలకు విదేశాల సహాయం అవసరం తగ్గుతుందని శ్రీమతి గాంధి అభిభాషించారు.

ఇతర విధాలుగా ఒత్తిడితోసహాయాన్ని స్వీకరించడంతగదని, అట్టి ఒత్తిడిని ఉభయ దేశాలువ్యతిరేకిస్తున్నాయని ప్రధాని అభిభాషించారు.

శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడకు వచ్చిన కొద్దిసేపటి పిమ్మట నాదిర్షా సమాధిపై పుష్పగుచ్ఛం వుంచి జోహార్లు ఘటించారు.

నేటి సాయంత్రం శ్రీమతి గాంధి ఆఫ్ఘన్ రాజు జహీర్‌షాను, రాణినికలుసుకున్నారు.

ప్రధాని శ్రీనూర్‌అహమ్మద్ ఎటిమదితో కూడా శ్రీమతి గాంధి ఉభయ దేశాలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిపారు.

శ్రీమతి గాంధితో పాటు ఆమె కుమారుడు శ్రీ రాజీవ్, కోడలు సోనియా కూడా ఆఫ్ఘన్ రాజదంపతుల వ్యక్తిగత అతిథులుగా వచ్చారు.

ఆఫ్ఘన్‌రాజుతోచర్చలు

కాబూల్, జూన్ 5: ఆఫ్ఘనిస్తాన్‌లో ఐదురోజుల పర్యటనకై భారత ప్రధాని

కనిపించుట లేదు



కళ్ళం బాపిరెడ్డి.17 సం లు. సుమారు 5'—3" ఎత్తు, చామనచాయ. ఒక కాలు అవుడు. కొంచెం కుంటుతూ నడుస్తాడు, ఎవరైనా ఆచూకీతెల్పిన, అప్పజెప్పినతగుబహుమతి ఇవ్వబడును.

బాబూ! నీవు వెళ్ళి నప్పటినుండి మేమంత దిగులుతో యున్నాము. నీ అమ్మ మంచమెక్కినది. నీ ఇష్టప్రకారము నడిపెదము. వెంటనే తిరిగిరావలెను.

కళ్ళం క్రిష్ణారెడ్డి,
తాడేపల్లి పొన్నూ,
గుంటూరు జిల్లా.

కృష్ణా జిల్లా రెవిన్యూ రిక్రియేషన్ క్లబ్ సహాయార్థము

"ఉషాపరిణయం"

అను నాటకం శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ బృందం వారిచే [కూచిపూడి] విజయవాడలో రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో 7-6-1969 తేది సాయంత్రము 7 గంటలకు ప్రదర్శింపబడును ప్రెసిడెంటు,

కృష్ణాజిల్లా రెవిన్యూ రిక్రియేషన్ క్లబ్, చిలకలపూడి.

'తెలంగాణా ఏర్పాటుకు సిద్ధపడితేనే శ్రీ చవన్ జరిపే చర్చలు ప్రయోజనకరం'

కేంద్ర నాయకులకు డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 5: ప్రధాని దృక్పథం ఏమిటో తెలంగాణాలో ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆమె పట్టుదలగా అదే వైఖరితో ఉన్నంతవరకూ కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ ఇక్కడికి వచ్చి జరిపే చర్చల వల్ల ప్రయోజనం ఉండబోదన్న భయ సందేహాలు తనకు కలుగుతున్నవని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడుడాక్టర్ ఎం. చెన్నారెడ్డి నేటొక ప్రకటనలో తెలియజేశారు.

శ్రీమతి ఇందిరాగాంధి నేటి ఉదయం కాబూల్ వెళ్ళబోయే ముందు ఢిల్లీ విమానాశ్రయంలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ చేసిన ప్రకటనపై డాక్టర్ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

హోంమంత్రి, ప్రధాన మంత్రి కూడా నిష్పక్షిక వైఖరితో వ్యవహరించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం చేయడానికి వారు సిద్ధమై వుండాలి. లేదా అవసరమని భావించేయెడల తుది నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకైనా వారు సిద్ధమై వుండాలి. ఈ విషయాలు [illegible] శ్రీ చవన్ మరి ఏ అంశాలను గురించి చర్చించినా, అవి తెలంగాణా ప్రజలను సంతుష్టిపరచవు. తెలంగాణా తప్ప మరేదీ తమను సంతృప్తి పరచదని తెలంగాణా ప్రజలు సుస్పష్టంగా పునరుద్ఘాటిస్తారు"—అని డాక్టర్ చెన్నారెడ్డి తన ప్రకటనలో వివరించారు.

చవన్ రాక పట్ల అమోస్ హర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో క్షీణిస్తున్న పరిస్థితిపై దర్యాప్తు చేయడానికై కేంద్ర హోంమంత్రి శ్రీ వై.బి. చవన్ హైదరాబాద్ సందర్శించడం పట్ల నేడు తెలంగాణా ఎన్.జి.వో.ల సంఘం అధ్యక్షుడు శ్రీ కె.ఆర్. ఆమోస్ ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై తామున్న అభ్యర్థనను అంగీకరించడం విషయమై నిర్ణయం చేయకుండా ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్ళరని శ్రీ అమోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రత్యేక రాష్ట్రం కన్నా తక్కువైనదేదీ తెలంగాణా ప్రజలు అంగీకరించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అది అభిలషణీయం కాదు" అని ఆయన అన్నారు.

తెలంగాణా నాయకులను శ్రీ చవన్ కలుసుకొనడానికి ముందు, రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ప్రవర్తించాలని ఆదేశించే ముందు ఆయన 'సుహృద్భావ వాతావరణాన్ని' సృష్టించగలరని శ్రీ అమోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేపే శ్రీచవన్ రాక

హైదరాబాద్, జూన్ 5: కేంద్ర హోం మంత్రి శ్రీ వై. బి. చవన్ తెలంగాణా పరిస్థితిపై చర్చలకు జూన్ 7న ప్రత్యేక విమానంలో ఇక్కడకు వస్తారు.

ఆయన వెంట హోంశాఖ కార్యదర్శి శ్రీ యల్. పి. సింగ్ కూడా వస్తారు.

శ్రీ చవన్ తిరిగి జూన్ 9న ఢిల్లీ తిరిగి వెళతారు.

బాపట్ల తాలూకాలో ఇళ్ళు కోల్పోయినవారికి రు. 5 లక్షలు పంపిణీ

బాపట్ల, జూన్ 5: ఇటీవల తుపానులో ఇళ్ళు కూలిపోయినవారి కుటుంబాలకు రు. 5 లక్షలు మొత్తాన్ని ఇక్కడ పంపిణీ చేశారు. తాలూకాలోని తుపాను బాధిత కుటుంబాలకు మరో 25 వేలరూపాయలను రెండు మూడు రోజులలో పంపిణీ చేస్తారు. తహసిల్దార్ శ్రీ జి. వి. మల్లికార్జునరావు ఈ పంపిణీ జరుపుతున్నారు.

ఇంతవరకు 2500 బస్తాల బియ్యం తుపాను వరద బాధితులకు పంపిణీ చేశారు. బాపట్ల తాలూకాలో 500 కుటుంబాలకు వస్త్రాలు పంచిపెట్టారు. వరదలలో మునిగిపోయిన 28 గ్రామాలనుండి వచ్చిన 50 వేలమందికి 30 శిబిరాలలో వసతిసౌకర్యం కల్పించారు (మ.వి.)

ఎరువుల కర్మాగారాల ఏర్పాటు

న్యూఢిల్లీ, జూన్ 5: ఎరువుల కర్మాగారాలను నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు భారత్‌కు వున్నదని ఎరువుల కార్పొరేషన్ విడుదలచేసిన పత్రికా ప్రకటన తెలియపరుస్తోంది. దుర్గాపూర్, బరౌని, కామరూప్ వద్ద నెలకొల్పుతున్న కొత్త ఎరువుల కర్మాగారాలకు డిజైనుపని, ఇంజనీరింగుపని దేశంలోని సాంకేతిక నిపుణులే నిర్వహిస్తున్నారు.


అందమైన ఉంగరాలు స్వచ్ఛమైన వజ్రాలవి
బా పాలాల్ & కంపెనీ
నగలు చేయువారు, రతన్ బజారు, మద్రాస్-3.

నోటీసు

నందిగామ, తిరువూరు, విజయవాడ (విజయవాడ పట్టణము మినహా) తాలూకాలలో వున్న విద్యుచ్ఛక్తి వాడకందార్ల సౌకర్యమునకై ప్రత్యేక ఎలక్ట్రిసిటి రెవిన్యూ ఆఫీసు 1.6.69న విజయవాడ (దుర్గాపురం)లో ప్రారంభింపబడినది. 9—6—69 నుండి విజయవాడ ఆఫీసులో మామూలుగా అన్ని పనులు ప్రారంభింపగును. కనుక పైన పేర్కొన్న ప్రదేశము లందలి కన్స్యూమర్లందరు గుడివాడ ఎలక్ట్రిసిటీ రెవిన్యూ ఆఫీసుకు బదులుగా డిప్యూటీ చీఫ్ అక్కౌంటెంటు, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు, రూరల్స్, విజయవాడ—3తో వ్యవహరించవలయును.

యస్. నూర్ సింగ్,
సూపరింటెండింగ్ ఇంజనీర్-ఆపరేషన్, విజయవాడ.

రత్న పుష్టి లేహ్యం

బలహీనతవల్ల మనస్సుకు కల్గు కష్టములు, దేహమునకు ఏర్పడు నీరసమును పోగొట్టి బలం, పుష్టి, తేజస్సు, జ్ఞాపకశక్తి, వరములకు మంచి సత్తువ కల్గించు గొప్పలేహ్యం. త్వరిత గుణమునకు మా ఆయుఃచెందూరంతో కల్పిఉపయోగించండి. పత్యంలేదు: లేహ్యం ధర: రూ. 10. లు, ఆయుః చెందూరం వెల: 5. వలయువారు స్వయంగా లేదా వి.పి.పి. ద్వారా పొందవచ్చును.
శ్రీ అంబికా మెడికల్ హాల్
పి. బి. నెం. 300, 19, తుమరప్ప మొదలి వీధి, మురుగన్ టాకీస్ సమీపం, మద్రాసు—1. ఫోన్ నెంబరు: 37533.

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

1970 కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్. వివరములకు వ్రాయండి.
The Coronation Litho Works, Sivakasi.

కావలెను

ఫార్మాస్యూటికల్ మరియు ఫర్టిలైజర్ కన్సరన్ (యు. యస్. ఎ. సహకారముతో)

ఆంధ్రప్రదేశ్ బ్రాంచీలకు క్రిందివారు కావలెను
1. సేల్సు ఎగ్జిక్యూటివ్‌లు అర్హత: బి. యస్. సి.
2. ఆఫీసు మేనేజర్లు అర్హత: బి. ఏ., ఫైనల్ పరీక్షకు హాజరయిన వారుకూడ దరఖాస్తు చేయవచ్చును.
3. అసిస్టెంటు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు
4. ఆఫీసు అసిస్టెంటులు

అర్హతలు: ఎస్.ఎస్.ఎల్.సి. లేదా దానికి సమానము.
వయస్సు: 27 సం.ల లోపు.
జీతము 1 అండ్ 2: రు. 350 నుంచి 700 3 అండ్ 4: రు. 180 నుంచి 360. తెలుగు మాట్లాడగలిగి రు 2,000 డిపాజిట్ చేయగలవారు మాత్రమే దరఖాస్తు చేయవలెను. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా పోస్టు చేయబడగలరు. స్వంత దస్తూరిగల కవరులో 15—6—69 లోగా బాక్సునెం: 2587 కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3 కు దరఖాస్తులు పంపండి.

టెండరు నోటీసులు

కొరిశపాడు పంచాయతీ సమితి

గుంటూరుజిల్లా కొరిశపాడు పంచాయతీ సమితికి వలయు యినుపగొర్రులు (Iron Cultivators) సప్లయి చేయుటకు సీలు వేసిన టెండర్లు ది 15—6—69 సాయంత్రము 4 గంటలలోగా సమితి ఆఫీసుకు చేరునటుల కోరబడుచున్నవి. వివరములకు రు 2 — చెల్లించి సమితి ఆఫీసునుండి పొందవచ్చును.

(సం) పి. పన్నిబాబు,
బ్లాక్‌డెవలప్‌మెంట్ ఆఫీసరు, కొరిశపాడు.

ఏజంట్లు కావలెను

1970 సంవత్సరపు ఫొటో ఆఫ్‌సెట్ కాలండర్లకు ఆర్డర్లు బుక్‌చేయుటకు ఏజంట్లు కావలెను. 40 శాతమువరకు కమీషను. వాసన్ ఆఫ్‌సెట్ ప్రింటర్సు, పోస్టు బాక్సు నెం. 197, శివకాశి.

కావలెను

అనుభవము కలిగిన యువతులు విజయవాడలో ప్లాస్టిక్ వస్తువులు కాన్వాసర్స్‌గా (Canvassors) పనిచేయుటకు కావలెను. వివరములకు పోస్టు బాక్సు నెం. 2588 కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ.

జపాన్ ఆర్ట్ చీరెలు, టెర్లిన్ సూటింగులు, రెడీమేడ్ దుస్తులు, టవల్సు, నైలాన్ సాక్సులకు ఆర్డర్లు సేకరించుటకు రు. 650 జీతము లేదా మంచి కమీషన్‌పై సేల్స్‌మెన్ ఉద్యోగము ఖాళీగా యున్నది. శాంపిల్సుకు వ్రాయుండి.
FOREIGN AGENCIES (66)
POST BOX 1456, DELHI-6.

యస్. వి. లూథ్. ఎ. హైస్కూలు, చాటగడ్డ, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లా.

పై పాఠశాలయందు 1969—70 సంవత్సరమునుండి పనిచేయుటకు పూర్తి అర్హతలుగల ఒక సోషల్ స్టడీస్ బి. ఇడి., ఒక నేచురల్ సైన్సు బి. యిడి., ఒక గ్రేడు 2 తెలుగు పండితుడు, ఒక గ్రేడు 2 హిందీ పండితుడు, ఒక హయ్యర్ గ్రేడ్ టి. టి. సి. డ్రాయింగు మాష్టరు కావలయును. పూర్తి వివరములతో దరఖాస్తులు 10—6—69 లోగా పాఠశాల కరస్పాండెంటు గారికి పంపుతూ, కాపీని జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు—4 కు పంపవలెను.

మైనేని రాజగోపాలరావు,
కరస్పాండెంట్.

నక్సలైటుల చర్యల అణచివేతకు అదనపు పోలీసుదళాలు

ముఖ్యమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జూన్ 5: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంజిల్లాలో నక్సలైటుల కార్యకలాపాలు మరింత విశృంఖలంగా సాగుతున్నవని ఇక్కడకు అందిన తాజా సమాచారంబట్టి తెలుస్తున్నది" ఈ నక్సలైటుల దురాగతాలను ఎదుర్కొనడానికి పెద్దన్యాస్ని ప్రవేశపెడతా"మని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని పత్రికావిలేఖరులు అడుగగా అందుకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ అదనంగా మూడు దళాల రాష్ట్రప్రభుత్వ పోలీసులను ఇందునిమిత్తం వినియోగించగలమని చెప్పారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నదని ఆయన అంగీకరించారు.

గ్రామీణప్రాంతాలలో ముందుగానే హెచ్చరిక నోటీసులు పంపి నక్సలైటులు దాడులు జరుపుతున్నారని, భూస్వాములను హత మార్చుతున్నారని ప్రభుత్వానికి అందిన వార్తలద్వారా తెలిసింది.

పాతపట్నం తాలూకా లోహబజార్ గ్రామములో మే 25 రాత్రి ఈ నక్సలైటులు దాడి జరిపి శ్రీ ఇందువందనరావు అనేవ్యక్తిని హత్యచేసి రు 10,000ల విలువగల ఆస్తిపాస్తులను దోచుకుపోయారు. మరి పది గృహాలపైకూడా దాడులు జరిపి నగదు,నగలు వస్త్రాలు మొత్తం రు 37,500 విలువైనవి పట్టుకుపోయినట్టు చెప్పబడింది. కొందరు నక్సలైటులపై లోగడ రిజిస్టరు చేసిన కేసులలో శ్రీ ఇందువందనరావు మరి ఇద్దరితో సాక్ష్యం యిచ్చినందువల్ల ఆయనపై ఈ దాడి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పార్లమెంటులో స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి. రంగా నక్సలైటుల కార్యకలాపాలను గూర్చి వివరాలతో కూడిన ఒక లేఖ వ్రాస్తూ నక్సలైటులను అణచివేయుటానికి శ్రీ చవన్ సహాయాన్ని కోరారు.

మెక్సికన్ విమానానికి ఘోర ప్రమాదం

మెక్సికో, జూన్ 5: 72మంది ప్రయాణికులతో ఉన్న ఒక మెక్సికన్ బోయింగ్ విమానం, నిన్న ఉత్తర మెక్సికో ప్రాంతంలోని మాంటెర్రీకిదగ్గరలోకూలిపోయింది. ప్రయాణికులలో ఎవరైనా బ్రతికి బయటపడి ఉంటారనే ఆశలేదని అధికార వర్గాలవారు అన్నారు.

ప్రయాణికులలో ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ ఒసూనా కూడా ఉన్నారు.

విమాన శిథిలాలు అనేక వందల గజాల దూరం ఎగిరి పడ్డాయి.

ఇండోర్ అల్లరులలో 12 మంది దుర్మరణం

మొత్తం 725 మంది అరెస్టు: 275 మందికి గాయాలు: క్రమేణా ప్రశాంత పరిస్థితి

ఇండోర్, జూన్ 5: నిన్న కల్లోల ప్రజ్వలనకు గురి అయిన ప్రాంతాలలో నేటి ఉదయం రెండు శవాలు కనుపించడంతో ఆదివారంనుంచి ఇక్కడి కల్లోలాలలో మరణించిన వారి సంఖ్య 12 కు పెరిగింది.

నేడు బయల్పడిన రెండు శవాలలో ఒకదానిపై కత్తిపోటు గుర్తులున్నవి. మరొక శవం మురుగు కాల్వలో కనుపించింది. ఈ ఇరువురు ఎవరో తెలియ లేదు. కాని ఈ కల్లోలాలలో మరణించిన వారేనని భావిస్తున్నారు.

ఇది లా వుండగా కర్ఫ్యూ విధించిన ప్రాంతాలలో గతరాత్రి అంతా హింసాదౌర్జన్య సంఘటనల వార్తలు అందినవి.

అల్లరిమూకలు గుంపులు గుంపులుగా తిరుగుతూ గృహాలను, షాపులను, పెట్రోలు పంపులను దగ్ధం చేశారు. 200మంది గల మూక ఒక పోలీసు ఆఫీసరును చుట్టుముట్టగా ఆయన కాల్పులు జరిపారు.

అయితే చెదురుమదురుగా ఏవో సంఘటనలు జరిగినా మొత్తం మీద పెద్ద ప్రాంతాలలో పరిస్థితి అదుపులోనే వున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. కె. లహిరి నేడు తెలిపారు.

పరిస్థితిని అదుపులో ఉంచడానికై స్వయం సహాయంతోపనిలేదని మధ్యప్రదేశ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు. మంగళవారం నాడు పిలిపించిన సేనలను కూడా వెనక్కు పంపించారు.

ఇండోర్‌లో కల్లోలాలు ఆరంభమైనప్పటి నుంచి ఇంతవరకు 725 మందిని అరెస్టు చేశారు. కల్లోలాలలో మొత్తం 275మంది గాయపడ్డారు.

పరిస్థితి క్రమేణా మామూలుగా తయారవుతున్నట్లు తెలుస్తున్నది.

కర్ఫ్యూ పొడిగింపు

ఇండోర్, జూన్ 5: ఇండోర్‌లో కర్ఫ్యూను నేటి ఉదయం గం 10-ల నుండి మరొక 21 గంటలపాటు పొడిగించారు.

నగరంలో అనేకచోట్ల దహనకాండ జరగడంవల్ల కర్ఫ్యూను పొడిగించవలసి వచ్చింది. కిలిశాంపాండు ప్రాంతంలో మోటారు వాహనాలు, స్కూటర్లు బాగుచేసే ఎనిమిది గ్యారేజీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇంకా అనేకచోట్ల దహనకాండ జరిగింది.

కార్నీస్‌పాయింట్, న్యూజెర్సీ, జూన్ 5: నిన్న ఇక్కడ డ్యూపాంట్ రసాయనాలఫ్యాక్టరీలోని ఒకభాగంలో వరుసార్లు పేలుళ్లు సంభవించడంవల్ల చాలామంది గాయపడ్డారు. ఎంతమందిగాయపడిందీఇంకాతెలియలేదు.

'బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పోవాలి' కేంద్రానికి

శ్రీ సి. రాజేశ్వరరావు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 5: బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం పదవిలో నుండి తప్పుకునేటట్లుచేసి, తెలంగాణా సమస్యకు రాజకీయ పరిష్కారం కుదర్చడానికి కేంద్ర ప్రభుత్వం తనకు వీలయిన చర్యలన్నింటిని గైకొనాలని సి.పి.ఐ. ప్రధాన కార్యదర్శి శ్రీ సి. హెచ్. రాజేశ్వరరావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని అధికారంనుండి తొలగించి, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటుచేయాలని రాష్ట్ర సి.పి.ఐ. విభాగం సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రదర్శనల రూపంలో నిరసన తెలియజేయవలసిందిగా కార్మిక వర్గాన్ని సెక్రటేరియట్ అర్థించింది.

ముఖ్యమంత్రి పదవినుండి తప్పుకున్న తర్వాతనే తెలంగాణాను గూర్చి సక్రమంగా అవగాహన చేసుకోవడానికి ప్రధానితో సహా ఎవరికైనా వీలవుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కొత్వాల్ సీతయ్యగుప్తా నేడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రపతి పాలనకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 5: ప్రస్తుత పాలనలో పరిపాలనయే స్తంభించిపోయి, ప్రాణాలకేరక్షణ లేకపోయినందున అసెంబ్లీని తక్షణంరద్దుచేసి, రాష్ట్రపతి పాలనను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని తెలంగాణా పీపుల్స్‌పార్టీ చైర్మన్ శ్రీ పి. బి. వీరారెడ్డి నేడొక ప్రకటనలో కోరారు.

కరీంనగర్‌జిల్లా అనావృష్టి సహాయ కార్యక్రమాలు

కరీంనగర్, జూన్ 5: జిల్లా అభివృద్ధి బోర్డు యొక్క సమావేశం జిల్లా కలెక్టరు శ్రీ మాలకొండయ్య అధ్యక్షతను సమావేశమై అనావృష్టి సహాయ కార్యక్రమాలను గురించి సమీక్షించారు.

పోచంపాడు ప్రాజెక్టు కాల్వలపై రు. 11.5 లక్షలు, 115 పి. డబ్ల్యు. డి. స్వల్ప ఇరిగేషన్ కార్యక్రమములకు రు. 5.5 లక్షలు 75 ఇతర ఇరిగేషన్ కార్యక్రమములకు, రు. 16 లక్షలు ఈ సమీక్షా కాలంలో ఖర్చు చేయబడిందని తెలిసింది.

రు. 4.10 లక్షల అంచనాతో ప్రారంభించనున్న 118 కొత్త ఇరిగేషన్ పనులకు గాక, రు.12.41 లక్షలు వ్యయంతో 5.13 స్వల్ప ఇరిగేషన్ కార్యక్రమాలను కూడా జిల్లా పరిషత్తు చేపట్టింది.

తొంభై ఏడు గ్రామాలలో రు. 3.75 లక్షలు ఖర్చుతో భూసార రక్షక కార్యక్రమాలు అమలు చేశారు.

తక్కావీ బుణాల క్రింద రు. 10.70 లక్షలు పంపిణీ చేశారు.

68—69సంవత్సరానికి రాబోయేటు అంచనా నివేదికను బోర్డు ఆమోదించింది.

కొత్తగా ఒక గ్రామానికి విద్యుదీకరణ జరిగింది. 99వ్యవసాయ కార్యక్రమాలకు కొత్తగా విద్యుచ్ఛక్తి సరఫరా చేశారు. (వ. వి.)

కరీంనగర్‌జిల్లా వ్యవసాయ అభివృద్ధి పథకాలు

కరీంనగర్, జూన్ 5: పోచంపాడు ఆయకట్టు ప్రాంతంలో ప్రచారం చేయడానికి ఏ యే భూములలో ఏ యే పంటలను పండించవలసినదీ ఒక పథకాన్ని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు రూపొందించినట్లు జిల్లా కలెక్టరు శ్రీమాలకొండయ్య చెప్పారు.

1970 సంవత్సరం జూన్ నాటికి పోచంపాడు ప్రాజెక్టు నీరు సేద్యానికి లభించడం ప్రారంభమవుతున్నదని యిక్కడ జరిగిన సమావేశంలో భూసార నిపుణులు, కొలనైజేషన్ ఆఫీసరు సబ్ కలెక్టరులతో వెళ్ళి కలెక్టరు స్థలాన్ని నిర్ణయించారు.

ప్రత్తిపంట, చెరుకుపంట, అభివృద్ధి విషయమై జిల్లా అభివృద్ధి బోర్డు రూపొందించిన పథకాలను వ్యవసాయ డైరెక్టరు ఆమోదానికై ఆయనకు సమర్పించారని తెలుస్తున్నది. (వ. వి.)

హసన్‌పర్తి రైల్వే స్టేషన్ దగ్గరం

ముసుగుధరించిన 50 మంది వ్యక్తుల చర్య

హైదరాబాద్, జూన్ 5: దక్షిణమధ్యరైల్వేలోని ఖాజీపేట—బల్లార్షా సెక్షనులో గల హసన్‌పర్తి స్టేషను అసిస్టెంట్ స్టేషను మాస్టరుపై గతరాత్రి 50 మంది అజ్ఞాత వ్యక్తులు దాడి జరిపి, కత్తి చూపించి ఆయనను భయపెట్టినట్టు తెలియవచ్చింది. వారంతా ముసుగుధరించి ఉన్నారని, స్టేషనులోని రికార్డులకు, ఫర్నిచర్‌కు, టిక్కెట్లకు నిప్పు పెట్టారని అసిస్టెంట్ స్టేషను మాస్టరు పోలీసులకు యిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిసర ప్రాంతంలోగల 20 మంది సైనికులను ఆ సంఘటన స్థలానికి హుటాహుటిని పంపారు.

ఈ దుండగులు రైల్వేస్టేషనుపై దాడి జరపడానికిముందు టెలిఫోను వైరులనుకత్తిరించివేసి, స్టేషను నుండి ఖాజీపేటకువెళ్ళే అన్ని కమ్యూనికేషనులకు అంతరాయం కలిగించారు.

ఫిర్యాదుచేసే నిమిత్తం ఒక లైట్ ఇంజనులో ఖాజీపేటకు స్టేషను మాస్టరు రావాల్సి వచ్చింది.

సర్వోదయమండలి కార్యదర్శి ప్రకటన

నాగర్‌కర్నూలు, జూన్ 5: నాగం కర్నూల్లో ప్రత్యేక తెలంగాణా వాదుల దౌర్జన్య చర్యలను ఖండిస్తూ, మహబూబ్‌నగర్ జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి శ్రీ జి. వి. సుబ్బారావు నిన్న చేసిన ఒక ప్రకటనలో శ్రీ రామచంద్రారెడ్డి సమైక్యతా వాదులన్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమంటూ ఇలా తెలుపుతున్నారు:

నాగర్ కర్నూల్‌లో మే 26 న సమైక్యతా వాదులపై అభాండాలువేస్తూ నిరసనప్రకటనలు వెలువడినవి. మే 25 న తేదీన ముఖ్యమంత్రి బహిరంగసభను విఫలము చేయుటకు విశ్వప్రయత్నము చేసిన ప్రజాసమితి నాయకులు, సభ విజయవంతము కాగానే ఆ సాయంత్రం 6—45 నుండి కొన్ని ఇండ్లలో విద్యార్థులతో ప్రజలపై రాళ్ళు రువ్వించడానికి పూనుకున్నారు. దీని ఫలితముగా పోలీసు వ్యానుకు, సబ్ఇన్‌స్పెక్టరుకు దెబ్బలుతగిలినవి. సమావేశముతో పాల్గొన్న వారికి ఏవిధముగానైనా హాని కలిగించాలని రాత్రి 11 గంటల వరకు విద్యార్థులురాళ్లను ప్రయోగిస్తూనే ఉన్నారు. పోలీసువారు కూడా ఎట్టి జోక్యం కలిగించుకొన లేదు.

25 వ తేదీన నాగర్ కర్నూలునుండి వచ్చు ప్రైవేటు సర్వీసు బస్సులు, ఆర్. టి. సి. బస్సులు సహితం రద్దు చేయబడినవి. నాగర్ కర్నూలులో స్థానికముగానున్న శ్రీ బాలేసాబు 2 లారీలను సమైక్యతా వాదులకు 25 వ తేదీన ఇవ్వవలెనని కోరగా, వ్యాపారరీత్యా అందరికీ వంచగా ఉండవలసిన వాడనని తెలంగాణా ప్రజాసమితివారు ఆ లారీలకు ఏదుపరి నష్టము చేస్తారనే కారణంతో లారీలను పోలీసువారి భద్రతకు స్టేషన్‌లో ఉంచారు. 26 వ తేదీన తన లారీలను పోలీసు స్టేషను నుంచి ఇంటికి తీసుకు వస్తున్న సమయంలో శ్రీ నాగం ప్రతాపరెడ్డి ఇంటిలో నున్న విద్యార్థులు లారీపై రాళ్లు విసురుట వలన ముందు అద్దములు పగిలి లారీ నడుపుచున్న బాలేసాహెబ్‌కు గాయాలు తగిలాయి. బాలేసాహెబ్‌కు జరిగిన నష్టమునకు నిరసిస్తూ, అతని సోదరులు లారీ డ్రైవర్లు, ఇతరులు ప్రతాపరెడ్డి యింటిలోనున్న విద్యార్థులను ఆ పరిసర ప్రాంతములో దాగుకొన్న విద్యార్థులను కొట్టినారు. ఆ సందర్భములో ప్రతాపరెడ్డి నరసింహారెడ్డి, నరసింహారావులకు దెబ్బలుతగిలినవి. ప్రతాపరెడ్డికి తీవ్రముగా దెబ్బలు తగిలి వచ్చుటకి ప్రాణాపాయము తప్పినది. సమైక్యతా వాదులకు, ఈ దాడికి ఏ విధమైన సంబంధము లేదు. శాసనసభ్యులు శ్రీ వి. ఎన్. గౌడ్ ఈ సందర్భమున బాలేసాహెబ్, అతని అనుచరులను నివారించి శాంతిపరిచి పంపక పోయిన తీవ్ర పరిణామములు సంభవించెడివి.

శ్రీ రామచంద్రారెడ్డి సమైక్యతా వాదుల అత్యాచారాలు మోపుతూ చేసిన ప్రకటనలోని విషయాలు వాస్తవాలు కావు. శ్రీ వి. ఎన్. గౌడ్‌తో కలిసి ఒక సమావేశంలో వారు ప్రసంగించడానికి తగిన శాంతియుత వాతావరణాన్ని కలిగించ వలసినదిగా కోరుతున్నారు.

హుజూర్‌నగర్ సమితి అధ్యక్షుని ప్రకటన

కోదాడు, జూన్ 5: హుజూరు నగరు పంచాయతీ సమితి అధ్యక్షులు శ్రీ ఆర్. విశ్వనాథం సమైక్య రాష్ట్రమును రాష్ట్ర సమగ్రతను సంరక్షించుటను సమర్థిస్తూ, నిన్నటిక కరపత్రమును విడుదల చేశారు. హుజూరు నగరు పంచాయతీ సమితి సభ్యులు ఇటీవల సర్వసభ్య సమావేశమునందు ఆంధ్రప్రదేశ్‌ను సమర్థిస్తూ, చేసిన తీర్మానమును ననుసరించి, తానుకూడా సమైక్యతను సమర్థిస్తున్నట్లు ఆ కరపత్రములో పేర్కొన్నారు. ఇటీవల మాజీ కేంద్రమంత్రిడాక్టర్ చెన్నారెడ్డి నల్లగొండజిల్లాకు రాకముందు వెలువడిన పత్రికా ప్రకటనయందు ఈ సమితి అధ్యక్షుడు కూడా ప్రత్యేక రాష్ట్రమును సమర్థించినట్లుగా ప్రకటింప బడింది. ఆ ప్రకటనను పురస్కరించుకుని వీరు ఈ కరపత్రమును విడుదల చేసినట్లు తెలుస్తున్నది. (వ. వి.)

ప్రత్యేక రాష్ట్రానికి పది సమితుల సమర్థన

కరీంనగర్, జూన్ 5: కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, జగిత్యాల్, మల్యాల, గంగాధర, హుజూరాబాద్, సుల్తానాబాద్, దేవరపల్లి, హుస్నాబాద్, పెద్దపల్లి, పంచాయతీ సమితులు ప్రత్యేక రాష్ట్రంకావాలని కోరుతున్నాయి.

జిల్లాలో మిగిలిన [illegible] సమితులు మద్దతుగా ఉన్నాయి. (వ. వి.)

'నాగార్జునసాగర్ కాలువలపని చురుకుగా నిర్వహించాలి'

కోదాడులో ప్రాజెక్టు ఉద్యోగుల సమావేశంలో డాక్టర్ కె.ఎల్.రావు ఉద్బోధ

కోదాడు, జూన్ 5: నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ, ఇతర కాలువల నిర్మాణముతోపాటు లిఫ్ట్ పథకములు కూడా వెంటనే అమలు జరగాలని ప్రాజెక్టు అధికారులు సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎడమ కాలువపై 72 వ మైలు వరకే లిఫ్ట్ పథకమును ఆమోదించిన విషయమును గురించి ప్రస్తావిస్తూ, 72 వ మైలు తరువాత కూడా లిఫ్ట్ కొనసాగునట్లు ఏర్పాటు జరుగవలెనని, ఇప్పటివరకు ఆమోదించబడిన దశవరకు లిఫ్ట్ కార్యక్రమ సర్వే ప్రాజెక్టు అధికారులు చేపట్టుటకై చీఫ్ ఇంజనీరును ఆదేశించారు. ప్రధాన కాలువ నిర్మాణ కార్యక్రమములను సమీక్షిస్తూ, జాప్యము లేకుండా ప్రభుత్వ నిర్ణయానుసారము రైతులకు నీటి సరఫరా కలుగ జేయాలని ఉద్బోధించారు.

కోదాడ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ కె. జితేంద్రరెడ్డి అభ్యర్థనను పురస్కరించుకుని, కాగితా రామచంద్రపురం గ్రామము వద్ద 1600 ఎకరముల ముంపునకు రక్షణగా, ప్రధాన కాలువకు రెండువైపుల కట్టల నిర్మాణము జరగాలని హామీ ఇచ్చారు.

నందిగామ బ్రాంచి కాలువ మార్గమును పరిశీలిస్తూ, ఈ కాలువ నిర్మాణము కొరకు రైతుల భూములు నష్టపడకుండ చూడగలమని, ఈ సందర్భమున పాలసముద్రము నాగుగుండు కాలువలను చేపట్టుట సముచితమని, కోదాడు సమితి అధ్యక్షుడు చేసిన సూచనను మంత్రి ప్రత్యేకముగా అభినందిస్తూ, వెంటనే సర్వేచేసి, చేపట్టుటకు ఆదేశించారు. నందిగామ బ్రాంచి కెనాల్ ఎడమ కాలువలో ఒక భాగమని, హుజూరు నగరు తాలూకాకు నీరు అందజేయుటకుముందే నందిగామకు నీరును కొనసాగించు ప్రయత్నము జరుగుతున్నదన్న విమర్శను మంత్రి తీవ్రముగా ఖండిస్తూ, ఇటువంటి జరుగుట అసంభవమనీ, దీర్ఘకాలము అవసరమయ్యే నిర్మాణములు ముందు చేపట్టుట జరుగుతుందనీ, స్వల్పకాలము అవసరమయ్యే కార్యక్రమాలు తరువాత చేపట్ట బడగలవనీ అన్నారు. ప్రాంతీయ నిష్పక్షతతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను నిరాకరించారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ జి. ఎస్. రెడ్డి, శాసనసభ్యుడు శ్రీ అక్కిరాజు వాసుదేవరావు మంత్రికి తమ కృతజ్ఞత వ్యక్తపరిచారు. (వ. వి.)

8న ఉస్మానియా సిండికేట్ సమావేశం

పరీక్షల నిర్వహణకై పరిశీలన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 5: జంటనగరాలలో తెలంగాణా జిల్లాలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా జూన్ 12న యూనివర్సిటీ పరీక్షలను (పాత రెగ్యులేషన్ డిగ్రీ పరీక్షలు, ఉస్మానియా మెట్రిక్, డి. ఒ. ఎల్. బి. ఒ. ఎల్. ప్రవేశ పరీక్షలు) వాయిదా వేయాలా అన్న విషయం, ఇంతకుముందు ప్రకటించినట్లు జూన్ 9న కళాశాలలు తిరిగి తెరవడమా, వద్దా అన్న విషయంగూర్చి పరిశీలించడానికి ఉస్మానియా యూనివర్సిటీసిండికేట్ జూన్ 8వ తేదీన అత్యవసర సమావేశం జరుపనున్నది.

జె. వి. నరసింగరావు కుమార్తె వివాహం

ఆంధ్రప్రభ ప్రతినిధి

హైదరాబాద్, జూన్ 5: నేటి సాయంత్రం ఇక్కడ గగన్‌మహల్ రోడ్డు భరత్ స్కౌట్సు గైడ్సు భవనంలో రాష్ట్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జె.వి. నరసింగరావు తమ కుమార్తె రేణుకను శ్రీ కె.వి. రాజేశ్వరరావు కుమారుడు శ్రీ రామ్‌దేవ్ కిచ్చి వివాహం జరిపించారు.

తెలంగాణా హెచ్. యస్. సి., యస్.యస్.సి. పరీక్షల నిలుపుదల

హైదరాబాద్, జూన్ 5—

రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణా హెచ్. ఎస్. సి. సప్లిమెంటరీ పర్సన్స్, యస్. యస్. సి. పరీక్షలను రాష్ట్రప్రభుత్వం వాయిదావేసింది.

ఆంధ్రలోని కాకినాడ — విజయవాడ, కర్నూలులతో సహా రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణా హెచ్.యస్.సి, సప్లిమెంటరీ పర్సన్స్, ఎస్.ఎస్.సి. పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదావేసింది.

నిన్న రాత్రి 9గంటల నుంచి జూన్ 6 ఉదయం వరకు కర్ఫ్యూ విధించినందున ఈ చర్య గైకొన్నారు. ఈ పరీక్షలు మొన్ననే ప్రారంభమైనవి. మిగతా పరీక్షల తేదీలను ప్రభుత్వం తర్వాత ప్రకటించగలదు.

ప్రధాని.కృష్ణమీనన్ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 5: శ్రీ వి. కె. కృష్ణమీనన్ నిన్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధిని కలుసుకున్నారు.

తర్వాత ప్రధానిని కలుసుకున్నవారిలో శ్రీ కె. డి. మాలవీయ కూడా ఉన్నారు.

బ్రిల్® ఇంకులనే కొనండి

ఇండస్ట్రియల్ రిసర్చ్ కార్పొరేషన్
మద్రాసు-41 ఫోన్-76161 బెంగళూర్-3 ఫోన్-3346

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్

టెండరు నోటీసు

"ఉన్నవి ఉన్నట్లు (AS IS WHERE IS CONDITION) గా ఈ క్రింది వస్తువులు అమ్మకమునకు గలవు.

వ. నెం.	వస్తువుల వివరము	నిల్వయుంగా వున్నవి (సుమారు మొత్తము) హైదరాబాద్	విజయవాడ	వెంబడి మిగులు (సుమారు మొత్తము) హైదరాబాద్	విజయవాడ
1.	2.	3.		4.	
1)	తిసివేయబడిన టైర్లు — 900×20	2500	—	700	500
2)	తిసివేయబడిన టైర్లు — 825×20	—	—	—	200
3)	రబ్బర్ బఫింగ్ పొడి	—	—	—	5 టన్నులు
4)(ఎ)	వేస్ట్ పేపరు	—	—	2 టన్నులు	1 టన్ను
(బి)	పేపరు, ప్రెస్ కటింగులు	—	—	1 టన్ను	—
5)	ఉపయోగములేని వాహనములు				
	లేలాండ్ కామెట్	23	2		
	టి. ఎం. బి.	—	2		
6)	బొగ్గునుసి మరియు మసి	100 టన్నులు			

కాలము—3 లో పేర్కొన్న మొత్తమునకు వెంటనే కొనుటకు టెండర్లు కోరబడుచున్నవి. కాలము—4 లో పేర్కొన్న వస్తువులను ది. 31—3—1970 వరకు సాంవత్సరిక కంట్రాక్టు పద్ధతిపై కొనుటకు కూడ టెండర్లు కోరబడుచున్నవి.

పైన పేర్కొన్న అంశములకు మరియు కాలము 3 అండ్ 4 లో పేర్కొన్నవాటికి విడివిడిగా టెండరుపత్రాలు ఇవ్వబడుచున్నవి.

ప్రతి టెండరుకు రు. 5—లు చెల్లించి టెండరు పత్రాలు హైదరాబాద్—20, ముషీరాబాద్ ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. అసిస్టెంటు స్టోర్సు ఆఫీసరు (డిస్పోజల్) నుండి పొందవచ్చును. టెండరు ఫారములు 20—5—69 నుండి 20.6.69 వరకు అమ్మకమునకు లభించుచున్నవి. పూర్తిచేయబడి సీలు వేయబడిన టెండర్లు ది. 20—6—69 గం. 14 ల వరకు తీసుకొనబడి అదే రోజు గం. 14—30 లకు తెరువబడును. టెండర్లు తెరచు సమయమందు టెండరుదారులుకాని, వారి ఏజంట్లుకాని హాజరు కావచ్చును. టెండర్లు అసిస్టెంటు స్టోర్సు ఆఫీసరు (డిస్పోజల్స్) ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ముషీరాబాద్, హైదరాబాద్—20 కు అడ్రెస్ చేయవలయును.

హైదరాబాద్-20 జనరల్ మేనేజరు

ఐరోపీయ అసమాన శిల్పనైపుణ్యం వెన్నూతగా గలది
హెస్
అలారమ్ గడియారం
కచ్చితంగానిర్మించబడింది చాలాకాలం పనిచేస్తుంది
గడియారం కచ్చితంగా వుండ వలసిన ఉపకరణం. నిర్మాణమందు అసమాన శిల్పనైపుణ్యం కావలెను. మీరు గడియారమును కొనాలంటే హెస్ నే కొనండి. అది చాలా సరియైన అంతర్జాతీయ వివరణం కనుగుణ్యంగా క్రోనోటెక్స్, జెకొస్లోవేకియా సహకారంతో నిర్మించబడింది; హెస్ అనగా, సరియైన వేళను చూపే కచ్చితమైనది. ఏళ్ల తరబడి నమ్మకమైనది. వరసమైన ధరగల వివిధ నమూనాలు.
నమ్మకంగా వేళనుసారం... కచ్చితముగా హెస్ గడియారం...
HES
పూర్తి వివరముల కోసం వ్రాయండి: హెస్ లిమిటెడ్, బొంబాయి-60
లింటాస్-HES. 6A-85 TL

100 రూపాయలు మాత్రమే చెల్లించి జావా మోటార్ సైకిల్ గెలుచుకోండి

19-6-1969 తేదీన బెంగుళూరులో డ్రా

ప్రాస్పెక్టస్ ధర 1 రూపాయి



న్యాయశాఖ మంత్రి శ్రీ కె. పుట్టస్వామిగారి అధ్యక్షతన 20-5-1969 తేదీన నిర్వహించిన డ్రాలో

గెలుపొందినది : జె. పి. 199-బి

శ్రీ సి. వి. కేశవమూర్తిగారు

670, చౌడేశ్వరీ దేవాలయం వీధి, దొడ్డబళ్లాపూర

9-6-1969 తేదీలోగా 100 రూపాయలు డ్రాఫ్ట్ లేదా మనియార్డరు లేదా చెక్కుద్వారా పంపి మీరు కూడా గెలుచుకోవచ్చు.

పారి & కం.

రిజిస్టర్డు & హెడ్ ఆఫీసు: 68, ఆడమ్ స్ట్రీట్, మైలాపూర్, మద్రాసు-4

49/3, మార్గోసా రోడ్ (16వ క్రాస్ వద్ద) మల్లేశ్వరమ్, బెంగుళూరు-3

ఏజెంట్లు కావాలి, ప్రాస్పెక్టస్ ధర: రు 5/లు

రాష్ట్ర ప్రభుత్వ భాషా విధానంలో మార్పులేదు

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి అసందిగ్ధ ప్రకటన

మద్రాసు, జూన్ 5: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలోను, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో నిర్వహింపబడుచున్న పాఠశాలలలోను ద్విభాషా పథకం క్రింద హిందీ బోధింపబడదని, అల్ప సంఖ్యాక వర్గాల కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలు, కేంద్ర నిర్వహణలోని పాఠశాలలలోను హిందీ బోధింపబడుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం. కరుణానిధి నిన్న ఇక్కడ తెలియచేశారు.

నగర పరిసరంలోని ఒక కాన్వెంటు పాఠశాలలో స్కూలుఫైనల్ చదువుకుంటున్న ఒక తమిళేతర విద్యార్థి తండ్రి చేసుకున్న ఫిర్యాదును పురస్కరించుకుని వెలువడిన ప్రశ్నకు జవాబుగా ముఖ్యమంత్రి పై విధంగా అన్నారు.

ఆ పాఠశాలలో హిందీ బోధించబడదు కనుక, ఆ పాఠశాల నుండి తన కుమారుని మరొక పాఠశాలకు మార్చవలసిందిగా విద్యాశాఖ డైరెక్టరు తన్ను ఆదేశించాడని ఈ లేఖలో పేర్కొనబడినది. రాష్ట్ర ప్రభుత్వ భాషావిధానంలో ఎట్టి మార్పు లేదని శ్రీ కరుణానిధి ఉద్ఘాటించారు.

ఆల్కహాల్ ఎగుమతిని ఆపివేయాలి

ప్రభుత్వానికి వాణిజ్య మండలుల సమాఖ్య విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు సరిపోయి, మిగులుగా ఉన్నప్పుడే ఆల్కహాల్‌ను రాష్ట్రేతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్య సూచన కోరింది. రాష్ట్రంలో వార్షికంగా 145 లక్షల లీటర్ల మేరకు ఆల్కహాల్ తయారవుతున్నదని, అయితే రాష్ట్రానికి 270 లక్షల లీటర్ల ఆల్కహాల్ అవసరమని సమాఖ్య పేర్కొన్నది.

సిక్కు యువకుని ఆత్మాహుతి బెదరింపు

ఛండీఘర్‌ను పంజాబ్‌లో చేర్చాలని అభ్యర్థన

చండీఘర్, జూన్ 5: భాక్రా-నంగల్ ప్రాజెక్టును, చండీఘర్‌ను, ఇతర పంజాబీ భాషా ప్రాంతాలను పంజాబులో విలీనం చేయవలెనను తన కోరికను ఆమోదించనిచో, జూన్ 15వ తేదిన తాను ఆత్మాహుతి చేసుకొనగలనని 26 ఏళ్ళ హరిజన సిక్కు హర్నామ్‌సింగ్ బగ్గా నిన్న పత్రికా విలేఖరులకు తెలియచేశాడు.

ఈ సమస్యను మధ్యవర్తిత్వ పరిష్కారానికి వదలడంలో అర్థంలేదని, చండీఘర్‌ను, ఇతర పంజాబీ భాషా ప్రాంతాలను పంజాబులో విలీనం చేయునంతకాలం తన కార్యక్రమంలో ఎట్టి మార్పు ఉండబోదని కూడ ఆయన పత్రికా విలేఖరులకు తెలియచేశారు.

శ్రీ బగ్గా నిన్నటినుండి స్థానిక గురుద్వార ఆవరణలో నిరాహారదీక్ష ప్రారంభించారు.

ముందుగా కార్యనిర్వాహకవర్గ అనుమతి పొందితేనే పరిగణన

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ సాదిక్ ఆలీ విస్పష్ట ప్రకటన

న్యూఢిల్లీ, జూన్ 5: ముందుముందుగా కార్య నిర్వాహకవర్గ పరిగణనను పొందకుండా క్రొత్తగా ఏర్పడిన 'తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ' అఖిల భారత జాతీయ కాంగ్రెసు అంగంగా వ్యవహరించడానికి వీలులేదని కాంగ్రెసు జనరల్ సెక్రటరీ శ్రీ సాదిక్ ఆలీ నేడిక్కడ తెలియచేశారు.

ఇటీవల హైదరాబాదులో జరిగిన తెలంగాణా కాంగ్రెసువాదుల సమావేశంలో నెలకొల్పబడిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీపై ఎ. ఐ. సి. సి. అభిప్రాయాలను అసందిగ్ధంగా విశదీకరించవలసినదిగా కోరుతూ అడిగిన ప్రశ్నకు జవాబుగా శ్రీ సాదిక్‌ఆలీ నేటి సాయంత్రం యింకా యిలా అన్నారు.

"అందుకు సంబంధించిన వారినుండి సరాసరి సమాచారం అందిన తరువాత తగు జవాబు పంపబడుతుంది. ఈ లోపుగా నేనొక విషయాన్ని స్పష్టీకరించ దలచుకున్నాను. ముందుముందుగా కార్యవర్గానికి అనుమతి పొందకుండా క్రొత్త కాంగ్రెసు విభాగం ఏదీ పని చేయడానికి వీలులేదు."

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గత రాత్రి ఒక గంటకు పైగా శ్రీ సాదిక్ ఆలీతో ఆయన నివాస భవనంవద్ద 'తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ' ఏర్పాటు ప్రతిపాదనను చర్చించారు.

ఈ మొత్తం 125 మంది తెలంగాణా ప్రాంతీయ ఎ. ఐ. సి. సి. సభ్యులలోను 18 మంది మాత్రమే యీ క్రొత్త సంస్థలో చేరారని ముఖ్యమంత్రి శ్రీ సాదిక్ ఆలీకి తెలియజేసినట్లు తెలుస్తున్నది.

భారత-బర్మా సరిహద్దు గుర్తింపు కార్యక్రమం

సంయుక్త సంఘం సమావేశ నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 5: మే 30వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు యిచట జరిగినభారత-బర్మా ప్రభుత్వ సంయుక్త సరిహద్దు సంఘ సమావేశం 69-70 సాలులో మరొక 250 మైళ్ళ పొడుగున సరిహద్దు గుర్తింపు జరగాలని తీర్మానించింది.

ఈ సంఘం యిప్పటికి నవ సమావేశంతో సహా మూడుసార్లు సమావేశమైంది. 1970 మేనెలలో నాలుగవ సమావేశం జరుగుతుంది.

పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి

శ్రీ పటాస్కర్ ప్రకటన

పూనా, జూన్ 5: తెలంగాణా సమస్య, ఇట్టి మరికొన్ని సమస్యలు జాతీయస్థాయిలో పార్టీ లాభ ప్రయోజనాలకు అతీతమైన నిష్పక్షిక దృష్టితో పరిష్కరించ వలసిందిగా మాజీ కేంద్ర న్యాయమంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ నిన్న దేశ నాయకులకు ఒక విజ్ఞప్తి చేశారు.

శ్రీ పటాస్కర్ యింకా యిలా అన్నారు: "ఎవరిని చూచినా పార్టీ స్వార్థంతోను, ప్రయోజనాలతోను మునిగి తేలుతున్నట్లే కనుపిస్తున్నారు. అసలు పలకరించడానికే భయంగా ఉంది. సమస్యల గుణదోషాలు యథావిధిగా చూడడమే మానివేశారు. ప్రజాస్వామ్యమందు విశ్వాసం కల ప్రతి ఒక్కరు, ఒక్క మనిషిగా నిలబడి నిర్భయంగా ప్రజాస్వామిక ధర్మ అనుగుణంగా యిట్టి సమస్యలపై నిర్ణయం తీసుకోవలసిన తరుణం ఆసన్నమైనది.

'తెలంగాణాప్రాంత అభివృద్ధికి వలయు చర్యలను గైకొనడానికి ప్రభుత్వం ఒక క్రొత్త పథకాన్ని ప్రకటించడమే గత యిరవై ఏళ్ల లోనూ ప్రభుత్వం ఏతదాశయ సాధనలో విఫలమైనదని నిరూపించుచున్నది. తత్ఫలితంగా నష్టపడినవారు నాయకత్వమందు విశ్వాసాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు.

"అయితే, నాయకత్వం పదవి నుండి ఒక వ్యక్తిని తప్పించి, ఆ పదవిని మరొక వ్యక్తికి కట్టబెట్టినంత మాత్రాన యీ విపత్కర పరిస్థితి అంతరిస్తుందా అన్నది ఆలోచించవలసిన విషయం."

ఉపఎన్నికలలో కాంగ్రెస్ నష్టాలు

భోపాల్, జూన్ 5: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (ఉత్తరం) కాటంగి (బాలఘాట్) జిల్లాల నుండి జరిగినఉపఎన్నికలలో జనసంఘ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అధికారంలో నున్న కాంగ్రెసు పార్టీకి పరాజయం లభించింది. అయితే రాయపూర్ జిల్లాలోని పుస్సోర్ నుండి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి విజయం సాధించారు. ఉజ్జయిని నుండి శ్రీ మహదేవ్‌గోవింద్‌జోషి (జనసంఘ్), కాటంగి నుండి శ్రీ కచరులాల్ హేమ్‌రాజ్‌జెయిన్ (ఇండి), పుస్సోర్ నుండి శ్రీమతి లలితాదేవి (కాం) ఎన్నికయినారు.

శ్రీ వాజ్‌పాయి

న్యూఢిల్లీ, జూన్ 5: భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు శ్రీ ఎ. బి. వాజ్‌పాయికి తీసిన ఎక్సరేలను, మెడికల్ రిపోర్టులను పరిశీలించిన పిమ్మట శ్రీ వాజ్‌పాయి కడుపులో పుండు ఉన్నకారణంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అఖిలఇండియా మెడికల్ సైన్సు ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు ధృవపరచారు. శ్రీ వాజ్‌పాయి పూర్తి విశ్రాంతి తీసుకోవడం మంచిదని డాక్టర్లు సలహా యిచ్చారు. ఆయనను ఎవరూ కలుసుకోకుండ విశ్రాంతి ఇవ్వడం అవసరమని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

కురుమూర్తి స్టేషనువద్ద సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

ఫిష్‌ప్లేట్లు తొలగించిన కారణంగా

హైదరాబాద్, జూన్ 5: దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ — ద్రోణాచలం విభాగంలోని సెక్షనులో కౌకుంట్ల, కురుమూర్తి స్టేషనుల మధ్య నెంబరు 86 బెంగుళూరు—సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ నేటితెల్లవారుజామున పట్టాలు తప్పినదని ఇక్కడి రైల్వే ప్రధాన కార్యాలయానికి అందిన తొలివార్తల ద్వారా తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఎన్నిబోగీలు పట్టాలు తప్పినవీ, ఎంతమంది గాయపడ్డారో తెలియదు. ఇందులో ఏదో విద్రోహకచర్య ఉండవచ్చునని రైల్వేవర్గాల వారు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదవార్త తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, వైద్యసిబ్బంది ఉన్న ఒక బ్రేక్‌డౌన్ స్పెషల్ ట్రెయిన్ సికింద్రాబాద్ నుండి ప్రమాదస్థలానికి హుటాహుటిని వెళ్ళింది. ప్రమాదస్థలంవద్ద [illegible] వరకు ఫిష్‌ప్లేట్లు తొలగింపబడినట్లు రైల్వే అధికారులు కనుగొన్నారు.

ఈ రైలు ఇంజను పట్టాలపై నుంచబడిన కొన్ని బండలను, స్లీపర్లను ఢీకొని పట్టాలు తప్పినట్లు చెప్పబడింది. తాజా వార్తలనుబట్టి ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదనీ, ప్రయాణీకులకుకూడా పెద్ద గాయాలు తగలలేదని తెలిసింది. కంపార్టుమెంటులు ఒకదానితోఒకటి ఢీకొన్నవనీ, అయితే అవి తల్లక్రిందులు కాలేదని తెలిసింది. కొందరు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు మాత్రం తగిలి ఉండవచ్చు.

గుంటూరుజిల్లా తుపాను బాధితులకు ఆనందమార్గ సహాయ కార్యక్రమాలు

విజయవాడ, జూన్ 5: గుంటూరు జిల్లా, తుపాను బాధిత ప్రాంతాలలో ఆనందమార్గ సహాయ కమిటీ సహాయ కార్యక్రమాలు జరుపుతున్నది.

రోజుకు 1500 మందికి భోజన సౌకర్యం కలిగించే ఉచిత భోజనశాలను నిన్న చినగంజాంలో ఈ కమిటీ ప్రారంభించింది. వేటపాలెంలో ఇటువంటి భోజనశాలను మరొకటి ప్రారంభిస్తారు.

గుంటూరు జిల్లాలో కల్గిన నష్టాల వివరాలు తెలుసుకుని చేయవలసిన సహాయాన్ని గురించి అంచనా వేయడానికి ఈ కమిటీ సభ్యులు కొందరు జిల్లాలో పర్యటించినట్లు విశాఖపట్నం విభాగం ఆధిపత్యంలో ఉన్న, ఆచార్య విశ్వతనూనంద అవధూత వలన తెలుస్తున్నది.

వస్త్రాలను, మందులను, పంపిణీ పెట్టడం, చెత్తా, చెదారం మృత కళేబరాలు తీసివేసి శుభ్రం చేయడం, మరికొన్ని ఉచిత భోజనశాలలు, ప్రారంభించడం మొదలైన సత్వర సహాయ కార్యక్రమాలను అమలు చేయడానికి కమిటీ కృషి చేస్తున్నది.

వరదలలో ఇళ్లు కోల్పోయి, ప్రస్తుతం చినగంజాంలో తలదాచుకున్నవారికిపునరావాసం కల్గించడానికి సీరు రు. 2 లక్షలు 50 వేలు ఖర్చుతో 1000 తాటాకు ఇళ్లు నిర్మిస్తారు.

ఈ సహాయక కార్యక్రమాలకు కమిటీకి విరాళా లివ్వదలచుకున్నవారు గుంటూరు జాడీపేటలో, తొమ్మిదవ క్రాస్‌రోడ్డు, రెండవ లైనులో ఉన్న యూనిట్ కార్యదర్శిని కలుసుకొన వచ్చును. (ఏ. పి.)

కేరళమంత్రి కారుపై ఇంగ్లీషు అక్షరాల తొలగింపు

త్రివేంద్రం, జూన్ 5. కేరళ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి (భారతీయ సోషలిస్టు పార్టీ) శ్రీ పి.ఆర్. కురుప్ తాము ఉపయోగిస్తున్న ప్రభుత్వపు కారు నంబరుప్లేటుపై ఇంగ్లీషులో "కేరళ స్టేట్" అని ఉన్నమాటలను మలయాళంలోకి మార్పించారు.

ఇటీవలనే ఏర్పాటైన భారతీయ సోషలిస్టుపార్టీ సాంస్కృతిక విప్లవ సేన అవినీతి రెడ్‌టేప్ అంతంచేయడానికి చేపట్టిన కార్యక్రమం ప్రకారం రాష్ట్రప్రభుత్వ సంస్థలను సూచించే బోర్డులను మలయాళంలోకి మార్చి వేస్తున్నారు.

18 మందికి బయ్యాఫ్రా క్షమాభిక్ష

లిస్బన్, జూన్ 5: నైజీరియా ఫెడరల్ శక్తులతో చేతులు కలిపిన నేరానికి గాను మరణశిక్ష విధింప బడిన 18 మందిని విడుదల చేయడానికి బయ్యాఫ్రా నిర్ణయించిందని పోర్చుగల్ విదేశాంగశాఖ నిన్న ప్రకటించింది.

బయ్యాఫ్రా సైనికాధికారులు ఈ 18 మందిని క్రిందటి నెలలో అరెస్టు చేశారు. 18 మందిలోను 14 మంది ఇటాలియన్లు, ముగ్గురు పశ్చిమ జర్మనీకి చెందినవారు, ఒకరు లెబనాన్‌కు చెందినవారు ఉన్నారు.

సపట్ మలామ్

తామర, గజ్జి, చిడుము

పాదములమీద మరియు వేళ్ల మధ్య పగుళ్లను పోగొట్టుటకు దివ్యమైనది.

SAPAT & CO., BOMBAY 2.

ఏజంటు: ది ట్రేడ్ ప్రమోటింగ్ కార్పొరేషన్. బకింగ్‌హాంపేట, విజయవాడ-2.

ఉషా

డీజిల్ ఇంజను పంపు సెట్టుతో మీ పొలములో బంగారం పండించండి



"ఉషా" 5, మరియు 8.5 హార్స్ పవర్ 1500 ఆర్.పి.యమ్. నిలువు, నీటి చేత చల్లబడే డీజిల్ ఇంజన్ పంపు సెట్టు "ఉషా" మరియు ఇతర స్టాండర్డు సైజు పంపులకు కూడా ఉపయోగపడును.

ప్రభుత్వము వారిచే అమోదింపబడినది

ఆంధ్ర ప్రదేశ్‌లో తయారు చేయబడినది.

శ్రీరాం రెఫ్రిజిరేషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

183/184, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్-3 (ఆంధ్రప్రదేశ్) ఫోను నెంబరు: 75336.

ఆంధ్రప్రదేశ్‌లో డీలర్లు కావలయును.

ఆంధ్రప్రదేశ్‌లో డీలర్లు కావలయును.

NSF

మేతలు అధిక పాలవృద్ధికి, అధిక గ్రుడ్లకు

NSF పశువులమేతలు పాడి ఆవుల పాలవృద్ధిని అత్యధికము చేయును.

NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము

NSF మేతలు విటమిన్లు నిండిన సమగ్ర, సంగ్రహ ఆహారము. మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.

ఈ NSF మేతలు రుచితర నిర్ణయమునకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము

NSF మేతలు మీరు సులభముగా భద్రపరచి వాడుకోవచ్చును.

మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.

NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుంత లేక అణువుల రూపమున దొరకును.

NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుంత రూపమున దొరకును.



తయారుచేయువారు: ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్; శక్కర్‌నగర్, నిజామాబాద్ జిల్లా

కేంద్ర కార్యాలయము: ఫతేమైదాన్, హైదరాబాద్-4 (ఆంధ్ర ప్రదేశ్)



"ప్రతి రీటా కుట్టు మెషీను... ఎంతో ఖచ్చితముగా తయారైనది!

జర్మనీలో శిక్షణపొందిన మా పారిభాషిక నిపుణులు అవి ఖచ్చితమైనవిగా ఉండేలా చూస్తారు."

రీటా కుట్టు మెషీన్లు ఎంతో కఠినమైన అంతర్జాతీయ ప్రమాణములకు తగినట్లు తయారుచేయబడినవి—ఎంతో చిన్న భాగము సహా. జర్మనీలో తరిఫీదు పొందిన మా పారిభాషిక బృందము ప్రతి తయారీ పద్ధతిలోను వారి నైపుణ్యమును మరియు పారిభాషిక విజ్ఞానమును చూపిస్తారు. అందువలననే, రీటా మెషీను ఎంతో సౌఖ్యముగా పనిచేస్తుంది, చాల కాలము సర్వీసు నిస్తుంది మరియు దానిని నిర్వహించుటకయే ఖర్చు చాల తక్కువ.

ఇంట్లో ఉపయోగమునకు, లేక ప్రత్యేక వసులకు మరియు వివిధ రకముల కుట్టు పనులకు వీలుగా ఉండేలా రీటా మెషీన్లు చాల మోడలులలో లభిస్తున్నాయి. రీటా మెషీనుకు అమ్మకము తర్వాత సర్వీసును యిచ్చుటకు చక్కని ఏర్పాట్లు కలవు.

రీటా

...కుట్టుపనిని లాఘీసాటిగా, సరదాగా చేస్తుంది!

మెస్సర్స్ రీటా మెకానికల్ వర్క్స్, రీటా బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ ఏరియా 'ఏ' లూధియానా.

Rita

5 ఏళ్ల గ్యారంటీ

PRATIBHA 691 TEL

'ఆందోళన ఆపి ఆంధ్ర ప్రాంతాల వారిని ఆదుకొనండి'

శ్రీ బి. ఎస్. మూర్తి విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 4: మానవతా కారుణ్య దృష్టితో ప్రత్యేకతెలంగాణాఆందోళనోద్యమానికి స్వస్తిచెప్పి, కోస్తా జిల్లాలలో తుపాను పీడిత ప్రజలకు వలసిన అన్ని విధములైన సహాయం అందజేయడానికి నడుం కట్టవలసిందిగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ నియంత్రణ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి నేడు ప్రత్యేక తెలంగాణా ఆందోళకులకు, నాయకులకు ఒక విజ్ఞప్తి చేశారు.

శ్రీ మూర్తి యింకా యిలా అన్నారు:

"ఇటీవలి కాలంలో ఎన్నడూ కనీ వినీ ఎరగని తీవ్రమైన తుపాను దెబ్బ ఫలితంగా అపారంగా అన్నులను, ప్రాణాలను, పశుసంపదను కోల్పోయిన లక్షలాది సోదర కోస్తా ఆంధ్రులు అలమటిస్తున్నతరుణంలో వారి జీవితం పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో తెలంగాణ ఆందోళకులు అహర్నిశం అరాచకాన్ని ప్రోత్సహించు హింసా దుర్జన్య చర్యలను ఉధృతం చేయడం నాకు మ్రాన్పాటు కలిగిస్తున్నది."

"ఈ మహా భయంకరమైన తుపాను దెబ్బతిన్న ప్రాంతాలలో అంటువ్యాధులు తల ఎత్తకుండా చేయడానికి ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తం ముందుకు వచ్చి చేయుచున్న అమోఘమైన కృషి నిజంగా ప్రశంసార్హం. వారి యీ కార్యదీక్షను, మానవ కారుణ్య దృష్టికి నేను వారిని అభినందిస్తున్నాను. ఏ జిల్లాలోను అంటువ్యాధులు బయలుదేరినట్లు నాకు యింతవరకు సమాచారం అందలేదు. ఆరోగ్య శాఖ అధికారులు భారీయెత్తున కలరా నిరోధక యింజక్షన్లు యిస్తున్నారు."

వరద ప్రాంతాలలో పర్యటించి నేడిచటకు చేరుకున్న రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆ ప్రాంతాలలో ఆరోగ్యశాఖ సిబ్బంది గైకొన్న కట్టుదిట్టమైన చర్యలపట్ల హర్షం సంతృప్తులను వెల్లడించారు.

మంత్రి సాయంత్రం నాగార్జున సాగర్ బయలుదేరి వెళ్లారు.

'పంటసీమలు' వార్షికోత్సవం

విజయవాడ, జూన్ 4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసే 'పంటసీమలు' కార్యక్రమం మూడవ వార్షికోత్సవం జూన్ 5 వ తేదీ సాయంత్రం 6 గంటలకు భీమవరంలో జరుగుతుంది. శ్రీ పర్వతనేని వెంకటరత్నం అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీ కె. సుబ్రహ్మణ్యం ప్రారంభోత్సవం చేస్తారు. ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ శ్రీ అష్ఫాక్ హుస్సేన్ ప్రసంగిస్తారు.

ఈ వార్షికోత్సవంపై జూన్ 7 వ తేదీ సాయంత్రం గం. 7—15 లకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుండి రేడియో నివేదిక ప్రసారం చేస్తారు.

కడుపుశూల వ్యాధితో 33 మంది మృతి

పూరీ, జూన్ 5: జైపూర్ జిల్లాలో మే 22 వ తేదీన కడుపుశూలవ్యాధితో 33 మంది చనిపోయారని నిన్నరాత్రి ఇక్కడ అధికారపూర్వకంగా ప్రకటించారు.

కలరా టీకాలవలన పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఆ ప్రకటన పేర్కొన్నది.

అనేక గ్రామాలలో వివాహాలలో భోజనాలు చేయడంవలన ఈ వ్యాధి అంకురించినట్లు అధికారపూర్వకంగా తెలిసింది.

టిక్కెట్టులేని ప్రయాణికులపై మరింత కఠినచర్యలకు ఆర్డినెన్స్

న్యూఢిల్లీ, జూన్ 5: కేంద్ర రైల్వే మంత్రి డాక్టర్ రామ్ సుభాగ్‌సింగ్ ఇటీవల బీహారు రాష్ట్రంలోని తమ స్వగ్రామమైన ఆరాకు వెడుతూ, హెచ్చుతరగతి కంపార్టుమెంటులలో సరియైన టిక్కెట్టు లేకుండా ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నట్లు కనుగొన్నారు. బీహారు ప్రభుత్వం సహకారంతో ఈ టిక్కెట్టులేని ప్రయాణికులపై తగు చర్య తీసుకోవలసినదిగా ఆయన తక్షణం తూర్పు రైల్వే జనరల్ మేనేజరుకు ఆదేశాలిచ్చారు.

టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసేవారు కట్టవలసిన జుల్మానాను పెంచుతూ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్సును జారీచేశారు. 1969 జూన్ 10 నుంచి ఈ ఆర్డినెన్సు అమలులోకి వస్తుంది.

ఈ ఆర్డినెన్సు ననుసరించి 1890 భారత రైల్వేల చట్టం సెక్షను 112 క్రింద విధించే జుల్మానా గరిష్ఠ పరిమితిని రు. 100 నుండి రు. 500 లకు పెంచడానికి వీలవుతుంది.కోర్టు విధించిన జుల్మానాకు కనిష్ఠ పరిమితిని రు. 10 లుగా నిర్ణయించారు. 1890 భారత రైల్వేల చట్టం క్రింద వేసే జుల్మానాకు కనీస పరిమితిని సూచించలేదు.

అసలు టిక్కెట్టు లేకుండాగాని, సరియైన టిక్కెట్టు లేకుండా గాని ప్రయాణం చేసే వారినుండి పెనాల్టీగావసూలుచేసే 'హయ్యర్ ఎక్సెస్ చార్జీ'కి కనీస పరిమితిని కూడా 50 పైసలనుండి రు. 10 లకు పెంచారు. అలాగునే అసలు టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసి, రైల్వే అధికారులు నేరాన్ని కనుగొన్న వెంటనే చార్జీలు చెల్లించడానికి సిద్ధపడే వ్యక్తికి విధించే పెనాల్టీకి లోయర్ ఎక్సెస్ చార్జీకి కనీస పరిమితిని 15 పైసల నుండి రు. 5 లకు పెంచారు.

నెల్లూరుజిల్లా కమిటీ కాంగ్రెస్ సోషలిస్టు ఫోరం మహాసభలు

నెల్లూరు, జూన్ 4: నెల్లూరు జిల్లా కమిటీ కాంగ్రెస్ సోషలిస్టు ఫోరం మహాసభలు ఈ నెల 7,8 తేదీలలో జరుగుతాయి.

పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్రశేఖర్ ఈ సభలకు 7 వ తేదీన ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర పరిశ్రమల అభివృద్ధి స్టేట్ మంత్రి శ్రీ కె.వి. రఘునాథరెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ప్రసార స్టేట్ మంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ మోహన్ ధారియా ప్రసంగిస్తారు. స్థానిక కాంగ్రెస్ సోషలిస్టు ఫోరం కన్వీనరు శ్రీ ఎల్. వి. కృష్ణారెడ్డి సమర్పించిన నివేదికపై జూన్ 8 వ చర్చలు జరుపుతారు.

నెహ్రూ ఫోరం అనే అసోసియేషన్‌కి జూన్ 8 వ తేదీన టవున్‌హాల్లో పరిశ్రమల అభివృద్ధి స్టేట్ మంత్రి శ్రీ కె. వి. రఘునాథ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు. రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ప్రసార స్టేట్ మంత్రి శ్రీ ఐ.కె. గుజ్రాల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శ్రీ ఇ. వి. కె. సంపత్, శ్రీ జె. డబ్ల్యు. థామస్, శాసనసభ సభ్యులు శ్రీ ఆనం సంజీవరెడ్డి ప్రసంగిస్తారు.

శ్రీయుతులు కె. వి. రఘునాథరెడ్డి, ఐ. కె. గుజ్రాల్, చంద్రశేఖర్, మోహన్ ధారియా, పి. వి. నరసింహారావు జూన్ 8 వ తేదీ సాయంత్రం నెల్లూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. (మ. వి.)

మొగల్తూరు సమితిలో మురుగుపథకాలు అమలు

మంత్రి శ్రీ రామస్వామిహామీ

పాలకొల్లు, జూన్ 5: పంచాయతీ శాఖ మంత్రి శ్రీ తోటరామస్వామి జూన్ 2వతేదీన పత్రికలవారితో మాట్లాడుతూ తుపానువలన మొగల్తూరులో ధాన్యపంటకు కలిగిననష్టం తనకు చాలా ఆందోళన కలిగించిందన్నారు. నష్టపోయిన రైతులకు, బెస్తవారికి మొదలైనవారికి సబ్సిడీలు గ్రాంట్ల రూపంలో, అప్పుల రూపంలోను ఆర్థికసహాయం అందచేయబడుతుందని ఆయన హామీఇచ్చారు. మిత్రాకమిటీ సూచనలను కొద్దిమార్పులతో అమలుజరపాలని, మురుగు కాల్వలను మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకున్నదని ఆయన చెప్పారు.

పంచాయతీ పనులు నిర్వహించే అధికారం కంట్రాక్టర్లకుఇస్తూ ప్రభుత్వం ఆదేశిస్తుందనీ, ప్రస్తుతం పంచాయతీ పనులు సర్పంచులు జరిపిస్తున్నప్పటికి వారిపై అనేక ఫిర్యాదులు వచ్చినందువలన ఇలా చేయటం జరుగుతుందనీ, శ్రీ రామస్వామి చెప్పారు.

పశ్చిమ గోదావరిజిల్లాకు సత్వర సహాయ చర్యలకొరకు రు. 20 లక్షలు కేటాయించారనీ అవసరమైతే ఇంకానిధులు ఇవ్వటం జరుగుతుందనీ ఆయనచెప్పారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సి. హెచ్. వెంకట హరిరామజోగయ్య, ఇంకా శాసనసభ సభ్యులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. (మ.వి.)

నెల్లూరులో మునిసిపల్ హెల్తు ఆఫీసరుపై దౌర్జన్యం

నెల్లూరు, జూన్ 4: మునిసిపల్ హెల్తు ఆఫీసర్ శ్రీ డాక్టర్ వి. రామమోహనరావు ఒక హోటల్‌లో ఆహారంలో కల్తీ ఉన్నదనే అనుమానంతో చల్లని పానీయాలను, రసాయన పరీక్ష నిమిత్తం తీసుకుంటున్న సమయంలో హోటల్ భాగస్వాములలో ఒకరు అయనపై దౌర్జన్యం చేశారు.

ఆ భాగస్వామి శ్రీ రామమోహనరావు వీపులో ఒక గుండుసూదిని గుచ్చి వెంటనే, అక్కడినుంచి వెళ్ళిపోయాడని ఆరోపించారు.

శ్రీ రామమోహనరావుని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు.

బాధ్యత నిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిపాడనే చార్జీపై ఆ హోటల్‌భాగస్వామిపై కేసు రిజిస్టర్‌చేశారు సబ్‌ఇన్స్‌పెక్టరు శ్రీ మనోహరం దర్యాప్తు చేస్తున్నారు. (మ. వి.)

ఏలూరులైన్స్‌క్లబ్ సహాయం

ఏలూరు, జూన్ 5: స్థానిక లైన్స్‌క్లబ్ కొల్లేరుప్రాంతంలోని తుపాను బాధితుల సహాయార్థం ఐదు బస్తాల బియ్యం విరాళం క్లబ్ కొల్లేరుప్రాంతంలోని తుపాను బాధితుల సహాయార్థం ఐదుబస్తాల బియ్యం విరాళం ఇచ్చి, ఆప్రాంతంలోని రెండు కేంద్రాలలో కలరా నిరోధక టీకాలు వేసే కార్యక్రమం అమలు జరుపుతున్నారు. (మ.వి.)

జూన్ 7, 8 లలో రాయలసీమ మహాసభ

అనంతశయనంఅయ్యంగార్ అధ్యక్షత

ప్రొద్దుటూరు, జూన్ 4: బీహారు మాజీ గవర్నరు శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతను ప్రొద్దుటూరులో జూన్ 7, 8 తేదీలలో రాయలసీమ మహాసభ జరుగుతుంది. అఖిలభారత కాంగ్రెసు సంఘం కార్యదర్శి శ్రీ పెండెకంటి వెంకటసుబ్బయ్య ప్రారంభోత్సవం జరుపుతారు.

మాజీ కేంద్ర మంత్రి శ్రీ డి. సంజీవయ్య, రాష్ట్ర మంత్రులు శ్రీ పి. తిమ్మారెడ్డి, శ్రీ కె. విజయభాస్కరరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి, శాసనమండలి అధ్యక్షుడు శ్రీ పి. రంగారెడ్డి, రాయలసీమలోని వివిధ రాజకీయపార్టీల నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్తు సభ్యులు, గ్రామ సర్పంచులు వివిధ సాంఘిక సంస్థల ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతారు. రాయలసీమ వివిధ ప్రాంతాలనుంచి వేలాది ప్రజలు కూడా ఈ మహాసభకు హాజరవుతారు.

రాయలసీమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి గొనివచ్చేందుకు ఈ మహాసభ జరుగుతున్నది.

హాఫ్‌పేటకు గుంటూరునుంచి మంచినీటి సరఫరా

ఈపూరు,జూన్ 3: ఈపూరు సమితి ఏరియాలో కొలకలూరు గ్రామ శివారు హాఫ్‌పేటలోనిదాదాపు200 పూరియిండ్లుపూర్తిగా దెబ్బతిని పోయి మంచినీటి చెరువుకు గండ్లుపడి త్రాగుటకు మంచి నీరు లేనందునమంత్రి వెనిగళ్ల సత్యనారాయణరావు గ్రామస్థులకు వెంటనే టాంకులద్వారా నీరు సరఫరా చేయించుటకు అధికారులకు ఉత్తర్వు చేశారు.గత నాలుగురోజులనుండి అధికారులు గుంటూరు నుండి టాంకుల్ద్వారా తెప్పించి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. తెనాలిలో తాళ్లూరు గ్రామస్థులకు బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

ఈపూరులో ఈపూరు సమితి ఏరియాలోని చిల్కూరు గ్రామంలో యిల్లు కూలిపోయి ఒక బాలుడు మరణించినట్లు ముగ్గురికి దెబ్బలు తగిలినట్లు తెలియుచున్నది. (మ.వి.)

అరాచకానికి కారకులపై చర్య అవసరం

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కాకాని ప్రకటన

హైదరాబాద్, జూన్ 5: ప్రజాసమితి,తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అనే పేర్లతో ప్రత్యేక తెలంగాణా పోరాటాన్ని ప్రారంభించి, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలోను, వరంగల్ లోను, నానా బీభత్సాన్ని, అరాచక చర్యలను సృష్టించిన డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండ లక్ష్మణ్ ప్రభృతులు శాంతిభద్రతలకుభంగం చేస్తున్నారనీ, వీరిపై ప్రభుత్వం తగు చర్య తీసుకొని, ప్రజలకు తగు రక్షణ కల్పించాలని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాకాని వెంకటరత్నం నిన్న కోరారు.

వారు ఒక ప్రకటనలో ప్రత్యేక తెలంగాణా సమస్య శ్రుతిమించి రాగానపడిందనీ, నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ నాయకులమని చెప్పకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డి ప్రజాసమితిఅధ్యక్షులై రక్తపాతము పుట్టిస్తున్నారనీ, ప్రజాభీష్టాన్ని స్తంభింపచేస్తున్నారనీ ప్రకటించి జూన్ 2, 3 తేదీలలో జంటనగరాలలోను, వరంగల్లు పట్టణంలోను అనేకమంది చనిపోవటానికి కారకులైనారనీ, రాష్ట్రములో, కేంద్రములో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన డాక్టర్ చెన్నారెడ్డి, నేటి పరిస్థితులకు బాధ్యత వహించవలసి ఉన్నదని తెలిపారు.

"ప్రజలను భయకంపితులనుచేసి, ప్రజల ప్రభుత్వఆస్తులను తగులబెట్టి, రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగించి శాంతి భద్రతలు మచ్చుకైనా లేకుండ చేయడమే ప్రజాసమితి లక్ష్యంగా ఉన్నదని ఆయన విమర్శించారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే నేటి ఈ దుస్థితికి మూలకారణమని శ్రీ కాకాని పేర్కొన్నారు.

వారు ఇంకా ఇలా తెలిపారు.

"ప్రదేశ్ కాంగ్రెస్ స్థాపించుకొన్నామంటూ డాక్టర్ చెన్నారెడ్డి, ఆయన అనుచరులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ, చేయించుచున్న దౌర్జన్య విధ్వంసక కాండను కాంగ్రెస్‌కిలంటు కట్టాలని చూస్తున్నట్టున్నది.

"ప్రజాసమితి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అనే పేర్లతో ఒకవంక దౌర్జన్య కాండను నానా బీభత్సమును సృష్టిస్తూ, మరొకవంక ప్రభుత్వము దమన నీతిని అనుసరిస్తున్నదని గవర్నరు వద్దకు రాయబారం వెళ్ళటంలో వారి ఉద్దేశమేమిటి? ప్రత్యేక తెలంగాణా కావాలనే పోరాటము శాంతియుత పద్ధతులపై జరుగుటను ఎవరూ ఆక్షేపించరు.

"జూన్ 3వ తేదీన బాలబాలికలకు జరుగుతున్న పరీక్షలకు విఘాతం కల్పించాలని డాక్టర్ చెన్నారెడ్డి, వారి బృందము కావించినదౌర్జన్య చర్యలు విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నటికీ మరువరు. స్కూళ్ళలో ఉన్నవారిని బయటకు లాగి కొట్టుట, ముందు కూడా పరీక్షలను కొనసాగనీయమని అనుట కొన్ని స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను వెళ్ళగొట్టుట వగైరా అనేక దుష్కృత్యాలు ప్రజాసమితికి సంబంధించిన డాక్టర్ చెన్నారెడ్డి వర్గము అనుసరించిన పంథాలోని ముఖ్యాంశములు.

"ఈ దారుణమైన భయానక చర్యలన్నింటికీ మూలకారకులు ప్రజాసమితి చైర్మన్ అయినడాక్టర్ చెన్నారెడ్డి, శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ, వారి అనుయాయులు బాహాటంగానే రక్తపాతం, సర్వనాశనంచేస్తామని, దౌర్జన్యాన్ని ప్రేరేపించి, ఇట్టి కార్యక్రమాన్నిఅమలుజరుపుచున్నవారిమీద ఏమి చర్య తీసుకోవాలో ప్రభుత్వం ఇప్పటికైనాఆలోచించవలెను. ప్రభుత్వోద్యోగులను సైతం రెచ్చగొట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయిస్తున్న వీరి చర్యలను సహించి ప్రభుత్వము వూరకుంటుందా?

"ఈ విషయాలలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకురక్షణ ఇచ్చి, శాంతి భద్రతలను కాపాడి, రాష్ట్రాన్ని అరాచకంనుంచి కాపాడడానికి ఇప్పటికైనా తగు చర్య తీసుకోవాలి.

"ప్రభుత్వం ఈ పరిస్థితులలో సరైన రక్షణ కల్పిస్తుందని ప్రజలు విశ్వసించాలనీ, ఇప్పుడు జరుగుచున్న గుండాయిజం వగైరా దౌర్జన్య చర్యలకు భయపడక ధైర్యమువహించాలని ప్రజలను కోరుచున్నాను."

సభలు-సమావేశాలు

విజయవాడపట్టణ పాల కార్మికదారుల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జూన్ 8వ తేదీ సాయంత్రం గం. 6—30 లకు గాంధీనగరంలో సంఘం అధ్యక్షుని గృహంలో జరుగుతుంది.

బ్రతుకుతెరువుకోసం దేశం విడిచి వెళ్ళిన అభాగ్యుల విషాదగాథ

కాలికట్, జూన్ 5: కావలసినంత ధనం, లాభసాటిగా ఉండే ఉద్యోగాలు, సుఖమైన జీవితం ఎరగా చూపించిన ఒక ముఠా మోసంలోపడి 208 మంది మలబార్ తీరంనుండి 'దుబై'కు రహస్యంగా బయల్దేరి వెళ్లారు.

సాహసోపేతమైన ఈ రహస్య ప్రయాణంలో చివరకు 18 మంది మరణించారు. పాస్‌పోర్టులు లేకుండా దేశం విడిచి వెళ్ళినందుకుగాను పిదప 179 మందిని బొంబాయి పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు అయినవారిలో బెయిలు మీద విడుదలచేయబడినవారు తమసాహస యాత్ర గురించి తెలియజేశారు.

దేశం విడిచి వెళ్ళి పోవాలనే సంకల్పంతో వీరందరూ ఒక్కొక్కరు రు. 500 లు నుండి వేయి రూపాయల వరకు చెల్లించి మార్చి 7 వ తేదీన "నూర్ మహమ్మదీ" అనే లాంచిలో బయల్దేరారు. సముద్రం మధ్యలో ఉండగా మార్చి 11 వ తేదీన లాంచి ఇంజను చెడిపోయింది. లాంచిలో ఉన్నవారిలో కొందరు తిరిగి మలబార్ తీరానికి వెళ్ళిపోవాలని పట్టుపట్టారు. అయినప్పటికి లాంచి ముందుకు సాగిపోతూనే ఉంది. మూడు మూడువారాల పాటు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రయాణం చేస్తూ లాంచిలో ఉన్నవారందరూ తినడానికి తిండి, తాగడానికి మంచి నీళ్లు లేక అలమటించిపోయారు. మార్చి 30వ తేదీ తెల్లవారు జామున మస్కాట్‌కు సమీపంలో ఉన్న 'జీన్స్' అనే చోట ఒడ్డుకు చేరుకున్నారు. 'జీన్' నుండి 'దుబై' 15 మైళ్ళ దూరంలోనే ఉన్నదనీ, కాలినడకన వెళ్ళవచ్చుననీ వారికి చెప్పారు.

వెంటనే వారు దుర్గమంగా ఉన్న పర్వత మార్గం గుండా 'దుబై'కు బయర్దేరారు. అయితే 15 మైళ్ళు అతి కష్టంమీద నడిచి వెళ్ళిన తరవాత 'దుబై' ఇంకా 700 మైళ్ళ దూరంలో ఉందని తెలిసింది.

ఈలోగా వీరిలో అనేకమంది మరణించారు. సముద్రంలో లాంచికూడా కనిపించలేదు. ఇక గత్యంతరం లేక మిగిలిన వారంతా మస్కాట్‌కు నడిచి వెళ్ళి భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందరు.

చివరకు వీరందరినీ అరెస్టుచేసి బొంబాయి తీసుకువచ్చారు.

అరెస్టయిన 179 మందిలోను 11 మందిని బొంబాయి మేజిస్ట్రేటు ఒకరు బెయిలుమీద విడుదల చేశారు. మిగిలిన వారిని మొన్న కాలికట్‌కు, కన్ననూర్‌కు తీసుకవచ్చారు. కాలికట్ మేజిస్ట్రేటు ముందు హాజరుపరచబడిన 95 మంది లోను 15 మందిని బెయిలుమీద విడుదల చేశారు. మిగిలినవారిని కస్టడీలోకి తీసుకున్నారు.

కమ్యూనిస్టు శిఖరాగ్ర సభ

మాస్కో, జూన్ 5: తొమ్మిది సంవత్సరాలకు గాను ఈ రోజునుంచి క్రెమ్లిన్‌లో ప్రారంభం కానున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే నిమిత్తం నిన్నటి మధ్యాహ్నం వరకు వివిధ దేశాలనుంచి పరిశీలకులతోసహా మొత్తం 69 ప్రతినిధి వర్గాలు వచ్చాయి.

ఆహ్వానించిన మొత్తం 88 పార్టీలలోను 74 పార్టీలైన రాగలవని భావిస్తున్నారు.

నిన్ననే యిక్కడికి వచ్చిన భారతీయ ప్రతినిధి వర్గానికి శ్రీ ఎస్. ఏ. డాంగే నాయకత్వం వహిస్తారు. ఈ ప్రతినిధివర్గంలో శ్రీ భూపేశ్‌గుప్తా, పార్టీ సెక్రటేరియట్ సభ్యుడు శ్రీ ఎన్. కె. కృష్ణన్‌లు వున్నారు.

చెకొస్లొవేకియాలో వచ్చిన మార్పులను అంతర్జాతీయ విషయంగా భావించేందుకు చెక్ పార్టీ అంగీకరించనందువల్ల ఆ విషయం ప్రస్తావనకు రాదని తెలుస్తోంది.

సిల్వర్ జూబిలీ చిత్రం!
రమ్యమైన 2 వ వారము
గీతా చిత్రాలయ-గుంతకల్లు
మేరే హుజూర్
(ఈస్ట్‌మన్ కలర్)
సీడెడ్: శ్రీ బాలాజీ రిలీజ్
త్వరలో: నీలం-అనంతపురం

కొత్తది!

ఎస్ట్రా నిజంగా ఎంత సామర్థ్యం మీరు కలిగియుందురో బయల్పరచుటకు

మీ సామర్థ్యం ఎంత అత్యధికమేరకు హెచ్చునో మీకే మాత్రం తెలిసియుండక పోవచ్చు. ఈ నాటి పని ఒత్తిడి వల్లను, చింతా చికాకుల వల్లను, కోల్పోయిన సత్తువను నిజంగా మరల చేకూర్చుకోనందున నేమో, నీరసించి యున్నారు.

ఎస్ట్రా సేవించి చూడండి. మీలో అంతర్గతమైయున్న శక్తిని వెలువరించగల రుచికరమైన క్రొత్త పాల పానీయం ఎస్ట్రా ప్రముఖ భారతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థచే సిఫారసుచేయబడిన నాలుగు బలవర్థక పదార్థములతో కూడిన అమిత శక్తిదాయకమైన అసమాన మిశ్రమం. రోజూ ప్రాతఃకాలమున చురుకుగా ప్రీతయిన రుచిగల ఎస్ట్రా సేవించండి. ఇంక రోజల్లా ఉప్పొంగే ఉత్సాహంతో నున్న మీబోటివారికి ఎట్టి కఠిన కార్య సాధనయైనా ఏపాటిది?

ఎస్ట్రా ఎందుకు అసమానం!

ఎస్ట్రాయందలి పాల సుగుణంలో ఇవన్నీ గలవు:

☐ విటమిన్ బి 1 మీ సామాన్య ఆహారంనుండి సంపూర్ణ ఫలితమును పొందుటకు సహకరిస్తుంది. ☐ 2, శక్తిదాయకమైన విటమిన్లు రక్త ప్రసారమును వృద్ధి పరచి శ్రమ కేంద్రములను పుష్టికరంగా పోషిస్తాయి. ☐ గ్లిసరోఫాస్ఫేట్ అలసటను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుతుంది.



కేరళలోను, తమిళనాడు లోను, మరియు ఆంధ్ర ప్రదేశ్, మైసూరులలోని కొన్ని ఎన్నిక చేయబడిన పట్టణాలలోను, లభిస్తుంది.

లింటాస్ - AST. 1 8-270 TE

హిందుస్తాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి (రిజిస్టర్డ్ యూజర్స్)

ఏ ముసుగులో ఉన్నా కమ్యూనిస్టులంతా ఒకటే

నక్సలైట్ల చర్యలు రాగల విషపరిణామాలకు చిహ్నమని పాటిల్ హెచ్చరిక

బొంబాయి, జూన్ 5 : దౌర్జన్య పూరిత నైన నక్సల్‌బరీ ఉద్యమం భవిష్యత్తులో దేశంలో ముమ్ముందు తలయెత్తనున్న విష పరిణామాలకు ఒక "చిహ్నం" వంటిది, ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా వుండి ఈ ఉద్యమాన్ని అణచివేస్తే తప్ప ప్రజాస్వామ్యం నాశనమై పోగలదని శ్రీ ఎస్. కె. పాటిల్ హెచ్చరించారు.

కమ్యూనిస్టులలో చీలికలు 'రాజకీయతంత్రం' మాత్రమే

"మితవాదులు" కాని, "అతివాదులు" కాని లేక "నక్సల్‌బరీలు" కానివ్వండి — కమ్యూనిస్టులు కమ్యూనిస్టులే — కమ్యూనిస్టులలో ఇటువంటి చీలికలు కేవలం "రాజకీయ తంత్రం" మాత్రమే. "చీకటి చీకటిగానే వుంటుంది కనుక దానిని తెల్లని టి అని పిలవలేముకదా" అని శ్రీ పాటిల్ అన్నారు.

బొంబాయి కామర్సు పట్టభద్రుల అసోసియేషన్ వారు "నక్సల్ బరీల" సమస్యపై ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీ పాటిల్ ప్రసంగించారు.

చైనా దురాక్రమణ జరిగినప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ ని నిషేధించకపోవడం "పెద్ద పొరపాటు" "ఆ పొరపాటుకు ఎంతో ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాము" అని ఆయన అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్ల ఈ నక్సల్‌బరీల సమస్య చెలరేగింది. నక్సల్‌బరీ ఉద్యమం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదు. దేశంలో ప్రతి చోట వ్యాపించింది. తెలంగాణా ఆందోళనలో కూడా వారు పాల్గొంటున్నారు.

కోట్లకొద్దీ విదేశీ ద్రవ్యం దేశంలోకి ప్రవేశించి దేశంలోని రాజకీయ జీవితాన్ని "భ్రష్టపరుస్తోందని" శ్రీ పాటిల్ విమర్శించారు. అమెరికానుంచి వచ్చినప్పటికి, రష్యానుంచి వచ్చినప్పటికి విదేశాలనుంచివచ్చిన ద్రవ్యం, ఆ ద్రవ్యం పొందినవారి పేర్లను ప్రకటించవలసినదిగా ప్రజాస్వామ్యం పేరుతో తాను దేశీయాంగ మంత్రి శ్రీచవన్‌కువిజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు.

స్వతంత్రపార్టీ బొంబాయి శాఖ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, కామర్సు పట్టభద్రుల అసోసియేషన్ అధ్యక్షుడు అయిన డాక్టర్ ఆర్. సి. కూపర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన శ్రీ పాటిల్‌కు స్వాగతం చెప్తూ, స్వతంత్రపార్టీకి, శ్రీ పాటిల్‌కు మధ్య రాజకీయ విభేదాలు వున్నప్పటికి ఆ అభిప్రాయాలలో ఎంతో "సామ్యం" వున్నదని అన్నారు. తమ మధ్యమ గొప్ప మిత్రత్వం కలదని, దేశ శ్రేయస్సుకోసం శ్రీ పాటిల్, తమపార్టీ కలిసి కృషిచేయడం అత వసరం అని ఆయన అన్నారు.

స్వతంత్ర బెంగాల్‌కు భారత్ పాక్ కమ్యూనిస్టుల కుట్ర

ఇటు భారత్‌తోను, అటు పాకిస్థాన్‌తోను నిమిత్తం లేకుండా సర్వస్వతంత్రంగా వుండే సమైక్య బెంగాల్ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్టు పాలకులు, తూర్పు పాకిస్థాన్‌లోని "కమ్యూనిస్టు" అవామీ లీగ్ చేరువకు వస్తున్నాయని శ్రీపాటిల్ అన్నారు.

తనకు సోవియట్ రష్యాతో తగాదా లేదీలేదని, "అయితే మన బూటకపు కమ్యూనిస్టులతో మాత్రమే మనకు తగాదావుంది" అని శ్రీ పాటిల్ చెప్పారు. మనదేశంలో వున్న కమ్యూనిజం చాలా పురాతనమైనదని, ఆ కమ్యూనిజం ఇతర దేశాలలో నమసిపోయిందని ఆయన అన్నారు.

ట్రక్కు బోల్తాపడి ముగ్గురి మృతి

జగదల్‌పూర్, జూన్ 5: ఇక్కడకు సుమారు 25 మైళ్ళ దూరంలో ఉన్న తొకెనార్ సమీపంలో నిన్న ఉదయం కల్లు తీసుకు వెళ్తున్న ట్రక్కు ఒకటి బోల్తా పడడంవల్ల ముగ్గురు అక్కడి కక్కడే మరణించారు. మరొక ఆరుగురు గాయపడ్డారు.

పిడుగుపాటువల్ల ఒకరి మృతి

ట్రాంక్విబార్ (తంజావూరుజిల్లా) జూన్ 5: తిరువరంగాడు. ఇక్కడకు సమీపంలో ఉన్న పూడు పేటలో సముద్రపుఒడ్డున ఆడుకుంటున్న పిల్లలలో ఆరుగురు పిడుగుపాటువల్ల స్పృహ కోల్పోయారు. వారందరినీ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా దారిలో ఒకరుమరణించారు మిగిలిన వారు కోలుకొంటున్నారు.

శ్రీ కొణతాల అప్పలస్వామి మృతి

అనకాపల్లి, జూన్ 5 : ప్రముఖ వ్యాపారులు, దాతలు శ్రీ కొణతాల అప్పలస్వామి (57) మొన్నరాత్రి మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మెట్రిక్యులేట్ అయిన శ్రీ మేనేజింగ్ కమిటీకి, ప్రేమ సమాజానికి ఆయన అధ్యక్షులు. ఆయన కొంత కాలం మున్సిపలు చైర్మన్‌గా పని చేశారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆయన గౌరవ సూచకంగా అన్ని వ్యాపార సంస్థలు మూసి వేశారు. (ప్ర. వి.)

• • •

శ్రీ వంగల వెంకట రమణయ్య (67) ఆదివారం రాత్రి ఇక్కడ మరణించారు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

టిప్పుసుల్తాన్ పతాక స్తంభం

త్రివేండ్రం, జూన్ 5: తిరుచూర్ వద్ద టిప్పుసుల్తాన్ ప్రతిష్ఠించిన పతాక స్తంభాన్ని, దానిచుట్టూ ఉన్న నాలుగు సెంట్లభూమిని పురాతన కట్టడాల రక్షణ చట్టం క్రింద భద్రపరచడానికి నిర్ణయించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

18 వ శతాబ్ది ఉత్తరార్థంలో టిప్పుసుల్తాన్ కొచ్చిన్ సామ్రాజ్యంలో కొంత భాగాన్ని జయించినప్పుడు విజయచిహ్నంగా తిరుచూర్‌వద్ద ఈ పతాకస్తంభాన్ని ప్రతిష్ఠించాడు.

కర్నూలులో పరీక్షలకు 450 మంది తెలంగాణా విద్యార్థులు హాజరు

రాష్ట్రమంత్రులబిడ్డలుకూడా వీరిలో వున్నట్టు వార్త

కర్నూలు, జూన్ 5: నిన్నటినుండి ఇక్కడ ప్రారంభమైన ఎస్. ఎస్. సి., పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 450 మంది తెలంగాణా హైస్కూలు విద్యార్థులు హాజరైనారు. వారిలో 100మందికి పైగా బాలికలు ఉన్నారు.

ఇక్కడ పరీక్షలకు హాజరైన వారిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన న్యాయశాఖా మంత్రి శ్రీ కె. వి. నారాయణరెడ్డి పిల్లలు, మంత్రి విజయభాస్కరరెడ్డి, శాసనమండలి అధ్యక్షుడు శ్రీ పిడతల రంగారెడ్డి పిల్లలు కూడా ఉన్నారు.

అధికారులు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు అంతరాయం కలుగకుండా జరుగుతున్నవి. (ప్ర. వి.)

హుజూర్‌నగర్ తాలూకా గ్రామాల విద్యుచ్ఛక్తి పథకాలు

ప్రభుత్వ ఆమోదం

కోదాడ, జూన్ 5 : హుజూర్ నగర్ తాలూకాకు చెందిన అనేక గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా పథకాలను ప్రభుత్వం ఆమోదించింది. నాగార్జునసాగర్ ఆయకట్టు పథకం నరుగ్రంగంగా పరిగణించని ఈ గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా త్వరితంగా చేకూర్చేందుకు కలెక్టరు కృషి చేస్తున్నారు. (ప్ర. వి.)

కృష్ణపల్లి గ్రామంలో హరిజన దినోత్సవం

పార్వతీపురం, జూన్ 5 : పార్వతీపురం సమితిలోని కృష్ణపల్లి గ్రామంలో మే 30వ తేదీన హరిజన దినోత్సవం జరిగింది.

సమితి ప్రెసిడెంటు శ్రీ చీకటి పరశురామ నాయుడు అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టరు శ్రీ కోసలరాం పేద హరిజనులకు వస్త్రాలను, పుస్తకాలను పంచిపెట్టారు. సర్పంచి శ్రీ వై. కృష్ణమూర్తి వందన సమర్పణ చేశారు.

కేరళ ఎన్.జి.వోల బైఠాయింపు

త్రివేండ్రం, జూన్ 5: రాష్ట్రసేవా సంస్థల సంయుక్త మండలికి చెందిన సుమారు 800 మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు నిన్న రోజంతా, తమ కోర్కెలను తెలియజేస్తూ త్రివేండ్రంలో ప్రభుత్వ సచివాలయంముందు, మరొక ఎనిమిది జిల్లాలలో కలెక్టర్లకార్యాలయాలముందు బైఠాయింపు జరిపారు.

అవసరాలకు అనుగుణమైన కనీసవేతనాలను నిర్ణయించాలని, జీవనవ్యయ ప్రమాణాల పెరుగుదలతోపాటు కరువుభత్యాన్ని పెంచాలని, మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వోద్యోగులందర్నీ పర్మనెంటుచేయాలనీ ఈ మండలి కోరుతున్నది.

స్వల్పమార్పులతో మిత్రాకమిటీ సిఫార్సుల అమలు

డాక్టర్ కె. ఎల్. రావు సూచన

విజయవాడ, జూన్ 5 : కోస్తా జిల్లాలలో వరదలవలన రు. 150 కోట్లు నష్టం సంభవించింది. ఇకపై ఇటువంటి ప్రకృతి సిద్ధ ప్రమాదాలు జరుగకుండా అరికట్టడానికై స్వల్ప మార్పులతో వరద నిరోధక చర్యలపై మిత్రా కమిటీ సిఫారసులను అమలు పరచాలని కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి బాపట్ల తాలూకాలో సరిపడ డ్రైనేజి కాలువలు లేక పోయినందున, భారీ వర్షాలవల్ల ఇంత అపార నష్టం జరిగిందని డాక్టర్ రావు అన్నారు.

చినగంజాం పైన కొంతవరకు రైల్వే కట్ట వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. నీరు విపరీతంగా పొంగి, పీరాయపాలెం, ఇతర గ్రామాలను ముంచివేసింది.

కృష్ణా గోదావరి జిల్లాలలో బుడమేరు పొంగి, అపార నష్టం కలిగించిందని ఆయన చెప్పారు. బుడమేరుకు 195 గండ్లు పడ్డాయి. 2 లక్షల టన్నుల ధాన్యం యిర్వగల 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ధ్వంసమైనాయి.

ఖమ్మం జిల్లాలో, కృష్ణా జిల్లాలోని నంది గామ తాలూకాలో, వైరా, కట్లేరు, మున్నేరు ఉపనదులు పొంగగా ప్రక్క గ్రామాలు జలగ ర్భంలోవున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

గన్నవరంకు వచ్చిన కేంద్ర నిపుణులబృందం నేడు తిన్నగా తిరువూరు, ఖమ్మంలో వరద దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించడానికి వెళ్లారు. రేపు వారు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు.

గ్రామోద్యోగులకు మూడునెలలజీతాల బకాయి

తెనాలి, జూన్ 5 : గ్రామోద్యోగులకు, ఫిబ్రవరి నుండి మార్చి, ఏప్రిల్, మే నెలలకు జీతాలు యివ్వలేదనీ, జీతాలు యివ్వవలసినదిగా మే 11 న ప్రభుత్వం పంపిన ఆదేశాన్ని జిల్లా అధికారులు తాలూకా ఆఫీసులకు ఇంకా అందజేయలేదనీ, ఆంధ్ర గ్రామోద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ గోగినేని వెంకటరావు తెలియజేస్తున్నారు. ఈ విషయమై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

వివాహం

ఖమ్మంమెట్టు వాస్తవ్యులు శ్రీ కొల్లి వెంకటావధాన్యులు కుమారుడు చి: సురేష్‌కు, జమ్మలమడుగు వాస్తవ్యులు శ్రీ ఎస్. ఎస్. ఆర్. ఆంజనేయ చౌదరి కుమార్తె చి: సౌ: అమ్మాజీకి విజయవాడలో జూన్4వ తేదీన వివాహం వైభవంగా జరిగింది.

రేడియో

శనివారం, జూన్ 7

శ.క. 1891 జ్యేష్ఠ 17

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6–30 వందేమాతరం, 6–35 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–45 సంకీర్తనం, 8–30 విజయవాడ వలె, మధ్యాహ్నం: 12–30 కార్మికుల కార్యక్రమం, 1–00 సి. ఇందిరావాణి, 1–40 చిత్రగీతం, 1–50 తె. వా., 2–00 మీరు కోరిన పాటలు, 2–30 బాలానందం, సాయంత్రము: 5–55 ప్రసార విశేషాలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6–30 గ్రామసీమలు, 7–00 తె. వా., 7–30 చిత్రసీమ, 7–45 ఆలోచనకు ఆవలి అంచు, నాటిక, 8–00 సి. ఇందిరావాణి, 8–30 టి. ఎన్. కృష్ణన్: వయొలిన్, 8–45 కారుకుర్చి పి. అరుణాచలం నాదస్వరం, 9–15 సమస్యాపూరణం, 9–30 అఖిల భారత సంగీత కార్యక్రమం, విస్మార్ హుస్సేన్ ఖాన్, 11–05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, ప్రసార శేషాలు, 6–10 భక్తిరంజని, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వేంకటేశ్వర గద్యం, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 పాలవెల్లి, 8–30 ధర్మపురి రామమూర్తి, మధ్యాహ్నము: 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 వాద్య బృందం, 1–50 తె. వా., సాయంత్రము : 5–30 ధర్మపురి రామమూర్తి, 5–55 స్థానిక ప్రకటనలు, 6–00ఆంగ్లములో వార్తలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం 6–30కల్పలత, 7–00 తె. వా., 7–15 వంటసీమలు, 7–45 ఆలోచనకు అవలి అంచు, నాటిక, 8–00 వికలాంగులకు విజ్ఞానశాస్త్ర సేవ, ప్రసంగం, 8–25 ప్రాదేశిక్ సుగం సంగీత్, 9–15 సమస్యాపూరణం, 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, విస్మార్ హుస్సేన్‌ఖాన్, 11–05 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, మంగళగానం, 6–35 ఆరుళ్ వాక్కు, 6–45 సంగీతామృతం: రుక్మిణి గోపీనాథ్, 7–30 శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పి. వి. అనంతశయనం, బృందం, 8–00 ఎమ్. ఎస్. అనంతరామన్ : వయొలిన్, పాల్ఘాట్ కె. కృష్ణమణి : మృదంగం, 9–00 మెల్లిసై, 9–45 పూవనూర్ ఎన్. రామమూర్తి, 10–15 వాద్యసంగీతం, 10–30 మధుర గీతం. మధ్యాహ్నం : 12–00 ఎమ్. ఎస్. రాజాదేవి, 12–30 సెంజి లక్ష్మయ్య: వేణువు, 1–00 పూనూర్ ఎన్. రామమూర్తి, 1–30 చిత్రగానం, 1–40 వాద్యగోష్ఠి, 3–30 పిల్లల కార్యక్రమం, 5–30 కార్మికుల కార్యక్రమము, 6–45 చిత్రగానం, 7–30 వ్యవసాయదారులకు, 9–15 వాద్యసంగీతం, 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, విస్మార్ హుస్సేన్‌ఖాన్, 11–00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం : 6–55 వందేమాతరం, మంగళధ్వని, 7–00 తె. వా., 7–15 సంగీత మంజరి, ఘంటసాల వెంకటేశ్వరరావు, 7–30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నము: 1–40 మద్రాస్ ఎ వలె, 1–50 తె. వా., సాయంత్రం : 6–05 మద్రాస్ ఎ వలె, 6–30 రసమయం: సాహిత్య కార్యక్రమము, 7–00 తె. వా., 7–15 వాద్య సంగీతం, 7–30 చిత్రగానం, 8–00 గీతమాలిక, 8–25 సమాహారై, 9–15 ఢిల్లీనుండి రిలే, 11–05 ప్రసార సమాప్తి.

జాతీయ 'బి' చదరంగం

బెంగుళూరు, జూన్ 5 : ఇక్కడ జరుగుతున్న జాతీయ 'బి' చదరంగం చాంపియన్‌షిప్పులో 13 వ రౌండు ఆఖరుకు మిన్‌జ్ వాచా (ఆంధ్ర) 9 న్నర పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇప్పటికి ఏ పది మంది 'ఏ' చాంపియన్‌షిప్పుకి అర్హత పొందేది చూచాయిగానైనా చెప్పడం కష్టం.

మొన్న రంగారావు గాలిబ్‌పై నిన్న దండేకర్ దేవగన్‌పై వోడుటవల్ల పోటిని చవిచూడని ఆటగాడు ఒక్కడూ లేడు. పోటీలు ముగింపు దగ్గరకు వస్తున్న కొలదీ, ఎవ్వరికి వారు ఉద్రేకంతో సంతుష్టి పొందుతున్నారు.

ముఖ్య పోటి ఫలితాలు :

వాహి (9) — వాచా (9 న్నర), దేవగన్ 9) — దండేకర్ (8 న్నర), గుప్త (8 న్నర) —హసన్ (8 న్నర), సమం, సెట్ (7 న్నర) — ఆర్. వి. ఎస్. మూర్తి (7 న్నర), అసంపూర్తి, కె. డి. పిళ్లై (8) — డి. వి. వెంకటప్పు (8 న్నర), మదన్ — మెయిత్ర, సర్వేయర్ — రంగారావు, సూద్ — వజీద్ సేట్, శ్రీధరన్ — బాబూర్ మధ్య ఆటలు అసంపూర్తిగా నిల్చినవి.

ఇతర ఫలితాలు : రాజ్యాధ్యక్ష — బి.ఎన్. ఆచార్య, బాపిరాజు — శ్రీకాంత్ (సమం) కన్నప్పన్ — వేణుగోపాల్, కామేశ్వరన్ — పి. సత్యరాజు, పి. ఎస్. కామేశ్వరరావు — విహిళేయనాల్.

పూర్తి చేయబడిన ఆటల ఫలితాలు : సర్వేయర్ — వజీర్ సేట్ (సమం), వాచా — సేట్, గాలిబ్ — రంగారావు.

పవన్ కొద్దో గొప్పో పరుగులు చేయ సాహసించారు.

స్కోరు : వెస్టిండీసు : 422 (4 వి, ఫ్రెడరిక్స్ 51, కారూ 122, డేవిస్ 22, లాయిడ్ 128, నాట్ అవుట్, షెపర్డ్ 17 ఫస్టర్ 51 నాట్ అవుట్).

ఇతర వార్తలు

హైదరాబాదులో జరుగుతున్న డాక్టర్ అంబేద్కర్ స్మారక 3 వ వార్షిక హాకీ టోర్నమెంటులో పోటీలు నిలిపివేయబడినవి. తిరిగి జూన్ 10 నుండి ప్రారంభించబడుతవని తెలుస్తోంది.

విమాన ప్రమాదంలో రాఫిల్ ఒసూనా మృతి

మెక్సికోసిటీ, జూన్ 5: మెక్సికోసిటీ నుంచి బయలుదేరి వెళ్ళిన మెక్సికన్ బోయింగ్ విమానం మాంటెర్రీ ఆపురుకు ఉత్తరంగా 20 మైళ్ల దూరంలో కూలిపోగా 79 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తున్నది.

ఈ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ప్రపంచ విఖ్యాత మెక్సికన్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ ఒసూనా (30) కూడా ఉనాడు. ఇటీవలనే ముగిసిన డేవిస్‌కప్పు టెన్నిస్ పోటీలో బ్రహ్మాండంగా ఆడి, రెండు సింగిల్సు గెల్చి, డబుల్సులో గెలుపుకు సారథిగా, మెక్సికో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మకమైన విజయం సాధించుటకు తోడ్పడ్డాడు.

ఒక భీకర తుపానులో చిక్కుకుని మొత్తం విమానం ముక్కలు ముక్కలుగా బద్దలై ఎవ్వరూ అంతుచిక్కని పరిస్థితిలో గుర్తింపబడినట్లు అధికార వార్త వెలువడింది.

విమాన కేంద్ర అధికారులు తుపానును గుర్తించి, విమానం ముందుకు పోకుండా వెనుకకు వెళ్ళవలసినదిగా చోదకునికి తెలిపినట్లు, అట్లు తిరిగి పోవడంలో విమానం కొండకు ఢీకొని ప్రమాదమునకు గురి అయినట్లు తెలుస్తోంది.

సోమర్ సెట్లో పోటీలో లాయిడా, కార్యూ సెంచరీలు

టాంటన్, జూన్ 5: ఇక్కడ సోమర్‌సెట్ కౌంటీ టీమ్ వెస్టిండీసు క్రికెట్‌జట్టు మొదటి ఇన్నింగ్సులో నిన్న ఆట ఆఖరుకు 4 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది.

చేతివ్రేలికి దెబ్బతగిలి పక్షం పైగా ఆటలో పాల్గొనని కార్యూ నిన్న ఫ్రెడరిక్స్‌తో ఇన్నింగ్సు ప్రారంభించి, 122 పరుగులతో సెంచరీ చేశాడు. తరువాత క్లైవ్ లాయిడ్ ధూకుడుగా బాట్‌చేసి సెంచరీ చేశాడు. లాయిడ్ సిక్సర్ కొట్టిన ఒక బంతిని గ్రౌండు దాటివెళ్లి దగ్గరలో కల ఒక శ్మశాన వాటికలో పడింది.

సోమర్‌సెట్ బౌలింగులో పసలేని ఆదను చూచుకొని ప్రతిఒక్క వెస్టిండీసు బాట్స్

గిద్దలూరు తాలూకాలో వినియోగదారుల ఇబ్బందులు

గిద్దలూరు, జూన్ 5 : గిద్దలూరు తాలూకా విద్యుచ్ఛక్తి వినియోగదార్ల సమావేశము పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ ముత్తుముల భాస్కరరెడ్డి అధ్యక్షతన జూన్ 2 న గిద్దలూరులో జరిగింది. గిద్దలూరు తాలూకాలో విద్యుచ్ఛక్తి కొన్ని సంవత్సరాల క్రితమే యివ్వబడి నప్పటికీ, విద్యుచ్ఛక్తి ప్రసారం లోపభూయిష్టముగా వున్నందున సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు, అనేక యిబ్బందులకు గురి కావడమే కాక, యీ వేసవికాలములో అనావృష్టికి తోడు ఉన్న కొలదిపాటి నీరును కూడ పొలాలకు పారించుకొనలేని దుస్థితి వలన పంటపొలాలు, ఫలవృక్షముల తోటలు ఎండిపోవుటతో రైతాంగమునకు విపరీతమైన నష్టము చేకూరిన దనియు, యిందులకు స్థానిక విద్యుచ్ఛక్తి అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఉదాసీనతయే కారణమనీ, పలువురు వక్తలు అన్నారు.

ఈ సందర్భములో ఏర్పడిన విషమ స్థితి చర్చించుటకై గిద్దలూరు పట్టణములో జూన్ 9 వ తేదీ సాయంత్రం గం. 5 లకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు శ్రీ పిడతల రంగారెడ్డి అధ్యక్షతన గిద్దలూరు తాలూకా విద్యుచ్ఛక్తి వినియోగదారుల మహాసభను జరుపుటకు తీర్మానించుచు, స్థానిక సేవా సమితి అధ్యక్షులు శ్రీ ఎస్. వి. ఎస్. భట్‌ను సమావేశ కర్తగా ఎన్నుకున్నారు.

గిద్దలూరు, మార్కాపురము తాలూకాల శాసనసభ్యులు, పంచాయతీ సమితి పంచాయతీల అధ్యక్షులు, విద్యుచ్ఛక్తి ప్రభుత్వోద్యోగులను యీ మహాసభకు ఆహ్వానించుటకు తీర్మానించారు.

రేపల్లె తాలూకాలో శ్రీ రంగా పర్యటన

రేపల్లె, జూన్ 5 : అఖిలభారత స్వతంత్ర పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్. జి. రంగా, శ్రీ ఎం. రామమూర్తితో కలిసి రేపల్లె తాలూకాలోని తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించారు.

మున్సిపలు చైర్మన్ శ్రీ వై. సూర్యనారాయణ, స్థానిక స్వతంత్రపార్టీ ప్రతినిధి శ్రీ కె. సాంబశివరావులు శ్రీ రంగాకు వినతి పత్రాలు సమర్పించారు.

సంతాపం

విశాఖపట్నం, జూన్ 5: ఒరిస్సా ఆరోగ్య మంత్రిగా శ్రీ రామశేషయ్య మృతికీ, గుడివాడ శాసనసభ్యురాలు శ్రీమతి కమ్మూరి దేవి మృతికి పార్వతీపురం శాసనసభ సభ్యుడు శ్రీ ఎం. వెంకట రామనాయుడు సంతాపం తెలియచేస్తూ ఒక ప్రకటన చేశారు. (ప్ర.వి.)

నర్సరావుపేట, పల్నాడు, వినుకొండతాలూకాలలో గృహాల పునర్నిర్మాణానికి రు. 49 లకలు

నర్సరావుపేట, జూన్ 5 : నర్సరావుపేట డివిజన్ తుపాన్ బాధితుల సహాయ సంఘము రెవిన్యూ డివిజన్ ఆఫీసరు శ్రీ ఎస్. నాగభూషణరావు అధ్యక్షతన సమావేశమై తుఫానువల్ల నష్టపోయిన వారికి అత్యవసరముగా చేయవలసిన సహాయాన్ని గురించి చర్చించారు.

గృహ పునర్నిర్మాణము కొరకు పూర్తిగా నష్టపోయిన నర్సరావుపేట తాలూకాకు 34 లక్షల రూపాయలు, కొంచెము తక్కువ నష్టమునకు గురిఅయిన పల్నాడు, వినుకొండ తాలూకాలకు కలిపి 16 లక్షల రూపాయలు ప్రభుత్వము గ్రాంటుగా మంజూరు చేసినట్లు నష్టమునకు అనుగుణముగా పూరి యిండ్లకు 50 నుండి 100 రూపాయల్ని పెంకుటిళ్లు, మిద్దెలు, మొదలగు వాటికి 150 రూపాయల వరకు యివ్వబడునని జూన్ 2 వ తేదీ నుండి పది రోజులలో యీ కార్యక్రమము పూర్తిచేయబడుతుందని శ్రీ నాగభూషణరావు తెలియజేశారు. ఈసహాయము వల్ల గృహాలను బాగుచేయుటకు 75 పాళ్లు సరిపోగలదనే విశ్వాసం కలిగినట్లు వెల్లడించారు. చేతి వృత్తుల వారికి వారి పరికరములు నష్టపోయిన సందర్భములో వారికి గూడా ఆర్థిక సహాయము చేయుటకు గిరిజనులవంటి వెనుకబడిన వారికి వస్త్ర సహాయము చేయుటకు వసతులను కలుగజేయుచున్నట్లు ఆర్. డి. ఓ. తెలియజేశారు.



కొత్త

టాటావారి స్పెషల్ సబ్బు

చిట్టెము గట్టిన మురికిని యిట్టే వదిలించగలదు

కాలరులోను, కఫ్సులోను, అంచులలోను ఉన్న మురికిని కూడా పూర్తిగా వదిలించి మీ బట్టలకు స్వచ్ఛమైన తెల్లదనాన్ని యియ్యగలిగినది టాటా వారి స్పెషల్ సబ్బు. ఈ సబ్బులోని మనోహరమైన క్రొత్త పరిమళం మీ ఉతుకులకు క్రొత్తగా అనిపించే శుభ్రతను బాజారన్ని యిస్తుంది. వాడి చూడండి, మీకే తెలుస్తుంది.



టాటా ఉత్పత్తి

టాటా వారి స్పెషల్ సబ్బుతో ఉతుకు, స్వచ్ఛమైన తెల్లదనానికి కిటుకు!

సైరబ్బర్

ట్రక్‌లకు కారులకు పోతపోసిన రబ్బరు విడిభాగాలు

- సైరబ్బర్ కిట్‌లు పియట్ 1100 హిందుస్థాన్ అంబాసిడర్ ల్యాండ్ మాస్టర్‌లకి
- సైరబ్బర్ కిట్‌లు ఫ్రంట్ సస్పెన్షన్‌కు
- సైరబ్బర్ విడిభాగాలు పార్గో, అశోక్ లేల్యాండ్ కామెట్ ట్రక్‌లు, ప్లిమత్ కారులకి



సైరబ్బర్ పోతపోసిన విడిభాగాలు ఎంతో విశిష్టమైనవి. ప్రఖ్యాతమైన ఆటోమొబైల్ తయారీదారులచే అసలైన ఒరిజినల్ సరంజామాగా ఇవి ఉపయోగింపబడుతున్నాయి.

అధికంగా రాపిడిని తట్టుకోడానికి చాలాకాలము సైరబ్బర్ విడిభాగాలు దిగుమతి కావింపబడిన సింథటిక్ రబ్బరుతో నిర్ణయాలకు అనుగుణ్యంగా తయారవుతాయి. అన్ని సైరబ్బర్ విడిభాగాలు తీవ్రంగా పరీక్ష చేయబడి తయారీదారులు ఏర్పరచిన నియమాలను అనుసరించి వుంటాయి.



నిస్సందేహంగా నమ్మండి-టి.వి.యస్

TVS SIRUBBER

మీకు కావలసినవాటికి వీరిని సంప్రతించండి:

సుందరమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్

ఇండస్ట్రియల్ ఎస్టేటు, రబ్బర్ యూనిట్, మధురై-7.

SI-486

ఈ ఆశ్చర్యకరమైన సూత్రము :

డాల్ఫ x 66 = ద్రావణము+ మితవ్యయము+ నల్లులను చంపుటలో అమోఘత

BAYER

ఇది ప్రత్యేకముగా తయారైన బేయర్ క్రిమి సంహారక మందు

* ఒక బాటిల్ + 66 పాళ్ల కిరోసిన్ 5 స్ప్రే కేన్ల ద్రవము నిచ్చును.



ఒక మూత మందు, ఒక కేనుకు వచ్చును, ఎందు కనగా డాల్ఫ గాఢత గలమందు

BAYER

దీనిని ప్రత్యేకముగా తయారుచేసినవారు బేయర్ (ఇండియా) లిమిటెడ్ బొంబాయి-20. BR.

రిజిష్టర్డు ట్రేడుమార్కులకలవారు బేయర్ లివర్‌కుసెన్ (పశ్చిమ జర్మనీ)

TEL.





Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం   THE LARGEST CIRCULATED TELUGU DAILY   ★★   Regd. No. H-4

వేకో మాదీఫల
గర్భిణీస్త్రీలకు కలుగు వాంతులను, మలబద్ధకము పోగొట్టి వారి పైత్యములను నివారించు ప్రత్యేకత కల్గి వున్నది. అన్ని మందుల షాపులలో దొరకును. "వేకో" (Registered Trade Name) జ్ఞాపకముంచుకొనుట ఉచితము.
ఏజంట్లు: సీతారామా జనరల్ స్టోర్సు, (విజయ్పేట్) విజయవాడ-1. — సికింద్రాబాద్-3

ఆంధ్రప్రభ

సంపుటి : 34   సంచిక : 155   విజయవాడ   7-6-1969   శనివారం   6 పేజీలు: 12 పైసలు

నాలుగురోజుల తర్వాత రాజధానిలో దాదాపు ప్రశాంత పరిస్థితి

కర్ఫ్యూ సడలింపు సమయంలో చెదురువాటుగా సంఘటనలు

[ఆంధ్రప్రభ ప్రతినిధి] హైదరాబాద్, జూన్ 6: కడచిన నాలుగురోజులతో పోల్చిచూస్తే నేడు జంట నగరాలలో దాదాపు ప్రశాంత పరిస్థితి ఏర్పడినదని చెప్పవచ్చు. ఈ రోజు పోలీసుల కాల్పులు లేవు.

కనీసం లాఠీ చార్జీకూడా లేదు. గృహదహన ఘటనలు అనేకం నేడు కూడా జరిగాయి. కాని కడచిన నాలుగు రోజులతో పోల్చి చూస్తే ఇవి స్వల్ప సంఘటనలుగానే కనిపిస్తాయి.

కర్ఫ్యూ విధింపబడిన అనంతరం హైదరాబాద్, మద్రాసులమధ్య నిలిచిపోయిన విమానాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి.

గాయపడినవారిలో మరిముగ్గురి మృతి

బుధవారంనాడు జరిగిన కాల్పులలో గాయపడినవారిలో గడచిన 24 గంటలలోను మరి ముగ్గురు మరణించారు. వీరితో కలుపుకొని జూన్ 2 లగాయతూ జంటనగరాలలోను, వరంగల్లోను మొత్తం మృతుల సంఖ్య 27. వీరిలో 26 మంది తుపాకిగుండ్లకు గురి అయి మరణించగా ఒకరు కత్తిపోటుకు గురిఅయి చనిపోయారు.

5 వేలమంది పనివారలు గల దాదాపు 40 పరిశ్రమలుండే, అజామాబాద పారిశ్రామిక ప్రాంతంలో కూడా పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నది. పోలీసులు కాపలా ఉన్నారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ దహనకాండ, మార్గావరోధాలు కల్పించడంలాంటి సంఘటనలు జరిగినవాలుగు ప్రదేశాలు, సియురంత్రం, రాత్రి కూడా ప్రశాంతంగా ఉన్నాయి.

రాత్రి 9 గంటల కల్లా పోలీసులు అన్ని ప్రాంతాలలోనూ రోడ్లపై అవరోధాలను తొలగించి వేశారు.

నేటి ఉదయం గం. 6 ల నుండి గం.10ల వరకు కర్ఫ్యూ సడలించిన అవకాశాన్ని తీసుకొని ఆందోళనకారులు జంటనగరాలలో వివిధ ప్రాంతాలలో రహదారులపై కొత్తగా అవరోధాలను కల్పించారు.

రాజధానిలో దహనకాండతో ఈరోజు ప్రారంభమయింది. సికింద్రాబాద్లో మెట్టుగూడాలోని ఒక రిటైర్డు ప్రధానోపాధ్యాయునికి చెందిన కారును తగల బెట్టారు.

సికింద్రాబాద్లోనే పాత మార్కెటు ప్రాంతంలో కొయ్యదుంగలను నేటి ఉదయం తగులబెట్టడం జరిగింది.

జంటనగరాలలో 33 గంటలపాటు

కర్ఫ్యూ మరికొన్ని గంటలపాటు సడలింపు

హైదరాబాద్, జూన్ 6: రాజధానిలో నేటి ఉదయం 10 గంటలనుండి అమలు జరగవలసియున్న కర్ఫ్యూను మ.2 గంటలనుండి అమలులోకి వచ్చేటట్లు పోలీసు కమిషనర్ ఆదేశాలనిచ్చారు. ముస్లింలు మసీదులలో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా కర్ఫ్యూను సడలించారు.

కర్ఫ్యూ విధింపువల్ల నేడు రెండవరోజున కూడా జంటనగరాలలో బ్యాంకులు పని చేయలేదు.

ఫిష్ప్లేట్ల తొలగింపు

వాడివద్ద, మంథాటి, తాండూరు స్టేషన్ల మధ్య రైలుమార్గంపై గతరాత్రి ఒక గుంపు ఫిష్ ప్లేట్లను తొలగించి, రైలు మార్గంపై అవరోధాలను కల్పించింది. టెలిఫోను తీగలను ఆ గుంపు తెంపివేసింది.

దీనివల్ల మద్రాసు- హౌరామెయిల్ సీరం రైల్వే స్టేషన్ దగ్గర నాలుగు గంటలపాటు ఆగిపోయింది. మద్రాసు-హైదరాబాద్ ఎక్స్ప్రెస్, పూనా- సికింద్రాబాద్ ప్యాసింజర్లు వాడి, మార్కేర్ స్టేషన్లలో నిలిచిపోయాయి.

డ్యూటీలోవున్న ఒక పెట్రోల్మాన్ను కొంతమంది దుండగులు కాజీపేటవద్ద కొట్టారు.

సికిందరాబాద్, కాచిగూడా లైనుపై విద్యానగర్, కాచిగూడా స్టేషన్లమధ్య రైలు మార్గంపై పెద్ద పెద్ద రాళ్ళను అవరోధంగా పెట్టారు. దీనివల్ల స్థానిక రైలు బండి పదినిమిషాలు ఆలస్యంగా నడిచింది.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కూడా నగరంలోని వివిధ కొత్త ప్రాంతాలలో గుంపులు గుంపులు జనంరోడ్లపై అవరోధాలు కల్పించడంలో నిమగ్నులై ఉన్నారు.

జూబిలీహిల్స్రోడ్డులో ప్రేమనగర్ వద్ద మార్గావరోధాలను నిర్మించడంలో నిమగ్నమైవున్న ఒక కుర్రవాళ్ళ గుంపుకొందరు పత్రికా విలేఖరులను, ఫోటోగ్రాఫర్లను తీసుకునివెడుతున్న ఒక జీపును చుట్టుముట్టారు. అందులో ఉన్నది జర్నలిస్టులని చెప్పగా అప్పుడు ఆందోళనకారులు వారిని 'జై తెలంగాణా' అనినినాదం ఇవ్వమన్నారు. వారు అలా నినాదం ఇచ్చినపిదప జీపును వెళ్ళనిచ్చారు.

(మిగతా 3 వ పేజీలో)

బస్సు ప్రమాదంలో 40మందిమృతి

ఈశాన్యమనిలాలో దుర్ఘటన

మనిలా, జూన్ 6: మనిలా ఈశాన్య ప్రాంతంలో నిక్విజన్ రాష్ట్రంలో బాగర్ పట్టణం వద్ద నిన్న ఒక ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తు ఒక లోయలో పడిపోయిన కారణంగా 40మంది మరణించారని, 31 మంది గాయపడ్డారని ఫిలిప్పిన్స్ వార్తాసంస్థ నేడు ప్రకటించింది.

చనిపోయిన వారిలో 6గురు స్త్రీలు, ముగ్గురు ఫిలిప్పిన్స్ జాతీయ పోలీసు సిబ్బందికి చెందినవారు కూడా ఉన్నారు.

శ్రీకాకుళంజిల్లాలో నక్సలైట్ వధ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 6: శ్రీకాకుళం జిల్లా గరిడిగూడ ఏజన్సీ ప్రాంతంలోని కాగి ఉగ్రామానికి చెందిన సన్నగాడు అనే ఒక నక్సలైట్ నిన్న పోలీసులతో జరిగిన ఒకసంఘర్షణలో కాల్చి చంపివేయబడ్డాడు.

నక్సలైట్లు ఆయుధాలతో పోలీసులపై దాడిచేశారని, కాల్పులు జరిపారని, పోలీసులు ఆత్మరక్షణ సం ఎదురుకాల్పులు జరపగా సన్నగాడు అను నక్సలైట్ మరణించాడని నేడిక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన ఒక వార్త తెలియజేసింది.

సొలిసిటర్ జనరల్

న్యూఢిల్లీ, జూన్ 6: సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, అలహాబాద్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది అయిన శ్రీ జగదీశ్ స్వరూప్ను ఇండియా సొలిసిటర్-జనరల్ గా నియమించారు

గుఱ్ఱపు పందాలలో రు. 3,50,000 గెలుపొందిన ఆంధ్రుల అభిమాన హీరో

విజయవాడ, జూన్ 6: మద్రాసు గుర్రప్పందాలలో ఒక గుర్రంమీద 5,000 రూపాయలు కట్టగా, 3 లక్షల 50 వేల రూపాయలు గెలుచుకున్న ఆంధ్రుల అభిమాన హీరో ఉదంతం ఒకటి బయటపడింది. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్న హీరో ఎవరా అని అన్వేషణ జరుగుతూంది. [వ్యా. ప్ర.]



రేఖా ట్యుటోరియల్ కాలేజి
ఏలూరు రోడ్డు :: విజయవాడ-2.
స్థాపితము: 1960
పునఃప్రారంభము 10—6—1969
పి. యు. సి. 10 వ తరగతి, మెట్రిక్ - జూనియర్ మెట్రిక్ ఇంగ్లీషు, తెలుగు మీడియములు గలవు బాలికలకు ప్రత్యేక తరగతులు. జూనియర్ కాలేజి కోర్సు కూడ గలదు
S. NAGESWARA RAO, B.Sc.
ప్రిన్సిపాల్



హైదరాబాద్లోని ఒక రహదారిలో తెలంగాణాఉద్యమకర్తలు రాళ్ళు, ఇనుపస్తంభాలు పడవేసి వాహనాల రాకపోకలకు అవరోధం కల్పించినదృశ్యం

తెలంగాణా సమస్య పరిష్కారానికి కేంద్రంచే తీవ్ర చర్యలకు అవకాశం

న్యూఢిల్లీ, జూన్ 6:— ప్రత్యేక రాష్ట్ర సాధనకు గత ఆరు నెలలుగా హింసా దౌర్జన్య చర్యలకు, గుండాయిజానికి, హర్తాళ్లకు పోలీసు కాల్పులకు నెలవై అల్లకల్లోలంతో అట్టుడికి పోతున్న తెలంగాణాలో ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదనిక్కడ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

రేపు హైదరాబాద్ వెళుతున్న కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ ఈ తీవ్రచర్యల వల్ల రాగల పరిణామాలను గురించి ఆంధ్ర, తెలంగాణా నాయకులను హెచ్చరించవచ్చును.

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నది గనుక శాంతి భద్రతలు భగ్నమైనా, పరిపాలన దాదాపు స్తంభించినా కేంద్రం జోక్యం కల్పించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపించేందుకు అవకాశం ఇవ్వరాదనే ధోరణిలో కొందరు ఆలోచన చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయడానికి అంత సులభంగా నిర్ణయం తీసుకోవడం జరగదు.

ఈ ప్రమాదాలున్నవని నాయకులను హెచ్చరించి రాజీ పరిష్కారానికి వార్ని ఒప్పించేందుకు శ్రీ చవన్ ప్రయత్నించవచ్చును.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా హైదరాబాద్కు బయలుదేరేటప్పటికే ఇట్టి తీవ్ర చర్యలు గైకొనవలసిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తున్నది. ఈ చర్యల గురించి శ్రీమతి ఇందిరాగాంధీ తన సీనియర్ మంత్రివర్గ సభ్యులతో చర్చించినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణా సమస్య లన్నిటిని పరిశీలించి, పరిష్కరించడానికి వ్యవధి చిక్కుతుందని కేంద్రం వాంఛిస్తున్నది. అంతేగాక అప్పటికి తెలంగాణా ప్రజలలో ఉప్పొంగుతున్న ఉద్రేకాలు చల్లబడి, తెలంగాణా ప్రాంతీయ సంఘం పనితీరును పెంపొందించి, దానికి అధికారాలను విస్తృతం చేసే విషయమై నిర్ణయించడానికి వీలు చిక్కుతుందని కేంద్రం భావిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ సమైక్యతా పరిరక్షణకు, నివురుగప్పిన సంక్షోభిత వాతావరణాన్ని ప్రశాంతపరచడానికి ఈ తీవ్ర చర్యలు అవసరమని కేంద్ర నాయకత్వం భావించినట్లు తెలుస్తున్నది.

ఇదిలావుండగా గత నాలుగు రోజులతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నేడు దాదాపు ప్రశాంత పరిస్థితి ఏర్పడినట్లు వస్తున్న వార్తలు ఇక్కడి పరిశీలకులకు కొంత ఊరట కలిగించాయి. రేపు ఉదయం హైదరాబాద్కు వెళుతున్న హోంమంత్రి శ్రీ చవన్ అక్కడి నాయకులతో చర్చలు జరపడానికి ఇందువల్ల అవసరమైన ప్రశాంతి ఏర్పడినట్లు వీరు భావిస్తున్నారు.

శ్రీ చవన్ రేపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి ముందే హైదరాబాద్ చేరుకుంటారు. ఆవెంటనే నాయకులతో చర్చలు ప్రారంభిస్తారు.

అయితే ఈ చర్చలకు ఎట్టి ఎజెండాలేదు. తెలంగాణాలో తాజా పరిస్థితి గురించి ముఖ్యమంత్రి, తదితర మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారితో మొదటిసారి చర్చలు ముగించి పిమ్మట శ్రీ చవన్ తెలంగాణా నాయకులతో చర్చలు ప్రారంభించ వచ్చునని తెలుస్తున్నది.

శ్రీ సంజీవయ్య విజ్ఞప్తి

ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య

(మిగతా 3 వ పేజీలో)

నేడే హైదరాబాద్కు శ్రీ చవన్ రాక

ప్రదర్శనలు జరపబోమని ప్రజాసమితి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 6: కేంద్రహోం మంత్రి శ్రీ చవన్ రేపు—అనగా జూన్7 వ తేదీ ఉదయం 11—15 గంటలకు విమానంలో హైదరాబాద్రాగలరని భావిస్తున్నారు.

తెలంగాణా సమస్యను గురించి ఆయన వివిధ పార్టీల నాయకులతో సంభాషణలు జరుపుతారు. జూన్9 ఉదయం తిరిగి ఢిల్లీ వెళ్ళి పోతారు.

శ్రీ చవన్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణా ప్రజా సమితివారు ఎట్టి ప్రదర్శనలూ జరపరు.

శ్రీ చవన్రాక సందర్భంగా తెలంగాణా ప్రజాసమితి ప్రత్యేకంగా స్వాగతం ఇచ్చేదీ, వెలిబుచ్చడంకాని లేదా నిరసిస్తూ ప్రదర్శనలు జరపడంకాని—ఏదీ ఉండదని ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వి. నరసింగరావు నేడిక్కడ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగేటట్లు కర్ఫ్యూ విధించడాన్ని దానిని పొడిగించడాన్ని ఆయన గర్హించారు. కర్ఫ్యూ అమలులోవున్నా, కాల్పులు, లాఠీచార్జీలు జరగడాన్ని బట్టి చూస్తే వేలాది ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధనకై కృతనిశ్చయులైఉన్నారన్న సంగతి తేటతెల్లమవుతున్నదని ఆయన చెప్పారు.

పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే కేంద్ర హోంమంత్రి రాకవల్ల ప్రయోజనం ఉండబోదని, మూక ఉమ్మడిగా కర్ఫ్యూను ఉల్లంఘించవలసినదిగా ప్రజలకు పిలుపు ఇచ్చే అవకాశం కలదని ఆయన హెచ్చరించారు.

చవన్ పర్యటన పట్ల ఆశాభావం

హైదరాబాద్, జూన్ 6: శ్రీ చవన్ రాక, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకై మార్గం సుగమం చేయగలదన్న ఆశాభావాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఎం. బాలకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు.

నేడు ఆయన ఒక ప్రకటన చేస్తూ శ్రీ చవన్, ఉపాధ్యాయ, ఎన్. జీ. వో.ల ప్రతినిధులతో సహా అన్ని వర్గాల వారిని కలుసుకోవాలని కోరారు. పరీక్షలను ప్రభుత్వం వాయిదావేయడము వల్ల అమాయకులైన పలువురుపిల్లల ప్రాణాలు పోకుండా నిలిచినవని ఆయనఅన్నారు.

శ్రీ మహదేవసింగ్ సూచన

హైదరాబాద్, జూన్ 6 ప్రత్యేకతెలంగాణాను ఏర్పాటు చేయాలన్న కోర్కెపై కొన్ని అభిప్రాయ భేదాలుంటే ఉండవచ్చునని, అయితే శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలన్న సూచనపై దాదాపు అందరి మధ్య ఏకాభిప్రాయం కలదని ప్రముఖ కార్మిక నాయకుడు శ్రీ బి. ఎస్. మహదేవ్సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.

"దాదాపు అన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ వాదులలో కూడా పలువురు ఈ మంత్రివర్గం తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమైనదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలనను ప్రవేశ పెట్టమని కోరారు. గత 6 మాసాలలోనూ పరిపాలన పడిపోయింది. తెలంగాణా అంతట ధన మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఈ పరిస్థితిని కేంద్రం గమనించనట్లయితే, సత్వరం చర్య తీసుకోనట్లయితే, శ్రీ చవన్ను కలుసుకోడానికి ముందు దీనిని ఒక షరతుగా పెట్టాలని తెలంగాణా ప్రజా నాయకులకు నేను సూచిస్తున్నాను" అన్నారాయన.

సత్వర రాజకీయ పరిష్కారానికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 6: భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ సహాయ కార్య

(మిగతా 3 వ పేజీలో)

జూన్ 10 నుంచి ఎన్. జి. ఓ.ల సమ్మె

హైదరాబాద్, జూన్ 6: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనను బలపరచడానికి తదితర కోర్కెల సాధనకు తెలంగాణా ఎన్. జి. ఓ.ల సంఘం జూన్ 10 నుండి నిరవధిక సమ్మె ప్రారంభిస్తుందని ఆ సంఘాధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్ నేడిక్కడ ప్రకటించారు.

ప్రభుత్వం ఇటీవల ఈ సంఘానికి గుర్తింపు రద్దు చేసి, శ్రీ ఆమోస్ను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఆంధ్రులపై దౌర్జన్యాలకు శ్రీ కొండాలక్ష్మణ్ నిరసన

హైదరాబాద్, జూన్ 6: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న తమకు ఆంధ్రులపై ఎట్టి విద్వేషం లేదని, ఆంధ్రులపై వారిపై దాడులు చేయడం తెలంగాణా ప్రజల సత్సాంప్రదాయాలకు తగదని తెలంగాణా ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ నేడొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ఆందోళనలో ఆంధ్రులపైన, వారి ఆస్తులపైన దాడులు జరిగినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఒక పత్రికా ప్రకటన చేస్తూ ఈ సంఘటనలు తమకు ఎంతో బాధ కలిగించినవన్నారు.

ప్రత్యేక రాష్ట్రోద్యమానికి ఆంధ్రుల సహకారం, సుహృద్భావం అవసరమని, అందువల్ల ఎవరైనా వారిపై దాడులు చేస్తుంటే వాటిని విరమించాలని శ్రీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

ప్రత్యర్థులు హింసాకాండను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పోరాటంపై దృష్టిని మరల్చి, దానిని కేవలం శాంతిభద్రతల సమస్యగా చిత్రించ చూస్తున్నారని ఆయన అన్నారు.

ఎలాగైనా రెచ్చగొట్టినా హింసాకాండకు దిగకుండా ఓర్పు వహించాలని ప్రజలను శ్రీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.



రాజధానిలో అనేక ప్రాంతాలలో అవరోధాల తొలగింపు

హైదరాబాద్, జూన్ 6: నగరంలో అల్లరులు జరిగిన ప్రాంతాలలో నిన్న అర్ధరాత్రి 'ఆంధ్రప్రభ' ప్రతినిధి తిరిగిచూడగా ఈ క్రింది దృశ్యాలు కనిపించినవి.

తెలంగాణా ఉద్యమకారులకు కంచుకోట వంటిదని చెప్పబడుతున్న గౌలి గూడాలో కేంద్ర రిజర్వు పోలీసులు ఉద్యమ కర్తలు రోడ్లకు అడ్డంగా పడవేసిన అవరోధాలను తొలగిస్తూ కనిపించారు. రోడ్లపై ఉన్న రాళ్ళను తొలగించే పని మున్సిపాలిటీ కూడా సహకరిస్తేనేగాని పూర్తికాదని తెలుస్తున్నది.

గోషామహల్ వద్ద రోడ్లపై అడ్డంకులను తొలగించారు. గాల్‌పేట, ఖైరతాబాద్ లలో బండలను తొలగిస్తున్నారు. పాతబస్తీ లోని కల్లోలిత ప్రాంతాలలో అవరోధాలను చెత్త చెదారాన్ని తొలగించి రోడ్లను పరిశుభ్రంగా ఉంచారు.

గత మూడురోజులపాటు ప్రదర్శకులు రోడ్లపై ఉంచిన ఆటంకాలను పోలీసులు తొలగిస్తుండగా మరోవైపు నల్లకుంట ప్రాంతంలో కొందరు ఉద్యమ కర్తలు నిన్నరాత్రి 11 గంటలకు తిరిగి రోడ్లపై బండలను ఉంచుతున్నారని తెలిసింది. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టి ఆ అవరోధాలను తీసివేశారు.

పరిస్థితిని అదుపులో ఉంచడానికి పిలుగ పోలీస్ కమిషనర్ తన అధికారాలను అసిస్టెంట్ కమిషనర్లకు అప్పగించారు.

శ్రీ చవన్‌కు కేంద్ర సిబ్బంది విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 6: కేంద్రప్రభుత్వోద్యోగుల సమాఖ్య ప్రతినిధివర్గం ఒకటి నిన్న హోంమంత్రి శ్రీ వై. బి. చవన్‌ను కలుసుకుని, క్రిందటి సంవత్సరం సెప్టెంబరు 19 వ తేదీన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగస్తు లందరినీ తిరిగి ఉద్యోగాలలో చేర్చుకోడానికి సంబంధించి జారీచేయబడిన ఉత్తరువులను వెంటనే అమలు పరచడానికి హోం మంత్రిత్వశాఖ తగుచర్య తీసుకోవాలనికోరింది.

వివిధ శాఖలలోఉన్న అధికారులు ప్రభుత్వ ఉత్తరువులకు పలు కాలుగా అర్థాలు చెబుతున్నారని ఆ ప్రతినిధివర్గం శ్రీ చవన్‌కు తెలియజేసింది.

హోం మంత్రితో చర్చలు పూర్తయిన తరువాత ఈ సమాఖ్య ఒక పత్రికా ప్రకటన చేస్తూ ప్రతినిధివర్గం వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం అవగాహన చేసుకున్నదని శ్రీ చవన్ తెలియజేశారని పేర్కొన్నది.

కోర్టుకేసులన్నింటినీ ఉపసంహరించుకోడానికి హోంమంత్రి సుముఖంగా లేరని సమాఖ్య ప్రకటనలో తెలియజేసింది.

గుర్తింపు రద్దయిన సంఘాలను తిరిగి ప్రభుత్వం గుర్తించాలని ప్రతినిధివర్గం కోరింది. ఈ విషయాన్ని తరువాత పరిశీలించగలమని హోంమంత్రి చెప్పారు.

ఇజ్రేల్ అరబ్ దళాల కాల్పులు

కైరో, జూన్ 6: సూయజ్ కాలువకు ఉత్తర భాగంలో నిన్న ఇజ్రేల్, ఈజిప్టు దళాలమధ్య కాల్పులు జరిగినట్లు అరబ్ రిపబ్లిక్ సైనిక ప్రతినిధి ఒకరు నిన్న ప్రకటించారు.





ది కోలార్ గోల్డు మైనింగ్ అండర్‌టేకింగ్స్

Advt. No. 3/69-70.

వెదురు తడికెలు, వెదురు చాపల సరఫరాకు సీల్డు ఆఫర్లు ఛైర్మన్ అండ్ మానేజింగ్ డైరెక్టర్, కోలార్ గోల్డ్ మైనింగ్ అండర్‌టేకింగ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఊర్గాం, పో.ఆ. చే 1969 జూన్ 19 సా. 3—30 గం.ల వరకు తీసికొనబడును.

నిబంధనలు, ఇతర వివరములు ఈ అండర్‌టేకింగ్స్ యొక్క సప్లైస్ ఆఫీసర్ వద్దనుంచి రు. 5— లకు (వాపసు చేయబడదు) పొందవచ్చును. ఈ మొత్తము చీఫ్ ఎక్కౌంట్స్ ఆఫీసర్, కోలార్ గోల్డ్‌మైనింగ్ అండర్‌టేకింగ్స్ పేర క్రాస్ చేయ బడిన పోస్టల్ ఆర్డరు ద్వారా చెల్లించబడవలెను.

DAVP-714(3)/69

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ, బహుళ అష్టమి

1969, జూన్ 7 శనివారం

బహుళ అష్టమి రా. 12 51 వరకు

శతభిష ఉ. 8—44 వరకు

వర్జ్యం: సా. 2—58 మొ4— 31 వరకు

మృత్యుప్రాప్తికి హేతువు

శరీరంలోని పురుషుడు వేరొక శరీరంతో పని కుండ ఆదే శరీరంలో వికాసం చెందడానికనువైన స్థితిలో ఉండని హేతువుచేతనూ, తగిన చైతన్యాన్ని శరీరం సంతరించుకొనని హేతువు చేతనూ మృత్యువనేది సంప్రాప్తమౌతున్నది. దేహ మనఃప్రాణములు మరింత చైతన్యవంతములై ఆత్మవికాసమున కనుగుణమైన మృదుత్వమును కలిగివుంటే మృత్యువు రావలసిన పని లేదు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 7, శనివారం

రాయలసీమ సభలు

ప్రొద్దుటూరులో నేడు శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ఆధ్యక్షతను ప్రారంభ మవుతున్న రాయలసీమ మహాసభకు, రాష్ట్రంలో ఏర్పడిన కల్లోల పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకప్రాధాన్యం వున్నది. ఈ మహాసభను సమావేశపరుస్తున్నవారు గాని, ఈ మహాసభలను నడుపుతున్నవారు గాని, రాయలసీమ సమస్యలను, రాష్ట్ర సమస్యలనుంచి వేరుచేసి విచారించినవారు కాదు. దేశము ఏమైపోయినా, రాష్ట్రం ఏమైనా, రాయలసీమ ప్రాంతం మాత్రం బాగుపడాలని కోరినవారు కాదు. రాయలసీమ సమస్యలను ప్రాంతీయ దృక్పథంతో విచారించి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి రాయలసీమ నాయకులు నేడు సమావేశం కావడం లేదు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు శ్రీ బసిరెడ్డి రెండు వాక్యాల్లో ఈ సభల లక్ష్యాన్ని వివరించారు. "శాశ్వత క్షామ నివారణ, సత్వర ఆర్థికాభివృద్ధి రాయలసీమ మహాసభ ఏకైక లక్ష్యము" అని శ్రీ బసిరెడ్డి ప్రకటించారు. ఇంత స్పష్టంగా విషయాన్ని ప్రకటించినందుకు శ్రీ బసిరెడ్డిని, ఆహ్వాన సంఘం సభ్యులను అభినందించుచున్నాము.

రాయలసీమ ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమని, ఒక శతాబ్దంగా ఈ జిల్లాలు తరచు క్షామానికి గురి అవుతూ వున్నవని అందరూ గుర్తించారు. శాశ్వత క్షామనివారణకు, సత్వర ఆర్థికాభివృద్ధికి, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలనే విషయంపై అభిప్రాయ భేదాలు లేవు. భిన్నాభిప్రాయాలు లేవు. ఆ జిల్లాలలో నీటి వనర్లు తక్కువైనందువల్ల అనావృష్టినుంచి శాశ్వత రక్షణను కల్పించడం సులభం కాదు. అయితే, ప్రజలకు కొనుగోలు శక్తిని కల్పించడంద్వారా కరువునుంచి కాకపోయినా, కరువుబాధలనుంచి విముక్తి కల్పించవచ్చును. మధ్యతరహా, లఘు పరిశ్రమల స్థాపనకు నాలుగుజిల్లాలలోనూ చాలా అవకాశా లున్నవి. ఇంతవరకూ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికేంద్రీకరించలేదు. క్షామం నుంచి, అనావృష్టి నుంచి, రక్షణ కల్పించుటకు ప్రధానంగా నీటి వనరులనుకల్పించవలసి ఉంటుందన్న ఆలోచనతోనే రాష్ట్రప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రాయలసీమ అభివృద్ధి పథకాలను రూపొందించే ప్రయత్నాల్లో నిమగ్నమై వుంటున్నవి.

క్రిందటి నాలుగు సంవత్సరాలుగా అనంతపురం,కడప,చిత్తూరు,కర్నూలు జిల్లాలల్లోని కొన్ని ప్రాంతాలలో అనావృష్టికారణంగా వ్యవసాయపనులు నిలిచిపోవడమేకాక, ప్రజలకు త్రాగు నీరుకూడా లేని దుర్భర పరిస్థితులు ఏర్పడినవి. ఈ ప్రాంతాలలో వ్యవసాయానికి నీటి సదుపాయాలను కల్పించడం గురించి విచారించేముందు మంచినీటిసౌకర్యాలను కల్పించడానికిగల అవకాశాలనుపరిశీలించవలసివుంటుంది. ఇలాంటి ప్రాంతాలలో ప్రజలకు కొనుగోలు శక్తిని కల్పించడానికి పరిశ్రమలను స్థాపించడం తప్ప మరొక మార్గం లేదు. రాయలసీమలోని నాలుగుజిల్లాల్లోనూపరిశ్రమల స్థాపనకు కావలసిన ఖనిజములు, ముడి పదార్థములు పుష్కలంగా వున్నవి. రెండు సంవత్సరాల క్రితం అమెరికా సాంకేతికనిపుణుల సహాయంతో ఖనిజముల అన్వేషణ జరిగినది. రాయలసీమ ఖనిజసంపత్తిపై పూర్వంకూడా పరిశీలనలు జరిగినవి. అక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు జరుగలేదు.

ప్రొద్దుటూరు సభలు ఇంతవరకు జరుగని పనులను గురించిన చర్చలతో కాలం వ్యర్థంచేయక, జరుగవలసిన పనులను గురించిన విచారణపై శ్రద్ధ వహించడం అవసరం. ఆంధ్రరాష్ట్ర మేర్పడిన తరువాత రద్దయిన రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించాలనే ప్రతిపాదన ఒకటి వుంది. గతంలో ఈ బోర్డు తయారుచేసిన పథకాలను అమలు జరుపడానికి నిధులు లేకపోయినవి. ఇప్పుడు ప్రతి జిల్లాకూ ఒక అభివృద్ధి బోర్డు ఏర్పడి వున్నందున, ఈ బోర్డులకు నిధులు సమకూర్చడం ముఖ్యం. పథకాలు, ప్రణాళికలు లేక, రాయలసీమ అభివృద్ధి వెనకబడ లేదు. నిధుల కొరత వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి జరుగలేదు. శ్రీశైలం విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుపూర్తి అయినప్పుడు రాయలసీమ జిల్లాలకు అదనంగా విద్యుచ్ఛక్తి లభిస్తుంది. ఈలోగా రాష్ట్రప్రభుత్వం పరిశ్రమలస్థాపనకు గల అవకాశాలను పరిశీలించి, పెట్టుబడి సేకరణకు తగు ఏర్పాట్లు చేయవలసి వుంటుంది.

శ్రీశైలం ప్రాజెక్టుపూర్తి అయినప్పుడు వ్యవసాయానికి కూడా నీరు లభించే అవకాశం వుంది. ఇది ప్రధానంగా విద్యుచ్ఛక్తి ప్రాజెక్టే అయినా, నదీజలాల వివాదం పరిష్కారమై, నాగేశ్వరరావుగారు : మూడు :

నీరులోరాష్ట్రానికివచ్చే వాటా నాగార్జునసాగరు క్రింద సాగుకావలసిన భూమికి అవసరమైన నీరునుమించి వున్నప్పుడు ఆ మురుగునీరును రాయలసీమ జిల్లాల్లోవ్యవసాయానికి వినియోగించవచ్చును.

తుంగభద్ర ప్రాజెక్టుతప్ప, రాయలసీమలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు మరొకటి లేదు. మధ్యరకం ప్రాజెక్టులకే ఎక్కువ అవకాశం వుంది. అయితే, ఈ ప్రాజెక్టుల నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం గత అయిదు దశాబ్దాలుగా శ్రద్ధవహించక పోవడంవల్ల అక్కడ పల్లపు సాగునకు అవకాశం లేకుండా పోయింది. కొద్ది నీరుతో మెట్టసాగుచేసే అవకాశాలు హెచ్చుగా వున్నవి. అంతేగాక, మిట్టపల్లాలుగా వున్నందువల్ల వర్షపు నీరును ఎక్కడికక్కడ నిల్వచేసి, తక్కువ కాలం పంటలను పండించే అవకాశం వున్నట్లు మైసూరు ప్రభుత్వ వ్యవసాయనిపుణులు అభిప్రాయపడినారు గనుక, రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశా లన్నింటినీ వినియోగించడానికి ఒక సమగ్ర పథకాన్ని రూపొందించవలసి ఉంది.

ప్రొద్దుటూరు సభలు రాష్ట్ర ప్రభుత్వానికి కార్యవిధానాన్ని సూచించుతూ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనావృష్టి ప్రాంతాలకు శాశ్వత రక్షణ విషయమై ప్రత్యేక శ్రద్ధవహించేట్లు చేయడానికి కార్యక్రమాన్ని తయారు చేయవలసి వుంటుంది.

తెలంగాణా నాయకుల ధోరణి: ఢిల్లీవర్గాల భయసందేహాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్న స్థితికి తెలంగాణా నాయకులు దారితీస్తున్నందుకు ఇక్కడి రాజకీయ వర్గాలు విస్మయం చెందుతున్నాయి. హైదరాబాద్‌నుంచి ఒక రకమైన భావాలు అందుతున్నప్పటికి ఒక పరిష్కారాన్ని సాధించడంలో తెలంగాణా నాయకులు సహాయ పడతారనే ఈ వర్గాలు ఇంకా విశ్వసిస్తున్నాయి.

తన హైదరాబాద్ పర్యటనవల్ల వెంటనే ఏదో ఫలితం సిద్ధిస్తుందని ప్రధానమంత్రి భావించలేరు. కాబూల్‌కు వెళ్ళే ముందుగా హైదరాబాద్‌కు ఆమె వెళ్ళిరావడానికి రెండుకారణాలు కన్పడుతున్నాయి. మొదటికారణం: ఆమె హైదరాబాద్‌ను సందర్శించలేదన్న ఆరోపణ వుండడం. రెండవది: దాడులు, దౌర్జన్యకాండ, కొనసాగుతుండడం.

తెలంగాణా నాయకులు "ఇప్పటికిప్పుడే" ఒక పరిష్కారం కావాలనైనా కోరుతూవుండి వుండాలి., లేదా ప్రజలంపై వారి పలుకుబడి మృగ్యం అయి వుండాలి—అని ఇక్కడి పరిశీలకులు భావిస్తున్నారు.

సమస్యకు పరిష్కారాన్ని సాధించాలని, తాడెంతో ఆతృతతో వున్నట్లుగా తెలియపర్చడానికి శ్రీమతి గాంధి కృషి చేశారు.

తెన్నేటి వ్యాఖ్య

ఆస్తికి, ప్రజలకు ఇంకెంత మాత్రమూ నష్టం కలుగకుండా సత్వరమే తెలంగాణా సమస్యను యధార్థ ధోరణితో పరిష్కరించాలని పార్లమెంటు సభ్యుడు శ్రీతెన్నేటి విశ్వనాథం నిన్న సూచించారు.

స్వాతంత్ర్యానంతరం నేడు తెలంగాణాలో జరుగుతున్నట్లుగా రాజకీయోద్దేశ్యాన్ని సాధించేందుకు ఇంత దీర కాలం హింసాకాండ ఎన్నడూ జరిగి వుండలేదని ఆయన ఢిల్లీనుంచి విశాఖపట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ అన్నారు.

తన మంత్రివర్గంలోకి ముఖ్యమంత్రి కొంతమంది ధైర్యవంతులను తీసుకుని, తనను సమర్థించే వారికి ధైర్యంచేకూరిస్తే తప్ప, పరిస్థితులను నిరహించ వచ్చుననే నమ్మకంపైన ఆధారపడే ఏపీ వుపయోగం వుండదని ఆయన అన్నారు. ఇది కేవలం శాంతి భద్రతల సమస్యే అయినట్లయితే, ఇప్పుడు కూడా శాంతి భద్రతలను ఎందుకు పరిరక్షించ లేకపోవడం జరుగు తున్నది అని ఆయన ప్రశ్నించారు.

"నాకు అర్థమయినంతవరకు కేంద్రం ముఖ్యమంత్రికి ఎంత మద్దతునైనా ఇవడానికి ఇష్టపడుతూనే వున్నది. అయితే అది పరిష్కారాన్ని సాధించలేదు. ప్రధాని అకస్మాత్తుగా హైదరాబాద్‌కు రావడంబాగానే ఉంది. అయితే సత్ఫలితాలు కలిగేందుకు ఆమె జనవరిలోనే ఈ పని చేసి వుండవలసింది" అని శ్రీ విశ్వనాథం అన్నారు.

"తాను పదవినుంచి తప్పుకోవడం వల్ల తెలంగాణాసమస్య పరిష్కారం "అయ్యేటట్లయితే" అందుకు తాను సిద్ధంగావున్నానని ముఖ్యమంత్రి స్వయంగా నాగర్‌కర్నూల్ లోచెప్పారు. కాని, ఈ "అయితే"ను ఎవరు నిర్ణయిస్తారు ; ఏమైనప్పటికీ ప్రస్తుతం నేనేసూచనను చేయదల్చుకోలేదు. ఎందుకంటే కంటే ఏ సూచన చేసినప్పటికీ దానినిరెండు నెలల తరాత అమలు పర్చడం జరుగుతుంది. శ్రీ చవాన్ హైదరాబాద్ రాక వల్ల కలిగే ఫలితాల కోసం వేచిచూడాలి" అని ఆయన అన్నారు.

ఇండోర్‌లో ప్రశాంత పరిస్థితి

ఇండోర్, జూన్ 6: ఇండోర్‌లో పరిస్థితి నేడు కొంతవరకు మెరుగైంది.

కర్ఫ్యూ విధింపబడి ప్రాంతాలలో నిన్న చెదురుమాటు సంఘటనలు మినహా పెద్దసంఘటనలేవీ జరిగినట్లు వార్తలందలేదని జిల్లా మేజస్ట్రేట్ శ్రీ పి. కె. లాహిరి నేడు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ వెల్లడించారు.

కర్ఫ్యూను నేటి మధ్యాహ్నం నుండి మరొక 19 గంటలపాటు తిరిగి విధించారు.

నారమిల్లుపై దాడికి విఫలయత్నం

కలకత్తా, జూన్ 6: హౌరాలో నిన్న ఒక నారమిల్లులోని ఆర్థికవ్యవహారాలశాఖపై దాడిచేయడానికి ముగ్గురు సాయుధ బందిపోట్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫ్యాక్టరీ దర్వాను దుండగులపై కాల్పుల జరిపి వారిని చెదరగొట్టారు.

దుండగులు ఒక కారులో వచ్చారనీ, తిరిగి అవిశిష్టమైన వేగంతో వెళ్తూ, తుపాకులతో కాల్పులు జరుపుకుంటూ పారిపోయారని పోలీసులు చెప్పారు.

ఈ కారును అదుపుచేయవలసిందిగా ఆ ప్రాంతంలో ఉన్న పోలీసుస్టేషన్ న్నింటినీ హెచ్చరించడం జరిగింది.

బొంబాయిలో 25 లక్షల దొంగసరుకు పటివేత

ఎక్సైజ్ అధికారుల చర్య

బొంబాయి, జూన్ 6: సెంట్రల్ ఎక్సైజుకు చెందిన నావిక, నిరోధక శాఖ అధికారులు ఇక్కడికి 50 మైళ్ళ దూరంలో వున్న రెండు దీవులపై దాడిజరిపి 25 లక్షల రూపాయల విలువగల చేతి గడియారాలను వెండిని స్వాధీనం చేసుకున్నారు.

నిన్న జరిగిన ఈదాడితో ఈ అధికారులు 10 రోజులుగా దాడులు జరిపి పెట్టుకున్న దొంగవ్యాపారం వస్తువుల విలువ 55 లక్షల రూపాయలకు పెరిగింది.

నిన్నటి దాడిలో విదేశాలలో తయారయిన 17 వేల చేతిగడియారాలు, 1.25 టన్నుల బరువుగల వెండి పట్టుబడ్డాయి.

డమ్‌డమ్ విమానాశ్రయంలో 700 చేతిగడియారాల స్వాధీనం

కలకత్తా, జూన్ 6: ఢిల్లీ నుండి ఇక్కడ డమ్‌డమ్ విమానాశ్రయానికి వచ్చిన ఒక విమానం తాలూకు సిబ్బంది నుండి విదేశాలలో తయారైన 700 చేతి గడియారాలను నిన్న కస్టమ్సు అధికారులుస్వాధీనపరచుకున్నారు. వీటి విలువ రు. 75,000 ఉంటుంది. సిబ్బందిని ప్రశ్నించి కస్టమ్సు అధికారులు [illegible] వివరాలు తెలుసుకున్నారు. గత మూడు నెలల్లో ఈ విధంగా విమానాల సిబ్బంది నుండి చేతిగడియారాలను స్వాధీనపర్చుకోవడం ఇది తొమ్మిదవ సారి.

ఒంగోలుసమితి ప్రాంతంలో తుపాను నష్టాలు

వెంటనే సహాయక చర్యలు అమలు జరపాలని నాయకుల విజ్ఞప్తి

ఒంగోలు, జూన్ 6: ఇటీవలి తుపాను, వరదల మూలంగా ఒంగోలు పంచాయతీ సమితి గ్రామాలలో గేదెలు, గొర్రెలు, మేకలు వగైరాలు 1,557 చనిపోయినవి. 3,500 ఇండ్లు పడిపోయినవి. [illegible] సింగరాయకొండ(?) [illegible] గ్రామాల వ్యవసాయకూలీలు 35 మంది వరదలలో మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు శాసనమండలి సభ్యుడు శ్రీ ఆర్. నారపరెడ్డి, సమితి అధ్యక్షుడు శ్రీ పోతుల చెంచయ్య, జిల్లాపరిషత్ సభ్యుడు శ్రీ ఆరేటి కోటయ్యలు సానుభూతి చూపించారు. మద్దిపాడు పంచాయతీసమితిలోని [illegible] మొదలగు గ్రామాలలో శ్రీ నారపరెడ్డి పర్యటించారు. వీరివెంట మద్దిపాడు సమితి అధ్యక్షుడు శ్రీ మోపర్తి పున్నయ్య చౌదరి వున్నారు. శ్రీ నారపరెడ్డి [illegible] కోరారు. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ చింతారామచంద్ర రెడ్డి వరదబాధితులకు [illegible] ప్రజాపరిషత్ అధికారులతో చర్చించి సత్వరచర్యలుగైకొనుటకు తోడ్పడుచున్నారు.

సముద్రతీర గ్రామమైన కొత్తపట్నం పాదర్తి, మోటుమాల, పాతపాడు, దేవరంపాడు గ్రామాలలో 2 లక్షలు విలువచేసే ఉప్పుకొటారు పూర్తిగా జలమయమై నష్టమైనవి. రు.75000 లు విలువజేసేవి 5 నావలు వరదలో కొట్టుకు పోయినవి. ముఖ్యంగా పల్లెకారులు తీవ్ర నష్టమునకు గురైనారు. 406 పొగాకు బ్యారన్లు పడిపోయినవి. 210 బస్తాల ధాన్యంబొడ్డు లారివారిపాలెంలో వరదలో కొట్టుకుపోయినవి. పశువులు పశు గ్రాసం కొనుగోలు నిమిత్తం, భూమి మరమ్మత్తులకు దీర్ఘకాలిక ఋణములు, ఇండ్లు కట్టుకొనుటకు గ్రాంటుసబ్సిడీ [illegible] సమితి అధ్యక్షుడు శ్రీ పోతుల చెంచయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమితిలో మొత్తంమీద 20 లక్షల రూపాయల నష్టము సంభవించినదని అంచనా వేయ బడింది.

ఒంగోలు బి. డి. ఓ. శ్రీ బి. కోటేశ్వరరావు పర్యవేక్షణక్రింద బ్లాకు అభివృద్ధిశాఖ సిబ్బంది యిప్పటికి1,500 మందికి కలరా ఇంజక్షన్లు యిచ్చారు. నీటిబావులను శుభ్రపరచారు. బ్లాకు పశుపోషణశాఖ సిబ్బంది యిప్పటివరకు1,000పశువులకు గొంతువాపు నివారణకు టీకాలు వేశారు. రెవెన్యూ అధికారులు సహాయకార్యక్రమాలు అమలుజరుపుతున్నారు.

మద్దిపాడు పంచాయతీ సమితి అధ్యక్షులు శ్రీ మోపర్తి పున్నయ్య చౌదరి తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించి తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు:

"మున్నెన్నడు కనివిని ఎరుగని విధముగా తుపానువలన మద్దిపాడు ప్రాంతంలో పశు ప్రాణ ధన నష్టములు విపరీతముగా సంభవించినవి. నిరుపేదల యిండ్లు 1173 నేల మట్టమయినవి. సంతనూతలపాడు మండలం బాదా పల్లామల్లి, దేసువుకొండ గ్రామాల వద్దెర వ్యవసాయ కూలీలు బాపట్ల తాలూకా జమ్ములపాలెం, స్వర్ణ, తిమ్మసముద్రం మొదలైన గ్రామాలకు పుట్టపనికై పోయి వరదలకు 132 మంది ఆహుతులైరి. 925 పొగాకు బ్యారన్లు పడిపోయినవి. గేదెలు, గొర్రెలు, మేకలు వగైరా పశుజాతి 2250 నష్టపోయినవి".

శ్రీ రామచంద్రారెడ్డి ప్రకటన

ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ చింతా రామచంద్రారెడ్డి ఈవిధంగా తెలియజేశారు:

"గుండ్లకమ్మ నది ఒడ్డున యేర్పాటు చేసిన మల్లవరం. కొలనకోట, వెల్లంపాడు, మద్దిపాడు, బసవన్నపాలెం, ఇనమన మెళ్ళూరు గ్రామాలలోని "లిఫ్టు ఇరిగేషన్ పథకముల క్రింద వున్న కాలువలు వరదలలో కొట్టుకుని పోయినవి. సముద్ర తీర ప్రాంతమైన కనుపర్తి గ్రామములో 4 గురు మరణించారు. ఇచ్చట 2 లక్షలు విలువచేసే ఉప్పుకొటారు జలమయమైనవి. ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు, రపర్ల మాచవరం గ్రామాలు విపరీతముగా నష్టపడుటయేగాక ఏవిలేరు పంటకాలువ నామరూపములు లేకపోయినవి.

చొక్కడిపాలు, కొత్తపట్నం, దేవరంపాడు కరవది, కనపర్తి, ఉప్పుగుండూరు, మేదరమెట్ల అద్దంకి, చీమకుర్తి, మద్దిపాడు, నల్లంపల్లి,సంతనూతలపాడు ప్రాంతాలలో సత్వరమే యేర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. తడిసిపోయిన పొగాకుపై ఎక్సైజు సుంకం రద్దుచేయాలని కోరారు.

లేఖలు:

రైల్వే సిబ్బంది నిర్విరామ కృషి

అయ్యా,

69 జూన్ 5 వ తేదీ ఆంధ్రప్రభ (విజయవాడ ఎడిషన్) లో ప్రచురితమైన వార్త ఒకటి మా దృష్టికి వచ్చినది. తుపాను అనంతరం ఏర్పడిన పరిస్థితిని రైల్వేవారు ఏవిధంగా ఎదుర్కొన్నారు ఆ అంశం ఇందులో పరామర్శించబడి, రైల్వేవారిపై, పెక్కు విమర్శలు చేయబడినవి. ఈ విమర్శను దృష్ట్యా, యధార్థ పరిస్థితిని ప్రజలకు యీ లేఖ ద్వారా తెలియజేస్తున్నాము.

ముఖ్యంగా మూడు అంశాలపై రైల్వేలను విమర్శించడం జరిగింది.

1. మామూలు సెంట్రల్ కంట్రోల్ డైరెక్షన్ నిమిత్తం లేకుండా రైళ్లు నడుస్తున్నవనీ, యీ పద్ధతి ప్రమాదాలకు దారితీసిందనీ మొదటి ఆక్షేపణ.

2. రైళ్లలో చిక్కుబడి పోయిన ప్రయాణికులకు రైల్వేవారు వెంటనే తగు, సౌకర్య, సదుపాయములను సమకూర్చలేదన్నది రెండవ ఆక్షేపణ.

3. దెబ్బతిన్న రైలుమార్గాల పునరుద్ధరణ కార్యక్రమం నత్తనడకగానూ నెమ్మదిగా అమలు జరుగుచున్న దన్నది మూడవ ఆక్షేపణ.

మొదటి ఆక్షేపణ : తుపాను వల్ల మొట్టమొదటగా దెబ్బతిన్నది వార్తా సౌకర్యాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తుపాను దెబ్బకు అన్నిరకాల వార్తా ప్రసార సాధనాలు మామూలుమట్టుగా దెబ్బతిని పోవడం వల్ల సెంట్రల్ కంట్రోలు, డైరెక్షన్ కార్యకలాపాలను నిరవహించగలగడం అసంభవం. అసాధ్యం. వార్తా ప్రసార సౌకర్యాలు పూర్తిగా విఫలమైనప్పుడు రైళ్లు నడపడానికి కొన్ని ప్రత్యేక నియమ నిబంధన లున్నవి. బెంగుళూరులో రైల్వే సేఫ్టీ అడిషనల్ కమిషనర్ ఈ విషయంపై లోగడనే సాదాదర్యాప్తు ప్రారంభించి, కొనసాగిస్తున్నారు కనుక, వారి నివేదిక అందు వరకు ఎట్టి వ్యాఖ్య చేయడం అభిప్రాయం వెల్లడించడం ఉచితం కాదు.

రెండవ ఆక్షేపణ — తుపాను రోజులలో వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నది సరిగ్గా అవగాహన చేసుకున్నట్లు తోచదు. [illegible] రాలేదు. రైళ్లు ఆగిపోయిన ప్రాంతాలకు యెంత తీవ్రంగా విజృంభిస్తున్న ఎదురు గాలిలో చేరడం ఎంత అసంభవమో, అసాధ్యమో కూడా సరిగ్గా అర్థం చేసుకున్నట్లు కనిపించదు. ఇనుపదారి నీటిలో మునిగిపోవడం యింది చాలనట్లు [illegible] అన్నిపైనుండి వార్తా ప్రసార సౌకర్యాలు పూర్తిగా భగ్నం కావడం యీ రెండు ముఖ్య కారణాలవల్ల యీ సత్వరంగా రైల్వే వారు తీసుకున్న ప్రాథమిక చర్యలు నిరుపయోగ మైనవి. పడవలద్వారా ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు చేరవేద్దామను అభిప్రాయం రాకపోలేదు. ఈ ఊపు కలుగడమూ, [illegible] పడవలను సమకూర్చి పెట్టవలసిందిగా రాష్ట్ర పి. డబ్ల్యు. డి. శాఖవారిని కోరడమూ జరిగింది. నాటి నీటి ఉరవడికి తట్టుకొని నిలబడగల పడవలు దొరకలేదు. వంతెన తాలూకు ఇనుప గర్డర్లు స్తంభాలుకొట్టుకుపోయిన అంతటి వేగంలో పడవలు నిలబడ గలిగడం అసంభవం.

ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ అధికారుల సలహా, సహాయాలను రైల్వే అధికారులు ఉపేక్షించలేదని భావించడం సబబు గాదు. ఇది పూర్తిగా తప్పు భావం. రాష్ట్ర ప్రభుత్వపు సైనిక, జిల్లా అధికారులను సంప్రతించి,వారి నుండిసహాయాన్ని సేకరించు నిమిత్తం ఉన్నతస్థాయి పోలీసు అధికారి ఒకరు ప్రత్యేకించ బడ్డారు. ఇదికాక, ఇటు రాజధానిస్థాయిలోనూ ఇటు జిల్లా స్థాయిలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని సేకరించడానికి జరిగిన కృషి ఏమాత్రమూ ఫలించలేదు. రైళ్ళేలు ఏ చిక్కులపాలై ఎదుర్కొనడంలో విఫలమైనవనా, ఆదే కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫల మైనది. తుపానుబాధితులందరికీవైఫల్యాలకు ప్రధాన కారణం.

"తొండల గోపవరంలో స్థానిక సివిలు అధికారుల సహాయాన్ని కోరడమైనది. కాని,వారు ఆగిపోయిన రైళ్లుఉన్న ప్రాంతానికి రావడానికే మూడు రోజులు పట్టింది. వారు వచ్చేటప్పటికి అక్కడనుండిరైళ్ళుబయలుదేరి వెళ్ళిపోయినవి.

మార్గమధ్యంలోఆగిపోయిన రైళ్ళవద్దకు పోవడానికి గల అవకాశాలను పరిశీలించు నిమిత్తం జీపులలో రైల్వే అధికారులు పంపబడ్డారు కాని, యీ సందర్భంగా కూడా వారి కృషి ఫలించ లేదు. చిట్టచివరకు అన్నింటికి తెగించి, రైల్వే సిబ్బందియు గుండెలోతు నీటిలో ఈదుకుంటూ వెళ్ళి, దారీ తెన్నూ లేకుండా పడివున్న ప్రయాణీకులను కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల పరిస్థితిని అవగాహన చేసుకొను నిమిత్తం జనరల్ మానేజరు, ఆదితర ఉన్నతోద్యోగులతో కలిసి విమానాలను రప్పించారు. రైల్వేవారు సమకూర్చిన విమానాలే చిక్కుబడిపోయిన ప్రయాణీకులకు అన్నం, నీళ్ళు,మందులు, తదితర అత్యవసర వస్తువులను అందజేయ కలిగినవి.

కాని ఈ విమర్శ ఆక్షేపణ, ప్రజలు, ప్రయాణీకులు, పత్రికలు, రైల్వేవారు చేసిన కృషిని శ్లాఘిస్తూ చేసిన ప్రకటనలకు కేవలం విరుద్ధంగా ఉన్నది. రైల్వే అధికారులు, సిబ్బంది అందజేసిన సహాయాన్ని ప్రజలు వేనోళ్ల శ్లాఘించారు. ఇంతేకాదు, వివిధపత్రికలలో వెలువడిన సంపాదకీయాలు, వార్తలు, ప్రయాణీకులు చేసిన ప్రకటనలు, హైదరాబాదు ఆలిండియా రేడియో స్టేషన్ నుండి ప్రసారం చేయబడిన ప్రయాణీకుల ప్రకటనలు, మున్నగునవి కూడా, రైల్వే సిబ్బంది చేసిన సేవా కృషులను అసందిగ్ధంగా ప్రశంసించుచున్నవి.

అప్పటి పరిస్థితులలో ఎంత [illegible] సాధ్యమైనంతవరకు, రైల్వే [illegible] సహాయాన్ని, సేవను, అందజేసింది పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. ఎం. కృష్ణ అన్నట్లు పత్రికలు ప్రకటించినవి. ఒక మహాశయుడు స్వయంగా యీ మేరకు చేసిన ప్రకటన పత్రికలలో వెలువడింది. ప్రయాణీకులను కలుసుకున్న స్థానిక పత్రికా విలేఖరులు పెక్కుమంది రైల్వే సిబ్బంది బాగా పనిచేసిందని నిర్ధారణకే వచ్చారు. అంతేకాదు, తుపాను పీడిత ప్రాంతాలలో విస్తారంగా పర్యటించిన అనంతరం రైల్వే ఉప మంత్రి మే 30 వ తేదీన విజయవాడలో ఒక పత్రికా విలేఖరుల సమావేశం జరిపారు. ఈ పత్రికా సమావేశానికి హాజరైన విలేఖరులంతా సహాయ కార్యక్రమాలను అమలుపరచడంలో రైల్వేలు ఎట్టిలోపం చేయలేదని బాహాటంగా ప్రకటించారు.

పోగా, రైలురోడ్డు మరమ్మత్తు — అసలు యినుపదారి ఎన్నిమైళ్ళు కొట్టుకు పోయిందో, ఎంత విస్తారమైన నష్టం కలిగిందో ఎవరికీ సరిగా అంతుపట్టినట్లు కనిపించదు. గుడివాడ, సర్పవరం పేట మధ్య లో దెబ్బతిన్న రైలుమార్గం మరమ్మతులు పూర్తి అయినవి. ఒంగోలు — బిట్రగుంట మధ్య రైలుదారి మరమ్మత్తు పని జూన్ 6 వ తేదీకి పూర్తి కాగలదనీ, 10 వ తేదీ నుండి మామూలుగా రైళ్ళు రాకపోకలు ప్రారంభం కాగలవనీ, భావించబడుచున్నది. విజయవాడ — దోర్నకల్ మధ్య యినుపదారి విస్తారంగా దెబ్బ తిన్నది. పెద్ద వంతెనను పునర్నిర్మిస్తేకాని యీ రైలు మార్గం మరమ్మతు పనులు పూర్తికావు. 1.3 కోట్ల ఖర్చు పడుగల మట్టిపని ఉంది. ఈ మార్గంలో క్రొత్తగా నిర్మించవలసిన వానిలో వైరా వంతెన చాలా ముఖ్యమైనది.

ఈ సమస్య ఎంత గహన మైనదో, గుర్తించి అంచనా కట్టడంలో ఏమాత్రం ఆలస్యం జరుగ లేదు. వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభ మైనవి. 'యుద్ధకాల ప్రాతిపదికపై పనులు చాలా చురుకుగా, జరుగుచున్నవి. ఇందు నిమిత్తం రైల్వేల [illegible] సమస్తమైన వనరులు, శక్తి యుక్తులు సమీకరించ బడినవి. స్థానికంగా పనివారు పుష్కలంగా దొరకడం కష్టంగా ఉన్నప్పటికీ, అత్యవసర ప్రాతిపదికపై పనులు జరుగుచున్నవి. ఇరువురు చీఫ్ ఇంజనీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ క్రింద పెక్కుమంది సీనియర్ ఇంజనీరింగు ఆఫీసర్లు మకాంవేసి జర్లు, ఆదితర సిబ్బంది, రాత్రింబవళ్ళు, నిర్విరామంగా మరమ్మత్తు పనులు పూర్తిచేయుచున్నారు. ఇతర రైల్వేల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునుండి [illegible] సహాయాన్ని [illegible] కంకర వగైరా వనరుల ఉత్పాదనకు యంత్రములు, పరికరములు సంపాదించ బడినవి. ఎట్టి కష్టనష్టములను లెక్కచేయకుండ రైల్వే సిబ్బంది రైలుమార్గ పునరుద్ధరణలో ఎంతో దీక్షాశ్రద్ధలతో ఎంత చొరవగా, అన్ని స్థాయిలలో పనిచేయుచున్నారో పైన పేర్కొన బడిన వివరాలవల్ల పాఠకులకు విశదం కాగలదు.

(సం). కె. సత్యనారాయణ, చీఫ్ పబ్లిక్ రిలేషన్సుఆఫీసరు,దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ తరపున.

తే. 5—6—69

తుపాను బాధితప్రాంతాలకు మారటోరియం ప్రకటించాలి

శ్రీ లచ్చన్న విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని తుపాను బాధితప్రాంతా లన్నింటిలో మారటోరియం ప్రకటించాలనీ, తాలూకాలవారీగా తుపానులో ఇళ్లు కోల్పోయినవారికి పునరావాస సౌకర్యాలు కలుగజేయాలనీ, హరిజన, గిరిజన తదితరు లందరకూ ఉపాధి కల్పించాలని, వైద్య సౌకర్యాలు, సత్వర సహాయ చర్య అన్నింటినీ అందజేయాలని శాసనసభ సభ్యుడు, రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ గౌతు లచ్చన్న ఒక ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని అన్నిప్రాంతాల స్వతంత్ర పార్టీ విభాగాలకు వారు పార్టీరహిత సహాయక కమిటీలను ఏర్పాటుచేసి, విరాళాలను సేకరించాలని, కేంద్ర సహాయక కమిటీకి ఆ విరాళాలను అందజేయాలని ఆయన తమ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

చిత్రజగత్తు

'ఏం తోచటం లేదు! కాలక్షేపానికి ఏదైనా మంచివ్యాపారం చెప్పండి గురూ . . . గారూ? . . .'

'అక్కడెక్కడో . . . ఎలుకలబాధ ఎక్కువై . . . పిల్లులగిరాకీ పెరిగిందిట! . . . పిల్లుల్ని ఎగుమతిచెయ్యండి!'

రాయలసీమ ఆర్థికాభివృద్ధికి శాశ్వతమైన బోర్డు అవసరం

శ్రీ అనంతశయనం అయ్యంగార్ సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాస్, జూన్ 6: తెలంగాణా కంటే చాలా వెనుకబడియున్న రాయలసీమ ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి వీలుగా చట్టబద్ధమైన శాశ్వతమైన ఒక బోర్డు ఏర్పాటు చేయాలని లోక్‌సభ మాజీ స్పీకర్ శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్ ఆంధ్రప్రభ ప్రతినిధికి ఇక్కడ గురువారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు.

తుంగభద్ర నుండి వచ్చే ఎగువ కాలువ నిర్మాణాన్ని శీఘ్రగతిని పూర్తి చేయడం, రాయలసీమలో మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వంచే అన్ని గ్రామాలలో లోతు బావుల నిర్మాణం, వ్యవసాయ బావుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి విస్తరణ, పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగం తొలగింపు, ఖనిజసంపదల వినియోగం, కమ్యూనికేషన్ సౌకర్యాల అభివృద్ధి— మొదలగు పథకాలను ఈ రాయలసీమ అభివృద్ధిబోర్డు చేపట్టి నిర్వహించాలని శ్రీ అయ్యంగార్ చెప్పారు.

ఆందోళనను ప్రారంభించడానికి రాయలసీమ సదస్సును జరపడంలేదనీ, రాయలసీమ వెనుకబడినతనం వల్ల ఉత్పన్నమయే ఆందోళన కూడా జరగకుండా చూడటమే ఈ సదస్సు ఉద్దేశ్యమని శ్రీ అయ్యంగారు స్పష్టపరిచారు.

తెలంగాణా వెనుకబడినతనం మానవ కల్పితమైనదని, రాయలసీమ వెనుకబడినతనం దైవ సంకల్పమని పేర్కొంటూ రాయలసీమ నేడు కరువుకు మారు పేరుగా తయారైనదని శ్రీ అయ్యంగార్ పేర్కొన్నారు. క్షామ నివారణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్నప్పటికీ దానివల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఈక్షామ నివారణకు శాశ్వత చర్యలు గైకొనవలసి యున్నదన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వానికి సలహా యివ్వడానికే ఈసదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణాలో పెద్దమనుషుల ఒప్పందం వలె రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వంతో ఏదైన ఒప్పందం కుదిరి ఉన్నదా అని అడుగగా అందుకు శ్రీ అనంతశయనం అయ్యంగార్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే శ్రీబాగ్ ఒప్పందం అనేది ఒకటి కుదిరినదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 16 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ ఒప్పందం అమలు కాలేదనీ, ఆర్థిక అభివృద్ధి బోర్డు ఒకటి ఏర్పడినదని అయితే తర్వాత అది రద్దు అయినదని చెప్పారు.

ప్రభుత్వం ఇలా నిద్రపోవడం విచారకరమైన విషయమనీ, ఎవరైనా ఈ నిద్ర నుండి ప్రభుత్వాన్ని లేపకపోతే పని జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.

రేపు జరుగనున్న రాయలసీమ సదస్సుకు వివిధ వర్గాలకు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

తెలంగాణా ఉద్యమం సమర్థనీయం కాదు

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఉద్యమం సమర్థింప తగినది కాదని శ్రీ అయ్యంగార్ పేర్కొన్నారు. తెలంగాణాలో వర్షపాతం రాయలసీమలో కంటే చాలా ఎక్కువగానే ఉన్నదని, హైదరాబాద్, నిజామాబాద్‌ల లోని ప్రజల తలసరి ఆదాయం రాయలసీమ ప్రజల గరిష్ఠ ఆదాయం కంటే హెచ్చుగానే నున్నదని ఆయన వెల్లడించారు.

గోదావరి, కృష్ణ వంటి జీవనదులు తెలంగాణాకు సమృద్ధిగా జలాలను అందిస్తున్నవని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణాకు అత్యధిక ప్రయోజనం కలిగినదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా ప్రజలు వేర్పాటును కోరుటలో అర్థం లేదని, సాంస్కృతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా, భాష విషయంలో ఆంధ్రులంతా ఒక్కటేనని శ్రీ అయ్యంగార్ వక్కాణించారు.

బ్రహ్మానందరెడ్డిమంత్రివర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి

ఆరుగురు పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి తెలంగాణా ప్రజల న్యాయసమ్మతమైన కోర్కెలను పరిశీలించి వారిని శాంతింపజేయడానికి వెంటనే ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశపెట్టాలని నేడు ఆరుగురు పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వీరి పేర్లు ఇవి: శ్రీ జి. వెంకటస్వామి (మెదక్), శ్రీ ఎమ్. నారాయణ రెడ్డి (నిజామాబాద్), డాక్టర్ జి. ఎస్. మేల్కోటే (హైదరాబాద్ సిటీ), శ్రీ జె. రమాపతి రావు (కరీంనగర్), శ్రీమతి సంగం లక్ష్మీ బాయి (హైదరాబాద్ జిల్లా), శ్రీ ఆర్. సురేందర్ రెడ్డి (వరంగల్).

వీరిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీనారాయణరెడ్డి యిండిపెండెంటుసభ్యులు తెలంగాణాలో ముఖ్యంగా జంటనగరాలలోను, వరంగల్, తదితర పట్టణాలను నిరాహార దీక్షలతో, అల్లర్లతో పాఠశాలలు, కళాశాలలు మూసివేయడంతో పౌర జీవితం పూర్తిగా స్తంభించి పోయిందని పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి తెలియజేశారు.

ఇదిలా ఉండగా వరంగల్, ఖమ్మం జిల్లాలలో కొన్ని తాలూకాలలో పెచ్చు పెరిగిపోతున్న నక్సలైట్ల కార్యకలాపాలను అణచివేయడానికి రాష్ట్రప్రభుత్వం ఎట్టివిధమైన చర్య తీసుకోలేదనికూడాపార్లమెంట్‌సభ్యులుకేంద్రానికి తెలియజేశారు.

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

స్టేషను మాస్టర్లుగను, టెల్గ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్పులు గలవు. ఉచిత వివరములకు, విద్యార్థులు తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Registered అయినది.
A.T. & W.T. COLLEGE,
Pandaripuram, Guntur-2.

హిందూ కాలేజి, మచిలీపట్నం.

1969, జూన్ 25 న తిరిగి తెరువబడును. దరఖాస్తులు 1969 జూన్ 16 నుంచి రిజిస్టరు చేయబడును. ప్రవేశములు 1969 జూన్ 20 నుంచి ప్రారంభమగును.

పి. యు. సి., బి. ఎస్‌సి., బి. కాం., బి. ఏ. మరియు 2 సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సుయొక్క మొదటి సంవత్సరములో అన్ని ముఖ్య కాంబినేషన్లలోను శిక్షణ ఇవ్వబడుచున్నది.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు—ట్యుటోరియల్ పద్ధతి క్రింద ఒక్కొక్కరిని గురించి శ్రద్ధ తీసుకొనుట—ఆటలకు ప్రశస్తమైన అవకాశములు—సంవత్సరం తరువాత సంవత్సరంనుంచి ఫలితములు—అనేకమైన ఫస్టు క్లాసులు మరియు డిస్టింక్షన్లు. దేహదారుఢ్యత గల విద్యార్థులందరికి ఎన్. సి. సి. ట్రెయినింగు. హాస్టలు వసతి కలదు. హాస్టలులో చేరుటకు దరఖాస్తు ఫారము రు. 2—లు చెల్లించి పొందవచ్చును.

(ప్రాస్పెక్టసు, దరఖాస్తు ఫారములకు రు. 1 పోస్టు స్టాంపులు, పంపుచు వ్రాయండి.

పి. శ్రీ రామం,
ప్రిన్సిపాల్.

పుస్తకములు

"ఆధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన 'కుటీర పరిశ్రమల' వివరములు వ్రాసినారు. దీనివలన చాలమంది ప్రతినెల వేలకువే లు సంపాదించుచున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల రూ. 15.50. తపాలా ఖర్చు 2—00.
Cottage Industry (NA-23), P.B. No. 1262, Anguri Bagh Market, Delhi-6.

గ్రామోద్యోగులు - సర్వీస్ రూల్సు

గ్రామోద్యోగుల విధులు, బాధ్యతలు నిర్ణయించు "సర్వీస్‌రూల్స్" తెలుగు కాపీ 2—50పై, ఇంగ్లీష్ కాపీ రు.2. ముందుగా డబ్బు ఎం. ఒ. చేయాలి.

గ్రామోద్యోగి పబ్లికేషన్స్,
తెనాలి.

కావలెను

మా పేరు గాంచిన "శ్రీ వేణిప్లవర్ ధూప్ స్టిక్సు" మరియు అగర్ బత్తీలకు డిజిట్ చేయుగల ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. షరతులు, వివరములకు వ్రాయండి.

శ్రీ వేణి ప్రొడక్ట్సు అండ్ కం.,
పోర్చుగీస్ చర్చి స్ట్రీట్, మద్రాసు—1

విశాఖపట్నము జిల్లా, నర్సీపట్నము తాలూకా పెద్దబొడ్డేపల్లి గ్రామము "సెయింట్ తెరేజాస్ ఆర్. సి. ఎమ్. హైస్కూలులో "హెడ్మాష్టరు, గ్రేడు 1 మరియు గ్రేడు 2 తెలుగుపండితుల" కాలిలలో పనిచేయుటకు అర్హతలుగల అభ్యర్థులు తేదీ 15—6—'69 లోగా దరఖాస్తులు పంపించుకొనవలెను.

కరస్పాండెంటు.

అంధబాల, బాలికలకు బోధించుటకు ఒక టెయిన్డు గ్రాడ్యుయేట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు కావలెను. దరఖాస్తులు, జనరల్ మరియు ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల కాపీలతో కరెస్పాండెంట్‌కు 15.6.69కు గాని, అంతకు ముందుగా కాని చేరవలెను. దరఖాస్తు కాపీని ఏలూరు, ప:గో: జిల్లా, డి. ఇ. ఒ. గారికి పంపవలెను.

కరెస్పాండెంటు,
ఆంధ్రాస్ బ్లైండ్ మోడల్ స్కూలు
భీమవరం, ప: గో: జిల్లా.

ఎస్. వి. కె. హైస్కూలు గంగవరం అందు పనిచేయుటకు ఈ దిగువ పేర్కొనబడిన ఉద్యోగములకు పూర్తి అర్హతలుగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను 16—6—69 లోపలచేరునట్లు కరస్పాండెంటు పేర పంపించవలయును. దరఖాస్తు కాపీ యొకదానిని గుంటూరు డి. ఇ. ఒ. గారికి కూడా పంపించుకొనవలయును.

1. హెడ్‌మాష్టరు
2. సైన్సు (బి. ఎస్‌సి. బిఇడి)
3. జూనియర్ తెలుగుపండిట్.
4. డ్రాయింగు టీచరు.

కరస్పాండెంటు,
యస్. వి. కె. హైస్కూలు,
గంగవరం (వయా) ఇంకొల్లు,
ఒంగోలు (తా) గుంటూరు (జి).

ఏజంట్లు కావలెను

మా సిల్క్, కాటన్ కార్పెట్లు, బెడ్ షీట్లకు ఆర్డర్లు కమీషను పద్ధతిపై బుక్ చేయుటకు ఏజంట్లు కావలెను.

శ్రీ రంగనాధర్ ఇండస్ట్రియల్స్
భవాని (ద.ఇ.)

మా కార్పెట్లు, బెడ్‌షీట్లు, సిల్కు ఫాబ్రిక్సులకు ఆర్డర్లు బుక్ చేయుటకు కమీషను ఏజంట్లు కావలెను. రమేష్ ఇండస్ట్రీస్, భవాని (పి.ఒ) ద.ఇ.

కార్పెట్లు, బెడ్‌షీట్లు, సిల్కు ఫాబ్రిక్సులకు కమీషన్, బోనస్‌పద్ధతిపై ఏజంట్లు కావలెను. ఆండవార్ టెక్సుటైల్స్, భవాని పోస్టు (తమిళనాడు) కు వ్రాయండి.

100% టెర్లిన్‌షర్టు, పాంట్‌పీసెస్, చీరెలకు కమీషన్‌పై లేదా రు 225—నుంచి రు 475 వరకు జీతముపై ఏజంట్లు కావలెను. షరతులకు, ఉచిత పుల్ పై శాంపిల్‌కై వ్రాయండి.

వివరములకు:
SHAKTI AGENCIES (APV)
Qutab Road, Delhi-6.

ప్రకటనలు

గాంధీజీ హరిజన అప్పర్ ప్రైమరీ స్కూలు
వందిగామ, కృష్ణాజిల్లా.

మా స్కూలులో జూనియర్ తెలుగు పండిట్ పోస్టు భర్తీచేయుటకు అభ్యర్థుల నుండి అప్లికేషనులు, యోగ్యతా పత్రములతో (టూకాపీస్) ది. 10.6.69 లోపుగా జిల్లా విద్యాశాఖాధికారిగార్కి పంపుచూ, స్కూలు శక్రటరీ, కరస్పాండెంటు గార్కి గూడ పంపుకొనవలెను. అభ్యర్థులకు ది. 17.6.69 మధ్యాహ్నం 2 గంటలకు స్కూలులో యింటర్వ్యూ జరుగును.

వేముల వెంకటకేశవరావు గారు
సెక్రటరీ, కరస్పాండెంటు
గాంధీజీ హరిజన అప్పర్ ప్రైమరీ స్కూలు
వందిగామ.
కృష్ణాజిల్లా.

తూర్పుగోదావరిజిల్లా కాకినాడ తాలూకా గ॥ మేడపాడు గ్రామములో వేంచేసియున్న శ్రీ మహాలింగేశ్వరస్వామివారి ఆఫీసులో పని చేయుటకు అంటు ఎస్. ఎస్. ఎల్. సి. వరకు విద్యార్హతలు గల స్త్రీ గుమాస్తా కావలసియున్నది. గాన సదరు విద్యార్హతలుగల స్త్రీలనుండి ది 30—6—69 వరకు దరఖాస్తులు యీ దిగువచూపిన నమూనాతో యీ దిగువ అడ్రసువార్కి పంపవలెను. దరఖాస్తుతోబాటు రు 2/— రెండురూపాయలు ఎమ్. ఒ. పంపవలెను. ఎమ్. ఒ. సొమ్ము సెలక్టుకాకపోయినను వాపసు యివ్వబడదు. దేవస్థానంబోర్డు వారునిర్ణయించిన జీతం యివ్వబడును. ఇంటర్వ్యూకు పిలిచిన వారు వారి స్వంతఖర్చులతో దేవస్థానంబోర్డువారి ఎదుట హాజరుకావలెను. అభ్యర్థులు హిందువులై యుండవలెను.

దరఖాస్తు:
1. దరఖాస్తుదారునిపేరు:
2. తండ్రి/భర్త పేరు:
3. పూర్తి అడ్రసు:
4. విద్యార్హత:
5. వయస్సు:
6. గతఅనుభవము:

దరఖాస్తు పెట్టుకోవలసిన అడ్రసు:
శ్రీ పిళ్ళాసింహాచలం, చైర్మన్, శ్రీ మహాలింగేశ్వరస్వామి ఆలయంధర్మకర్తల బోర్డు, జి. మేడపాడు, కాకినాడ (తూ. గో. జిల్లా).

టెండరు నోటీసులు

మంగళగిరి గ్రామ పంచాయతీ
గుంటూరు జిల్లా

మంగళగిరి గ్రామ పంచాయతీకి 1969—70 సం. మునకు కావలసిన యీ దిగువ సామగ్రి సప్లయి చేయుటకు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచేగాని, లేక వారి అనుమతి పొందిన వారిచేగాని ది. 16.6.69 వ తేదీ సోమవారం సాయంత్రము 3 గం. ల వరకు సీలు వేయబడిన టెండర్లు తీసుకొనబడి, అదేరోజు సాయంత్రము 4 గం. ల వరకు హాజరైన టెండరుదారుల సమక్షమున సదరు టెండర్లు తెరువబడును. ధరావత్తు చెల్లించని టెండర్లు నిరాకరించబడును. టెండరు షరతులు వగైరా యితర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

వివరములు:
1. 1969—70 సం. మునకు స్టేషనరీ సప్లయి చేయుట
టెండరు ధరావత్తు : రు. 150—00
2. 1969—70 సం. మునకు కన్సర్వెన్సీ సామగ్రి సప్లయి చేయుట
టెండరు ధరావత్తు : రు. 100—00
3. 1969—70 సం. నకు లైటింగు సామగ్రి సప్లయి చేయుట
టెండరు ధరావత్తు : రు. 50—00
4. 1969—70 సం. నకు వాక్సినేషను సామగ్రి సప్లయి చేయుట
టెండరు ధరావత్తు : రు. 25—00
5. 1969—70 సం. నకు ఆహార కల్తీ నివారణ చట్టపు సాంపిల్సు తీయుటకు కావలసిన సామగ్రి సప్లయిచేయుట
టెండరు ధరావత్తు : రు. 25—00
6. గాడ్రేజ్ యినుప బీరువా లోపల క్యాష్ పెట్టె గలది) 1
టెండరు ధరావత్తు : రు. 30—00

మంగళగిరి, 2—6—69
ఎస్. ఎ. కరీం,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

కైరాన్ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు మరణశిక్ష

రోహతక్, (హర్యానా) జూన్ 6:

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ప్రతాప్‌సింగ్ కైరాన్ హత్యకేసులో ప్రధాన ముద్దాయి సుచాసింగ్‌కునిందితులు బల్‌దేవ్‌సింగ్‌కు, నహార్‌సింగ్ అనబడే ఫౌజీకు నిన్న అడిషనల్ సెషన్సుజడ్జి శ్రీ ఎస్. ఎస్. మిటల్ మరణశిక్ష విధించారు.

ఈహత్య కేసులో సాక్ష్యాలన్నింటినీ పరిశీలించినపిమ్మట నిందితులపై ప్రాసిక్యూషన్ చూపిన హత్య, కుట్ర ఆరోపణలు ఋజువైనట్లు తాము భావిస్తున్నారని జడ్జి తమ 477 పేజీల తీర్పులో వెల్లడించారు.

"అందువల్ల 302 సెక్షన్ ప్రకారం నేను వారికి ఉరిశిక్ష విధిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ప్రతివాదుల కథనాన్ని జడ్జి అంగీకరించలేదు.

నేరి ముద్రలనిపుణుల అభిప్రాయాన్ని, సాక్ష్యాల కథనాన్ని, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన బలమైన సాక్ష్యాధారాలను విశ్వసించి జడ్జి తీర్పు చెప్పారు.

ప్రతాప్ సింగ్‌కైరాన్ హత్య రాజకీయపరమైనదనీ, నిందితులైన ఈ వ్యక్తులను పొరపాటుగా ఈ కేసులో ఇరికించడం జరిగిందనీ ప్రతివాదుల తరఫున న్యాయవాదుల వాదం నిందితులవాఙ్మూలాలకు విరుద్ధంగా ఉన్నదని జడ్జి పేర్కొన్నారు.

ఈ హత్యకు వెనుక ఏ రాజకీయ పక్షానికిగాని, వ్యక్తులకుగాని ప్రమేయం లేదనీ హత్య చేయడానికి ఎవరూ దోహదం చేయలేదనీ బలదేవ్‌సింగ్ తన వాఙ్మూలంలో స్పష్టీకరించాడు. "ఆ విధంగా మాకు ఎక్కడనుంచీ కూడా ఆర్థికంగా సహాయం అందలేదు" అని బలదేవ్‌సింగ్ చెప్పారు.

నహార్‌సింగ్ ఫౌజీకూడా, ఈహత్యతో ఏ రాజకీయపార్టీకి సంబంధంలేదని తనవాఙ్మూలంలో చెప్పారు.

ఈ వాఙ్మూలాలు, సాక్ష్యాలు పూర్తిగా నిజమైనవని తాము విశ్వసిస్తున్నామని జడ్జి పేర్కొన్నారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం సుచాసింగ్, బలదేవ్‌సింగ్, దయాసింగ్, నహార్‌సింగ్, ఫౌజ సుఖలాల్ పంజాబ్ మాజీముఖ్యమంత్రి శ్రీ ప్రతాప్ సింగ్ కైరాన్‌ను హత్య చేయడానికి కుట్రపన్నారు.

శ్రీ కైరాన్‌తోపాటు పంజాబ్ పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ బలదేవ్ కపూర్, శ్రీ కైరాన్ ప్రైవేటు కార్యదర్శి శ్రీ అజిత్‌సింగ్ డ్రైవరు దలీప్‌సింగ్ కూడా హత్య చేయబడ్డారు. హత్యచేయబడిన వారందరూ కూడా రైఫిల్స్‌తోను, పిస్తోళ్ళతోను కాల్చివేయబడ్డారు.

1965 ఫిబ్రవరి ఆరవ తేదీన రసాయ్ గ్రామం దగ్గర గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద ఈ హత్యలు జరిగాయి. రసాయ్ గ్రామం ఢిల్లీకి సుమారు 20 మైళ్ళ దూరంలో ఉంది.

పోలీసుల కథనంఇది:

నిందితులు సీతారామ్ అనే ఒక రోడ్డు పని చేసే కూలిచేత శ్రీ కైరాన్ వెళ్తున్న ఫియట్ కారును ఆపివేయించారు. ఢిల్లీనుంచి ఒక కారు వస్తున్నదనీ, అందులో పెళ్లి బృందం ఉన్నదనీ అందుచేత దానిని ఆపుచేయమనీ నిందితులు రోడ్డు కూలీ సీతారామ్‌తో చెప్పారు. సీతారామ్ ఎర్రజెండాచూపించికారును ఆపుచేయగానే శ్రీ కైరాన్‌ను ఇతరులను కాల్చి చంపారు.

కలకత్తా ఫ్యాక్టరీలో ఘర్షణ

పోలీసులచే బాష్పవాయు ప్రయోగం

కలకత్తా, జూన్ 6: నిన్న తూర్పు కలకత్తాలోని ఒక ఇంజినీరింగు ఫ్యాక్టరీలో సంఘర్షణకు దిగిన రెండు కార్మిక బృందాలను చెదర గొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

ఈ రెండు కార్మిక బృందాలు చాలాసార్లు ఘర్షణలకు దిగాయని, ఆ సందర్భంలో వారు ఒకరిపై ఒకరు రాళ్ళు, టపాకాయలు స్వేచ్ఛగా విసురు కున్నారని, ఫలితంగా దాదాపు 12 మంది గాయ పడ్డారని పోలీసులన్నారు.

ఈ ఘర్షణల సందర్భంగా ఇంతవరకూ ఎవరిని అరెస్టు చేయలేదు.

పశ్చిమబెంగాల్ శాసన మండలికి ఎన్నికలు జరపనవసరం లేదు

కమిషనర్ నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 6: పశ్చిమబెంగాల్ శాసనమండలిలో గల తొమ్మిది ఖాళీ స్థానాలను పూరించే నిమిత్తం ఎన్నికలు జరుపనవసరం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. శాసనమండలిని రద్దు చేయనంతవరకు దానిలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు జరుపవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ ఒక అభిప్రాయంలో ఉన్నది. పశ్చిమబెంగాల్ ఎగువ సభను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నదని తెలిసిన నిమిదట దానికి ఎన్నికలు జరుపడానికి గల ప్రతిపాదనను పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకించారు.

పశ్చిమబెంగాల్‌లో 3ఎకరాలవరకు శిస్తురద్దు

కలకత్తా, జూన్ 6: వ్యవసాయ దారుల కుటుంబాలలో ఒక్కొక్కదానికి మూడు ఎకరాల విస్తీర్ణంగల భూమికి "పన్నురద్దు" చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా భూమిశిస్తు వ్యవహారాల మంత్రి శ్రీ హరేకృష్ణ కోనార్ నిన్న ఇక్కడ వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రశాసనసభ వర్షాకాల సమావేశంలో ఒక బిల్లును ప్రవేశపెట్టనని భావిస్తున్నట్లుగా శ్రీ కోనార్ పత్రికల వారికి తెలియజేశారు. దీనివల్ల రాష్ట్రకోశాగారానికి దాదాపు 3 కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికి, ఎక్కువ ఎకరాలు కలిగియున్న భూస్వాముల ఆస్తిపై విధించే పన్ను ఎక్కువ చేయడంతో ఈ నష్టం భర్తీ కాగలదని ఆయన అన్నారు.

ప్రొద్దుటూరు బట్టల వ్యాపారస్థుల విరాళం

ప్రొద్దుటూరు, జూన్ 6: ప్రొద్దుటూరు హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిపి ఆంధ్ర కోస్తా తుపానుబాధితులనిధికి రు.1016లు. రాయలసీమ మహాసభ ఆహ్వాన సంఘానికి రు. 3516 లు విరాళాలు ఇవ్వడానికి నిర్ణయించారు.

ఈసమావేశానికి శ్రీ కొప్పరపు సుబ్బారావు అధ్యక్షత వహించారు. (స. వి.)

సంగ్రహ ప్రకటనలు

కావలెను

గాంధిగ్రామ్ ఉన్నత పాఠశాల
విశాఖపట్నం—5.

భాషాప్రవీణ, మరియు పండిట్ ట్రెయినింగు అయిన అభ్యర్థులనుండి ఒక గ్రేడు 2 తెలుగు పండితుని ఖాళీ పూర్తి చేయుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

పూర్తి అర్హతలుగల అభ్యర్థులు గజెటెడ్ ఆఫీసరు వారిచే అటస్టు చేయబడిన యోగ్యతా పత్రములను జతపరచి తేదీ 16—6—69 లోగా కరస్పాండెంట్ గాంధిగ్రామ్ ఉన్నత పాఠశాల వారికి దరఖాస్తు పంపుచూ కాపీని డి. ఇ. ఒ. విశాఖపట్నంకు పంపవలెను. ఆంధ్ర ప్రదేశ్ ఎయిడెడ్ స్కూళ్ళకు అమలులోనున్న వేతనములు, తదితర ఎలవెన్సులు యివ్వబడును.

వ. లక్ష్మీ నారాయణరావు,
కరస్పాండెంట్.

టెండరు నోటీసులు

బలభద్రపురం గ్రామ పంచాయతీ

తూ. గో. జిల్లా రామచంద్రపురంతాలూకా బలభద్రపురం పంచాయితీకి సుమారు 120 కుంచము మామకొబ్బరి మొక్కలు సప్లయి చేయుటకు సీలువేసిన కొటేషన్సు ది 16—6—69 సాయంత్రం 4 గంటల వరకు ఈ పంచాయితీ ఆఫీసరుగారిచేగాని వారి అధికారముపొందిన మరియొకరిచే గాని తీసుకొనబడి అదేరోజు సాయంత్రం 4—30 గంటలకు హాజరయిన టెండరర్ల ఎదుట తెరువబడును. మిగతా విషయములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
బలభద్రపురం.

గాంధీ పర్వతంపై పిల్లల రైలు

జూన్ 14న రైల్వేమంత్రిచే ప్రారంభోత్సవం

విజయవాడ, జూన్ 5 : విజయవాడలో గాంధి పర్వతంపై వెలకొల్పిన పిల్లల రైలుకుకేంద్ర రైల్వేశాఖమంత్రి శ్రీ రాంసుభగ్‌సింగ్ జూన్ 14 వ తేదీని ప్రారంభోత్సవం చేస్తారని గాంధిపర్వత సంఘం కార్యదర్శి తెలిపారు.

ఈ పిల్లలరైలును 'గాంధి స్పెషల్ రైలు' అని పిలుస్తారు.

'జాతిపిత మహాత్మా గాంధి' సంస్మరణార్థం గాంధిపర్వతంపై ఇలపెట్టి పూర్తిచేసిన ప్రాజెక్టులలో ఈ పిల్లల రైలు మూడవది. మొదటి ప్రాజెక్టు అయిన గాంధి స్మారక స్తూపానికి స్వర్గీయ రాష్ట్రపతి డాక్టర్‌జాకిర్ హుస్సేన్ పారంభోత్సవం చేశారు. దీనిని జాతీయ గాంధి స్మారక నిధివారు నిర్మించారు. రెండవ ప్రాజెక్టు అయిన గాంధి స్మారక గ్రంథాలయానికి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప ప్రారంభోత్సవం గావించారు. ఈ రెండు ప్రాజెక్టులకు స్వర్గీయ భారత ప్రధాని శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి శంకుస్థాపన చేశారు. ఈ గాంధి పర్వతంపై మహాత్ముని జీవితం, బోధనలపై 'శబ్దము—కాంతి' ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించడానికి, నక్షత్ర పరిశీలక కేంద్రాన్ని నెలకొల్పడానికి కూడ కృషి జరుగుతున్నదని కార్యదర్శి తెలిపారు.

బెల్‌గ్రేడ్, జూన్ 6 : భారత పార్లమెంటరీ ప్రతినిధివర్గం ఒకటి లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డి నాయకత్వాన నిన్నఇక్కడకు వచ్చింది.

గాడ్ నిరాహార దీక్ష

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణా సమస్యకు రాజకీయ పరిష్కారం కుదర్చడంలో విఫలమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపివేస్తున్నందుకు నిరసనగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్ సభ్యుడు డాక్టర్ రాజబహదూర్ గాడ్ నేటి ఉదయంనుండి ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని తక్షణం పదవినుండి తొలగించి, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే నిమిత్తం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది.

తక్షణం రాజకీయ పరిష్కారం కుదిరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయడానికిగాను రాష్ట్రంలోని ప్రజలంతా తమకుగల శక్తిని ప్రదర్శించి చూపాలని ఈ నిరాహారదీక్ష ప్రారంభించడానికి ముందు శ్రీ గాడ్ విజ్ఞప్తి చేశారు.

మురుగుపారుదలపై డాక్టర్ కె.ఎల్.రావుతో రఘురామయ్యచర్చలు

విజయవాడ, జూన్ 6: గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మురుగు పారుదల సక్రమంగా జరగటానికి తీసుకోవలసిన సత్వర, దీర్ఘకాలిక చర్యలు, మిత్రా కమిటీ సిఫార్సుల అమలు, అవసరమైతే అదనపు డ్రయినుల ఏర్పాటు, మొదలగు విషయాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి శ్రీ కె.రఘురామయ్య కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావుతో నేడు చర్చలు జరిపారు.

పశ్చిమ గోదావరిజిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను శ్రీ రఘురామయ్య నిన్న సందర్శించవచ్చారు. ఆయన హైదరాబాద్ మీదుగా నేడు ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెడుతున్నారు.

ఆహారరంగంలో ఇండియా స్వయం సమృద్ధి

బాన్ విలేఖరులగోష్ఠిలో నిజలింగప్ప ఆశాభావం

బాన్, జూన్ 6: కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శంకర్ దయాళ్‌శర్మ, గత 20 ఏళ్ళుగా ఇండియా సాధించిన ప్రగతిని సమీక్షించి, ఇక కొద్ది సంవత్సరాలలోనే ఆహారరంగంలో స్వయం సమృద్ధిని సాధించ గలదనే ఆశాభావాన్ని వ్యక్తపరచారు.

బాన్‌లో నాలుగు రోజులపాటు ఉన్నత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం వారు నిన్న పత్రికావిలేఖరుల గోష్ఠిలో మాట్లాడారు.

ఇండియాలో జనాభా పెరుగుదల ప్రధాన సమస్యగా పరిణమించిందని శ్రీ నిజలింగప్ప చెప్పారు. సంవత్సరానికి 1. 2 కోట్ల మేరకు జనాభా పెరుగుతున్నదనీ, నాలుగేళ్ళకాలంలో ఇండియాలో పశ్చిమ జర్మనీతో సమానంగా జనాభా పుంటారనీ ఆయన అన్నారు.

అయితే ఆహారోత్పత్తి 1947 నుండి ఇప్పటికి రెట్టింపుపైగా పెరిగింది. జననాల సంఖ్య తగ్గినప్పటికీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుకావడంతో ఆయు: ప్రమాణం 27 సంవత్సరాలనుండి61సంవత్సరాలకుపెరిగింది.

ఉక్కు ఉత్పత్తి ఎనిమిదిరెట్లు పెరిగింది. విద్యుచ్ఛక్తి వనరులు 12 రెట్లు అధికం అయ్యాయి. సాగులోకి వచ్చిన భూమి 7కోట్ల ఎకరాల మేరకు పెరిగింది.

పారిశ్రామికంగాకూడా ఇండియా వెనుకబడిలేదు. దేశంలో తయారైన సరుకుల ఎగుమతి క్రమంగా పెరుగుతున్నది.

శ్రీ నిజలింగప్ప, డాక్టర్‌శర్మ పశ్చిమ జర్మనీ చాన్సలర్ కిసింగర్‌ను, విదేశాంగమంత్రి విల్లీ బ్రంట్‌ను, విదేశీ సహాయ వ్యవహారాల మంత్రి ఎర్హార్డ్ ఎప్లర్‌ను, పార్లమెంటు స్పీకర్ కై యువాన్ హాసెల్‌ను, మూడు ప్రధాన రాజకీయపార్టీలనాయకులను కలుసుకున్నారు.

'ఇరాక్, సిరియా కంబోడియా, సూడాన్ దేశాల మాదిరిగానే ఇండియాకూడా తూర్పు జర్మనీని గుర్తిస్తుందా' అని ప్రశ్నించగా, ఇండియా ఏట్టి విధమైన చర్య తీసుకున్నప్పటికి జర్మన్ పౌరుల అభిప్రాయాలపట్ల ఇండియాకు గౌరవం ఉంటుందని శ్రీ నిజలింగప్ప చెప్పారు.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయడంపై ఇండియా వైఖరి గురించి ప్రశ్నించగా "అణ్వస్త్రాలను తయారు చేయాలనే సంకల్పం మాకులేదు. అయితే అపకారం చేయడమే పనిగా పెట్టుకున్న దేశాలు మాకు ఇరుగు పొరుగున ఉండడం వల్లదీనికి మేంఎల్లప్పుడూ కట్టుబడి ఉండలేం" అని డాక్టర్ శర్మ చెప్పారు.

సరిహద్దు గాంధితో ప్రధాని ఇందిరాగాంధి సమావేశం

కాబూల్, జూన్ 6: నిన్న సాయంత్రం ప్రొద్దుపోయిన తరువాత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని కలుసుకున్న సన్నివేశం అత్యంత దర్శనీయమైంది. ఒక చెట్ల తోపుమధ్యలో ఉన్న శ్రీ గఫార్‌ఖాన్ నివాస భవనానికి భారత ప్రధాని వచ్చేటప్పటికి సరిగ్గా సంధ్యా సమయం. శ్రీమతి ఇందిరను చూడగానే ఆ మహిపొద్దు సంజలో మహానుభావుని సజీవమైన శ్రీ గఫార్ ఖాన్ కనులు మిలమిలలాడినవి. సరిహద్దుగాంధి ఇందిర రెండు చేతులను తన చేతులలో జోడించినప్పుడు ఆయన ముఖం ఎర్రనైంది. కంఠం గద్గదమైంది. ఆతరువాత హాలిరువురూ ఆ చిన్న బంగళాలోకి వెళ్ళారు.

అఖండ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధిలడుగు జాడలలో స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూతో బుజం బుజం రాచుకుంటూ పోరాడి, అవసరస్వాన్ని ఆ మహోద్యమానికి ధారా దత్తం చేసిన బాద్షాఖాన్, అతని పరమ మిత్రుడైన నెహ్రూ కూతురు నేటి భారత ప్రధాని అయిన శ్రీమతి ఇందిరాగాంధి ఈ ఇరువురి మధ్య జరిగిన సంభాషణలు వినిపు రస నిర్భరములుగా ఉన్నవని అనుపదము గుండెను కదిలించు నవిగా ఉన్నవని ఆయన సన్నిహితులైన అభిజ్ఞులు పేర్కొన్నారు.

సరిహద్దు గాంధి మామూలుగా ధరించడానికి మక్కువపడు రంగు ఖద్దరును, 'పవిత్ర కొరాన్' ప్రతిని భారత ప్రధానికి కానుకగా సమర్పించారు.

ప్రధాని మరొక కొన్ని నిముషాలలో తన యింటికి రానున్నదనగా శ్రీ గఫార్ ఖాన్ మేడ దిగి క్రిందకు వచ్చారు. ప్రధాని రాక సందర్భంగా విచ్చేసిన భారత పత్రికా విలేఖరుల అభివాదాలను ఆయన చిరునవ్వుతో స్వీకరించారు.

భారతదేశానికి రావలసిందిగా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి శ్రీ గఫార్‌ఖాన్ ను స్వయంగా ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. అంతర్జాతీయ సదవగాహనను పెంపొందించడానికి శ్రీ ఖాన్ చేసిన అమోఘమైన కృషి దృష్ట్యా ఆయనకు 'నెహ్రూ బహుమతి' యివ్వమన్నట్లు ప్రకటించబడినది. ఈ బహుమతి ప్రదానోత్సవమునకు హాజరయ్యే నిమిత్తం సరిహద్దు గాంధి అక్టోబరులో భారతదేశానికి వస్తారు. శ్రీ ఖాన్ మామూలుగా జలాలాబాద్‌లోనే ఉంటారు. కాని అప్పుడప్పుడు కాబూలు వచ్చి పోతూ ఉంటారు.

BHARAT HEAVY ELECTRICALS LTD.
TIRUCHIRAPALLI-14.
(A Government of India Undertaking)

Require Appreneices for Training under Apprentices Act 1961.

Qualifications : (1) Age : Between 18 and 24 years as on 1-7-1969.
(2) Should have studied upto two standards below SSLC examination. Those with higher educational qualification will be preferred.
(3) Should have successfully completed the prescribed period of 2 years basic training from an Industrial Training Institute.
(4) Should be unmarried.

Trades in which training will be given. (1) Fitter. (2) Turner. (3) Machinist (Miller)

Period of training and stipend : One year for all the trades. Stipend : Rs. 70/- per month consolidated.

Hostel : Hostel accommodation will be provided on nominal charges, subject to availability of rooms in the Hostel. Otherwise, the apprentices will have to make their own arrangements for boarding and lodging.

How to apply : On prescribed application form which may be obtained from Superintendent/Training, Bharat Heavy Electricals Ltd., Trichy-14 by sending a crossed Postal Order for Re. 1/- in favour of "BHARAT HEAVY ELECTRICALS LTD., TIRUCHIRAPALLI-14" (which will not be refunded) together with a self-addressed 35 Paise stamped envelope of minimum size 23 Cm. x 10 Cm.

The completed application forms must be countersigned by the Principal of the I.T.I. concerned and should contain true copies of testimonials, I.T.I. certificates and mark sheets. The cover should be marked "APPRENTICESHIP TRAINING" and should be addressed to the Superintendent/Training.

Mode of Selection : Candidates considered suitable will be called to Trichy at their own expense for written and practical tests followed by interview. Final admission to training will be subject to passing Psychometric tests and being declared medically fit by the Company's Doctor.

Note : (1) Certain seats are reserved for Scheduled Caste and Scheduled Tribe candidates, and if suitable candidates are not available, these seats will be filled in by candidates of other communities.
(2) Those Fitter candidates who were interviewed in January, 1969 against our previous advertisement and found medically fit need not apply.

LAST DATE FOR RECEIPT OF FILLED IN APPLICATION : 28th June, 1969.

ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి.,
హైదరాబాద్.
ముడి సరుకులు, కాంపొనెంట్లు మరియు స్పేర్ల సరఫరాకై సరఫరాదార్లను జాబితాలో చేర్చుట.

అణుశక్తి డిపార్టుమెంటు క్రింద ఒక భారత ప్రభుత్వ సంస్థ అయి, విస్తృత శ్రేణి ఎలెక్ట్రానిక్ సాధనములను, కాంపొనెంట్లను, ఉత్పత్తి చేయుచున్న ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దిగువ అయిటముల సరఫరాదార్ల జాబితాను తయారు చేయుచున్నది:

1. కట్టడపు సరుకులు.
2. రసాయనములు.
3. ఎలెక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్ వస్తువులు.
4. స్టీల్‌ఫర్నిచర్, స్టేషనరీ, డ్రాయింగ్ ఆఫీసు సరకులు మరియు పనిముట్లు
5. లేబరేటరీ మరియు సైంటిఫిక్ సాధనసామగ్రి.
6. అన్ని లోహములు—ఫెరస్ మరియు నాన్—ఫెరస్.
7. వర్కుషాపుపనిముట్లు, హార్డ్‌వేర్, ఆటోమొబైల్ భాగములు వగైరా.
8. విస్తారమైన రకముల యంత్రపనిముట్లు.
9. కేబిళ్ళు మరియు తీగెలు.
10. పెయింట్లు మరియు వార్నిషులు.
11. వైద్యసంబంధపు పనిముట్లు, భద్రతాసాధన సామగ్రి, అగ్నిమాపక సాధన సామగ్రి మరియు అనువర్తి డ్రగ్‌లు.

సరఫరా చేయుటలో ఆసక్తి కలవారెల్లరు స్వంత అడ్రసు వ్రాసి, 50పై. స్టాంపు అంటించిన 11"×5" సైజు కవరును పంపుట ద్వారాదరఖాస్తు ఫారమును పర్చేజ్ ఆఫీసర్, ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మౌలాలీ, హైదరాబాద్—40 వద్దనుంచి 30—6—69వ గాని, ఆ లోపునగాని పొందవచ్చును.

పర్చేజ్ ఆఫీసర్.



జూన్ 10 నుంచి మద్రాసు విజయవాడల మధ్య రైళ్ళు

రైల్వేబోర్డుసభ్యునిచే డోర్నకల్ వద్ద గండ్ల పరిశీలన

హైదరాబాద్, జూన్ 6: రైల్వేబోర్డు సభ్యుడు (ఇంజనీరింగ్) శ్రీ కె. సి. ...చే విజయవాడ—డోర్నకల్ సెక్షన్‌లో రైలు మార్గానికి ఇటీవల ఏర్పడిన గండ్లను పరిశీలించారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్, చీఫ్ ఇంజనీర్ కూడా వున్నారు. వారు సాధ్యమైనంత త్వరలో రైలు మార్గాల పునరుద్ధరణ గురించి చర్చలు జరిపారు.

శ్రీ ... రేపు చినగంజాం—ఒంగోలు సెక్షన్‌లో మార్గాన్ని చూస్తారు.

చినగంజాం—ఉప్పుగుండూరుల మధ్య పడిన రెండు గండ్లలో ఒక దానిని జూన్ 5న తాత్కాలికంగా పూడ్చి వేశారు.

ఈ మార్గం జూన్ 10వ తేదీ నాటికి ప్రయాణీకుల బండ్ల రాకపోకలకు సిద్ధం అవుతుందని నేడొక పత్రికా ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. ఇందువల్ల జూన్ 9న హౌరానుంచి బయలు దేరే హౌరా—మద్రాసు మెయిలు, జూన్ 10న మద్రాసు నుంచి హౌరాకు బయలుదేరే మెయిలు మామూలు మార్గంలో వాల్తేరు—విజయవాడ, గూడూరుల మీదుగా నడుస్తాయి.

73–77 కాకినాడ–తిరుపతి పాసెంజరు రైలు జూన్ 10 నుంచి యథాపూర్వకంగా నడుస్తుంది. అలాగే ఇపుడు మద్రాసు—బిట్రగుంట మధ్య నడుస్తున్న 77–78 పాసింజరు బండ్లు ఆరోజునుంచి మద్రాసు—విజయవాడల మధ్య నడుస్తాయి.

ఈ రైలు బండ్లకు సాధ్యమైనన్ని ఎక్కువ బోగీలు వుంటాయి. ఇంకా మిగిలిన మరమ్మతులు, వేగం పరిమితుల సడలింపులతో క్రమేణా అదనపు బండ్లను కూడా ప్రవేశ పెడతారు.

చినగంజాం వైపు దక్షిణ రైల్వేవారి మరమ్మతులు ముగింపు

జూన్ 10 నుంచి రైళ్ళ రాకపోకలు ప్రారంభం

ఒంగోలు, జూన్ 6: వరదలవల్ల ఉప్పుగుండూరు, చినగంజాం రైల్వే స్టేషన్ల మధ్య ఏర్పడిన రైల్వేగండ్లు, కూలిపోయిన వంతెనలను దక్షిణపు వైపున పని నిర్వహించుచున్న రైల్వే అధికారులు తమ పని పూర్తిచేసి జూన్ 2 వ తేదీన యిక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఉత్తరంప్రక్క మరమ్మత్తు చేయుచున్న సౌత్ సెంట్రల్ రైల్వేవారు పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండుటెండలలో కూడా 600 మంది వర్కర్లు రాత్రింబవళ్ళు షిఫ్టుల పద్ధతి మీద పని చేస్తున్నారు. వరదలలో కొట్టుకొనివచ్చి, రైల్వేలైనుమీద యిప్పటికీ తిష్టవేసివున్న యున్న అనేక సర్పములు వర్కర్లకు పని సాగనివ్వకుండా చేసినను, వీటన్నింటినీ సంహరించి, వర్కర్లు ముందుకు సాగిపోతున్నారు. జనాబ్ సయ్యద్ మొహియిద్దీన్ (డిప్యూటీ చీఫ్ యింజనీరు) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

బహుశ 10 వ తేదీ నుండి రైళ్ళ రాకపోకలు ప్రారంభం కాగలవని భావిస్తున్నారు.

విజయవాడ-ఎఱ్ఱుపాలెం మధ్య రైళ్ళరాకపోకలు

మధిర, జూన్ 6: ప్రయాణీకుల విజ్ఞప్తి ననుసరించి విజయవాడ ఎఱ్ఱుపాలెం మధ్య రైల్వేవారు ఒకరైలు బండిని జూన్ 2 నుంచి నడుపుచున్నందుకు ప్రయాణీకుల సంఘం దక్షిణ రైల్వే జనరల్ మేనేజరు శ్రీ యన్. స్వామినాథన్, విజయవాడ డివిజనల్ సూపరింటెండెంట్‌లకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు.

విజయవాడ — డోర్నకల్ మధ్య తెగిన రైలుకట్ట మరమ్మత్తుల నిమిత్తం రైల్వే అధికారులు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు పదివేలమంది కూలీలు ఆ ప్రాంతంలో వినియోగింపబడిరి. మరమ్మత్తులు పూర్తి అగుటకు ఇంకను ఒక వెల రోజులు పట్టునని అధికారులు భావిస్తున్నారు. (మ.వి.)

గ్రహబలం

8—6—69 ఆదివారం

జ్యేష్ఠ బహుళ నవమి, పూర్వాభాద్ర పగలు మునూరు 8—35, ఆ పైన ఉత్తరాభాద్ర, ఈ రోజ వర్జ్య దుర్ముహూర్తములు గమనించి సాధారణ ప్రయాణములు, కార్యక్రమములు తప్పటక్కినని విడమటమంచిది.

మేషం: వృత్తిలో శ్రమ, త్రిప్పట ఉన్నా ధనలాభ సూచన. కోరికలను అదుపులో వుంచడం మంచిది. విలాస జీవనేచ్ఛ, కుటుంబ సౌఖ్యం.

వృషభం: అనుకూలమయిన. రోజే కార్యాలు ఫలిస్తాయి. కాని మీ పేరు ప్రతిష్ఠలు దుర్వ్యయం కాకుండా చూచుకోండి. ఋణం చేయవచ్చు, ఆరోగ్యం బాగుండదు.

మిథునం: స్త్రీమూలక అదృష్టం, వృత్తి వ్యాపారానుకూలత, ప్రయత్న కార్యసిద్ధి, పుత్రవర్గ మూలక వ్యయం.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో గౌరవాదరాలు. ధనాదాయం, శుభసంబంధ కార్యక్రమాలు, ఆలోచనలు కలిసిరాకపోవచ్చు.

సింహం: అనుకూలమయిన రోజు కాకపోవచ్చు ఆహాలమయినా మృష్టాన్న భోజనం, శ్రమవున్నా గౌరవం దక్కుతుంది. మీ కోరికలు స్వేచ్ఛాకపోతాలు, దానికి అడ్డుకొనే దెవరు? పుబ్బవారికి మెలకువ మంచిది.

కన్య: డబ్బు ఎలా వస్తుందో మీకే తెలియదు. ఆశ్చర్యంగానే అప్పులు తీరే అవకాశం వుంది. కళత్ర ఆరోగ్యం బాగుండక పోయినా కుటుంబ సౌఖ్యం చెడదు. మహావ్యాకులత మంచిదికాదు.

తుల: అనుకూలమైన రోజు, కళత్రమూలక సౌఖ్యం, విలాసజీవనేచ్ఛ, వివరీకమైన రాగ్యం, వ్యవహారజయం, యత్నకార్యసిద్ధి, పుత్రుల వల్ల అనారోగ్యాది బాధలు.

వృశ్చికం: స్త్రీలతో కలహాలు రావచ్చు. అపకీర్తి ... నిమామాలనున్నా వెతుకుతుంది. మెలకువమంచిది. ఖర్చులు తప్పవు. ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి.

ధనుస్సు: క్షణం విరాగం క్షణం అనురాగం ''కామిగానివాడు మోక్షకామిగాడు'' అని సంచరించితే వెర్రివాళ్ళవుతారు. డబ్బుకు ఇబ్బంది రాదు. అప్పులువావాదొరుకుతుంది.

మకరం: అనుకూలమైన రోజు. ప్రయత్న సాఫల్యం, కీర్తివ్యాప్తి, వృత్తిమూలక గౌరవం, ఆదాయం. కవులకు రచనసాగుతుంది.

కుంభం: స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. సాహసంతో చేసిన పనులు అదృష్టవంతము లవుతాయి. జయం శుభం.

మీనం: డబ్బుకై వెతుకులాట, కుటుంబ భారం ఎక్కువగా వుంటుంది. మీ మాటలలో పొన్నం కలహాలను కొనితేవచ్చు. ఉత్తరాభాద్రవారు మెలకువగా వ్యవహరించాలి.

పోలీసు కాల్పులు గర్హణీయం

డాక్టర్ చెన్నారెడ్డి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 6: ప్రభుత్వ విద్యార్థుల ... పలువురి మృతికి కారణమైన వివక్షణా రహితమగు పోలీసు కాల్పుల పట్ల తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి నేడు తన ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు.

డాక్టర్ చెన్నారెడ్డి ఒక పత్రికా ప్రకటన చేస్తూ, సమైక్యతావాదుల కార్యకలాపాలను కూడా విమర్శించారు. వారు గూండాచర్యలకు దిగుతున్నారని, అపారమైన కష్టనష్టాలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. గూండా చర్యలకు దిగవద్దని అందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రులు కాని, తెలంగాణావారు కాని — ఏ ప్రాంతం వ్యక్తులమైన అయినా దాడి చేయడంలాంటి చర్యలలో పంథా వ్యతిరేకశక్తుల ప్రమేయం కలదని ఆయన స్పష్టం చేశారు.

కాల్పులపై న్యాయ విచారణకు విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్6 జంటనగరాలలో పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలని పట్టణ దళిత జాతుల లీగ్ అధ్యక్షుడు మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ బి. ఎం. రాజు కోరారు. పలువురి మృతికి కారణమైన కాల్పులు లేకుండా పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దవలసిన మాట అని ఆయన అన్నారు.

గుంటూరు ప్రెస్ క్లబ్ నూతన భవనానికి జిల్లా కలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం జూన్ 8 వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభోత్సవం చేస్తారు.



తెలంగాణా నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గురువారం తెల్లవారు జామున ఢిల్లీ వెళ్ళే నిమిత్తం రాజభవన్‌నుండి బయలుదేరుతున్న దృశ్యం

వివిధసమస్యలపై నిర్ణయాలకై ప్రపంచ ప్రజల నిరీక్షణ

కమ్యూనిస్టురాజ్యాల సభలో బ్రెజ్నేవ్ ప్రసంగం

మాస్కో, జూన్ 6:

క్రెమ్లిన్ మహాప్రాసాదంలో కన్నుల పండువుగా యిటు వెన్నెల వెలుగులను, అటు బంగారు కాంతులను కలబోయుచున్న జార్జిహాలులో 9 ఏళ్ళ తరువాత మొట్టమొదటి సారిగా నిన్న ప్రపంచ కమ్యూనిస్టు మహాసభలు ప్రారంభమైనవి. ఈ మహాసభలకు 75 దేశాలనుండి వచ్చిన ప్రతినిధులు హాజరగుచున్నారు.

సోవియట్ కమ్యూనిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ లియోనిడ్ బ్రెజ్నేవ్ మహాసభలను ప్రారంభిస్తూ తమ ఉపన్యాసంలో యిలా అన్నారు:

''అంతర్జాతీయతను మరింత ద్రఢిష్ఠంగా మన అనుదిన రాజకీయాలలో చొప్పించాలి. సత్యరాజ్యాలన్నీ పరస్పరం ప్రగాఢ సౌదర్య స్నేహపూరితంగా వ్యవహరించాలి. అన్నింటికంటే ముందు మనలో మనం చెక్కుచెదరని లోతుపునాదులమీద ఐకమత్యాన్ని, సంఘీభావాన్ని పెంపొందించుకోవాలి. ప్రపంచమంతా మనవంక రెప్పలార్పకుండా చూస్తున్నది. ఈనాడు ఏర్పడే అద్భుతగులుతున్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి మనమేమి చేయనున్నామా అని తెలుసుకొనడం కోసమే వారి యీ ఆతురతంతా. ఈ సమావేశం జయప్రదం కావడానికి సోవియట్‌పార్టీ శాయశక్తులా కృషిచేసి తీరుతుంది.''

శ్రీ బ్రెజ్నేవ్ అంతర్జాతీయ వివాదాలను కాని, లేక చైనా సంగతినిగాని ప్రస్తావించలేదు.

ఆస్ట్రేలియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ అరోంజా అధ్యక్షత వహించిన నిన్నటి సమావేశం చర్చనీయాంశాలని వామోదించి, వివిధవిషయములపై చర్చలకు వేర్వేరు సంఘాల ఏర్పాటును ఆమోదించింది. ఈ సమావేశంలో వెనిజులా, ఫిన్లండు, హైతి, జోర్డాన్ ఈక్వడార్ దేశ ప్రతినిధివర్గ నాయకులు ప్రసంగించారు.

చర్చనీయాంశాల జాబితాలో సామ్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని సాగించడం, కమ్యూనిస్టు లందరి మధ్యా ఐకమత్యం, సంఘీభావాన్ని సాధించడం అను అంశానికి అగ్రస్థాన మివ్వబడింది. గతంలో పెక్కు పర్యాయాలు ఈ అంశంపై చర్చ వాయిదా పడుతూ వచ్చింది.

చైనా, అల్బేనియా, యుగోస్లావియా, దేశాలు యీ మహాసభలను బహిష్కరించినవి.

చైనాను కాదని ఇన్ని దేశాలవారిని ఒక వేదికపై సమావేశపరచ గలగడం సోవియట్ కమ్యూనిస్టు పార్టీకి ఘనవిజయంగానే భావించబడుతున్నది.

బయటకు వెళ్ళినవారు తిరిగి రావచ్చునని, వారు తిరిగివస్తే వారికోసం తలుపు లెప్పుడూ తీసివుంటవని, ఏమతో అభిప్రాయభేదాలు ఏర్పడి, దూరంగా ఉంటున్న మిత్రులకు, సోదరులకు నిత్యస్వాగతమేనని ఒక ప్రతినిధి అన్నారు.

సభా ప్రారంభానికి ముందుగా కొద్దిసేపు ప్రపంచంలోని ప్రముఖ పత్రికల విలేఖరులను, రేడియో, టెలివిజన్ వారిని సభామందిరంలోకి ఆహ్వానించడం కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో యిదే ప్రప్రథమం.

ఈ సమావేశానికి హాజరైన కొన్ని ప్రతినిధివర్గాలకు పేర్లులేవు. వారు 'అజ్ఞాత పార్టీలకు' చెందినవారు కావడమే యిందుకు కారణం.

ఈ సమావేశాల నిమిత్తం ప్రపంచం నలుమూలలనుండి వచ్చేసిన పత్రికా విలేఖర్లకోసం సోవియట్ అధికారులు ప్రత్యేకించి ఒక సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు.

భారతదేశంనుండి వచ్చిన శ్రీ ఎస్. ఎ. డాంగే, శ్రీ భూపేష్‌గుప్త, శ్రీ ఎస్. జి. సర్దేశాయి, శ్రీ ఎన్. కె. కృష్ణన్‌గార్లు మొదటి వరుసలో కూర్చున్నారు. శ్రీ రమేష్ చంద్ర, శ్రీ ఇంద్రజిత్ గుప్తాగారు రెండవ వరుసలో కూర్చున్నారు.

విశాఖ ఫ్యాక్టరీలో ఆంధ్రకు 73.5 శాతం ఉద్యోగాలు

ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి శ్రీ పూనాచా లేఖ

విశాఖపట్నం, జూన్ 6: కేంద్ర యాజమాన్యంలో ఉన్న ఇక్కడి భారత్ హెవీప్లేట్ అండ్ వెస్సెల్స్ ఫ్యాక్టరీలో మార్చి 1వ తేదీ నాటి లెక్కల ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 313 మంది ఉద్యోగులలో 230 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని కేంద్ర భారీ ఇంజనీరింగ్ విషయాల మంత్రి శ్రీ పి. ఎం. పూనాచా చెప్పారు.

భారత్ హెవీప్లేట్ ఫ్యాక్టరీలో స్థానిక వ్యక్తులకు ఎక్కువగా ఉద్యోగాలివ్వటంలేదని ఒక ఆందోళన జరిగింది. ఈ విషయం ఇటీవలలో జిల్లా కలెక్టరు శాసనసభ్యులతో ఫ్యాక్టరీ మేనేజిమెంటుతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి శ్రీ పూనాచా ఒక లేఖ పంపుతూ, దానితోపాటు ఫ్యాక్టరీలోని ఉద్యోగాల వివరాలు కూడా పంపారు. ఈ వివరాల ప్రకారం ఉద్యోగాలలో 73.5 శాతం ఆంధ్రప్రదేశ్‌నుండి వచ్చినవారికి ఇవ్వబడ్డాయని తెలుస్తున్నది.

ఉద్యోగాల నివ్వటానికి ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్ని భారత హెవీ వెస్సెల్స్ ఫ్యాక్టరీ అనుసరిస్తున్నదని శ్రీ పూనాచా పేర్కొన్నారు.

ఆయన ముఖ్యమంత్రికి పంపిన వివరాల్లో ఇలా ఈ క్రింది విధంగా ఉన్నాయి:

జీతాల స్కేలు రు. 500 కు మించని ఉద్యోగాలను స్థానిక ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజికి తెలియజేయడంద్వారా భర్తీ చేయబడుతున్నవి. ఎక్స్చేంజి ద్వారా తగిన అభ్యర్థులు లభించనపుడు లేదా అభ్యర్థులు లేరని ఎక్స్చేంజి తెలియ చేసినపుడు ఈ ఉద్యోగాలకు రాష్ట్రంలో బహుళ ప్రచారం గల వార్తా పత్రికలలో ప్రకటించడం జరుగుతున్నది. ఇంకా ఎక్కువ జీతాల స్కేలు గల ఉద్యోగాలను దేశంలో బాగా ప్రచారంగల వార్తా పత్రికలలో ప్రకటించటం జరుగుతున్నది. వివిధ తరగతుల ఉద్యోగాలకు అభ్యర్థుల ఎన్నికకై ఎన్నిక బోర్డులను నియమించటం జరుగుతున్నది.

ఇంతవరకూ రు 400—950 స్కేలు గల, అంతకు ఎక్కువ స్కేలు గల ఉద్యోగాలకు అభ్యర్థుల ఎన్నికకై 61 ఎన్నికబోర్డులను నియమించటం జరిగింది. ఈ బోర్డులలో ప్రతిదానిలో ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన వ్యక్తి ఒకరైనా తప్పక ఉండటం జరిగింది.

రు. 1850—2250, రు. 1600—2000, రు 1300—1600 జీతాల స్కేలు గల ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు. రు. 1100—1400 జీతాల స్కేలు గల 15 ఉద్యోగాలలో ఆరింటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులున్నారు.

రు. 160—200, రు 110—140 జీతాల స్కేలుగల మొత్తం ఉద్యోగాలన్నింటిలో ఆంధ్రకు చెందిన వ్యక్తులే ఉన్నారు.

ఈ వివరాల కాపీ నొకదానిని కేంద్రమంత్రి పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంకు పంపారు. (మ.వి.)

చెన్నారెడ్డి, లక్ష్మణ్‌లను కనిపెట్టి వుండండి

తెలంగాణా ప్రజలకు పీపుల్స్‌పార్టీ అధ్యక్షుని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 6: డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వాన గల తెలంగాణ ప్రజాసమితి, శ్రీ కొండా లక్ష్మణ్ నాయకత్వాన గల తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను జాగ్రత్తగా కనిపెట్టి వుండవలసిందని తెలంగాణా పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పి. వి. వీరారెడ్డి నేడు తెలంగాణా ప్రజలను హెచ్చరించారు.

డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ లక్ష్మణ్‌లను వారు 1956లో చేసినవిత్తులు చేయకుండా కనిపెట్టి ఉండాలని ఆయన అన్నారు.

శ్రీధరరెడ్డి నాయకత్వాన గల ప్రజాసమితి పట్ల విశ్వాసం వుంచవలసిందని శ్రీ వీరారెడ్డి ప్రజలను కోరారు.

స్థిరాస్తి అపహరణ

అయూబ్ కుమారునిపై స్త్రీ ఆరోపణ

కరాచీ జూన్ 6: పాక్ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ పెద్ద కుమారుడు కెప్టెన్ గోహర్ అయూబ్‌పై ఒక స్త్రీని మోసంచేసి భూమిని సంపాదించాడనే నేరాన్ని ఆరోపించినట్లుగా పశ్చిమ పాకిస్తాన్‌లోని లాక్‌పూర్ పోలీసులు నిన్న వెల్లడించారు.

ఈ భూమి యిప్పుడు అక్బర్ అనే స్త్రీకి సంబంధించినది. తనకు న్యాయంగా చెందవలసిన 7½ ఎకరాల భూమిని కెప్టెన్ అయూబ్ తనకు కాకుండా చేశారని ఆమె ఆరోపించింది. తన వివాహ సమయంలో కానుకగా తన మామగారు ఆ భూమిని తనకు ఇచ్చివున్నారని ఆమె అన్నది.

రాజధానిలో దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ

హైదరాబాద్, జూన్ 6: జంటనగరాలలో నేటి ఉదయం నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించబడడంవల్ల చాలా దుకాణాలు తెరచారు. అయితే దుకాణాలవద్ద జనం తండోపతండాలుగా గుమిగూడారు.

ఉదయం గం 6 లకు కర్ఫ్యూ సడలింపబడగానే వంటకు పనికివచ్చే సరుకుల పరకైనా కొనుగోలుచేసుకునే నిమిత్తం అనేకమంది స్త్రీలు, పురుషులు అనేక దుకాణాల ముందు బారులు తీరి నిలబడ్డారు. దుకాణాలలో ఖాతాదార్లందరికీ ఒకేసారి సరుకులు సరఫరా చేయడానికి తగినంతమంది మనుషులు లేకపోవడంవల్ల అక్కడక్కడ చిన్న చిన్న గందరగోళాలు జరిగాయి.

నగరంలో వారంరోజులుగా వంటకు పనికివచ్చే గ్యాస్ దొరకడంలేదు. కిరసనాయిలు, మరి ఇతర రకాలైన వంట చెరకు కూడా లభ్యం కావడంలేదు.

చాలా కిరసనాయిలు దుకాణాలలో నిల్వలు లేవు.

అయినప్పటికీ వందలాదిమంది ఈ దుకాణాల ముందు బారులు తీరి నిలబడి నిరాశతో తిరిగి ఇళ్ళకు వెళ్ళి పోవలసివచ్చింది.

కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. వచ్చినవి కూడా పేదవారు కొనుక్కోడానికి అందుబాటులో ఉండే ధరలలో లేవు.

బేకరీలలో గత కొద్దిరోజులుగా రొట్టెలు తయారు కావడంలేదు. కొన్ని బేకరీలలో లభించే రొట్టెలు సుమారు వారం రోజుల క్రితం తయారు చేయబడినవి.

కోడిగుడ్లు, బంగాళాదుంపలు, ఉల్లిపాయల కోసం ప్రజలు తొక్కిసలాడు కున్నారు.

అనేక దుకాణాలవారు ఉన్న బిస్కెట్లు, జామ్, పాలపొడి మొదలైన తినడానికి పనికి వచ్చే సరుకు లన్నింటినీ పూర్తిగా విక్రయించేశారు.

నాలుగైదు రోజులుగా మూతపడి ఉన్న హోటళ్ళు నేడు తెరవబడగానే హోటళ్ళలో జనం క్రిక్కిరిసిపోయారు. జనంహోటళ్ళలోనిలబడే కాఫీ, టిఫిన్ తీసుకున్నారు. మందుల దుకాణాల ముందు కూడా జనం విపరీతంగా గుమిగూడారు.

కర్ఫ్యూ సడలింపబడడంతో నాలుగైదు రోజులుగా నిర్మానుష్యంగా శ్మశానవాటికల వలె ఉన్న వీధులు నేడు ఒక్కసారి కోలాహలంగా తయారయ్యాయి.

ప్రధాని అష్టసూత్ర ప్రణాళికపై విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు గల సమైక్యతావాదుల కార్యకలాపాలవల్లనే తెలంగాణాలో శాంతి, భద్రతలు భగ్నమైనాయని తెలంగాణా కళాశాల ఉపాధ్యాయ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీ ఆనందరావు తోట నేడిక్కడ ఒక ప్రకటనలో అన్నారు. ఈ సమైక్యతావాదులు కనుక నిజంగా శాంతిని అభిలషిస్తున్నట్లయితే వారు ఇకనైనా తెలంగాణా ప్రజల ఉద్యోగాలతో ఆటలాడడం విరమించాలని ఆయన అన్నారు.

ప్రధాని అష్టసూత్ర ప్రణాళికను గురించి ప్రస్తావిస్తూ ఆయన ''ఇది తెలంగాణా ప్రజలను సంతృప్తి పరచ లేదు. ఎందుచేతనంటే ఇది ముఖ్యమంత్రి ప్రణాళికగాని ప్రధానమంత్రి ప్రణాళిక కాదు. రాష్ట్ర నాయకత్వం తాము చేస్తున్న దుష్కర్మలలో జాతీయ నాయకత్వం తలదూర్చేటట్లు చేయడానికి ప్రయత్నించడం దురదృష్టం''—అని ఆరోపించారు.

ఇప్పటికే తెలంగాణాలో జరిగిన 'దోపిడి విధానాన్ని' మరింత పటిష్ఠం చేయడమే ఈ అష్టసూత్ర ప్రణాళిక లక్ష్యమని ఆయన విమర్శించారు.

సరిహద్దులో సోవియెట్ కవ్వింపు చర్యలు

చైనీస్‌గార్డు మరణించినట్లు మాస్కోకు పెకింగ్ ఆరోపణ

హాంగ్‌కాంగ్, జూన్ 6: ఈశాన్య చైనాలోని హెలూంగ్యాంగ్ లోని చైనీస్ భూభాగంపై సోవియట్ సైన్యాలు కాల్పులు జరుపుతున్నాయని పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది.

సోవియట్ సైన్యాలు ఫిరంగులను, మెషిన్ గన్స్ ఉపయోగించినవని, చైనీస్ విదేశాంగ శాఖ ఒక ఆక్షేపణలేఖలో సోవియట్ ప్రభుత్వానికి తెలియజేసింది. కాల్పులు ఇంకా సాగుతున్నాయని కూడా ఈ లేఖ పేర్కొంది.

వాయువ్య చైనాలో మే 2 న సింకియాంగ్ ప్రాంతంలో ఒక తీవ్ర సంఘటన జరిగిందని అనేకమంది రష్యన్ సైనికులు చైనీస్ భూభాగంలోకి 7 కిలోమీటర్లు చొచ్చుకుని వచ్చారని చైనీస్ ప్రకటన ఆరోపించింది. భూమిమీదనే కాక చైనీస్ గగనతలంలోకూడా సోవియట్ చొచ్చుకుని వస్తున్నాదని పెకింగ్ లేఖ వివరించింది. చైనీస్ సరిహద్దు గార్డులను సోవియట్ సైనికులు కొడుతున్నారని వారి ఆయుధాలు లాక్కుంటున్నారని ఆరోపించింది.

''మే 15 న మరొక తీవ్ర సంఘటన జరిగింది. హెలూంకియాంగ్ ... దీవిమీదగల వున్ లావ్ దీవిపై గల చైనీస్ సైనికులపై సోవియట్ సైన్యాలు కాల్పులు జరిపివి. ఒక చైనీస్ సరిహద్దు గార్డు చనిపోయాడు. 1 మంది చైనీస్‌ను సోవియట్ సేనలు అపహరించుకుని పోయినవి'' అని చైనీస్ ఆక్షేపణలేఖ తెలిపింది.

ఈ ఆక్షేపణలేఖలు పెకింగ్‌లో రష్యన్ దౌత్య కార్యాలయానికి అందజేశారు.

సరిహద్దులో ప్రశాంతి: మాస్కో ప్రకటన

మాస్కో, జూన్ 6: సరిహద్దులో సంఘర్షణలు జరిగాయని చైనీస్ ఒకవైపు ఆరోపిస్తూ ఉండగా, చైనా — సోవియెట్ సరిహద్దులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదని సోవియట్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు తెలియజేశారు.

విదేశాంగశాఖ పత్రికా విభాగం ప్రధానాధికారి శ్రీ లియోనిడ్ జామ్యాతిన్, నేడు విలేఖరులకు, చైనీస్‌ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

దాదాపు ప్రశాంత పరిస్థితి

[1 వ పేజీ తరువాయి]

కర్నూలు ప్రాంతాలలో ... కల్పించిన మార్గావరోధాలను పోలీసులు చాలవరకు తొలగించగలిగినప్పటికీ, ఇంకా రోడ్లమీద అనేక రాళ్ళు, రప్పలు పడిఉన్నాయి. ముఖ్యంగా గౌలిగూడ, గోషామహల్ రోడ్లు, కాచిగూడా ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపించాయి.

రోడ్లపై అవరోధాలు తొలగించడం పోలీసువారికి ఒక పెద్ద కార్యక్రమం అయిపోయింది. సగం కాలిపోయిన శకటాలు, స్కూటర్లు, ట్రైలర్లు, జీపులు, ట్రక్కులు, రోడ్ల ప్రక్కలకు నెట్టి వేశారు.

కాచిగూడలో డి. ఇ. ఒ. ఆఫీసు దగ్గర ...పు సందర్భంగా ఇప్పటికీ పుట్టిప్రక్కలంతా దట్టమైన పొగలు క్రమ్ముకుంటున్నాయి.

నిర్మానుష్యంగా ఉన్న బస్సు డిపో

ఎప్పుడూ అసంఖ్యాకమైన జనంతో రద్దీగా ఉండే నగర బస్సు డిపో ఇప్పుడు నిర్మానుష్యంగా ఎడారివలె కనిపిస్తున్నది. బస్సులన్నిటినీ లోపల పెట్టి ఉంచారు. సాయుధ పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రయాణీకులు విశ్రాంతి తీసుకునే ఆవరణలు కూడా నిర్జీవంగా ఉన్నాయి.

కాలనీలలో సాయుధ పోలీసుల కాపలా

వీరంమంజిల్ కాలనీ, గజెటెడ్ ఆఫీసర్ల కాలనీ, సంజీవనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, ద్వారకాపురి కాలనీలలో సివిల్, సాయుధ పోలీసు సిబ్బంది, హోంగార్డులు కాపలాఉన్నారు.

పెద్దవి, చిన్నవి దాదాపు 80 దాకా పరిశ్రమలు, 4 వేల మంది పనివారు ఉన్న సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతం కూడా నిర్జీవంగా ఉన్నది. ఈ సంస్థలన్నిటినీ కట్టుదిట్టంగా తాళాలువేసి ఉంచారు.

గాజు సామాన్లు తయారుచేసే కర్మాగారంలో ఉదయం మేనేజిమెంటుకూ పనివారికీ మధ్య కొంత వాదోపవాదాలు జరిగాయి. కర్ఫ్యూ సమయంలో పని ఆపుచేయాలని పనివారు పట్టు పట్టారు. పనివారు పనికి హాజరు కాలేదు.

మహిళల రెస్టారెంట్‌పై దాడి

జూబిలీహిల్స్‌రోడ్డులో మహిళల ఎంప్లాయిమెంట్ ప్రపథకం క్రింద నడుపబడుతున్న ఒక రెస్టారెంట్‌పై నిన్న సాయంత్రం వేళ దాడి జరిగినదని, రెస్టారెంట్‌ను కొల్లగొట్టారని ప్రేమనగర్ ప్రాంతంవారు తెలియజేశారు. పోలీసులు వచ్చి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుంపు చెదరిపోయింది. జననష్టం లేదు. దీనికి ముందు గుంపు టెలిఫోన్ స్తంభాలను పెకలించడం, తీగలు త్రెంచడంవంటి చర్యలకు దిగారు.

బరకతపురాలో అల్లరి

నేటి మధ్యాహ్నం ఆందోళనకారులు బరకత్‌పురాలో భారీ ఎత్తున రాళ్ళ వర్షం కురిపించారు. కర్ఫ్యూ తిరిగి విధించడానికి కొద్ది నిమిషాలముందు ఈ సంఘటన జరిగింది.

కొందరు దుండగులు తార్నాకవద్ద డాక్టర్ చెన్నారెడ్డి నివాసభవనం చుట్టు ప్రక్కల ఉండే ఇళ్ళపై రాళ్ళురువ్వి కొంత గలభా చేశారు. అయితే పోలీసులు వచ్చి గుంపును చెదరగొట్టారు.

అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో కొందరు దుండగులు ... కర్మాగారాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నించారుగాని, పోలీసులు వచ్చి ఏడుగురిని అరెస్టు చేసి దుండగులను చెదర గొట్టారు.

పోలీసు కంట్రోలు రూమ్‌కు అందిన వార్తల ప్రకారం ... రోడ్డుపై ఆందోళనకారులు అవరోధాలు కల్పించారు. అయితే పోలీసులు వచ్చి అవరోధాలు తొలగించి గుంపును చెదర గొట్టారు.

మంత్రి శ్రీ తోటరామస్వామి నివాసభవనం వద్ద కూడా కొందరు గుమిగూడారుగాని పోలీసులు చెదర గొట్టారు.

కుమ్మరవాడిలో అనేక ఇళ్ళపై దుండగులు రాళ్ళు రువ్వారు. కర్ఫ్యూ తిరిగి విధించిన తరువాత ముందు కూడా ఈ సంఘటనలు జరిగాయి.

ఆందోళనవల్ల, కర్ఫ్యూలవల్ల గతనాలుగు రోజులలో జంటనగరాలలోకి నిత్యం వచ్చే ప్రయాణీకులకు చాలా ఇబ్బంది కలిగింది. హోటళ్ళు లేవు. కనీసం పండ్లు కూడా దొరక లేదు. తిండిలేక జనం చాలా బాధపడవలసి వచ్చింది.

నేడు కర్ఫ్యూ తొలగించిన నాలుగు గంటలలోనూ విజయవాడ, కర్నూలు ... జనం విపరీత సంఖ్యలో వెళ్ళి పోయారు. 50 టాక్సీలు బయలు దేరాయి. ప్రయాణీకులు సీటుకు రు. 50లు చొప్పున చెల్లించుకున్నారు. మామూలు రేటు రు. 15 లు మాత్రమే.

రైళ్ళు, బస్సులు లేనందున ప్రయాణికులు ఎక్కడికీ వెళ్ళలేక ఇక్కడ ఉండక తప్పనిసరైంది. విమాన ప్రయాణాలు చేయ గలిగినవారు వారికి విమానాలలో సీట్లు దొరక్క ... జాగా దొరక లేదు.

వరంగల్ పరిస్థితి

నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు జూన్ 5న వరంగల్‌లో 6 గురిని అరెస్టు చేశారు. జూన్ 4న దుండగులు హనుమకొండలో చౌరిబజార్‌లోని ఒక పోస్టాఫీసును తగుల బెట్టారు. స్టాంపులు, రికార్డులు తగుల బడిపోయాయి. సంచార పోలీసులు, అగ్ని మాపక దళంవారు వచ్చి మంటలు ఆర్పారు.

గద్వాల్‌లో పోస్టాఫీసు దగ్ధం

గద్వాల్‌లో ఒక పోస్టాఫీసును ఆందోళన కారులు దగ్ధం చేశారు. 144 మందిని నిర్బంధంలోకి తీసుకుని తరువాత వదిలి పెట్టారు.

మహబూబ్‌నగర్‌లో 133 మంది అరెస్టు

మహబూబ్‌నగర్‌లో నిన్న 133 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

తీవ్రచర్యలకు అవకాశం

(1 వ పేజీ తరువాయి)

తెలంగాణా ఆందోళనకు సంబంధించిన వారందరికీ రేపు చర్చలు ప్రయోజనకరంగా వుండడానికి తెలంగాణాలో ప్రశాంత పరిస్థితి పునరుద్ధరణకు తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ చొక్కారావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ సభ్యులైన శ్రీ ...రెడ్డి, శ్రీ కమాలుద్దీన్‌లతో చర్చలు సాగినట్లు శ్రీ సంజీవయ్య ఈ విజ్ఞప్తి చేశారు.

శ్రీ సంజీవయ్య తన ప్రకటనలో ఒక ముఖ్యవిషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణా ఆందోళన ఎంతలోతుకు పాతుకున్నదో ఇపుడు అందరికీ విదితమైందని, ఆందోళనకారులు తమ తీవ్ర అభిప్రాయాలను ప్రదర్శించారని అన్నారు.

బుధవారం రాత్రి అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లి స్వయంగా నాయకులతో చర్చలు జరిపేసందుకు ఆయన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని అభినందిస్తూ, ఆమె హైదరాబాద్ యాత్రవల్ల తెలంగాణాలో ప్రస్తుత సంక్షుభిత పరిస్థితికి అవసరమైన ఉపశమనం చేకూరి వుంటుందని అన్నారు.

తెలంగాణా సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను స్వయంగా అప్పటి కపుడే పరిశీలించడానికి శ్రీ చవన్ హైదరాబాద్ వెళ్ల బోవడంపట్ల శ్రీ సంజీవయ్య హర్షం వ్యక్తం చేశారు.

''ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో ఇటీవల తుపానువల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. వాటికితోడు తెలంగాణ జిల్లాలలో ప్రస్తుతాందోళన రాష్ట్రంలో వనరులను మరింత క్లిష్ట పరిస్థితిలో పెడుతుంది'' అని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు శ్రీ చొక్కారావు రాక

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణా నాయకులతో చర్చలు జరపడానికి అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధితో పాటు ఢిల్లీ వెళ్ళిన తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు నేడు ఢిల్లీనుంచి తిరిగి వచ్చారు.

నేడే చవన్ రాక

[1 వ పేజీ తరువాయి]

దర్శి శ్రీ తమ్మారెడ్డి సత్యనారాయణ నేడొక పత్రికా ప్రకటన చేస్తూ తెలంగాణ సమస్యపై రాజకీయ పరిష్కారానికి ఎట్టి జాప్యమైనా తీవ్ర పరిణామాలకు దారితీయగలదని అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని తొలగించి, రౌండ్‌టేబిల్ చర్చలద్వారా రాజకీయ పరిష్కారాన్ని కనుగొని, పోలీసు కాల్పులకు స్వస్తి చెప్పాలని కోరుతూ ఆంధ్రప్రాంతంలో పార్టీ శాఖలు సభలు, ఊరేగింపులు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 6: ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణా ప్రజల న్యాయబద్ధమైన కోర్కెను అంగీకరించ వలసిందని ఢిల్లీలో శాసనసభ్యురాలు శ్రీమతి సుమిత్రాదేవి నేడొక పత్రికా ప్రకటనలో ప్రధానిని కోరారు.

ముఖ్యమంత్రి ... విని అనివార్యాన్ని పడవలదని. ఆంధ్రులు, తెలంగాణావారు ఎట్టి కర్తవ్యం ... లేకుండా స్నేహితులవలె వెంపడవలసిన సమయం వచ్చిందని ఆమె అన్నారు.

శ్రీమతి కుముద్‌నాయక్ ప్రకటన

హైదరాబాద్, జూన్ 6 జంటనగరాలలో నేకాక, తెలంగాణా అంతటా ప్రజా ఉద్యమం ఒక్కసారిగా పెల్లుబికిందని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ ఈ ప్రజా ఉద్యమం ఒక మహా ప్రవాహం వలె పొంగివచ్చిందని, రాజకీయ పరిస్థితిని ... గమనించిన మీదట తాము ఈ నిశ్చితాభిప్రాయానికి వచ్చామని హైదరాబాద్ మేయర్ శ్రీమతి కుముద్‌నాయక్ నేడిక్కడ ఒక ప్రకటనలో తెలియజేశారు.

మీ వయసుకు మించిన బలహీనతను, కోల్పోయిన యవ్వనమును ప్రసాదించు స్పెసిఫిక్



''శక్తిసామ్రాట్'' అతిశక్తివంతము. దివ్యమంతములైన మూలికల సంయోగమువు. ... పుష్కలమైన వీర్యవృద్ధి కలుగజేయు ఔషధరాజము మరియొకటి లేదు. ఉచిత వివరములకు:

నాగార్జున మూలికా కుటీరము, తెనాలి-2 (ఆంధ్ర)

రాష్ట్ర పరిస్థితిపై హైదరాబాద్‌లో శ్రీ రఘురామయ్య చర్చలు

విజయవాడ, జూన్ 6: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య అయిదు రోజులు తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నేడిక్కడనుంచి హైదరాబాద్ వెళ్లారు. కొందరు తెలంగాణా నాయకులు, కొందరు ఆంధ్ర ప్రముఖులు సూచించినందున శ్రీ రఘురామయ్య ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకుని రేపటినుంచి హైదరాబాద్‌లో శ్రీ చవన్ ప్రారంభించనున్న రాజీ ప్రయత్నాలలో, శాంతి ప్రయత్నాలలో పాల్గొనవచ్చునట్లు తెలుస్తున్నది. శ్రీ చవన్ రేపు హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు శ్రీ రఘురామయ్య నేడు, రేపు ఉదయం రాజధానిలో ఆంధ్ర, తెలంగాణా నాయకులను కలుస్తారు.

ప్రధానమంత్రి ఢిల్లీలో ప్రత్యేకంగా తెలంగాణాపై జరిపిన నాయకుల సమావేశంలో శ్రీ రఘురామయ్య కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో వుండగా శ్రీ రఘురామయ్య శ్రీ చవన్‌ను కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను చర్చిస్తారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

టెండరు నోటీసు

దిగువ పనులకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి

1) సిర్సిల్లావద్ది పాను (రివర్ బెడ్) దగ్గర స్పెసిఫికేషన్ నెం. కెఎస్ఆర్/ఎస్/10/69—70 ప్రకారము 8.22మీ. మరియు 7.31మీ. ఆర్.సి.సి. స్తంభములు (ఆర్.సి.సి.పోల్స్) తయారు చేయుట.

2) స్పెసిఫికేషన్ నెం. కెఎస్ఆర్/ఎస్/11/69—70 ప్రకారము ఆర్.సి.సి. స్తంభములను మరియు ఆధార సపోర్టులను (7.31 మీ. నుంచి 9.14 మీ. పొడవులో ఆర్.ఎస్. జాయింట్స్ రైలు స్తంభములు వంటివి) కరీంనగర్ డివిజనల్ స్టోర్సు నుంచి కరీంనగర్, హుజూరాబాద్ మరియు సిర్సిల్లా తాలూకాలలో వివిధ చోట్లకు రవాణా చేయుట.

టెండర్లు 16—6—69 తేది సా. 4 గం.ల వరకు తీసికొనబడి అదేరోజు సా. 4 గం.లకు హాజరయి యుండు టెండరుదార్ల, లేక వారి అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమున తెరువబడును. టెండరు స్పెసిఫికేషన్ల కాపీలు కాపీ 1కి రు. 5—15లు డిప్యూటీ చీఫ్ ఎక్కౌంటెంట్, ఎక్స్పెండిచర్, ఎ.పి.ఎస్.ఇ. బోర్డు, కరీంనగర్ గారికి చెల్లింపబడునట్లు తీయబడిన క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి పొందవచ్చును.

ధరావతు సొమ్ము డిపాజిటు క్రింద స్పెసిఫికేషన్‌లో తెల్పబడిన మొత్తమునకు డిమాండు డ్రాఫ్ట్ చేర్చకుండ పంపబడు టెండర్లు, ధరావతు సొమ్ము డిపాజిటు క్రింద డిమాండు డ్రాఫ్ట్ చేర్చబడియున్నట్లు సీల్డుకవరు మీద వ్రాయబడియుండని టెండర్లు తెరువబడకుండ తిప్పిపంపబడును.

డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు,
ఆపరేషన్ (సౌత్) కరీంనగర్.

తలనొప్పా?



దక్షిణ రైల్వే

విషయము : దక్షిణ మధ్య రైల్వేలో గండ్లు పడుటవలన ట్రెయిన్ సర్వీసుల మళ్ళింపు

మే నెల 23వ తేదీన చేయబడిన పత్రికా ప్రకటన తరువాత, 29—5—69 తేది మొదలు మళ్ళించబడిన మార్గము మీద 3 మరియు 4నం.ల హౌరా—మద్రాసు మెయిళ్ళ వచ్చుట, బయలుదేరు వేళలు దిగువ తెల్పబడినవి:—

నం.4 మెయిల్ దిగువకు చదవండి			నం.3 మెయిలు ఎగువకు చదవండి.	
21—20	పో.	మద్రాసు సెంట్రల్	రా.	21—00
10—25	రా.	రాయచూర్	పో.	7—25
10—45	పో.		రా.	6—55
18—30	రా.	సికింద్రాబాద్	పో.	21 45
18 45	పో.		రా.	21 05
7—30	రా.	హౌరా	పో.	11 30

2. 51 మరియు 52 నం.ల మద్రాసు—కాజీపేట ఎక్స్‌ప్రెస్ రద్దుపరచబడిన దృష్ట్యా ఏడు (తూకోచీలు, అనగా మద్రాసు న్యూఢిల్లీ మధ్య ఆరు కోచీలు (రెండు 3వ తరగతి కోచీలు, ఒక 3—టయర్ స్లీపర్ కోచి, ఒక 2—టయర్ స్లీపర్ కోచి, ఒక 3వ తరగతి మరియు పోస్టల్‌వాన్, మరియు బ్రేక్ మరియు లగ్గేజితో ఒక 3వ తరగతి బోగీ). మరియు ఒక 1, 3 తరగతుల టై — కంపొజిట్ స్లీపర్‌కోచి (మద్రాసు— వారణాసి వారమున 4 దినములు, మరియు మద్రాసు—లక్నో వారమున మూడు దినములు) 53 మరియు 54 నం.ల మద్రాసు— హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మీదను, అప్పైన 21 మరియు 22నం.ల హైదరాబాద్— న్యూఢిల్లీ దక్షిణ ఎక్స్‌ప్రెస్ మీదను నడుపబడును, ఈ ఎక్స్‌ప్రెస్ బండ్లు ఇప్పటి వేళలకే నడచును.

మద్రాసు— 3
28—5—69

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.

తెనాలి, బాపట్ల తాలూకాలలో కేంద్రప్రభుత్వ బృందం పర్యటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

బాపట్ల, జూన్ 5: కేంద్ర ప్రభుత్వ బృందం నాయకుడు శ్రీ ఎస్. రామచంద్రన్ బాపట్ల, తెనాలి తాలూకాలలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించారు. ఆయనతోపాటు రెవిన్యూబోర్డు సభ్యులు శ్రీయుతులు గురుస్వామి, విఠల్‌రావు వున్నారు.

శ్రీ రామచంద్రన్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఇలా అన్నారు: "తుపాను, వరదల ప్రజలు ఏయేరకాల బాధలకు గురైనారో గ్రహించే ఉద్దేశంతో అపార నష్టం సంభవించిన ప్రాంతాలను నేను పరిశీలిస్తున్నాను. ఇరిగేషన్ చెరువులకు, సన్నాయి కాలువలకు కలిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నాను. అవి దేశఆర్థిక వ్యవస్థ, ఆహార సమస్య దృష్ట్యా ఎంతో ప్రధానమైనవి. 3 జిల్లాలలో వరి పంటకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తాను. అనేకమంది వ్యక్తులు చనిపోవడం, అనేకవేల పశువులు దుర్మరణం పాలవడం విని ఎంతో విచారించాం. మృతుల కుటుంబాలకు మేము సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. రానున్న వర్షాకాలానికి మామూలు వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించి, పూర్తిచేయడానికి వెంటనే చర్యలు తీసుకొనడం అవసరం.

తుపాను బాధితులకు సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, జిల్లాలలో పాడయిన కాలువల గండ్లకు మరమ్మత్తులు పూర్తిచేయడానికి పెద్దపెట్టున చర్యలు తీసుకొనడం— ఇవి ప్రధానమైన సమస్యలు.

రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకొంటున్నది. ప్రజలకు ఆర్థిక సహాయం అందినది. ఈ విషయమై కలెక్టర్, తదితర ఉద్యోగులు తీసుకొన్న చొరవ శ్లాఘనీయం.

రెండవ సమస్యను గూర్చి ఇంజనీరింగ్ సిబ్బందితో చర్చించి, రేపు విజయవాడలో డాక్టర్ కె.ఎల్. రావు సలహాను తీసుకొంటాను"

"ఈ సమస్యను సానుభూతితో పరిశీలించి కేంద్రం దీర్ఘ కాల కార్యక్రమాన్ని చేపట్టగలదు."

జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ ఎం. నాగేశ్వరరావు, ఎ.పి.సి.సి. కార్యదర్శి శ్రీ ఎస్.ఎల్. సుందరరావు బృందంతోపాటు పర్యటించారు. తాలూకాకు అవసరమైన డ్రైనేజీ అవసరాలు, కేంద్రం చేయవలసిన సహాయక చర్యలు గూర్చి తెలియజేస్తూ శాసనసభ్యులు శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ జి. వెంకటరెడ్డి ఒక విజ్ఞప్తిపత్రాన్ని బృందానికి సమర్పించారు.

కల్లోలంలోనే కళ్యాణోత్సవాలు

హైదరాబాద్, జూన్ 5: గత నాలుగు రోజుల నుంచి జంట నగరాలలో పరిస్థితి ఉద్రిక్తంగా వున్నా, అనేక వివాహాలు నిరాటంకంగా జరిగినవి.

నిన్న పాత బోయిగూడాలో పోలీసులు కాల్పులు జరిపినపుడు జనం పారిపోతూ, అప్పుడే వెళుతున్న ఒక పెళ్ళి ఊరేగింపులో కలిసిపోయారు.

వివాహాలు జరిపే పెద్దలు తమ బంధుమిత్రులు వీధులలో తిరగడానికి వీలుగా కర్ఫ్యూ అనుమతిపత్రాలనుసంపాదించారు. నిన్న జరిగిన వివాహాలలో లౌడ్‌స్పీకర్లు, సినిమా రికార్డులు పెట్టలేదు.

తుపాను బాధితులకు శ్రీకాకుళం కౌన్సిల్ రు. 5 వేలు విరాళం

శ్రీకాకుళం, జూన్ 6: గుంటూరుజిల్లాలోని తుపాను బాధితుల సహాయార్థం శ్రీకాకుళం మునిసిపల్ కౌన్సిల్ రు 5 వేలు విరాళమిచ్చింది.

తెలంగాణాలో హింసాకాండలు జరుపుతున్నవారి చర్యలను శ్రీకాకుళం మునిసిపల్ కౌన్సిల్ ఖండించింది. శ్రీకాకుళంజిల్లా కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు శ్రీ బి. రాజగోపాలరావుపై దాడిజరుపటంపట్ల కౌన్సిల్ విచారం వ్యక్తంచేసింది.

లయన్స్‌క్లబ్ విరాళం

శ్రీకాకుళం లయన్స్‌క్లబ్ తుపాను బాధితుల సహాయ నిధికి రు. 500 విరాళమిచ్చింది. (మ.వి.)

విజయనగరంలో గ్రామీణవిద్యుద్దీకరణపై గోష్ఠి

విజయనగరం, జూన్ 6: గ్రామీణవిద్యుదీకరణ విషయంపై జూన్ 3వ తేదీ సాయంత్రం విజయనగరంలో డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల కార్యాలయంలో విశాఖపట్నం కలెక్టర్ శ్రీ శివరావ్ అధ్యక్షతన ఒక గోష్ఠి జరిగింది. డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీరు శ్రీ సి హెచ్. ప్రసాదరావు తమ ప్రారంభోపన్యాసంలో విద్యుచ్ఛక్తివినియోగంలో సాధించవలసిన అభివృద్ధిని గురించి చెప్పారు. శ్రీ సి. ఎల్. శివరావు తమ ప్రసంగంలో విశాఖ జిల్లాలో అనావృష్టి పరిస్థితి క్రొత్త మెరుగుపడిందని చెబుతూ, వ్యవసాయదారులు విద్యుచ్ఛక్తి నుపయోగించి ఉత్పత్తిని పెంచటానికి ముందుకు రావాలని అన్నారు.

భోగాపురం, గంతివాడ, నెల్లిమర్ల పంచాయతీ సమితుల అధ్యక్షులు శ్రీయుతులు కొమ్మూరి సంజీవరావు, యు. సూర్యనారాయణరాజు, డి. రామరాజు ప్రసంగించారు. అసిస్టెంటు ఇంజనీరు శ్రీయుతులు పి. రామావతారం, కె.వి. రామారావు బి.రమేష్, కె. నరసింహులు, విద్యుచ్ఛక్తి సరఫరా, అభివృద్ధులకు సంబంధించిన సమస్యలనుగురించిన కాగితాలు చదివి వినిపించారు. ఇంకా పంచాయతీసమితుల బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. జూనియర్ ఇంజనీర్ శ్రీ రమేష్ వందనసమర్పణ గావించారు. (మ. వి.)

కారులోనుండి రు. 70వేల నగల అపహరణ

తిరుపతి, జూన్ 5: తిరుమలలో ఒక కారునుండి నేడు రు 70 వేలు విలువచేసే నగలుగల రెండు పెట్టెల్ని ఒక దొంగ అపహరించుకొని వెళ్ళాడు. కారులో వచ్చినవారు భోజనం చేస్తూండగా ఒక వ్యక్తి కారును అక్కడ నుండి తీసుకొని వెళ్ళి, రెండు పెట్టెలను అపహరించి, కారును అక్కడ వదలివేసి పారిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నందిగామ కళాశాల పేరు మార్పు

నందిగామ, జూన్ 5: నందిగామ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యనిర్వాహకవర్గం సోమవారం ఇక్కడ శ్రీ అడుసుమిల్లి సూర్యనారాయణరావు, యం. యల్. ఏ. అధ్యక్షతన సమావేశమై నందిగామ ఆర్ట్సు, సైన్సు కళాశాల పేరును "పద్మశ్రీ నందమూరి తారకరామారావు కళాశాల"గా మార్చుటకు తీర్మానించారు.

రేడియో

అదివారం, జూన్ 8
శ.క. 1891 జ్యేష్ఠ 18

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం:6—30వందేమాతరం,6—35 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి సంస్కృత కార్యక్రమము, 8—30 ఎస్. పినాకపాణి, మధ్యాహ్నం:12—30కార్మికుల కార్యక్రమం, 1—00రంగవల్లి, 1—40 చిత్ర సీమ, 1—50తె.వా.,2—00చిత్రసీమ,2—15 బాలవినోదం, 3—00పోస్ట్‌మాన్: నాటిక, సాయంత్రం5—55ప్రసారవిశేషాలు,6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామ సీమలు, 7—00తె. వా., 7—15 గాంధీజీ రచనల నుండి కొన్ని పుట్టాలు, 7—45తరుణభారతి, 8—15 గాంధీజీ—అంతర్జాతీయ దృక్పథం: ప్రసంగం, 8—25 ఈ మానవు పాట, 8—30 మీరు కోరిన పాటలు, 9—15 రాగం,తానం పల్లవి, వి.సరస్వతి:వీణ, యెల్లా వెంకటేశ్వరరావు:మృదంగం, 10—00ఎస్. పినాకపాణి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి సంస్కృత కార్యక్రమము,8—30 బొమ్మరిల్లు. మధ్యాహ్నం: 12—30 కార్మికులకార్యక్రమము,1—00రంగవల్లి.1—50 తె. వా., 3—00అఖిలభారత నాటక కార్యక్రమము: పోస్ట్‌మాన్. సాయంత్రం:5—30 లక్ష్మీ శంకర్, నిర్మలాదేవి, 5—55స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 భక్తరామదాస్: హరికథ, 6—25వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 భక్తరామదాస్, 7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 తరుణ భారతి(హైదరాబాద్ నుండి రిలే), 8—15 చిత్రతరంగిణి, 9—15 రాగం, తానం, పల్లవి:(హైదరాబాద్ నుండి రిలే), 10—00హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం:6—00వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమము, 6—35 అరుళ్‌పాట్టు, 6—50 వాద్య సంగీతం:వీణ, 7—30 చిత్రగానం, 8—00 మెల్లిశై, 8—15 ఎమ్. ఎస్. పద్మ, 9—30పళ్ళవర్ కందనాళ్వార్ సంగీతోపన్యాసం,10—30 హిందూస్థానీ సంగీతం, మధ్యాహ్నం:12—00 యోగం సంతానం, 12—30 సూర్యకాంతి, కదంబ కార్యక్రమము, 1—00వి. రాఘవన్: వీణ, 1—30 చిత్రగానం, 1—40 వాద్య గోష్ఠి, 1—10 పాప్పామలర్, 3—30 సంక్షిప్త శబ్ద చిత్రం(తమిళం), 4—30 శిల్పాలిసదాశివం?శె సాయంత్రం:5—30 చిత్రగానం, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 6—45చిత్రగానం, 7—30వ్యవసాయదారులకు, 8—00 యోగం సంతానం, 9—30 గాంధీజీ చరిత్ర (తమిళం), 10—30 వి. రాఘవన్:వీణ, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం:6—55వందేమాతరం, మంగళధ్వని, 7—00తె. వా., 7—15 అంబలిగీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆట విడుపు: పిల్లల కార్యక్రమము, 9—15 వాద్య సంగీతం, మధ్యాహ్నం:1—40మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., 2—00 వారధి నాటిక. సాయంత్రం:6—05మద్రాస్ ఎ వలె, 7—00తె. వా., 7—15 మెల్లిశై, 7—30 గీతమాలిక, 8—00మద్రాస్ ఎ వలె, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

క్రీడాలోకం

జాతీయ 'బి' చదరంగం

బెంగుళూరు, జూన్ 6: ఇక్కడ జరుగుతున్న జాతీయ 'బి' చదరంగంలో 14వ, ఆఖరి రౌండు పోటీలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. పూర్తి ఫలితములు వచ్చేనకాని మొదటి 10 మంది క్రమం నిర్ణయించలేదు.

మొన్న అసంపూర్తిగా వున్న ఆటలు నిన్న పూర్తి చేయబడినవాటిలో, సేట్‌పై ఆర్. వి. యస్. మూర్తి ఓడుటవల్ల, రంగారావు సరేశ్వయర్‌తో డ్రాచేయుటవల్ల వీరు 'ఏ' పోటీలకు అర్హత పొందే అవకాశములు సన్నగిల్లినవి. మొదటి స్థానంలోవున్న వాహ (ఆంధ్ర) ఎన్నిక తథ్యం. గాలిబుకు అవకాశం వుంది. వీరితోబాటు ఎక్కువ అవకాశము వున్న ఆటగాళ్ళ పేర్లు:

ఎస్. సి. దేవగన్, వాహి (ఢిల్లీ—వీరిద్దరు ఖాయం) ఆర్. వి. దండేకర్, ఆర్. కె. గుప్త, గాలిబ్, హసన్, శాళిగ్రాం, సేట్ (8½) దత్తా, కె. డి. పిళ్లే, కె. సి. సెబాస్టియన్, కె. కె. శుక్లా, ఆర్. శ్రీధరన్, ఎ. వజీద్ సేట్ (8 పాయింట్లు) రంగారావు, ఆర్.వి. యస్. మూర్తికి 7½ పాయింట్లు వున్నాయి.

ఫ్రెంచి టెన్నిస్ ఫైనలులో లావర్, రోజ్‌వాల్

పారిస్, జూన్ 6: ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచి టెన్నిస్ చాంపియన్ షిప్పులో, లావర్ టామ్ఓక్కర్‌ను 4—6, 6—0,6—2 6—4 తో కెన్‌రోజ్‌వాల్, టోనీరోచ్‌ను 7—5, 6—2, 6—2 తో ఓడించి సింగిల్స్ ఫైనలు చేరారు.

స్త్రీల డబుల్సులో, హెూల్డర్సు ఎన్. జోన్స్, యఫ్. డురే ఫైనలుకు చేరారు. యఫ్. డుర్ డబుల్సులో ప్రత్యేక ఘనత పొందిన వ్యక్తి. శ్రీమతి చెన్‌ఫ్రె (పెరు) తో కలిసి క్రింద ఈమె ఈ చాంపియన్‌షిప్పు గెల్చింది.

పురుషుల డబుల్సులో రోచ్, న్యూకూంబ్‌జతగా ఎమ్.సానెర్‌ను6—4,4—6 6—4, 6—3 తో లావర్, ఎమర్సన్ జతగా రేరఫీల్స్, బిల్‌బోవేను 1—6,6—3, 6—3, 6—2 తో ఓడించారు. మరొక క్వార్టర్ ఫైనలులో నస్టాసే, తిరియక్ (రుమేనియా), రోజ్‌వాల్, స్టోల్‌ను 6—4, 6—1, 7—5 తో ప్రశంసనీయమైన గెలుపు సాధించారు. ఇదివరకే హ్యూవిట్, మాక్‌మిలన్ (దక్షిణ ఆఫ్రికా)సెమీ ఫైనలు చేరారు.

వెస్టిండియన్ బాట్స్‌మన్ రాణింపు

టాన్‌టన్, జూన్ 6: ఇక్కడ సోమర్‌సెట్ కౌంటీతో పోటీలో వెస్టిండియన్ బాట్స్‌మన్ డేవిస్ సెంచరీ, రెండవ ఇన్నింగ్సులో రాణించడంతో, సోమర్‌సెట్ మ్యాచిలో వెస్టిండీస్ బలీయంగా ఉండగలదని ఏర్పడుతూ వచ్చునని తోస్తుంది.

సోమర్‌సెట్ ఇన్నింగ్సు 141 పరుగులకు పరిమితం చేసిన తరువాత, ఫాలో ఆన్ అమలుపరచక, వెస్టిండీసు తిరిగి బాట్ చేసింది. డేవిస్ 106 తో, ఫోస్టర్ 87తో బాట్ చేస్తున్నారు.

స్కోరు: వెస్టిండీస్ జట్టు: 422—4 వికెట్లు ముగింపు, 288(3 వి—)

సోమర్‌సెట్: 141 (రాబిన్స్ 40 నాటవుట్, సోబర్సు 11—3, బ్లెయిర్ 35—3 వి, హెూల్డర్ 23—2 వి.)

ఇతర వార్తలు

ఇటీవల కారు ప్రమాదంలో ఎడమకన్ను పోగొట్టుకున్న ఇంగ్లండ్ బాట్స్‌మన్ కాలిన్ మిల్‌బరన్ ఆసుపత్రినుంచి విడుదల చేయబడ్డాడు. నిన్న తన కౌంటీ రెండవజట్టు యార్క్‌షైర్‌తో పోటీ ఆడుతున్నప్పుడు పోటీ చూచుటకు మిల్‌బరన్ వెళ్ళాడు. ఇంకా కుడికన్ను మెరుగు కావాలని, అట్లా ఐనపిదప ఏకాక్షిగా తిరిగి బాట్ చేయగలననే ఆశాభావాన్ని మిల్‌బరన్ వ్యక్తంచేశాడు.

బొంబాయిలో జరుగుతున్న రేవేఫ్రాంక్ హాకీతో 'బి' విభాగంనుండి వెస్టరన్ రైల్వే, సిగ్నల్‌కోర్ జట్లు సెమీఫైనలుకు చేరాయి. సెమీఫైనలులో రైల్వే, మైసూరుతో సిగ్నల్‌కోరు, బి. యస్. యస్. తో ఆడాలి.



వ్యాపార ఎంక్వైరీలను పంపవలసిన చిరునామా
ఇ. ఐ. డి. ప్యారీ లిమిటెడ్
66, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్—3. డేర్ హౌస్, మద్రాస్—1.

దీ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ ఇంజినీరింగ్ సొసైటీ లిమిటెడ్, కొల్హాపూర్ వారు గ్రీవ్స్ కాటన్ & కంపెనీ లిమిటెడ్ వారిని మయూర్ డీజెల్ ఇంజిన్లు మరియు పంపుసెట్లకు భారత దేశమంతటా ఏకైక డిస్ట్రిబ్యూటర్లుగా నియమించేమని తెలియచేయుటకు సంతోషపడుతున్నారు.

తయారుచేయువారు :
ది మహారాష్ట్ర కో-ఆపరేటివ్ ఇంజినీరింగ్ సొసైటీ లిమిటెడ్,
కొల్హాపూర్

అమ్మకము మరియు సర్వీసు చేయువారు :
గ్రీవ్స్ కాటన్ & కంపెనీ లిమిటెడ్
బొంబాయి—కలకత్తా—న్యూ ఢిల్లీ—మద్రాసు
అహమదాబాదు—గోవా—కాన్పూర్—జైపూర్
హైదరాబాదు—కోయంబత్తూరు—బెంగుళూరు
అసన్‌సోల్—గౌహతి—భువనేశ్వర్—పాట్నా
GREAVES



PRATIBHAGM 69 TEL

సంతుష్టినిచ్చు చిక్క టీ మీకిష్టమయితే... ఎప్పుడు

బహాదూర్

టీ యే త్రాగండి

అంటున్నాడు

దారాసింగ్



ఉచితము!

ప్రతి ప్యాకెట్టుతో ఒక ఆకర్షక కానుక.
టాటా-ఫిన్‌లే టీ. స్టాకు ఉన్నంతవరకే.

సోల్ సెల్లింగ్ ఏజెంట్లు:
ది టాటా ఆయిల్ మిల్స్ కం. లిమిటెడ్.

TF-B 9 TL

తప్పక చూడండి!
విజయవాడ-శ్రీనివాస
రాజమండ్రి-అప్సర
వైజాగ్-రామకృష్ణా
శ్రీధర్ దర్శకత్వంలో తయారైన-
సాథి
టెక్నికలర్ [లండన్]
సంగీతం నౌషాద్

శ్రీ మోహన్ డిక్షనరీ

ఇంగ్లీషు—తెలుగు 572 పేజీలు కలది
పాకెట్ సైజు ఫుల్ క్యాలికో వెల రు. 2—25

శ్రీ మోహన్ ప్యాస్ "కీ"లు

3 నుండి 10 వ తరగతి వరకు
అన్ని సబ్జక్టులకు లభించును.

3 వ తరగతి రు. 1—25
4 వ తరగతి రు. 1—50
5 వ తరగతి రు. 2—00

—: ముఖ్య గమనిక :—

లెక్కలకుకూడ మోహన్ ప్యాస్ "కీ"లు లభించును. 7, 8, 9, 10 తరగతులకు శ్రీ మోహన్ టెస్టు పేపర్సుకూడ కలవు.

శ్రీ మోహన్ వ్యాకరణ మందారము

(8, 9, 10 తరగతులకు, వ్యాకరణం ఛందస్సు అలంకారాలతోసహా)

శ్రీ మోహన్ బుక్ డిపో,
సావారంగం చౌక్, విజయవాడ—1.

నేడే ఉదయం ఆటతో
శ్రీరామా - విజయనగరం
భీమవరం - గోవర్ధన్ టాకీస్

పిల్లలు-పెద్దలు కలిసి చూడ తగిన చిత్రం
షత్రంజ్
గూఢచారి కలర్ చిత్రం!
ఫోటోగ్రఫీ-K.H. కపాడియా
సంగీతం-శంకర్ జైకిషన్
శ్రీ వెంకటరమణా రిలీజ్

66 వ రోజు
గుంటూరు -
నాజ్ అప్సర (ఏ. సి.)

స్నానానంతరం అలంకరిస్తుంది అన్ని టాల్కములలాగే మీ దేహాన్ని

మృదుమధుర మనోహర కుసుమ సౌరభంతో గంటల తరబడి గుబాళిస్తుంది మీదేహం.

ఏదీ దీనిలో క్రొత్తదనం? అదే, దీనికున్న మెత్తదనం!

నమ్మశక్యంగాని నాణ్యతర రూపంలో తయారించారు హేజలైన్ తమ నూతన టాల్కం

మీ చక్కని మోముకు మిక్కిలి అందం దక్కించుటలో గణన కెక్కినది!

చిల్లర ధర: రు. 5.43
(స్థానికపు పన్నులు అదనము)

భారతదేశపు ప్రప్రథమ యదార్థ వైభవ టాల్కం కొల్లలుగా
ఒళ్లంతా చల్లుకొని ఉల్లాసం కొల్లగొనండి.

Wellcome

hcm/bw/203b

సుందరమ్ ఫైనాన్స్‌వారు వాయిదాల పద్ధతిని కొనుగోలుకు ఇంకా అధికంగా పెట్టుబడిని యిస్తున్నారు మీకు

ఇప్పుడు ఫార్గో లేక అశోక్ లేల్యాండ్ కామెట్ ఛాసిస్ కొనడానికి ఆరంభంలో చాలా తక్కువ సొమ్ము కట్టవచ్చు!

ఫార్గో

165" WB 109P6 లారీ ఛాసిస్. ధనసహాయం ఎక్కువ చేయబడింది. రూ. 35000 లు
165" WB 109T (6354 యింజను) లారీ ఛాసిస్ ధనసహాయం ఎక్కువ చేయబడింది రూ. 37000లు
165" WB బస్ ఛాసిస్ (టివియస్ బాడీతో) ధనసహాయం ఎక్కువ చేయబడింది. రూ. 45000 లు
173" PFT ఫుల్ ఫార్వర్డ్ కంట్రోల్ లారీ ఛాసిస్ రూ. 40000 లు



లేల్యాండ్ క్యామెట్

163" WB & 176" WB లారీ ఛాసిస్ ధనసహాయం ఎక్కువ చేయబడింది. రూ. 48000
163" WB & 176" బస్ ఛాసిస్ (టివియస్ బాడీతో) ధనసహాయం ఎక్కువ చేయబడింది. రూ. 52000లు



ఆకర్షణీయమైన షరతులతో పెట్టుబడిని అతి శీఘ్రంగా ఏర్పాటు చేస్తారు.
36 మాసాలలో సొమ్ము తిరిగి చెల్లించవచ్చు

ఆరంభంలో కొద్దిపాటి సొమ్ము చెల్లింపుతోను, సులభ పద్ధతిని తిరిగి చెల్లింపు షరతులతోను మరియు సదరు చెల్లింపులకు దీర్ఘ కాలపు వ్యవధిని సుందరమ్ ఫైనాన్స్‌వారు కల్గిస్తున్నారు. లాభదాయకంగా నిర్వహించుకోడానికి అనుకూలము.

ఫార్గో లేక అశోక్ లేల్యాండ్ కామెట్‌నుగాని కొంటే మీకు నమ్మకమైన పొదుపు కల్గించే బండి నేగాక టివియస్‌వారి విస్తృతమైన సేవా సౌకర్యాలుకూడా లభిస్తాయి.

టివియస్‌ను మీరు నమ్మవచ్చు

TVS

మమ్ము సంప్రదించండి లేక పూర్తి వివరములకు మాకు వ్రాయండి:

సుందరమ్ ఫైనాన్స్ లిమిటెడ్, మద్రాసు

(టివియస్ కంపెనీలకు చెందిన సంస్థ)

SF 5164

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and publishedat Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
★ ★
Regd. No. [illegible]

యూ నీ కె మ్
బంధులలో నమ్మదగిన పేరు
యూ నీ కె మ్
లేబొరేటరీస్ లిమిటెడ్

ఆంధ్రప్రభ
1938-1970

సంపుటి : 34 సంచిక : 157 విజయవాడ 9-6-1969 సోమవారం 8 పేజీలు: 12 పైసలు

తాళము బ్యాటరీ మార్కు
మేలురకపు చేనేత
లుంగీలు & జేబురుమాళ్ళు
MANUFACTURERS: K.A.S. ZAINULABDIN & CO.

'రాష్ట్ర సమైక్యతకు అవసరమైతే రాజీనామా ఇవ్వడానికి సిద్ధమే'

బెదరింపులకు లొంగడం ఎన్నటికీ జరగదని ముఖ్యమంత్రి స్పష్టీకరణ

దేశ శ్రేయస్సు, రాష్ట్రాభ్యున్నతి తన ధ్యేయమని శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూన్ 8—

'ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగుకోట్లమంది ప్రజల సమైక్యత, ఈ ప్రాంతం సత్వర ఆర్థికాభివృద్ధియే నా లక్ష్యం. నేను ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగడంలో దేశశ్రేయస్సు, రాష్ట్రశ్రేయస్సు ఇమిడి వున్నాయంటే నా రాజీనామా అతి స్వల్ప విషయం. తెలంగాణా సమస్య పరిష్కారానికి ప్రతి బంధకంగా వుంటే, వైదొలగడానికి నేను తయారుగానే వున్నాను అని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ ఢిల్లీనుంచి శ్రీ చవన్‌తో వచ్చిన విలేఖరుల ప్రత్యేక గోష్ఠిలో స్పష్టంగా ప్రకటించారు.

అయితే ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తి పరచడానికిగాని, బెదరింపులకు తలఒగ్గికాని, తాను రాజీనామా చేయడం జరగదని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ నుంచి శ్రీ చవన్‌తో వచ్చిన పలువురు పత్రికా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణా సమస్యా పరిష్కారానికి తాను పదవిలో కొనసాగడమే అవరోధమైతే పదవినుంచి వైదొలగడానికి సిద్ధమేనని అన్నారు.

కాంగ్రెస్ శాసన సభాపార్టీ విశ్వాసంకోసం తిరిగి ఓటింగ్‌ను కోరగలరా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ "పార్టీకి నాలో విశ్వాసం సమస్య తలెత్తిందనిగాని, దాన్ని గురించి ఎవరైనా అనుమానిస్తున్నారనిగాని నేను భావించను. పార్టీలో విశ్వాసం లేకుంటే నాకు పదవిలో వుండే హక్కులేదు" అన్నారు.

ప్రస్తుతాందోళన కొందరు అసంతృప్తిపరులైన రాజకీయవేత్తలు తెలంగాణాలో ఏర్పడిన అసంతృప్తిని స్వార్థ ప్రయోజనాలకు చేస్తున్న ప్రయత్నాలేనని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ మాజీ సహచరుడు డాక్టర్ చెన్నారెడ్డి అనపై వ్యక్తిగత ద్వేషంతో ప్రజలను వంచించ చూస్తున్నారని శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

తాను ప్రధానితోగాని, హోంమంత్రితోగాని జరిపిన చర్చలలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం మార్పు గురించిన ప్రస్తావన రాలేదని ముఖ్యమంత్రి చెప్పారు.

"రాష్ట్ర సమైక్యతా పరిరక్షణకు మీరు రాజీనామా చేయడం అవసరమని అధిష్ఠాన వర్గం సలహా ఇచ్చే పక్షంలో రాజీనామా చేస్తారా?" అని ఒక విలేఖరి ప్రశ్నించగా— అందుకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ "వారెందుకు సలహా ఇవ్వాలి? నా కెవరూ సలహా ఇవ్వనక్కరలేదు. నేను పదవిలో కొనసాగడం వల్లనే దేశ శ్రేయస్సుకు, రాష్ట్ర శ్రేయస్సుకు ప్రమాదం ఏర్పడే పక్షంలో, నేను రాజీనామా చేయడం అన్నది చాలా చిన్న విషయం. కానీ నేను కేంద్రాన్ని ఇబ్బందిలో పెట్టకూడదు. అయితే నేను బెదరింపులకు లొంగుతున్నట్లు వుండరాదు" అన్నారు.

ప్రస్తుత ఉద్రిక్తతలను చల్లబరచడానికి కొంతకాలం పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలన్న సూచనను గురించి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రస్తావించి అందువలన ఆందోళనకారుల ఆకలి పెరిగి మరింత హింసాకాండకు దిగే ప్రమాదం వుందని అన్నారు. తెలంగాణా ఆందోళనవల్ల ఉత్పన్నమైన సమస్య కేంద్రం ఎదుర్కొనవలసిన బృహత్ సమస్య అని, నిజానికి తాను దేశం అంతటికీ సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

ఇది శాంతి భద్రతల సమస్య కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు విచ్ఛిన్నం అయితేనేమా తుందన్న సమస్య ఇది. ఒక రాష్ట్రం నుంచి రెండు మూడు రాష్ట్రాలను ఏర్పరచాలన్న కోర్కెలను ఎలా తీర్చగలరు?" అని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

తెలంగాణా సమస్యకు మీ పరిష్కారమార్గం ఏమిటి అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి ప్రాంతీయ సంఘం వున్నది. అది రాష్ట్ర శాసన సభలో ముఖ్యమైంది. ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించ గలిగితే దానికి చట్ట బద్ధమైన అధికారాలు ఇవ్వాలి" అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తెలంగాణా ప్రాంతీయ సంఘం చేసిన 54 సిఫార్సులలో 51 సిఫార్సులను అంగీకరించిందని ఆ సంఘం అభిప్రాయాలను ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే వున్నదని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఇప్పుడు జరుగుతున్న కృషికి ఒక బద్ధమైన రూపం ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము రెండు నెల ముందే నియామకాని[illegible] కాలు ఇచ్చింది. ఈ నియామకాలు పూర్తిగా తెలంగాణాలో ఏర్పడ్డకే పదవి ఒడిన[illegible] ముఖ్యమంత్రి చెప్పారు.

డాక్టర్ చెన్నారెడ్డి, తెలంగాణాకు చెందిన ఇతర మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నప్పుడు వారు తెలంగాణా ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నదన్న సంగతిని ఎత్తలేదని ముఖ్యమంత్రి అన్నారు.

తాను ఇక్కడకు గూండాలను పిలిపించి[illegible]

(మిగతా 2 వ పేజీలో)

జనరల్ మానెక్ షా

నూతన సైన్యాధ్యక్షునిగా పదవీ స్వీకారం

న్యూఢిల్లీ, జూన్ 8 : లెఫ్టినెంట్ జనరల్ ఎస్. హెచ్. ఎఫ్. జె. మానెక్ షా నేటి ఉదయం ఇక్కడ జనరల్ హోదాలో భారత సాయుధ దళాల అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఈ పదవినుంచి జనరల్ పి. పి. కుమార మంగళం బెంగుళూరులో పదవీ విరమణ చేశారు.

ఈ నూతన పదవీ స్వీకారం సందర్భంగా సైన్యాధికారులకు, సైనికులకు జనరల్ మానెక్‌షా ఒక ప్రత్యేకాదేశం జారీచేస్తూ "నే నీనాడు సాయుధదళాల అధ్యక్ష పదవిని స్వీకరించాను. మీరు భారత సైన్యానికి గల కీర్తి ప్రతిష్ఠలను పెంపొందింప చేయడానికి కృషి చేయగలరని సోటంలో ప్రథమశ్రేణికి చెందిన దళంగా ఉండగలరని నాకు తెలుసు." అన్నారు.

జనరల్ మానెక్‌షా నేడు సాయుధ దళాల అధ్యక్షునిగా పదవీ స్వీకారం చేయడంతో డెహ్రాడూన్‌లోని మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందిన వ్యక్తి మొదటిసారిగా ఈ పదవిని స్వీకరించినట్లయింది.

జనరల్ మానెక్‌షా ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో కెప్టెన్‌గా పనిచేశారు. అప్పుడు బర్మాలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఒక సైనిక పతకం ఇచ్చారు. ఆ పిమ్మట ఆయన బ్రిగేడ్ మేజర్‌అయ్యారు.

స్వాతంత్ర్యానంతరం ఆయన సైనిక కేంద్ర కార్యాలయంలో సైనిక చర్యల డైరెక్టర్ అయ్యారు. అప్పుడు ఆయన దేశ విభజన, కాశ్మీర్ అల్లరులు, సంస్థానాల సేనల విలీన సమయాలలో ఎంతో ఓర్పు, నేర్పుతో వ్యవహరించారు.

జనరల్ మానెక్‌షా నేడీ నూతన పదవిలోకి రాబోయే ముందు తూర్పు ప్రాంత సేనానిగా పనిచేశారు.

హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ ఈనెల 7 వ తేదీన హైదరాబాద్ వచ్చారు ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం ఇస్తున్నప్పటి చిత్రం

తెలంగాణా సమస్యలపై అత్యంత శ్రద్ధతో కేంద్రప్రభుత్వ పరిశీలన

శ్రీ చవన్ ప్రకటన : ఆందోళన విరమించవలసినదిగా ప్రజలకు హోమ్ మంత్రి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 8:

తెలంగాణా ప్రాంతానికి చెందిన సమస్యలు చాలా తీవ్రమైనవీ, క్లిష్టమైనవినీ. వాటిని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గం నిష్పాక్షికమైనదృష్టితో అతిజాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నదని హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ నేటి రాత్రి సంప్రతింపులను పూర్తిచేసిన పిమ్మట ఒక ప్రకటనలో వెల్లడించారు.

"సాధ్యమైనంత త్వరలో ఈ విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది" అని శ్రీ చవన్ తెలియజేశారు.

మామూలుపరిస్థితులు నెలకొనేలా చేయాలని ఆయన తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ శాంతియుతమైన పద్ధతుల్లో తెలంగాణా నాయకులతో మరికొంత సంప్రతింపులు జరిపి, వారిసమస్యలకు న్యాయబద్ధమైన పరిష్కారమార్గాలు అన్వేషించ గలమని శ్రీ చవన్ పేర్కొన్నారు.

ఈలోగా అన్నిరకాలైన ఆందోళనలను రద్దుచేయాలనీ, లేనిపక్షంలో అదిహింసాకాండకు, అల్లకల్లోలానికి దారితీసి తెలంగాణా ప్రజల శ్రేయస్సుకాక యావత్తు దేశంయొక్క శ్రేయస్సుకూడా భగ్నంచేస్తుందని హోం మంత్రి విజ్ఞప్తిచేశారు.

తెలంగాణా నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు జూన్ 10 వ తేదీనుండి సమ్మె జరపడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిందిగా కూడా ఆయన వారిని కోరారు.

రాజకీయపరమైన లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రభుత్వోద్యోగులు యంత్రాంగాన్ని స్తంభింప జేయడానికి ప్రయత్నించడం పొరపాటని శ్రీ చవన్ స్పష్టీకరించారు.

ప్రకటన పూర్తిపాఠం

శ్రీ చవన్ తెలంగాణా సమస్యపై రెండురోజులపాటు సమాలోచనలు జరిపిన పిమ్మట నేటిరాత్రి హైదరాబాద్‌లో చేసిన ప్రకటన పూర్తి పాఠం ఇది :

"నేను హైదరాబాద్ వచ్చినప్పటినుండి అనేక తరహాలవారిని, వివిధ సంస్థల ప్రతినిధులను, పార్లమెంటు సభ్యులను, శాసన సభ్యులను, స్థానిక సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను, తదితర ప్రజా నాయకులను, అనేకమందితో నేను చాలాకాలం గడిపాను."

"తెలంగాణాలో ఏర్పడి ఉన్న విచారకరమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి పలురకాల అభిప్రాయాలు, సూచనలు చేయబడినవి. తెలంగాణా సమస్యలపట్ల ఉన్న ప్రగాఢమైన అభిప్రాయాన్ని నేను గుర్తించాను".

"సమస్యల ప్రాధాన్యాన్ని నేను గుర్తిస్తున్నాను. అయితే ఇవి చాలా గంభీరమయిన క్లిష్టమైనట్టివి. వీటికి ప్రధాని, కేంద్ర మంత్రి మండలి నిర్మాణాత్మకంగానూ, చాలా జాగ్రత్తతోనూ పరిశీలించవలసి వుంది. సాధ్యమైనంత త్వరలో వీటి పరిశీలన జరుగుతుంది.

"అయితే ఈ లోపల మామూలు పరిస్థితులు ఏర్పడే టట్లుగా చేయడం అత్యవసరం. అలా చేసినట్లయితే ఆవేశాల కతీతమయిన వాతావరణంలో పరిష్కారాలను కనుగొనడం జరగగలదు.

"కాబట్టి ఆందోళన వదిలి వేయాలని నేను విజ్ఞప్తి [illegible]. ప్రస్తుత పరిస్థితులలో ఆందోళన హింసకు తీసి ప్రజలకు, దేశానికి తీవ్ర హాని [illegible] చేసే సంఘటనల పరంపర ప్రారంభమవుతుంది.

"జూన్ 10 నుంచి తెలంగాణాకు చెందిన నాన్-గెజిటెడ్ అధికారులు సమ్మె ప్రారంభిస్తారని నాకు చెప్పారు. ఆ కష్టనిష్ఠురాలను తొలగించాలని కోరేందుకు, వారి కష్ట [illegible]

(మిగతా 2 వ పేజీలో)

ఉస్మానియా ఉద్యోగుల సమ్మె

ప్రత్యేక రాష్ట్రానికై 11 నుండి ప్రారంభం

హైదరాబాద్, జూన్ 8: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉద్యోగులు తదితర అనుబంధ కళాశాలల ఉద్యోగులు జూన్ 11 వ తేదీనుండి తిరిగి నిరవధికసమ్మె కొనసాగించాలని విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ మండలి నేడు పిలుపు నిచ్చింది.

తెలంగాణాలో పోలీసుకాల్పులపై న్యాయ విచారణ జరిపించాలనికూడా ఈ మండలి నేటి సమావేశంలో ఉద్ఘాటించింది.

"రాష్ట్ర విభజన జరిగితే మహిళలకు ఆత్మాహుతే శరణ్యం"

హైదరాబాద్, జూన్ 8:—

శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి రాజమణీదేవి నాయకత్వాన 15 మంది సభ్యురాండ్రుగల ఒక ప్రతినిధివర్గం శ్రీ చవన్‌ను కలుసుకుని ఆము ముఖ్యంగా పెరకాలకు వెళ్ళే సిగ్నల్ల గురించి ఆందోళన చెందుతున్నామని, అయినప్పటికీ ఆరుస్సర జిల్లాలలో కూడా తెలంగాణా రాష్ట్రాన్ని తాము సమర్థించలేమని, పెద్ద రాష్ట్రంలో గౌరవ ప్రతిష్ఠలతో నివసించేందుకు తాము ఆకాంక్షిస్తున్నామని తెలియచేసింది.

"తెలంగాణా ఉద్యమంపైన ఆ భావాలను వెల్లడించినందుకుగాను తెలంగాణా ఆందోళనకారులు కొట్టి గాయపరిచిన" కుమారి [illegible] ఈ ప్రతినిధివర్గం శ్రీ చవన్‌వద్దకు తీసుకు వెళ్ళినట్లుగా శ్రీమతి రాజమణీదేవి సభ్యులు తెలిపారు.

"ప్రజలనుంచి ఆమెకు మద్దతువున్నదని తెలంగాణా ప్రజాసమితి చెప్పుకుంటున్నదంతా భయపెట్టి సంపాదించినదేనని కూడా మేము శ్రీ చవన్‌కు తెలియ చేశాము".

రాష్ట్ర విభజనకన్నా మృత్యువునే మహిళలు కోరుకుంటారని, గత అయిదు మాసాలుగా వారు ఆందోళనకారుల చేతుల్లో ఎంతో అవమానపాలయినారని ఎరింకెంతమాత్రమూ బాధపడదల్చుకోలేదని తాము శ్రీ చవన్‌కు చెప్పినట్లు ఆమె తెలియచేశారు.

ఈ ప్రతినిధివర్గంలో శ్రీమతులు ఎలీం ఉన్నిసా, శాజియాఖాన్, ప్రేమ్‌రాణి గౌడ్, సుశీల వర్మ, కదియాలాలం కుందామిరి, కె. పి. ప్రమీలదేవి, కె. కనకదుర్గాంబ, కె. రమణామణి, చంద్రమతిదేవి, సీతాకుమారి, గవ్రియేలు వున్నారు.

సనత్‌నగర్ స్టేషన్‌వద్ద రైలు బోగీకి నిప్పు

కరీంనగర్ జిల్లాలో పోస్టాఫీసులు దగ్ధం

హైదరాబాద్, జూన్ 8: సౌత్‌సెంట్రల్ రైల్వే వాడి — సికిందరాబాద్ సెక్షన్‌లోని సనత్‌నగర్ స్టేషన్‌వద్ద తెలంగాణా ఆందోళన కారులని చెప్పబడుతున్న దుండగులు నేటి ఉదయం రాయచూర్ — సికిందరాబాద్ ప్యాసింజర్‌కు చెందిన మొదటితరగతి బోగీకి నిప్పుపెట్టినట్లు రైల్వేవర్గాలవారు చెప్పారు.

నిప్పుముట్టించబడినట్లు తెలుసుకున్న రైల్వేసిబ్బంది వెంటనే బోగీని వేరుచేసి మంటలను ఆర్పివేశారు.

ఇదేసెక్షన్‌లో ఉన్న గోడన్‌గూడా స్టేషన్‌పై కూడా దుండగులు దాడిచేశారు. దుండగులు కిటికీలు, తలుపులు పగలకొట్టి టెలిఫోనుతీగలు తెంపివేశారు. వికారాబాద్‌లో నుండి రైల్వేరక్షక సిబ్బంది గోడన్‌గూరావచ్చి ఆందోళన కారులను చెదరగొట్టారు.

తత్ఫలితంగా ఈ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పైలట్ ఇంజను ఒకటి వచ్చేవరకు రాయచూర్— సికిందరాబాద్ ప్యాసింజరును ఈ స్టేషన్‌లోనే నిలిపివేశారు.

ఫిష్‌ప్లేట్ల తొలగింపు

సికిందరాబాద్ — ద్రోణాచలం సెక్షన్‌లో ఉన్న కురువపల్లి — వనపర్తి స్టేషన్ల మధ్య మూడుఫిష్‌ప్లేట్లు తొలగింపబడ్డాయి.

కరీంనగర్‌జిల్లా హుజూరాబాద్ తహసీల్ ఎదుట ధర్నా జరిపినందుకుగాను 13 మందిని అరెస్టు చేశారు.

కరీంనగర్ జిల్లాలో

గురువారంనాడు కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరులో కొంతమంది ఆందోళన కారులు బ్రాంచి పోస్టాఫీసుపై దాడిచేసి రికార్డులకు, డబ్బుపెట్టెకు, కుర్చీలకు బల్లలకు నిప్పు పెట్టినట్లు జిల్లా ప్రధాన కార్యాలయం నుండి అధికారవార్త లందాయి.

మల్లారం సర్పంచ్ కొంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ గ్రామకరణంపై దాడిచేశారనీ, బ్రాంచి పోస్టాఫీసు రికార్డులకు నిప్పుపెట్టించారని పోలీసులు ఆరోపించారు.

ఆర్. టి. సి. బస్సు తగలపెట్టే యత్నం

కొత్తగూడెం సమీపంలో ఉన్న రావువరంవద్ద ఒక ఆర్. టి. సి. బస్సుకు నిప్పుపెట్టడానికి దుండగులు చేసిన యత్నం విఫలమైంది. దుండగులు బస్సును నిలిపివేసి లైట్లు, అద్దాలు పగలకొట్టారు. బస్సుపైన పెట్రోలుపోసి నిప్పుముట్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బస్సులో ఉన్న ప్రయాణీకులు బస్సుసిబ్బంది దుండగులను తరిమివేశారు.

వరంగల్‌లో ప్రశాంత పరిస్థితి

వరంగల్, జూన్ 8: గత సోమవారం నాడు దాడులు, దహనాలతో అట్టుడికిపోయి, ఆతర్వాత పోలీసు కాల్పులకు నిరసనగా ఆరు రోజులపాటు హర్తాళ్ జరిగిన పిమ్మట [illegible]

(మిగతా 2 వ పేజీలో)



మునగా బ్రదర్సు
న్యూ టెక్స్‌టైల్ షోరూం
శ్రీ లక్ష్మీరంగ నిలయం,
కడప

వియత్నాంలో శాంతికి నిక్సన్ మరొక యత్నం

హొనొలూలు, జూన్ 8 :

ఆదివారంనాడు 'మిడ్‌వే ఐలెండ్'లో తాను, దక్షిణ వియత్నాం ప్రెసిడెంట్ ఎన్‌గుయన్ వాన్‌థ్యూ జరిపే చర్చలలో వియత్నాంతో యుద్ధ పరిసమాప్తికి దోహదం చేయగల కొత్త చర్యలను ప్రకటించ నున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ నిన్న యిక్కడ తెలిపారు.

నిక్సన్ కాలిఫోర్నియా నుంచి ఇక్కడకు రాగానే వియత్నాంలో శాంతికి తమ సమావేశం ముఖ్యమైన చర్య కాగలదని అన్నారు. అయితే తాను ప్రతిపాదించనున్న కొత్త చర్యలు ఏవిటో నిక్సన్ సూచించ లేదు.

అయితే, నిక్సన్, వాన్‌థ్యూలు నేటి చర్చలలో వియత్నాం నుంచి 50 వేల మంది అమెరికన్ సైనికుల ఉపసంహరణను ప్రారంభించి, వారి స్థానంలో దక్షిణ వియత్నాం సేనలను వుంచే విషయమై ప్రకటించవచ్చుననే ఊహాగానాలు వినవస్తున్నాయి.

నిజమైన శాంతి సాధనకు దోహదకారి కాగల విధంగా వియత్నాం యుద్ధానికి స్వస్తి చెప్పడమే ఈ పసిఫిక్ యాత్ర ఉద్దేశమని నిక్సన్ అన్నారు.

ఆన శ్రీమతి తోను, కుటుంబ సభ్యులతోను ఇక్కడికివచ్చిన శ్రీ నిక్సన్‌కు సైనిక లాంఛనాలతోస్వాగతం ఇచ్చారు. వారు హికామ్ వైమానిక స్థావరానికి ప్రెసిడెంట్ ప్రత్యేక జెట్ విమానంలో వచ్చారు. శ్రీ నిక్సన్ ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో హొనొలూలు హోటల్‌కు వచ్చారు. ఇక్కడ ఆయన ప్రెసిడెంట్ థ్యూతో చర్చలకు తుది సన్నాహాలకై తన ఉన్నత సలహాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మిడ్‌వే ఐలెండ్‌లో చర్చలలో శ్రీ నిక్సన్‌తో పాటు విదేశాంగమంత్రి విలియం పి. రోగర్స్, రక్షణ మంత్రి మెల్విన్ ఆర్. లెయిర్డ్, సాయిగాన్ చర్చలలో అమెరికా ప్రధాన ప్రతినిధి హెన్రీ కేబట్ లాడ్జ్, రాయబారి ఎల్స్‌వర్త్ బంకర్ పాల్గొంటారు.

ఈ ప్రతినిధివర్గంలో సైనిక సభ్యులుగా అమెరికా పసిఫిక్ సేనాని ఎర్ల్ జి. వీలర్, వియత్నాంలో అమెరికా సేనాని జనరల్ అబ్రామ్స్, పసిఫిక్‌ప్రాంత సేనాని అడ్మిరల్ జాన్‌మెక్కెయిన్‌లు కూడా పాల్గొంటారు.

తెలంగాణా ప్రజాసమితి (పోటీసంస్థ) అధ్యక్షుడు శ్రీధరరెడ్డి ప్రభృతులు, శనివారం హోంమంత్రి శ్రీ చవన్‌ను కలిసారు

రామాయణ సారధి ఎవరు?

సీతాన్వేషణకై సముద్రమును ఒకటిలో దాటిన మహావీరుడు ఎవరు? లక్ష్మణుని బ్రతికించుటకై తపనతో సంజీవి కొరకు పర్వతమునేతెచ్చి లక్ష్మణునికి ప్రాణదానము చేసినదెవరు? రామరావణ యుద్ధమందు శ్రీరామునికి సకల జయములు కూర్చిపెట్టిన మహావీరుడెవరు? ఆ శ్రీరామునికి సేవ తప్ప శ్రీ వీరహనుమంతునికి ఏమి కావలయును. రాజ్యం కావలెనని త్యాగములు చేసెనా. తనకోసం మరే సుఖభోగాదులు అపేక్షించలేదే. రామాయణ సారధియై తన యొక్క నిస్వార్థ సేవచే శ్రీరాముని మురిపించిన ఆ వీరాంజనేయుని ప్రతివారు అనుసరించి సేవాతత్పరత అలవర్చుకొనుట మంచిది కదా! నిశ్చలమైన భక్తి కలియుంటేనే సేవాతత్పరత అలవడును. నిశ్చలమైన భక్తి కొరకు అంబికా దర్బార్ బత్తీలను ప్రతినిత్యము వెలిగించండి.



అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు :
అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు (ఆంధ్రప్రదేశ్)

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్.70' 3బాండ్ల అతిప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో నెలవారి రు 5/-ల వాయిదాలమీద పొందండి. ప్రతి పల్లెకు, వి.పి.కి పంపవచ్చును. వ్రాయండి:

TELE CENTRE (5),
P.B. No. 1484, Delhi-6.

శ్రీ బాల గురుకుల్

5, కమలాబాయి వీధి, మద్రాసు—17.
(స్థాపితం : 1960)
ఇంగ్లీషు, తెలుగు, తమిళం మీడియం స్కూలు.
నర్సరీ ★ కిండర్ గార్టన్
మరియు 1 నుంచి 5 స్టాండర్డులు
హిందీ బోధనాపద్ధతి గలదు.
బాలికలకు హాస్టల్.
వివరములకు :
ఫోన్ నం. 440610

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

సోషల్ వెల్ ఫేర్ డిపార్టుమెంటు

R.C. No. 84/4296/69 Dt. 2-6-69

ప్రభుత్వ సోషల్ వెల్ ఫేర్ డిపార్టుమెంటుకు చెందిన హాస్టళ్ళకు, నల్గొండ—5, సూర్యాపేట—3, భోంగీర్—2, కోదాడ—1 రామన్నపేట—1, దేవరకొండ—1, బియ్యము, వంటచెరకు, కూరగాయలు, మాంసము సరఫరా చేయుటకు సీల్డు టెండర్లు కోర బడుచున్నవి.

టెండర్లు నల్గొండ (జిల్లా పరిషత్) డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు ఆఫీసుకు చేరుటకు ఆఖరి తేదీ 17—6—69 మ. గం. 2 లు. టెండర్లు అదేరోజు తెరువబడును.

ఇండెంటు పెట్టినప్పుడు నల్గొండ, డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు గోదాములవద్ద సరఫరా చేయవలయును.

డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు,
నల్గొండ.

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు

టెండరు నోటీసు

1. ఎస్. ఫోచ్. యార్డు వద్ద షంటింగ్ నెక్కు, 100 టన్నుల వాగన్ వెయ్ బ్రిడ్జి యొక్క వెయ్ బ్రిడ్జి లూపుకు, మరియు 2. బి. జి. లైన్ల క్రాసోవర్ — కం — డిస్పాచ్ యార్డుకు 40 మిమీ నుంచి 50 మి. మీ. మెటల్ బ్యాలెస్టు ఏర్పరచుటకు అనుభవము గల కంట్రాక్టర్ల వద్దనుంచి నిర్ణీత ఫారములలో సీల్డు టెండర్లు కోర బడుతున్నవి. టెండర్లు విశాఖపట్నం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజనీరు గారిచే 2—7—69 తేదీ సా. 3—00 గం. ల వరకు తీసుకొన బడును. టెండర్లు అదే రోజు సా. 3—05 గం. ల తరువాత అప్పుడు హాజరైయుండు టెండరుదార్ల సమక్షమున టెండరు కమిటీచే తెరువబడును.

టెండరు ఫారములు, స్పెసిఫికేషన్లు పొందుటకు టెండరు ఫారముల సెట్టు 1 కి రు. 15 ల చొప్పున ఫైనాన్షల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ ఎక్కౌంట్స్ ఆఫీసర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు పనిదినమున ఏ దినమునగాని నగదుగ చెల్లించి, ఆ నగదు రసీదును టెండరు ఫారములు వగైరా కొరకు చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం, పోర్టు ట్రస్టుకు పంపు దరఖాస్తుతో చేర్చి పంపవలెను.

టెండర్లు పెట్టదలచినవారు తాము గత మూడు సంవత్సరములలో రు.1,05,000 లకు తక్కువ ఖరీదు అయియుండనట్టి ఈ మాదిరి పనులను చేసియున్నట్లు రుజువు నివ్వవలెను. ఇట్టి రుజువును టెండరు ఫారము కొరకు పంపు దరఖాస్తుతో చేర్చి పంపవలెను. లేనియెడల టెండరు పేపర్లు జారీ చేయబడవు.

టెండరు ఫారములు వగైరాలను పోస్టు ద్వారా కోరువారు కూడా వాటికి సెట్టు 1 కి ప్యాకింగు, మరియు పోస్టల్ చార్జీలు కలుపుకు రు. 15 — (పదిహేను రూపాయలు మాత్రమే) లకు పొందగలరు.

అంచనా వేయబడిన మొత్తము :
1,04,173—లు.

యస్. సుబ్బారావు,
చీఫ్ ఇంజనీర్.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

Grams: TRALICON   Phone: 231 CUDDAPAH

పుస్తకములు, ఫారములు ముద్రించుటకు ట్రెప్లికేట్‌లో సీల్డు టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ / టిఎల్‌సి / కడప, చేవారి ఆఫీసునందు 24—6—1969 సా. 3 గం. ల వరకు కోరబడుచున్నవి. టెండర్లు అదే రోజు సా. 4 గం. లకు హాజరైయుండు టెండరుదార్ల సమక్షమున తెరువబడును.

వివరపు స్పెసిఫికేషను రు. 5—15 లు ఎం. ఓ. ద్వారాగాని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కడప వద్ద చెల్లింపబడగలట్లు చీఫ్ ఎక్కౌంటెంట్ టి ఎల్ సి కడప, పేర పొందిన డిమాండు డ్రాఫ్టు ద్వారాగాని, చీఫ్ ఎక్కౌంటెంట్, టి యల్ సి కడపకు చెల్లించి 2—6—69నుండి 20—6—69 వరకు పొందవచ్చును.

గడువుతేదీ అనగా, 20—6—69 దాటి వచ్చు ఎం. ఓ. లు డి. డి. లు అంగీకరించబడవు. మరియు పోస్టల్ ఆలస్యములు గమనింప బడవు.

సూపరింటెండింగ్ ఇంజనీర్,
టి యల్ సి సర్కిల్, కడప.

ప్రత్యేక తెలంగాణా ఆందోళన పూర్వాపరాలు

"వైశంపాయన్"

గత మూడు నెలలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు ఒక రాజకీయ రూపాన్ని దాల్చి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంగా బహిర్గత రూపాన్ని ధరించాయి. ప్రచ్ఛన్నరూపంలో ఇది హైదరాబాద్ నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి ఆంధ్రులను బహిష్కరించాలన్న ఉద్యమంగా కొనసాగుతున్నది.

మూడునెలల క్రితం బయలుదేరిన ఈ ఆందోళన పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబించిన ఫలితంగాను, ఉద్యమ తీవ్రతను తక్కువ అంచనా వేసిన ఫలితంగాను ఇది ఇంత విషమరూపాన్ని ధరించి, ఆంధ్ర ప్రజల సమైక్యతను భంగపరుస్తుందా అన్నంత స్థాయికి చేరుకొన్నది.

ఈ సమస్యా పరిష్కారానికి తగు సూచనలు చేసేముందు ఈ సమస్య నిజ స్వరూపాన్ని ఆంధ్రప్రాంతం ప్రజలు, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతపు సోదరులు అర్థం చేసుకొనవలసి వుంది. క్షణికోద్రేకాలకు, తాత్కాలిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వక ఆంధ్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిష్కార మార్గాలను అన్వేషించవలసిన అవసరం కూడ ఎంతైనా ఉన్నది.

పూర్వ చరిత్ర

సుమారు నాలుగు శతాబ్దాలకు పైగా సాగిన నిజాం నవాబుల పాలన క్రింద ఒక దశలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రాంతం దాదాపు పూర్తిగా ఉండేది. బ్రిటిష్‌వారికి, నిజాం ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలు, ఒడంబడికల ఫలితంగా నిజాం నవాబు ఒకసారి రాయలసీమ ప్రాంతాన్ని, మరొకసారి కోస్తా ఆంధ్ర జిల్లాలను బ్రిటిష్ సర్కారుకు కట్టబెట్టడం జరిగింది. ఫలితంగా ఆంధ్రుల సమైక్యానికి భంగం కలిగి, రెండురకాల ప్రభుత్వాల క్రిందకు రావటం జరిగింది. ఇది చారిత్రక సత్యం.

బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న కోస్తాజిల్లాలు, రాయలసీమ ప్రాంతాలలో కూడా అభివృద్ధి సమానంగా జరుగలేదు. మొత్తం ఆంధ్ర ప్రాంతాలనే మద్రాసు ప్రభుత్వం చిన్నచూపు చూసి తమిళ ప్రాంతం అభివృద్ధి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపటంతో మొత్తంగా ఆంధ్ర ప్రాంతం వెనుకబడిపోయింది. అయినా కోస్తా జిల్లాలకు కృష్ణా, గోదావరి జల సంపద ఉన్న ఫలితంగా ఆ ప్రాంతం ముందడుగువేసి, మిగిలిన ప్రాంతాల కంటె సంపన్నం కావడం, అచ్చటి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిశ్రమల స్థాపన, భూములు కొని వ్యవసాయం చేయటం వంటి పనులకు పూనుకొనటం జరిగింది.

తెలంగాణాలో ప్రజాఉద్యమ వ్యాప్తి

ఆంధ్ర ప్రాంతం పరిస్థితి ఈవిధంగా ఉండగా తెలంగాణా ప్రాంతం పరిస్థితి మరీ దిగజారిపోయింది. జాగీర్దార్లు, భూస్వాములు ప్రభుత్వం అండతో ప్రజలను శతాబ్దాలపాటు కొల్లగొట్టిన ఫలితంగా దారిద్ర్యం విలయతాండవం చేసింది. ప్రభుత్వం అండతో ఫాసిస్టు మతశక్తులు ఈ దోపిడీకాండను విశృంఖలంగా సాగించాయి. తెలుగు ప్రజలు నిస్సహాయస్థితిలో, దయనీయ జీవితాలను గడుపుతున్న స్థితిలో స్టేట్ కాంగ్రెస్ అవతరించి ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేసి, ఆచిరకాలంలో నిజాం సంస్థానంలో ఏకైక ప్రజాప్రతినిధి సంస్థగా రూపొందింది. ప్రజలలో విద్యావ్యాప్తి, రాజకీయ చైతన్యానికి అత్యవసరమన్న భావంతో స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి ప్రముఖులు ఆంధ్రోద్యమానికి బీజాలు వేసి, ఆంధ్రప్రజలంతా ఎప్పటికైనా ఒకేరాష్ట్రం క్రింద సంఘటితమై, పురోగమించాలన్న నినాదాన్ని పూరించారు.

మతతత్త్వం ప్రధానంగా గల ఆనాటి ఫాసిస్టు శక్తులు ప్రభుత్వంలో తమకుగల పలుకుబడిని ఆధారంగా చేసుకొని ఇటువంటి ప్రజాఉద్యమాలపై దెబ్బకొట్టటానికి విశ్వ ప్రయత్నం చేశాయి. స్వామి రామానంద తీర్థ వంటి నిస్వార్థ ప్రజాసేవకులు, బూర్గుల వంటి మేధావుల సారథ్యం ఉన్నందువల్ల ఈ ఫాసిస్టు శక్తుల తాకిడికి అణగారిపోకుండా ప్రజాఉద్యమం సర్వతోముఖంగా విజృంభించింది.

ఆ కాలంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం జరిగింది. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం కావటం జరిగితే తన రాజకీయాధికారం పోతుందన్న భయంతో అంతవరకు ప్రజలను కొల్లగొడుతున్న ఫాసిస్టు మతవర్గ శక్తులు రజాకార్ ఉద్యమ రూపం దాల్చి భారత యూనియన్‌లో నిజాం సంస్థానపు విలీ కరణ జరుగకుండా చేయటానికి యావచ్ఛక్తినీ వినియోగించాయి. కాశింరజ్వీ నాయకత్వాన ఈ శక్తులు భారత ప్రభుత్వంతోనే తలపడటానికి సిద్ధపడ్డాయి. రాష్ట్రంలో హత్యలకు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది. కొద్దిరోజులపాటు తామే పాలకులుగా చెలామణి అయిన రజాకార్లు తెలంగాణా ప్రాంతంలో జరిపిన అత్యాచారాల ఫలితంగా వేలాది తెలంగాణా ఆంధ్రులు ప్రాణాలను అరచేత పట్టుకొని విజయవాడ, గుంటూరు వంటి పట్నాలలో తలదాచుకున్నారు.

ఈ ఫాసిస్టు శక్తుల స్వైరవిహారాన్ని, నిజాం అసహాయ పరిస్థితిని గమనించి సకాలంలో సముచిత నిర్ణయాన్ని గైకొన్న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఫాసిస్టు శక్తుల పిడికిలి నుంచి నిజాం సంస్థానపు ప్రజలకు, ప్రజాస్వామిక శక్తులకు విమోచనం కలిగించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. అయినా నేడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటున్న యువతరం దృష్టికి మరోసారి ఈ చరిత్రను తేవాలన్న అభిప్రాయంతోనే ఈ విషయాలను ఉటంకించటం జరిగింది.

నాయకత్వం పోకడలు

మొదటినుంచి నాయకుల మధ్య విభేదాలు తలయెత్తటం, ఈ విభేదాల ఫలితంగా రాష్ట్రం దెబ్బతినటం అన్నది ఆంధ్రులకు కొత్త విషయం కాదు. ప్రకాశం - పట్టాభి గార్ల మధ్య విభేదాలు ఉండేవి. ఫలితంగా ఆంధ్ర ప్రజావాణిని ప్రతిధ్వనింపజేయగల ఏకైక నాయకత్వం కొరవడింది. ఆతరువాత వచ్చిన నాయకుల మధ్య కూడా ఇటువంటి పరిస్థితే ఉన్నది. ఈనాటికీ అదే పరిస్థితి రాష్ట్రానికి అనర్థాన్ని తెచ్చిపెడుతున్నది. నిజాం సంస్థానం విలీకరణ జరిగినతర్వాత కూడా డాక్టర్ బూర్గుల, స్వామీజీ వర్గాలంటూ చెలామణిలో ఉండేవి. ఈ లోపాలు ఇల్లా ఉన్నా ఆంధ్ర ప్రాంతం తరఫున ప్రకాశంపంతులు వంటి ప్రముఖులు, తెలంగాణా తరఫున డాక్టర్ బూర్గుల, మాడపాటి వంటి మహానాయకులు పట్టుబట్టిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నాల్గు శతాబ్దాలపాటు ప్రత్యేక ప్రాంతాలుగా ఉన్న యావదాంధ్ర ప్రాంతం ఏకరాష్ట్రంగా రూపొందడం జరిగింది. ఆ సమయంలో వెనుకబడిన తెలంగాణా ప్రాంతం, కొంత అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతం విలీనం కావటంవల్ల తెలంగాణా అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఏర్పడవచ్చునని కొందరు తెలంగాణా నాయకులు వ్యక్తం చేసిన అనుమానాల దృష్ట్యా ఉద్యోగాలు మొదలైన విషయాలలో తెలంగాణా ప్రాంతం వారికి ప్రత్యేక రక్షణలు కల్పించటానికి ఒక ఒప్పందం జరిగింది.

పెద్దమనుషుల ఒప్పందం

అయితే ఈ ఒప్పందాన్ని అమలు జరపటంలో ఉపేక్ష జరిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, దానికి అవసరమైన నిధులను కేంద్రం కేటాయించకపోవటం. ఫలితంగా మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని ఉపేక్షించటం జరిగింది. ఈ ప్రాజెక్టును సత్వరంగా పూర్తి చేయాలన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏరూపంలో ధనం లభ్యమైనా దానిని సేకరించి, ఖర్చు చేయటం జరిగింది. వెనుకబడినతనంలో తెలంగాణా ప్రాంతంతో పోటీచేయగల రాయలసీమ జిల్లాల వంటి ప్రాంతాలను కూడా ఉపేక్షించటం జరిగింది. ఈ పరిస్థితిలో తెలంగాణా మిగులు నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్రా ఖర్చు చేసింది.

రాజకీయ పరిస్థితి

ఆర్థిక పరిస్థితి ఈ రకమైన దిగజారుడు దోరణిలో ఉండగా అధికారసక్తమైన కాంగ్రెసులో ఏర్పడిన కలతలు నేటి క్లిష్ట పరిస్థితికి కొంత కారణమయ్యాయి. ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ బ్రహ్మానందరెడ్డి పార్టీలో అధిక సంఖ్యాకుల మద్దతును సాధించి సంతృప్తిపడ్డారే తప్ప, పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని కూడగట్టుకురాలేక పోయారు. గతసంవత్సరం అయోధ్య, నయోధ్య వర్గాల మధ్య ఏదో రాజీ అంటూ జరిగినా మంత్రివర్గాన్ని విస్తరించేవరకు ఈ రాజీ విస్తరించలేదు. రెండుమూడునెలల కొకసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు వస్తూ ఉండటం ప్రత్యర్థి వర్గంలో కొంత ఆశా భావం రేకెత్తటం జరిగేది. అయితే మంత్రివర్గ విస్తరణ అన్నది జరగక పోవటంతో ఈ వర్గంలో నిస్పృహ జనించిపోయింది. ముఖ్యమంత్రి పార్టీలో తనకున్న మద్దతును ఆసరా చేసుకొని తమతో దోబూచులాడుతున్నారన్న అభిప్రాయం, ఫలితంగా ఒక రకమైన నిరాసక్తత వీరిలో కలిగిందని భావించవచ్చును. పి.సి.సి. పదవుల పంపిణీ విషయంలో ఒప్పందం కుదిరినప్పుడే పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చి ఉంటే మొత్తం రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావటానికి సర్వార్హతలు ఉన్న శ్రీ నూకల రామచంద్రారెడ్డి వంటి ప్రముఖ నాయకులు భిన్నవర్గంగా కొనసాగటం జరిగివుండేది కాదు. ఈ ప్రాంతపు ప్రజల అభిమానాన్ని, ఆదరణను చూరగొనగలిగిన సీనియర్ నాయకులను ఉపేక్షించినందువల్లనే ఈనాడు అప్పుడప్పుడు పెరుగుతున్న ఉద్యమాన్ని నిరోధించటానికి అవసరమైన నాయకత్వం లోపించిపోయింది.

విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనటం మానివేయమని, వారు తమ చదువులను పూర్తిచేసుకొని విజ్ఞానాన్ని, దక్షతను సంతరించుకొనటం అవసరమనీ ఒక వంక మన నాయకులు చెపుతున్నా, అవసరమైతే విద్యార్థిలోకపు మద్దతును పొందాలన్న సంకుచిత దృష్టితో విద్యార్థి యూనియన్ల ఎన్నికలలో జోక్యం కల్పించుకుంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజధానిలో ఉన్నందువల్ల రాజకీయరంగంలోని పరిణామాలు, ప్రాబల్యాలు ఈ విశ్వవిద్యాలయపు విద్యార్థి యూనియన్ల ఎన్నికలలో ప్రతిఫలించే పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో నాయకత్వానికి, ఇతర పదవులకు పోటీచేసిన విద్యార్థులకు ప్రముఖ నాయకులు ఆర్థిక సహాయాన్ని చేసినట్లు వినిపిస్తున్నది. విద్యార్థుల సంఘాల ఏర్పాటు విద్యార్థులకు ప్రోత్సహించేదిగా ఉండాలన్నదే లక్ష్యం కాని, నీటి తెరమరుగున రాజకీయ నాయకులు ఉండి విద్యార్థులను తమ ప్రయోజనాల సాధనకు ఉపకరణాలుగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వటం కాదు. కాని ఆచరణలో రాజకీయాలను, మత తత్వాలను ఈ ఎన్నికలలో కూడా చొప్పించటం, దానివల్ల అనర్థకరపరిణామాలు సంభవించటం జరుగుతున్నది.

తెరమరుగు శక్తులు

నిజాం కాలంలో భూస్వామ్యవర్గం, అధికారవర్గం, ప్రత్యేక రక్షణలు గల మత వర్గాల వారు ప్రజలను కొల్లగొట్టారు. నాలుగు శతాబ్దాలపాటు కొల్లగొట్టబడిన సామాన్య ప్రజానీకం దుర్భర దారిద్ర్యానికి లోనుకావటం, నిస్సహాయులుగా నిలచిపోవటం జరిగింది. ప్రభుత్వపు అండదండలు గల భూస్వాములు, జాగీర్దార్ల వంటి వారు వందలాది ఎకరాల భూమికి యజమానులు కావటమేకాక సామాన్య ప్రజానీకాన్ని అతిచులకనగా చూడటం జరిగింది. నిస్సహాయ స్థితిలో తెలంగాణా ప్రజానీకం ఈ బాధలన్నింటినీ సహించారు. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావటంతో ఈ దోపిడీ వర్గాలకు రక్షణపోవటం, ప్రజలలో కొత్త ప్రభుత్వం ఈ దళారీల దోపిడీ నుంచి తమను కాపాడగలదన్న భావం ప్రబలడం జరిగింది. ప్రజలలో ఇటువంటి ఆత్మవిశ్వాసం కుదరటం, తమకు ప్రభుత్వ రక్షణ లేకపోవటంతో తరతరాలుగా ప్రజలను పీడించుకుతిన్న ఈ భూస్వామ్య, జాగీర్దారీ వర్గాలకు గ్రామాలలో అధికారం పోవటమేగాక, ప్రజల ప్రతీకార చర్యలకు గురికాగలమన్న భయం కూడా ఆవహించింది. దానితో తమకున్న విశేషమైన భూములను తెగనమ్ముకొని, ఇతర ప్రాంతాలకు వలసపోయి స్థిరపడటం మంచిదన్న భావం ప్రబలి తమ భూములను వీరు అమ్మకాలకు పెట్టారు. ఈవిధంగా అమ్మకాలకు వచ్చిన భూములను ఖరీదుచేసిన వారిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు ఎక్కువమంది ఉన్నారు. తమ ప్రాంతంలో భూమిపై ఒత్తిడి ఎక్కువైనందున ఉత్సాహశీలురైన ఆంధ్రప్రాంతపు రైతులు ఇక్కడ ఉన్న కొద్దిపాటి భూములను అమ్మివేసి తెలంగాణా ప్రాంతానికో, తుంగభద్ర ప్రాంతానికో వచ్చి అక్కడ భూములను కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించి, వాటిని ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. తెలంగాణా ప్రాంతానికి మాత్రమేకాక, ఆంధ్ర రైతులు తుంగభద్ర ఆయకట్టు ప్రాంతంలో, మైసూరులోని మరికొన్ని ప్రాంతాలలో, ఒరిస్సాలోని మహానది డెల్టా ప్రాంతంలో స్థిరపడ్డారు.

ఈ పరిణామం నిజాం ప్రభుత్వ కాలంలో కూడా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అవతరించటంతో అంతా ఒకటే రాష్ట్రమన్న భావంతో ఆంధ్రప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రైతులు రావటం కూడా జరిగింది. స్థానిక ప్రజల ఆగ్రహానికి గురైన ఫ్యూడల్ వర్గాలు గ్రామ ప్రాంతాల నుంచి తరలి వెళ్లి పోవాలన్న భావంతో తమ భూములను తక్కువ రేట్లకు అమ్మివేయటం కూడా ఈ పరిణామాన్ని మరింత ప్రోత్సహించింది.

[సశేషం]

ఇండియాపట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందా?

కాబూల్, ఖట్మాండులలో విందులకు పెకింగ్ దౌత్య ప్రతినిధులహాజరుపట్ల పరిశీలకులవ్యాఖ్య

కాబూల్, జూలై 8: భారత రాయబారి శ్రీ ఎ. యస్. మెహతా నిన్న ఇక్కడ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గౌరవార్థం ఇచ్చిన విందుకు చైనా దౌత్య ప్రతినిధులు హాజరై మరొక ఆశ్చర్యకరమైన సంఘటనకు కారణభూతులయ్యారు.

1962 లో సరిహద్దు సంఘర్షణల పిమ్మట ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఉత్సవాలకు చైనా ప్రతినిధులు హాజరు కావడం ఇదే ప్రథమం.

ఈ విందుకు చైనా చార్జిడి ఎఫైర్స్‌తో పాటు, ఒక దౌత్య ప్రతినిధి హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి కాబూల్ విమానాశ్రయంలో స్వాగతం సందర్భంలోను, ఆ పిమ్మట అఫ్గన్ ప్రధాని ఇచ్చిన విందుకు కూడా చైనా చార్జిడి ఎఫైర్స్ హాజరయ్యారు.

ఇండియాపట్ల చైనా ప్రవర్తనలో మార్పు వచ్చిందనడానికి ఇది నిదర్శనమని ఇక్కడి దౌత్యవర్గాలవారు భావిస్తున్నారు.

ఖాట్మాండు, జూన్ 8: ఇక్కడి భారత రాయబారి శ్రీ రాజబహదూర్ ప్రస్తుతం నేపాల్‌లో పర్యటిస్తున్న ఇండియా విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ దినేష్‌సింగ్ గౌరవార్థం నిన్న ఇచ్చిన విందుకు దౌత్య ప్రతినిధులు పుర ప్రముఖులతో పాటు ఖట్మాండులోని చైనా చార్జిడి ఎఫైర్స్‌కూడ హాజరయ్యారు.

గతంలో చైనా రాయబార కార్యాలయానికి ఎన్ని ఆహ్వానాలు పంపినా వారు ఏ ఉత్సవానికి హాజరుకాలేదు. కాని చైనా దౌత్య ప్రతినిధులు నిన్న సాయంత్రం ఇండియా రాయబార కార్యాలయంలో విందుకు హాజరయ్యారు.

చైనా చార్జిడిఎఫైర్స్‌వెంట ఇద్దరు చైనా అధికారులు కూడా వచ్చారు. ఆయన ఇండియా విదేశాంగమంత్రి శ్రీ దినేష్‌సింగ్‌తో కరచాలనంకూడా చేశారు. చైనా దౌత్యప్రతినిధులు భారత రాయబార కార్యాలయంలో రెండుగంటలసేపు ఉన్నారు.

రాయలసీమకు ప్రత్యేక ప్రాంతీయసంఘం ఆవశ్యకత

ప్రొద్దుటూరు సభలో ప్రముఖుల సూచన

ప్రొద్దుటూరు, జూన్ 9: రాయలసీమ విషయంలోను, రాష్ట్రంలో ఇతర వెనుకబడిన ప్రాంతాల విషయంలోను ప్రభుత్వ మూల విధానంలోను, నిబంధనలలోను మార్పు అవసరమని, చట్టబద్ధమైన అధికారాలతో రాయలసీమకు ఒక ప్రత్యేక ప్రాంతీయసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిన్న ఇక్కడ రాయలసీమ మహాసభ ప్రతినిధుల సమావేశంలో సూచించారు.

ఈ సమావేశంలో ప్రసంగించిన వక్తలు శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుత్ ప్రాజెక్టుగానే గాక, ఇరిగేషన్ ప్రాజెక్టుగా కూడా చేపట్టాలని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులను సేకరించడానికి మద్యనిషేధాన్ని రద్దుచేయాలని కూడా సూచించారు.

మునిసిపల్ హైస్కూలు ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన పందిరిలో జరిగిన ఈసమావేశానికి శాసనసభ్యుడు శ్రీ బసిరెడ్డి అధ్యక్షత వహించారు.

సభాప్రాంగణం అంతా రాయలసీమలో పెక్కు ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది ప్రతినిధులతో నిండిపోయింది. వేదికపై రాయలసీమ ప్రముఖుల చిత్రపటాన్ని అలంకరించారు. వేదికపై ప్రముఖ నాయకులు ఆశీనులయ్యారు.

పార్లమెంటు సభ్యుడు శ్రీ చెంగలరాయ నాయుడు ప్రసంగిస్తూ, రాయలసీమ అభివృద్ధిని పర్యవేక్షించడానికై ఒక ప్రాంతీయ సంఘాన్ని నెలకొల్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ నీలం రాజశేఖరరెడ్డి ప్రసంగిస్తూ ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, పరిశ్రమల విషయంలో ప్రభుత్వ నిబంధనలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు మాత్రమే అనుకూలంగా వున్నాయని, రాష్ట్రంలో అన్ని వెనుకబడిన ప్రాంతాల విషయంలో ప్రభుత్వ విధానం, నిబంధనలలో మార్పు తీసుకురావడానికి ఈ సంఘం ప్రయత్నించాలని, రాయలసీమలో పారిశ్రామికంగా పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు.

శాసనసభ్యుడు శ్రీ యం. సుబ్బారెడ్డి ఎక్కువ నిధులను కేటాయించి శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించాలని, రాయలసీమ అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు మద్యనిషేధాన్ని రద్దుచేయాలని కోరారు.

శాసనసభ్యుడు శ్రీ బి.సి. వెంకన్న రాయలసీమ అభివృద్ధికి ప్రణాళికలో నిమిత్తం ప్రత్యేకంగా రు. 400 కోట్లు కేటాయించాలన్నారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ బి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో జరగవలసినంత అభివృద్ధి జరగలేదని అన్నారు. రాయలసీమ ప్రజలు తమ ఆందోళనను శాంతియుతంగా సాగించాలని ఉద్బోధించారు.

శ్రీయుతులు సి. నరసింహారెడ్డి, శ్రీ సి.కృష్ణమూర్తి, వి. రంగయ్య, టి.జి.ఎల్. శర్మ ప్రభృతులు కూడా ప్రసంగించారు.

ఉదయంరాయలసీమలో ఒక్కొక జిల్లా నుంచి పదిమంది ప్రతినిధులు ముసాయిదా తీర్మానాల గురించి చర్చించారు.

ఈ ఉదయం ఇక్కడకు వచ్చిన వ్యవసాయమంత్రి శ్రీ సి. తిమ్మారెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. ఆయన ప్రతినిధుల సమావేశంలో గంటసేపుమాత్రం వున్నారు.

రాయలసీమసదస్సులో గందరగోళం

ప్రొద్దుటూరు, జూన్ 8:నేటి ఉదయం తిరిగి ప్రారంభమైన రాయలసీమ సదస్సు సభలో అల్లరి, గందరగోళం జరిగి సందువలన సభా కార్యక్రమాలకు అరగంటసేపు అంతరాయం కలిగింది.

ఇంతకు ముందు ప్రతిపాదించబడిన ముసాయిదా తీర్మానాన్ని బలపరచటానికి స్వతంత్రపార్టీకి చెందిన శ్రీ కె. రాజగోపాల నాయుడు నిలబడగానే 'యువ సమాచార్'కు చెందిన వారని చెప్పబడుతున్న కొందరు ప్రతినిధులు సభలో అనుసరిస్తున్న పద్ధతికి అడ్డు చెప్పారు. వారి నాయకుడు శ్రీ ఎం. వి. రమణారెడ్డి, ఆహ్వాన సంఘం ఏకపక్ష నిర్ణయంపట్ల వ్యతిరేకత తెలియజేశారు. సభలో ప్రసంగించిన అధికార పక్ష సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి తమ పదవులకు రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

శాసనసభా సభ్యుడు శ్రీ టి.శివయ్య, శ్రీ నీలం రాజశేఖరరెడ్డి, మొదలైన వారు అనేక సార్లు విజ్ఞప్తి చేసిన తరవాత సభలో తిరిగి మామూలు పరిస్థితి నెలకొన్నది.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడు శ్రీ పి.బసిరెడ్డి, ప్రతినిధులు సహకరించాలని కోరుతూ తమ తమ అభిప్రాయాలు ప్రకటించటానికి ప్రతి వారికి తగిన అవకాశం ఇవ్వబడుతుందని చెప్పారు.

రాష్ట్ర శాసన మండలి అధ్యక్షుడు శ్రీ పి. రంగారెడ్డి, ప్రత్యేక తెలంగాణా కోరకు హింసాయుత ఆందోళన జరపటాన్ని విమర్శిస్తూ, శాంతియుత పద్ధతులు అవలంబించాలని సదస్సు తరపున వారిని కోరారు. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల విషయంలో ప్రభుత్వ విధానంలో మార్పు రావాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా, ఆయనారు చేసిన సావనీర్‌ను శ్రీ కోటిరెడ్డి విడుదల చేశారు.

ప్రాంతీయ సంఘానికి 'శాసనాధికారాలు'

శ్రీ చవన్‌కు ఆంధ్రప్రదేశ్ సమైక్య సంఘం అభ్యర్థన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణా ప్రాంతీయ సంఘానికి విశేషాధికారాలను ఇవ్వాలని, ఆర్థిక, ప్రణాళిక, ఇతర ముఖ్య విషయాలను ఈ సంఘం క్రిందకు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమైక్య సంఘం నేడు విజ్ఞప్తి చేసింది.

తెలంగాణా ప్రాంతానికి రక్షణల అమలులో మార్పులవల్లను, ప్రధాని సూచించిన అష్టసూత్ర కార్యక్రమాన్ని అమలు పరచడంలో ఆలస్యం చేయడం వల్లను తెలంగాణా ఆందోళన తీవ్రమయిందని సంఘం సభ్యులు శ్రీ వై. బి. చవన్‌కు నేడుసమర్పించిన ఒక మెమొరాండంలో పేర్కొన్నారు.

ఈ ప్రతినిధి వర్గ సభలో శ్రీ ఎస్.ఆర్. శ్యామారావు (ఎమ్. ఎల్. సి.), శ్రీ ఎ. విశ్వనాథం, శ్రీ కొండారెడ్డి, శ్రీ కె. కేశవరావు, శ్రీ యాదగిరి, శ్రీ రహ్మత్ అలీ, శ్రీ శంకరరావు గైక్వార్, డాక్టర్ వీరస్వామి శ్రీ జె. హెచ్. కృష్ణమూర్తి వున్నారు.

అయిదుగురు శాసన సభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు, డి.సి.సి. అధ్యక్షుడు, శ్రీ పురుషోత్తమరావులతో కూడిన ప్రతినిధివర్గం ఒకటి నేడు శ్రీ చవన్‌ను కలుసుకొని తాము సమైక్యతను బలపరుస్తున్నట్లుగా చెప్పింది. రక్షణలకు రాజ్యాంగగ్యారంటీ హామీలు కలిగేటట్లుగా చూడవలసిందిగా ఈ ప్రతినిధి వర్గం శ్రీ చవన్‌ను కోరింది.

దళిత తరగతుల విద్యార్థుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ బి. వేదప్రకాశ్‌నాయకత్వాన ఒక ప్రతినిధి వర్గం శ్రీ చవన్‌ను కలుసుకొని తాము సమైక్య రాష్ట్రాన్ని బలపరుస్తున్నట్లుగా తెలియజేశారు.

పరీక్షల అవసరాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రతినిధి వర్గం ఒక మెమొరాండాన్ని సమర్పించింది.

తెలంగాణా ప్రాంతీయ సంఘానికి విశేషాధికారాల నివ్వాలని, ముల్కీ నిబంధనలను పునరుద్ధరించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఆర్. వెంకటాసురెడ్డి కొంతమంది విశ్వవిద్యాలయ విద్యార్థులతో కూడా వెళ్ళి శ్రీ చవన్‌ను కలుసుకుని కోరారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుల అసోసియేషన్ కార్యకర్తలు శ్రీ సర్దార్ ఆలీఖాన్ నాయకత్వాన ముఖ్యమంత్రిని కలుసుకుని ఒక మెమొరాండాన్ని సమర్పించారు. తగిన విధంగా ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడం అవసరమని ఆ మెమొరాండంలో ఉన్నది.

విద్యార్థుల కార్యాచరణ సంఘం కన్వీనర్ మల్లికార్జున్ సంఘంలోని 15 మంది సభ్యులు, ఇతర విద్యార్థులతోపాటుగా వెళ్ళి నేటి మధ్యాహ్నం శ్రీ చవన్‌కు కలుసుకున్నారు.

తెలంగాణా రాష్ట్రం కావాలన్న ఉద్యమానికి దారితీసిన పరిస్థితుల గురించి, ఆ తర్వాత ఏర్పడిన సంఘటనల గురించి ఆయన శ్రీ చవన్‌కు తెలియపరిచినట్లుగా తర్వాత విలేఖరులతో అన్నారు.

మొదట రాష్ట్రపతి పాలన విధించి, తర్వాత ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలని తాము శ్రీ చవన్‌కు తెలిపినట్లుగా శ్రీ మల్లికార్జున్ అన్నారు.

మామూలు పరిస్థితులు పునరుద్ధరించవలసిందిగా శ్రీ చవన్ చేసిన విజ్ఞప్తిపై ఆయన వైఖరిని గురించి ప్రశ్నించగా, వెంటనే రాష్ట్రపతిపాలన విధించి, త్వరలో ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటుచేసేట్లయితే విద్యార్థులు ఆయనకు తప్పక సహకరిస్తారని ఆయన అన్నారు.

విద్యార్థులు "జై తెలంగాణా" "జై హింద్" అని నినాదాలు చేసినప్పుడు శ్రీ చవన్ చిరునవ్వు నవ్వినట్లుగా తెలుస్తోంది.

శ్రీ చవన్ విజ్ఞప్తి

[1వ పేజీ తరువాయి]

వ్యవహారాలకు సంబంధించినవన్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని కోరేందుకు, వారికి హక్కు వుంది. అయితే ఒక రాజకీయ లక్ష్యం కోసం సమ్మెను ప్రారంభించి చేయడం ప్రభుత్వోద్యోగులకు సరైన పనికాదు.

"రాజకీయ లక్ష్యం కోసం ప్రభుత్వోద్యోగులు సమ్మె చేయడంలో వున్న తీవ్ర విషయాలను అందరూ ప్రశాంతంగా ఆలోచిస్తారని, ఈ క్లిష్టమైన సమ్మెను మానుకుంటారని నేను ఆశిస్తున్నాను."

"నేను ఆస్పత్రులకువెళ్లి అక్కడ ఇటీవల జరిగిన ఆందోళనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని చూశాను. ప్రాణనష్టం జరిగినదానికి, బాధలు కలిగినదానికి నేను విచారిస్తున్నాను. ఈ ఆందోళనలో నష్టపోయిన కుటుంబాలకూ, గాయపడిన వ్యక్తులకు నా సానుభూతిని అందచేస్తున్నాను. ఆస్తి నష్టపోయిన వారిపట్ల నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను.

"మామూలుపరిస్థితులు పరిరక్షింపబడేటట్లుగా చూడవలసిందిగా నేను తెలంగాణా ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మామూలుపరిస్థితులు నెలకొని వున్నప్పుడు మేము తిరిగి వారి నాయకులను సంప్రతించి, వారిసమస్యలకు న్యాయమైన పరిష్కారాలను సాధించవచ్చును.

ఆంధ్రుల భయాందోళనలు

తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు భయాందోళనలతో ఉన్నట్లు నాకు తెలియజేయబడింది. జరిగిన కొన్ని సంఘటనలు కూడా నా దృష్టికి తేబడ్డాయి. నన్ను కలుసుకున్నవారిలో చాలామంది, వారు ఏ రాజకీయ వర్గానికి చెందిన వారైనప్పటికీ, తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిపట్ల సోదర భావంతో చూడగలమని హామీ ఇవ్వడం నాకు చాలా సంతోషకరం. ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలకు ఎట్టి విధమైన భయాందోళనలు కలుగ జేయరాదని నేను ఆశిస్తున్నాను."

శ్రీ చవన్ సరోజినీదేవి ఆస్పత్రి సందర్శన

హైదరాబాద్, జూన్ 8 : హోం మంత్రి శ్రీ చవన్ నిన్న రాత్రి సరోజినీదేవి హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ బి. రాజగోపాలరావును పరామర్శించారు. జూన్ రెండవ తేదీన జరిగిన అల్లర్లలో ఆందోళనకారులు విసిరిన రాళ్ళు తగిలి శ్రీ రాజగోపాలరావు కుడి కంటికి గాయములు తగిలినవి.

శ్రీ రాజగోపాలరావు ఉన్న వార్డులోనే చికిత్స పొందుతున్న కొందరు అగ్నిమాపక దళంవారిని కూడా శ్రీ చవన్ పరామర్శించారు.

తుపానువల్ల ఆంధ్రలో పెక్కు రైలు వంతెనలకు నష్టం

న్యూఢిల్లీ, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్ తాకిడి తగిలిన ప్రాంతంలో రైల్వే లైన్లు, వంతెనలకు విస్తృతంగా దెబ్బ తగిలిందని, తుపాను దెబ్బతగిలిన కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని రైలుమార్గాలను పరిశీలించి శనివారంనాడు ఢిల్లీకి తిరిగి వెళ్లిన రైల్వేబోర్డు సభ్యుడు శ్రీ కె. సి. సూద్ రైల్వేల మంత్రికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

తూర్పు కోస్తా సెక్షన్‌లో పెక్కు వంతెనలు (రైల్వే) తీవ్రంగా నష్టపోయాయి. ఒక్కవంతెన తాలూకు రెండు స్తంభాలు, మరొక వంతెన తాలూకు మూడు స్తంభాలు వరదలకు కొట్టుకుని పోయాయి.

విజయవాడ — డోర్నకల్ సెక్షన్‌లో అయిదు వంతెనలు బాగా నష్టపోయాయి. కొన్ని గర్డర్లు వరదలతో ఒక మైలుదూరం పరకూ కొట్టుకునిపోయాయి. మరొక వంతెనను కొత్తగా నిర్మించవలసివుంది. తుపానువల్ల రైల్వేకు రు. 3.30 కోట్లు నష్టం వాటిల్లింది.

తూర్పు కోస్తా సెక్షన్‌లో జరుగుతున్న మరమ్మత్తు పనిపట్ల శ్రీ సూద్ తన సంతృప్తిని వ్యక్తపరిచారు.

పెద్ద వంతెనలను పునర్నిర్మించేందుకు దేశవ్యాప్తంగా కంట్రాక్టర్లను పిలవడం జరిగిందని ఆయన అన్నారు.

శ్రీ రామ్‌సుభాగ్‌సింగ్ ఆగమనం

రైల్వేబోర్డు చైర్మన్ శ్రీ ఖండేల్‌కర్‌తో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ రామ్ సుభాగ్‌సింగ్ ఈ వారంలో ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు.

జూలై 16న అపోలో-11ప్రయోగం

చంద్రలోకయాత్రకు ఆటంకాలు లేవని వెల్లడి

హ్యూస్టన్, జూన్ 8: రానున్న మాసంలో అమెరికా చంద్రమండలంపై దింపడానికి ఉద్దేశించిన అపోలో- 11 నౌక ప్రయోగంలో ఎటువంటి చిక్కు సమస్యలు, ఆటంకాలులేవని గత మాసంలో చంద్రునిచుట్టూ అపోలో 10- నౌకలో పరిభ్రమించి వచ్చిన ముగ్గురు అమెరికన్ వ్యోమగాములు నిన్న ఇక్కడ తెలిపారు. చంద్రమండలంపైని తలం ఎగుడుదిగుడుగా ఉన్నప్పటికీ, అవసరమైతే ఉపరితలంపై నౌకను దింపి ఉండేవారమని వ్యోమగామి టాం స్టాఫర్డ్ పత్రికా విలేఖరుల సమావేశంలో తెలిపారు.

అపోలో 10 యాత్రలో తాము ఎదుర్కొన్న అసాధారణ సమస్యలకు మూలకారణం ఇంకా తెలియలేదని, కాని వాటిని ఎదుర్కొనవలసివస్తుందని మాకు తెలుసు, వాటిని పరిష్కరించడానికి పథకాలు వేసుకొన్నామని స్టాఫర్డ్ అన్నారు.

జూలై 16 న ప్రయోగించనున్న అపోలో- 11 - చంద్రమండలంపై దిగుతుందా అని ఒక విలేఖరి అడుగగా, నౌక సిద్ధంగా ఉందని. యంత్ర విభాగాలను పరీక్షించిన అనంతరం ఆ నౌక చంద్రునిపై దిగుతుంది' అని స్టాఫర్డ్ అన్నారు.

బ్రహ్మానందరెడ్డి ప్రకటన

[1వ పేజీ తరువాయి]

టట్లు డాక్టర్ చెన్నారెడ్డి చేసిన ఆరోపణలు పొరపాటని, కుయుక్తితో కూడినవని శ్రీ బ్రహ్మానందరెడ్డి ఖండించారు. అత్యంత హేయంగా హింసాకాండను సాగిస్తున్నారని, స్త్రీలను అవమానించి, ప్రభుత్వ ఆస్తులను దగ్ధంచేస్తున్నారని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

ఆందోళనకారుల హింసాత్మక చర్యలబారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వము శాయ శక్తులా ప్రయత్నిస్తున్నదని, ఇందుకై రెండు బెటాలియన్ల కేంద్ర రిజర్వ్ పోలీసు లను కూడా పిలిపించడం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగానే హోంమంత్రి శ్రీ చవన్ నేడు నాయకులతో తిరిగి చర్చలు ప్రారంభించారు.

విలేఖరులు నగరంలో అనేక చోట్ల సంఘవ్యతిరేక శక్తులు రోడ్లకు అడ్డాలుపెట్టి, టెలిగ్రాఫ్, టెలిఫోన్ స్తంభాలను పెకలించి పారేశారని అని ఆశ్చర్యం వెలిబుచ్చగా ముఖ్యమంత్రి "నేను చెప్పేదీ అదే" అన్నారు. ప్రజలలో విశ్వాసాన్ని కలిగించడానికి కాంగ్రెస్‌నాయకులుగాని, కార్యకర్తలుగాని ఎట్టి [illegible] జరపలేదని ఆయన అన్నారు.

కొన్ని కారణాలవల్ల పోలీసులలో కొన్ని వర్గాల నుంచి సహాయం అందలేదని అందువల్ల కేంద్ర రిజర్వు పోలీసు బెటాలియన్లను పిలిపించినట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

తాను పదవినుంచి వైదొలగే విషయం గురించి ప్రధానిగాని, హోంమంత్రిగాని సూచించలేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం సహాయము లేకుండా పరిస్థితిని ఎదుర్కొనగలరా అని ప్రశ్నించగా ఆయన తప్పకుండా ఎదుర్కొనగలను" అన్నారు.

రైలు బోగీకి నిప్పు

[1వ పేజీ తరువాయి]

వరంగల్ పట్టణంలో ప్రశాంత స్థితి ఏర్పడుతోంది.

ఈ రోజు ఆదివారం అయినప్పటికీ అంగళ్ళన్నీ తెరిచారు. అవసర వస్తువులను కొనుక్కునేందుకు వచ్చిన ప్రజలతో అంగళ్ళన్నీ కిటకిటలాడి పోయాయి. గత ఏడు రోజులుగా రోడ్లపైన బస్సులంటూతిరగలేదు. కాని ఈరోజు పట్టణంలోనే కాకుండా, జిల్లాలోని ఇతర రోడ్లపైన కూడా బస్సులు తిరగడం ప్రారంభించాయి.

ఈ రోజు ఉదయం హన్మకొండలో ఒకే ఒక్క సంఘటన జరిగింది. కొంతమంది దుండగులు ఆటో స్పేర్ స్టోర్సుకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల పెద్ద నష్టం జరగకముందే ఈ మంటలను ఆర్పివేయడం జరిగింది.

పోలీసు గస్తీ, రాత్రిపూట కర్ఫ్యూలు జరుగుతూనే వున్నాయి.

తిరిగి సత్యాగ్రహం ప్రారంభం

హైదరాబాద్, జూన్ 8 : జంట నగరాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంవల్ల తాత్కాలికంగా రద్దుచేయబడిన సత్యాగ్రహ కార్యక్రమాన్ని తెలంగాణా ప్రజాసమితి తిరిగి నేడు ప్రారంభించింది.

నేటి ఉదయం ఆబిద్‌రోడ్డుమీద సమితికి చెందిన 31 మంది వలంటీర్లు నిషేధాజ్ఞలను ధిక్కరించారు.

నిన్న సికిందరాబాద్‌లో మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ ఎస్. బి. కుమార్‌తోసహా అరెస్టయినట్టి ఆరుగురు సత్యాగ్రహులకు నేడు ఐదవ సిటీ మేజిస్ట్రేట్ పదిరోజులపాటు జైలుశిక్ష విధించారు.

వరంగల్‌లో నిన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకుగాను 109 మందిని అరెస్టు చేసినట్లు నేడిక్కడకు అందిన ఒక అధికార వార్తను బట్టి తెలుస్తున్నది.

ఒక్కచోట పోలీసు కాల్పులు మినహా వరంగల్లో నేడు పరిస్థితి ప్రశాంతంగానే ఉంది.

చవన్‌తో ముఖ్యమంత్రి సంభాషణలు

హైదరాబాద్, జూన్ 8: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి సాయంత్రం పొద్దుపోయిన తరవాత హోం మంత్రి శ్రీ చవన్‌ను రాజభవన్‌లో కలుసుకొన్నారు.

హైదరాబాద్ ప్రాంతానికి చెందిన [illegible] కమాండర్, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కూడా హోంమంత్రిని కలుసు కున్నారు.

చిత్రజగత్తు



'ఈ ఆఫీసుఫైలు రోజూ ... తెస్తే ఎందుకు మోతబరువు?...'

'ఇందులోనే మన పైసంపాదనంతా వుంది.'

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై తెలంగాణా నాయకులలో భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌లో 120 దహనకాండ సంఘటనలు

హైదరాబాద్, జూన్ 8: జూన్ నెల ...డటి 6 రోజులలో 120 దహన కాండ ...ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళన కారులు 10 స్కూళ్ళు, 19 ప్రైవేట్ వాహనాలు, 12 ఇళ్ళు, 14 దుకా...లు, 10 ఆఫీసులు, 19 తపాలా ఆఫీసులు, ...లిఫోన్ ఎక్స్‌చేంజిలు, 7 విద్యుచ్ఛక్తి శాఖ ...సులు, సబ్‌స్టేషన్లు, 17 పంపకేంద్రాలు, ...రైల్వే స్టేషన్, 9 ప్రభుత్వ వాహనాలు, పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టులకు నిప్పు ...బ్బారు. 5 దోపిడీ సంఘటనలు జరిగాయి.

శనివారంరాత్రి ...రిగి పోలీస్ కాల్పులు

హైదరాబాద్, జూన్ 8: నాగార్జున ...ర్‌నుండి తిరిగి వస్తున్న ఆర్. టి. సి. ...స్సుపై గతరాత్రి నగరంలోని గౌలిగూడ ...ద్ద డిపోవద్ద దుర్జన్య పూరితులైన ... దుండగులగుంపు రాళ్ళు రువ్వి, అనంతరం ...కి నిప్పుపెట్టగా, పోలీసులు వారిని చెదర ...డానికి తుపాకి కాల్పులు జరిపారు.

రాళ్లు రువ్విన అనంతరం దుండగులు ...స్సును చుట్టుముట్టి, దానిపై పెట్రోల్ ..., నిప్పు పెట్టారని పోలీసులు చెప్పారు. ... డిపోవద్ద కాపలా ఉన్న పోలీసులు ...టనే అక్కడికి వచ్చి దుండగులను చెదర ...ట్టడానికి ప్రయత్నించారు. కాని వారిపై ...దుండగులు తీవ్రంగా రాళ్లు రువ్వడం ప్రారం...చారు. అప్పుడు పోలీసులు వారిని చెదర ...ట్టడానికి 4 సార్లు కాల్పులు జరిపారు. ...ల్పులలో ఎవరూ గాయపడలేదు.

...జ్వాలల్లో వెంటనే అగ్నిమాపకదళం వచ్చినందున ...స్సుకు ఎక్కువ నష్టం కలుగలేదు.

ఈసంఘటనగా నలుగుర్ని అరెస్టు చేశారు.

తెలంగాణా వర్తక సంఘం ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 7: వాణిజ్యం, ...కం, పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించిన ...ల్లు నేడిక్కడ సమావేశమై 'తెలంగాణా వర్తకసంఘం' అనే ఒక కొత్త అసోసి...షన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణా ప్రాంతం ప్రజలు అసోసియేషన్ సభ్యుల...ను: ప్రయోజనాల పరిరక్షణకు ఈ ...ంఘం పూనుకుంటున్నది. కన్వీనరుగా శ్రీ మోహన్‌లాల్‌గుప్తా నామినేటయ్యారు.

ప్రత్యేక తెలంగాణా కోరుతూ చేసిన తీర్మానం సమావేశం ఆమోదించింది.

సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ బహుళ దశమి—
1969, జూన్ 9 సోమవారం
బహుళ దశమి రా. 11—23 వరకు
ఉ. భా. ఉ. 8—07 వరకు
...: రా. 8—12 మొ:9—49 వరకు

గ్రహబలం

...6-69 మంగళవారం

...ష్ఠ బహుళ ఏకాదశి, మంత్రతయ ఏకా... సర్వోప్రవాసము, రేవతి నక్షత్రం పగలు ...రు 8—30 ఆపైన అశ్వని—ఈరోజా ...రణ ప్రయాణాలు—కార్యక్రమాలు తప్ప...ని విడచుట మంచిది. వర్జ—దుర్ము...ర్తములు గమనించవలెను.

...: మీ మానసిక ఉద్రేకాలు, కోరికలుమితి ...ారవచ్చు. వృత్తిలోస్వల్పాదాయంఖర్చులు ...ాడా వుంటాయి. శుభకార్య ప్రసక్తి.

...ం: దైవపుణ్య కార్యాలోచనలు. విలాస ...వన వ్యయం — ప్రయాణ సూచన ...ంబ సౌఖ్యం తక్కువ.

...: మంచిరోజు. బంధుమిత్రసమాగమం, ...ష్టాన్నభోజనప్రాప్తి. విద్యా వినోద ...షి. ప్రయత్న కార్యసాఫల్యం.వృత్తిలో ...దాయం.

...టకం: విలాసజీవనేచ్ఛ, వృత్తిలో ఆదా...యం. కుటుంబ అనారోగ్యాలు, కలహ...ాచన.

...: గంధర్వలోక విహారం—కాలయాపన. ...వృత్తి ఉద్యోగ మూలకలాభం. శుభ కార్యాలోచనలు, మృష్టాన్న భోజనం.

...: బంధుమిత్రులతో కాలక్షేపం, కళత్ర ...ాలక అదృష్టం, అయితే వృత్తిలో ...ారం, శ్రమ, త్రిప్పట హస్తవారికి అను...గాలత తక్కువ.

...: సోదరులకు, అనారోగ్య కు ఖర్చులు ...పంలో గౌరవాదరాలు, కళత్రమూ...ఖ్యం. శుభం.

...ం: అనుకూలమయినరోజు. యత్నకార్య...సిద్ధి, వ్యవహారాను కూలత, ఆర్థికలాభా...ం, శుభ పుణ్య కార్యాలోచనలు.

...: మీ కోరికలు ఆకాశంలో విహా...ం, ఆరోగ్య వృద్ధి, బంధుమిత్రసమా...ం, సంఘంలో గౌరవాదరాలు, సభా ...వేశం.

...: కలిసిరాని ఆలోచన ం. ఇంటమనశ్శాంతి ...జనప్రాప్తి, దైవధ్యానయోగం, గౌర...దరాలు

...: అనుకూలమైన రోజు, ఆర్థికలాభా...ం, కుటుంబ సౌఖ్యం. వ్యవహారానుకూలత ...ష్టాన్న భోజనం.

...: మీకీర్తి ప్రతాపాలు ప్రకాశమాన...లు, వృత్తిలో అనుకూలత, సంఘగౌర... కళత్ర వర్గాను కూలత. దైవదర్శన ...ాగం.

వివిధ ప్రతినిధివర్గాలతో శ్రీ చవన్ రెండవనాటి చర్చలు

ఆంధ్రప్రభ ప్రతినిధి హైదరాబాద్, జూన్ 8 :

తెలంగాణా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి శ్రీ వై. బి. చవన్ నేడిక్కడ రెండవనాటి చర్చలు కొనసాగించారు.

మొదట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం నాయకత్వాన పి. సి. సి. ప్రతినిధివర్గం ఉదయం శ్రీ చవన్‌ను కలుసుకుని సంభాషణలు జరిపింది.

రాజభవన్ క్రిందిఅంతస్తులోని 'కార్నర్' రూంలో ఈ సంభాషణలు సాగుతున్నాయి. జూన్ 4 రాత్రి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి కూడా తెలంగాణా, ఆంధ్రప్రాంతాల నాయకులతో ఈ గదిలోనే చర్చలు జరిపారు.

పి. సి. సి. అధ్యక్షుడు కాక, ఈ బృందంలో ప్రధానకార్యదర్శి శ్రీ కె. కృష్ణమూర్తి నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ జి. సి. కొండయ్య ఉన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డికి రాష్ట్ర అసెంబ్లీలోను, ఏ. పి. సి. సి. లోను తగినంత మెజారిటీ ఉన్నది కనుక ఆయనను పదవినుంచి తొలగించాలనడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఈ ప్రతినిధివర్గం శ్రీ చవన్‌కు తెలియజేసింది. రక్షణలను కచ్చితంగా అమలు పరచ వలసినదిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఇదివరకే సిఫార్సు చేసిందని, ఆ విషయంలోనే యిప్పుడు అత్యవసర కృషి జరగాలని వీరు అన్నారు. జంట నగరాలలోను, తెలంగాణాలోను గల ఆంధ్రుల ప్రాణాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని కోరారు.

ఒక ప్రాంతాన్ని రెండు ముక్కలుగా చేయరాదని, అలా అయితే రాయలసీమ వారు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటారని, శ్రీయుతులు కాకాని, కొండయ్య హోం మంత్రికి తెలియజేశారు. వేర్పాటు ఉభయులలో ఏ ప్రాంతం వారికీ సహాయపడదని, కాగా ఇది మొత్తంమీద దేశానికే శ్రేయస్కరం కాదని వారు స్పష్టం చేశారు.

ఆంధ్రలో తుపాను బాధితులకు పెద్ద మొత్తంలో కేంద్ర సహాయం అవసరమని కూడా వీరు నొక్కి చెప్పారు.

సమస్యకు పరిష్కారం వేర్పాటు కాదని, హోం మంత్రికి తమకు చెప్పినట్లు వీరు సూచించారు. వేర్పాటు కాక, ఈ క్లిష్ట పరిస్థితికి ఒక రాజకీయ పరిష్కారం కనుగొన వలసి ఉన్నదని, శ్రీ చవన్ చెప్పినట్లు తెలుస్తున్నది.

పోటీసంస్థ అర్థరహితం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ చవన్‌తో జరిపిన సంభాషణలలో కేంద్ర హోం మంత్రికి మరి కొన్ని విషయాలు స్పష్టం చేశారు.

ప్రత్యేక తెలంగాణా కాంగ్రెసు కమిటీ ఏర్పాటు అర్థరహితమని ఆయన అన్నారు. ఎందుచేతనంటే సమైక్యంగా, పటిష్ఠంగా ఉన్న కాంగ్రెసు పార్టీలో చీలికలు తేవడం, కాంగ్రెసు కార్యకర్తలను ప్రక్షవార్గిక పట్టించడం, ఈ పోటీసంస్థ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. 30, 35 మందికంటె పి.సి.సి. ప్రతినిధులంచేరని, వారిలో ప్రతి ఒక్కరూ కొత్త సంస్థలో పదవి పుచ్చుకుని శ్రీ కాకాని అన్నారు.

ప్రజలను రెచ్చగొట్టి, హింసాకాండను ప్రోత్సహించి, (క్రమశిక్షణా రాహిత్యాన్ని) పెంపొందించే ప్రముఖ కాంగ్రెసు నాయకులపై తీవ్రమైన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఆయన వాదించారు. డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ వంటి వారు క్రమశిక్షణను ఎలా భంగపరుస్తున్నది అనేక తార్కాణాలతో ఆయన కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

ఉద్యమాన్ని విద్యార్థులు ప్రారంభించారు రాజకీయవేత్తలు దానిని స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారు. తెలంగాణా ఆందోళన ప్రారంభం కావడముందు కూడా తెలంగాణా ప్రజల కష్టనిష్ఠూరాలను ప్రభుత్వం పరిశీలిస్తూ వచ్చింది. కాని అప్పుడు కూడా పరిస్థితి స్వప్రయోజనాలకు వినియోగించుకోడం జరిగింది. డాక్టర్ చెన్నారెడ్డి ఉద్యమంలోకి దూకి అధ్యక్ష పదవి చేపట్టిన విధానం చూస్తే ప్రజాసమితి సభ్యులలో విభిన్నత తెచ్చిపెట్టారని చెప్పక తప్పదు. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ బలహీన పరచగా కే ఉద్దేశించబడింది. కాంగ్రెసు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసి ప్రగతిపథంలో ఉన్న రాష్ట్రాన్ని కొన్నేండ్లు వెనుకకు తీసుకొని పోవడానికి లక్ష్యించబడినది. తెలంగాణాలో అత్యధిక సంఖ్యాకులు విశేషంగా ఉద్యోగావకాశాలున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ అభిలషిస్తున్నారు'' అని శ్రీ కాకాని వివరించారు.

శ్రీ చవన్ నేడు రెండవనాటి చర్చలు ఉదయం 8 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నము 1—30 గంటల దాకా కొనసాగించారు. తరువాత భోజనాలకు లేచారు. మధ్యాహ్నం మరల ప్రతినిధివర్గాలతో సమాలోచనలు కొనసాగిస్తారు.

సమితి మహిళా విభాగం చర్చలు

తరువాత తెలంగాణా ప్రజా సమితి మహిళా విభాగానికి చెందిన ప్రతినిధివర్గం ఒకటి శ్రీమతి శాంతాబాయి నాయకత్వాన శ్రీ చవన్‌ను కలుసుకొన్నది. ఈ ప్రతినిధి వర్గంలో శ్రీమతి, సంగం లక్ష్మీబాయి ఎం. పి., శ్రీమతి టిల్‌గామి, శ్రీమతి సరోత్తమరెడ్డి మున్నగువారు ఉన్నారు.

రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలనను విధించవలని వీరుకోరారు. అచిరకాలంలో ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటు చేస్తే తప్ప లేనిచో ఆందోళన కొనసాగగలదని వీరు తెలియజేశారు.

సమితుల ప్రతినిధివర్గం

తరువాత శ్రీ ఎం. మాణిక్‌రావు ఎం. ఎల్. ఏ. నాయకత్వాన తెలంగాణా ప్రజా సమితి ప్రతినిధివర్గం కేంద్ర హోం మంత్రిని కలుసుకున్నది. ఈ బృందంలో శ్రీ వెంకట్రామారెడ్డి ఎం. ఎల్. సి., శ్రీ జగన్నాథరావు ఎం. ఎల్. ఏ. లతోపాటు సుమారు 50 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా వివిధ జిల్లాలకు చెందిన పంచాయతీ సమితి అధ్యక్షులు కూడా ఉన్నారు. మెదక్‌లో 10 పంచాయతీ సమితులకు గాను 7 పంచాయతీల అధ్యక్షులు, నల్గొండలో 12 సమితులకు గాను 8 సమితుల అధ్యక్షులు, నిజామాబాద్‌లో మొత్తం 9 మంది, మహబూబ్‌నగర్‌లో 16 సమితులకు గాను 13 సమితుల అధ్యక్షులు, ఈ బృందంలో ఉన్నారు.

నల్గొండ నుంచి జిల్లా పరిషత్తు అధ్యక్షుడు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంల నుంచి ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ ప్రతినిధివర్గం కూడా తక్షణమే రాష్ట్రంలో ప్రెసిడెంట్ పాలనను ప్రవేశపెట్టాలని, శాంతి భద్రతలను పునరుద్ధరించాలని, ఆంధ్ర సబార్డినేట్లను వెంటనే ఆంధ్రప్రాంతానికి బదిలీ చేయాలని కోరారు.

తెలంగాణా ఆందోళన ప్రారంభించిన సమయంలో మున్సిఫ్ మేజిస్ట్రేట్లు, డి. ఎస్. పి. ల, పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల పదవులు ఆంధ్ర సిబ్బందిచే భర్తీ చేయబడినవని, తెలంగాణా సిబ్బందిగా ఉన్న మాజీ కలెక్టరు మాజీ ఆర్. డి. ఓ. ల లాంటి అధికారులను హైదరాబాద్ నుంచి బదిలీ చేశారని, గతఫిబ్రవరిలో షంషాబాద్‌లో విచక్షణా రహితంగా కాల్పులు జరిగినవని హైదరాబాద్ జిల్లాకు చెందిన శ్రీ మాణిక్‌రావు, శ్రీ వెంకట్రామారెడ్డి కేంద్ర హోం మంత్రికి తెలియజేశారు.

ఎన్.జి.ఓల ప్రతినిధివర్గం

శ్రీ ఏ. శ్రీరాములు నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ ఎన్. జి. ఓ. ల ప్రతినిధివర్గం కూడ శ్రీ చవన్‌ను కలుసుకున్నది. తెలంగాణా ప్రాంతంలోని ఆంధ్రుల ఆంధ్ర ఉద్యోగుల ఆస్తులు ప్రాణాలు, ప్రమాదంలో ఉన్నవి కనుక, వారికి తగు రక్షణ కల్పించ వలసిన అవసరం కలదని వీరు హోం మంత్రికి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి. సుందరరావు నాయకత్వాన కూడా ఒక ప్రతినిధివర్గం శ్రీ చవన్‌ను కలుసుకుని రక్షణ కల్పించాలని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ యువ లాయర్ల సంఘం ప్రతినిధులు ఒక మెమోరాండం సమర్పించి తక్షణం కేంద్రం జోక్యం కలిగించుకోవాలని కోరారు. ప్రస్తుత మంత్రి వర్గాన్ని రద్దు చేసి, ప్రెసిడెంట్ పాలన ప్రవేశపెట్టాలని అన్నారు.

ఆరుగురు ఎం. ఎల్. ఏ. లు, జిల్లా కాంగ్రెసు ప్రెసిడెంట్లు కొందరు పంచాయతీ సమితుల అధ్యక్షులతో సహా శ్రీ సురేంద్ర రెడ్డి ఎం. పి. నాయకత్వాన వరంగల్ జిల్లా ప్రతినిధివర్గం ఒకటి శ్రీ చవన్‌ను కలుసుకున్నారు. వీరిలో తెలంగాణా పి. సి. సి. కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి కూడా ఉన్నారు. తక్షణమే అసెంబ్లీని రద్దుచేయాలని, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని వీరు సూచించారు.

శాంతి భద్రతల పునరుద్ధరణ

పట్టణ సమైక్యతా సాధకసంఘం సభ్యుల శాంతి భద్రతలు పునరుద్ధరించ వలసినదిగా శ్రీ చవన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా భగ్నమైనవని వారు అన్నారు.

ఈ కమిటికి చెందిన నాయకులలో ఒకరైన శ్రీ కేశవరావు ప్రత్యేక తెలంగాణా వాదం హేతుబద్ధమైనదనడం కంటె ఉద్రేకంతో కూడిన దనడం సముచితమని, ఒకసారి శాంతి నెలకొంటే చాలమంది ప్రజలు సమైక్య ఆంధ్రనే అభిలషిస్తారని తెలియజేశారు. ఈ సమైక్య సాధకసంఘం ప్రతినిధి వర్గంలో ముగ్గురు కార్పొరేషన్ సభ్యులు కూడా ఉన్నారు.

రాష్ట్ర సమైక్యతకు అనుకూల వైఖరి

జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ కె. కె. రెడ్డి, శ్రీ గోపాలరెడ్డి ఎం. ఎల్. ఏ. ల నాయకత్వాన మహబూబ్‌నగర జిల్లా ప్రతినిధులు శ్రీ చవన్‌ను కలుసుకుని తెలంగాణా ప్రాంతీయ సంఘానికి విశేషాధికారాలు ఇవ్వాలని, ప్రధాని అష్టసూత్ర కార్యక్రమాన్ని అమలు పరచాలని కోరారు. ఈ ప్రతినిధి వర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే సుముఖతను వ్యక్తం చేసింది.

నిజామాబాదు జిల్లా ప్రతినిధివర్గం కూడ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని కోరింది. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే, ప్రజాసమితి నాయకత్వం తమకు ఇష్టంలేదు కనుక, నిజామాబాద్‌జిల్లా మహారాష్ట్రలో చేరిపోవడానికి ఇష్టపడుతుందని కూడా వారు తెలియజేశారు.

ఖమ్మంజిల్లా ప్రతినిధివర్గం కూడా రాష్ట్ర సమైక్యతనే అభిలషించింది. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణా ఏర్పడితే ఆంధ్రలో చేరిపోవడమే తమ అభిమతము అని వారు అన్నారు.

వెనుకబడ్డ కులాల సమాఖ్య, విద్యార్థుల యూనియన్, హైదరాబాద్ కార్పొరేషన్ సభ్యులు, సమైక్యతా సాధక ఫ్రంట్, మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ ప్రతినిధులు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని కోరారు.

తెలంగాణా వ్యతిరేక ఫ్రంట్ ప్రతినిధులు శ్రీ అలీ సిద్దికి నాయకత్వాన శ్రీ చవన్‌ను కలుసుకుని ఈ నగరం ఒక చిన్నతరహా ఇండియా. ఇక్కడ హిందీ, ఉర్దూ మాట్లాడే జీవిస్తున్నారు. మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు ఆంధ్రప్రదేశ్‌నే కోరుతున్నారు'' అని తెలియజేశారు.

పలువురు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమైనందుకు తెలంగాణా ప్రజా సమితి నాయకులు నష్ట పరిహారం చెల్లించాలని మాజీ మేయర్ శ్రీ అక్బర్ అలీ సనరీ కోరారు.

హైదరాబాద్ జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ ఎం. భోజారెడ్డి, జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగన్మోహనరెడ్డిని హిమాయత్ నగర్ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ ప్రభాకరరెడ్డిని, మరి నాలుగు పంచాయతీ సమితుల అధ్యక్షులను వెంటపెట్టుకుని ఉదయం 11 గంటలకు శ్రీ చవన్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 8 పంచాయతీ సమితులున్నాయి. శాంతి భద్రతలను సుస్థిరం చేయాలన్నది తమ అభిమతమని వారు తెలిపారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాపాడాలని కోరారు.

దీనికి ముందు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు, హైదరాబాద్ మాజీ మేయర్లు శ్రీ చవన్‌ను కలుసుకుని, ఆంధ్రనుండి తెలంగాణా వేర్పాటు ప్రయత్నాలన్నింటినీ వ్యతిరేకించారు. ప్రత్యేక ఉద్యమానికి అగ్రగాములుగా ఉన్న వారి ప్రవర్తనపై కేంద్ర నేర పరిశోధక శాఖ వారిచే దర్యాప్తు జరిపించాలని ఈ ప్రతినిధివర్గం శ్రీ చవన్‌ను కోరినట్లు మాజీ మేయర్ శ్రీ అక్బర్ అలీ సనరీ చెప్పిన దానినిబట్టి తెలుస్తున్నది.

శ్రీ సలావుద్దీన్ ఒవైసీ ఎం. ఎల్. ఏ. నాయకత్వాన మజ్లిస్‌కు చెందిన ఎం. ఎల్. ఏ.లు శ్రీ ఖాజీ నిజాముద్దీన్ శ్రీ సయ్యిద్ అహ్మద్‌లతో కూడా ముగ్గురు సభ్యుల ప్రతినిధి వర్గం హోం మంత్రిని కలుసుకున్నది. గత 21 ఏండ్లుగా మైనారిటీలు పడుతున్న బాధలను పరిశీలించ వలసినదిగా కోరింది. కొన్ని సూచనలతో తాము ఒక మెమోరాండాన్ని సమర్పించామని, ఆంధ్ర, తెలంగాణా వారిలో ఎవరు వాటికి సమ్మతిస్తే వారిపట్ల మజ్లిస్ సానుభూతి మద్దతు ఉంటుందని శ్రీ ఒవైసీ పత్రికా విలేఖరులకు తెలియజేశారు

తెలంగాణా కాంగ్రెస్ సభ్యులకు సమితి విజ్ఞప్తి

తెలంగాణా ప్రజాసమితి కార్యాచరణ సంఘం నేడిక్కడ డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి అధ్యక్షతన సమావేశమై తెలంగాణాకు చెందిన శాసనసభ్యులు, పార్లమెంటుసభ్యులు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుచేయడంపై తమ అభిప్రాయాలను జూన్ 15 వ తేదీలోగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

అట్లాజరగనిపక్షంలో, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించని సభ్యులు ఈ ప్రజా ఉద్యమానికి వ్యతిరేకులుగా పరిగణింప బడతారని సమితి పేర్కొన్నది.

తెలంగాణా పి. సి. సి. హెచ్చరిక

నూతనంగా ఏర్పాటైన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ కార్యవర్గం నేడు ప్రప్రథమంగా సమావేశమై, తెలంగాణాకు చెందిన అందరు కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటుసభ్యులు తెలంగాణా ప్రజలకోర్కెలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణావాదాన్ని సమర్థించాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఎనిమిది మంది తెలంగాణా మంత్రులు ప్రత్యేక తెలంగాణావాదాన్ని సమర్థిస్తూ వెంటనే ప్రకటనలు చేయాలని ఆవిధంగాచేయని పక్షంలో వారుసంస్థనుండి తొలగింప బడవచ్చునని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ ఇదివరకే ''నోటీసులు'' జారీచేసింది.

కార్యవర్గం ఈ నోటీసులను పరిశీలించి, నోటీసులలో పేర్కొనబడిన విధంగా జూన్ 13 వ తేదీన సమాధానం ఇవ్వడానికి గడువు పూర్తయ్యేవరకు ఎట్టివిధమైనచర్య తీసుకోరాదని నిర్ణయించింది.

ప్రత్యేక తెలంగాణాను సమర్థించి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని గుర్తిస్తూ మునిసిపల్ కాంగ్రెస్‌పార్టీ ఆమోదించిన తీర్మానంపట్ల తెలంగాణా పి. సి. సి. కార్యవర్గం తన హర్షాన్ని వెలిబుచ్చింది.

కార్పొరేషన్ కాంగ్రెస్ పక్ష తీర్మానం

మునిసిపల్ కాంగ్రెస్‌పార్టీ నేడు సమావేశమై రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలనీ, తరవాత తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీకోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

జంటనగరాలలో శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించడానికి, తెలంగాణా సమస్య పరిష్కారం కావడానికి కేంద్రం వెంటనే ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ చేయాలని ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మునిసిపల్ కాంగ్రెస్ పార్టీనాయకుడు శ్రీ లక్ష్మీనారాయణ చెప్పారు.

ఉస్మానియా యూనివర్సిటీ పునః ప్రారంభం వాయిదా

హైదరాబాద్, జూన్ 8 : జూన్ 9వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ముందుగా ప్రకటించినట్లు పునః ప్రారంభించడం లేదు.

నేటి ఉదయం యూనివర్సిటీ సిండికేట్ అత్యవసరంగా సమావేశమై, హైదరాబాద్, తెలంగాణా జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఉస్మానియాయూనివర్సిటీ కళాశాలలు రేపు తిరిగి తెరవకుండా వాయిదా వేయడానికి నిర్ణయించారు. తిరిగి వాటిని ఏతేదీన పునఃప్రారంభిస్తారో సిండికేట్ మళ్ళీ సమావేశమై పరిశీలిస్తుంది. అనుబంధ కళాశాలలను తిరిగి తెరచేముందు ఒక వారం ముందుగా నోటీసు ఇస్తారు.

జూన్ 12 న ప్రారంభం కావల్సిన బి. ఎ., బి. ఎస్. సి., బి. కాం., (పాత రెగ్యులేషన్), ఉస్మానియా మెట్రిక్యులేషన్, ప్రవేశ పరీక్షలు, డిప్లమో బి. ఎల్, బి. ఒ. ఎల్. పరీక్షలను జూన్ 23 న ప్రారంభం కావలసిన మెట్రిక్యులేషన్ (పాతస్కీము) పరీక్షలను వాయిదా వేయడానికి సిండికేట్ నిర్ణయించింది.

పరీక్షల తేదీలు తర్వాత ప్రకటించబడతాయి. పరీక్షలు ప్రారంభమవడానికి 2 వారాలకు ముందుగా నోటీసులు ఇస్తారు. వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ అధ్యక్షత వహించిన సిండికేట్ సమావేశం సాధ్యమైనంత త్వరలో కళాశాలలను, యూనివర్సిటీని తెరవాలన్న అభిప్రాయాలను పరిశీలించింది

యూనివర్సిటీని తెరచేంతవరకు యూనివర్సిటీ ఆఫీసులు, అనుబంధ కళాశాలల ఆఫీసులు ఉదయం 8- 30 నుండి మధ్యాహ్నం 1- 30 వరకు కూడా పనిచేయాలని కూడా నిర్ణయించారు.

'ఈ ప్రజాసమితి తెలంగాణాలో మేము వుండము' చవన్‌కు మూడు జిల్లాల నాయకుల వివరణ

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణా జిల్లాల ప్రతినిధులతో తెలంగాణాసమస్యపై హోంమంత్రి శ్రీ చవన్ జరిపిన చర్చలలో మూడు జిల్లాల ప్రతినిధులు తమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో చేరబోమని అనడంలో ఆసక్తిదాయకమైన విచిత్ర పరిణామం గోచరించింది. ఆదిలాబాద్ ప్రతినిధులు విదర్భలో చేరతామని, నిజామాబాద్ ప్రతినిధులు మహారాష్ట్రలో చేరతామని, ఖమ్మం ప్రతినిధులు ఆంధ్రలో చేరతామని తమ కోర్కెను వ్యక్తం చేశారు.

శాసన సభ్యుడు, ఎ. ఐ. సి. సి.సభ్యుడు శ్రీ కె. వి. గంగాధర్ నాయకత్వాన నిజామాబాద్ ప్రతినిధులు తాము సమైక్యతకే కృషిచేస్తామని, ప్రత్యేక తెలంగాణారాష్ట్రం ఏర్పడితే, తాము మహా రాష్ట్రలో చేరగలమని, తెలంగాణాప్రజాసమితి ప్రస్తుత నాయకత్వం క్రింద తమ జిల్లా ఉండడం తమకు ఇష్టం లేదని శ్రీ చవన్‌కు తెలిపారు.

ఈ బృందంలో శాసన సభ్యుడు శ్రీ విఠల్‌రెడ్డి కూడా ఉన్నారు. సమితికి ఎక్కువమంది అనుయాయులు లేరని, శాంతిభద్రతలను అదుపులో పెట్టుకొనక పోవడం, హింసా ప్రజలని, ఆస్తులకు నష్టం కలిగించడమే దీనికి కారణం అని వారు తెలియ చేశారు. శాంతియుత పరిస్థితులలోనే ప్రజల అభీష్టాన్ని గ్రహించ వచ్చునని వారు అన్నారు. 1947 నుండి తెలంగాణా ప్రజా సమితి నాయకుల ఆస్తుల వివరాలలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు సాగించాలని శ్రీ గంగాధరరావు, శ్రీ శీతల్ రావు కోరారు.

శాసనసభ్యుడు శ్రీ జి. సత్యనారాయణ నాయకత్వాన ఖమ్మం ప్రతినిధులు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే అనుకూలంగా ఉన్నాం అని అన్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే, తమ జిల్లా ఆంధ్రలో కలవడానికే తాము ఇష్టపడతాం అని వారు అన్నారు. ఈ బృందం శ్రీ కె. బ్రహ్మానందరెడ్డితో పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రతో ఖమ్మానికి సాంఘిక, సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని వారు తెలిపారు.

ఈ బృందంలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు శాసనమండలి సభ్యులు, 8 మంది శాసన సభ్యులు, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఆదిలాబాద్ జిల్లా విదర్భలో చేరడానికి తాము ఇష్టపడతామని ఆ జిల్లా ప్రతినిధులు శ్రీ చవన్‌కు స్పష్టం చేశారు. ఈ బృందములో జిల్లా పరిషత్ చైర్మన్, ప్రముఖ పౌరులు ఉన్నారు.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, తెలంగాణా కాంగ్రెస్ (పోటీ) సంఘం అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ శనివారం కేంద్ర హోమ్‌మంత్రి శ్రీ చవన్‌ను కలిసారు

'ఢిల్లీకి వెళ్ళేముందే రాష్ట్రపతి పాలనపై హోంమంత్రి ప్రకటన చేయాలి'

కానిపక్షంలో పరిణామాలకు తమ బాధ్యత ఉండబోదని డాక్టర్ చెన్నారెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 8: హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్ళడానికిముందే తెలంగాణా సమస్యపై స్పష్టంగా ఏదో ఒక ప్రకటన చేయకపోతే తర్వాత సంభవించే పరిణామాలకు తెలంగాణా నాయకులను నిందించి ప్రయోజనం ఉండబోదని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి నేడు హెచ్చరించారు.

ఉస్మానియా గ్రాడ్యుయేట్ల సభలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టనున్నట్లు హోంమంత్రి ప్రకటిస్తే వెంటనే ప్రశాంత పరిస్థితి ఏర్పడేలా చేయగలమని నేను హామీ ఇస్తాను'' అని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరించారు.

''అయితే రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టబడ దేమోనని మేంభావిస్తున్నాం'' అని కూడా ఆయన అన్నారు.

రానున్నరోజులు తెలంగాణాకు గడ్డుగానే వుంటాయనీ, నాయకులు అరెస్టువంటి అనేక దమనచర్యలు జరిగే అవకాశం ఉన్నదనీ ఆయన అన్నారు.

ప్రత్యేకరాష్ట్ర ప్రతిపత్తిని సమర్థించే వరకు ప్రజలు మరింత త్యాగంచేయడానికి సిద్ధపడి ఉండవలసిందిగా డాక్టర్ చెన్నారెడ్డి తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

ఉద్యమం మరింత తీవ్రరూపం

హోంమంత్రి ఢిల్లీవెళ్ళేలోగా రాష్ట్రపతి పరిపాలన ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటన చేయకపోతే, ఆయన ఢిల్లీకి వెళ్ళిన వెంటనే ఆందోళన మరింత తీవ్ర స్థాయిని చేరుకుంటుందని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరించారు.

తాను నగరంలో పర్యటిస్తూండగా తనను, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీని తుపాకితో కాల్చి చంపడానికి ప్రయత్నం సాగిందని డాక్టర్ చెన్నారెడ్డి ఈ సమావేశంలో ఆరోపించారు.

తెలంగాణా ఆందోళనలో ఇప్పటికి 60 మంది ప్రాణాలు కోల్పోయారనీ, అయితే ప్రత్యేక తెలంగాణాను సమర్థించడం కొరకు ...నికి అవసరమైతే మరింత ... కైనా తెలంగాణా ప్రజలు ... డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశ పెట్టి, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తే, ఆందోళనను వెంటనే రద్దు చేయగలమని హోంమంత్రితో తాను జరిపిన సంభాషణలలో తాము స్పష్టంగా చెప్పినట్లు డాక్టర్ చెన్నారెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు.

''మేం పరువు ప్రతిష్ఠల కోసంపాకులాడటంలేదు. మామూలు ప్రశాంత పరిస్థితి ఏర్పడడానికి మేం శాయశక్తులా కృషి చేస్తాం'' అని ఆయన అన్నారు.

''ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు తెలంగాణా ప్రజలను శాంతియుతంగా బ్రతకనివ్వరని మాకు తెలుసు. కాబట్టిరాష్ట్రపతి పరిపాలన ప్రవేశ పెట్టాలని మేంపట్టు బడు తున్నాం.

ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పటికీ, లేక తొలగింప బడినప్పటికీ తెలంగాణా సమస్య పరిష్కారం కాబోదని కూడాఆయన అన్నారు.



వర్షాలను ఎదుర్కొనుటకు తయారవండి. కరోనా 'మాన్సూన్ వేర్' చాలకాలం వస్తాయి! సుఖాన్నిస్తాయి.
కరోనా త్వరగా అరగవు—త్వరగా చిరగవు.



*పన్నులు అదనం
కరోనా సాహు కం.లి. 221, దాదాభాయ్ నౌరోజీ రోడ్, బొంబాయి-1
CS. 176 TL

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

"సాల్ పోసా" రక్తశుద్ధి మందు

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, వళ్ల రాగి రంగు మచ్చలు, తిమ్మెర్లు, గజచర్మము, శరీమేహము, శోభిమచ్చలు హరించును. కేటలాగు ఉచితం. సీసా రు 10— పోస్టేజి రు2— చరకాశ్రమం, లక్ష్మీనగర్, విజయవాడ—3.

అమ్మకము

ఒక మంచి పోర్తో మెడోస్ ఇంజను 1962 మాడెల్ హాఫ్‌బాడీ లారి, రన్నింగు కండిషనులో ఉన్నది, అమ్మకమునకు. వివరములకు : Golden Bricks & Tiles Company, Nerkundram, Madras-49.

ఎడ్యుకేషనల్

స్టేషను మాస్టర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్సు గలవు. ఉచిత వివరములకు, విద్యార్థులు తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Registered అయినది. A.T. & W.T. COLLEGE, Pandaripuram Guntur-2.

రేడియో, టెలివిజన్, ట్రాన్సిస్టర్ ఇంజనీరింగ్ లండన్ డిప్లొమా పరీక్షకు పార్టు టైం కోర్సు— తప్పిన విద్యార్థులకు కూడా చేర్చుకొనబడెదరు. ప్రాక్టికల్స్‌కు కిట్స్ ఉచితముగ సప్లయి చేయబడును. అప్రెంటిస్ షిప్పు ఏర్పాటు చేయబడును. ప్రాస్పెక్టస్ 50 పై. Hidustan Electronic Institute, 29, Burra Sahib Street, Madras-2, Near Midland.

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము.
(4వ నెంబరు పోలీస్‌స్టేషన్ వద్ద)
సూర్యారావుపేట: విజయవాడ—2
పునఃప్రారంభం: 1969 జూన్ 9

నర్సరీ, 1 నుండి 7 వరకు రికగ్నైజ్డు తరగతులు కలవు. మెట్రిక్ తరగతులు కలవు. వివిధ తరగతులలోనికి (1వ ఫారముతో సహా) ఎడ్మిషన్లు జూన్ 9వ ప్రారంభం. చక్కని హాస్టలు వసతి కలదు. సీట్లు పరిమితము— ప్రాస్పెక్టస్ ఉచితం.
యలమంచిలి చంద్రశేఖర్ ఎం.ఏ, బి.ఇడి, ఎల్.ఎస్.జి.డి. ప్రిన్సిపాల్.

విజయవాడ పబ్లిక్ ఇంగ్లీష్ స్కూలు
గుణదల—విజయవాడ—5.

1962 నుండి జయప్రదముగా నిర్వహింపబడుచున్న ఏకైక విద్యాసంస్థ. 1 నుండి 10 మరియు మెట్రిక్ తరగతులు కలవు. బాలబాలికలకు అడ్మిషన్లు జూన్ 9వ ప్రారంభం. 'వ్యక్తిగతశ్రద్ధ' మా ప్రత్యేకత. చక్కని హాస్టలు వసతి కలదు. సీట్లు పరిమితము. ప్రిన్సిపాల్.

ప్రకటనలు

సవరణ

ఈ పేపరులో 16—3—69 తేదీ 4వ పేజీలో ప్రచురించిన ఒ. ఎస్. 35/1968 ఇ. పి. 552/68 ప్రకటనలో ప్రతివాదులు పేరు బొగ్గవరపు సూర్యానందం బదులు సత్యానందం అని చదువుకొనవలెను.

"చలన చిత్రములు" అను పుస్తకము కావలసినచో వెంటనే ఈ అడ్రసుకు వ్రాయండి సమగ్ర క్రైస్తవ సమాచార కేంద్రము పోస్టుబాక్సు 1588. సికింద్రాబాద్—3.

షేరు సర్టిఫికేట్లు పోయినవి
ది ఆంధ్రబ్యాంకు లిమిటెడ్
11/526, కంటోన్మెంటురోడ్, మచిలీపట్నం.

శ్రీమతి ఉరిమి వెంకటసత్యమ్మ మచిలీపట్నం పేర జారీచేయబడిన షేరు సర్టిఫికెట్ (1 షేరుకు) డిస్టింక్టివ్ నం. 966 మరియు శ్రీ సర్వదేవభొట్ల రామకృష్ణయ్య, అమ్మంమెట్ట పేర జారీచేయబడిన షేరు సర్టిఫికెట్లు (5 షేర్లు) డిస్టింక్టివ్ నం. 4540 నుండి 4544 వరకు పోయినట్లు నోటీసు ఇవ్వబడినది. ఈ నోటీసు ప్రకటించిన 15 రోజులలోగా ఎట్టి ఆక్షేపణలు మాకు చేరని యెడల డూప్లికేటు షేరు సర్టిఫికెట్లు జారీచేయబడును.
కె. గోపాలరావు,
5.6.69 చైర్మన్.

క్రోమ్ మీల్, ఎముకగానము ఎరువులు, షెల్ పొడి, Fish Meal, Meat Meal, Sterilized Bone Meal, Shark Liver Oil, Mineral Mixture, మరియు Grapen Gardens వారి Steamed Bone Meal సప్లై చేయబడును.
హిందూస్థాన్ కమర్షియల్ సిండికేటు, వల్లభాయివీధి, కాకినాడ—1

కావలెను

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము
సూర్యారావుపేట: విజయవాడ—2

అనుభవజ్ఞులైన సెకండరీ గ్రేడ్ టీచరు కావలయును. హాస్టలులో ఉండుటకు ఇష్టపడువారికి ప్రాముఖ్యత ఇవ్వబడును.
యలమంచిలి చంద్రశేఖర్ ఎం.ఏ, బి.ఇడి, ఎల్.ఎస్.జి.డి. ప్రిన్సిపాల్.

శ్రీ నీలకంఠతాత హైస్కూలు
ఓంసగర్, కర్నూలు జిల్లా

యీ క్రింద కనుపరచిన ఉద్యోగములకు తగిన అర్హతలు గల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. దరఖాస్తులు పై కనుపరచిన అడ్రసునకు 20—6—69 లోపుగా చేరవలయును. జీతము కర్నూలు జిల్లా పరిషత్ ప్రకారము ఇవ్వబడును. లోగడ అనుభవము, ప్రత్యేక మెరిటు గలవారికి ప్రాధాన్యము చూపబడును. దరఖాస్తు కాపీ ఒకటి కర్నూలు జిల్లా డి. ఇ. ఒ. గారికి పంపవలెను
1. హెడ్‌మాస్టరు (అక్కౌంటు టెస్టు ప్యాస్ అయి యుండవలెను).
2. లెక్కలు : బి. ఇడి.,
3. తెలుగు పండిట్ గ్రేడ్ 2.

ప్రెసిడెంట్,

బాలానంద కేంద్రం (రిజిష్టర్డు)
గుంటూరు యాజమాన్యమున
1. మాంటిస్సోరి స్కూలు, బ్రాడీపేట
2. మాంటిస్సోరి స్కూలు అరండల్ పేట
3. లయన్సు మాంటిస్సోరీ స్కూలు, పట్టాభిపురం వద్ద

పునః ప్రారంభము : 16—6—1969
5 సం. లు, 10 సం. లు మధ్య వయస్సుల పిల్లలకు హాస్టలు గలదు.
వివరములకు : సెక్రటరీ, బాలానందకేంద్రం (రిజిష్టర్డు), పట్టాభిపురం, గుంటూరు—4

శ్రీ జాపూడి గంగయ్య మెమోరియల్ హైస్కూలు. భీమవరం.

యీ దిగువ ఉద్యోగములకు గవర్నమెంటు స్కేల్సు మీద అర్హతగలవారి నుంచి దరఖాస్తులు కోరడమైనది. దరఖాసులు 30.6.69 వరకు దిగువ అడ్రసుకు చేరవలెను. దరఖాస్తుల కాపీ డి.ఇ.ఓ. ఏలూరు. వారికి పంపవలెను.
(గ్రేడు—2 తెలుగుపండిట్—2పోస్టులు అర్హతలు: భాషాప్రవీణ, పండిట్స్ ట్రైనింగ్‌తో)
జె. కేశవరావు, కరస్పాండెంటు.

ఫిరంగిపురం (గుంటూరు జిల్లా) సెయింట్ పాల్స్ హైస్కూలు నందు పనిచేయుటకు క్రింది ఉద్యోగములకు అర్హులైన ఉపాధ్యాయులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు ది 15.6.1969 తేదీ లోపల పంపుతూ నకలును గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారికి పంపవలెను.
1. ఒక సైన్సు బి.యిడి. టీచరు.
2. ఒక సైన్సు మరియు లెక్కల బి.యి.డి టీచరు.
3. ఒక లెక్కల బి.యిడి. టీచరు.
4. 1వ గ్రేడు తెలుగు పండితుడు ఒకరు.
5. 2వ గ్రేడు తెలుగుపండితులు— ఇద్దరు.
6. 2వ గ్రేడు హిందీపండితుడు—1
7. ఒక టి.టి.సి. కలిగియున్న పిఇంగు టీచరు.

ఫిరంగిపురం.
ది.5.5.1969 కరస్పాండెంటు.

టెండరు నోటీసులు

విజయవాడ మునిసిపాలిటి

1969—70 సంవత్సరమునకు పబ్లిక్ హెల్త్ స్త్రీ పనివారికి చీరెలు, రవికగుడ్డలు సరఫరా చేయుటకు సీల్డు టెండర్లు ది. 25.6.69 మ. గం. 3—30ల వరకు సెక్రటరీ గారికి చేరునట్లుగా నిర్ణీత ఫారములో కోరబడుచున్నవి. మునిసిపల్ ట్రెజరీలో రు 3—లు చెల్లించి, టెండరు ఫారములు 24.6.69 మ.గం. 3—00ల వరకు పొందవచ్చును.
మునిసిపల్ ఆఫీసు, విజయవాడ. (సం) ప్రేమచంద్, సెక్రటరి.

వేలం నోటీసులు

జత్తిగ గ్రామ పంచాయతి
ఆర్ ఒ.పి. నం. 91/69 తేది. 6.6.69

పశ్చిమ గోదావరిజిల్లా, తణుకు తాలూకా జత్తిగ గ్రామ పంచాయతి యేరియాలోని ఆర్. ఎస్. నెం. 118 ఊరచెరువు గట్లపై గల కొబ్బరిచెట్ల ఫలసాయమును: ఆర్. ఎస్. నెం. 118 ఊరచెరువు మరియు ఆర్. ఎస్. నం.107 పోలేరమ్మ చెరువులలో చేపలుపెంచుకొను హక్కును ది. 1—7—1969 నుండి 3 సంవత్సరములకు ది.20.6.69 వ తేదీ ఉదయం 10 గంటలనుండి గ్రామ పంచాయతీ ఆఫీసువద్ద పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుచేగాని, లేక వారిచే అనుమతి పొందినవారిచే గాని బహిరంగముగా వేలం వేయబడును. వేలం షరతులు మిగత వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొన వలెను.
జత్తిగ (సం). ఎం. వీరారెడ్డి,
6—6—69 Executive Officer.

'యువతరం ఆశయాలను కాంగ్రెస్ నెరవేర్చాలి'

నెల్లూరు సభలో పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్రశేఖర్ ఉద్ఘాటన

నెల్లూరు, జూన్ 8: కాంగ్రెస్ నాలుగు కాలాలపాటు పటిష్ఠంగా స్పందాలను కొంటే, యువతరం కోర్కెలను, ఆశయాలను తీర్చడానికి అది కృషి గావించాలని పార్లమెంటు సభ్యుడు, యుంగ్‌టర్క్ నాయకుడు శ్రీ చంద్రశేఖర్ నిన్న ఇక్కడ ఉద్ఘాటించారు. గత వైభవం పైన కాంగ్రెస్ ఇక ఏమాత్రం ఆధారపడి ఉండజాలదని ఆయన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సోషలిస్టు ఫోరంను ఉద్దేశించి అన్నారు.

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సోషలిస్టు ఫోరం నిర్వహించిన కాంగ్రెసు వాదుల సభను ప్రారంభిస్తూ శ్రీ చంద్రశేఖర్ పై విధంగా అన్నారు. దేశంలో అల్లకల్లోలం ఉత్పన్నంకాకుండా ఉండాలంటే కాంగ్రెస్‌పార్టీ 1967జూన్‌లో ఎ. ఐ. సి. సి. ఆమోదించిన దశసూత్ర ఆర్థిక పథకాన్ని అమలు జరపాలని అన్నారు శ్రీ చంద్రశేఖర్. ఈ పథకం అమలులో వచ్చిన విభిన్న అభిప్రాయాలు గూర్చి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఏ కొద్దిమందికో చెందిన సంస్థ కాదని, అది ప్రజా బాహుళ్యానికి చెందిన పార్టీ అనిఆయన వ్యాఖ్యానించారు.

సోషలిజం ప్రాధాన్యత

కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీ వ్యవహారాల స్టేట్ మంత్రి శ్రీ కె. వి. రఘునాథరెడ్డి సభకు అధ్యక్షతవహిస్తూ సోషలిస్టు లక్ష్యాలు లేని ప్రజాస్వామ్యం విఫలం అవుతుందని అన్నారు. సమాజంలోని ప్రస్తుత సంఘర్షణలకు, సమస్యలకు సోషలిజం ఒక్కటే పరిష్కారమార్గం చూపగలదని ఆయన అన్నారు. తెలంగాణా సమస్య ప్రధానంగా ఆర్థిక సంబంధమైనదని మంత్రి చెప్పారు.

పార్లమెంటు సభ్యుడు శ్రీ ఆర్. కె. సిన్హా ప్రసంగిస్తూ, దేశం నేడు ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, కాంగ్రెస్‌వాదులు అప్రమత్తులై మేల్కొని, గట్టి చర్యలు తీసుకోకపోతే, నియంతృత్వ ప్రభుత్వం తల ఎత్తే ప్రమాదం ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సోషలిస్టు ఫోరం కన్వీనర్ శ్రీ కె. రామచంద్రారెడ్డి పార్టీ సిద్ధాంతాల ప్రచారం అవశ్యకతను గూర్చి మాట్లాడారు. ఇంకా శ్రీయుతులు జె.డబ్ల్యు థామస్, ఎ. ఎం. ఖాన్, సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. జిల్లా కాంగ్రెస్ సోషలిస్టు ఫోరమ్ కన్వీనర్ శ్రీ ఎల్. వి. కృష్ణారెడ్డి స్వాగత పత్రం సమర్పించారు.

తొలుత తుపాను బాధితుల సహాయార్థం ప్రజలు విరాళాలు ఇవ్వవలసినదిగా కోరుతూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీ పులి వెంకటరెడ్డి ప్రతిపాదించారు.

కోట పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ ఎన్. శ్రీనివాసులు రెడ్డి కేంద్రమంత్రికీ, అతిథులకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు టెండరు నోటీసు

విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు దిగువ సరుకులు, రిజిష్టర్డు సరఫరాదార్ల జాబితా ఒకటి తయారుచేయ తలపెట్టబడినది.
1. మెషినరీ స్పేర్లు, పనిముట్లు, ఎలెక్ట్రికల్ స్టోర్సు.
2. కట్టడపు సరుకులు, కలప, పర్మనెంట్ వే సరుకులు
3. తాళ్లు, హార్డ్‌వేర్, రబ్బరు సరుకులు, పెయింట్లు, రసాయనములు, ఇంధనములు, లూబ్రికెంట్లు, మరియు వివిధ లోహములు.
4. మెరైన్ స్టోర్లు, గుడ్డలు, స్టేషనరీ.

షరతు నిబంధనలతో నిర్ణీత దరఖాస్తు ఫారము లిఖితపూర్వక అభ్యర్థనమీద కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు వద్దనుంచి 14—8—69 వరకు పొందవచ్చును.
కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్.
విశాఖపట్నం పోర్టు
తేది. 30—5—1969.

అమ్మకమునకు (FOR DISPOSAL)

ఎం. ఎస్. వెల్డింగ్, రౌండ్లు, జాయింట్లు ఆంగిల్సు ప్లేట్లు, జి. ఐ. అండ్ ఎం. ఎస్. పైపు కట్టింగులు, వగైరాల తుక్కు సరుకులు : 150 టన్నులు
కాస్టింగ్ డ్రం టాపెలు 5 టన్నులు
ఖాళీ మానె పీపాలు 60 సం. లు
పనికిరానివిగ నిర్ణయించబడిన బాటరీలు, టైర్లు, జి.ఎం.సి. లారీ, లాండ్ రోవర్ జీపు మరియు పెట్రోలు ఫైర్ పంపు కూడా ఉన్నవి.
కొత్త సరుకులు :
1. చార్మినార్ బ్రాండ్ సాదా ఆస్బెస్టాస్ షీట్లు 8'×4'×3/16" 2000 సం. లు.
2. హారిపూర్ తారు ఫెల్ట్ రోల్సు బి హెడ్ టైపు గ్రేడ్—3, 1, మి. మి. మందం ×1 మీటరు వెడల్పు — స్టాకు : 295 రోల్సు
3. మిగులుపనిముట్లు, కోలిగ్స్‌ఎస్ జి311 సోడియం సల్ఫేట్, స్టైపు ఫిట్టింగులు, తోలు బెల్టింగులు, వైర్‌రోపులు, స్పేర్లు మరియు మోటార్లు వగైరా.

ఆసక్తి కలవారు దయచేసి దిగువ అడ్రసుకు వ్రాయండి.
ఆంధ్రప్రదేశ్ పేపర్‌మిల్సు లిమిటెడ్, రాజమండ్రి.

ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌లమధ్య ఆర్థిక సంబంధాల అభివృద్ధి

సంయుక్త కమిషన్ ఏర్పాటుకు ఉభయదేశాల ప్రధానుల అంగీకృతి

కాబూల్, జూన్ 8 : గతంలో కన్నా మరింత విస్తృతమైన ప్రాతిపదికపై ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గల ఆర్థిక సంబంధాలను పెంపొందింప చేయడానికి ఒక సంయుక్త కమిషన్ త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

మొన్న యిక్కడ ప్రారంభమైన చర్చలలో భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆఫ్ఘన్ ప్రధాని శ్రీ నూర్ అహ్మద్ ఇత్తెమాది ఈ కమిషన్ ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలియవచ్చింది.

ఇరువురు ప్రధానులు అంతర్జాతీయ పరిస్థితిని సమీక్షించి, ఉభయ దేశాల సమస్యలను గూర్చి చర్చించారు.

ప్రక్కదేశాల పాకిస్తాన్, చైనా, ఇరాన్, రష్యా దేశాలతో గల సంబంధాలు గూర్చి వారు చర్చించారు. ఉభయ దేశాలకు చెందిన విషయాలు అన్నింటిని వారు చర్చించినట్లు తెలిసింది. అధికార ప్రతినిధుల సమక్షంలో మొన్న సంభాషణలు ప్రారంభం కావడానికి, ముందు 40 నిముషాలపాటు జరిగిన అంతరంగిక సమావేశంలో శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీమతి ఇత్తెమాది, ఇటీవల క్షీణించిన చైనా రష్యా సంబంధాల వల్ల కలిగిన పరిణామాలను గూర్చి కూడా చర్చించినట్లు తెలిసింది.

ప్రసిద్ధ వినోద యాత్రాస్థలం వద్ద శ్రీ ఇత్తెమాది ఏర్పాటు చేసిన విందులో కూడా ప్రధాని ఆయనతో చర్చలు కొనసాగించారు. ఈ చర్చలు పూర్తిగా పరస్పర స్నేహ, సదవగాహనలతో జరిగాయని అధికార వర్గాలవారు వెల్లడించారు.

సంయుక్త కమిషను ఏర్పాటు చేయాలని శ్రీ ఇత్తెమాది ప్రతిపాదించగానే, శ్రీమతి గాంధి అందుకు వెంటనే అంగీకరించారు. ఈ కమిషన్ ఉన్నతాధికార స్థాయిలో ఉండగలదు. యిటువంటి కమిషన్‌నే ఇరాన్, ఇండియాలతో ఇటీవలనే మంత్రిత్వశాఖ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌కు ఇండియా యివ్వగల సాంకేతిక సహాయం, ఆర్థిక ప్రాధాన్యతగల అన్ని విషయాలను గూర్చి యీ కమిషన్ పరిశీలిస్తుంది.

ఈ సంయుక్త కమిషన్ నిర్మాణం వివరాలను స్థిరీకరించడానికి మొన్నటి చర్చలలో ఉత్పన్నమైన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వడానికి, ఉభయదేశాల అధికార ప్రతినిధుల సమావేశం జరుప నున్నారు. సోమవారం నాడు కూడా చర్చలు కొనసాగుతాయి. శ్రీమతి గాంధీ పర్యటన చివరన ఒక సంయుక్త ప్రకటన వెలువడుతుంది.

ఈ ప్రాంతంలోని దేశాల మధ్య ఆర్థిక సహకార అవకాశాన్ని అనువైన భూమార్గం గుండా పరస్పర వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి గల సాధనాలను గూర్చికూడా మొన్న ఇరువురు ప్రధానులు చర్చించారు.

తన దేశం, భారతదేశం మధ్య వాణిజ్యంలో వైవిధ్యం ఉండాలని శ్రీ ఇత్తెమాది కోరారు. ఉభయ దేశాల యువకుల మధ్య మరింత సన్నిహిత, సాంస్కృతిక సహకారం పెంపొందించే అవకాశంపై అంగీకారం కుదిరింది.

బుద్ధవిగ్రహాల మరమ్మతుకు సంయుక్త కృషి

కాబూల్, జూన్ 8: ఆఫ్ఘనిస్తాన్‌లో బమియన్ లోయలోగల రెండు బ్రహ్మాండమైన బుద్ధవిగ్రహాలకు మరమ్మతు చేయడానికి అయ్యే రు. 6 లక్షల వ్యయాన్ని ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సరిసమానంగా పంచుకోనున్నాయి.

వివిధ రంగాలలో ఉభయ దేశాలమధ్య స్నేహ సంబంధాలకు ఇది ప్రతీక.

అనేక సంవత్సరాల క్రిందట చెక్కిన ఈ అమూల్య బుద్ధ విగ్రహాలపై పగుళ్ళు కనిపిస్తున్నాయి. శ్రీమతి గాంధి తన పర్యటనలో ఈ బుద్ధ విగ్రహాలతోబాటు బమియన్‌లోగల ప్రసిద్ధ బుద్ధ అవశేషాలుకూడా సందర్శించారు. ఈ విగ్రహాలు ఒక పర్వతంపై చెక్కారు. మొత్తం పర్వతంపై వందలాది గుహలు, బౌద్ధారామాలు నిర్మించారు.

పాకిస్తాన్‌కు నాటో, రష్యాలనుంచి 300 టాంకులు

ఇటీవల సరఫరా అయినట్లు వార్త

న్యూఢిల్లీ, జూన్ 7: పాకిస్తాన్‌కు ఇటీవలి నెలలలో నాటో కూటమి దేశాల నుండి 100 పాటన్ టాంకులు, సోవియట్ యూనియన్ నుండి 100 టి. యు. —54 టాంకులు అందినట్లు తెలియవచ్చింది.

రష్యన్ టాంకులు పాకిస్తాన్‌కు ఇటీవలనే సరఫరా అయ్యాయి. అంతకుముందు రష్యా 50 మీడియం టాంకులు సప్లయి చేసింది.

ఇంతకు ముందే చైనా 50 టాంకులను పాకిస్తాన్‌కు సరఫరా చేసింది.

యూరోపులోని ఒక దేశంగుండా పాకిస్తాన్‌కు పాటన్ టాంకులు సప్లయి అయినట్లు విశ్వసించ బడుతున్నది. మొదట పాకిస్తాన్‌కు పౌరక ద్వారా టర్కీగాని ఇరాన్‌గాని ఈ టాంకులను సప్లయి చేయడానికి ప్రయత్నం జరిగింది. కాని ఇండియా అందుకు నిరసన తెలియజేయడంతో ఆ ప్రయత్నాలు ఉపసంహరించుకున్నాయి.

1965 లో ఇండియాపై పాకిస్తాన్ ఘర్షణకు దిగినప్పటినుండి ఇంతవరకు పాకిస్తాన్ 3 వారాలపాటు జరిగిన యుద్ధంలో కోల్పోయిన 800 టాంకులను భర్తీచేసే ప్రయత్నంలో 300 టాంకుల వరకు సమకూర్చుకున్నట్లు అంచనా వేయబడింది.

ఇంతవరకు రష్యానుండి టి. యు. టాంకులు మాత్రమే పాకిస్తాన్‌కు సప్లయి అయినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వారు 250 టాంకులు కావాలని అభ్యర్థిస్తున్నారు. మిగతా 100 టాంకులను రష్యా సరఫరా చేసే అవకాశం లేకపోలేదు.

కాని పాకిస్తాన్ ఇతర ఆయుధాలను సంపాదించాలని రష్యాను నవినాపిస్తున్నది. ఫైటర్ బాంబర్లు, జలాంతర్గాములు సప్లయి చేయవలసిందిగా పాకిస్తాన్ రష్యాను అభ్యర్థిస్తున్నది. పాకిస్తాన్‌కు పటిష్ఠమైన వాయుదళం ఉండాలని రష్యా కాంక్షిస్తున్నది. గత ఫిబ్రవరి నెలలో రష్యన్ రక్షణ మంత్రి రావల్పిండిలో చేసిన ప్రకటన ఈ సందర్భంలో గమనార్హమైనదిగా పరిశీలకులు భావిస్తున్నారు.

భారత ఆహార సంస్థ తాడేపల్లిగూడెం సిబ్బంది రు. 1000 లు విరాళం

తాడేపల్లిగూడెం, జూన్ 8: భారత ఆహారసంస్థ జిల్లా మేనేజరు శ్రీ కె. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన తాడేపల్లిగూడెం సిబ్బంది తరఫు తుపాను బాధితుల సహాయార్థం రు. 1000 లకు ఒక డ్రాఫ్టును పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుకు అందజేశారు. (మ. వి.)

మిత్రాకమిటీ సూచనల అమలుకు ఆర్థిక వనరులు లేని స్థితి

కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. ఎల్. రావు వివరణ

న్యూఢిల్లీ, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో నిరోధక చర్యల అమలును ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని మిత్రా కమిటీ నివేదికను సమీక్షించడం కోసమై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని నిన్న కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. ఎల్. రావు చెప్పారు.

ఇటీవలి తుపాను కారణంగా, కృష్ణ, గోదావరి, పెన్నా డెల్టాలకు కల్గిన నష్టం రాష్ట్ర అంచనా రు. 100 కోట్లు అని, 1000 మంది జన నష్టం సంభవించిందని ఆయన నిన్న పత్రికా సమావేశంలో చెప్పారు.

1964లో తుపాను సంభవించినపుడు మిత్రా కమిటీని నియమించటం జరిగిందనీ, మిత్రా కమిటీ సూచించిన పథకాల అమలుకు ఖర్చు అయ్యే 25 లేక 30 కోట్లు రూపాయలు మొత్తం లభించనందున ఆ సూచనలు అమలు జరగలేదని శ్రీ కె. ఎల్. రావు చెప్పారు. ఆ సూచనలను అమలుచేసి ఉన్నట్లైతే రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన నష్టం 50 శాతం తక్కువగా వుండేదని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఇప్పుడు ఏదో జరిగే తీరాలి. కాని, ఆర్థిక వనరులు ఎక్కడనుండి లభిస్తాయన్న విషయం నాకు తెలియదు. నేను ఈ విషయంలోనే ఇరకాటంలో పడిన వాడను. మిత్రాకమిటీ సూచనల అమలుకు అవసరమైన మొత్తాన్ని ప్రజలు బాగా నష్టపోయి వున్నందున వారిని మనం అడగలేము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయం చేసే స్థితిలో లేదు. కొన్ని నెలలు గడచిన తర్వాత ప్రజలు సహాయం చేయగలరని నేను భావిస్తున్నాను" అని శ్రీ కె. ఎల్. రావు అన్నారు. ఈ విషయమై తాను ప్లానింగ్ కమిషన్‌తో చర్చిస్తానని ఆయన చెప్పారు.

16 అంశాల పథకం

భవిష్యత్తులో తుపానుల బారినుండి కోస్తా ఆంధ్ర ప్రాంతం సురక్షితంగా ఉండే విధంగా అమలు చేయటానికి ఒక 16 అంశాల పథకాన్ని కేంద్రప్రభుత్వం రూపొందిస్తున్నది. ఇతర వివరాలు ఇవ్వకుండా ఈ పథకం అమలు విషయంలో ప్లానింగ్ కమిషన్‌తో చర్చిస్తానని కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. ఎల్. రావు నేడు చెప్పారు.

ఒక అమెరికన్ వాతావరణ ఉపగ్రహం బంగాళాఖాతంలో తుపాను ఏర్పడినట్లు మే 15 నాటికే తెలియజేసిందనీ, తుపాను మే 17వ తేదీన తాకిందనీ, తుపాను విషయం వెంటనే హెచ్చరించినప్పటికీ తుపాను ఉగ్రతను ఊహించలేకపోయారని, ఈ హెచ్చరిక ఏమాత్రం ఉపయోగపడలేదని శ్రీ కె. ఎల్. రావు తెలియజేశారు.

చౌటుప్పల్ చేనేత సహకార సంఘం విజ్ఞప్తి

చౌటుప్పల్, జూన్ 8: చౌటుప్పల్ చేనేత సహకారసంఘం అధ్యక్షుడు శ్రీ గోశామయులు, హాకీం అధ్యక్షతన ఆ సంఘం సమావేశమై గత 12 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల దృష్ట్యా వెంటనే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.



మీ ప్రాంతీయ విక్రేత :
ది జెనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మదరాసు, కోయంబత్తూరు, బెంగుళూరు, ఎర్నాకులం, సికిందరాబాదు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, అడయార్, మద్రాసు 20.

(భారత ప్రభుత్వము, మరియు మద్రాసు ప్రభుత్వముచే జాయింటుగ నడుపుకొనబడినది)

ప్రకటన

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, అడయారు, మద్రాసు—20 చే నడుపబడుచున్న దిగువ తెల్పిన డిప్లొమా, మరియు క్రాఫ్టు కోర్సులలో, డిప్లొమా కోర్సుకు 1969 జులై నుంచిని, ఇతర కోర్సులన్నింటికి 1969 ఆగస్టు నుంచిని ప్రారంభమగు విద్యా సంవత్సరమునకు ప్రవేశమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టసు స్వంత అడ్రసువ్రాసి స్టాంపు అంటించిన కవరు (కవరుసైజు 28 సెం. మీ. × 13 సెం. మీ., 0—45 పై. స్టాంపు అంటించబడి) పంపుచు, అభ్యర్థనపై ప్రిన్సిపాల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, అడయారు, మద్రాసు —20 వద్దనుంచి పొందవచ్చును.

ఇవ్వబడుచున్న కోర్సులు :

కోర్సు పేరు :	అర్హత
మూడు సంవత్సరముల కాలము :	
1. హోటల్ మానేజిమెంటు మరియు కేటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు (పూర్తి టైము)	ప్రవేశమునకు నిశ్చయించిన తమిళనాడు స్టేట్ ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో లేక దానికి సమానమైనదిగా తమిళనాడు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎద్యుకేషన్ అండ్ ట్రెయినింగ్‌చే పరిగణింపబడిన పరీక్షలో ప్యాసు. (కేరళలో వలె 10 సంవత్సరముల మాత్రమే స్కూలింగు కలిగి ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసయిన యెడల అభ్యర్థుల విషయములో కనీసము ప్రీ యూనివర్సిటీ/ప్రి డిగ్రీకోర్సు మొదటి సంవత్సరమున ప్యాసు అవసరము),
2. క్రాఫ్టు కోర్సులు (పూర్తి టైము)	
(ఏ) ఒక సంవత్సర కాలము :	
1. కానింగ్ అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్	ఎస్. ఎస్. ఎల్. సి. లో లేక దానికి సమానమైనదిగ పరిగణింపబడిన పరీక్షలో ప్యాసు
2. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ	ఎస్. ఎస్. ఎల్. సి. లో లేక దానికి సమానమైనదిగ పరిగణింపబడిన పరీక్షలో ప్యాసు, లేదా ఇంగ్లీషులో వ్యవహారజ్ఞానము కలిగి బేకరీ వృత్తియందు అనుభవము కలిగియున్న వారినుంచి సెలెక్షను ద్వారా.
(బి) ఆరు నెలల కాలము :	
3. హోటల్ రిసెప్షన్ అండ్ బుక్‌కీపింగ్	ఎస్. ఎస్. ఎల్. సి. లో లేక తత్సమానమైన పరీక్షలో ప్యాసు.
4. రెస్టారెంట్ అండ్ కౌంటర్ సర్వీస్	7 స్టాండర్డులో లేక తత్సమానమైన పరీక్షలో ప్యాసు. ఇంగ్లీషులో వ్యవహార జ్ఞానము తప్పక యుండవలెను.
5. కుకరీ	ఎస్. ఎస్. ఎల్. సి. లో లేక దానికి సమానమైన పరీక్షలో ప్యాసు, లేదా ఇంగ్లీషులో వ్యవహార జ్ఞానము కలిగి ఈ వృత్తియందు అనుభవము కలిగియున్నవారినుండి సెలెక్షన్ ద్వారా

కోర్సు లన్నిటను పురుషులు, స్త్రీలు కూడా చేర్చుకొన బడెదరు.

(సి) కొద్దికాలపు కోర్సు (గృహములకు పార్టుటైము) 13 వారముల కాలము. ఒక్కొక్క కోర్సుకు వారమునకు, ఒక్కొక్క క్లాసు 3 గంటలు ఉండునట్లు, రెండు ఇన్‌స్ట్రక్షన్ క్లాసులు

కోర్సు	అర్హత
1. కుకరీ 2. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ 3. కానింగ్ అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్	ఇంగ్లీషులో ఇవ్వబడు లెక్చర్లను ఇన్‌స్ట్రక్షనును అర్థము చేసుకొనుటకు చాలినంత ఇంగ్లీషులో వ్యవహార జ్ఞానము.

ప్రిన్సిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, అడయారు, మద్రాసు—20 చే దరఖాస్తులు తీసుకొనబడుటకు కడపటి తేది 20—6—69.



జీవన్‌టోన్

పత్రికలలో ప్రకటించబడిన ఔషధాలను సేవించి ఫలితాలను పొందనివారు అనేకులున్నారు. కాని జీవన్‌టోన్‌ను కొంతకాలం వాడి ఉపయోగించి ప్రయోజనం పొందండి. జీవన్‌టోన్ కేవలం ఏన్నుతి కొవ్వునుంచి తయారు చెయ్యబడింది. జంతువుల కొవ్వు చేరుటవల్లనే ఈ అనుకోనటువంటి బలిష్ఠతకు కారణమని కొందరు అనుకోవటం పొరపాటు.

జీవన్‌టోన్ గుణములు—ఎంతమంచి ఆహారం తిన్నా, ఎముకలు హెచ్చుగా బలహీనంగా వుండేవారు, కొంతమంది ఉన్నారు. అట్టివారికి జీవన్‌టోన్ మంచి బలాన్ని, లావును, బరువును ఇస్తుంది. ఆకలి లేనివారికి మంచి జీర్ణశక్తి నిస్తుంది. ఇది బలహీనత, కాళ్లు చేతులు తీపులు, తల తిరుగుడు, రక్తహీనతలను పోగొట్టి పరిపూర్ణమైన దేహారోగ్యాన్ని, పుష్టిని ఇస్తుంది.



శరీరం ఎరుపుఛాయ పొందటానికి జీవన్‌టోన్‌తో టానిక్ తీసుకోండి. ఆరోగ్యవంతులకు కూడా జీవన్‌టోన్ మంచిది. జీవన్‌టోన్ తీసుకొన్నప్పుడు మీరు కొంత శరీర వ్యాయామం చెయ్యటం అవసరం. లేకపోతే మీ శరీరం అనవసరంగా లావెక్కుతుంది. కావలసిన బరువు, బలిష్ఠత చేరిన వెంటనే జీవన్‌టోన్ సేవించటం నిలపండి. వ్యాధిగ్రస్తులు జీవన్‌టోన్ తీసుకోవడం మంచిదికాదు. అట్టివారు జీవన్‌టోన్ తీసుకుంటే మేము బాధ్యులం కాము. స్త్రీలు బహిష్టు కాలంలో తీసుకోకూడదు. పంపబడుతాయి. వెల 454 గ్రాములు రు. 10/— (పోస్టు ఖర్చులు అదనం.)

స్కిన్ లిమ్స్ యవ్వన సౌందర్యం కలిగియుండటం ... స్కిన్ లిమ్స్ మీ ఒళ్ళ నొప్పి, మొటిమలు, వ్యాధులు మచ్చలు, ... స్కిన్ లిమ్స్ ముఖములోని మచ్చ తొలగించి ... సౌందర్యంగా వాడవచ్చును. స్కిన్ లిమ్స్ ఒక సీసా రు. 12/—

JYOTHI HOSPITAL Post Box No. 1413, 33, Venkatanarayana Road, MADRAS-17.
గవర్నమెంటు రిజిస్టర్డు నెం. 218726 Phone No. 440206.
స్థానిక డాక్టరు : డాక్టర్ దామోదరం, M.A., I.A.D.S.

"11 సంవత్సరముల నుండి సుస్థిరమైన పద్ధతుల ద్వారా 1000 మంది విద్యార్థులు, 70 రూపాయలతో 200 మందికి ప్రత్యేక వసతి కల్పించి, దినదినాభివృద్ధి చెందుచున్న విద్యాసంస్థ".
ఫోన్ నెం. 170. స్థాపితము: 1958.

నాగార్జున ట్యుటోరియల్ కాలేజి,
నరసరావుపేట — గుంటూరు జిల్లా
మెట్రిక్, పి.యు.సి., ఎస్.ఎస్.ఎల్.సి., X క్లాసులు, టైప్, హిందీ, డిప్లొమాలకు ప్రత్యేక తరగతులు, హాస్టల్ వసతి, ఎక్కువ వసతులు మా ప్రత్యేకత.
—వివరములకు—
డి. వి. కోటేశ్వరరావు ఎం.ఎస్‌సి., ప్రిన్సిపాల్. జి.సి. నాగభూషణం, వ్యవస్థాపకులు. సి. రాజారావు, బి.ఏ., మేనేజరు.

సూరజ్‌మల్స్
నాణ్యమైన వజ్రాలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు
313, నేతాజీ రోడ్, మద్రాసు-1.

ఉచితము మందుల విషయములో జాగ్రత్త
తెల్లమచ్చలు
ఆర్యులారా, మేము గొప్పగా ఉత్తరములతో చెప్పుకోవడంలేదు. మా మందులతో ఒక నెలలోగా మీకు పూర్తిగా నయంకాకపోతే డబ్బు వాపసుచేస్తాము. ఇంగ్లీషులో వ్రాయండి. ధర: రూ. 11.75 మూడు కోర్సులు
GAYA AYURVEDASHRAM (S.S.)
P.O. Katrisarai (Gaya)

ఇండియా ఆతిధ్యమునకు పేరు పొందినది. పానీయములు ఇచ్చునపుడు మీకు సహాయపడేది నిస్సందేహంగా
స్లేన్స్
Slanes
"స్లేనెక్స్" (ఆరోగ్యవంతమైన ఆహార పానీయము)
"స్లేన్‌కఫే" (ప్యూర్ యిన్‌స్టెంట్ కాఫీ)
"స్లేన్‌కఫే ఫ్రెంచ్" (కాంటినెంటల్ రుచితో కూడిన యిన్‌స్టెంట్ కాఫీ)
రెడ్ ఎన్‌సైన్ (ప్యూర్ ప్లేంటేషన్ లైట్ రోస్ట్)
రెడ్ లేబెల్ (ప్యూర్ డార్క్ రోస్ట్)
స్లేన్స్ ఫ్రెంచ్ (డార్క్-లేక లైట్ రోస్ట్, చికరీతో బ్లెండ్ చేయబడినది)

తయారుచేయువారు:
ది యునైటెడ్ కాఫీ సప్లయి కో. లిమిటెడ్
కోయంబత్తూరు.
SP-UCS-15

'చైనా బెదిరింపులను ఎదుర్కోడానికి సిద్ధమే'

మాస్కో చర్చలలో పెకింగ్ నాయకుల ధోరణిపై శ్రీ బ్రెజ్నేవ్ హెచ్చరిక

మాస్కో, జూన్ 7: ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల శిఖరాగ్ర సమావేశంలో సోవియట్ పార్టీ కార్యదర్శి జనరల్ లియొనాడ్ బ్రెజ్నేవ్ చైనాను విమర్శించారు. మావో సేటుంగ్, ఆయన వర్గం అనుసరిస్తున్న విధానాలు చైనాలో పోషకులకు విజయాంకే గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శిస్తూ, చైనా బెదిరింపులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా వున్నట్లు హెచ్చరించారు.

శ్రీ బ్రెజ్నేవ్ నేటి ఉపన్యాసం సమావేశంలో చేసిన 78 పేజీల ప్రసంగంలో 10 పేజీలలో చైనాను దుయ్యబట్టారు.

"చైనా చేస్తున్న ఏ బెదిరింపులకైనా కదకు అర్థాన్ని దాని గురించి రెండవ మాట చెప్పక్కర్లేదు. పెకింగ్ చేసిన బెదిరింపులను కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా వున్నాం" అని శ్రీ బ్రెజ్నేవ్ చైనా నాయకులను హెచ్చరించారు.

మావో సేటుంగ్, ఆయన వర్గం అనుసరిస్తున్న విధానాలు ఆయన వుద్యమం తూర్పు ఆసియా చైనా శాంతిని విజయావకాశాలకే గొడ్డలిపెట్టు అని అన్నారు.

ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరగాలని ప్రతిపాదించిన తాము పలువిధాల ఆశించిన వారికి కమ్యూనిస్టు చైనా అభిప్రాయాలతో సమాధానం ఇవ్వటమేగాక, తాము యుద్ధానికి సన్నద్ధులవుతున్నట్లు ఆరోపించింది అని శ్రీ బ్రెజ్నేవ్ అన్నారు.

పెకింగ్ నుంచి ఎట్టి సాయుధ దాడి జరిగినా తగురీతిగా ఎదుర్కొనగలమని సోవియట్ యూనియన్ హెచ్చరించిందని, ఆయన సరిహద్దులలో ఇటీవల చైనా పై వివరణలు ఎన్నోలు కొనసాగుతున్నవని ఈ పరిస్థితులలో తాము సిద్ధంగా వుండటానికి శ్రీ బ్రెజ్నేవ్ హెచ్చరించారు.

కమ్యూనిస్టు చైనా పెట్టుబడిదారీ దేశాలతో ముఖ్యంగా పశ్చిమజర్మనీతో పొత్తు కుదుర్చుకుంటున్నదని ఆయన ఆరోపించారు.

సోవియట్ రష్యా, చైనా నాయకులు ఏదో ఒకరోజు సమావేశమై చర్చించుకోవాలని శ్రీ బ్రెజ్నేవ్ అన్నారు. అయితే పెకింగ్‌తో ఏదో ఒక రోజు సఖ్యతకు వచ్చే అవకాశాన్ని ఆయన త్రోసిపుచ్చలేదు.

సామ్రాజ్య వ్యతిరేకుల సమైక్యతకు పరిస్థితిలో చైనా విధానం ఒక కొత్త చిక్కును తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశంలో చైనాకుగాని, ఏ ఇతర కమ్యూనిస్టు దేశాన్ని గాని విమర్శించరాదంటూ రుమేనియా ప్రతినిధివర్గం నిన్నటి చర్చలలో అన్నది. కాని దాన్ని గురించి శ్రీ బ్రెజ్నేవ్ నేడు పట్టించుకున్నట్లు లేదు. నేడు శ్రీ బ్రెజ్నేవ్ ప్రసంగిస్తున్నంతసేపు రుమేనియా ప్రతినిధివర్గ సభ్యులు తమ ఆసనాలలో కదలలేదు.

చచ్చి బ్రతికిన స్త్రీ

వెల్లూరు, జూన్ 7: 70 ఏళ్ల వయస్సుగల సిస్సి... ఒక వృద్ధురాలు చనిపోయిన అనంతరం 18 గంటలకు తిరిగి బ్రతికి వచ్చిన ఉదంతం ఒకటి తెలియవచ్చింది.

గత బుధవారం నాడు ఇక్కడి సమీప స్థలంలో ఒక వీధిలో ఒక వృద్ధురాలి నిర్జీవ దేహం పడివున్నట్లు కనుగొనబడింది. వృద్ధదేహాన్ని శ్మశానానికి తరలించే వరకు సరిగా పోలీసులు దర్యాప్తు జరిపిన పిమ్మట ఆమెను ఏ ఒక్కరూ తెలుసుకోలేదు. ఆమెను శ్మశానానికి తీసుకుపోయి దహనం చేసేముందు ఆమె దేహంలోనుంచి శ్వాస కదలికలు కనిపించాయి.

మర్నాటి ఉదయం ఆ వృద్ధురాలు శ్వాసను వదిలిపెట్టకుండా తిరిగి లేచి కూర్చున్నది. వారికి ఆశ్చర్యం కలిగింది. ఆస్పత్రిలో చేర్చబడిన వృద్ధురాలు జీవించే వుండడం అక్కడి వారి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆసుపత్రిలో చేర్చబడిన వృద్ధురాలు కోలుకుంటున్నది.

కంట్రాక్టర్ ఇంటిపై నక్సలైట్ల దాడి

హైదరాబాద్, జూన్ 7: వరంగల్ జిల్లాలో సత్యాయి పల్లి బుధవారం నాడు సుమారు 50 మంది నక్సలైట్లు ఒక బీడీ కంట్రాక్టర్ ఇంటిపై దాడిచేసి, రెండు తుపాకులు, ఈటెలు, ట్రాన్సిస్టర్, దుస్తులను, ఆహారపదార్థాలను ఎత్తుకుపోయినట్లు ఇక్కడ నేడు అందిన వర్తమానంవలన తెలియవచ్చింది. నక్సలైట్లను పట్టుకొనడానికై చుట్టూ వున్న అరణ్యప్రాంతములో పోలీసులు అన్వేషిస్తున్నట్లు ఆ వర్తమానం తెలిపింది.

మద్రాసు రేవులో తిరిగి పని ప్రారంభం

మద్రాసు, జూన్ 8: పని భారం తగ్గించాలని, బోనస్ ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ గత ఆదివారంనుండి సమ్మెచేస్తున్న మద్రాసు రేవు కార్మికులు నిన్న తమ సమ్మెను విరమించారు. నేటి ఉదయం నుంచి రేవులో తిరిగి పని ప్రారంభమయింది. ఉదయం మొదటి షిఫ్టు నుండి కార్మికులు పని చేస్తున్నారు.

నిన్న ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రి శ్రీ జైసుఖ్‌లాల్‌హాథీ, రేవు కార్మికుల ప్రతినిధులు, పోర్టు ట్రస్టు అధికారులు జరిపిన సంప్రదింపుల ఫలితంగా కార్మికులకు, అధికారులకు ఒక ఒప్పందం కుదిరిన ఫలితంగా సమ్మెను ఉపసంహరించడం జరిగింది.

తమిళనాడులో అడవుల అభివృద్ధికి నిధులు

మద్రాసు, జూన్ 8: తమిళనాడు రాష్ట్రంలో అడవుల అభివృద్ధికై నాలుగవ పంచవర్ష ప్రణాళికా కాలంలో 718.50 లక్షల రూపాయలు వినియోగిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 472.50 లక్షలు. కేంద్రప్రభుత్వం వాటా 246 లక్షలలో ఎక్కువ భాగం నదీప్రవాహ ప్రాంతాలలో భూమి కొట్టుకుపోకుండా నిరోధించడానికై వినియోగిస్తారు.

జాతీయ సమైక్యతా పథకాలకు కేంద్రంసహాయం

సిమ్లా, జూన్ 8: జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ప్రత్యేక పథకాలను అమలు చేయదలచిన పంచవర్ష సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే, ఈ పథకాలను అమలు జరపడానికి అయ్యే ఖర్చులో ఎక్కువ భాగం ఆ సంస్థలే భరించవలసి ఉంటుంది.

ఉస్మానియా వైద్యపరీక్షలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 7: ఉస్మానియా యూనివర్సిటీ వైద్య పరీక్షలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమాల పరీక్షలు ఆగస్టు 4 నుండి ప్రారంభం అవుతున్నట్లు పరీక్షల అధికారి వర్తికలకు ఇచ్చిన ప్రకటన ద్వారా తెలిసింది. జరిమానా లేకుండా పరీక్షలకు ఫీజు కట్టడానికి ఆఖరి తేదీ జూన్ 13.

జనరల్ సుహార్తోకు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, జూన్ 8: నేడు ఇండొనేషియా ప్రెసిడెంట్ జనరల్ సుహార్తో జన్మదినోత్సవం సందర్భంగా తాత్కాలిక రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీలు సందేశాలు పంపారు.

ఆంధ్రప్రదేశ్ రైతులారా!
రసాయన ఎరువుల రంగంనుండి మీకొక మహత్తరవార్త!
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి. వారి ట్రాంబే యూనిట్
(ప్రజాదరణ పొందిన సుఫల 20 : 20 : 0 తో పాటు ప్రవేశపెడుతున్న రెండు నూతన మిశ్రమ ఎరువులు)



సుఫల 18:18:9
(నత్రజని 18 శాతం; భాస్వరం 18 శాతం, పొటాష్ 9 శాతం)
సుఫల 15:15:15
(నత్రజని 15 శాతం; భాస్వరం 15 శాతం; పొటాష్ 15 శాతం)
సుఫల 20:20:0 ని వీరు వాడారు, అది మీ అభిమానాన్ని చూరగొన్నది. కొత్తగా తయారౌతున్న ప్రత్యేకమైన రెండు సుఫల మిశ్రమ ఎరువులు సుఫల 18:18:9, సుఫల 15:15:15 మీ పంటపైరుల విభిన్న అవసరాలు వివి తీర్చుతాయి. ఉత్తమ శ్రేణికిచెందిన ఈ మిశ్రమ ఎరువుల్లో నత్రజని/భాస్వరములతోపాటు, పొటాష్ కూడా వుంది.

* కొనుగోలు, రవాణా, కూలీ ఖర్చులు పొదుపుకే వీటి కేంద్రీకరణ జరిగింది.
* గ్యారంటీగా వీటిలో కల్తీ లేదు.
* వీటిలో ప్రతిదీ మొక్కలకు సంపూర్ణాహారమే.

సుఫల పుష్కలంగా పంట నివ్వటమే కాదు: భూసారాన్ని కూడా పెంపు చేస్తుంది. సుఫల ఎరువులు ఉత్తమ ఫలితాన్నిస్తాయి: అధిక లాభాలు తెస్తాయి. రైతులందరికీ విశ్వాస పాత్రమైన ఎరువు — సుఫల.

మీ అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్ అంతటా వున్న మా అధికారం పొందిన విక్రేతలను సంప్రదించండి.)

ఉచిత భూసార పరీక్షలకూ, సేద్యపద్ధతుల సూచనకూ, ఇతర వివరాలకూ వ్రాయండి.

ఎగ్రోనమిస్ట్ ఏరియా ఆఫీస్
ది ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ట్రాంబే యూనిట్
5-10-173, ఫతే మైదాన్ రోడ్, హైదరాబాదు.

ప్రతి లక్ష్మీ విష్ణు చీర...
REGD. TRADE MARK
ఫ్యాషనుగా ఉండాలనుకొనే మగువకు వరప్రసాదము!

దానికి కారణము యీ చీరల మనోహరమైన డిజైనులు, వజ్రంవంటి మెత్తదనము, ఒంటిమీద చక్కగా ఒదుగుట. అంతేకాదు, యివి ఎంచుకొందుకు వీలుగా చూడ ముచ్చటవేసే ప్రింటు మరియు కంటికి ఇంపైన రంగులలో లభిస్తున్నాయి.
లక్ష్మీ-విష్ణు చీరలు బాగా మన్నుతాయి. పొదుపు చేకూరుస్తాయి మరియు వీటిలో చికాకు ఉండదు.
లక్ష్మీ-విష్ణు చీరలు అన్ని చోట్ల లభిస్తున్నాయి. వాటిని నేడే చూడండి!
లక్ష్మీ విష్ణు చీరలు కట్టుకొంటే ఎంత ఆహ్లాదము!
లక్ష్మీ విష్ణు కాటన్ మిల్స్ లిమిటెడ్
బొంబాయి మిల్లులు—షోలాపూర్
RATAN BATRA/LY/TL/12

రూ. 75,000/- లకు పైగా గెలవండి



మొదటి బహుమతి: మెరిసే క్రొత్త ఎంబాసడర్ కారు
మరియు 410 ఇతర విలువగల బహుమతులు
నెవిక్® 'షూ నామకరణ' పోటీలో పాల్గొనండి



సులభం! ఎవ్వరైనా పొందవచ్చు! అందరికీ తమాషా!

బహుమతులు:
* ఎంబాసడర్ కారు
* వెస్పా స్కూటరు
* వోల్టాస్ క్రిస్టల్ ఎయిర్ కండిషనరు
* ఆల్విన్ రెఫ్రిజిరేటరు
* టెలిఫంకన్ మల్హార్ ట్రాన్సిస్టరు రేడియో
* మెరిట్ సూయింగ్ మెషిన్
* ర్యాలిస్ ఫాన్
* హెర్క్యులిస్ సైకిలు
* హెచ్‌యంవి షెర్పా పోర్టబుల్ రికార్డు ప్లేయరు
* హాకిన్స్ ప్రెషరు కుకర్
* హెచ్‌ఎంటి చేతి గడియారం మరియు రూ. 50/-ల విలువగల 400 ఇతర కన్సొలేషన్ బహుమతులతో

సులభమైనది, ఆనందం
సులభమైన నెవిక్ 'షూ నామకరణ పోటీలో' మీరు పాల్గొని, ఆశ్చర్యకరమైన విలువగల అనేక బహుమతులలో ఏదో ఒక దానిని మీరు పొందగల అవకాశం కలుగుట, మీ కుటుంబం యావన్మందికీ ఆనందం కలిగిస్తుంది. మీరు చేయవలసినది—పేనల్‌లో చూపబడిన రాబోయే నెవిక్ షూ నమూనాకు ఆకర్షణీయమైన పేరు (భారతీయ లేక పాశ్చాత్య) ను ఆలోచించుటయే! తరువాత క్రింది వాక్యాన్ని 15 మాటలకు మించి వాడకుండా పూర్తి చేయండి. ఇంతే! తరువాత చేయవలసినది—నెవిక్ డీలరు నుంచి ఫ్రీ ఎంట్రీ ఫారం తీసుకొనుట, ఫారంను పూర్తి చేయుట మరియు దానిని, నేటి నుంచి జూలై 31, 1969 (పొడిగింప బడిన తేదీ) తేదీ వరకు మీరు కొనిన నెవిక్ షూ జత (ఏరకమైన సరే) తాలూకు క్యాష్ మెమోను జతపరచి, పోస్టు ద్వారా మాకు పంపండి. మీరు మీ ఇష్టము వచ్చినన్ని ఎంట్రీలను పంపవచ్చును. కాని ప్రతి ఎంట్రీ ఫారంతో బాటు వేరు వేరు, నెవిక్ షూ జతలు కొన్న బాపతు క్యాష్ మెమోలను పంపవలెను.
ముఖ్యగమనిక: ఈ ఎడ్వర్టైజ్‌మెంటును ఎంట్రీ ఫారంగా వాడవద్దు.
1. నెవిక్ షూ నామకరణం.................................
2. ఈ వాక్యాన్ని 15 మాటలను మించి వాడకుండా పూర్తి చేయండి:
నాకు నెవిక్ షూజ్ ఇష్టం ఎందువల్లనంటే.......................................

బొంబాయి బయటి చోట్ల బహుమతి దార్లకు ప్రత్యేక సదుపాయం!
మొదటి 10 మంది బహుమతి దార్లలో మీరు వుండి, బొంబాయి నగరవాసులు కానిచో, మీకు మరి ఇంకొక వ్యక్తికి బొంబాయి వచ్చుటకు అన్ని ఖర్చులూ నెవిక్ భరించి, నాలుగు రోజుల పాటు బహుమతుల ఉత్సవాలలో పాల్గొనుటకు ఏర్పాటు చేస్తారు. ఈ ఉల్లాసకరమైన అవకాశం వదలుకోకండి. నేడే పాల్గొనండి:
ఎంట్రీ ఫారంలు ఆగస్టు 15, 1969 (పొడిగింపబడిన తేదీ) లోగా అందునట్లు పంపవలెను.

NEVIK® SHOES
నెవిక్ షూజ్ మీ పాదరక్షణకు మేలిరకం జోళ్లు

నిబంధనలు:
1. మోనా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గాని, వారి అడ్వర్టైజింగ్ ఏజెంట్లతోగాని పనిచేసే ఉద్యోగులు మరియు వారి బంధువులు మినహా భారతదేశంలో నివసించే వ్యక్తులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చును.
2. ప్రతి ఎంట్రీ ఫారంతో బాటు నేటి నుంచి జూలై 31, 1969 (పొడిగింప బడిన తేదీ) తేదీల మధ్య కాలంలో కొన్న నెవిక్ షూ జత (ఏరకమైనా సరే) తాలూకు క్యాష్ మెమోను జతచేసి ఆగస్టు 15, 1969 (పొడిగింప బడిన తేదీ) లోగా మాకు అందునట్లు పంపాలి.
3. ప్రతి వ్యక్తి ఇష్టం వచ్చినన్ని ఎంట్రీలను పంపవచ్చును. కాని ప్రతి ఎంట్రీ ఫారంతో బాటు వేరు వేరు క్యాష్ మెమోలను పంపవలెను.
4. ఎంట్రీ ఫారంలు పోయినా, ఆలస్యంగా చేరినా లేక నష్టపరుపబడినా పోటీ నడుపువారికి ఎట్టి బాధ్యత లేదు.
5. ఈ పోటీ ఫలితాలను స్వతంత్రమైన న్యాయమూర్తుల సంఘం నిర్ణయిస్తుంది. వారిదే తుది నిర్ణయం, దానికి కట్టుబడి యుండాలి. దానిపట్ల ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపబడవు.
6. బహుమతి పొందినవారికి సూచింపు తేదీ నుంచి రెండు నెలలలోగా పోస్టు ద్వారా తెలుపబడుతుంది.
7. బహుమతి పొందినవారందరికీ, వారు పోటీలో పాల్గొనకముందే కొన్న నెవిక్ జోళ్లకు బదులుగా, క్రొత్త జోళ్లు యివ్వబడుతాయి.
అన్ని ఎంట్రీలను దిగువ అడ్రసుకు పంపండి:
'నెవిక్ పోటీ', మోనా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్చంట్ ఛాంబర్స్, 41 న్యూ మెరీన్ లైన్స్, బొంబాయి-20.

రాయలసీమ మహాసభ

ప్రత్యేకానుబంధం



శ్రీ బచ్చల వెంకటసుబ్బయ్య
(ఆహ్వానసంఘ కోశాధికారి)

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ఖనిజసంపద సద్వినియోగం

రాయలసీమలోని అపార ఖనిజసంపదను వినియోగించి, ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పూనుకోవడం ముఖ్య కర్తవ్యం.

కర్నూలు కడపజిల్లాలలో ఫ్లాస్‌రంకంమున్న పుచాలు విస్తారంగా లభ్యమవుతుంది. కాని ప్రస్తుతం ఈ ముడి పదార్థమంతా ఇతర రాష్ట్రాలకు పంపబడుతూ అచ్చటి కాగితం, రబ్బర్, చక్కెర, రసాయనిక పరిశ్రమలకు వినియోగపడుతున్నది. అందుచేత ఇందుకు సంబంధించిన ఖనిజ పరిశ్రమను యిక్కడివి నెలకొల్పినట్లయితే, సుమారు 800 మందికి ఉపాధికలుగుతుంది.

కడపజిల్లాలో మేలిరకం ఆస్‌బెస్టాస్ లభ్యమవుతుంది. ఆస్‌బెస్టాస్ వస్త్రాలు, ఎలెక్ట్రికల్ ఇన్‌సులేటర్లు, రేకులు మున్నగు వాటిని తయారుచేయుటకు ఈ పరిశ్రమను స్థాపించాలి.

కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో బార్‌టైట్సు ఖనిజంబాగా దొరుకుతుంది. స్ఫటికకే కొత్తగూడెంవద్ద ఒక యూనిట్ వుంది. కడపలో మరోయూనిట్ స్థాపించ ఉన్నారని తెలుస్తున్నది.

ఆస్‌బెస్టాస్‌గనులలో ఈడొలెమైట్ గూడా ఎక్కువగా లభ్యమవుతుంది. మాస్టిక్ పెంకులు రసాయనిక ఎరువు మొదలైనవాటిల్లో దీనిని వినియోగించవచ్చును. ఇలాంటి పరిశ్రమను యిక్కడ నెలకొల్పడం అవసరం.

కెమికల్సు, వెంటొనైట్ మున్నగువాటికి ఉపయోగపడే వివిధరకాల మట్టి రాయలసీమజిల్లాలలోని 3 జిల్లాలలో ఎక్కువగా దొరుకుతుంది. వీటినుపయోగించి సిరమిక్ పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చును.

ఇవిగాక, రాగి, తగరం, వజ్రములున్నవి. కేంద్రప్రభుత్వం శ్రద్ధవహించి వీటి పరిశీలనకు తగు ఏర్పాట్లు గావించాలి.

సిమ్మెంటు పరిశ్రమకనువైనరాయి కడపజిల్లాలో విస్తారంగా లభ్యమవుతుంది. యెర్రగుంట్లలో భారీ కర్మాగారాన్ని స్థాపించి సిమ్మెంటు పరిశ్రమను అభివృద్ధి చేయాలి. పెండ్లిమర్రివద్ద ఇనుముశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలి. ముడిఇనుము లభ్యమగును గాన, ఈ పరిశ్రమఅభివృద్ధికి అవకాశంవుంది.

కాగితపు పరిశ్రమకు ఉపయోగపడు వెదురు, కర్ర ఎక్కువగావుంది. కర్నూలుజిల్లాలోని తిరుమెట్టవద్ద ఈ కర్ర నుపయోగించి పంటచుస్సుల కాగితం ఉత్పత్తిచేయు మిల్లునొకదానిని నెలకొల్పడం అవసరం.

రాయలసీమప్రాంతంలో వేరుశనగ పంటను జాస్తిగా పండిస్తారు. మరికొన్ని వనస్పతి ఫ్యాక్టరీలను ఈ ప్రాంతంలో ఏర్పాటుచేయుట ముఖ్యం. వేరుశనగనుండి బలవర్ధకమైన బిస్కెట్లు ఆహార పదార్థాలను తయారుచేసే పరిశ్రమను నెలకొల్పవచ్చును.

రాయలసీమలో ప్రత్తివిత్తులు హెచ్చుగా లభ్యమగుచున్నందున, వీటినుండి నూనె, పశుపోషక పదార్థాలను తయారుచేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలి.

ప్రస్తుతం చిత్తూరులో మాత్రమే ఒక చక్కెరమిల్లువుంది. చిత్తూరుజిల్లాలో పండించే చెరుకుసుగూడా ఆఫ్యాక్టరీ వినియోగించుకోజాలకపోతున్నది. 1500 టన్నుల శక్తిగల చక్కెర ఫ్యాక్టరీలను చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలలో మూడింటిని నెలకొల్పాలి.

విద్యుత్ వినియోగంలో రైతులకు సౌకర్యాలు

విద్యుత్ వినియోగం విషయంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రభుత్వం తగు వెసులుబాట్లు చూపడం ఎంతైనా అవసరం.

క్రొత్తగా విద్యుచ్ఛక్తిని వినియోగించుకొను గ్రామాలలో ప్రతి వినియోగదారూ రు. 2 వేల 300 లు అప్పుగా చెల్లించవలసి వుంటుంది.

ఇదివరలో విద్యుచ్ఛక్తి లభ్యమవుతున్న గ్రామాలలో ఒక వెయ్యిరూపాయలు ఋణంగా ఇవ్వవలసి వుంటుంది. భూమి తనఖా బ్యాంకు ద్వారా ఈ డబ్బు యిస్తారు. 5 సంవత్సరాల తర్వాత, 6 శాతం వడ్డీతోసహా వ్యవసాయ వినిమయదారుకు తిరిగి చెల్లించవలసివుంటుంది. రు. 125 లు విరాళంగా యివ్వవలెననే నిబంధన వుంది. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమగుటవల్ల దీనిని వర్తింపజేయరాదు.

నిస్తరణ పథకాలు లాభసాటిగా వుండిపోవాలంటే 12½ శాతం రెవిన్యూ ఆదాయం, వస్తేనేగాని అది అమలు జరుపబడవన్నారు. కాని దానిని కనీసం 10 శాతానికైనా తగ్గించవలసి వుంటుంది.

ఇదివరలో విద్యుచ్ఛక్తి వచ్చిన గ్రామాల

(మిగతా 11 వ పేజీలో)

శ్రీ జె. వేమయ్య
(కార్యదర్శి)



శ్రీ జి. రంగారెడ్డి
(ఉపాధ్యక్షులు)



శ్రీ ఎస. సుబ్బరామయ్య
(ఆహ్వాన సంఘ కార్యదర్శి)

ప్రజావసరాలదృష్ట్యా అటవీసంపదాభివృద్ధి

రాయలసీమ జిల్లాలలో అటవీశాఖ ప్రజల సంక్షేమానికి కృషి చేయాలేగాని, కేవలం పన్నులు వసూలు చేసే వ్యాపార సంస్థ కారాదు.

రాయలసీమజిల్లాలు తరచుగా క్షామాలకు గురియవుతున్నవి. ఇప్పటివున్న అడవులు స్థానిక ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చజాలక పోతున్నవి. గృహనిర్మాణాలకు కూడా తగిన కలప సామగ్రి కొరతగావుండి గ్రామీణ ప్రజలు ఇడుములలో నివసిస్తున్నారు. కడపజిల్లా నార్పు భాగాలనుండి రెవిన్యూ ఆదాయం పేరున కర్రలు మద్రాసుకు తరలించబడుతుండగా, పశ్చిమ ప్రాంతాలు ఇబ్బందులకు గురియవుతున్నవి.

ఉద్యోగులు రాయలసీమ ప్రాంతాలకు వేయడమంటే, ఒకరకమైన శిక్ష విధించడంగా పరిగణించేవారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరణతర్వాత కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నవి. ఫలితంగా సరిపాలనాయంత్రాంగం ఇతరచోట్లకంటే అసమర్థతనా పుండి ప్రజలకు ఉత్సాహానందంగా సేవచేయ జాలక పోతున్నది. ప్రత్యేకంగా అటవీశాఖ ఒక వ్యాపార

(మిగతా 11 వ పేజీలో)



శ్రీ పి. బసిరెడ్డి, ఎం. ఎల్. ఏ.
(ఆహ్వాన సంఘాధ్యక్షుడు, రాయలసీమ మహాసభ)

శ్రీ ఎం. కె. వి. రెడ్డి
(మహాసభ అధ్యక్షుడు)



శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య, ఎం. పి.
(మహాసభ ప్రారంభకులు)

ప్రభుత్వమే బావులను నిర్మించి సేద్యానికి నీటిపారుదల వసతిని కల్పించాలి

హెచ్చుగా నదులు, కాల్వలులేని రాయలసీమ జిల్లాలలో భూగర్భ జలాల వినియోగానికి అధికతర ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వమే బావులనిర్మాణం గావించాలి.

ప్రజలజీవిత ప్రమాణాన్ని పెంచుట కేవలం విదేశీసహాయంపై ఆధారపడుటవసరం లేకుండావేయ. ఉంపుకి ప్రణాళికలవల్ల్యంగాన్ని ది సాధ్యమైనంత త్వరలో సామాన్య ప్రజలకు తిను తిండి కట్ట సుడ్డ, వుండ ఇల్లు సమకూర్చ వలసి వుంటుంది. మనవున్న నీటివనరులను సద్వినియోగపరుచుకొనుటద్వారాని అభివృద్ధి సాధించుటకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి ... నీటివనరుల ను ఉపయోగించుటకు ... శక్తికి అవకాశం వుంటుంది.

నిలకడైన నీరు లేకుండా పంటలు పండించడం కష్టమవుతుంది. నీటివనరులు లేకుంటే పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుచేత పరీజలాలు లభ్యమైన ప్రదేశాలలో వ్యవసాయ ఇర్రిగేషన్ అభివృద్ధి కార్యక్రమాలు ఫలవంతమవుతాయి. అయితే భూగర్భ జలాలను గురించి పరిశోధన నాలిస్తున్నది. వివిధజిల్లాలలో వానలుయానా యుంటను సంబంధించినవారు మేరకు మనగాలిని తెలుస్తున్నది. ... కొన్నిప్రాంతాల భూగర్భజలాల వినియోగానికి నొప్పు బావులు నిర్మాణంగూడా తలపెట్ట తెలుస్తున్నది. ... ఉపయోగించుకోవాలి. ... బావుల నిర్మాణంగాని, సాధారణ బావుల ప్రత్యేకించి కొరత కుగాని వ్యవసాయదారులకు ఇది అర్థికస్తోమతులేదు. ఈ ప్రదేశ స్థితి మార్పునకు గురిఅవుతున్నాయి.

కావున నొప్పు బావులను, సాధారణబావులను ప్రభుత్వమే తన ఖర్చులతో నిర్మాణంచేసి ... ప్రయోజనంపొందే రాయలసీమ రైతాంగానికి ... సహాయం ... రైతులనుండి ... ప్రభుత్వం ...

రాయలసీమ ... ప్రయోజనం ... నిర్మాణానికి ... పూనుకోవడం అవసరం.

శ్రీ బి. వెంకటస్వామి
(సహాయ కార్యదర్శి)

కాల్వలద్వారా నీరు లభ్యపడని, నిరంతరకరువు కాటకాలకు గురిఅవుతున్న రాయలసీమ, ప్రాంతంలో భూగర్భజలాధారాల వినియోగానికి అధికతర ప్రాధాన్యం యివ్వవలసి వుంటుంది.

భారత భూగర్భ పరిశోధనశాఖ రాష్ట్రంలో



ప్రతి 1/2 కె. జి. ప్యాకెట్టు, ఒక స్టెయిన్‌లెస్‌స్టీలు స్పూను ఉచితముగా యివ్వబడును

శ్రీ పొణ్యాం యర్రమునిరెడ్డి
(ఆహ్వాన సంఘ ఉపాధ్యక్షులు)



శ్రీ కొప్పరపు సుబ్బరావు
(సహాయ కార్యదర్శి)



శ్రీ అంబటి గంగయ్యశెట్టి
(సహాయ కార్యదర్శి)

శ్రీ పోసా పెద్దవెంకటేశం
(ఆహ్వానసంఘ సహాయ కోశాధికారి)

మహాసభకు ప్రముఖుల శుభాకాంక్షలు

ఓ. పుల్లారెడ్డి, ఐ. సి. ఎస్. (రిటైర్డ్)
వైస్—ఛాన్సలర్.
వ్యవసాయ విశ్వవిద్యాలయం
(ఎ. పి.)
"డిల్‌కుష్"
హైదరాబాద్—4
7—5—,69.

రాయలసీమ సత్వరార్థికాభివృద్ధికి, క్షామ నివారణకు అగు చర్యలను రూపొందించే నిమిత్తం ఈనెల 7,8 తేదీలందు ప్రొద్దుటూరులో రాయలసీమ మహాసభను జరుపుతున్నట్లు మే 5 వ తేదీన మీరు వ్రాసిన లేఖ నాకెంతో ఆసక్తి కలిగించింది.

రాయలసీమ చాలాకాలంగా అనావృష్టి, క్షామ పరిస్థితులకు తరచు గురి అవుతూ ఉన్నందున, ఈ రెండు బాధలనివారణకు చేసే ప్రతి ప్రయత్నం ప్రశంసనీయమైనది.

మహాసభ జయప్రదం కావాలనీ, చర్చలు ఫలించి ప్రయోజనకరమైన సూచనలు రూపొందించబడగలవనీ, మహాసభ రూపొందించబోయే సూచనలు త్వరితగతిని అమలు పరచబడాలని ఆశిస్తూ నా హృదయ పూర్వక శుభాకాంక్షలను అందజేస్తున్నాను.

భవదీయుడు,
ఓ. పుల్లారెడ్డి

బి. ఎస్. రెడ్డి 'బొమ్మిరెడ్డి హౌస్'
11 మే 1969. 5, నార్త్‌బోగ్‌రోడ్,
టి. నగర్, మద్రాసు—17.
టెలిఫోన్ : 441839

ఈనెల 7, 8 తేదీలందు రాయలసీమ మహాసభను జరుపుతున్నట్లు మే 6 వ తేదీన వ్రాసిన మీలేఖ నాకెంతో సంతోషాన్ని కలిగించింది.

మహాసభ వైభవోపేతంగా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

జూన్ 4 వ మద్రాసులో నా మనుమరాలి వివాహసందర్భంగా వివాహం పనుల తొందరవల్ల ఆరోగ్య పరిస్థితుల వల్ల మీరు ప్రచురించబోయే ప్రత్యేక సంచికకు వ్యాసం వ్రాసి పంపే అవకాశం లేకపోతున్నందుకు క్షమిస్తారని ఆశిస్తాను. వివాహానంతరం సమయం చిక్కినా ఏదో ఒక చిన్న వ్యాసమైనా వ్రాసి పంపడానికి తప్పక ప్రయత్నిస్తాను.

హృదయపూర్వక అభినందనలతో
భవదీయుడు,
బి. ఎస్. రెడ్డి

డి. ఎస్. రెడ్డి,
రిటైర్డ్ వైస్—ఛాన్సలర్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాద్—7.
ఆంధ్రప్రదేశ్.
16 మే, 1969.

మే 13వ మీరు వ్రాసిన లేఖను చూచి సంతోషమైంది.

రాయలసీమ ఆర్థికాభివృద్ధి గురించి నేను చెప్పగలిగేది వ్రాస్తానికి ఎక్కువేమిలేకపోయినా, ప్రస్తుత నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఏదైనా వ్యాసం వ్రాసి పంపే అవకాశం లేకపోతున్నదని తెలియజేయడానికి నేనెంతగానో విచారించుచున్నాను. ఒక వ్యాసం వ్రాసిపంప వలసిందిగా మీరు నన్ను అడిగినందుకు కృతజ్ఞుడను. మహాసభ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

భవదీయుడు,
డి. ఎస్. రెడ్డి

రాయలసీమ మహాసభ సందర్భంలో మా ఖాతాదారులకు శుభాకాంక్షలు



శ్రీ వేంకటేశ్వర వస్త్రాలయము, కడప

తంతి: YARN MILLS — ఫోను: 134, 137

ఆంధ్ర కాటన్‌మిల్సు లిమిటెడ్

20 మరియు 40 నెంబరు క్వాలిటీ నూలు తయారుచేయువారు

రిజిస్టర్డు ఆఫీసు అండ్ మిల్సు
శ్రీనివాసనగర్
పో. బా. నం. 5
ప్రొద్దుటూరు పి. ఓ.
కడపజిల్లా (ఆం. ప్ర).

శ్రీనివాస ఆటో కార్పొరేషన్

డీలర్లు:
మోటారు స్పేర్లు అండ్ ఆయిల్ ఇంజన్‌స్పేర్లు
మైదుకూరు రోడ్డు
ప్రొద్దుటూరు
ఫోన్: నెం. 164

పంటి శుభ్రత, చిగుళ్ళ పటుత్వము, దంతవ్యాధి నివారణకు

శివానంద పండ్లపొడి వాడండి

ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్సు:
పుట్టా రంగయ్యశ్రేష్ఠి సన్స్,
కడప ఫోన్ 276.

రాయలసీమ మహాసభకు విచ్చేసియున్న ప్రజా నాయకులకు సుస్వాగతము

రాయలసీమ మహాసభ లక్ష్యం శాశ్వత క్షామ నివారణ ప్రత్యేక హక్కులు ... రాష్ట్రవాంఛ కాదని సోదరాంధ్రులు గుర్తించ ప్రార్థన.

మహాసభ జయప్రదము కావలెయునని ఆకాంక్షలతో

శ్రీరామా ట్రేడింగ్ కంపెని

వేరుశెనగనూనె, పిండి ఉత్పత్తిదారులు

ఫోన్లు: 7, 225 ప్రొద్దుటూరు

పార్టనర్స్ :
యెలిశెట్టి వెంకట సుబ్బయ్య
దేవరశెట్టి సుబ్బరాయుడు
కామిశెట్టి సుబ్బారావు
వెలాపూరు చిన్న సుబ్బారెడ్డి
సరాల దాలిరెడ్డి
గౌరు తిరుపతి రెడ్డి

రాయలసీమ మహాసభ మహత్తర విజయానికి మా శుభాకాంక్షలు

శ్రీ లక్ష్మి ఏజెన్సీస్

డిస్ట్రిబ్యూటర్స్ : ఇంపీరియల్ టుబాకో కంపెనీ, ఆఫ్ ఇండియా లిమిటెడ్ ...

స్టాకిస్ట్సు : హైదరాబాద్ ... లిమిటెడ్ ...
... ఇండియా ... లిమిటెడ్ ...
... ఇండస్ట్రీస్ లిమిటెడ్ ...
... రోడ్ :: ప్రొద్దుటూరు :: ...



విజయవాడలో
వైశ్య బ్యాంకు లిమిటెడ్
బ్రాంచి ప్రారంభించు శుభసమయమున
మా శుభాభినందనలు
యల్. చిమన్‌లాల్
మాన్యుఫాక్చరర్స్ రిప్రజెంటేటివ్‌లు
మహబూబ్ గంజ్ - హైదరాబాద్

వైశ్య బ్యాంకు లిమిటెడ్
విజయవాడ బ్రాంచి ప్రారంభ శుభసమయమున
మా శుభాభినందనలు
ప్రభుదయాల్ రామానంద్
దాల్, రైస్ అండ్ ఆయిల్ మిల్స్,
కమీషన్ ఏజంట్సు,
ముక్తియార్ గంజ్ - హైదరాబాద్

★
నేడే ప్రారంభం
మా
విజయవాడ
బ్రాంచి
(నెం. 11-25-204, మెయిన్ రోడ్,
(విజయవాడ)
★
వైశ్య బ్యాంక్ లి.,
R.O. అవెన్యూ రోడు, బెంగళూరు-2

విజయవాడలో
బ్రాంచి ప్రారంభోత్సవ సమయమున
వైశ్య బ్యాంకు లిమిటెడ్ వారికి
మా శుభాకాంక్షలు
వి. వి. జగదేశ్వర్‌రావు & కం.,
బ్యాంకర్స్ అండ్ కమీషన్ ఏజంట్సు,
7-12-905, హిస్సంగంజ్, సికింద్రాబాద్

రైతులకు సౌకర్యాలు

(ఎ పేజీ తరువాయి)

...వార్లకు రు. 30 వేలు మంజూరుచేసినప్పటికీ, మూసి నది బోరింగ్ ఇంజనీర్ల పనులు అమలు జరపడానికి అవకాశం వుంటుంది. రాయలసీమ ప్రాంతాలలో రు. 50 వేలవరకు పనులు సాగించేందుకు అధికారం ఇవ్వవలసి వుంటుంది.

వ్యవసాయానికి యూనిట్ రేటు ప్రస్తుతం 12 పైసలు. ఇది చాలా ఎక్కువగా వుంది. కావున 8 పైసలకు తగ్గించాలి.

విద్యుచ్ఛక్తి రెవిన్యూ కార్యాలయాలను ప్రొద్దుటూరు, గుంతకల్లు, నంద్యాల, కాళహస్తి ప్రదేశాలలో నెలకొల్పాలి. ఒక్క గుంటూరు జిల్లాలోనే నరసరావుపేట, గుంటూరు, బాపట్ల, తెనాలి 4 చోట్ల అలాంటి కార్యాలయాలు వున్నవి.

ఆంధ్రలో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు 4 చోట్ల ఆపరేషన్ సర్కిళ్ళు వున్నవి. తెలంగాణాలో హైదరాబాద్ నగరం, రూరల్, వరంగల్లు, నిజామాబాద్ 4 చోట్ల వున్నవి కాని మొత్తం రాయలసీమ మొత్తంలో ఒక్క ఆపరేషన్ సర్కిల్ మాత్రం అనంతపురంలో వుంది. రాయలసీమ సత్వరాభివృద్ధికి కనీసం యింకా 2 సర్కిళ్ళను మంజూరు చేయాలి.

రాయలసీమకు తెప్పించదలచిన విద్యుత్ పరికరాలు ఆంధ్ర తెలంగాణాలకు ఎక్కువగా ఉడటం విచారకరం. వాటిని అప్పుడే క్రొత్త డివిజనులు మంజూరు చేయాలి.

కడప జిల్లాలోవున్న 2 డివిజనులలో ఒక దానిని ఎక్కువ తాలూకా అవసరంనిమిత్తం ప్రొద్దుటూరుకు మార్పు చేయాలి.

ఈ ప్రాంత అభివృద్ధికి వెంటనే ఈ దిగువ చర్యలు తీసుకోవాలి.

ప్రతి జిల్లాకు బొంబాయి వ్యవసాయార్థిక సంస్థద్వారా ఒక కోటి రూపాయలు అప్పుగా మంజూరు చేయాలి. ఇలా 5 సంవత్సరాలవరకు ఆ మొత్తంమేరకు అప్పు ఇవ్వడం కొత్త సాగించాలి.

ఇవిగాక వ్యవసాయ పనులకుగాను, భూమి తనఖా బ్యాంకుల ద్వారా రు. 50 లక్షల ఋణాలు లభ్యమగునట్లు చూడాలి. సంఘ బడ్జెట్‌లో కేటాయింపులుగాక అదనంగా రైతులకు ఈ అప్పులను మంజూరు చేయవలసి వుంటుంది.

ఒక హెచ్. పి. విద్యుచ్ఛక్తికి కనీస ధర 20 నెలనుండి 30 లకు పెంచారు. ఒక్క ఏడాదిలోనే ఆ మొత్తాన్ని రు. 50 లకు పెంపుదల చేశారు. మదరాసులో ఒక హెచ్. పి. కి రు. 20 నెలు మాత్రమే వసూలు వుండి అందుచే రాయలసీమకు ఆ రేట్లకు రు. 20 నెలకు తగ్గించాలి.

అటవీసంపదాభివృద్ధి

(ఎ పేజీ తరువాయి)

...శాఖగా వుండిపోయింది. ప్రజల ఇబ్బందుల శాఖ వున్నా, పన్నులు వసూలు చేయ పే వారి ప్రధాన పనిగా కనుపిస్తున్నది.

రాయలసీమ జిల్లాలలోని అటవీశాఖను ఒక సంక్షేమశాఖగా ప్రకటించాలి. కడప, కర్నూలు జిల్లాలనుండి లభించిన రెవిన్యూ ఆదాయాన్ని మెట్ల జిల్లాలలో ఇంకా చెట్లు నాటడానికి వినియోగించాలి.

తెలంగాణాలోని హైదరాబాద్, మెదక్ జిల్లాలలో, ఆంధ్ర ప్రాంతంలోని పశ్చిమ గోదావరిలో సహజ తోటలు పెంపకానికి బుల్‌డోజర్ల ఉపయోగించి, భూములను చదును చేస్తున్నారనీ, అందులో కాగితపు పరిశ్రమకు కావలసిన చెట్లను భారీఎత్తున పెంచుతున్నారనీ తెలుస్తున్నది. ఆవిధంగా అనంతపురం, కడప జిల్లాలలో అనేక రిజర్వు భూములలో యంత్రాలను వినియోగించి నంట చెంకును పెంచి స్థానిక ప్రజల అవసరాలను తీర్చవలసి వుంటుంది.

కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో పెరిగే వెదురు బొంగులు రాయలసీమ అవసరాలకు సరిపోతాయి. కాని ఆ అడవులను ఏ పి పి మిల్లులకు 30 సంవత్సరాల దీర్ఘకాలిక కౌలుకు ఇవ్వడం మూలాన, ఖరీదు పెరగడమేగాక, వాటి కొరత ఏర్పడింది.

పారిశ్రామికంగా ఎంతో వెనుకబడివున్న రాయలసీమలో కర్నూలులో కాగితపు పరిశ్రమను నెలకొల్పడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచించదో అర్థంకాదు. పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలో కలిసివున్నప్పుడు గాజులపల్లిలో గాని, వెలుగోడులో గాని ఒక చిన్న కాగితపు పరిశ్రమను నెలకొల్పాలని కొన్ని ఆలోచనలు, పరిశీలనలు జరిగినవి. కాని కర్నూలు జిల్లాలో లభ్యమయ్యే వెదురు మొత్తం 15 వేల టన్నులు మాత్రమే వుంటుందనే అప్పు అంచనాతో ఆ పరిశ్రమ స్థాపన విరమించినట్లు తెలుస్తున్నది.

నల్లమల అడవుల్లో సాలీనా 50 వేల టన్నుల వెదురు లభ్యమవగలదనీ, ఒక మధ్య తరహా కాగితపు ఫ్యాక్టరీని యిక్కడ స్థాపించవచ్చుననీ స్పష్టపడుతున్నది. ఎ పి పి మిల్లు విస్తరణకు దీర్ఘకాల కౌలు ఇవ్వకుండావుంటే, ఇది సాధ్యమయ్యేది. దీనిని సరిచూస్తు కొనేందుకు మహోపరిశ్రమను ఇక్కడ విధిగా నెలకొల్పడం ముఖ్యం.

కడప జిల్లాలో లభ్యమగు ఆస్బెస్టాస్ గనులనుండి 80 శాతం తీర్చగలుగుతున్నది. పులివెందులవద్ద రేకులను తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించవచ్చును. అవశ్యకతపురం, కడప జిల్లాలలో విస్తారంగా దొరుకుతున్న బారైట్స్ కలకత్తా, ఇదితర ప్రాంతాలకు ఎగుమతి చేయబడ తున్నది. కడప జిల్లాలో వెలికితీసే సల్ఫేట్‌ను ఉపయోగించే ఫ్యాక్టరీ నొకదానిని స్థాపించాలి.

రాయలసీమ మహాసభకు మా శుభాకాంక్షలు

చిమ్మని శ్రీరాములు
మాజీ మున్సిపల్ కౌన్సిలరు
మాలుతుద్యాని ఊరు
ప్రొద్దుటూరు.

ఫోన్ : 41
శ్రీ వాసవి ఆయిల్ కంపెనీ,
కమీషన్ ఏజెంట్సు మరియు ప్రోసెస్సు
ప్రొద్దుటూరు.
(బ్రాంచి : 48, గోడౌన్ వీధి, మద్రాసు)

ఫోన్ నెం : 216
కాంతే హాల్
మరియు
శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ అండ్ సౌండ్
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం : 288
అప్పర్‌క్లాస్ సెంటర్
మార్కెట్టు రోడ్డు,
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం : 131
శ్రీ బాలాజీ ఎలెక్ట్రికల్స్
ప్రొప్రైటర్ ఎం. ఆర్. సురేంద్ర
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం: 177
శ్రీ వెంకటేశ్వర ఎలెక్ట్రికల్స్ అండ్ జనరల్ స్టోర్సు
మండి బజారు,
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం : 227
శ్రీ వెంకటేశ్వర జ్యూయలరి మార్టు
ప్రొప్రయిటరు : శ్రీ సిట్యాల
వెంకటసుబ్బయ్య కుమారుడు
నారాయణప్ప, ప్రొద్దుటూరు.

ఫోన్ నెం : 270
శ్రీ వెంకటేశ్వర లాడ్జి
శివాలయం వీధి
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం : 66
నారాయణ సుబ్రహ్మణ్యం
బ్యాంకర్ అండ్ ల్యాండ్‌లార్డు
ప్రొద్దుటూరు

కొప్పర్తి రామలింగయ్య
జ్యూయలర్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం : 202
సౌందర్య సిల్కుహౌస్
(భాగస్తులు — కేతేపల్లి సుబ్బరాయుడు, వరసింహారావు, ఆంజనేయులు, జె. వి. సుబ్బారావు)
ప్రొద్దుటూరు.

వాసు బ్రదర్సు
ప్రొద్దుటూరు

ఫోన్ నెం: 218
శృంగార ఫ్యాన్సీ సిల్కుహౌస్
రీటైల్ క్లాత్ మర్చంట్స్,
శివాలయం వీధి
ప్రొద్దుటూరు.

న్యూ నవయుగ
మిలిటరీ హోటల్
(ప్రొప్రైటర్ : పి. కృష్ణారెడ్డి)
ప్రొద్దుటూరు.

రాయలసీమ మహాసభ మహత్తర విజయమునకు
మా హృదయపూర్వక శుభాకాంక్షలతో:
తల్లం అండ్ సన్స్
కాటన్ మర్చంట్సు
10—2—289/80 "రాజవిల్లా"
హైదరాబాద్—28
తంతి: THALLAM, ఫోన్: 36319

ఫోన్ నెం: 18
భారతి అండ్ కంపెనీ
అగ్‌మార్కు నెయ్యి
గ్రేడింగ్ స్టేషన్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం: 179
టూరిస్టు లాడ్జి
ప్రొద్దుటూరు

సారథి ప్రెస్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం : 19
విజయ ట్రేడింగ్ కంపెనీ
ఆయిల్ అండ్ కాటన్ బ్రోకర్స్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం : 268
శ్రీ వెంకటేశ్వర మెడికల్ స్టోర్సు అండ్ ఏజెన్సీస్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం 30
శ్రీ శ్రీనివాస లారీ ట్రాన్స్‌పోర్టు
హెడ్ ఆఫీసు ప్రొద్దుటూరు,
బ్రాంచి మద్రాసు
ప్రొప్రైటరు:
జి. వెంకటస్వామి & బ్రదర్

బాలాజి కంపెనీ
అగ్ మార్కు గీ మర్చెంట్సు
ముద్దనూరు ఆర్.ఎస్.

దుర్గా ప్రింటింగ్ ప్రెస్
ప్రొప్రైటర్ :
పి. ఆర్. మునిరెడ్డి
ప్రొద్దుటూరు

రాయలసీమ మహాసభ విజయం సాధించాలని కోరుచున్నాము
యిడమడక పకీరయ్య అండ్ సన్స్
గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్స్
ప్రొద్దుటూరు

ఫోన్: నెం. 218
శృంగార ఫాన్సీ సిల్క్ హౌస్
రీటైల్ క్లాత్ మర్చంట్స్
స్టాల్ నెం. 3, శివాలయంవీధి
ప్రొద్దుటూరు (ఆం. ప్ర.)

ఫోన్ నెం : 26
మెడికల్ ఎంపోరియం
ప్రొద్దుటూరు

EYE COLD LOTION
MEDICATED
PYORROHEA LOTION
IODINE OINTMENT
MANUFACTURERS
THE EYE COLD LOTION DEPOT
P. B No. 2
PRODDATUR

ప్రొద్దుటూరు మండి మర్చంట్స్ అసోసియేషన్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం : 25
హాజీ కె. సయ్యద్ ఖాదర్‌సాహెబ్
ప్రొప్రయిటర్ :
రౌనక్ పిక్చర్ ప్యాలెస్
ప్రొద్దుటూరు

ఫోన్ నెం 174
ప్రొద్దుటూరు ప్రజలు గత 10 సం.లుగా తోడ్పాటు చూపినందులకు కృతజ్ఞతాంజలి
బి. పి. రామనారయ్య, బి. కాం.,
ఇన్‌కంటాక్స్ ప్రాక్టీషనరు,
ప్రొద్దుటూరు.

ఫోన్ నెం 14
ముడియం ఆయిల్ కంపెనీ
(గ్రౌండ్‌నట్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరర్స్)
(భాగస్తులు : ముడియం సీతారామయ్య ముడియం ఓబయ్యశెట్టి, ముడియం కృష్ణమూర్తి)
ప్రొద్దుటూరు.

న్యూ ఆనంద భవన్
స్థాపితము : 1916
శాకాహార భోజన వసతి గృహము
శివాలయం వీధి,
ప్రొద్దుటూరు.

నవరత్న కెమికల్ డైమండ్‌వర్క్సు
పెద్దశెట్టివీధి
తిరుచురాపల్లి-8.

"బెల్జియం స్టార్"
"బ్లూజాగర్ రజియా" వజ్రములు
తయారు చేయువారు :
తాజ్ మహల్ డైమండ్ కంపెనీ
తిరుచిరాపల్లి—8.

"అత వజ్రములు"
తయారుచేయువారు :
కె. ఎస్. రామకృష్ణయ్య అండ్ బ్రదర్
జాఫర్‌షా వీధి,
తిరుచురాపల్లి—8.

వేదాంతం టెక్స్‌టైల్స్
ప్రొప్రైటర్ : యం. వెంకట రెడ్డి,
హ్యాండ్‌లూం సారీస్ మర్చంట్
19/25 రామేశ్వరం రోడ్డు
ప్రొద్దుటూరు .
వేదాంతం యారన్ ట్రేడర్స్
10—ఎ, తులశింగం వీధి, మద్రాసు—21

వైశ్య బ్యాంకు లిమిటెడ్
విజయవాడ బ్రాంచి ప్రారంభోత్సవ శుభసమయమున వారికి మా హృదయపూర్వక శుభాభినందనలు
పావన్ ఆయిల్ మిల్సు
15—2—673, కిషన్‌గంజ్,
హైదరాబాద్.

లోకుల కుసుమయ్య అండ్ బ్రదర్స్
బ్యాంకర్సు అండ్ కమీషన్ ఏజంట్సు
మహంకాళి స్ట్రీట్ - సికింద్రాబాద్ వారు
వైశ్య బ్యాంకు లిమిటెడ్
విజయవాడ బ్రాంచి ప్రారంభ శుభసమయమున
తమ హృదయపూర్వక అభినందనలు
తెలియజేయుచున్నారు.

వైశ్య బ్యాంకు లిమిటెడ్ వారు
తమ బ్రాంచిని విజయవాడలో ప్రారంభించు శుభసమయమున మా హృదయపూర్వక అభినందనలు
రాగోర్ అలైడ్ ఏజన్సీస్
గాడ్రెజ్ సబ్బులు, టాయిలెట్ల డిస్ట్రిబ్యూటర్లు
హిమయత్‌నగర్, హైదరాబాద్-29.

వైశ్య బ్యాంకు లిమిటెడ్
వారు
విజయవాడలో బ్రాంచి ప్రారంభించు శుభ సమయమున మా శుభాభినందనలు
చిత్రాణి
(ఫిలిం అసోషియేట్స్)
921, మహాత్మా గాంధి రోడ్, సికింద్రాబాద్

విజయవాడ బ్రాంచి ప్రారంభోత్సవ శుభసమయమున
వైశ్య బ్యాంకు లిమిటెడ్
వారికి మా శుభాభినందనలు
తోటారాం పాపాలాల్
క్లాత్ మర్చంట్సు
అబిడ్‌రోడ్ - హైదరాబాద్

వైశ్య బ్యాంకు లిమిటెడ్
వారు
విజయవాడలో తమ బ్రాంచి ప్రారంభించు శుభ సమయమున
మా హృదయపూర్వక శుభాకాంక్షలు
అశోక ఆటోమొబైల్స్
అఫ్జల్‌గంజ్, హైదరాబాద్

వైశ్య బ్యాంకు లిమిటెడ్
విజయవాడ బ్రాంచి ప్రారంభోత్సవ శుభసమయమున వారికి మా హృదయపూర్వక అభినందనలు.
★
దయారాం మెహతారాం
బ్యాంకర్సు అండ్ కమీషన్ మర్చంట్సు
ఉస్మాన్‌గంజ్ - హైదరాబాద్

వైశ్య బ్యాంకు లిమిటెడ్
వారు
విజయవాడలో బ్రాంచి ప్రారంభించు శుభ సమయమున
మా హృదయపూర్వక అభినందనలు
మురారిలాల్ సత్యనారాయన్
జనరల్ మర్చంట్సు అండ్ కమీషన్ ఏజంట్సు
ముక్తియార్‌గంజ్, హైదరాబాద్

వైశ్య బ్యాంకు లిమిటెడ్
వారు
విజయవాడలో బ్రాంచి ప్రారంభించు శుభసందర్భమున మా శుభాకాంక్షలు
దాదువాయి కిష్టయ్య
జనరల్ అండ్ కమీషన్ మర్చంట్సు
ఉస్మాన్‌గంజ్ - హైదరాబాద్.

విజయవాడలో
బ్రాంచి ప్రారంభించు శుభ సమయమున
వైశ్య బ్యాంకు లిమిటెడ్ వారికి
మా శుభాభినందనలు
షివశంకర్
దాల్ అండ్ ఆయిల్ మిల్సు
ముక్తియార్‌గంజ్ : : హైదరాబాద్

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	ఏజంటు ద్వారా రు. పై.	పోస్టు ద్వారా రు. పై.
ఒక నెలకు	3—75	4—50
3 నెలలకు	11—25	13—40
6 నెలలకు	22—25	26—80
1 సంవత్సరానికి	44—50	53—60

ఈ రేటు చందా అడ్వాన్సుగా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

ఎంత వేడిగా వుంది!

సోష వచ్చి పడి పోతారా?

వెంటనే ఎక్కువ శక్తిని పొందుటకు గ్లాకోస్‌ఫేజ్-డి తీసుకోండి

(దానితో పేదదేశ్ఫె గ్లూకోజ్ పానీయమును తయారు చేసుకోవచ్చును)



మీకు ఉత్సాహము. చురుకుతనము వస్తుయి

గ్లాకోస్ఫేట్-డి తక్షణము శక్తి నిచ్చే శుద్ధమైన గ్లూకోజ్. ఇది విటామిన్-'డి' కాల్షియమ్ మరియు ఫాస్పరస్ చేర్చి ఎక్కువ పోషకవంతంగా చేయబడినది.

Glaxo

గ్లాక్సో

గ్లాక్సో లేబరేటరీస్ (ఇండియా) లిమిటెడ్ యొక్క విభాగము

డాక్టర్ ఏని బెసెంట్ రోడ్, వర్లీ బొంబాయి-18 దర్యాకి

ట్రేడ్ మార్కు యొక్క రిజిష్టర్డ్ ఉపయోగదారులు

HTA-GLD 9038

జాతీయ చదరంగంలో వాచా, గాలీబులకు స్థానం

బెంగుళూరు, జూన్ 8: ఇక్కడ జరిగిన జాతీయ 'బి' చదరంగం పోటీలు నిన్న ఇక్కడ పరిసమాప్తమయ్యాయి. హైదరాబాద్ నుండి స్టేట్ ఆటగాళ్ళుగా వెళ్ళిన ఆంధ్ర ప్రతినిధులు వాచా, నసిరుద్దీన్ గాలీబు నవంబరులో జరుగనున్న జాతీయ చాంపియన్ షిప్పుకు అర్హత పొందారు.

ఆఖరి రవుండులో వాచా, శివచరణదాస్ దేవగన్ (ఢిల్లీ)తో వోడగా, దేవగన్‌కు ప్రథమ బహుమతివచ్చింది. వాచాకు మూడవ స్థానం దక్కింది.

ఈ క్రిందివారుకుంది (వరుస క్రమంలో) జాతీయ చాంపియన్ షిప్పుకు అర్హత పొందారు. శివచరణదాస్ దేవగన్, యం. ఆర్. వాహి, యం. వాచా, హెచ్. హసన్, ఆర్. వి. దండేకర్, శాల్గ్రాం, యన్. సి. గాలీబు, కె. కె. శుక్లా, డి. సేట్.

మొదటి మూడు రౌండ్లలో అడలేక పాయింట్లు పోగొట్టుకుని, బెంగాల్ ప్రతినిధి డి. సేట్ అర్హత పొందటం ఈ పోటీలలో ముఖ్య విశేషం.

మాజీ భారత చాంపియన్ ఆర్. యఫ్. మదన్, ఆంధ్ర చాంపియన్ డి. వి. రంగారావు, మైసూరు చాంపియన్ వజీద్‌సేట్ వైఫల్యం పొందినవారిలో ముఖ్యులు.

పక్షంరోజులపైగా స్విస్ పద్ధతిన జరిగిన పోటీలలో ఎక్కువ ఆటలు కొద్ది ఎత్తులలో డ్రా ఎత్తివేయడం శోచనీయం.

ఫ్రెంచ్ టెన్నిస్

పారిస్, జూన్ 8: ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్పులో వింబుల్డన్ చాంపియన్, రాడ్‌లావర్, హోల్యాండ్ రోజ్‌వాల్‌ను 6- 4, 6- 3, 6- 4,తో వోడించాడు. రోజ్‌వాల్ నాజ దోరణిలో ఆడినందున, పోటీలో పసలేకపోయింది.

స్త్రీల డబుల్సు ఫైనలులో హోల్యాండ్సు ఏన్‌జోన్స్, లేడ్ జతగా మార్గరెట్ కోర్టు, నాన్సీ రిచేను 6- 0, 4- 6, 7- 5 తో వోడించారు. ఈపోటీ 79 నిముషములసేపు ఉత్తేజంగా సాగింది.

మిక్సెడ్ డబుల్సు ఫైనలులో, రిచన్ మార్గరెట్‌కోర్టు జతగా మ్యాకూంబ్, మొఫిట్ కింగ్‌ను 7- 5, 6—4 తో ఓడించారు.

అసలు "గిరిజా" ను పట్టండి!

మీరు

"శ్రీ గిరిజా గైడ్సు"

కొనేటప్పుడు జాగ్రత్త పడండి

"గైడ్" అట్టపైన దాని రచన, ప్రచురణలను పరిశీలించండి!

రచన: శ్రీ బి. శోభనాచలం

ప్రచురణ: శ్రీ గిరిజావాణి పబ్లిషర్సు, విజయవాడ—1.

పసికందుల వెన్నెలచిందులు

శ్రీ గిరిజాగైడ్సు

3,4,5 తరగతులకు ప్రతిగైడునందు అన్నిసబ్జక్ట్సుఉంటాయి!

ఏదో మీప్రతి!



సుఖమైన వ్రాత!

అది

మెర్క్యూరీ పెన్సిలు

తోనే ఏర్పడుతుంది

దీని తరగతిలో ఇది మిక్కిలి శ్రేష్ఠమైనది

నల్లములు, రంగు ములుకులతో ఇండియా అంతటా పెద్ద 3, స్టేషనర్లందరివద్ద లభిస్తున్నవి

ఉత్పత్తిదారు:

ది మద్రాస్ పెన్సిల్ ఫాక్టరీ

సింగర్ వీధి, మద్రాసు-1.

రేడియో

మంగళవారం, జూన్ 10

శ.క. 1891 జ్యేష్ఠ 20

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉ: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా. 8—30 విజయవాడ వలె, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1- 40 చిత్రసీమ, 1- 50 తె. వా. సా: 5- 55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6- 25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6- 30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7- 00 తె. వా. 7- 30 లలిత సంగీతం, 7- 45 వార్తావాహిని, 8- 00 మీరు కోరిన పాటలు, 8- 30 సంగీత చర్చ, 8- 45 గానసుధ, 9- 15 తాళవాద్యకచేరి, 9- 30 విజయవాడవలె, 10- 35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6- 00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7- 00 తె. వా. 7- 45 సంగీత శిక్షణ, 8- 3వు విశాలాక్షి శిబిరం, మ: 12- 30 కార్మికుల కార్యక్రమము, 1- 00 వనితావాణి, 1- 50 తె. వా. సా: 5- 30 విశాలాక్షి శిబిరం, 5- 55 స్థానిక ప్రకటనలు, 6- 05 ప్రాంతీయ వార్తలు, 6- 25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6- 30 కల్పలత, 7- 00 తె. వా. 7- 15 పంట సీమలు, 7- 45 రేడియో వార్తావాహిని, (హైదరాబాద్‌నుండి రిలే), 8- 00 పేపి కోరు ప్రసంగం, 8- 15 ఢిల్లీనుండి రిలే, 9- 15 లలిత సంగీతం, 9- 30 అన్నవరపు రామస్వామి, వయొలిన్, 10- 35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉ: 6- 00 వందేమాతరం, మంగళగానం, 6- 30 నేటి కార్యక్రమ వివరణ, 6- 35 ఆరుల్‌నెక్కు, 6- 45 సంగీతామృతం, 7- 30 బి. కృష్ణమూర్తి, 8- 45 గీతమంజరి, 9- 15 కె. లలిత వీణ, 9- 45 రాజం పుష్పవనం, 10- 30 సావాళై, మ: 12- 00 కె. లలిత, వీణ, 12- 30 హెచ్. శంకర భాగవతార్, 1- 30 చిత్రగానం, 1- 45 వాద్యగోష్ఠి, సా: 5- 30 కార్మికుల కార్యక్రమము, 6- 15 కార్యక్రమ వివరణ, 6- 30 వాద్య సంగీతం, 6- 45 చిత్రగానం, 7- 30 వ్యవసాయదారులకు, 8- 45 వాద్య సంగీతం 9- 15 మనక్కాల్ ఎస్. రంగరాజన్, 10- 30 చిత్రగానం, 11- 00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉ: 6- 55 వందేమాతరం, మంగళధ్వని, 7- 00 తె. వా. 7- 30 మద్రాస్ ఎ. వలె, మ: 1- 40 మద్రాస్ ఎ వలె, 1- 50 తె. వా. సా: 6- 30 వీరయోధుడు, గాంధీజీ: హిందూ సనాతన అత మతంతో పోరాటము, ప్రసంగం, 7- 00 తె. వా. 7- 15 హెచ్. శంకర భాగవతార్, 7- 45 గీత మాలిక, 9- 15 ఢిల్లీనుండి రిలే, 10- 35 ప్రసార సమాప్తి.

డి పి ఎఫ్ పంపులు లక్షలాది ఆదనపు ఎకరాల భూమిని సాగునకు తెచ్చునవి



- అధికంగల అత్యధిక సామర్థ్యం
- నిరాటంకమైన పనితనం
- దీర్ఘకాల జీవితం (మన్నిక)
- నిక్కచ్చిమైన నడక



నిర్మించువారు:

DPF దండాయుధపాణి ఫౌండ్రి. ప్రైవేట్ లిమిటెడ్, కోయంబత్తూర్.

అమ్మే ఏజెంట్లు:

బాట్లీబాయ్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.

రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్.

మునిసిపల్ ఆఫీస్ రోడ్, విజయవాడ.

గగనయాత్రికుడే

నిర్ణయకర్త



గగనయానంచేసే వ్యాపారస్థుడు ఏదీ తన చేయి జారిపోయేవరకు ఆగడు. క్షణంలో ఒక నిశ్చయానికివచ్చి, తన వ్యాపారావసరాలను సమర్థవంతంగా నిర్వహించుకొంటాడు. అవసరమయిన తను ప్రత్యక్షంగా వుండటం కన్నా, మరేదీ పరిస్థితి మెరుగుపరచదని అతనికి తెలుసు. అది వెయ్యిమైళ్ళ దూరాన కానీయండి. అతన్ని, అక్కడికి అతని సత్వర నిర్ణయాలకోసం సరియైన వేళలో చేరుస్తుంది. కాలం వృధా చెందదు. ప్రయాణపు బడలిక అసలు వుండనే వుండదు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ద్వారా ప్రయాణంచేస్తే మీరు కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు గైకొనగలుగుతారు.

వ్యాపారదక్షులకు గగనయానమే పూలబాట

ఇండియన్ ఎయిర్‌లైన్స్ IA

IA-1482CM TEL

బ్రూక్ బాండ్ బ్రూ ఇన్‌స్టంట్

కాఫీ చికరి మిక్స్చరు



ఇది క్షణంలో అయేది! సమయం మిగిలిస్తుంది! డబ్బు ఆదా చేస్తుంది!

ఇదిగో ఇక్కడ ఉంది! బ్రూ—బ్రూక్ బాండ్ వారినుండి యిది క్రొత్త క్షణంలో అయే కాఫీ చికరి మిక్స్చరు.

బ్రూ తయారు చేయుట చాలా సులభం! బ్రూ క్షణంలో తయారవుతుంది! ఒక కప్పులో అర చెంచాడు వేసి వేడినీళ్ళు పొయ్యండి. రుచికై పాలు పంచదార కలపండి. నిజమైన కాఫీ చికరి సువాసనతో మీకు హాయి కొలిపే బ్రూ క్షణంలో తయారవుతుంది!

జ్ఞాపకం ఉంచుకోండి, హడావిడి గాని, గొడవగాని, వడపోయటంలో సమయ నష్టం గాని బ్రూ తో లేదు.

అదీగాక మీ రుచికి తగినట్లుగా, కప్పుకి కొంత హెచ్చు గాని తక్కువ గాని కలిపి తగు రీతిగా చేసుకోవచ్చును.

బ్రూ కొరకు అడగండి—కాఫీ చికరి ఎలా రుచించాలో తెలిసిన బ్రూక్ బాండ్ నిపుణులచే జాగ్రత్తగా కలుప బడినది.

బ్రూక్ బాండ్ వారిచే ఎంతో శ్రద్ధతో చేయ బడినది

ఆకర్షణీయమైన గ్లాస్ జాడీలలో బ్రూ మీకై వస్తు వున్నది.

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
★★ Regd. No. H-4

కె.హోర్ గారి
ఆయుర్వేద
మహాభృంగరాజ తైలము
వెంట్రుకలను రాలనీయదు
శిరస్సును చల్లగా నుంచును

ఆంధ్రప్రభ



సంపుటి : 34 సంచిక : 158 విజయవాడ 10-6-1969 మంగళవారం 6 పేజీలు: 12 పైసలు

తక్షణమే రాష్ట్రపతిపాలనకు అవకాశం లేదని ఢిల్లీవర్గాల వ్యాఖ్య

తెలంగాణా విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు శ్రీ జి మల్లిఖార్జున్ (శ్రీ చవన్‌కు కుడిపైపు వున్నవారు) ఇతర విద్యార్థి నాయకులతో కలిసి కేంద్ర హోంమంత్రితో ఆదివారంనాడు చర్చలు జరుపుతున్నప్పటి చిత్రం

సమగ్ర పరిశీలనకు తెలంగాణా వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి నివేదించే సూచన

న్యూఢిల్లీ, జూన్ 9—

తెలంగాణాలో ఆందోళనను వెంటనే విరమించవలసిందిగా హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ చేసిన విజ్ఞప్తివల్ల నిర్మాణాత్మకమైన సహకారం లభించవచ్చునని కేంద్రప్రభుత్వ వర్గాలవారు ఆశిస్తున్నారు.

తెలంగాణా సమస్యలపై మరికొంత సమగ్రముగా సంప్రతింపులు జరపడానికి హైదరాబాద్‌లోను, తెలంగాణాలో తక్కిన ప్రాంతాలలోను మామూలుపరిస్థితులు ఏర్పడేలా చేయడం, అవసరమని ఇక్కడ భావించబడుతున్నది.

ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్థిస్తూ రేపటి నుండి సమ్మె జరపడానికి తెలంగాణా ఎన్. జి. వోలు తీసుకున్న నిర్ణయాన్ని, శ్రీ చవన్ ప్రకటన దృష్ట్యా ఉపసంహరించుకునేదీ లేనిదీ పరిశీలించవలసి ఉంది.

శ్రీమతి ఇందిరాగాంధి రేపు కాబూల్‌నుంచి తిరిగి వచ్చిన వెంటనే శ్రీ చవన్ తెలంగాణాసమస్యనుగురించి ఆమెకు నివేదిస్తారు. ఆయన ఈ సమస్యపై తమ అభిప్రాయాన్ని కేంద్ర మంత్రివర్గానికి కూడా తెలియజేస్తారు.

అయితే బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దు చేయాలనీ, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలనీ తెలంగాణా ఆందోళనకారులు వెలిబుచ్చిన అభిప్రాయాలపై తక్షణమే చర్యతీసుకునే అవకాశం లేదు.

శ్రీ చవన్‌ను కలుసుకున్న తెలంగాణా ప్రతినిధులతో అనేకమంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వెల్లడించిన అభిప్రాయాలనుగురించినూ, ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం, అవసరమైతే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నట్లు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

అయితే అటువంటి పరిణామం ఏది సంభవించినా ప్రభుత్వ స్థాయిలోను, పార్టీస్థాయిలోను సమగ్రంగా చర్చించిన పిమ్మటనే జరగవచ్చునని కూడా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి చీలిపోయిన తెలంగాణా కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూండడం వల్ల, ఈ నెల చివరలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విదేశ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన తరువాత ఈ విషయాన్ని యావత్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పరిశీలిస్తుంది.

ప్రత్యేక తెలంగాణాకాంగ్రెస్ కమిటీఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఏర్పడిన చీలికలను గురించి, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో ఒక సీనియర్ సభ్యుడుగా శ్రీ చవన్ వర్కింగ్ కమిటీకి నివేదించవచ్చు.

తెలంగాణా సమస్యలపైన, ఆందోళనపైన సమగ్రమైన పరిశీలన జరిపారు. తనను కలుసుకున్న వివిధ వర్గాల నాయకుల మనస్సులలోని భావాలను ఆయన అవగాహన చేసుకోగలిగారు.

గత రెండు రోజులలోను హైదరాబాద్‌లో శ్రీ చవన్‌ను కలుసుకున్న ప్రతినిధి వర్గాలు ప్రభుత్వోద్యోగులలో ముఖ్యంగా ఎన్. జీ.వో లలో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల వారిమధ్య ఏర్పడిన కాఠిన్యాన్ని గురించి తెలంగాణా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోవడం గురించి ఆయనకు వివరించారు. అంతేకాక జంట నగరాలలోను, తెలంగాణాలో తక్కిన ప్రాంతాలలోను ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన భయాందోళనలను కూడా హోం మంత్రి దృష్టికి తేవడం జరిగింది.

తెలంగాణా సమస్యలకు న్యాయమైన పరిష్కార మార్గాలు అన్వేషించే నిమిత్తం ప్రజల మనస్సులలో భయాందోళనలు తొలగించి మామూలు పరిస్థితులు సృష్టించవలసినదిగా హోంమంత్రి కొంతమంది నాయకులకువిజ్ఞప్తి చేసినట్లు తెలుస్తున్నది.

చట్టాన్ని వ్యతిరేకించి అల్లర్లకు దిగినవారి పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని ప్రజలకు తగు రక్షణ కల్పించలేదని కూడా కొంతమంది హోంమంత్రికి తెలియజేశారు.

ప్రత్యేక తెలంగాణా వాదులను అణచివేయడానికి ముఖ్యమంత్రి కొంతమంది గుండాలను తీసుకువచ్చారని తెలంగాణా ప్రతినిధివర్గాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణ సరియైనది కాదని ముఖ్యమంత్రి తోసిపుచ్చారు.

ప్రస్తుత పరిస్థితికి తెలంగాణా ప్రజా సమితి నాయకులు ముఖ్యంగా డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి కారకులని కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు.

శ్రీ చవన్ రెండు రోజులపాటు చర్చలు జరిపి ఆశాభావంకాని, నిరాశకాని లేకుండానే తిరిగి ఢిల్లీకిచేరుకున్నట్లు తెలుస్తున్నది. తరవాత వచ్చే పరిణామాలను ఆయన పరిశీలిస్తారు.

శ్రీ చవన్ రెండు రోజులు హైదరాబాద్‌లో తెలంగాణా వ్యవహారంపై వివిధ వర్గాల అభిప్రాయాలను, రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితిని తెలుసుకొని నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు.

బేగంపేటలో వీడ్కోలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 9: కేంద్ర హోం మంత్రి శ్రీ వై.బి. చవన్ నేటి ఉదయం ఒక ప్రత్యేక ఐ.ఎ.ఎఫ్. విమానంలో ఇక్కడ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీ వెళ్ళారు. ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి శ్రీ ఎల్.పి. సింగ్ కూడా వెళ్ళారు.

శ్రీ చవన్‌కు పుష్పమాలవేసి వీడ్కోలు ఇస్తూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి "మీరు ఇక్కడికి వచ్చినందుకు నా ధన్యవాదాలు"— అని అన్నారు.

ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సభ్యులను, మేయర్ శ్రీమతి కుముదినాయక్‌ను, చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎం.టి. రాజును, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఆత్మారావ్‌ను, పోలీస్ కమిషనర్ శ్రీ బి.ఎన్. కళ్యాణరావును, జిల్లా కలెక్టర్ శ్రీ నరసింగరాజును, ఎం.ఎల్.ఏ.లను, ఎం.పి.లను శ్రీ చవన్‌కు పరిచయం చేశారు.

విమానాశ్రయం వద్ద కేంద్ర హోం మంత్రికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చినవారిలో కేంద్ర మంత్రి శ్రీ కె. రఘురామయ్య, కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ జె.బి. ముత్యాలరావు, తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావు, శ్రీ కొండాలక్ష్మణ్ కూడా ఉన్నారు.

దీనికి ముందు రాజభవన్ వద్ద శ్రీ బ్రహ్మానందరెడ్డి శ్రీ చవన్‌తో కొంది

మిగతా 3 వ పేజీలో

రాజధానిలో విద్యుచ్ఛక్తి సరఫరాకు అంతరాయం
ఎలక్ట్రిసిటీబోర్డు పనివారల సమ్మె కారణంగా

హైదరాబాద్, జూన్ 9 : ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకొరకై సాగుతున్న ఆందోళనను బలపరుస్తూ, విద్యుచ్ఛక్తి బోర్డు పనివారు నేడు నిరవధిక సమ్మె జరిపిన కారణంగా, సికింద్రాబాద్‌లో దాదాపు సగ భాగమంతా అంధకారంతో నిండిపోయింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల కరెంటు సప్లయి ఆగి ఆగి వచ్చినందువల్ల వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో పని అంతా కార్మికుల సమ్మెవల్ల కాకుండా విద్యుచ్ఛక్తి సరఫరా నిలిచిపోయినందువల్ల స్తంభించిపోయింది. సమ్మెచేస్తున్న కార్మికుల స్థానే బోర్డులోని జూనియర్ ఇంజనీర్లు హోదాలోగల ఉద్యోగులు విద్యుచ్ఛక్తి సబ్‌స్టేషనులను నిర్వహిస్తున్నారు.

విద్యుచ్ఛక్తి సరఫరా నిల్చిపోయిన ప్రాంతాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయడానికై టర్బో గ్యాస్ యూనిట్లను బోర్డు వినియోగించింది. అట్టి యూనిట్‌ను ఒక దానిని ఉపయోగించడానికి యత్నింగా శ్రీ వాసుదేవరావు అనే అసిస్టెంట్ ఇంజనీరుకు ముఖంపైనా, చేతులపైనా శరీరం కాలి గాయాలు తగిలాయి.

రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలనీ, ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటు చేయాలనీ కోరుతూ భద్రాచలం థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన పనివారు సమ్మె చేసినట్లు ప్రజాసమితి వర్గాలద్వారా తెలిసింది.

కందవరం గ్రామంపై నక్సలైట్ల దాడిలో ఇద్దరి మృతి

గుంటూరు, జూన్ 9: నర్సరావుపేటకు 8 మైళ్ళ దూరంలోగల కందవరం గ్రామంపై గతరాత్రి కొంతమంది దుండగులు దాడి చేసిన సందర్భంలో ఇద్దరు మరణించారు. గతరాత్రి సుమారు 100 మంది బరిసెలు, నాటుబాంబులు, తుపాకులతో ఆ గ్రామంపై దాడి జరిపారు. వారు ఆ గ్రామం మాజీ సర్పంచ్ శ్రీ గౌతుహనుమరెడ్డి యింటిపై దాడిచేసి అతను నిద్రపోతుండగా మేల్కొల్పి బలవంతాన ఇనుపపెట్టె తెరిపించారు. అందులోని రెండు మూడువేల రూపాయల నగదు, రు 50 వేల విలువగల ప్రామిసరీ నోట్లు తీసుకువెళ్ళారు. తరువాత శ్రీ హనుమరెడ్డిని పొడిచి చంపారు. ఈ విషయం తెలియగానే గ్రామస్థులు చుట్టుముట్టడానికి ప్రయత్నించగా, వారిపై దుండగులు నాటుబాంబులు విసిరారు.

ఏసురత్నం అనే ఒక హరిజనుని 15 సంవత్సరాల కుమారుని ముఖంపై బాంబు ప్రేలగా అతను అక్కడికక్కడే మరణించాడు.

ఈ దాడి నక్సలైట్లు జరిపివుంటారని అక్కడి కాంగ్రెసు నాయకులు, గ్రామస్థులు తెలియజేశారు. పోలీసు సూపరింటెండెంటు శ్రీ జి. హనుమంతనాయుడు, కలెక్టరు పి.వి. శ్రీ టి.జె. సోలమన్, ఆర్.డి.వో. శ్రీ ఎస్. నాగభూషణం వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి దర్యాప్తు ప్రారంభించారు. (మ.వి)

సోంపేట తాలూకాలో నక్సలైట్ల ఆటకట్టించేందుకు చర్యలు
1800మంది అరెస్టు: భారీఎత్తున ఆయుధాల స్వాధీనం

శ్రీకాకుళం, జూన్ 9: పార్వతీపురం ఏజన్సీ ప్రాంతంలో వలెనే సోంపేట తాలూకాలో కూడా ఒక ప్రధానమైన కేంద్రాన్ని నెలకొల్పుకొన్న నక్సలైట్లు సోంపేట సర్కిల్‌లో ఐదు బందిపోట్లు, రెండు హత్యలు జరిపారు. నక్సలైట్ల చర్యలను అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యల సందర్భంలో ఇంతవరకు 1800 మందిని అరెస్టు చేసి 200 లైసెన్సు లేని తుపాకులను, అసంఖ్యాకంగా విల్లులు, బాణాలు, బల్లాలు, నాటుబాంబులు, బాంబులు తయారుచేసే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

నక్సలైట్ల సంచలనం ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులతో వారు సంఘర్షణకు దిగిన సందర్భాలలో ఇంతవరకు 25 మంది నక్సలైట్లు మరణించారు.

సోంపేట సర్కిల్‌లో తిరిగి నక్సలైట్ల ఉపద్రవం తలెత్తకుండా ఉండేందుకుగాను ప్రతి గ్రామంలోను 50 నుంచి 100 మంది సరకు సభ్యులుగల రక్షకదళాలు గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి దళము తిరిగి 4 నుంచి 5 బృందాలుగా విభజింపబడి గ్రామాలలో పోలీసుల సూచనల ననుసరించి గస్తీ తిరుగుతున్నారు. పోలీసు సంచారకదళాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెడుతూ రాత్రిళ్ళు అన్ని గ్రామాలలోను గస్తీ తిరుగుతున్నారు. పోలీసులు గస్తీ తిరిగే సందర్భంలో గ్రామరక్షక దళాలను సర్దుబాటు చేస్తారు. అనేక గ్రామాలలో సాయుధ పోలీసుదళాలు ఏర్పాటు చేయబడినవి. ఉత్తర విశాఖ జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ కె. వి. శ్రీరామకుమార్, శ్రీకాకుళం డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ జి. అబ్దుల్‌రహిం వివిధ గ్రామాలను సందర్శిస్తూ నక్సలైట్లు తిరిగి తలెత్తకుండా వుండేందుకు అవసరమైన చర్యలు గైకొంటున్నారు. నక్సలైట్ల చర్యలను అరికట్టేందుకు సోంపేట కేంద్రంగా ప్రత్యేకంగా ఒక డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు నియమింపబడ్డారు. నేరం దర్యాప్తు జరపడానికి మరో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ను కూడా అక్కడ నియమించారు. (మ.వి)

నక్సలైట్లకు తమిళనాడు ముఖ్యమంత్రి హెచ్చరిక

తిరుచ్చి, జూన్ 9: రాష్ట్రంలో నక్సలైట్లు దౌర్జన్య చర్యలకు దిగినట్లయితే చట్టం ప్రకారం వారిపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి నిన్న స్పష్టంగా హెచ్చరించారు.

ఎవరైనా సరే హింసాత్మక చర్యలు సాగించడాన్ని ప్రభుత్వం ఆమోదించదని, శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతుందని కరుణానిధి ఆయన అన్నారు.

రైల్వే స్టేషన్‌పై దాడి
రెండు రైళ్ళకు నిప్పు

హైదరాబాద్, జూన్ 9: దక్షిణ మధ్య రైల్వేలో చిన్న ఒక రైల్వేస్టేషన్‌పై దుండగులు దాడి జరిపి ధ్వంసం చేసినట్లు, రెండు రైళ్లకు నిప్పు పెట్టినట్లు తెలియవచ్చింది.

వికారాబాద్ సమీపానగల గొడగురూర్ స్టేషన్‌పై దాడిజరిపిన ఈ దుండగుల గుంపు గ్లాసు అద్దాలను పగులగొట్టారు. కేబిన్‌ను ధ్వంసం చేశారు. టెలిఫోన్లను, ఇతర పరికరాలను విధ్వంసం చేశారు. స్టేషన్‌మాస్టర్ను చంపుతామని వారు బెదిరించారు.

హైదరాబాద్ నుండివస్తున్న రాయచూర్ ప్యాసింజర్ చాలాసేపు నిలిచిపోయింది. అంతకుముందు నవాంక్ స్టేషన్ వద్ద ఆ రైలుకుగల మొదటి తరగతి బోగీకి నిప్పుపెట్టి, మరొక బోగీని వూడదీసి నీటిలో త్రోసివేశారు.

గతరాత్రి బోలారంబజార్ స్టేషన్ వద్ద ఒక స్థానిక రైలు బోగీలకు నిప్పుపెట్టారు.

సమ్మెలో పాల్గొనరాదని 4వతరగతి ఉద్యోగుల కార్యవర్గం నిర్ణయం

హైదరాబాద్, జూన్9: రేపటి నుంచి తెలంగాణా ఎన్. జి. ఓలు జరుప దలుచుకున్న సమ్మెలో పాల్గొనరాదని ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర అసోసియేషన్ నగర కేంద్రం కార్యవర్గం, కేంద్ర అసోసియేషన్ సచివాలయం నిర్ణయించాయి.

తెలంగాణా ఎన్. జి. ఓల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ల పరిగణనను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించవలసిందిగా ప్రభుత్వాన్ని కార్యవర్గం ఒక తీర్మానంలో కోరింది. తెలంగాణా ఎన్. జి. ఓల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఆమోస్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవలసిందిగా కూడా ఆ తీర్మానం కోరింది.

రాష్ట్ర నాన్ గెజిటెడ్ సాంకేతిక అధికారులు రేపటి నుంచి జరుప దల్చుకున్న సమ్మెలో పాల్గొనరాదని వారి అసోసియేషన్ తన సభ్యులను కోరింది.

ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ శాఖల చీఫ్ ఇంజనీర్లను తక్షణమే తొలగించాలనీ ఆ అసోసియేషన్ కోరింది.

ఆర్. టి. సి. పనివారి నిర్ణయం

హైదరాబాద్, జూన్ 9: ప్రత్యేకతెలంగాణా వాదాన్ని సమర్థిస్తూ హింద్‌మజ్దూర్ సభ అధీనంలో ఉన్న రాష్ట్ర ఆర్. టి. సి. పనివారి సంఘం నిరవధిక సమ్మె ప్రారంభించడానికి నిర్ణయించింది.

హింద్ మజ్దూర్‌సభ ఉపాధ్యక్షుడు శ్రీబద్రీ విశాల్‌పిట్టీ ఈసమ్మె ప్రారంభించబడే తేదీ ఒకటి రెండు రోజులలో ప్రకటిస్తారు.

వరంగల్‌లో 45 మంది సత్యాగ్రహుల అరెస్టు

వరంగల్, జూన్9: తెలంగాణా ప్రాంతంలో రెండవ ముఖ్య పట్టణమైన వరంగల్లులో ఏడు రోజుల తర్వాత ప్రశాంత స్థితి ఏర్పడింది. దుకాణాలు, సంస్థలను తిరిగి తెరిచారు. కార్యాలయాలలో ఉద్యోగుల హాజరు మామూలు స్థితికి వచ్చింది.

ప్రత్యేక తెలంగాణా కావాలంటూ సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు డాక్టర్ టి. ఎస్. మూర్తి నాయకత్వాన 45 మందిసత్యాగ్రహులు పోస్టాఫీసు వద్ద పికెటింగ్‌చేసి అరెస్టయ్యారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన నేరానికి హనుమకొండలో 14 మంది సత్యాగ్రహులను నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఇక్కడికి ఆరు మైళ్ళ దూరంలో వున్న హసన్‌పర్తిలోని పోస్టాఫీసువద్ద పికెటింగ్ జరిపిన 12మందిసత్యాగ్రహులుఅరెస్టయినారు.

'భాషాప్రయుక్త రాష్ట్రాల అనుకూలురే తెలంగాణా ఉద్యమానికి కారకులు'
—శ్రీ మురార్జీదేశాయ్ ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) అహమ్మదాబాద్ జూన్ 9—

భాషాప్రయుక్త రాష్ట్రాల అనుకూలురే తెలంగాణా ఉద్యమానికి కారకులని డిప్యూటీ ప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ వెల్లడించారు

నేటి ఉదయం ఇక్కడ అహమ్మదాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీ మురార్జీ పైవిధంగా అన్నారు.

"మహా గుజరాత్ ఉద్యమం సాగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు నేను క్షమాశీలంలో మహా పరిరంభణ చెక్కుచెదరక నిలిచి ఉన్నాను" అని శ్రీ మురార్జీ సమాధానమిచ్చారు.

"రాష్ట్రాల విభజనను ఆంధ్ర ప్రారంభించింది. అందులో ఒక భాగం యింకా విభజింపబడాలని కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీవ్రచర్య తీసుకోవడం లేదు? అని ఒకరు ప్రశ్నించారు.

"ప్రజల భావాలలో సంచలనం కలిగినప్పుడు, వారిక ఉద్రేకం కలిగినప్పుడు, వారి తప్పును గుర్తించి వారికి తెలియజేసి, నచ్చచెప్పడానికి సహనగుణం ద్వారా, గట్టి కృషి ద్వారానే ఒక సమస్యకు పరిష్కారమార్గం కనుగొనాలి" అని శ్రీ మురార్జీ సమాధానమిచ్చారు.

అంతకుముందు, సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో విజయం సాధించడం మాత్రమే కాంగ్రెస్ ధ్యేయం కారాదని శ్రీ దేశాయ్ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికై ఎన్నికైన కాంగ్రెస్ వాదులు కృషిచేయాలనీ, అమలుపరచడం అసాధ్యమైన ప్రతిపాదనలను కార్యక్రమంలో పెట్టరాదనీ ప్రజలకు వారు నచ్చచెప్పాలని ఆయన అన్నారు.

నిర్మాణాత్మక పార్టీ నిర్ణయాలను అమలు పరచాలని ఆయన కాంగ్రెసు వాదులతో అన్నారు. తీసిన పార్టీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేయరాదని ఆయన అన్నారు.

అధికారంలో వున్న పార్టీ ప్రతిపక్షాలతో సహకరించి పనిచేయాలని ఆయన అన్నారు. సా

ఇండోర్‌లో ప్రశాంతి

ఇండోర్, జూన్ 9: నేటి ఉదయం ఇక్కడ కర్ఫ్యూ తొలగించారు. గతవారం 5 రోజులపాటు వర్గ సంఘర్షణలు జరిగిన పిమ్మట ఇక్కడ నేడు ప్రశాంతి నెలకొన్నది.

రు. 31కోట్లవ్యయంతో విశాఖలో ఔటర్ హార్బర్ నిర్మాణం
ప్రభుత్వం నిర్ణయించినట్లు నౌకాయానశాఖ మంత్రి శ్రీ రఘురామయ్య వెల్లడి

హైదరాబాద్, జూన్ 9 : విశాఖ రేవులో ప్రస్తుతంగల యంత్ర సామాగ్రికి కొద్ది మార్పులు చేసి ఖనిజాల రవాణా శక్తిని 45 లక్షల టన్నులనుండి60 లక్షల టన్నులకు పెంచనున్నట్లు కేంద్ర నౌకాయాన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ కె. రఘురామయ్య నేటిఉదయం ఇక్కడ 'లేక్‌వ్యూ' అతిథి గృహంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఈ మార్పులలో ముఖ్యమైనది రు. 50 లక్షల వ్యయంగల 'బకెట్ వీల్ రిక్లెయిమర్' ఏర్పాటు చేయడమని, ఇది 1969 అక్టోబరు నాటికి ప్రారంభించబడగలదని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం విశాఖ రేవు 66 లక్షల టన్నుల ఖనిజాన్ని రవాణా చేయగలుగుతున్నదని ఈ రవాణాశక్తి 1973–74 నాటికి 140 లక్షల టన్నులకు పెంచబడగలదని ఆయన చెప్పారు.

ప్లానింగ్ కమిషన్‌తో సంప్రతించి విశాఖ రేవుకు 4000 టన్నుల శక్తిగల 'హోవర్ సెక్షన్ డ్రెడ్జరును' సేకరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని శ్రీ రఘురామయ్య తెలిపారు.

విశాఖలో ఔటర్ హార్బరును నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించినదని దీనితో విశాఖ రేవు భారతదేశంలో అతి లోతైన రేవుగా రూపొందగలదని చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు రు. 31 కోట్లు వ్యయమవుతుందని 1973—74 నాటికి ఇది పూర్తికాగలదని చెప్పారు. ఈ సంవత్సరం ప్రాజెక్టు ప్రారంభించబడగలదన్నారు. కొత్త ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినదని దానికి స్థలం కేటాయించే విషయాన్ని పోర్టు ట్రస్టు పరిశీలిస్తున్నదని కూడా చెప్పారు.

సికిందరాబాద్ సెక్షన్‌లో ఫిష్ బోల్టుల తొలగింపు

హైదరాబాద్, జూన్ 9: దక్షిణ మధ్య రైల్వేలోని ద్రోణాచలం — సికిందరాబాద్ సెక్షన్‌లో దేవరకద్ర, కేకుంట్ల స్టేషన్ల మధ్య రైలు మార్గంపై ఈ రోజు ఫిష్ బోల్టులు, తాళాలను ఎవరో తొలగించివేశారని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది.

మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుని అరెస్టు

హైదరాబాద్, జూన్ 9: అల్లరులకు, దౌర్జన్యాలకు పాల్పడినారని ఆరోపణపై అఫ్జల్‌గంజ్‌కు చెందిన మునిసిపల్‌కార్పొరేటర్ శ్రీ పి. రామస్వామిని నేటి ఉదయం పోలీసులుఅరెస్టు చేశారు.

కమ్యూనిస్టుపార్టీ సభ్యుని నిరాహార దీక్ష

హైదరాబాద్, జూన్ 9 : భారత కమ్యూనిస్టుపార్టీ ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీ మల్లయ్యలింగం బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ మంగళవారం నుండి నిరాహారదీక్ష ప్రారంభించగలరని తెలుస్తున్నది.

దాళ్వా రైతులకు తీవ్ర ఆశాభంగం
ఆహారధాన్యాల వాణిజ్య కార్పొరేషన్ నిర్దిష్ట ప్రమాణాలు లేవని సరుకు నిరాకరిస్తున్నట్లు వార్త

గుడివాడ, జూన్9: తుపాను దెబ్బతిన్న దాళ్వా ధాన్యాన్ని ప్రభుత్వ ఆహార ధాన్యాల వాణిజ్య సంస్థ కొంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు జరిగినవని ప్రభుత్వ ప్రకటన వెలువడినప్పుడు రైతులు చాలా సంతోషించారు. కాని తడిసిన ధాన్యాన్ని ఎఫ్. సి. ఐ. వారివద్దకు తీసికొని వెళగా నిర్దిష్ట ప్రమాణాలకు తగినట్లు లేవని తిరస్కరిస్తున్నందున రైతులు ఆశాభంగం చెందుతున్నారు. అటుమిల్లర్లు, ఇటు ఎఫ్. సి. ఐ. వారు యుద్ధరంగా కొనకపోవడంతో రైతుల పని రెంటికీ చెడిన రేవడి చందమైనదని అంటున్నారు.

ఇతర రాష్ట్రాలకు ఇప్పుడు బియ్యం ఎగుమతులకు పర్మిట్లు ఇస్తే మిల్లర్లు ఈ ధాన్యాని ఆయా ప్రమాణాలను బట్టి ధరలో పోటీపడి కొనేవారనీ, ప్రభుత్వం అలా గాక ఎఫ్. సి. ఐ. వారు కొంటారని ప్రకటించడంతోనే గింజ తేలే ధాన్యాన్ని కూడా మిల్లర్లు కొనుటలేదని రైతులు అంటున్నారు. పోయినదిపోగా కనీసం ఖర్చులన్నా దక్కునేనే భావంతో తడిసి నీటి పాలైన పనలను ఎండబెట్టి ధాన్యంనూర్చినప్పటికి వ్యయ ప్రయాసల కోర్చి కొద్దో, గొప్పో సేకరించిన ధాన్యమును కూడ ఎవరూ కొనేదిక్కు లేక పోయిందని రైతులు బాధ పడుతున్నారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం జోక్యం కలుగజేసుకొని మిల్లర్లుగాని, ఎఫ్. సి. ఐ.గాని కొనేటట్లు చూడాలని కోరుతున్నారు.(మ.వి.)

దెబ్బతిన్న ధాన్యం స్వేచ్ఛావిపణిలో విక్రయం
ప్రభుత్వం అనుమతించాలని శాసనసభ్యుని విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 9 : మంత్రులు, ప్రభుత్వాధికారులు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆంధ్ర ఆహార కార్పొరేషన్ రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయుడంలేదని శాసనసభ్యులు శ్రీ బొరగడ్డ నిరంజనరావు (ఎస్. ఎల్. ఎ.) నేడిక్కడ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. దెబ్బతిన్న ధాన్యాన్ని రైతులు స్వేచ్ఛా విపణిలో విక్రయించుకొడానికి ప్రభుత్వం అనుమతించి ఉండవలసిందని తత్ఫలితంగా రాష్ట్రంలో పండిన రెండవ పంట యావత్తూ ఇతర రాష్ట్రాలకు పోతుందని ప్రభుత్వం భయపడ నవసరం లేదని, దెబ్బతిన్న సరుకును కేరళవంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడమే సరియైన పద్ధతి అని శ్రీ నిరంజనరావు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

(మిగతా 3 వ పేజీలో)



వాయిదాలపై

"శివ" ట్రాన్సిస్టర్లలో పేరుగాంచినది ఇప్పుడు మొదటిసారిగా రు.10 నెలసరి వాయిదాలపై



లభించును. ప్రతి టౌను, పల్లెకు పంప బడినది. మీ ఆర్డర్లు త్వరగా పంపించండి.

DEEPA ELECTRONICS (APV)
Gandhi Nagar, Delhi-31

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు
టెండరు నోటీసు

"రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద తల పెట్టబడిన మళ్ళింపు రోడ్డుకు"

అనుభవముగల కంట్రాక్టర్ల వద్దనుంచి నిర్ణీత ఫారములలో సీల్డు టెండర్లు కోర బడుచున్నవి. టెండర్లు విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారిచే 26–6–69 సా. 3–00 గం.ల వరకు తీసికొనబడి, అదే రోజు సా. 3–05 గం.ల తరువాత టెండరు కమిటీచే హాజరై యుండు టెండరుదార్ల సమక్షమున తెరువ బడును.

టెండరు ఫారములు, స్పెసిఫికేషన్లు, పొందుటకు టెండర్లు ఫారముల సెట్టు 1కి పోస్టల్ మరియు ప్యాకింగ్ చార్జీలు కలుపుకొని రు. 10– (పది రూపాయలు మాత్రమే) ల రేటున ఫైనాన్షల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ ఎక్కౌంట్స్ ఆఫీసర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు పని దినములలో ఏ దినమునందైనను చెల్లించి ఆ నగదు రసీదును టెండరు ఫారములు వగైరా కొరకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగారికి పంపు దరఖాస్తుతో చేర్చి పంపవలెను.

అంచనా మొత్తము: రు 21,750–

ఎగ్జిక్యూటివ్ యింజనీర్. (వి)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
సోషల్ వెల్ ఫేర్ డిపారుమెంటు

R.C. No. S4/5295/69 Dt. 2-6-69

ప్రభుత్వ సోషల్ వెల్ ఫేర్ డిపార్టుమెంటుకు చెందిన హాస్టళ్ళకు, నల్గొండ—5, సూర్యాపేట—3, భోంగిర్—2, కోదాడ—1 రామన్నపేట—1, దేవరకొండ—1, బియ్యము, వంటచెరకు, కూరగాయలు, మాంసము సరఫరా చేయుటకు సీల్డు టెండర్లు కోర బడుచున్నవి.

టెండర్లు నల్గొండ (జిల్లా పరిషత్) డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు ఆఫీసుకు చేరుటకు ఆఖరి తేదీ 17–6–69 మ. గం. 2 లు. టెండర్లు అదేరోజు తెరువబడును.

ఇండెంటు పెట్టినప్పుడు నల్గొండ, డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు గోడౌనులవద్ద సరఫరా చేయవలయును.

డిస్ట్రిక్టు సోషల్ వెల్ ఫేర్ ఆఫీసరు,
నల్గొండ.

—రాష్ట్రం. వెల్లూరు మరియు మద్రాసు పిలుపు

...టికి కవిరాజ్ పండిట్ దుర్గాదత్త శర్మ వైద్య వాచస్పతి: దిగువచోట్ల సంప్రదించండి



విజయవాడ: 10 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం. ల వరకు) వెల్ కం హోటల్, సుమతీ బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.

గుంటూరు: 11 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 6 గం.ల వరకు) ఉడిపి శ్రీకృష్ణభవన్, స్టేషన్‌రోడ్, ఫోన్:181.

ఒంగోలు: జూన్ 12: ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) హోటల్ అభిలాష్, జి.టి. రోడ్, ఫోన్: 171

నెల్లూరు: 13 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) శ్రీ కోమలా లాడ్జి, కెనరాబాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, ఫోన్: 376.

తిరుపతి: 14 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) బాలాజీ లాడ్జి. ఫోన్: 4.

కదిరి: 15 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5 గం. వరకు) జైరాం విలాస్, పోస్టాఫీసు రోడ్డు.

కర్నూలు: 16 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5గం.) వుడ్‌లాండ్సు హోటల్, ఫోన్: 220.

అనంతపూర్: 17 జూన్:(ఉ.7—30, గం. నుంచి సా. 5 గం.) రాయల్ రిఫ్రెష్మెంట్ రూమ్సు, భద్రి బిల్డింగు. బళ్లారి రోడ్.

మదనపల్లె: 18 జూన్:(ఉ. 7—30 నుంచి సా. 5 గం. వరకు) అశోకా హోటల్.

వెల్లూరు: 19 జూన్ (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) మినీస్ మాన్షన్స్, గాంధీరోడ్, ఫోన్: 1103.

మద్రాసు: 20, 21 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం.ల వరకు) ఉడ్‌లాండ్స్ హోటల్, ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్, మైలాపూర్, ఫోన్: 83111.

క్షణం కూడా ఆలస్యం కాకుండుటకు వీరు విమానంలో ప్రయాణం చేయుదురు.

పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు వీరి నిపుణ వైద్యసలహాలు పొందండి.

గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము, వరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసము, జీర్ణాశయ వ్యాధులు, మూర్ఛ, మూలశంక, విషరక్తము, నడుం నొప్పులు, ఇంకను అంటు వట్టని ఇతర వ్యాధులు.

KALPA PHARMACY
Navaratna Chowk Jullundur City.

KP—NP 12 B

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ బహుళ ఏకాదశి
1969, జూన్ 10మంగళవారం
బహుళ ఏకాదశి రా. 11—13 వరకు
రేవతి ఉ. 8—20 వరకు
వర్జ్యం: తె 5—2 వరకు

అతిమానస చైతన్య పరివర్తనము-భౌతికసిద్ధి

చైతన్య పరివర్తనం కలుగనిదే భౌతిక సిద్ధి కలుగనేరదు. మృత్యువు, వ్యాధి, బాధ, అచేతనత్వం మొదలైనవాటికి శరీరం వశమై వున్నంతకాలం సంపూర్ణమైన అతిమానస చైతన్య పరివర్తనం సాధ్యంకాదు. అవి ఉండక తప్పనివే అయితే అతిమానస చైతన్య పరివర్తనముతో పనేలేదు. ఈశ్వరునితో మానసిక ఆధ్యాత్మిక సంయోగం పొందుటకు అధిమానసపలాబ్ధియే చాలును.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1969 జూన్ 10, మంగళవారం

రాయలసీమ అభ్యర్థన

రాయలసీమ మహాసభలో ప్రాసంగికులు సహనంకాకపోయినా, కొంత నిగ్రహం చూప కలిగివుంటే, వారి ప్రతిపాదనలకు ఎక్కువ విలువ, వారు ఆమోదించిన తీర్మానాలకు అదనంగా ప్రాముఖ్యం వుండేది. సభాసదులు ఉద్రేక భరితమైన ఉపన్యాసాలు చేసినా, ఆవేశ పూరితులు మాత్రం కాలేదు. ప్రాంతీయాభిమానాన్ని ప్రోత్సహించుటకు గాని, ప్రాంతీయ తత్వాన్ని ప్రకోపింప చేయడానికిగాని ప్రొద్దుటూరు సభలు ఏర్పాటు కాలేదు. నాలుగైదు సంవత్సరాలు వరసగా వర్షాలు లేక రాయలసీమ జిల్లాలలో పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడిన వారి పరిస్థితులు దుర్భరమైనవి. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు జీవనాధారం కోల్పోయి "చావు రాకను, చావలేకను" బ్రతికి వున్నారు. ఈ విషాద పరిస్థితులలో రాయలసీమ మహాసభలు జరిగినవి. కనుక ప్రసంగాలు ఉద్రేక పూరితంగా, తీర్మానాలు తీవ్ర ధోరణిలో వుండటం సహజం.

ఆంధ్ర రాష్ట్రం 1953 వ సంవత్సరంలో ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినదనే ఆరోపణ నిర్హేతుకమైనది. ఈ పదిహేను సంవత్సరాలలో ఈప్రాంతం కొన్ని రంగములలో ఇతర ప్రాంతముల కంటే ఎంతో ఎక్కువగా అభివృద్ధి చెందినది. విద్య, వైద్య సౌకర్యములు వృద్ధి చెందినవి. తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అనంతపురంజిల్లాలో మధ్యరకం నీటి పారుదల ప్రాజెక్టులు కొన్ని పూర్తి అయినవి. కర్నూలు —కడప కాలువను ఎక్కువ ప్రయోజనం పొందడానికి వీలుగామరమ్మతుచేయుడంజరిగినది. ఇన్ని జరిగినా ప్రధానమైన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ రాయలసీమ క్షామ సీమగానే వున్నది. అనేక ప్రాంతాలలో త్రాగడానికి కూడా నీరులేని పరిస్థితి అలాగే వుంటున్నది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు. జీవన ప్రమాణంలో మార్పు లేదు. ప్రకృతి వైపరీత్యాలను ప్రతిఘటించ గల శక్తికూడా క్షీణించుచున్నది. ఈ పరిణామాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలహరణం చేయక వెంటనే చర్యలు తీసుకోవలసి ఉన్నది. ప్రొద్దుటూరు సభ తీర్మానాలు రాయలసీమ అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకు రావడమే కాక, ప్రభుత్వ తక్షణ కర్తవ్యాన్ని కూడా సూచించినవి. ఆ మేరకు సభలు ఫలప్రదమైనవి.

రాష్ట్ర ప్రభుత్వం ఆరు మాసాల్లో మహాసభ వివరించిన కోరిక లనుతీర్చాలనీ, అలా తీర్చని పక్షంలో ప్రత్యక్ష చర్యకు దిగవలసి వస్తుందనీ ఆమోదించిన తీర్మానం అప్రస్తుతం కాకపోవచ్చును గాని, అనవసరమని మాత్రం చెప్పవలసి ఉంటుంది. రాష్ట్రంలో వెనుకబడిన, అనావృష్టికి గురి అవుతున్న ప్రాంతాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ 1966 వ సంవత్సరంలో శ్రీబ్రహ్మానందరెడ్డి కృషి వల్ల తిరుపతిలో జరిగిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులసభలోనే వ్యక్తమైనది. వెనుకబడిన అనావృష్టి ప్రాంతాలకు శాశ్వత రక్షణ కల్పించుటకు ప్రత్యేక నిధినిఏర్పాటు చేయాలని ఈ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రణాళికా సంఘాన్ని కోరింది. రాష్ట్రంలోని అనావృష్టి ప్రాంతాలకు శాశ్వత రక్షణ కల్పించడానికి రాష్ట్ర ఆర్థిక వనరులు చాలవని రాయలసీమ మహాసభ వారికీ తెలుసును. మద్యనిషేధాన్ని రద్దుచేసి నిధులను సేకరించాలనే వీరి సూచన కొత్తది కాదు. ఎప్పుడు దేనికి నిధులు లేవన్న ప్రసక్తి వచ్చినా అందరూ మద్యనిషేధాన్ని రద్దుచేసి నిధులు సేకరించాలని కోరడం చాలాకాలంగా జరుగుతూ వున్నదే.

కేంద్ర ప్రభుత్వమే అనావృష్టి ప్రాంత రక్షణ నిధిని ఏర్పాటుచేయవలసి వుంటుంది. ఐక్యరాజ్య సమితి సంస్థలు అనేక దేశాల్లో అనావృష్టి ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక పథకాలను తయారుచేసి, ఈ కార్యక్రమాలు అమలు జరగడానికి కావలసిన సాంకేతిక, ద్రవ్య సహాయాన్ని కొంతవరకు సమితి సంఘాలు లభింప చేస్తున్నవి. కేంద్రప్రభుత్వ ప్రమేయం వల్లనే ఈ సహాయాన్ని పొందడం సాధ్యం గనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఇందు నిమిత్తం కొంత ఒత్తిడి తీసుకు రావలసి వుంటుంది.

ఇక ప్రొద్దుటూరు సభలు కోరిన ప్రకారం రాయలసీమ అభివృద్ధి బోర్డును, అభివృద్ధి నిధిని, శాసనాధికారాలతో ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడం అంత కష్టం కాకపోవచ్చు. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా పరిమితం. వీటిని ఏర్పాటు చేయడంతో రాయలసీమ సమగ్రాభివృద్ధి విషయంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల బాధ్యతలు తీరవు. రాయలసీమ అభివృద్ధి బోర్డు పునరుద్ధరణకు అవరోధాలు గాని, అభ్యంతరాలుగాని వుండవు. అలాగే అభివృద్ధి నిధినీ ఏర్పాటు చేయవచ్చును. వీటికిద్రవ్య సేకరణే అసలు సమస్య. శాసనాధికారాలతో ఏర్పడే ప్రాంతీయసంఘం కూడా ఈ సమస్యలను పరిష్కరింపజాలదు. ఇలాంటి సంఘాలు ఎంత ఉపయోగకరమో తెలంగాణా ఆందోళన తెలుపుతూనే వుంది. అధికారమే అన్ని సమస్యలకూ పరిష్కారమంత్రం కాదు. ఈ ప్రతిపాదనలను వాస్తవిక దృష్టితో చేయులేదేమో అనిపిస్తుంది.

శ్రీశైలం విద్యుచ్ఛక్తి ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టుగాకూడా ఉపయోగపడేవిధంగా సవరించాలనే ప్రతిపాదనను లోగడ చేసివున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈవిషయాన్ని ప్రత్యేక శ్రద్ధతో విచారించి కేంద్ర అనుమతి పొందడానికి తీవ్ర కృషి చేయవలసి వుంటుంది. నదీజలాల వివాదం పరిష్కారమై ఆంధ్ర వాటాకు రావలసిన కృష్ణానదీ నీరు నిర్ణయమైనప్పుడు నాగార్జున సాగర్‌కు కావలసిన నీరుపోను మిగిలిన నీరును ఈ ప్రాజెక్టువద్ద నిల్వచేసి రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి వినియోగించడం అవసరం. సంగమేశ్వరం ప్రాజెక్టువల్ల కలిగే ప్రయోజనాలను మించి శ్రీశైలం ప్రాజెక్టువల్ల పొందడానికి అవకాశంవుంది.

రాయలసీమలోని అనావృష్టి ప్రాంతాలలో భారీ పరిశ్రమల స్థాపనకు నీటి సౌకర్యం వుండక పోవచ్చును. అందువల్ల మధ్యరకం, లఘుపరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను పరిశీలించి ఈ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అవసరం. రాయలసీమ ఆర్థిక సమస్యల పరిష్కారాని కిది ఒక్కటే మార్గం. ప్రొద్దుటూరు సభల తీర్మానాలు బెదిరింపులని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భావించరాదు. ఈసభల తీర్మానాలను శ్రద్ధగా పరిశీలించి తక్షణం అమలు జరగవలసిన పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవలసి వుంటుంది.

శ్రీ చవన్ 'ప్రయోగం'

కేంద్ర హోమ్ మంత్రి శ్రీ చవన్ రెండు రోజులు తెలంగాణా నాయకులతోనూ, రాజధానిలోని ప్రజా సంస్థల ప్రతినిధులతోనూ జరిపిన సంప్రతింపులు పూర్తిఅయిన తరువాత, ఆదివారం రాత్రి ఆయన చేసిన ప్రకటన రాష్ట్రంలో ఏర్పడిన విషమ పరిస్థితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొన దలచిన చర్యలను దిజ్మాత్రంగా సూచించినది. ఆయన చెప్పిన మాటలు తక్కువ. విన్న మాటలు ఎక్కువ. ఆయన తెలిపిన విషయాలు తక్కువ. తెలుసుకున్న విషయాలు ఎక్కువ. శ్రీ చవన్ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారో ప్రధాన మంత్రి కింతటి గురువారం హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలోనూ విలేఖరుల గోష్ఠిలో వివరించారు. ఆ వివరణను గమనించినవారెవ్వరూ శ్రీ చవన్ అక్కడికక్కడ, అప్పటి కప్పుడు సమస్యలను పరిష్కరించి వేయడానికి వచ్చినారని భావింపరు. అందువల్ల ఆదివారం రాత్రి వారు చేసిన ప్రకటన వీరికి ఆశాభంగం కల్గించదు. ఒకరిని అభినందించడానికి, మరొకర్నినిందలించడానికి వారు రాలేదు. అయినా ఎవరికి ఎంత చెప్పాలో,ఏమి చెప్పాలో వారికి అంత చెప్పి వెళ్లారు.

తెలంగాణా నాయకులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం శ్రీ చవన్ రాష్ట్రంలో ముందు ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడి ఆవేశకావేషాలు లేని వాతావరణం ఏర్పడితేగాని ఎంత ముఖ్య సమస్యనైనా, ఎంత అవసరమైన సమస్యనైనా విచారించడానికి అవకాశంవుండదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలదని ఆయన చెప్పారు. దౌర్జన్యాలకు, అరాచకానికి దారితీయగల ప్రస్తుత ఆందోళనను విరమించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అక్షరాలా పాటించి శాంతి భద్రతలకు భంగంకలగని వాతావరణాన్ని కల్పించే వరకూతెలంగాణా వ్యవహారాన్ని విచారించడం సాధ్యంకాదనికూడా వారు హెచ్చరించారు.

తెలంగాణా నాయకులు, తెలంగాణా ప్రజలు ఈ విజ్ఞప్తిని త్రోసిరాజనడం వారికి లాభదాయకంకాదు, రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. ప్రజాసమితి ప్రతినిధులు, మరి కొందరు కోరినట్లు రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ్‌చేసి, రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశపెట్టి, తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోగలమని హోమ్ మంత్రి చెప్పనందువల్ల, వీరందరికీ తీవ్ర ఆశాభంగం కలిగి వుండవచ్చును. ప్రధానమంత్రి తిరిగి వచ్చేవరకూ, కేంద్ర మంత్రివర్గం శ్రీ చవన్ నివేదికను పరిశీలించే వరకూ ఆందోళనను విరమించినందువల్ల కలిగే నష్టం లేదు.

ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణా నాయకులకు విశ్వాసం లేదన్న విషయాన్ని శ్రీ చవన్ గుర్తించక పోలేదు. పరిస్థితులలో మార్పు రావడానికి కొన్ని తీవ్రమైన చర్యలు అవసరమని వారు గ్రహించక పోలేదు. శ్రీ చవన్ హైదరాబాద్‌లో వున్నప్పుడే, వారితో శనివారం దీర్ఘంగా సంప్రతింపులు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి "రాష్ట్ర సమైక్యతా రక్షణకు నేనుముఖ్యమంత్రిగా వుండటం ప్రతిబంధకమైతే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వడంఅన్నది చాలా స్వల్పవిషయం" అని ప్రకటించడంలో గల ప్రాధాన్యాన్ని, విశేషాన్ని తెలంగాణాప్రజలు గ్రహించవలసి వుంటుంది.

క్రిందటి నెల నాగర్‌కర్నూలు సభలో రాజీనామా సంగతిని శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రస్తావించి వున్నా, శ్రీ చవన్‌తో సంప్రతింపుల అనంతరం స్పష్టంగా ఆవిషయం ప్రస్తావించడం బట్టి వారి ఆలోచనలోనూ మార్పు వచ్చినట్లు కన్పిస్తున్నది. రాజీనామా అనంతరం జరుగవలసిన ఏర్పాట్లు విషయంలో కేంద్ర నాయకులు ఒక నిర్ణయానికి రాకలిగితే, శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నట్లు రాజీనామా ఇవ్వడం చాలా స్వల్ప విషయమే.

రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణా పట్టణాల్లో ఆంధ్రుల భయాందోళనలను ప్రస్తావించి, వీరికి తగు రక్షణ కల్పించడం అవసరమని శ్రీ చవన్ తెలంగాణా నాయకులకూ, రాష్ట్రప్రభుత్వానికి కూడా సూచించారు. తెలంగాణా నాయకులు కొందరు ఆంధ్రప్రాంతంనుంచివచ్చిన వారిపై జరిగిన దౌర్జన్యాలను ఖండించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన లిక జరుగవని రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంతి భద్రతల సంరక్షణకై గట్టి చర్యలు తీసుకోగలదని ఆశింపవచ్చును. శ్రీ చవన్ ప్రాంతీయ సైనికాధికారితోనూ, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌తోనూ జరిపిన చర్చలలో ఈ విషయం ప్రాముఖ్యం వహించి వుంటుంది.

శ్రీ చవన్ రాకవల్ల పరిస్థితులలో కొంత మార్పు రావడం శుభ సూచకం. క్రమంగా పరిస్థితులు మెరుగై శాంతి ఏర్పడే సూచనలు అంత స్పష్టంగా కన్పించకపోయినా అవకాశం కన్పిస్తున్నది. శ్రీ చవన్ ప్రయోగం రాష్ట్ర సమస్యలకు పరిష్కార మార్గం చూపవచ్చును.

ప్రత్యేక తెలంగాణా ఆందోళన పూర్వాపరాలు

(నిన్నటి సంచిక తరువాయి)

"వైశంపాయన్"

ఆంధ్ర రైతులు కొన్ని భూములలో అధికభాగం ఇటువంటి వర్గాల నుంచి కొన్నవేకానిసామాన్య తెలంగాణా రైతుల నుంచి కొన్నవి కావు. సామాన్య తెలంగాణా రైతులు తమ భూములను అమ్ముకొనటంకాని, వాటిని ఆంధ్ర ప్రాంతంవారు కొనటంకాని జరిగిన ఉదంతాలు చాలా తక్కువ మాత్రమే కన్పిస్తాయి.

ఫ్యూడల్ వర్గాల కుట్ర

ఈ విధంగా గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి పలాయనం చిత్తగించిన వర్గాలు ఈ 12 సంవత్సరాలలో మైనారిటీ లన్న సాకుతోనో, మరో సాకుతోనో పాత చరిత్రను మరుగు పరచుకొని కొత్త వేషాన్ని సంతరించుకున్నాయి. ఈ కాలంలో వీరి భూములను కొన్ని ఆంధ్ర ప్రాంతపురైతులు చెమటోడ్చి కష్టపడి బాగుచేసి, లాభసాటి ఫలసాయాన్నిచ్చే స్థితికి తేవటం జరిగింది. తాము బంజర్లుగా ఉంచిన భూములు ఈ విధంగా సస్యశ్యామలమై ఫలసాయాన్నివ్వటం చూడగానే మాజీ యజమానులకు కన్నెర్ర నైనది. ఈ భావమే ఈ ఉద్యమానికి నాంది. ఏదో విధంగా ఆంధ్రులను గ్రామీణ ప్రాంతాలనుంచి వెళ్లగొడితే ఆ భూములను తాము తిరిగి ఆక్రమించవచ్చునన్న అభిప్రాయంతో ఈ వర్గాలు అదునుకై వేచి, పొంచి కూర్చున్నాయి.

బహుశా యాదృచ్ఛికంగానే జరిగినా ఈ సమయంలోనే ముల్కీ ఉద్యోగాలలో నాలుగు వేలమంది ఆంధ్రులు నియమించబడ్డారని, తెలంగాణా మిగులు నిధులు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చుచేయబడ్డాయని ఆందోళన లేవతీయటం జరిగింది. ఈ నియామకాలుకాని, నిధుల ఖర్చుకాని ఒక్క రోజులో, ఒక్క హయాంలో జరిగినవి కావు. గత 12సంవత్సరాలలో క్రమంగా జరిగాయి. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని అడిగితే బాధ్యత గల నాయకు లెవరు సరైన జవాబివ్వకుండా తప్పు తమది కాదన్న ధోరణిలో ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి మాత్రం జరిగిన లోపాలను అంగీకరించి, వాటి సర్దుబాటుకు చర్యలు గైకొనగలమని హామీ నిచ్చారు.

ఉద్యమం తొలి దశలో జిల్లాలలోనూ, చిన్న పట్టణాలలోనూ ఉన్న ఆంధ్ర ఉద్యోగులపైన అత్యాచారాలు జరిగాయి. ఆంధ్రప్రాంత పురైతుల ట్రాక్టర్లను తగుల బెట్టి వారిని కట్టుబట్టలతో తరిమి వేయటం జరిగింది. దీనిని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రులలో భీతావహాన్నిసృష్టించి, తాము ఈ ప్రాంతంలో నిలువలేమన్న భావాన్ని కల్గిస్తే వారు తరలిపోతారని, వారు సారవంతం చేసినభూములను తిరిగి ఆక్రమించుకొని అనుభవించవచ్చునని భావించిన మాజీ ఫ్యూడలిస్టు వర్గాల ఈ అత్యాచారాలను జరపటం జరిగింది. విద్యార్థులు ఆందోళనలో దిగినా బస్సులపై రాళ్లు రువ్వటమో, బస్సులు మొదలైన వాటిని తగుల బెట్టడమో లేక ఏ హోటళ్లపైనో దాడులు జరపటమో జరుగుతుంది కాని అంతకుమించిన అత్యాచారాలను జరపటం జరుగదు. తెలంగాణా గ్రామ ప్రాంతాలలో జరిగిన అత్యాచారాలకు విద్యార్థులు ఉద్యమంలోచేరి, ఆంధ్రులలో భీతావహాన్ని వ్యాప్తి చేసి వారిని వెళ్ల గొట్టాలని దీక్ష వహించిన ఫ్యూడలిస్టు, మతతత్వ శక్తులే. ప్రధానమన్న విషయం సూక్ష్మదృష్టితో పరిస్థితిని అవగాహన చేసుకున్న వారికి తెలుస్తుంది.

జనవరి 19 తేది నిర్ణయం దుష్ఫలితాలు

ఈ దశవరకు ఈ ఆందోళనకు కారకమైన యథార్థ స్వరూపాన్ని ప్రభుత్వంసరిగా అవగాహన చేసుకున్నట్టు కన్పడదు. పరిస్థితి వేడిని పుంజుకుంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం ఒకవిజ్ఞతారహితమైన నిర్ణయాన్ని చేసింది. తెలంగాణా రక్షణలను పూర్తిగా అమలుజరపాలన్న అభిప్రాయాన్ని ఈ అఖిలపక్ష సమావేశం పునరుద్ఘాటించటం జరిగింది. ఫిబ్రవరి 28 వ తేదీలోగా తెలంగాణా ప్రాంతంలోని ఆంధ్ర ఉద్యోగుల నందరినీ పంపించి వేయటం జరుగుతుందన్న నిర్ణయం పూర్తిగా తొందరపాటుతో, దానివల్ల రాగల దుష్పరిణామాలను అంచనా వేయకుండా జరిగిందని, శ్రీ పి. వి. జి. రాజుగారు చెప్పినట్లు అదే పరిస్థితి విషమించడానికి దారితీసినదనీ చెప్పక తప్పదు.

ఫిబ్రవరి 28 లోగా నీరినందరినీ పంపించి వేయటం జరుగుతుందనే బదులు వచ్చేనాలుగు వేల ఖాళీలలోనూ పూర్తిగా తెలంగాణావారినే నియమించగలమని ఈ సమావేశం నిర్ణయించి ఉంటే పరిస్థితి మరో రూపాన్ని దాల్చేది. తెలంగాణా మిగులునిధులను వచ్చే అయిదేళ్లలో ఈ ప్రాంతంలో ఖర్చు చేయటం జరుగుతుందని చెప్పినట్లే, వచ్చే 4 వేల ఖాళీలలోనూ తెలంగాణా వారినే నియమించగలమని నిర్ణయించి ఉండవలసింది.

దుష్పరిణామాలు

అయితే, ప్రతి పక్ష నాయకులతో సహా అందరూ హాజరై, ఈ అఖిలపక్ష సమావేశం తప్పుడు నిర్ణయం చేయడంతోతెలంగాణా జిల్లాలలో ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటున్న ఆంధ్ర ప్రాంతీయులపై ఈ అనుచిత నిర్ణయపు దుష్పరిణామాలుపడ్డాయి. తెలంగాణా ప్రాంతంలో స్థిరపడిన ఆంధ్రులను భీతావహులను చేసి వెళ్లగొట్టాలని కాచుకుని కూర్చున్న మతతత్వ, ఫ్యూడల్ శక్తులకు ఈ అనుచిత నిర్ణయం ఎంతో ఆందివచ్చింది. ఫిబ్రవరి 28 లోగా ఎల్లాగా వెళ్లిపోయేవారే కనుక వారిపై అత్యాచారాలు జరిపినా, ప్రతీకార శక్తి ఉండదన్న భావంతో ఈ సంఘ విద్రోహ శక్తులు వారిపై, విద్యార్థులను అడ్డం పెట్టుకొని అత్యాచారాలు జరిపాయి.

ఈ అత్యాచారాల వార్తలు రావటంతో ఉభయ ప్రాంతాలలోనూ ఉద్రిక్తతలు ప్రబలటం, మరికొన్ని అవాంఛనీయ సంఘటనలకు ఉద్యమాలకు అవి దారితీయటం, పరిస్థితి మరింత తీవ్రం కావటం జరిగింది.

ఈ దశలో శాంతి భద్రతల రక్షణకు సైన్యాన్ని పిలిపించడం, ప్రభుత్వ స్థాయిలో ఈ అల్లరులకు వెనుక నున్న సంఘ విద్రోహ శక్తుల ఏరివేతకు చర్యలను గైకొనటం జరిగింది. పరిస్థితి ఈవిధంగా మారే సరికి జిల్లాలలో విద్యార్థులను అడ్డం పెట్టుకొని సైర విహారం చేసిన సంఘ విద్రోహ శక్తులు తమ కార్యస్థానాన్ని హైదరాబాద్‌కు మార్చుకున్నాయి. ఇక్కడ ఉద్యమం కొనసాగాలంటే దానికి రాజకీయ రంగు ఇవ్వటం అవసరమన్న ఎత్తుగడతో ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని పునరుద్ధరించాయి. ఫలితంగా తెలంగాణా రక్షణల కంటూ బయలుదేరిన ఆందోళన తెలంగాణా ఉద్యమంగా మారింది. గత 12 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల జాబితాలను కంఠస్థంచేసిన వ్యక్తులు, రాజకీయంగా, సాంఘికంగా, ఇతర విధాలుగా విస్మృతి చెందిన వ్యక్తులు ఈ ఉద్యమంలోచేతులు కలిపి దీనికి విస్తృతి నిచ్చాయి.

సంఘ విద్రోహవర్గాల పాత్ర

ప్రత్యేక తెలంగాణా అంటూ ఏర్పాటైతే కాలగర్భంలో కలసిపోయిన తమ రాజకీయ ప్రాబల్యాన్ని కొంతవరకైనా తిరిగి కైవసంచేసుకొనవచ్చునన్నదృష్టితోకొన్నివర్గాలు ఈ ఉద్యమాన్ని ప్రజ్వలింప జేస్తున్నాయి.

నాలుగు వందల సంవత్సరాలపాటు ఈ వర్గాలు పరిపాలన జరిపినా, సాధించలేని అభివృద్ధి 12 సంవత్సరాలలో ఏవిధంగా సాధ్యమవుతుందని ఒకసారి తెలంగాణా సోదరులు ఆత్మపరీక్ష చేసుకొని, ఏమైనా లోపాలు జరిగితే సర్దుబాటు చేసుకొని తెలుగు ప్రజలు ఏకచ్ఛత్రం క్రింద మనగలరని ఋజువు చేయవలసిన తరుణం ఆసన్నమైనది. అంతేకాని సమ్యక్ దృక్పథం లేకుండా రాజకీయ అధికార ప్రాబల్యాన్ని తిరిగి పొందాలన్నదీక్షతో కృషిచేస్తున్న వర్గాలవారు ప్రవచిస్తున్నఅకర్మణీయమైన నినాదాలవలలో పడితే భవిష్యత్తు బాధాకరంగా ఉంటుందని చెప్పక తప్పదు.4 వేల ముల్కీ ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతాలవారు నియమించబడ్డారు. నిజమే. అయితే ఆంధ్ర ప్రాంతంనుంచి వచ్చిన వారు అభివృద్ధిచేసిన ద్రాక్షతోటలు ఎందరికి ఉపాధి కల్పించటంలేదు? ఆంధ్రులు కొత్తగా నెలకొల్పిన పరిశ్రమల వల్ల ఎందరు ఉద్యోగాలు పొందలేదు. శ్రమల వల్ల ఎందరు ఉద్యోగాలు పొందరేదు. ఈ విశాలాలను విస్మరించి తెలంగాణా... (continued)

ఈ విశాలాలను పరిష్కరించి తో అవగాహన చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిపైననే ఉభయ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, అభ్యున్నతి ఆధారపడి ఉన్నదన్న అభిప్రాయం కలుగక తప్పదు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉన్న కేంద్రప్రభుత్వ పరిశ్రమలలో ఈ రాష్ట్రంవారికి తగు ప్రాతినిధ్యం లేదన్న ఆందోళన గత సంవత్సరం సాగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటంమినహాఏమీ చేయలేకపోతున్నది. కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలలో చూస్తే చిన్న చిన్న గుమాస్తా ఉద్యోగాలకు కూడాబైట రాష్ట్రాలవారిని దిగుమతి చేయటం ఫలితంగా స్థానికులలో అసంతృప్తి ప్రబలడం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి ఆంధ్రులు వెళ్లిపోతే ఇటువంటి ఆందోళనలకు తావుండదన్న భావంతో ఇతర భాషా వర్గాలవారుకూడా ఈ ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పరోక్షంగా చేయూతనిస్తున్నట్టు కన్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలలో 500రూపాయలలోపు జీతాలు గల ఉద్యోగాలలో తెలుగు వారినే విధిగా నియమించి తీరాలన్న నిర్బంధాన్ని కేంద్రం విధించేటట్లు, ఆ నిబంధన ఖచ్చితంగా అమలు జరిగేటట్లు చేయ వలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వపు తక్షణ కర్తవ్యాలలో ఒకటి.

రాజకీయ చర్య

రాష్ట్ర సమైక్యానికి, తెలుగు ప్రజల సమైక్య భవిష్యత్తుకు హానికరంగా పరిణమించిన పరిస్థితిలో, తెలుగు ప్రజల సమైక్యతా పరిరక్షణకు తీవ్రమైన రాజకీయ చర్యలు అవసరం. అటువంటి చర్యలు తీసుకుంటే ప్రస్తుత విషమ పరిస్థితి పరిష్కారం కాదు.

ఆడిటర్—జనరల్ ప్రతినిధిగా తెలంగాణా మిగులు నిధులు అంచనాకై వచ్చిన ప్రత్యేక ప్రతినిధి పంపిన నివేదిక అందగానే ఆంధ్ర తెలంగాణా ప్రాంతపురాజకీయ పక్షాల నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అత్యవసరం. ఉద్యోగాల విషయంలో మిగులు నిధుల విషయంలో తెలంగాణా విషయంలో జరిగిన పొరపాట్లను సర్దుబాటు చేసుకొనడానికి తక్షణ చర్యలతోపాటు, కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా విస్తృత ప్రాతిపదికపై మంత్రివర్గం ఏర్పాటుకు చర్యలను గైకొనాలి.

ఇటీవల ఆంధ్రపత్రిక(బుధవారం సంచిక)లో 'పూర్వాపరాలు' రచయిత సూచించినట్టు ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా ప్రముఖునికి, ఉపముఖ్యమంత్రి పదవి రాయలసీమవారికి ఇవ్వటంవల్ల పరిస్థితి మెరుగుపడడానికి దోహదం కలుగుతుందేమో చూడవలసిఉన్నది.

ఈ క్లిష్ట సమయంలో ఏ నిర్ణయం జరిగినా, సమ్యక్ దృష్టితో, తెలుగు ప్రజల సమైక్యత పరిరక్షణదృష్టితో జరగటం అవసరం. తెలంగాణా ప్రజలు కూడ దూర దృష్టితో వ్యవహరించి, తెలుగు ప్రజల సమైక్య పరిరక్షణకు పూనుకొనటంవల్లనే మన మహానాయకులైన ప్రకాశం, బూరుల, మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారి కలలను యథార్థం చేయ టానికి అవకాశం కలుగుతుంది.

సదవగాహనతో చర్చలద్వారా పరిష్కారం

నాయకులకు శ్రీ కె. రఘురామయ్య సూచన

హైదరాబాద్, జూన్ 9: నాయకులందరితో సమాలోచనలు జరిపి వారి మనస్సులలో గల అభిప్రాయాలను అర్థం చేసుకోవటం జరిగితే రాష్ట్రంలో నేడు గల క్లిష్ట పరిస్థితిని పరిష్కరించటం సాధ్యమవుతుందని కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య నేటి ఉదయం ఇక్కడ పత్రికా ప్రతినిధులతో చెప్పారు. ప్రస్తుతం ఉన్న భేదాభిప్రాయాలు పరిష్కరింపలేనంత క్లిష్టమైనవి కావన్నారు.

దౌర్జన్య చర్యలు మానవలసినదని విజ్ఞప్తి చేస్తూ శ్రీ రఘురామయ్య తెలంగాణా ప్రజాసమితి వారు దౌర్జన్యాలను ఖండించటం హర్షణీయమన్నారు. డాక్టర్ చెన్నారెడ్డి ఇంకా ఇతర ప్రజాసమితి నాయకులతో తాము సమాలోచనలు జరిపినట్లు శ్రీ రఘురామయ్య వెల్లడించారు. ఈ పరిస్థితులలో కేంద్రప్రభుత్వం తీసుకొనబోయే చర్యలపై భావి పరిణామాలు ఆధారపడి వుంటాయనీ, కేంద్రం వెంటనే సత్వరమైన చర్య తీసుకోవాలనీ శ్రీ రఘురామయ్య చెప్పారు.

ఆంధ్రలో ఇటీవల సంభవించిన తుపాను గురించి ప్రస్తావిస్తూ "ఈ తుపాను సమస్య తెలంగాణా సమస్య కంటె తీవ్రమైనది. కొన్ని వేలమంది నిరాశ్రయులైనారు. ప్రభుత్వం ఇచ్చే ఆహారధాన్యాలు తప్ప వారికిప్పుడేమీ లేదు. నీరందరికీ పునరావాసం కల్పించటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు" అన్నారు శ్రీ రఘురామయ్య

మురుగుకాల్వలు తగినన్ని లేకపోవటం, ఉన్నవైనా లోపభూయిష్టంగా ఉండటం వరద ప్రమాదానికి ముఖ్యమైన కారణమని చెప్పారు. ఈ సందర్భంలో బీహార్‌లో భూకంపం వచ్చినప్పుడు జాతీయ సహాయనిధి ఏర్పాటుచేసిన విధంగా ఈతుపాను, వరద బాధితులకు కూడా జాతీయ స్థాయిలో సహాయనిధి ఏర్పాటు చెయ్యాలని శ్రీ రఘురామయ్య సూచించారు.

మద్రాసులో ఎండలు

మద్రాసు, జూన్ 8: మద్రాసులో నేడు కూడా వేడిమి హెచ్చుగానే ఉంది.

నేడు ఉష్ణోగ్రత 104. 4 డిగ్రీలు ఫారన్‌హీట్ ఉంది.

హాలివుడ్ నటుడు రాబర్టు టేలర్ మృతి

కాలిఫోర్నియా, జూన్, 9: ప్రఖ్యాత హాలివుడ్ నటుడు శ్రీ రాబర్ట్ టేలర్ నిన్న ఇక్కడ మరణించారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.

శ్రీ టేలర్ ఊపిరితిత్తులలో కాన్సర్ వ్యాధి వల్ల దీర కాలం బాధపడ్డారు.

37 సంవత్సరాల చలనచిత్ర జీవితం గడిపిన శ్రీ టేలర్ 70కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన నటించిన చిత్రాలు ఎన్నో పేరుప్రఖ్యాతులు గడించుకోడమేకాక అపారంగా ధనం సంపాదించిపెట్టాయి.

"నే నేమీ గొప్ప నటుణ్ణి కాదు. గొప్ప నటుణ్ణి కాబోను కూడా. నేను అందంగా కనిపించడం వల్ల నాకు సినిమాలలో అవకాశం వచ్చింది"—అని అంటారు శ్రీ టేలర్.

మరొక విశేషం ఏమిటంటే శ్రీ టేలర్ తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకి.

జిబ్రాల్టర్ - స్పెయిన్ సరిహద్దు మూసివేత

మాడ్రిడ్, జూన్ 9: స్పెయిన్ నిన్న అర్ధరాత్రినుంచి జిబ్రాల్టర్‌తో భూమిమీద గల తన సరిహద్దులను మూసివేసింది.

ఈ చర్యవలన ప్రతిరోజూ స్పానిష్ తీర పట్టణంనుండి జిబ్రాల్టర్‌లోకి వెళ్ళే దాదాపు 4800 మంది స్పానిష్ కార్మికులు, ఆలా సరిహద్దు దాటి వెళ్లడానికి వీలులేదు.

పబ్లిక్ పరీక్షలు

హైదరాబాద్, జూన్ 9: జూన్ 4వ తేదీన నిలుపుదల చేసిన ఎస్.ఎస్.సి, హెచ్.ఎస్.సి, హెచ్.ఎస్. (మల్టిపర్పస్) పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తరిమిలా ప్రకటిస్తారని ప్రభుత్వ పరీక్షల కమిషనర్ నేడు ప్రకటించారు.

ఒకే దృక్పథంగల పార్టీల మధ్య సమైక్యతకు కృషి

న్యూఢిల్లీ, జూన్ 8: ఆంధ్ర ... సంఘ్ భారతీయ క్రాంతిదళ్, స్వతంత్ర పార్టీల మధ్య సమైక్యతకై లోగడ జరిగిన సంభాషణలు అంతగా ఫలించక పోయినప్పటికీ, దాదాపు ఒకే విధముగు ప్రధాన దృక్పథాలు గల పార్టీలను ఏకం చేయడానికి ఇంకా కృషి కొనసాగుతూనే ఉన్నది.

ప్రజాసోషలిస్టు పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. జి. గోరే భారతీయ క్రాంతిదళ్ అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్‌ను జూలై ప్రారంభంలో కలుసుకోనున్నారు. మద్రాసులో జూన్ 23న జరిగే సంయుక్త సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి క్రాంతి దళ్ ప్రతినిధులు శ్రీ ప్రకాశ్ వీరశాస్త్రి, శ్రీ కుంభరామ్ ఆర్య, హాజరు కాబోతున్నారు.

విలీనానికి సంబంధించిన సంభాషణలు కొనసాగించడంపై సంయుక్తపార్టీ వైఖరి ఏమిటో విస్పష్టం చేయవలసినదిగా జన సంఘం అధ్యక్షుడు శ్రీ ఎ. బి. వాజపేయ్, స్వతంత్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. రంగాను కోరారు.

పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

షిల్లాంగ్, జూన్ 9: గత గురువారం సాయంకాలం జోర్హాట్ నగరంలోని ఒక పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ లాహన్ తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జోర్హాట్ పోలీసులు విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

క్రిందటి నెలలో ఒకటిన్నర సంవత్సరాల వయస్సుగల శ్రీ లాహన్ కుమారుడు జల ప్రమాదంలో మరణించాడు. పదిహేను రోజుల క్రిందట శ్రీ లాహన్‌ను పిచ్చి కుక్క కరిచింది.

బాలికను అపహరించిన పోలీసుల అరెస్టు

షిల్లాంగ్, జూన్ 9: ఒక బాలికను అపహరించిన నేరంపై లంక పోలీసు స్టేషన్ ప్రాంతంలో గల ఒక పోలీసు శిబిరానికి చెందిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. ఆ బాలిక స్కూలుకు వెళుతూ పోలీసు శిబిరం సమీపానికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు పోలీసులు ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది.

తరువాత ఈ బాలికను పై ఇద్దరు పోలీసులలో ఒకరి ఇంట ఉండగా కనుగొన్నారు.

నాగభూమిలో ఇంటిపై సాయుధ నాగాల దాడి

షిల్లాంగ్, జూన్ 9: నాగాలాండ్ పర్వతం క్రిందగల కాకడాంగ అరణ్యాలలో ఒక ఇంటిపై గత మంగళవారం 15 మంది సాయుధ నాగాలు దాడి జరిపినట్లు అలస్యంగా అందిన అధికారపూర్వక సమాచారం వల్ల తెలియవచ్చింది.

నాగాలు ఇంటిలోకి ప్రవేశించి, లోపలున్నవారిని కొట్టినట్లు, వారికి తీవ్రమైన గాయాలు తగిలినట్లు తెలిసింది. వారిపై మరుగుతున్న నీరుపోసి గుంపు పారిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వాలకు ఎక్కువ ఆర్థికాధికారాలు
పంజాబ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి

అమృతసర్, జూన్ 8: దేశంలో ప్రతి ప్రాంతం సమానంగాఅభివృద్ధి అయ్యేటందుకు రాష్ట్ర ప్రభుతాలకు ఎక్కువ ఆర్థికాధికారాల నివ్వాలని పంజాబు ముఖ్యమంత్రి సర్దార్ గుర్నాంసింగ్ నిప్పసాయంత్రం కోరారు. అమృతసర్ పౌరులు తనకు సమర్పించిన స్వాగత పత్రానికి సమాధానమిస్తూ ఆయన ఈవిధంగా అన్నారు.

రాష్ట్రాలకున్న కొద్దిపాటి వనరులను సెంపొందించేందుకు, అభివృద్ధికిఅవసరమైన నిధులను సమకూర్చేందుకు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలలో రాష్ట్రాల వాటా 20 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని ఆయన అన్నారు.

దేశంలో సమైక్యత శ్రేయస్సు దృష్ట్యా రాజకీయంగా దృఢమైన కేంద్ర ప్రభుత్వం కావాలని ఆయన నొక్కి వక్కాణించారు. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు అవసరమైనంతగా ఆర్థికాధికారాలను ఇవ్వలేదని ఆయన తన నిచారాన్ని వ్యక్తం చేశారు.

చార్లెస్ కెన్యాటాపై కాల్పులు

న్యాయిరోబి, జూన్ 8: ప్రముఖ కెన్యా నాయకుడు చార్లెస్ కెన్యాట్టా ఒకకారులో కూర్చుని వుండగా, ఎవరో వ్యక్తి ఆయనను వెనుకనుంచి కాల్చారు. శ్రీ కెన్యాట్టా పరిస్థితి చాలా ఆందోళన కరంగా వుంది. ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది.

అమెరికాలో "మావ్ మావ్" ఉద్యమాన్ని శ్రీ కెన్యాట్టాయే స్థాపించారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన ఒకప్పుడు ముస్లిం నాయకుడు మాల్కామ్ ఎక్స్‌కు అంగరక్షకుడుగా వున్నారు.

మహిళా సత్యాగ్రహుల అరెస్టు

హైదరాబాద్, జూన్ 9: నేటి ఉదయం ఇక్కడ 'అబిడ్స్' రోడ్డువద్ద 10 మంది మహిళా వలంటీర్లు సత్యాగ్రహం జరిపారు. వారు అట్టలు పుచ్చుకొని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలంటూ నినాదాలు గావించారు.

వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి 8 రోజులు ఖైదు శిక్ష పడింది.

గ్రహబలం

11-6-69 బుధవారం

జ్యేష్ఠ బహుళ చతుర్దశి, అశ్విని పగలు సుమారు 9—10 ఆ... భరణి. ఈ రోజు సర్వ్య దుర్ముహూర్తములు విడిచి సిద్ధ... (ప్రయాణములు, కార్యక్రమములు తప్పక) తక్కినవి వీడుటకు యోగించును—

మేషం: విలాస జీవనం, కోరికల పంటలు, అవిశ్రాంత కొనితెచ్చుకోవడం. స్త్రీమూలంగా వినోదాలు, సౌఖ్యాలు, వృత్తి వ్యాపారాలలో లాభం, యత్న కార్యసిద్ధి.

వృషభం: శుభ కార్యములకై ప్రయాణ సూచన. వృత్తి వ్యాపారాలలో ప్రశాంతకర ఫలితం. ఆందోళన అనవసరం.

మిథునం: అనుకూలమయిన రోజు. మాటలకు బడి ఉపయోగించుతుంది. పరిమండలిలో గౌరవాదరాలు లభిస్తాయి. వృత్తి ప్రశంసకరమయినా ధనాదాయం వుంటుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి.

కర్కాటకం: స్త్రీ.తో ...న కార్యక్రమాలు, పైశాచ్యం, వేదాంత దోషి, కలహరం అనుభవం, తలనొప్పి, ఆదరణ.

సింహం: రాగ, విరాగములు పెరవేసుకుని మీ హృదయ కవాటాలు తెరచుకొని ప్రవహిస్తాయి. అధికమయిన కోరికలు వృథా కాలయాపన హేతువులు. స్త్రీల నిమిత్తం, విలాసాలకు అధిక వ్యయం.

కన్య: అనుకూలమయిన రోజు. ... చేసి ... ఇబ్బంది విధిగా వస్తుంది. స్త్రీతో కలహాలకు దిగితే మానసిక సంక్షోభం ఎదుర్కొనాలి. ఆరోగ్యం జాగ్రత్త. ...అవసరం.

తుల: "...గాని వాడు ..." అన్న ధోరణిలో మీ ఆలోచనలు సాగుతాయి. విలాస జీవనం వున్నా చివరికి వైరాగ్యం తప్పదు. రచయితలకు మానసిక సృష్టి యోగం. శుభం.

వృశ్చికం: స్త్రీలకు, పెద్దలకు ఖర్చులధికంగా చేస్తారు. పిల్లలతో అన్ని వ్యవహారములు... పైకి సుఖం వున్నా మనశ్శాంతి లోపిస్తుంది. కార్యాలు సాధిస్తారు.

ధనుస్సు: అపేక్షమయిన కోరికలతో మనస్సు ఆరాటంగా వుంటుంది. స్త్రీతో ఆశ్రయం వుంటుంది. కాని శ్రమతో కూడిన కార్యక్రమాలు.

మకరం: విద్యా విజ్ఞాన గోష్ఠి, రచనా వ్యాసంగం, ఇంట బంధుమిత్ర సమాగమం, మృష్టాన్న భోజన ప్రాప్తి, పనులకు ఆటంకాలుండవచ్చు.

కుంభం: అనుకూలమయిన రోజు. మీ పేరు ప్రతిష్ఠలు బాసిల్లుతాయి. ఆదాయం తక్కువ ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం సాధారణం. అప్పుకై వేరొకరిని పిలుస్తుంది. పౌరవర్గ విరోధ మాశువ.

మీనం: మీ మాటలు పైకి చల్లగా—తియ్యగా వున్నా ఎదుటివారి హృదయాలకు సూటిగా తగలవచ్చు. మానసికంగా కార్య సాధన, వ్యయమున్నా స్వల్పాదాయం లేనివారికి అనుకూలత తక్కువ.

వరద బాధితులకు సహాయపడండి!

గోల్డ్ స్పాట్ త్రాగండి

జూన్ నెలలో మీరు త్రాగే ప్రతి గోల్డ్ స్పాట్, కిస్సమీలలో 2 పైసలు వరద బాధితులకు చేరుతుంది.

విజయవాడ బాట్లింగు కో., రామవరప్పాడు.

పి.సి.ప & కో. పెరిదేపి [నెల్లూరు జిల్లా]

వారి ప్రఖ్యాతి గాంచిన శాస్త్రీయ ఔషధములు

సిద్ధ మకరధ్వజ: అన్నివిధములగు శ్వాసకాస సంబంధ వ్యాధులకు, వీరములు బలహీనత, ఆకస్మిక... పోగొట్టి కాంతి, తేజస్సు, శక్తి కల్గించు రాజౌషధము. 10 గ్రా. రు 85—00

సర్వేట (మకరధ్వజ సహితము): వాజీకర ఔషధము వీరములు నష్టము, పుష్టి, కండర పటుత్వము కల్గించు ఉత్తమ టానిక్. 220 గ్రా. రు. 6—75.

నారసింహ లేహ్యము: సర్వ మేహములు, అత్యుష్ణము, ఆకస్మిక... విస్మృతత్వము పోగొట్టి బలము, కాంతి, రక్తవృద్ధి, ధాతుపుష్టి శక్తి కల్గించును. తక్కా 1 కి రు 5-25

రోజాపుష్ప లేహ్యము: అజీర్ణము, మలబద్దము, గర్భవాతములను పోగొట్టి కామవికారములు... జీర్ణశక్తిని వృద్ధి పొందించును. తక్కా రు. 2—00

సువర్ణ సూర్యావర్తి: అన్నివిధముల పైత్య వ్యాధులను, ఆమ్లపైత్యము, వాంతులు, ఎక్కిళ్లు, తల తిరుగుట, గుండెదడ, గర్భమైలు, గుండెలో మంట, పైత్య జ్వరములు, అరుచి, దాహము మొ. వ్యాధులపై పని చేయును. 10 గ్రా. రు. 18—00

గంధక రసాయనం: శాస్త్రీయముగా శుద్ధిపరచబడిన గంధకము చేర్చి తయారు చేయబడినది. అన్నివిధములగు అపరిశుద్ధ రక్త సంబంధ వ్యాధులకు, పొడలు, దురద, ... అన్ని వ్యాధులపైన వాడ తగినది. తక్కా రు. 3—75. పైపూతలకు తామర తైలం డబ్బా 1.30

అన్ని రకముల దీర్ఘ వ్యాధులకు సలహాలు ఉచితము; పోస్టు ఖర్చులు ప్రత్యేకము; పెద్ద కాటలాగు ఉచితము; ఏజన్సీలకు వ్రాయండి.

65 సంవత్సరములుగా మీసేవయందున్నది

భారత, నేపాల్ మధ్య మరింత సత్సంబంధాలు

ఖాట్మండూ చర్చలపట్ల దినేశ్‌సింగ్ ఆశాభావం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 9: రాజా మహేంద్ర తోను, తదితర నేపాలీ నాయకులతోను తాను జరిపిన సంభాషణలు ఒకరి దృక్పథాన్ని ఒకరు బాగా అర్థం చేసుకోడానికి తోడ్పడినవని విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ దినేష్‌సింగ్ నేడిక్కడ తెలియజేశారు.

అధికార హోదాలో నాలుగురోజులపాటు నేపాల్ పర్యటనముగించుకుని శ్రీ దినేశ్‌సింగ్ నేటి మధ్యాహ్నం ఖాట్మండూ నుంచి ఇక్కడికి తిరిగివచ్చారు. విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ దినేశ్‌సింగ్ "సుస్తా సరిహద్దు విషయంలో కాని మరొక సమస్యగాని ఒక నిర్దిష్ట ఒడంబడికకు కుదుర్చుకోడానికి కాదు నేను నేపాల్ వెళ్ళింది. ఏమైనా ఈ సమస్యపై మా సంభాషణలు నిస్సందేహంగా కొంత ప్రగతిని సాధించినవి. — అని అన్నారు.

భారత, నేపాల్ మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక సంబంధ బాంధవ్యాల ప్రాముఖ్యతను గుర్తించి పేర్కొంటూ శ్రీ దినేశ్‌సింగ్ "ఏమైనా చిక్కులు తలయెత్తవచ్చు. అయితే, పరస్పర సదవగాహనతో వాటిని తొలగించుకోడానికి వీలున్నది. ఇండో—నేపాల్ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనే ఉభయ దేశాలలోనూ మొత్తం మీద ఆకాంక్ష కనిపిస్తున్నది. రాజా మహేంద్ర తోను, తదితర నేపాల్ నాయకులతోను నేను చర్చలు జరిపిన సందర్భంలో వారు ఇదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇండియా పట్ల వారిలో మిక్కుటమైన స్నేహభావం కనిపిస్తున్నది — అని వివరించారు.

పాలెం విమానాశ్రయం వద్ద శ్రీ దినేశ్ సింగ్‌కు విదేశ వ్యవహారాల డిప్యూటీ మంత్రి శ్రీ సురేంద్రపాల్‌సింగ్, కార్యదర్శి శ్రీ విన్సెంట్, తదితర అధికారులు స్వాగతం ఇచ్చారు.

"మనతో నిరంతరం సత్సంబంధాలు పెట్టుకుని వుండాలని, వాటిని యింకా పటిష్టం చేసుకోవాలని నేపాల్ నాయకులు అభిలషిస్తున్నారు. ప్రత్యేకంగా పరిష్కారం కావలసిన స్వభావం కల అభిప్రాయ భేదాలేవీ ఈ రెండు దేశాల మధ్య లేవు. సంబంధాలు ఇంకా పటిష్టం కావడానికి, నూతన సహకారమార్గాలు ఆలోచించవలసి ఉన్నది." అన్నారాయన.

ఇండియా నేపాల్ మైత్రీ సంఘం సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీ దినేశ్‌సింగ్ "మన దేశాలు పటిష్టంగా ఉండాలి. అందుకొరకు మనం అన్ని రంగాలలో పరస్పరం సహకరించుకోవాలి." అని అన్నారు.

ఇండియా, నేపాల్‌ల మధ్య సంబంధాలు గతంలో ఆదర్శప్రాయంగా ఉండడం, ఇప్పటికీ అలాగే నిలిచే వుండడం సత్యమవునా, ఆశావహమైన విషయం అని ఆయన అన్నారు. కాని వాటిని మరింత పెంపొందింప చేసుకొని, భవిష్యత్తులో వాటిని మరింతబాగా తీర్చి దిద్దుకునే ఉద్దేశంలో వాటిపట్ల ఎల్లప్పుడూ శ్రద్ధవహించవలసి యుంటుందని శ్రీ సింగ్ అన్నారు.

రెండు దేశాల మధ్య సంబంధాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం అవసరం. ఏది లోపించినా గ్రహించడానికై ఈ సమీక్ష చేయాలి. అలా చేయనిచో మనం సన్నిహిత సంబంధాలు నిలుపుకొనడం అసాధ్యం అవుతుంది" అని మంత్రి అన్నారు.

ఇండియా నేపాల్‌ల మధ్య సంబంధాలు అపూర్వమైనవి. ఉభయ దేశాల మధ్యనే స్వేచ్ఛా వాణిజ్యం, దీనితో పోల్చ దగినది ప్రపంచంలో మరేదీ లేదు. మనకు ఉమ్మడి సరిహద్దులు, విలువలు ఉన్నాయి. మన ప్రజలు ఆర్థిక స్థితిని సంయుక్తంగా మెరుగు పరచడానికి మనం మన సంబంధాలను పటిష్టం చేసుకొని, సహకారాన్ని పెంపొందింప జేసుకోవాలి. మన ప్రజల ఆశయాలను మనం తీర్చాలి". అని ఆయన అన్నారు.

ఉభయ దేశాల నాయకుల అభిప్రాయాలలో సారూప్యం ఉండడంపట్ల ఆయన తృప్తిని ప్రకటించారు.

ఆధునిక ప్రపంచంలో పెద్ద దేశం అని, చిన్న దేశం అని తరతమ భావం లేదు. అన్నీ సమానమే. ఇందుకు ఐక్య రాజ్య సమితి బాగా గ్యారంటీ ఇవ్వాలి. భారత దేశం తన పురోభివృద్ధికి, నేపాల్ పురోభివృద్ధికి నేపాల్‌కు తోడ్పడాలని కాంక్షిస్తున్నది. ఉభయ దేశాల ప్రజల భవిష్యత్తుకు మనం కలిసి కట్టుగా పురోగతి సాధించాలి" అని శ్రీ దినేశ్ సింగ్ అన్నారు.

నేపాల్-ఇండియాలమధ్య పరస్పర సహకారం

ఖాట్మండు, జూన్ 8: ఇండియా, నేపాల్‌లమధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకొని, ఉభయ దేశాల పురోభివృద్ధికై పరస్పరం సహకారాన్ని పెంపొందింప చేసుకొనే ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని భారతదేశ విదేశాంగ మంత్రి శ్రీ దినేశ్‌సింగ్ నేడు నొక్కి వక్కాణించారు.

ఆర్థికంగా నేపాల్ పటిష్టమైన దేశం కాకపోతే, ఇండియా తాను ఆర్థికంగా ప్రగతి సాధించిన దేశంగా భావించడంలేదు. మనం ఎంత సన్నిహితులమంటే, మన దేశంలో ఒకటి జలహీనమైనదైతే దాని ప్రభావం రెండవ దానిపై ఉండగలదని" ఆయన అన్నారు.

నేపాల్ అధికారులతో చర్చలు

ఖాట్మండూ, జూన్ 8: ఇండియా, నేపాల్ అధికారులు నిన్న ఇక్కడ ఉభయ దేశాలకు సంబంధించిన అనేక సమస్యలపై స్నేహ సుహృద్భావ పూర్వక వాతావరణంలో చర్చలు జరిపారని ఉభయ ప్రతినిధి వర్గాల అధికార ప్రకటన తెలియ జేసింది.

పశ్చిమ కోసీ కాలువ, రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాలు మున్నగువాటిని గురించి ఈ చర్చలు జరిగాయి.

ఈ లోగా భారత విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ దినేశ్‌సింగ్, నేపాలీ విదేశాంగమంత్రి శ్రీ గజేంద్ర బహదూర్‌ను విడిగా కలుసుకుని సంభాషణలు జరపనున్నారు. వీరిరువురి మధ్య ఇది మూడవ సమావేశం.

గురువారంనాడు శ్రీ సింగ్ ఇక్కడికిరాగానే నేపాల్ రాజా మహేంద్రను కలుసుకున్నారు. ఆయన తిరిగి రాజా మహేంద్రను కలుసుకోవచ్చు.

సుస్తా వివాదం పరిష్కారం

నేపాల్ విదేశాంగ మంత్రి ఆశాభావం

ఖాట్మండూ, జూన్ 8: మంత్రుల స్థాయిలో ఇండియా నేపాల్ దేశాల మధ్య నేడు ముఖాముఖీగా సంభాషణలు కొనసాగాయి. నేపాల్ విదేశాంగ మంత్రి శ్రీ గజేంద్ర బహదూర్ రాజభండారి ఉదయం సమావేశం పూర్తయిన తరవాత విలేఖరులతో మాట్లాడుతూ, ఈ సంభాషణల ధోరణిపట్ల తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

నేడు జరిగిన సంభాషణలలో సుస్తా ప్రాంతం వివాదానికి సంబంధించిన ప్రస్తావన వచ్చిందా' అని ప్రశ్నించగా "సుస్తాపై మేము సంభాషణలు జరిపాం. ఏదో ఒక నిర్ణయానికి రాగలమనే నేను ఆశిస్తున్నాను" అని నేపాల్ విదేశాంగ మంత్రి చెప్పారు.

ఉభయ దేశాల మంత్రులు నేటి ఉదయం రెండు గంటలపాటు సంభాషణలు జరిపారు. తిరిగి సాయంత్రం సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు.

రెండుదేశాలకు చెందిన అధికారుల కూడా నేటి ఉదయం సంభాషణలు జరిపారు.

అధికారుల హోదాలో జరిగిన సంభాషణలలో నేపాల్ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించిన నేపాల్ విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ యదునాథ్ ఖనాల్ విలేఖరులతో మాట్లాడుతూ "సుస్తా సమస్య పరిష్కారం కాగలదనే నేను ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఈసమస్య చాలా చిన్నదేనని పేర్కొంటూ ఆయన "కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఎందుచేత పరిష్కరింపబడలేదో ఆశ్చర్యంగా ఉంది" అని అన్నారు.

ఆంధ్ర ఎం. టెక్ పరీక్షా ఫలితాలు

వాల్తేరు, జూన్ 9: గత జనవరిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎం. టెక్ (కెమికల్ ఇంజనీరింగు) పరీక్షలో ఉత్తీర్ణులైనవారి రిజిస్టరు నెంబర్లు ఈదిగువ ఇవ్వబడినవి.

పస్టు సెప్టెంబర్.

మొత్తం పరీక్షలో ఉత్తీర్ణులైనవారు: 1, 2, 3, 4, 6, 7, 8, 9.

ఆందోళన కొనసాగింపునకు శ్రీధర రెడ్డి నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్9: పోటీ తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణా కోసమై ఆందోళన కొనసాగించడానికే నిర్ణయించు కున్నారు.

ఆయన నేడిక్కడ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రధానమంత్రి హఠాత్తుగా రావడం వల్లగాని, హోంమంత్రి శ్రీ చవన్ రావడం వల్లగాని తెలంగాణా సమస్య పరిష్కారానికి ఎట్టి విధమైన ప్రయోజనం చేకూరలేదని పేర్కొన్నారు. అందువల్ల వెంటనే రాష్ట్ర శాసన సభను రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశ పెట్టడం జరగాలని శ్రీ శ్రీధర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణా సమస్యపై శాసన సభ్యులు తిరిగి ఎన్నిక కావాలని కూడా ఆయన చెప్పారు.

సమ్మెలు, ధూమపానము మొదలైనవి మానివేయడం ద్వారా సహాయ నిరాకరణోద్యమం మరింత ఉధృతం కాగలదని పేర్కొంటూ ఆయన ప్రభుత్వాధికారులతో సహకరించ రాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణాకోసమై కొనసాగించే ఈ పోరాటంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా జరిగేదేదీ ఉండబోదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టి రాజ్యాంగ పరంగా తమకున్న బాధ్యతను నిర్వహించవలసిందిగా ఆయన రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

దౌర్జన్య చర్యలపై శ్రీధర రెడ్డి ఖండన

హైదరాబాద్, జూన్ 9: రాజధానిలో ఆంధ్రులపై జరుపుతున్న హింసాత్మక చర్యలను నిన్న ప్రజాసమితి చైర్మన్ శ్రీ శ్రీధర రెడ్డి ఖండించారు. ఒక ఆంధ్రునికిచెందిన ఒక ద్రాక్షతోటను పూర్తిగా ధ్వంసంచేసిన సంఘటనపట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు.

ఆంధ్రులపట్ల తెలంగాణా ఆందోళన కారులకు ఎటువంటి విద్వేషభావం లేదని ఆయన చెప్పారు. "ఆంధ్రులపై కాకుండా, అవినీతికి పాల్పడ్డ రాజకీయ నేతలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆందోళన సాగిస్తున్నాం" అని ఆయన అన్నారు.

హోంమంత్రి, ప్రధాని ఇక్కడకు రావడంవలన కేంద్రం వైఖరిలో నిర్దిష్టమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.

అవినీతిపరులైన కొద్దిమంది రాజకీయ నేతలే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న భావంతో కేంద్ర నాయకులు వ్యవహరించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ చవాన్‌కు ఆంధ్రజనసభ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 9: ఆంధ్రజనసభ ప్రతినిధులు నిన్న దేశీయాంగమంత్రి శ్రీ చవన్‌ను కలుసుకొని రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం అత్యవసరం అని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర మహిళలపై గోడలపై వ్రాసిన అసభ్యపు వ్రాతలను ఆంధ్రజనసభ అధ్యక్షుడు శ్రీ టి. ఎస్. రామారావు ఖండించారు. ఈసభ రాష్ట్రం సమైక్యంగా వుండాలనే కోరింది. అయితే ప్రత్యేక తెలంగాణావల్ల ఆంధ్రకు నష్టమేమీ వాటిల్లదని ఈసభ అభిప్రాయ పడుతున్నది.

తెలంగాణాలో సాయుధ విప్లవం

కేంద్రం జోక్యం చేసుకొని ఆంధ్రలోని పరిస్థితులను అదుపు చేయక పోయినట్లయితే తెలంగాణా ప్రాంతంలో సాయుధ విప్లవం జరుగవచ్చునని మాజీ ఎం. ఎల్. ఎ. షెడ్యూలు కులాలు, తరగతుల జాతీయ విమోచన ఫ్రంటు చైర్మన్ అయిన శ్రీ కె. ఆర్. వీరాస్వామి నేడు హెచ్చరించారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతంవున్న పరిస్థితి మున్నెన్నడూ వుండి వుండలేదని, శాంతిని పునరుద్ధరించేందుకు ప్రస్తుత మంత్రి వర్గాన్ని తక్షణం తొలగించి ఉన్నత పదవులలో వున్న ఆంధ్ర అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయాలని శ్రీ వీరాస్వామి కోరారు.

ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చిన పోలీసు దళాలపై ముఖ్యమంత్రి ప్రతిరోజు 3½ లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని, గత అయిదు మాసాలలోను ఈవిధంగా వెచ్చించిన మొత్తం 7½ కోట్ల రూపాయలైనదని శ్రీ వీరాస్వామి శ్రీ చవన్‌కు సమర్పించిన మెమోరాండంలో పేర్కొన్నారు.

వియత్నాం నుండి అమెరికన్ సేనల ఉపసంహారణ

థియూతో శిఖరాగ్ర చర్చల అనంతరం ప్రెసిడెంట్ నిక్సన్ ప్రకటన

మిడ్వే ఐలెండ్, జూన్ 9: ఆగస్టు ఆఖరునాటికి వియత్నాంనుండి 25 వేలమంది అమెరికన్ సైనికుల ఉపసంహారణ జరగగలదని ప్రెసిడెంట్ నిక్సన్ నిన్న ఇక్కడ ప్రెసిడెంట్ ఎన్గ్వియాన్ వాన్ థియూతో శిఖరాగ్రచర్చలు ముగించిన సందర్భంగా ప్రెసిడెంట్ నిక్సన్ ప్రకటించారు.

పరిస్థితులను బట్టి క్రమేపీ ఇంకా సైనిక ఉపసంహారణ జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ నిక్సన్ ప్రకటన తరవాత ప్రెసిడెంట్ వాన్‌థియూ విలేఖరులతో మాట్లాడుతూ, రాజకీయ సమస్యలపై తనకూ ప్రెసిడెంట్ నిక్సన్‌కూ మధ్య అభిప్రాయభేదాలున్నట్లు వచ్చే ఊహాగానాలలో ఏమాత్రం సత్యంలేదని తెలియజేశారు.

ఈ మధ్య పసిఫిక్‌దీవిలో అయిదుగంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం, ఒక సంయుక్త ప్రకటనను జారీ చేయడానికి ఈ ఇరువురు ప్రెసిడెంట్లు పత్రికా విలేఖరుల ముందు హాజరైనారు.

దక్షిణ వియత్నాంలో ఒక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రయత్నాన్ని ఉభయులూ నిరాకరించారు. అయితే స్వేచ్ఛాయుతమైన ఎన్నికల ద్వారా దక్షిణ వియత్నాం ప్రజలు చేసే ఎట్టి నిర్ణయాన్ని అయినా తాము మన్నిస్తామని వారు అన్నారు.

"దక్షిణ వియత్నాం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా మిశ్రమ ప్రభుత్వాన్ని కాని, మరొక నిర్దిష్ట రూపంగల ప్రభుత్వాన్నికాని అక్కడ నెలకొల్పే ప్రయత్నాన్ని మేము ఉభయులమూ తిరస్కరిస్తామని పునరుద్ఘాటిస్తున్నాము. మిశ్రమ ప్రభుత్వం ఏర్పడాలని వియత్‌కాంగ్ జాతీయ విమోచన ఫ్రంట్ సూచించింది. ప్రెసిడెంట్ థియూ పదేపదే ఈ సూచనను తిరస్కరించడం జరిగింది. అయితే పారిస్ శాంతి చర్చలు ప్రతిష్టంభనకు లోనైనా పరిష్కారానికి వీలుగా ఈ అంశంపై రాజీపడడానికి అమెరికా ఇష్టపడుతున్నట్లు సైగాన్ అధికార వర్గాలలో భయాందోళనలు రేకెత్తినవి."— అని సంయుక్త ప్రకటన పేర్కొన్నది.

వియత్నాంలో ఉన్న 538000 అమెరికన్ సైనికులలో 25 వేలమంది సైనికుల ఉపసంహారణ రానున్న నెలరోజులలోగా ప్రారంభమై ఆగస్టు ఆఖరు నాటికి పూర్తికాగలదని ప్రెసిడెంట్ నిక్సన్ తెలియజేశారు. ఈ సైన్యాల స్థానంలో దక్షిణ వియత్నాం సైనికులను నియమించడం జరుగుతుందని ఆయన అన్నారు. గడచిన 12 మాసాలలోనూ దక్షిణవియత్నాం సేనలను శక్తివంతం చేయడం జరుగుతూ ఉండడం దృష్ట్యా అమెరికన్ సేనల స్థానే వీరిని భర్తీచేయడం సాధ్యమవుతుందని శ్రీ థియూ అన్నారు.

ప్రెసిడెంట్ థియూ, వియత్నాంలో అమెరికన్ కమాండర్ల సిఫార్సులపై తామీ సేనల ఉపసంహారణకు ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రెసిడెంట్ నిక్సన్ చెప్పారు.

వియత్నాం కోసం మహత్తర త్యాగాలు చేసిన అమెరికన్ ప్రజలకు ఈ నిర్ణయం ఒక శుభవార్త కాగలదని ప్రెసిడెంట్ థియూ విలేఖరులకు తెలియజేశారు. అమెరికన్ల బరువు భారాలు తగ్గించి యుద్ధ బాధ్యతను తామే స్వీకరించడం దక్షిణ వియత్నాం ప్రజల బాధ్యత అని ఆయన అన్నారు. అమెరికా చేసిన త్యాగాలను దక్షిణవియత్నాం ఎన్నటికీ మరచిపోదని ఆయన చెప్పారు.

ప్రెసిడెంట్ నిక్సన్‌తో తన తొలి శిఖరాగ్ర చర్చలు ప్రయోజనకరమైనవని కూడా శ్రీ థియూ ప్రకటించారు.

ఉభయ దేశాల అధ్యక్షులు పరిస్థితులను సమీక్షించడానికై తిరిగి అవసరమైనప్పుడల్లా కలుసుకోగలరని సంయుక్త ప్రకటన తెలిపింది.

త్వరలో అస్సాం మంత్రివర్గ పునర్నిర్మాణం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

షిల్లాంగ్, జూన్ 9: అస్సాం మంత్రివర్గం త్వరలోనే పునర్నిర్మాణం అయ్యే అవకాశం కనిపిస్తున్నది. బహుశః జూన్ 14న జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ బి.పి. చాలిహా, తన మంత్రివర్గ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రకటించవచ్చు.

ఏమైనా జూన్ 20 లోగా అస్సాం మంత్రివర్గ పునర్నిర్మాణం జరిగితీరాలి. ఎందుచేతనంటే ఆ రోజే శ్రీ చాలిహా వైద్య పరీక్ష నిమిత్తం వాషింగ్టన్‌కు వెళ్ళనున్నారు.

31 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఇటీవల ఒక పిటిషన్ అందజేయడం దృష్ట్యా ఈ చర్య తీసుకోడం జరుగుతున్నది. అయితే శ్రీ చాలిహాను వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గీయులకు కొత్త మంత్రివర్గంలో స్థానం లభిస్తుందో లేదో ఇంకా ఇదమిత్థంగా తెలియడంలేదు.

టిన్‌సుకియాలో జరుగుతున్న అస్సాం ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ సమావేశం నిన్న రాత్రితో ముగిసింది. ముఖ్యమంత్రి శ్రీ చాలిహా ఆ సమావేశానికి హాజరు కాలేదు.

శాసనసభ్యుల పిటిషన్‌పై ఈ సమావేశం ఎట్టి నిర్ణయం తీసుకోలేదు. అయితే జూన్ 14 సమావేశంలో ప్రతిపాదించడానికై కొందరు అగ్రనాయకులు ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ చాలిహా పరోక్షంలో ఉపముఖ్యమంత్రిని లేదా తాత్కాలిక ముఖ్యమంత్రిని పదవిలో ఉంచే విషయం కూడా పి.సి.సి.లో చర్చకు వచ్చిందికాని, ఒక అంగీకారం అంటూ కుదరలేదు.

"కావాలనుకున్నా నన్ను పదవిలోకి రానివ్వరు"

రాష్ట్రపతి ఎన్నికపై జయప్రకాశ్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్ 9: తాను ప్రెసిడెంట్ కావాలని కోరడంలేదని సర్వోదయ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నిన్న చెప్పారు. ఒకవేళ తాను కోరినా, అధికారంలో ఉన్నవారు తనను ప్రెసిడెంట్ కానీయరని కూడా ఆయన చెప్పారు.

గాంధిజీ శతజయంత్యుత్సవముల సందర్భంలో ఇక్కడ ఏర్పాటుచేసిన ఒక సమావేశాన్ని ప్రారంభిస్తూ శ్రీ జయప్రకాశ్ ప్రభుత్వాధికారం ద్వారా కంటె స్వచ్ఛంద సేవ వలననే ప్రశాంతమైన సాంఘిక విప్లవం తేవటం సాధ్యమని గాంధిజీ చెప్పారనీ, తాను ఆపద్ధతినే అనుసరించ దలచాననీ చెప్పారు.

ఈ దేశంలో ఏప్రభుత్వమైనా ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా సాంఘిక విప్లవం తేగలుగుతుందనే విశ్వాసం తనకులేదనీ, అసలు ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా సాంఘికవిప్లవం సాధ్యమా అనే సందేహం తనకు కలుగుతున్నదని కూడా శ్రీ జయప్రకాశ్ చెప్పారు.

"స్వతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో రెండే విప్లవకరమైన పరిణామాలు సంభవించాయి. అవి సంస్థానాలను రద్దుచేయుటం, జమీందారీలను రద్దుచేయుటం. ఈ రెండు మార్పులు తప్పితే మిగిలిన విషయాలలో మనం ఇంకా ఫ్యూడలిజం ఛాయల లోనే ఉన్నాము' అన్నారు శ్రీ జయప్రకాశ్.

గాంధిజీ శత జయంత్యుత్సవ సంవత్సరంలో చెలరేగుతున్న అల్లరులూ, రక్తపాతంపట్ల శ్రీ జయప్రకాశ్ ఆందోళన వెలిబుచ్చారు.

కలకత్తాలో జ్యోతిబాసు దిష్టిబొమ్మ దగ్ధం

కలకత్తా, జూన్ 9: గతవారం దుర్గాపూర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులపై పోలీసులు దాడిజరిపినందుకు నిరసనగా కాంగ్రెస్‌లోని విద్యార్థివిభాగం ఛాత్రపరిషద్ ప్రదర్శకులు రైటర్స్ భవనంముందు నేడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసు దిష్టిబొమ్మను తగలపెట్టారు.

దాదాపు 500 మంది సచివాలయం గేటు వరకు "జ్యోతిబాసు డౌన్" అంటూ నినాదాలు చేస్తూ వెళ్ళి, అక్కడి ఉపముఖ్యమంత్రిని కలుసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే శ్రీ బాసు మంత్రిమండలి సమావేశంలో వున్నందున ప్రదర్శకులు సమర్పించదలచుకున్న మెమోరాండాన్ని తన కార్యదర్శికి ఇవ్వవలసిందిగా ఆయన కబురు పంపారు.

ఈచర్యతో ప్రదర్శకులకు ఆగ్రహం దిగమింగలేక పోయి సచివాలయంలోకి జొరబడేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే గేట్లు మూసివేయడం జరిగింది.

పోలీసులు ప్రదర్శకులను అరెస్టు చేశారు.

ప్రత్యేక తెలంగాణా కోర్కెపై ఇంటిగ్రేషన్‌ఫోరం హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వవలసినదిగా ఆంధ్ర, తెలంగాణా ఇంటెగ్రేషన్ ఫోరం కేంద్ర హోంమంత్రి శ్రీ వై. బి. చవన్‌కు నిన్న విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలనీ, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న కోర్కెకు ప్రజల మద్దతు హెచ్చుగా లేదని ఫోరం పేర్కొన్నది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణాలో ఉర్దూ మాట్లాడే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరేందుకు దారితీయగలదని ఫోరం నాయకులు హెచ్చరించారు.

దాళ్వా రైతులకు ఆశాభంగం

[1 వ పేజీ తరువాయి]

తుపాను దెబ్బతిన్న ప్రాంతాలలోని రైతులకు ఎకరానికి రు. 150 ల నుండి రు. 1500 ల వరకు ప్రభుత్వం ఇవ్వ తలపెట్టిన ఋణాలు సరిపోవనీ అందువల్ల ప్రభుత్వం భారత జీవిత బీమా సంస్థనుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుని ఎకరానికి రు. 3000 ల వరకు ఋణాలు ఇవ్వాలనీ ఆయన సూచించారు. ప్రభుత్వం నీటిపన్ను రెమిషన్ ప్రకటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

నేటి నుండి కృష్ణకాల్వలకు నీరు

విజయవాడ, జూన్9: జిల్లాలోని కాల్వలకు సేద్యపు పనులకు గాను జూన్ 10వ తేదీ నుండి నీరు విడుదల చేయబడుతుందని కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీ సి. ఎస్. శాస్త్రి ప్రకటించారు.

ఢిల్లీవర్గాల వ్యాఖ్య

[1 వ పేజీ తరువాయి]

సేపు సంభాషణలు జరిపారు. తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు కూడా శ్రీ చవన్‌ను కలుసుకున్నారు. శ్రీ చొక్కారావును చూచి ముఖ్యమంత్రి "నాకంటె కూడా మీరు ఎక్కువ సమస్యలతో సతమతమవుతున్నట్లు కనిపిస్తున్నారు"— అని అన్నారు.

రాజభవన్ నుంచి బయలుదేరడానికి ముందు శ్రీ చవన్ గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్‌ని కలుసుకున్నారు.

తెలంగాణా సమస్యపై చర్చలు జరుపడానికి శ్రీ చవన్ జూన్ 7న ఇక్కడికి రావడం జరిగింది.

చవన్ స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 9: ఇక్కడ అనేక నాయకులతో శ్రీ చవన్ జరిపిన చర్చలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై చేసిన అభ్యర్థనలోని యోగ్యతలను గూర్చి ఆయన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదని నిన్నరాత్రి అధికారపూర్వకంగా ప్రకటించబడింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వలన సమస్య పరిష్కారం కాదని శ్రీ చవన్ తన ప్రతినిధివర్గంతో చెప్పారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం విలేఖరులతో తెలియజేసిన అనంతరం ఈ విషయాన్ని పైవిధంగా స్పష్టీకరించారు. హోంమంత్రి అభిప్రాయాలుగా వెలువడిన అపార్థం సరియైనది కాదని తెలియజేయబడింది.

తెలంగాణా సమస్యకు చెందిన అన్ని అంశాలపై చర్చలు జరుగుతాయని శ్రీ చవన్ నిన్న ప్రకటించారు.

ప్రత్యేక రాష్ట్రానికై చేసిన అభ్యర్థన గూర్చి కూడా చర్చిస్తారా— అని ఒక విలేఖరి అడుగగా శ్రీ చవన్ 'అన్నింటితో బాటు దానిని కూడా చర్చిస్తాం'' అని అన్నారు.

చవన్ ప్రకటనపట్ల తెలంగాణా కాంగ్రెస్ కార్యవర్గం హర్షం

హైదరాబాద్, జూన్9: "తెలంగాణా సమస్యలోని తీవ్రతను, క్లిష్టతను" శ్రీచవన్ గుర్తించినందుకు, ఆయన చేసిన ప్రకటనపట్ల తెలంగాణాలోని పీటీ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ హర్షం వ్యక్త పరిచింది.

శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాన్ని బర్తరఫ్ చేయాలని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కార్యవర్గం పునరుద్ఘాటించింది.

పోలీసు అత్యాచారాలను ఈ సమావేశం ఖండించింది. డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ఈ సమావేశానికి హాజరైనారు.

చెన్నారెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, జూన్ 9: ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సంబంధించి తెలంగాణా ప్రజల ప్రగాఢమైన అభిప్రాయాన్ని శ్రీ చవన్ గుర్తించినందుకు తమ హర్షం వెలిబుచ్చారు.

డాక్టర్ చెన్నారెడ్డి ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం పోలీసుల పైనే కాక ఇప్పుడు తెలంగాణా ప్రజలకు రాష్ట్రప్రభుత్వంపై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు.



బిన్నీ సాంప్రదాయపు అనుసారముగా వస్తున్నవి

గారంటర్స్: హాజీ ఇబ్రహీం ఇసాక్ అండ్ సన్స్, పోస్టుబాక్సు నెం. 629, బెంగుళూరు—2.
డీలర్లు: అనంతపూర్: జి. ఎస్. ఎస్. టైలర్స్, న్యూటౌన్ ★ కదిరి: కరె సత్యనారాయణ గుప్త, క్లాత్‌మర్చంటు ★ ధర్మవరం: డి. శ్రీనివాసులు, క్లాత్ మర్చంట్సు ★ రాయదుర్గ: కె. ఎర్రిస్వామి అండ్ బ్రదర్స్, క్లాత్ మర్చంట్సు ★ గుంతకల్: బి. రామయ్యసెట్టి అండ్ సన్స్, క్లాత్ మర్చంట్సు ★ కర్నూలు: ఉప్పిని క్లాత్ స్టోర్సు, మెయిన్ బజార్, సుజాత గార్మెంట్స్, 18/69, నెహ్రూ రోడ్ ★ నంద్యాల్: నేరవతి క్లాత్ ఎంపోరియం ★ ఆదోని: నకారె ఈరన్న అండ్ సన్స్, ★ ఎమ్మిగనూరు: శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్లాత్ స్టోర్సు ★ కోన్: రాజా వెంకట రమణయ్యచెట్టి.

సంగ్రహ ప్రకటనలు

ప్రింటింగు

లెటర్‌హెడ్స్, బిల్లుబుక్స్, రసీదుబుక్స్, అన్నివిధములైన ప్రింటింగ్ మరియురబ్బరు స్టాంపులకు వ్రాయండి.
విజయవాణి ప్రెస్, గుంతకల్లు.

అమ్మకము

ఒక మంచి ఫార్గో మెడోస్ ఇంజను 1962 మాడెల్ హాఫ్‌బాడీ లారీ, రన్నింగుకండిషనులో ఉన్నది, అమ్మకమునకు. వివరములకు :
Golden Bricks & Tiles Company, Nerkundram, Madras-49.

ఎడ్యుకేషనల్

స్టేషను మాస్టర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగములకు ట్రయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్ కలవు. ఉచిత వివరములకు, విద్యార్థులు తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Registered అయినది.
A.T. & W.T. COLLEGE, Pandaripuram. Guntur-2.

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము.
(4వ నెంబరు పోలీస్‌స్టేషన్‌ప్రక్క)
సూర్యారావుపేట: :విజయవాడ—2
పున:ప్రారంభం: 1969 జూన్9
నర్సరీ, 1 నుండి 7 వరకు రికగ్నైజ్డు తరగతులు కలవు.
మెట్రిక్ తరగతులు కలవు.
వివిధ తరగతులలోనికి (1వ ఫారముతో సహా) ఎడ్మిషన్లు జూన్ 9న ప్రారంభం.
చక్కని హాస్టలు వసతి కలదు.
సీట్లు పరిమితము—ప్రాస్పెక్టస్ ఉచితం.
యలమంచిలి చంద్రశేఖర్
ఎం.ఏ, బి.ఇడి, ఎల్.ఎస్.జి.డి. ప్రిన్సిపాల్.

వెంకటరమణ ఆయుర్వేద కాలేజి,
మైలాపూర్, మద్రాసు.
ఆయుర్వేద శిరోమణి కోర్సుకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులుమంచి సంస్కృత పరిజ్ఞానము కలిగియుండిగవర్నమెంటు ఆయుర్వేద ప్రవేశ పరీక్షప్యాసయి యుండవలెను., లేదా ఎస్. ఎస్. ఎల్ సి. హోల్డర్లయి యుండవలెను. ఆయుర్వేద ప్రవేశ పరీక్షకు ప్రైవేటు తరగతులు పెట్టబడును. ఉచితకవరులో నెలసరిస్టాంపు పెండ్లు, దరఖాస్తులు 1969 జూన్ 22 లోపల ప్రిన్సిపాల్ వారికి పంపండి.

శ్రీ గుజరాతి విద్యాలయ ఇంగ్లీషు మీడియం స్కూలు.
(ఆంధ్ర గవర్నమెంటుచే రికగ్నైజ్ చేయబడినది)
శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ దగ్గర
విజయవాడ—1
స్కూలు 16—6—69 న ప్రారంభించబడును. కె. జి. నుంచి 7 వస్టాండర్డు వరకు అడ్మిషనులు 10.6.69 నుంచి ప్రారంభం.
2 క్వాలిఫైడ్ టీచర్ల ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుచున్నవి.
ఓ.హెచ్. దేశాయ్,
కరస్పాండెంటు.

బిసెంటు థియోసాఫికల్ కాలేజీ మదనపల్లె.
1969 జూలై 7 వ తేదీన తెరువబడును. ఈ క్రింది కోర్సులకు అడ్మిషన్లు జరుగును.
1. ప్రీయూనివర్సిటీ (1 సం. కోర్సు)
2. ఇంటర్మీడియెట్ (2సం. కోర్సు)
3. బి.ఏ. బి.యస్సీ, బి.కామ్. (3 సం. డిగ్రీ కోర్సు)

50 పైసలు మనియార్డరు ద్వారా గాని లేదా కాలేజీ ఆఫీసునందు నగదురూపముగాని చెల్లించి 35 పైసల తపాలా బిళ్లలను అతికించి అడ్రసు వ్రాసియుంచిన 9"×4" సైజు కవరును జతచేసి పంపి దరఖాస్తు ఫారము మరియు ప్రాస్పెక్టస్‌ను ప్రిన్సిపాల్ నుండి పొందవచ్చును. ప్రవేశార్హత కొరకు జరిపిన పరీక్షల రిజల్ట్సు ప్రకటించిన తర్వాత 15 రోజులలోపల పూర్తిచేసిన దరఖాస్తు ఫారములను ప్రిన్సిపాలుకు పంపవలెను.
డి. కోదండపాణి,
ప్రిన్సిపాలు.

ఏజంట్లు కావలెను

అన్నిక చదవండి ఏజంట్లు కావలెను.,
విజయవాహిని
(ఉజ్జ్వల జాతీయ వారపత్రిక)
విడికాపీ 25 పై—సాలుచందా 12 రూపాయలు.
కథానికలు, గేయాలు, రాజకీయవార్తలు, విశ్లేషణ వగైరా.
విజయవాహిని—బెంగుళూరు—27

1970 క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయండి.
The Coronation Litho Works, Sivakasi.

కావలెను

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్సు, టెలిగ్రాఫు సిగ్నలర్సు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్సు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు.
I.T. Technology (Recognised) Near Krishna Talkies. Rajahmundry-2.

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము
సూర్యారావుపేట: : విజయవాడ—2
అనుభవజ్ఞులైన సెకండరీ గ్రేడ్ టీచరు కావలయును. హాస్టలులో ఉండుటకు ఇష్టపడువారికి ప్రాముఖ్యత ఇవ్వబడును.
యలమంచిలి చంద్రశేఖర్
ఎం.ఏ, బి.ఇడి, ఎల్.ఎస్.జి.డి.
ప్రిన్సిపాల్.

శ్రీ వేణుగోపాలస్వామి ఓరియంటల్ సెకండరీస్కూలు, వేటపాలెం, ఒంగోలు తా
పై స్కూలుకు ఉపాధ్యాయులు కావలెను. అర్హత, అనుభవములు, హెడ్‌మాస్టరా ఒక డబుల్‌మాస్టు బి. ఇడి., ఒక నాచురల్ సైన్సు బి. ఇడి. ఇద్దరు గ్రేడ్ 1 అండ్ 2 సంస్కృత పండితులు, విద్యాప్రవీణ లేక శిరోమణి. ఒక గ్రేడ్ 2 తెలుగుపండితులు, భాషాప్రవీణ. దరఖాస్తులు తె 16—6—69లోగా స్కూలు కరస్పాండెంటు వారికి పంపుతూ నకలు కాపీ ఇన్‌స్పెక్టరు ఆఫ్ ఓరియంటలు స్కూల్సు విజయవాడ—3, వారికి పంపవలెను.

శ్రీ లాల్ బహదూర్‌శాస్త్రి సంస్కృత ప్రాథమిక పాఠశాల, ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము, కొవ్వూరు, ప. గో జిల్లా.
ప్రభుత్వ అర్హతలుగల O.S.S.L.C. గాని గవర్నమెంటు ఎంట్రన్సుగాని కృతార్థులై ఉపాధ్యాయ శిక్షణపొంది యుండ వలెను.) సంస్కృత పండితుడు కావలెను. జీతముగవర్నమెంటు స్కేలు ప్రకారం యివ్వబడును. అభ్యర్థులు తమ దరఖాస్తులను యీ ప్రకటన తేదీ నుండి వారం రోజులలోగా కరస్పాండెంటుకు పంపుతూ వాటి ప్రతులను Inspector of Oriental Schools, Vijayawada-3. వారికికూడ పంపవలెను.
(సం) మానాప్రగడ శ్రీరాములు
బి. ఏ. ఎస్.ఎల్.టి,. కరస్పాండెంటు.

యస్. కె. పి. హైస్కూలు, డోన్
(కర్నూలు జిల్లా)
1. బి.యస్.సి.,బి.ఇడి.,సైన్సుఅసిస్టెంట్సు 2
2. గ్రేడు 1 తెలుగు పండిట్లు 1
3. గ్రేడు 11 తెలుగు పండిట్లు 3

ఒక కాపీ కర్నూలు, డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి పంపుతూ, కరస్పాండెంటు గారికి దరఖాస్తు చేయండి.గవర్నమెంటు స్కేలు ఇవ్వబడును. దరఖాస్తులు చేరుటకు ఆఖరితేదీ 18 6. 69.

ప్రకటనలు

"చలన చిత్రములు" అను పుస్తకము కావలసినవారు నెంబరు పంపి ఈ అడ్రసుకు వ్రాయండి
ప్రమ్మక కైస్తవ సమాచార కేంద్రము
పోస్టు బాక్సు 1588.
సికింద్రాబాద్—3.

మాచవరం గ్రామ పంచాయతి
తూర్పుగోదావరిజిల్లా, రామచంద్రపురం తాలూకా,మాచవరం గ్రామపంచాయతికి 40 వాట్సు ఎలక్ట్రికల్ (స్ట్రీటుబల్బులు)- 400 లను, ఇండ్ల సందర్భులగల స్తెట్లు 1300 లను సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు ది. 23.6.1969 తేది సాయంత్రము గం. 3—00ల వరకు ఈ దిగువ చిరునామాదారునిచేగాని వారి అనుమతి పొందిన వారిమూలకముగాని తీసుకొనబడి అదే రోజున గం. 4 లకు తెరువబడును. టెండరు దరఖాస్తులతోబాటు రు 50—లు ధరావతు చెల్లించని దరఖాస్తులు అంగీకరింపబడవు. మిగతా వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవలయును.
స. దత్తాత్రేయశర్మ
మాచవరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు
4.6.69 మాచవరం గ్రామపంచాయతి

కర్నూలు మునిసిపాలిటి
1965 సం.పు. ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టములోని 83వ సెక్షన్ ప్రకారం ప్రకటన.
కర్నూలు మునిసిపల్ కౌన్సిలు వారి తేది 24—2—69లోగల తీర్మానము నెం. 905లో ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టము 1965 సం. 8వ(4) సెక్షన్ ఇందలి అధికారమును పురస్కరించుకొని, తేది 4—4—1969 గల నెం.జి.ఓ.ఎం. ఎస్. సం. 320 ఎం.ఏ. ఆర్డరు నందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటువారి అనుమతిపై ఈ దిగువ రీతిన తేది 1—4—69 నుండి వ్యవసాయపు భూములపై అస్తిపన్ను విధించుటకు కర్నూలు మునిసిపల్ కౌన్సిలు వారు నిర్ణయించియున్నారు. పై నిర్ణయముపై ఆక్షేపణలుగాని, సలహాలుగాని, ఏమైనా యున్నయెడల ఈ నోటిఫికేషన్ తేది నుండి 30 రోజులలోగా మునిసిపల్ సెక్రటరీ గార్కి పంపవచ్చును.
షెడ్యూలు
కర్నూలు మునిసిపాలిటి సరిహద్దులలోని వ్యవసాయపు భూములపై గవర్నమెంటు వారిచే కట్టబడుచున్న ల్యాండురెవెన్యూపై రూపాయకు 0.6 ఆరు పైసాలు వంతున."
మునిసిపల్ ఆఫీసు పి. గోపాలరాజు.
కర్నూలు తే.2.6.69. సెక్రటరీ ఇన్‌చార్జి.

ప్రకటనలు

తాడిపత్రి మునిసిపాలిటీ —
తాడిపత్రి మ్యునిసిపాలిటీ యొక్క సిటి సర్వేకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టము 1965, 139, 140, 141, 142, 144, 145, 162 మరియు 330 (5) (ఎ) (బి) (సి) (డి) (ఇ) (ఎఫ్) (జి) (హెచ్) (ఐ) మరియు 9 (బి) సెక్షన్ల క్రింద ఇవ్వబడిన అధికారములయొక్క ననుసరించబడిన బైలాల దిగువ ముసాయిదా ఆయులు పరచ ప్రతిపాదించబడినది. ఇందుమూలముగ నోటీసు యివ్వబడినదేమన, ఈ నోటిఫికేషన్ ప్రకటన తేదీ నుంచి ఆరు వారముల కాలానంతరము ఈ ముసాయిదా బైలాలు అవలంబించబడుట విచారణకు తీసికొనబడును. ఈ సందర్భమున వీటివిగురించిన ఆక్షేపణలు, లేక సూచనలు, ఏవైనా ఉండిన యెడల పై తెల్పిన గడువు కాలము తీరుటకు ముందు తీసికొనబడి, తాడిపత్రి మ్యునిసిపల్ కౌన్సిల్‌చే గమనించ బడగలవని ప్రజలకు ఇందుమూలముగ తెలియబరచడమైనది. ఆక్షేపణలు, మరియు సూచనలు సెక్రటరీ, తాడిపత్రి మ్యునిసిపాలిటీ తాడిపత్రి అడ్రసుకు పంపవలెను. ఈ తెల్పిన బైలాలు మ్యునిసిపల్ ఆఫీసులో పని దినములలో పని వేళలందు లభించగలవు.
(సం). జి. ఎ. విల్సన్,
సెక్రటరీ.

ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటు ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక జీతంతో లోవర్ డివిజన్ గుమాస్తాల (స్టెనో టైపిస్టులు), మరియూ లోవర్ డివిజన్ గుమాస్తాల ఉద్యోగములకై షెడ్యూల్డు కులములు/తెగల అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతం: రు. 110—3—131—4—155 - ఇబి — 4— 175— 5— 180 (లోవర్ డివిజన్ గుమాస్తాలకు ప్రత్యేకజీతంతో లోవర్ డివిజన్ గుమాస్తాల (స్టెనోటైపిస్టుల) విషయములో మరి రు. 20 — లు. ఉద్యోగములు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉంటవి. కాని బహుశహ పర్మనెంటుచేయబడవచ్చును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటుయొక్క ఏ ఆఫీసుకైనను పోస్టు చేయబడవచ్చును. కనీసవిద్యార్హతలు (1) (ప్రత్యేకజీతంతో ఎల్. డి. సి. లు (స్టెనో టైపిస్టులు): (ఎ) మెట్రికులేషన్ లేక తత్సమానము. (బి) షార్టుహాండులో నిమిషమునకు 80 మాటలస్పీడు, టైపింగులో నిమిషమునకు 40 మాటలస్పీడు, (2) లోవర్ డివిజన్ గుమాస్తాలు: మెట్రికులేషన్ లేక తత్సమానమైన పరీక్ష. వయో పరిమితి: (1) ఎల్ డి. సి. లకు: 1—4—69 న 18 సంవత్సరములలోపేయు, 26 సంవత్సరముల పైబడి యుండకూడదు. (2) ప్రత్యేక జీతంతో ఎల్. డి. సి. లకు: 1—4—69 న 18 సం. ల లోపేయు, 26 సం. ల పైబడి యుండకూడదు. 1—4—69 న 26 నుంచి 30 సంవత్సరముల వయోవర్గంలోని అభ్యర్థులు కూడ దరఖాస్తు చేయవచ్చును. నిర్ణీతవయోపరిమితి అయిన 26 సం. ల లోపువయస్సువారితో కావలసిన అర్హతలుగల అభ్యర్థులు లభించనియెడల 26 నుంచి 30 సం. ల వయోవర్గములోని అభ్యర్థులు ప్రత్యేక విషయముగ గమనించబడెదరు. ఇంటర్వ్యూకుతోడు అభ్యర్థులు లెక్కలలోను, జనరల్ ఇంగ్లీషులోను ఒక లిఖితపూర్వకమైన టెస్టు (ఎల్ డి. సి. లకు, ప్రత్యేక జీతంతో ఎల్. డి. సి. లకు), మరియు షార్టుహాండు, టైప్‌రైటింగ్‌లలో స్పీడుటెస్టు తీసికొనవలసియుందురు. లిఖితటెస్టు ఇంటర్‌వ్యూలతేదీలు రోల్‌నంబర్లు, టెస్టులు జరుపుచోటు అభ్యర్థులకు ఒక్కొక్కరికి తెలియబరచబడును. దరఖాస్తులు దిగువ వివరములతో ఇన్‌స్పెక్టింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్సుకు 28—6—69 నాటికి చేరవలెను. హైదరాబాద్‌సిటీ, తెలంగాణా ప్రాంతము, కర్నూలు, అనంతపురం జిల్లాలనుంచివచ్చుదరఖాస్తుదార్లు తమ దరఖాస్తులను I.A.C. Range I.P. స్టేట్ కో—ఆపరేటివ్ బిల్డింగ్, ట్రూప్ బజార్, హైదరాబాద్‌కు పంపవలెను.

శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి వచ్చు దరఖాస్తుదార్లు తమదరఖాస్తులను I.A.C. కాకినాడకు పంపవలెను.

కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచివచ్చు అభ్యర్థులు తమ దరఖాస్తులను I.A.C. విజయవాడకు పంపవలెను.

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల నుంచివచ్చు అభ్యర్థులు తమ దరఖాస్తులను I.A.C. నెల్లూరుకు పంపవలెను.

(ఏ) పూర్తి పేరు, (బి) అడ్రసు, (సి) పుట్టినతేది, (డి) విద్యార్హతలు, (1) చదువు 2) సాంకేతిక (TW & SW) (ప్రత్యేకజీతంతో ఎల్‌డిసిలకు) (టైపరైటింగ్ అండ్ షార్ట్ హాండ్),(ఇ)షెడ్యూల్డుకులములు/తెగలకుచెందినవారా, (ఎఫ్) ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజి రిజిస్ట్రేషను నంబరు.

అభ్యర్థులు తమకుసమీపపు ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజిలో ఇదివరకే రిజిస్టరు చేయించుకొనియుండనియెడల, రిజిస్టరు చేయించుకొని రిజిస్ట్రేషను నంబరును దరఖాస్తులో తెలుపవలెను. వయస్సు, విద్యార్హతలవిషయములోను, అభ్యర్థి షెడ్యూల్డు కులములు/షెడ్యూల్డు తెగలకు చెందినట్లు తెల్పియున్న ఆ విషయములోను ఋజువును దరఖాస్తుతో పంపవలెను.
DAVP-333(30)/69

జూన్ 10 నుండి నిరవధిక సమ్మె

తెలంగాణా యస్. జీ. ఓల సంఘ తీర్మానం

హైదరాబాద్, జూన్ 9: జూన్ 10 వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయడానికి తెలంగాణా ఎన్.జి.ఓ.ల సంఘం సెక్రటేరియట్ శాఖ నిర్ణయించింది. ఈ సమ్మెలో సంఘం ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు.

తెలంగాణా ప్రజాసమితి ఇచ్చిన పిలుపును అనుసరించి కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం కార్మికులు నిన్న సమ్మె చేశారు.

చవన్ ప్రకటనపై అమోస్ వ్యాఖ్య

హైదరాబాద, జూన్ 9: జూన్ 10వ తేదీనుండి సమ్మె ప్రారంభించడానికి నిర్ణయించిన తెలంగాణా ఎన్. జి. ఓ లకు శ్రీ చవన్ చేసిన విజ్ఞప్తిని గూర్చి తమ అభిప్రాయం ప్రకటిస్తూ ఎన్. జి. ఓ ల సంఘం అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్ ఇలా అన్నారు:

"తెలంగాణా సర్వీసుల సమస్యలను గూర్చి తెలుసుకొనడానికి భారత ప్రభుత్వం ఎప్పుడైనా నిజాయితీతో ప్రయత్నించిందా? ఏది యేమైనా ఉదాసీనంగా ఉండాం. ఈ నెలలో యేమి వ్యక్తిగతంగా నా సొంత బాధలను గూర్చి విజ్ఞప్తి చేసినప్పుడు వారెందుకు మౌనంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులను కాదని, పరా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్నాళ్ళూ ఎందుకు సహాయం చేశారు.

అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం నాటని తెరవెనుక ఉండడమే".

"శ్రీ చవన్ మమ్మల్ని కలుసుకొని, మా అభిప్రాయాలను వినడానికి కూడా ఆయనకు హాసం లేకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంతోతప్ప ఈ ఉద్యోగుల సమస్యలు పరిష్కరింపబడవని దీనివల్ల స్పష్టమవుతున్నది."

నిజామాబాద్‌లో హర్తాళ్

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 9: నిజామాబాద్ జిల్లాలోనూ, నిజామాబాద్ పట్టణంలోనూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా నిన్న హర్తాళ్ జరిపినట్లు ఇక్కడ ప్రజాసమితికి అందిన సందేశంవల్ల తెలిసింది.

నిజామాబాద్‌లో సమితి అధ్యక్షులతో బాటు, జిల్లాపరిషత్ చైర్మన్ నాయకత్వాన ఊరేగింపు జరిగింది. శ్రీ చవన్‌కు ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ వారు ఒక వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. తెలంగాణా పరిస్థితిని అక్కడి కక్కడే పరిశీలించాలని వారు కోరారు. ఊరేగింపు జరిపినవారిని పోలీసులు లాఠీఛార్జి చేశారు. వ్యాపార సంస్థలు మూసివేశారు.

రష్యన్ విమానం

మాస్కో, జూన్ 9: సోవియట్ యూనియన్‌చే నిర్మింపబడిన టి. యు—144 విమానం మొట్టమొదటి సారిగా శబ్దానికి మించిన మహావేగంతో దూసుకొని వెళ్ళినట్లు నిన్న ఇక్కడ అధికార పూర్వకంగా ప్రకటించారు.

'రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి వైదొలగాలి'

తెలంగాణా సమస్య పరిష్కారానికి శ్రీ సంజీవయ్య సూచన

న్యూఢిల్లీ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడానికి లేక ఒక తెలంగాణా నాయకునికి ముఖ్యమంత్రిత్వ పదవిని కల్పించడానికి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి వైదొలగాలన్న సూచనను ఇతర విషయాలతోబాటు పరిశీలించడంలోనే తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని నిన్న రాత్రి జరిగిన రేడియోగోష్ఠిలో ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణా ప్రజలకు ఇవ్వదలచిన హామీలు ఇకనుండి కేంద్రంనుండి రావలసి వున్నదని ఆయన చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు శ్రీ ఎం. పి. భార్గవ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి తమకు న్యాయం చేకూర్చడంలేదని తెలంగాణా ప్రజలు భావించడంవల్ల ఆంధ్రలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని అభ్యర్థిస్తున్నారని, 'రాష్ట్రపతి పాలన సమస్యను పరిష్కరించలేదని తెలంగాణా ప్రాంతపు ప్రజల సాధక బాధకాలను నివారించే విషయమై కేంద్రం పరిశీలించే అవసరం ఏర్పడిందని అన్నారు.

ఆలిండియా రేడియో ప్రసారంచేసిన "వర్తమాన వ్యవహారాలు" అన్న కార్యక్రమంలో ఇద్దరు పార్లమెంటు సభ్యులు పాల్గొంటూ పైవిధంగా అన్నారు. శ్రీ చవన్ చర్యలవలన తెలంగాణాలో శాంతి నెలకొనగలదని శ్రీయుతులు సంజీవయ్య, భార్గవ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడంలో బాగా ఆలస్యం జరిగిపోయినదని శ్రీ భార్గవ అభిప్రాయపడ్డారు.

తెలంగాణాలో పరిస్థితి దృష్ట్యా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించడం ప్రత్యేక సౌరాష్ట్ర, ప్రత్యేక విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకై అభ్యర్థనలకు దారితీయగలదని భావించడం సమస్యను నిర్ధారించే ప్రమాణం కాజాలదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా విలీనానికి వ్యతిరేకంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం చేసిన సిఫార్సును శ్రీ భార్గవ గుర్తుచేస్తూ పైవిధంగా అన్నారు.

తెలంగాణాలోని ప్రస్తుత సాధక బాధకాలను, సమస్యలను పరిష్కరించడానికి గల ఆతురతతో కేంద్ర నాయకులు ఆంధ్ర ప్రాంతపు ప్రజలను అణచివేయడం జరుగుతుందన్న భావాన్ని వారిలో సృష్టించవలదని శ్రీ సంజీవయ్య కేంద్రాన్ని హెచ్చరించారు.

తెలంగాణాన్ని రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం అని గుర్తుపెట్టుకోవలసిందని ఆయన అన్నారు.

కేంద్రం 'కీలుబొమ్మ' గా చేసిన ఒక వ్యక్తిపైనే అది ఆధారపడడం వలన కాంగ్రెస్ ఒరిస్సా, కేరళ, పశ్చిమ బెంగాల్‌ను కల్పోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో అటువంటిదే తిరిగి సంభవించరాదని శ్రీ భార్గవ అన్నారు.

తెలంగాణాసమస్యలపై కేంద్రం అలక్ష్యవైఖరి

శ్రీ జి. మేల్కోటే విమర్శ

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణా ప్రజలకు జరిగిన అన్యాయాలను గురించి ఎన్నిసార్లు తాను విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ, తెలంగాణా వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం తగు శ్రద్ధాసక్తులు తీసుకొనడం లేదని నేటి ఉదయం ఇక్కడ సరోజినీదేవి హాలులో తెలంగాణా పట్టభద్రుల మహాసభ విషయ నిర్ణాయక సంఘాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర గాంధి స్మారకనిధి చైర్మన్ శ్రీ జి. మేల్కోటె (ఎం. పి.) అన్నారు.

అనేకసార్లు చేసుకొన్న విజ్ఞప్తులపట్ల శ్రద్ధవహించి యుంటే, ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి సర్వీసులలో జరిగే అన్యాయాలను 1960 నుండి తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వస్తున్నానని ఉదాహరణకు అటువంటి [illegible] సర్వీసుల జాబితా ఉంది. దానిని గెజిట్‌లో ప్రచురించారు కాని దానిని [illegible] అమలు జరగలేదు అని ఆయన అన్నారు.

తెలంగాణాకు జరిగిన అన్యాయాలను [illegible] ఆయన వివరించారు. కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నందికొండ తాలూకాకు నీటిని సప్లయి చేయడానికి నాగార్జునసాగర్ కాలువ ఇరిగేషన్ కాలువలను మళ్ళించారని, దీనివలన తెలంగాణాలో వేలాది ఎకరాలకు నీరు లభ్యంకాకుండా పోయిందని ఆయన అన్నారు.

ఆదేవిధంగా గోదావరి లోయ ప్రాజెక్టు అమలుపరచలేదు. తెలంగాణా సమస్యను పరిష్కరించి చేయడంలో వ్యవధి దాటపోయిన అనంతరం ఆలస్యంగా వచ్చారని తాను ప్రధానికిస్పష్టం చేశానని శ్రీ మేల్కోటె చెప్పారు.

బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫు చేసి, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెడితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొన్నాళ్ళ తర్వాత ఏర్పాటు గావించవచ్చునని ఈలోగా కొన్ని అన్యాయాలను సవరించవచ్చును అని ఆయన అన్నారు.

ఒక ప్రాంతపు ప్రజలు మరొక ప్రాంతం ప్రజలపై శత్రుత్వం పెంపొందడం మంచిది కాదని ఆయన అన్నారు.

హింసా దౌర్జన్య కాండకు ప్రజలు స్వస్తి చెప్పాలని ఆయన సలహా ఇచ్చారు. నగరంలో ఆంధ్రుల రక్షణకై ఆంధ్రనుండి కొంత మంది గూండాలను నగరంలో ఉంచారని తనకు తెలిసిందని ఆయన అన్నారు. ఆటువంటి చర్యలను ఆయన ఖండించారు.

శ్రీ ఎస్. దుర్గయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. మహాసభ ఆమోదించవలసిన అంశాలలో ఆర్థిక అభివృద్ధి, సర్వీసులు, ప్రత్యేక రాష్ట్రానికై అభ్యర్థన చేర్చబడ్డాయని, ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణాను కోరుతూ రూపొందించిన తీర్మానాన్ని విషయ నిర్ణాయక సంఘం ఆమోదించింది. తెలంగాణా సమస్యకు ప్రధాని రూపొందించిన అష్టసూత్ర పథకం పరిష్కరించలేదని సమావేశం అభిప్రాయపడింది. హోంమంత్రి శ్రీ చవన్ నిష్పక్షికంగా సమస్యను పరిశీలించి, తగు పరిష్కార మార్గాలు సిఫార్సు చేయగలరని సమావేశం ఆశాభావం వ్యక్తంచేసింది.

ప్రస్తుత మంత్రివర్గాన్ని బర్తరఫ్‌చేసి, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టిన అనంతరం, ప్రజాభిప్రాయాన్ని సేకరించడం దారా కేంద్రం ప్రజల కోర్కెలను కనుగొనవలసిందని సమావేశం కోరింది.

కేంద్రం జోక్యానికై బకర్ ఆలీ మీర్జా విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణా ఆందోళనకారులను భయపెట్టడానికి, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం, హింసాత్మక ధోరణులుగల సమైక్యతావాదులకు తాలను ఏర్పాటు చేసినదని శ్రీ బకర్ ఆలీమీర్జా ఎం. పి. ఆరోపించారు.

నిన్న ఆయన ఒక పత్రికా ప్రకటనచేస్తూ ఇది చాలా ఆందోళనకరమైన విషయమని అన్నారు. ప్రజల ఆగ్రహం మితిమీరినప్పుడు, వారు ఈ ప్రాంతంలో నివసించే అమాయకులైన ఆంధ్ర ప్రజలపై దౌర్జన్యాలు జరప వచ్చునని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పరిస్థితులు ఇంకా విషమించక ముందే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం కలిగించుకుని ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

తెలంగాణాకు శ్రీసోంబోపాల్ సమర్థన

హైదరాబాద్, జూన్ 8: మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరుకు చెందిన పంచాయితీ కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీ సోంభూపాల్ ప్రత్యేక తెలంగాణారాష్ట్రం కావాలన్న వాదనను బలపరిచారు. దీనితో కలుపుకుని ఇంతవరకు 23 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తెలంగాణా వాదాన్ని బహిరంగంగా సమర్థించినట్లు అయింది.

శ్రీ సోంభోపాల్ ఒకపత్రికా ప్రకటనచేస్తూ, ఇంకా అల్లరులు జరగకుండా నివారించడానికి, ఉభయ ప్రాంతాల ప్రజల సౌహృదయ సత్సంబంధాలు పాటించడానికి ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకై తక్షణ చర్యలు తీసుకోవలసినదిగా కేంద్రహోం మంత్రి శ్రీ చవన్‌కు విజ్ఞప్తి చేశారు.

మరొక కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. శ్రీ పి. హెచ్. సత్యనారాయణరావు ఒక ప్రకటనలో రాష్ట్రపతి పాలనను విధించవలసినదిగా కేంద్రానికి సిఫార్సు చేయవలసినదని శ్రీ...సం కోరారు.

ఉపాధ్యాయ హత్య కేసులో ముద్దాయిల విడుదల

నేరాన్ని ప్రాసిక్యూషన్ ఋజువు చేయలేకపోయినదని జడ్జి తీర్పు

వారణాసి, జూన్ 9: జనసంఘ నాయకుడు స్వర్గీయ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ హత్యకేసును ఇక్కడ విచారణ చేస్తున్న సెషన్స్ జడ్జి, రామ్‌అవధ్, భరత్‌లాల్ అను ఇద్దరు ముద్దాయిలను నేడు విడుదల చేశారు.

భారతీయ జనసంఘం అధ్యక్షుడు శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయను హత్య చేశారన్న ఆరోపణల మీద భరత్‌లాల్, రామ్‌అవధ్‌లపై విచారణ జరిగింది.

అయితే చోరీనేరం క్రింద ఇండియన్ పీనల్‌కోడ్ 370 సెక్షన్ ప్రకారం భరత్‌కు నాలుగేళ్ళు కఠిన కారాగారవాస శిక్ష విధించబడింది. రామ్‌అవధ్‌పై చోరీ నేరం ఋజువు కాలేదు. కనుక అతన్ని విడుదల చేశారు.

పరిస్థితుల ఆధారంగా ఉన్న సాక్ష్యాన్ని బట్టి చూస్తే, శ్రీ ఉపాధ్యాయను 1968 ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి సీల్డా ఎక్స్‌ప్రెస్ రైలులో నుండి ముద్దాయి బయటికి లాగాడని చెప్పడానికి ఎక్కడా ప్రత్యక్ష ఆధారం కనిపించడంలేదని ప్రత్యేక సెషన్స్‌జడ్జి శ్రీ మురళీధర్ అన్నారు.

శ్రీ ఉపాధ్యాయ హత్య రాజకీయ ఉద్దేశంతో కూడినదన్న డిఫెన్సు వాదాన్ని ప్రస్తావిస్తూ జడ్జి, సాక్ష్యం రికార్డు చేసే సమయంలో తన ముందు ఉంచిన సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక రాజకీయ హత్య అనడానికి వీలులేదని తన తీర్పులో పేర్కొన్నారు.

చోరీ నేరానికి గాను భరత్‌కు నాలుగేండ్ల కఠినశిక్ష విధిస్తూ న్యాయమూర్తి, ప్రస్తుత నేర స్వభావాన్ని బట్టి, ముద్దాయి పూర్వపు రికార్డును బట్టి అతనికి శిక్ష విధిస్తున్నానని తెలియజేశారు.

ఈ ఇద్దరు ముద్దాయిలపై కూడా ప్రాసిక్యూషన్ వారు హత్యారోపణలను ఋజువుచేయలేక పోయారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

భరత్‌లాల్, రామ్‌అవధ్ రైళ్ళలో దొంగతనాలు చేసేవారని, 1968 ఫిబ్రవరి 10 రాత్రి శ్రీ ఉపాధ్యాయ సీల్దా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా భరత్‌లాల్ ఆయనను బండిలో నుంచి బయటికి త్రోసివేశాడని ప్రాసిక్యూషన్ వాదం.

శ్రీ ఉపాధ్యాయ హత్యకేసు విషయంలో దర్యాప్తు కేంద్ర హోంశాఖ విభాగమైన కేంద్ర నేరపరిశోధకశాఖచే నిర్వహించబడినది.

ఆగ్నేయ రైల్వే

రైల్వే జాగామీది రోడ్లు, బళ్ళ దార్లు, కాలిదార్లు మూసియుంచుట

దిగువ తెల్పిన స్టేషన్లు మరియు సెటిల్మెంట్ల వద్ద ఆగ్నేయ రైల్వే హద్దులలో వల ఉన్న ప్రైవేటు రోడ్లు, బళ్ళదార్లు మరియు కాలిదార్లు అన్నియు 1969 జూన్ 15 ఉ. 6 గం. ల నుండి 24 గంటలు ప్రజలకు రహదార్లు గాకుండ మూసి యుంచబడును.

సంత్రాగచ్చి, చెంగెల్—కిమీ: 28.700 (కి.మీ: 28. 834, ఖరగ్‌పూర్ సెటిల్మెంటు (ఎ) దక్షిణపు వైపు మరియు (బి) ఉత్తరపువైపు, పుటాలియా, ఆనారా, ఆద్రా,రాంకానాలి, భాగా, మెనాహూడ, మురారి, రాంచి, జాంటిపహరి, బంకుర్వార, కి. మీ:231.947 కు ఎదురుగ బంకుర్వార, ఛాట్నాలకు మధ్య, పూలేశల,టాటా నగర్,సిని, చక్రధర్‌పూర్, చైబస, డోంగోపోసి, జర్సుగుడ, రాయగిర్, బిలాస్‌పూర్ సెటిల్మెంటు,కరి రోడ్డు,పెండ్ర రోడ్డు, సహాడోల్,ఉమేరియా, కాట్ని,దుర్గ్ రాయపూర్, రాజనందగోన్, డోంగర్‌గిర్, గోండియా, కన్హాన్, నాగపూర్, మోతీబాగ్,, తుంసార్‌రోడ్డు, గంగాఖేరి, గుడ్మ, సాలేకస, బొర్బలో, చిచోలి, నైన్‌పూర్. ఖుర్దారోడ్డు బర్హంపూర్, ఇచ్చాపురం, పలాస, వాల్తేరు (లోకో సెటిల్మెంటురోడ్డు మినహా), రాయగడ, కంటబంజి, ఆర్గాడ సెటిల్మెంటు, హౌబాగ్, చిందర్గా, నాగభిర్, పంచమురి రోడ్డు, తల్చేర్.

చీఫ్ ఇంజనీర్.

కావలెను

జపాన్ ఆర్ట్సు పెరల్సు, టెరిలిన్,సూటింగులు, రెడీమేడ్‌దుస్తులు, శాలువలు, నైలాన్ సాక్‌లు, పైలకు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 650—లు, లేదా మంచి కమిషనుపై సేల్స్‌మెన్ ఉద్యోగములకు ఖాళీ కలదు. శాంపిల్సుకు వ్రాయండి.
SWASTIKA (55). Box 1564. Delhi.

వాయిదాల మీద ట్రాన్సిస్టర

నెలసరి రు 10—లు వాయిదా చెల్లించుట మీద ప్రపంచ ప్రసిద్ధ సైజు 'నేషనల్ 70 3 బాండ్ల అఖిల ప్రపంచ పార్సుబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో కొనండి. ప్రతి పత్రికకు, ఉచితముగా... వ్రాయండి.
JAPAN AGENCIES (10), P. Box 1194, Delhi-6.

Phone: 774 Office. Factory 1021 P.P.

బిజిలీ ఐస్

మండు వేసవిలో చల్లదనము నిచ్చే
బిజిలీ క్రిస్టల్ ఐస్ నే వాడండి.
ఊరికి ఫ్రెశ, నాణ్యమునకు పేరుగాంచినది కావలసినంత సప్లయిచేయగలము నేడే ఆర్డరు యివ్వండి.
బిజిలీ ఐస్ ఫాక్టరీ
కోరుకొండ రోడ్డు, రాజమండ్రి-1.

నోటీసు

మాచే తయారుచేయబడుచున్న 'జోర్దార్' బ్రాండు పాదరక్షలకు ఢిల్లీ-6, 835 బల్లిమరన్, మరియు బొంబాయి-3, బెండిబజార్, 295 ఇబ్రహిం రహిం తుల్లా రోడ్, మెస్సర్స్ విన్‌యల్ (VINYL) సేల్స్ కార్పొరేషన్ వారి సోల్ సెల్లింగ్ ఏజన్సీ 1969 జూన్ 2 తేదీనుంచి రద్దుచేయబడినదని ఇందు మూలముగ తెలియజేయడమైనది.

బ్లో ప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్
సేపన్‌రోడ్, భండూప్, బొంబాయి-78.

జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర మహావిద్యా పీఠ

శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు-6.
(మైసూరు యూనివర్శిటీకి అనుబంధపరచబడినది)

1969-70 సంవత్సరమున ప్రవేశములు

ఇంజనీరింగ్ సెమెస్టర్ స్కీము (— బి. ఇ.(ఎస్. ఎస్.) — (డిప్లొమా ఇంటెగ్రేటెడ్ కోర్సు, రెండు దశలు స్కీం) లో ఐదు సంవత్సరముల డిగ్రీకోర్సు యొక్క మొదటి సంవత్సరమున ప్రవేశమునకు నిర్ణీత ఫారములో దరఖాస్తులు 1969 జూన్ 20 వరకు కోరబడుచున్నవి. ప్రవేశమునకు కనీసార్హత ఫిజిక్సు, కెమిస్ట్రీ మరియు గణితము అప్షనల్ సబ్జక్టుగ, అప్షనల్ గ్రూపులో 45% కు తక్కువకాని మార్కులు తెచ్చి, ప్రీ యూనివర్సిటీ పరీక్ష, లేక హయ్యర్ సెకండరీ, లేక తత్సమాన మైన పరీక్షలో ప్యాసు. దరఖాస్తుదారు 1—10—1969 నాడు వయస్సు 16 సంవత్సరములు పూర్తిచేసి యుండవలెను.

దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టసు కాపీ రు. 5— లు నగదుగ, లేక మనియార్డరు లేక పోస్టల్ ఆర్డరుగా రా చెల్లించి, స్వ అడ్రసు వ్రాసిన 50 పైసల విలువగల పోస్టు కవరు పంపి కాలేజీ ఆఫీసునుండి పొందవచ్చును.

డిప్లొమా ఇంటెగ్రేటెడ్ కోర్సు (సెమెస్టర్ స్కీము) బి.ఇ.2 సంవత్సరములో సీట్లు ఉండుటవలన సెమెస్టర్ స్కీము (ఆర్. ఎస్.) 2 బి. ఇ.తో ప్రవేశమునకు కూడ ఫిజిక్సు, కెమిస్ట్రీ మరియు గణితము అప్షనల్‌గ, అప్షనల్ గ్రూపులో 45% కు తక్కువకాని మార్కులు పొందియున్న గ్రాడ్యుయేట్లు, ఇంటర్మీడియట్ పాసైనవారి దరఖాస్తులు గమనించబడును.

(సం.) పరశివమూర్తి,
ప్రిన్సిపాల్.

రెండు అతుకుపదార్థముల మీరుఎరు గుదురా!

ధెరిసాల్®
ఇంటికి మరియు పరిశ్రమకు అన్ని విధముల ఉపయోగించుము త్వరగా అతు కునవి

▲వాటర్ ప్రూఫ్ అతుకు గాజు వస్తువులకు, రబ్బరు, తోలు, పి. వి. సి. కర్ర, లోహము, పెరె మిక్ వగైరా సామాను.
▲ధెరిసాల్ చిల్లులను ఆపును.
▲సోఫాపు పిక్కలను (నట్‌లను) బిగించి అతుకులను అదర వీయదు.
ఇండియన్ పేటెంట్ నెం 109457



ఫర్నికోల్®
ఫర్నిచర్‌కొరకై చేయబడిన జిగురు

▲ఫర్నికోల్, ఇంటీరియర్ డెకొరేటర్సుకు, మేలురకపు ఇంటిసామాను తయారుచేయు వారికి ప్రియమైనది. ఉపయోగించుటకు తయారైన విధములో దొరకును హార్డ్ బోర్డు, ప్లాస్టిక్ బోర్డ్, కర్ర, డెకొరేటివ్ లెమినేట్సు అతుకుటకు అత్యవసరమైనది.
ధెరిసాల్ మరియు ఫర్నికోల్ అనేకరకములయిన ప్యాకింగ్‌లలో దొరకును.



ఉత్పత్తి దారులు:
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎల్లైడ్ ప్రొడక్ట్స్

ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లు:
మెస్సర్స్: నాగేవాలె బ్రదర్స్, జాంబాగ్, హైదరాబాద్—1 (ఏ.పి.)
జిల్లావారీ డిస్ట్రిబ్యూటర్లు కావలెను.

(ఏళ్ళనుంచి వాడుతున్నది!) బాగా అలవాటైనదీ, ప్రాయునదీ

విగ్రేస్® ఇంకులు

రేడియో

బుధవారం, జూన్ 11

శ.క. 1891 జ్యేష్ఠ 21

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం 6-30 వందేమాతరం, 6-35 భక్తిరంజని, 7-00 తె. వా., 8-30 ఎన్. రమణి. మధ్యాహ్నం 12-30 కార్మికుల కార్యక్రమము, 1-00 మహిళా సమాజం, 1-40 చిత్రసీమ, 1-50 తె. వా. సాయంత్రం 5-55 ప్రసార విశేషాలు, 6-05 ప్రాంతీయవార్తలు 6-25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6-30 గ్రామసీమలు, 7-00 తె. వా., 7-15 వెలుగుబాట, 7-30 చిత్రసీమ, 7-45 భాగ్యరేఖ నాటిక, 8-15 కె. ఆర్. సుబ్రహ్మణ్యం, 8-45 మాధవ నిదానము–దాని ప్రాముఖ్యము ప్రసంగం, 9-15 నడుస్తున్న చరిత్ర, ఢిల్లీనుండి రిలే, 9-45 లలిత సంగీతం, 10-00 ఎన్. రమణి వేణువు, 10-35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6-00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6-10 భక్తిరంజని, 7-00 తె.వా., 8-30 హైదరాబాద్ రిలే మధ్యాహ్నం 12-30 కార్మికుల కార్యక్రమము, 1-00 మహిళా సమాజం, 1-50 తె. వా. సాయంత్రం: 5-30 గోపాడ వెంకట సుబ్బారావు క్లారినెట్, 5-55 స్థానిక ప్రకటనలు, 6-05 ప్రాంతీయ వార్తలు, 6-25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6-45 వెలుగుబాట, 7-00 ఇ. వా., 7-15 పంటసీమలు, 7-45 భాగ్యరేఖ నాటిక, 8-15 చిత్రతరంగిణి, 9-15 లయవిన్యాసం, 9-30 ఢిల్లీనుండి రిలే, 9-45 లలిత సంగీతం, 10-00 గోపాడ వెంకట సుబ్బారావు. క్లారినెట్, 10-35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం: 6-00 వందేమాతరం, మంగళగానం, 6-30 నేటి కార్యక్రమ వివరణ, 6-35 అరుకు వాక్కు, 6-45 సంగీతామృతం, 7-30 సామాజ్ఞ, 8-45 చిత్రగానం, 9-15 కె. కల్యాణసుందరం: వయొలిన్, 9-45 వాద్య సంగీతం, 10-0 తొమన్మా తేవిజ్, 10-30 మధుర గీతం. మధ్యాహ్నం 12-00 కార్మికుల కార్యక్రమము, 12-30 కోవై పరంతకుమారి పం. డిశేఖర్, 1-30 చిత్రగానం, 1-40 వాద్యగోష్ఠి. సాయంత్రం 5-30 సంగీత పిల్లలు, 5-45 మెల్లిశై, 6-15 కార్యక్రమ వివరణ, 6-30 వాద్య సంగీతం, 6-45 చిత్రగానం, 7-3 వ్యవసాయదారులకు, 8-30 మెల్లిశై, 9-30 కె. కల్యాణసుందరం, 10-00 చిత్రగానం, 10-30గీతమాలిక, 11-00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం 6-55 వందేమాతరం, మంగళధ్వని, 7-00 తె. వా., 7-15 సంగీత మంజరి, 7-30 మద్రాస్ ఎ పెలే. మధ్యాహ్నం 1-40 మద్రాస్ ఎ పెలే, 1-50 తె. వా. సాయంత్రం 6-30 ఐరావతి నాటిక, 7-00 తె. వా., 7-15 ఎస్. జ్ఞానస్కందన్, 8-00 చిత్రగానం, 8-30 మద్రాస్ ఎ పెలే, 9-15 ఢిల్లీ నుండి రిలే, 9-45 వాద్య సంగీతం, 10-35 ప్రసార సమాప్తి.

ఆంధ్ర సిబ్బంది ఇబ్బందులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 9: గత వారం రోజులలో ఆంధ్ర ఉద్యోగుల్నందర్నీ క్రమబద్ధంగా అనేక ఇబ్బందులకు గురిచేశారని, వారినికొట్టి, వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టిన సంఘటనలు అనేకం అని ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ బి. నందనరావు నిన్న ఇక్కడ తెలియజేశారు.

వివిధ సంస్థలు ప్రకటించినట్లు జూన్ 10 నుండి ప్రారంభం కానున్న సమ్మెల దృష్ట్యా, కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ఆంధ్ర ఉద్యోగులు తమ ఆఫీసులకు హాజరు కావడం అసాధ్యం కాగలదని కార్యదర్శి శ్రీ పి. రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఇబ్బందులను నికి గాహన చేసుకోవలసిందిగా ప్రభుత్వార్య నిన్న ఆంధ్ర ప్రదేశ్ 4వ తరగతి సిబ్బంది సంఘం, పి. డబ్ల్యు. డి ఇంజనీర్ల సంఘం, ఇతర సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

పనులకు హాజరు కాకపోవడం సమ్మెలో పాల్గొన్నట్లు అర్థం కాదని, తాము ఆఫీసులకు వెళ్లలేకపోవడమేనని వారు అన్నారు.

భారతీయ జనసంఘ్ వార్డు కమిటీల కోరిక

హైదరాబాద్, జూన్ 7: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు మద్దతు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయమై కేంద్ర నాయకత్వం ఒక అంగీకారానికి వచ్చేటట్లు చేయాలని భారతీయ జనసంఘ్ 17, 18వ వార్డు కమిటీల నలుగురు ప్రతినిధులు నేడు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన ఒక లేఖలో కోరారు. ఈ లేఖపై శ్రీయుతులు బాబులర్యా, బి. శివరాజు బి. కిషన్‌లాల్, గోవర్ధన్ సంతకాలు చేశారు.

ఆరు నెలలలో కోరికలు మన్నించకపోతే పోరాటం తప్పదు

రాయలసీమ మహాసభ అల్టిమేటం

ప్రొద్దుటూరు, జూన్ 9: శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతను జరిగిన అఖిలపక్ష రాయలసీమ మహాసభ నిన్న తమ కోరికలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి ఆరు నెలల గడువుతో ఒక అల్టిమేటం ఇస్తూ, తమ సహనాన్ని, బలహీనం క్రింద భావించవద్దని హెచ్చరించారు.

తమ కోరికలను సాధించుకునేందుకు నిర్విరామంగా కృషి జరపడానికి, అవసరమైతే వాటిని సాధించుకునేందుకు పోరాటం జరపడానికి కూడా కార్యాచరణ సంఘానికి ఈ మహాసభ అధికారాన్నిచ్చింది.

ఈ ప్రాంత ప్రజలను అనివార్యంగా పోరాటంలోకి దింప వలదని ప్రభుత్వాన్ని కోరుతూ, తమ చిరకాలమైన కోరికలను సాధించుకునేందుకు ఎట్టి త్యాగాలకైనా సంసిద్ధంగా వుండవలసిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మహాసభ తీర్మానించింది.

తీర్మానాన్ననుసరించి బృహత్ప్రణాళికను రూపొందించాలనీ, పంచవర్ష ప్రణాళికల వెలుపల ప్రత్యేక రాయలసీమ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ఈ మహాసభ కోరింది. ఈ బృహత్ప్రణాళికను పది సంవత్సరాలలోపున అమలు జరపాలనికోరింది.

రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఒక ప్రత్యేక రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని అందులో బోర్డు తీర్మానాలు, నిర్ణయాలు తప్పని సరిగా అమలు జరపాలనే నిబంధన వుండాలని ఈ మహాసభ కోరింది.

మహాసభ ప్రారంభం కాగానే, ముందుగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలోని తుపాను బాధితులపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ తీర్మానించి, సహాయ నిధికి ఉదారంగా విరాళా లివ్వ వలసిందని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

అంతకు ముందు ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ పి. బసిరెడ్డి, తుపాను బాధితుల నిధికి ఆహ్వాన సంఘం రు. 1116 విరాళమిస్తున్నట్లు ప్రకటించారు.

స్వర్గీయ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్, రాయలసీమ మహాసభ మాజీ కార్యదర్శి శ్రీ వల్లూరు సుబ్బారెడ్డిల మృతికి ఈ మహాసభ సంతాపాన్ని వెల్లడించింది. (పి.టి.)

'జాతీయ, అంతర్జాతీయ సహాయం సమీకరించి వెంటనే తుపాను బాధితులకు తోడ్పడాలి'

—కేంద్రానికి దక్షిణకోస్తా మహాసభ విజ్ఞప్తి

బాపట్ల, జూన్ 9: ఇటీవలి తుపాను బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ, అంతర్జాతీయ అధికార, అనధికార సంస్థల సహాయాన్ని అర్థించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మొన్న ఇక్కడ జరిగిన ఆంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల ప్రాంత ప్రజా ప్రతినిధుల మహాసభ తీర్మానించింది.

తుపాను బాధితులైన కార్మికులకు, తదితర పేదవర్గాలకు ఉపాధి కల్పించేందుకు వెంటనే రోడ్లు, చెరువులు, కాలువల నిర్మాణానికి పూనుకోవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని ఈ మహాసభ కోరింది.

తుపాను బాధితులైన చేతి వృత్తులవారికి పరికరాలు సరఫరా చేయాలని కోరారు. ఈ నెలాఖరు లోపున సేద్యానికి నీటి సరఫరాకై సేద్యపు నీటికాలువలు, మురుగు కాలువలలోని పూడికలను వెంటనే తొలగించి గండ్లు మరమ్మతు చేయాలని అరిచారు. ఇటీవలి వరదల దృష్ట్యా మురుగు అవసరాల అంచనాలు రూపొందించవలసిందని ప్రభుత్వాన్ని కోరారు.

నాగార్జునసాగర్ నిధులతో, నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రత్యేక మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు.

రైలే లైనుల క్రిందుగా అధికంగా మురుగు సముద్రంలో శీఘ్రంగా చేరేందుకు వీలుగా వెడల్పైన వంతెనలను నిర్మించాలన్నారు.

తుపాను బాధిత ప్రాంతాలలో సమగ్ర వ్యావసాయిక, విద్యా విషయక పథకాలను విస్తృతంగా అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. చౌక డిపోల ద్వారా సరసమైన ధరలకు బియ్యం సరఫరా చేయించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు అమలు జరపడంలో ప్రభుత్వం ప్రజల సహకారాన్ని, ప్రజాసంస్థల సహకారాన్ని పూర్తిగా స్వీకరించాలన్నారు. ఇళ్ళు కూలిపోయినవారికి తక్కువ వ్యయంతో ఇళ్ళు కట్టించి ఇవ్వాలన్నారు.

ఉదయం జరిగిన మహాసభకు బాపట్ల మునిసిపల్ ఛైర్మన్, ఆహ్వాన సంఘాధ్యక్షుడు అయిన శ్రీ వై. సూర్యనారాయణ అధ్యక్షత వహించి స్వాగతం చెప్పారు.

సమావేశ కర్త శ్రీ ఎం. వి. రామమూర్తి మహాసభ కర్తవ్యాన్ని గూర్చి వివరిస్తూ ప్రసంగించారు.

శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య మహాసభను ప్రారంభిస్తూ, తుపానువలన కోస్తా జిల్లాలకు మొత్తం రు. 250 కోట్లు నష్టం వాటిల్లిందనీ, అందులో గుంటూరుజిల్లాకు రు. 70 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. విపరీత పశునష్టం, జననష్టం కలగటంతోపాటు ఇళ్ళు, ఆస్తులకు తీవ్రనష్టం వాటిల్లడం, కాలువలకు, మురుగుకాలువలకు, రైల్వేలైన్లకు, రోడ్లకు గండ్లుపడడం జరిగిందన్నారు.

మిగులుధాన్యాన్ని సేకరించడమే తప్ప, మురుగుపథకాలను కేంద్రం అమలుజరపడం లేదని శ్రీ గోపాలకృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రంలో పునరావాస, తదితర సహాయ కార్యక్రమాలు అమలుజరపడానికి కేంద్రం కనీసం రు. 10 కోట్లు వెంటనే రాష్ట్రానికి సహాయంచేయాలని ఆయన అన్నారు.

తుపాను బాధితులకు రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా చేయగలిగిన సహాయంచేస్తున్నదని శాసనసభ్యుడు శ్రీ కోన ప్రభాకరరావు అన్నారు. తుపానులు సంభవించేటప్పుడు ముందుగా తెలియజేసేందుకుగాను గుంటూరు జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాలలోను వైర్‌లెస్ సెట్లు నెలకొల్పాలని ఆయన అన్నారు. తాలూకా, సబ్ తాలూకా కేంద్రాలలో తుపానుసందర్భంలో అవసరాలకు వినియోగపడేందుకు నావలను వుంచాలన్నారు.

మురుగు పథకాలను అమలుజరపడానికి కేంద్రం రాష్ట్రానికి అవసరమైన ఋణాన్ని ఇవ్వాలి అని సామ్యులు రైతులవద్దనుంచి మురుగు పన్ను ద్వారా రాబట్టు కోవచ్చునని ఆయన అన్నారు.

కాలువలకు, మురుగు కాలువలకు పడిన గండ్లు పూడ్చడంలో ప్రభుత్వానికి తోడ్పడవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంతోపాటు సహాయం బాధితులకు, పేదలకు సక్రమంగా అందేట్లు చూడాలని అయిన అధికారులకు, ప్రజాసంస్థలకూ విజ్ఞప్తి చేశారు.

మెట్ట తాలూకాలలో వరద నీరంతా కూడా బాపట్ల తాలూకాలో కాలువలు, మురుగుకాలువల ద్వారా సముద్రంలోకి చేరవలసి వున్నందున బాపట్ల తాలూకాను శాశ్వతంగా ప్రమాదం వెన్నాడుతూ వుంటున్నదనీ శాసనసభ్యుడు శ్రీ ప్రగడకోటయ్య అన్నారు. బాపట్ల తాలూకాలోనుంచి వరదనీరు నేరుగా సముద్రంలో చేరడానికివీలుగా ప్రధాన మురుగుకాలువలకు మరో నాలుగు కాలువలు త్రవ్వాలని ఆయన అన్నారు. మురుగు పారుదలను శాశ్వతంగా పరిష్కరించేందుకు పూనుకోవాలన్నారు. మిత్రా కమిటీ సిఫార్సులపై ఆధారపడిగాక, ఇటీవలి వరదలదృష్ట్యా ఈ పథకాలను రూపొందించి అమలుజరపాలని శ్రీ కోటయ్య అన్నారు. ఆందోళన జరిగితేగాని ప్రభుత్వం కార్యరంగంలోకి దిగదుగాన సమైక్యంగా ఈ పంథాన్ని రూపంలో ఆందోళన జరపాలన్నారు.

ఇళ్ళుకోల్పోయినవారికి గన సహాయం మాత్రమేగాక గృహనిర్మాణ సామగ్రి కూడా అందజేయాలని శాసన మండలిసభ్యుడు శ్రీ అక్కల కోటయ్య అన్నారు. వేలాది చేనేత పనివారు, జాలర్లు తమ వృత్తి పరికరాల కోల్పోయినందున ఉపాధిలేనివారై నారన్నారు. అట్టివారికి ప్రభుత్వం ఉచితంగా వృత్తి పరికరాలు లభింప జేయాలన్నారు.

తుపాను బాధిత ప్రాంతాలనుంచి బియ్యం ఎగుమతిని నిలిపివేయాలని శ్రీ కారటూల సత్యనారాయణ అన్నారు.

సాయంత్రం జరిగిన మహాసభకు శ్రీ వై. రంగనాయకులు అధ్యక్షత వహించారు. మురుగుకాలువలకు ప్రతిసంవత్సరం మరమ్మతులు జరపాలనీ, తాలూకాలో మురుగు పారుదల పథకాలు అమలుజరపాలనీ అన్నారు. లాటరీలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే సొమ్ముతో పేదలకు గృహవసతి కల్పించాలన్నారు.

శ్రీ పి. సాంబయ్య, శ్రీ ఫరీద్, శ్రీయుతులు కూరి ఉపేంద్రగుప్తులు కూడా ప్రసంగించారు.

ఆ తరువాత శ్రీ కోన ప్రభాకరరావు అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ ఎం. వి. రామమూర్తి, శ్రీ వావిలాల తదితరులు ప్రసంగించారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షుడుగా, శ్రీ ఎం. వి. రామమూర్తి కార్యదర్శిగా జనరల్ కమిటీలు శ్రీ కోన ప్రభాకరరావు, శ్రీ వై. సూర్యనారాయణ, శ్రీ వై. రంగనాయకులు అధ్యక్షులుగా ఇంకా వివిధ కమిటీలు సహాయ, పునరావాస, మురుగుపారుదల విషయాలపై ఏర్పాటుచేయబడినవి.

విధినిర్వహణలో ధైర్య సాహసాలకు పోలీసు పతకం

న్యూఢిల్లీ, జూన్ 8: పరిహద్దు భద్రతా దళం, 12వ బెటాలియన్‌లోని అసిస్టెంట్ కమాండెంట్‌గా వున్న శ్రీ ప్రహ్లాద్ రావ్ విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని బహూకరించటం జరిగింది.

షోస్ఫోమిన్,

శక్తిని వెంపొందించును

ఆకలిని అధికముచేయును

సహనశక్తిని హెచ్చించును,

శరీరముయొక్క రోగనిరోధక శక్తిని ఎక్కువ చేయును

అవును — కుటుంబము అంతటికి ఫోస్ఫోమిన్ వల్ల ఆరోగ్యము కలుగును.

ఫోస్ఫోమిన్ బి కాంప్లెక్స్ విటమినులు మల్టిపల్ గ్లిసరోఫోస్ఫేట్లుగల ఆకుపచ్చని పండు రుచిగల టానిక్

SQUIBB TTT ® ఇ ఆర్ స్క్విబ్ & సన్స్, ఇన్కార్పొరేటెడ్ వారి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు. SARABHAI CHEMICALS

shilpi sc 50/67 Tel.

Fiona

Beauty aids

ICCI



పియోనా

ఈ చిత్రములో ప్లాస్టిక్ గులాబీ పువ్వులు, మరియొక దానిలో అసలు గులాబీ పువ్వులు వున్నాయి. ఏది అసలు? ఏది నకలు? ...

మీరు ఏది అసలైనదో చెప్పగలరా?

ఒక మంచి ఉత్పత్తికి త్వరలోనే నకలీ ఉత్పత్తి చేయబడుతుంది. ఒక్కొక్కప్పుడు నకలీ వస్తువు అసలు ఉత్పత్తిలాగ కనబడుతుంది.

కిర్లోస్కర్ 5 హార్స్ పవర్/ఎవి 1 డీసెల్ ఎంజిన్‌కు రంగు, ఆకారము, సైజు మరియు పై డిజైన్‌కు ఎల్లప్పుడు నకలీ తయారుచేయబడుతోంది. అయితే, కిర్లోస్కర్ ఎవి 1కు నాణ్యత, విశ్వాసనీయత, మరియు సమర్థతతో పనిచేయుట, మొదలగు ప్రమాణములు కలవు. అందువలన నకలీదారులు, దానికి పరిసమానంగా ఎప్పుడూ చేయలేరు.

కిర్లోస్కర్ ఎవి 1, వ్యవసాయము మరియు పరిశ్రమ మొదలగు వివిధ ఉపయోగములకు అనువుగా వుండే "మల్టీ-పర్పస్" డీసెల్ ఎంజిన్.

దృఢత్వము, ఆధారపడియత, పొదుపుతనము, చాలాకాలం మన్నికే మరియు నిరంతరము తృప్తికరంగా పని చేయుటలో దానికి అదే సాటిలైనది. ఇంతేగాక, అది సత్వరం ఇచ్చే, ఖచ్చితమైన ప్రమాణములు గల, కిర్లోస్కర్‌వారి, అమ్మకం తరువాత సర్వీసు సహాయం గలది.



అసలైన కిర్లోస్కర్ ఎవి 1-5 హార్స్ పవర్ ఎంజిన్‌ను కొనండి. ఎప్పుడు దాని నకలు దానంత బాగుండదు!

కిర్లోస్కర్ ఆయిల్ ఎంజిన్స్ లి., ఎల్ఫిన్‌స్టన్ రోడ్, కర్కీ, పూనా-3 (ఇండియా)

Kirloskar (R) is the registered Trade Mark of Kirloskar Proprietary Ltd., licensed Kirloskar oil Engines Ltd.

కింగ్ పిన్ యూనిట్స్, ష్యాకిల్ పిన్స్, హబ్ బోల్టులు మొదలైనవి.

SRMT AUTO PARTS

అన్ని ట్రక్కులు, బస్సులకు అత్యుత్తమమైనవి.



ఉత్పాదకులు: శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నం 42, కాకినాడ-1

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు

నోటిఫికేషన్

జంటనగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోను, ఇతరత్ర విద్యుచ్ఛక్తి కార్మికులు పెద్దఎత్తున సమ్మె జరపడం మూలంగా మామూలు విద్యుత్ సరఫరా సౌకర్యాలపై కొన్ని నిర్బంధాలను విధించడం తప్పనిసరి అయినందుకు రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు విచారిస్తున్నది. రాష్ట్రంలో కల్లా పెద్దదైన కొత్తగూడెంలోని 240 మెగావాట్ విద్యుత్కేంద్రం అక్కడి కార్మికులందరూ గైరుహాజరు కావడంమూలంగా తాత్కాలికంగా మూసివేయవలసివచ్చింది. పరిస్థితులు మెరుగైన వెంటనే ఆ కేంద్రం తిరిగి పని చేస్తుంది. అంతవరకు వాడకందారులకు కావలసిన విద్యుచ్ఛక్తి లభించే అవకాశంలేదు.

2. రాష్ట్రంలో లభ్యం కాగల విద్యుచ్ఛక్తిని, మైసూర్, మద్రాసులనుంచి సమకూర్చుకోగల విద్యుచ్ఛక్తిని అంచనావేసిన పిమ్మట ఈ అత్యవసరకాలంలో 50శాతం విద్యుచ్ఛక్తిని మాత్రమే సప్లయిచెయ్యడానికి బోర్డు నిర్ణయించింది. ఎక్కువ విద్యుచ్ఛక్తిని వాడుకొనేవారిని ఈ కాలపరిమితిలో తమవాడకం అవసరాలను తగ్గించుకోమని కోరడంద్వారాను, గ్రామీణ కేంద్రాలకు విద్యుచ్ఛక్తిని రొటేషన్‌ద్వారా సప్లయిచెయ్యడంద్వారాను ఈ 50 శాతం తగ్గింపును అమలుజరపడానికి బోర్డు నిశ్చయించుకొంది. ఈ ఏర్పాటుద్వారా రాష్ట్రంలో పెక్కు ప్రాంతాలకు రోజులో కొన్నిగంటలపాటు విద్యుత్ సరఫరాలభించదని విద్యుచ్ఛక్తి బోర్డు గ్రహించింది. కాని వేరుమార్గంలేదు.

3. ఆపరేషన్, మెయింటెనెన్సు సెక్షన్ పనివారు చాలామంది సమ్మెచేస్తున్నందున విద్యుచ్ఛక్తి సరఫరా నిలిచిపోయిన సందర్భాలలోను, సరఫరాకు ఆటంకాలు జరిగినపుడు, ఫ్యూజులు దెబ్బతిన్నప్పుడు వాటి మరమ్మతుకు బోర్డు ఉద్యోగులు పూనుకోవడం సాధ్యపడదు. అలాగే సిబ్బందిలేని కారణాన ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, కేబుల్స్, వీధిదీపాలు పాడైపోయినపుడు మరమ్మతు చెయ్యడంకూడా సాధ్యంకాకపోవచ్చు. వాడకందారులపట్ల తమ బాధ్యతల నిర్వహణకు బోర్డు శాయశక్తులా యత్నిస్తుంది. అయితే సిబ్బందిలేని యిబ్బంది యిబ్బడిగావుంది. ఈ కష్టపరిస్థితిని సహించవలసినదిగా బోర్డు ప్రజలకు విజ్ఞాపన చేస్తున్నది.

4. ఎక్కువగా విద్యుచ్ఛక్తిని వాడుకొనే వారిని, ఇతర హై టెన్షన్ వాడకందారులను తమ పరిసరాలలోని బోర్డు విద్యుత్ యంత్రాలను సాధ్యమైనంతవరకు కాపాడుకోవలసినదిగా బోర్డు కోరుతున్నది.

5. ఈ ప్రకటన టారిఫ్ నిబంధనలు 7వ క్లాజు ప్రకారంగా జారీచెయ్యబడింది.

ఆర్. ఎం. శాస్త్రి, సెక్రటరి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు

ప్రకటన

తెలంగాణా ఎన్. జి. ఓ. లు బెదిరిస్తున్న విధంగా 10-6-1969 నుంచి సమ్మె జరిగితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కాష్ కలెక్షన్ సెంటర్లలో డబ్బువసూలు కార్యక్రమానికి ప్రతిబంధకాలు కలగవచ్చు. ఈ సమయంలో వాడకందారులు విద్యుచ్ఛక్తి వాడకం బిల్లులను సాధ్యమైనంతవరకు లేఖ పూర్వకంగా గాక చెక్కుల రూపేణా చెల్లించడం ఎంతైనా హర్షణీయం కాగలదు.

చెక్కులను ఆయా ప్రాంతాలలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు స్వయంగా అందజేయవచ్చు లేదా పూర్తి వివరాలతో పోస్టుద్వారా పంపవచ్చు. చెక్కులద్వారా పంపడం సాధ్యంకాకపోతే, వాడకందారులు మనియార్డరుద్వారా, మనియార్డరు కమిషన్ మినహాయించుకొని డిప్యూటీ చీ. అక్కౌంటెంట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు పేర పంపవచ్చును.

ఈ అత్యవసరకాలపరిమితిలోనే మనియార్డరు కమిషన్ మినహాయింపు అంగీకరించబడుతుంది. జంటనగరాలలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులలో యిప్పుడున్న కాష్ కలెక్షన్ కేంద్రాలుగాక, "విద్యుత్‌సౌధ" సోమాజీగూడ, హైదరాబాద్–4లో ఏర్పాటు చెయ్యబడిన ప్రత్యేక కౌంటర్‌ను కూడా జంటనగరాలలోని విద్యుచ్ఛక్తి వాడకందారులు ఉపయోగించుకోవచ్చు. ఇదేవిధంగా గ్రామ ప్రాంతాలలోని ఎలక్ట్రిసిటీరెవెన్యూఆఫీసులలో యిప్పుడున్న కాష్ కలెక్షన్ కేంద్రాలుగాక, ఈ క్రింద పేర్కొనబడిన సర్కిల్స్‌లోని హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాలలో ఆయా సర్కిల్సుకు చెందిన వాడకందారుల సౌకర్యంకోసం ప్రత్యేకంగా కాష్‌కలెక్షన్ సెంటర్లు ఏర్పాటుచెయ్యబడ్డాయి.

1. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్, నిజామాబాద్.
2. సూపరింటెండింగ్ ఇంజనీర్, వరంగల్ ఆపరేషన్ సర్కిల్, హనుమకొండ
3. సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్ రూరల్‌సర్కిల్, మింట్‌కాంపౌండ్, హైదరాబాద్–22.

బిల్లులు చెల్లించవలసిన తేదీలలోమార్పు ఏదీలేదని, వాడకందారులు తమబిల్లులను సకాలంలో చెల్లించాలనీ, యిందుమూలంగా తెలియజేయడమైనది.

సెక్రటరి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు.

coromandel gromor

ధృఢమైన చెఱకు—అధిక దిగుబడి

గ్రోమోర్ అమోనియం ఫాస్ఫేట్ 28 28 0

అన్నిరకాల చెఱకు పంటకు, ప్రతి ప్రాంతంలోను వాడదగిన అత్యుత్తమ రసాయనిక ఎరువు—గ్రోమోర్ అమోనియం ఫాస్ఫేట్ 28-28-0.

అత్యధిక పోషక శక్తి నిచ్చే ఈ సంస్లిష్ట రసాయనిక ఎరువు ప్రస్తుతం భారత దేశంలో తయారవుతున్నది. గ్రోమోర్ ఎరువులు చెఱకు పైరుకు వాడినందున ఏటేటా అధిక లాభాలు పొందవచ్చు.

ఈ బోర్డును ప్రదర్శించు డిప్లో వ్యాపారస్థుల వద్ద రైతులకు కావలసిన గ్రోమోర్ ఎరువులు దొరుకును.

coromandel gromor కోరమాండల్ గ్రోమోర్ ఎరువులు

కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్

126, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్–3. (ఆం.ప్ర.)



గ్రోమోర్ 28-28-0 అన్ని పైరులకు అనువైన అత్యుత్తమ రసాయనిక ఎరువు

వ్యాపార వివరములకు దయచేసి వ్రాయండి,

ఇ. ఐ. డి. ప్యారీ లిమిటెడ్,

66, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్–3. డేర్ హౌస్, మద్రాస్–1.

ప్రకటన

ఫోన్ : 6994

మా మోటార్ సైకిల్ స్కీము మెంబర్ల బుకింగ్ ఈ నెల 20 వ తేదీతో ఆపివేస్తున్నాము. మోటార్ సైకిల్‌గాని, స్కూటర్‌గాని కావలసినవారు వెంటనే రు. 200 మా ఆఫీసులో కట్టండి లేదా ఎం. ఓ. గాని, డ్రాఫ్టుగా పంపి మెంబర్‌గాని చేరండి.

వివరాలకు : **దాస్ అండ్ కంపెనీ**
ఫైనాన్సియర్స్ (రిజిష్టర్డు)
ఆంధ్రా బ్యాంకు బిల్డింగ్స్,
గవర్నరుపేట, విజయవాడ-2.

రు 500/- నుండి రు 12000/-
అప్పు దొరకును

వివాహాలకు వ్యాపారము ఇల్లు కారు ట్రాక్టర్ వగైరాలకు స్వంతపూచీ మీద అప్పు దొరకును. సులభమైన 60 వాయిదాలలో తీర్చవచ్చును. ప్రాస్పెక్టసుకు నేడే ఇంగ్లీషులోగాని హిందీలోగాని వ్రాయండి

KUBER FINANCE PVT. LTD.
SFETLA (K-31). AMRITSAR.

హోమియోపతి

హోమియోపతిలో మేము ఇంగ్లీషులో తెలుగుభాషలో కూడా పోస్టుద్వారా ట్యూషను ఇచ్చుచున్నాము. ప్రాక్టీసు చెయ్యడానికి, గవర్నమెంటు 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారగుటకు చాల ఉపయోగకరము. మా తెలుగు ప్రాస్పెక్టసుకొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ
6, స్ట్రింగర్ వీధి, మద్రాసు -1.

మొదటి టెస్టుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు

లండన్, జూన్ 9: జూన్ 12 న వెస్టిండీస్‌తో ప్రారంభమగు మొదటి క్రికెట్ టెస్టులో తన జట్టుకు ఇంగ్లండ్ ఈ క్రింది వార్ని ఎన్నిక చేసింది.

ఇల్లింగ్‌వర్త్ (కెప్టెన్), జె. ఎడ్రిచ్, బాయ్‌కాట్, పి.షార్ప్, హాంప్‌షైర్, గ్రావ్నే, ఒలివియేరా, నాట్, బ్రౌన్, స్నో, అండర్‌వుడ్, బారీనైట్.

ఈ జట్టులో షార్ప్, హాంప్‌షైర్, బారీ నైట్‌కు స్థానమివ్వడం వినహా, మిగతా వారందరూ అనుకొన్నవారే. స్లిప్సులో కాచ్‌లేదరులు షార్ప్ స్పెషలిస్టుగా తీసుకోబడ్డాడు. ఈ సీజనులో బాటింగ్ పారంలో కూడావున్నాడు. టాస్మేనియాలో శిక్షకుడుగావుండి వెస్టిండీసుతో అక్కడి పోటీలో హాంప్‌షైర్ రాణించిన సంగతి సెలెక్టర్లు విస్మరించరు. బ్రౌన్, స్నో తోబాటు అవసరమైతే 12 వ తేదీ వాతావరణంబట్టి, మూడవ టెస్టు బౌలరుగా నైట్ ఉపయోగపడగలడు.

ఏన్ జోన్స్‌పై కోర్టు విజయం

పారిస్, జూన్ 9: నిన్న ముగిసిన ఫ్రెంచ్ హార్డ్ కోర్టు టెన్నిస్ చాంపియన్ షిప్సులో స్త్రీల ఫైనలులో 1 వ సీడ్ మార్గరెట్ కోర్టు (ఆస్ట్రేలియా), ఏన్‌జోన్సును 6—1, 4—6, 6—3 తో ఓడించింది. ఆనతం తాను తప్పులు చేసినప్పుడు తప్ప, కోర్టు ఏన్ జోన్స్ కన్న ఒక స్థాయి పైగా ఆడింది.

పురుషుల డబుల్సు ఫైనలులో ఆస్ట్రేలియన్ యువక (పాఫెషనలు) రోచ్, న్యూకూంబ్ జతగా అనుకున్న సీనియర్లు రాడ్‌లావర్, ఎమర్సన్‌ను 4—6, 6—1, 3—6, 6—4, 6—4 తో ఓడించారు. పోతే పోటీ ప్రారంభంలో, లావర్, ఎమర్సన్ ఆడిన పోటీలో యువకుల ఓటమి తప్పదనిపించింది. తరాత గుక్క తిప్పుకుని రోచ్, న్యూకూంబ్ ప్రపంచ అగ్రములలో ఒక్కొక్కరుగా తమ నేర్పు చూపారు.

జూనియర్సులో, బాలుర ఫైనలులో మునోజ (స్పెయిన్), తామిన్ (ఫ్రాన్సు)ను 6—2, 4—6, 6—4 తో, బాలికల ఫైనలులో వసుమట్సు (జపాన్) — కస్కెను 6—2, 6—0 తో ఓడించారు.

ఈచాంపియన్‌షిప్పులో ఆస్ట్రేలియన్ (పాఫెషనలు) అన్ని ముఖ్య టైటిల్స్ సాధించటం విశేషం.

ఆస్ట్రేలియన్ క్రికెట్ పర్యటన కార్యక్రమం

మద్రాసు, జూన్ 9: ఆస్ట్రేలియా క్రికెట్‌జట్టు పర్యటన భారతదేశంలో అక్టోబరు 31 వ పూనాలో పశ్చిమ మండలంలో పర్యటన ప్రారంభమును, డిసెంబరు 27—31 వ మద్రాసులో జరిగే ఆఖరి 5 వ టెస్టుతో ముగియును.

నవంబరు 4—9 మొదటి టెస్టు (బొంబాయి), నవంబరు 11—13 మధ్య మండలం (జబ్బల్‌పూర్), నవంబరు 15—20 రెండవ టెస్టు (కాన్పూరు), నవంబరు 22—24 ఉత్తరమండలం (అమృతసర్ లేక జలంధర్), నవంబరు 28—డిసెంబరు 3 మూడవ టెస్టు (ఢిల్లీ), డిసెంబరు 6—8 తూర్పుమండలం (గౌహతి), డిసెంబరు 12—17 — 4 వ టెస్టు (కలకత్తా), డిసెంబరు 20—22 దక్షిణమండలం (బెంగుళూరు)

రంజీ ట్రోఫీ పోటీల తేదీల నిర్ణయం

మద్రాసు, జూన్ 8: దక్షిణమండలం రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగేదీ ఈ క్రింది విధముగా నిర్ణయించబడినది.

మద్రాసులో మద్రాసుతో ఆగస్టు 22, 23, 24 తేదీలలో, కేరళలో కేరళతో ఆగస్టు 16, 17, 18 తేదీలలో, హైదరాబాద్‌లో మైసూరుతో సెప్టెంబరు 5, 6, 7 తేదీలలో, ఆంధ్రతో సెప్టెంబరు 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ జట్టు ఆడవలయును.

కేరళలో కేరళతో ఆగస్టు 2, 3, 4 తేదీలలో, ఆంధ్రలో మద్రాసుతో ఆగస్టు 15, 16, 17 తేదీలలో ఆంధ్ర జట్టు ఆడవలయును. (మైసూరుతో పోటీ తేదీలు అందలేదు).

మైసూరు మద్రాసు పోటీ మైసూరులో సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో జరుగును.

ఇతర వార్తలు

మైనరు కౌంటీలలో పోటీలు వెస్టిండీసు క్రికెట్‌జట్టు మొదటి ఇన్నింగ్సులో బాసిల్ బుచర్ 109 పరుగులలో సెంచరీ చేసినా, వెనుకపడక తప్పలేదు. స్కోరు:

మైనరు కౌంటీసు: 325—8 డి. (మగిన్సు, 21—1వి.

వెస్టిండీస్: 264 (ఫ్రెడెక్స్ 54, బుచర్ 109, హెండ్రిక్స్ 29).

సీతాపత్య జ్వరంవల్ల కవాన్ బౌల్ చేయులేదు. మొదటి టెస్టునాటికి కోలుకొనక పోతే, హాల్, ఫ్రెడరిక్స్ వెస్టిండీసుఇన్నింగ్సు ప్రారంభించగలరు.

సాంటియాగో (చైలీ)లో జరుగుతున్న డేవిస్‌కప్పు పోటీలో, బ్రెజిల్, చైలీపై 2—1, ఆధిక్యం సాధించింది.

ఎక్కువ చెల్లించటం ఎందుకు
ట్రాన్సిస్టర్ సెట్టు



నెలసరి రు 8 లు వాయిదాలతో నమ్మదగిన వాయిదా చెల్లింపులు, జపాన్ మాడల్ ఆల్ వరల్డ్ స్టాండర్డ్ 3 బాండ్ల రెండు స్పీకర్ల ట్రాన్సిస్టర్ సెట్టు లభిస్తున్నది. నేడే ఇంగ్లీషులో వ్రాయండి.

AGARWAL ELECTRONICS,
F 3/29, Krishna Nagar,
DELHI-51.



SIEMENS

ఖండసారి పంచదార ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నారా?

నమ్మకంగా పనిచేసే విద్యుత్ యంత్ర సామగ్రి, మరియు అమ్మకపుటనంతరపు సావధాన పరిచర్య కావాలంటే,

సీమెన్స్ వారిని సంప్రదించండి.

అన్ని రకాల విద్యుత్ పరికరాలకు, అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందింది సీమెన్స్. 50 నుండి 200 టన్నులవరకు రోజువారీ ఉత్పాదనశక్తి కలిగిన ఖండసారి పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మోటర్లు, స్విచ్‌గేరులు, కేబుల్సు, మరియు ట్రాన్స్‌ఫార్మర్లు వగైరా విద్యుత్ యంత్రసామగ్రి యొక్క సంపూర్ణశ్రేణికి, మీరు, వారిమీద నిస్సందేహంగా ఆధారపడవచ్చు. సీమెన్స్ యంత్రసామగ్రి లోపరహితంగాను, ఎంతో ఫలవంతంగాను పనిచేయటం మాత్రమేకాక, అత్యంత నైపుణ్యవంతమైన అమ్మకపుటనంతరపు పరిచర్యల సదుపాయపు టండదండలుకూడా కలిగియున్నవి.

సీమెన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.

ధీమాగా చెప్పండి
పంకాల్లో తీరు తెన్నులు
స్టైలు బాగుండే పంకా ఏది?
ఉషా అని పేరే చెప్పాలా



ఉషా పంకాల్లో ఎంచుకొనేందుకు రకరకాలున్నాయి
ఉషా పంకాలకు కరెంటు చాలా తక్కువ ఖర్చవుతుంది
ఉషా పంకాలు అమ్మకానికి సెంటర్లు 3000కు పైనే వున్నాయి.
ఉషా పంకాలు ఇబ్బంది పెట్టక అద్భుతంగా పనిచేస్తాయి.
ఉషా మన దేశంలోనూ, పై దేశాల్లోనూ కూడా బ్రహ్మాండంగా అమ్ముడు బడుతున్నా భారత దేశపు పంకా.
ఉన్నమాటే, ఎవరు చూచినా ఉషా పంకాల్నే కొంటున్నారు.

ఉషాకు దేశమంతటా మారుమూలల్లోకూడా డీలర్లున్నారు.

డి. జి. ఎస్ అండ్ డి. ఒప్పందపు ధరమీద.

ఉషానే కొనుక్కోండి—దాన్ని మించిన లేదు.



పాండ్స్ ఫేస్ పౌడర్‌తో గంటలకొలది మీ ఛాయ నిర్దోషంగా కళకళలాడుతూ వుంటుంది

పిట్టలా మెత్తగావుండే పాండ్స్ ఫేస్ పౌడర్‌తో మీ ముఖాన్ని నిర్దోషంగా సౌందర్యంతో ప్రకాశింపజేసుకోండి. చారలు పడవు ....పగుళ్లు ఏర్పడవు. పాండ్స్ ఫేస్ పౌడర్ అతి సుకుమారంగా విమానంగా మీ చర్మానికి అంటుకొని గంటలకొద్దీ అందాలు చిందుతూ మనోహరంగా వుంటారు!

క్రీమ్ ఫ్లవర్ 8 ఛాయలలో కావలసినది తీసుకోండి: న్యాచురల్, రాషెల్, గోల్డెన్ రాషెల్, పింక్, సన్‌ట్యాన్, బ్రాంజ్, హారోస్ట్ మరియు వైట్.

మూడు సైజులలో: చిన్నది, మధ్యరకము, పెద్దది.



ఏ యితర ఫేస్ పౌడర్‌కంటే పాండ్స్ ఫేస్ పౌడర్‌నే చాలామంది స్త్రీలు వాడతారు

చీస్‌బ్రో-పాండ్స్ ఇన్‌కార్పొరేటెడ్ (పరిమిత బాధ్యతతో యు.ఎస్.ఎలో స్థాపితము).

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

వెకో మాదిఫల
గర్భిణిస్త్రీలకు కల్గుబాధలను మలబద్ధమును. వాతపైత్యమును నివారించు ప్రత్యేకత కలిగివున్నది
వెకో గ్రైప్‌వ్యూర్
పిల్లల ఆరోగ్యం కాపాడి ఉత్సాహంగా వుంచును
అన్నిషాపులలో దొరకును
సీతారామ జనరల్ స్టోర్సు ఏజన్సీస విజయవాడ-1 సికింద్రాబాదు-3

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 159 విజయవాడ 11-6-1969 బుధవారం 6 పేజీలు: 12 పైసలు

ప్రత్యేక రాష్ట్రంకోసం తెలంగాణా యన్.జి.ఓ.ల సమ్మె వైఫల్యం

70 శాతం సిబ్బంది హాజరైనట్లు ప్రభుత్వ ప్రతినిధి వివరణ

కొన్ని ప్రాంతాలలో సమ్మె పాక్షికంగా విజయం

హైదరాబాద్, జూన్ 10 :

ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ నేడు తెలంగాణా యన్. జి. ఓ.లు నిరవధికంగా ప్రారంభించిన సమ్మె తొలిరోజుననే విఫలమైంది. వారితోపాటు హైదరాబాద్ కార్పొరేషనుకు చెందిన ఏడువేలమంది సిబ్బందిలో చాలామంది కూడా సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జంటనగరాలలోని విద్యుచ్ఛక్తి బోర్డుసిబ్బందితోపాటు కొత్తగూడెం, రామగుండంలలోని పదివేలమంది రాష్ట్రవిద్యుచ్ఛక్తి బోర్డు కార్మికులుకూడా సమ్మెచేసినట్లు ఇక్కడికి అందినవార్తలు తెలుపుతున్నవి

సమ్మె కొన్ని ప్రాంతాలలో విజయవంతమైంది కొన్నిచోట్ల పూర్తిగా విఫలమైంది మిగిలినచోట్ల పాక్షికంగా విజయవంతమైంది.

ఎన్. జి. ఓలు ప్రారంభించిన సమ్మె అంతగా జయప్రదం కాలేదని 70శాతం మందిపైగా ఉద్యోగులు కార్యాలయాలకుహాజరయ్యారని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, శ్రీ ఎం.టి.రాజు తెలుపగా సెక్రటేరియట్‌లోని 500మంది తెలంగాణాఉద్యోగులలో 75 శాతం మంది సమ్మెలో పాల్గొన్నారని యూనియన్ ప్రతినిధి తెలిపారు. విద్యుచ్ఛక్తి బోర్డు నిన్న విద్యుచ్ఛక్తి సరఫరాలో సగాన్ని తగ్గించినందున జంటనగరాలలో పారిశ్రామికసంస్థలకు నష్టం వాటిల్లింది.

తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ తెలంగాణా ఎన్. జి. వోలు ప్రారంభించిన నిరవధిక సమ్మె నేడు విఫలమైంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. రాజు నేడు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా ఎన్. జి. వోలలో 70 శాతం మంది కార్యాలయాలకు హాజరయ్యారని తెలియజేశారు.

నాల్గవ తరగతి ఉద్యోగులు, క్లెర్కులు సమ్మెలో పాల్గొనలేదు. మామూలుగా కార్యాలయాలకు హాజరు కానివారి సంఖ్య పదిశాతం మేరకు ఉన్నదనీ, ఇదికూడా లెక్కలోకి తీసుకుంటే చాలా ఎక్కువమందే కార్యాలయాలకు హాజరైనట్లు స్పష్టమౌతుందని శ్రీ రాజు చెప్పారు.

ఎన్. జి. ఓ. సంఘం కార్యదర్శి అంగీకారం

సమ్మె పిలుపునకు జంట నగరాలలో వచ్చిన ఫలితాలు ప్రోత్సాహకరంగా లేవని తెలంగాణా ఎన్. జి. వో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటరామారెడ్డి నేడు ఒప్పుకున్నారు. అయితే ఇతర జిల్లాలలో సమ్మె పరిస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నదని ఆయన చెప్పారు.

ఈ సంఘం నాయకులు నేటి మధ్యాహ్నం మింట్‌కాంపౌండ్‌లో పెద్ద సమావేశాన్ని జరిపి సంఘంలో సభ్యులుగా ఉన్న వారందరూ సమ్మెలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

రెండురోజుల క్రితం ప్రారంభింపబడిన పరిశ్రమలలో పనిచేసే శ్రామికుల సమ్మెను నేడు విరమించారు.

సమ్మె ప్రయత్నాలను విరమించుకోవలసిందిగా కేంద్ర హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ చేసిన విజ్ఞప్తి ప్రభావం పనిపాటపైన సాధారణ ఉద్యోగులపైన ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతున్నది. అయితే నాయకులలో హోంమంత్రి విజ్ఞప్తివల్ల మార్పేమీ కనిపించలేదు.

ఏకమొత్తోద్యోగులు, అత్యవసర సర్వీసులలో పనిచేసే ఉద్యోగులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సు కూడా సమ్మె విఫలం కావడానికి దోహదం చేసింది.

ఒక్కొక్క జిల్లానుండి వార్తలు త్వరలో అందగలవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.

తెలంగాణా ఎన్. జి. వోలు అగినంతమంది నేడు కార్యాలయాలకు హాజరు కావడంపై వ్యాఖ్యానించవలసిందిగా కోరగా, "మీరే ఒక నిర్ణయానికి రావాలి. విషయం అంతా వివాదంలో ఉన్నది అయితే మామూలుగా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రభుత్వ శాఖలలో ఏదీ కూడా విఫలం కాలేదని మాత్రం నేను చెప్పగలను" అని శ్రీ రాజు అన్నారు.

విద్యుచ్ఛక్తి శాఖ పనివారు మినహా పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు ఎవ్వరూ సమ్మెలో పాల్గొనలేదని కూడా ఆయన చెప్పారు.

విద్యుత్ సరఫరాకు ప్రధాన కేంద్రమైన కొత్తగూడెం విద్యుత్ కేంద్రం పనిచేయక పోవడంవల్ల పరిశ్రమలకు విద్యుత్ సరఫరా దెబ్బతిన్నదని ఆయన వెల్లడించారు. అయితే

మిగతా 3 వ పేజీలో

తెలంగాణా 'కాంగ్రెసు సంఘం' అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ కేంద్ర హోమ్‌మంత్రి శ్రీ చవన్‌ను హైదరాబాద్‌లో శనివారం కలిశారు

చందవరం గ్రామానికి పోలీసుకుక్కల రప్పింపు

గుంటూరు, జూన్ 10: నరసరావుపేట తాలూకా చందవరం గ్రామంలో జరిగినహత్య నక్సలైట్లే చేశారని, వారు ఈ జిల్లాకే చెందినవారని అధికారులు ధ్రువపరచారు.

ఆంధ్రప్రభ విలేఖరి ఈరోజు ఆ గ్రామం వెళ్లగా అక్కడి ప్రజలు ఈ క్రింది విధంగా చెప్పారు.

సుమారు 60, 70 మంది సాయుధులు స్టేషన్ పక్కన ఉన్న రోడ్డు వంతెన వరకు లారీలో వచ్చి అక్కడనుండి పొలాలగుండా నడిచివచ్చారు. పొలాల్లో కొందరు మార్చిడి చేస్తూ ఉన్న రైతులు వారిని 'మీరు ఎవరని' ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా కొంత దూరం వెళ్లి వారిని దబాయించారు.

నక్సలైట్లు ఊళ్లోకి వెళ్లి హనిమిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ హనిమిరెడ్డి కుటుంబానికి చెందిన సుమారు 10 మంది నిద్రపోతుండగా వారిని నిద్రలేపి హనిమిరెడ్డిని గుర్తుపట్టి ఇనుపపెట్టె తీయమని దబాయించారు.

హనిమిరెడ్డి తాళాలు ఇవ్వగా అతనే వచ్చి తెరవాలని పట్టుపట్టారు. వారు, ఇనప పెట్టెలో ఉన్న డబ్బు, ప్రామిసరీ నోట్లు తీసుకుని అతనిని దేవాలయమీద తొమ్మిదిపోట్లు పొడిచి చంపారు. ఇంతలోనే హరిజనవాడకు చెందినవారు, తదితర గ్రామస్థులు కర్రలు తీసుకుని హనిమిరెడ్డిగారి ఇంటివద్దకు రాగా తమవద్ద బాంబు లున్నవని భయపెట్టి ఒక్క బాంబు హరిజనవాడపై విసిరారు. ఆబాలుడు అక్కడే మరణించాడు. ముఖ్యమంత్రి స్వగ్రామమైన తూబాడు ప్రక్కనే ఈ సంఘటన జరగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటన వెనుక రాజకీయంగా కాని, వ్యక్తిగతంగా కాని ఎవరికీ సంబంధం లేదని తెలుస్తున్నది.

ఇంతవరకు దుండగులను ఆ గ్రామస్థులు గుర్తుపట్టారు. ఈ ఉదయం వరకు దుండగులజాడ తెలియలేదనీ, అయితే మధ్యాహ్నం సరియైన వివరాలు తెలిసినందున సరియైన పద్ధతిలో దర్యాప్తు ప్రారంభించామనీ, రెండు మూడు రోజులలో దుండగులను పట్టుకోగలమని పోలీసు అధికారులు చెప్పారు. నక్సలైట్లు ఉన్న గ్రామాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరాత్రికి హైదరాబాద్‌నుంచి రెండు పోలీసుకుక్కలు నరసరావుపేట వస్తున్నవి. వాటిని రేపు ఉదయం ఆ గ్రామానికి తీసుకు వెళ్తారు.

రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే యత్నం రాజ్యాంగ వ్యతిరేకం

ఇద్దరు నెల్లూరు శాసనసభ్యుల హెచ్చరిక

నెల్లూరు, జూన్ 10 : తెలంగాణా ఉద్యమకర్తలవల్ల ఉత్పన్నమైన దౌర్జన్యపూర్వకమైన సంఘటనల దృష్ట్యా, రాష్ట్రములో శాంతి భద్రతలు లోపించినవనే మిషతో ప్రజల కోర్కెలను మన్నించకుండా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే ఉద్దేశ్యంతో కేంద్రం [illegible] నెల్లూరుకు చెందిన శాసనసభ్యులు శ్రీయుతులు బెజవాడ పాపిరెడ్డి, ఎ. సుబ్బానాయుడు నేడొక సంయుక్త ప్రకటనలో నిరసన తెలిపారు.

ప్రస్తుతపరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడానికి రాజ్యాంగరీత్యా కూడా ఎట్టి అవకాశంలేదని వారు పేర్కొన్నారు.

అటువంటి తొందరపాటు చర్యను కేంద్రం తీసుకున్నట్లయితే, అది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్య వ్యతిరేకము, న్యాయవిరుద్ధమైన చర్య అవుతుందని వారు కేంద్రాన్ని హెచ్చరించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మూడుకోట్ల ఆంధ్రులు కేంద్రం తీసుకునే చర్యను, వ్యతిరేకించడం మాత్రమే కాకుండా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడానికి యత్నం జరిగితే దానిని ఖండిస్తూ ఆంధ్రప్రాంతంలో ప్రతిఘటన ఉద్యమం జరపడానికి కూడా ఆంధ్రులు ఎంతమాత్రం వెనుదీయరని వారు తెలిపారు.

ఎట్టి తప్పు చేయని ఆంధ్రప్రజలకు ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం లేకుండా చేయడానికి కేంద్రానికి ఎట్టి హక్కు లేదని వారు ప్రశ్నించారు.

దౌర్జన్యానికి ఒడిగట్టే కొందరు ప్రయోజనపరులు ప్రజాప్రతినిధుల ప్రభుత్వాన్ని పదవినుండి తొలగించడానికి యత్నించినంతమాత్రాన ప్రజాప్రతినిధుల (రాష్ట్ర శాసనసభ్యుల) అభిప్రాయం తెలుసుకోకుండా తొందరపడి రాజ్యాంగబద్ధమైన చర్యను దేనిని కేంద్రం తీసుకోరాదని వారు అభిప్రాయ పడ్డారు. దౌర్జన్యపూర్వకమైన సంఘటనలకు కేంద్రం గాని రాష్ట్రంగాని లొంగిపోతే అది చాలా శోచనీయమైన విషయమనీ, ఇట్టి లొంగుబాటు [illegible] దని అన్నారు. నక్సలైటుల దాడులు వారికి ప్రోత్సాహమిచ్చి దౌర్జన్య పద్ధతుల ద్వారా సమాజాన్నే వినాశనం చేయడానికి తోడ్పడగలవన్నారు.

ఈ ప్రాంతం కాంగ్రెస్ వాదులలో ఏర్పడిన విభేదాలు ఉన్నందువల్ల, రాజ్యాంగ సమస్యగా తయారైన ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా భావించి దానికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఎలా కనుగొనగలుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగే ప్రతి ఆందోళనకు రాజ్యాంగ పరిష్కారాన్ని వెదుకుతూ కేంద్రం కూర్చుంటే, శాంతిభద్రతలు గల సమాజానికి ప్రజాస్వామ్య విధానానికి మంగళం పాడాల్సి ఉంటుందని వారు చెప్పారు.

తెలంగాణా ఆందోళన రాజ్యాంగ పరిష్కారాన్ని నెత్తికెత్తుకుంది దేశం, ప్రభుత్వం పనేదని ఆలోచించాలని వారు సూచించారు.

కేంద్రానిదే బాధ్యత

దౌర్జన్యపూరితమైన ఆందోళనను అణచివేయడానికి రాష్ట్రప్రభుత్వం సక్రమ చర్య తీసుకోవడానికి వీలులేకుండా కేంద్రం చేసినందున, తెలంగాణాలో ప్రస్తుత పరిస్థితికి కేంద్రానికి కూడా సమానమైన బాధ్యత ఉందని ఆ ఇరువురు శాసనసభ్యులు ఆరోపించారు.

తిరుపతిలో శాసనసభ సమావేశం

బొంబాయిలో శివసేన అల్లరులను అణచివేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందువల్లనే శ్రీ వి. పి. నాయక్‌ను పదవినుండి వైదొలగవలసినదిగా సూచించి, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడానికి కేంద్రం చర్య తీసుకున్నదా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా న్యూఢిల్లీలో జన సంఘ్ జరిపిన దౌర్జన్య సంఘటనలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైనందున పదవినుండి తప్పుకోవలసినదిగా హోంమంత్రి శ్రీ చవన్‌ను ఎవరు అడగలేదని వారు పేర్కొన్నారు. ప్రత్యేక విధానాన్ని అవలంబించడంద్వారా శ్రీ బ్రహ్మానందరెడ్డిని పదవినుండి తొలగవలసినదిగా కేంద్రం ఎలా కోరగలదని వారు ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులలో హైదరాబాద్‌లో శాసనసభ సమావేశం జరపడానికి వీలుకాకపోతే తాపీగా, నిష్పాక్షికంగా పరిస్థితిని గూర్చి ఆలోచించడానికి తిరుపతిలో రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసినదిగా ముఖ్యమంత్రికి వారు సూచించారు.

జెనీవాకు పోప్ రాక

జెనీవా, జూన్ 10 : [illegible] అంతర్జాతీయ కార్మిక సంస్థ [illegible] పోప్‌పాల్ నేడిక్కడికి వచ్చారు.

550 [illegible] ఆయన [illegible]

తెలంగాణా సమస్యపై చర్చకు శ్రీ చెన్నారెడ్డి షరతు

హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, సరైన వాతావరణాన్ని కల్పించే పక్షంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సమస్యపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ఇక్కడ ప్రకటించారు.

ఇక్కడ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నేటి సాయంత్రం ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిని మార్చి, కొన్ని సంస్థలకు ఎక్కువ అధికారాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలకోర్కెలను పరిష్కరించినట్లుకాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయిస్తే తప్ప భవిష్యత్తు మంగళంగా ఉండదని ఆయన కేంద్ర నాయకులకు హెచ్చరిక చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండి, నక్సలైట్లవాదుల గూండా చర్యలకు ఎదురు నిల్చి అవసరమైతే వాటిని విచ్ఛిన్నం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాసమితి తన కార్యకలాపాల నిర్వహణకు, పోలీసు అత్యాచారాలలో బాధితులైన వారికి న్యాయ సహాయం అందజేయడానికి నిధులను వసూలు చేస్తున్నదనీ, న్యాయసలహా సహాయకసంఘం కూడా ఒకటి ఏర్పాటవుతున్నదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కాసాని వెంకటరత్నం, శ్రీ బ్రహ్మానందరెడ్డి అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్‌కు వినాశనం తెచ్చిపెట్టి ప్రజలనుండి కాంగ్రెస్‌ను దూరంచేయగలవని చెన్నారెడ్డి పేర్కొన్నారు.

కేంద్రం కుదిర్చే పరిష్కారం విషయమై ఆందోళన చెందవలదని పేర్కొంటూ తెలంగాణా వారల కోర్కెలు తీరని పక్షంలో పోరాటం కొనసాగిస్తుంటుందని ప్రజాసమితి నాయకుడు హెచ్చరించారు.

భవిష్యత్తులో ఏర్పడే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ అన్నారు.

ప్రతిపేటలో గూండాలు, పోలీసుల తీరని వేత చర్యలను ఎదుర్కొనడానికి రక్షణ కమిటీలను ఏర్పరుచుకోవాలని ఆయనకోరారు.

కేంద్రం రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టని పక్షంలో తన బాధ్యతను తానేస్వీకరిస్తున్నట్లు అవుతుందని శ్రీ చెన్నారెడ్డి చెప్పారు.

సమావేశానికి హాజరైన వారిలో మేయరు శ్రీమతి కుముద్ నాయక్, డిప్యూటీ మేయరు శ్రీ కాశీరామ్, శ్రీయుతులు కె. రాజమల్లు, కె. ఎస్. నారాయణ, వసంతరావు (ఎం. ఎల్. ఎ.), బి., ఎం. రామసంద్రయ్య, పి. స్వామి ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు, వాసుదేవ్ (గుమాస్తా సంఘాధ్యక్షుడు), హయగ్రీవాచారి (తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి), ఎస్. లక్ష్మీనారాయణ (మున్సిపల్ [illegible] సంఘం అధ్యక్షుడు) ఉన్నారు.

తెలంగాణా పరిస్థితిపై ప్రధానికి శ్రీ చవన్ వివరణ

సమ్మె విఫలం

పోటీ ఎన్.జి.ఓ. సంఘం అధ్యక్షుని ప్రకటన

హైదరాబాద్, జూన్ 10 : జంట నగరాలలోనూ, జిల్లాలలోనూ దాదాపు నూటికి నూరుమంది సాంకేతిక ఎన్. జి. ఓలు తమ కార్యాలయాలకు హాజరయినట్లుగా తమకు అందిన సమాచారంవల్ల తెలిసిందని నాన్‌గెజెటెడ్ టెక్నికల్ ఆఫీసర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

సమ్మెలో పాల్గొనవద్దని యీ అసోసియేషన్ తమ సభ్యులను కోరింది.

తెలంగాణా ఎన్. జి. ఓలు జరిపిన సమ్మె "విఫలమైంది"దని, "జంటనగరాలు, జిల్లాలలో ఆరోగ్యం, మెడికల్, ఇండియన్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్టుమెంట్లలోను, డిస్పెన్సరీలలోనూ, ఆస్పత్రులలోనూ ఉద్యోగులు తమ పనులకు హాజరయ్యారు"ని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, ఆస్పత్రుల ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ గౌస్ తెలియచేస్తున్నారు.

హైదరాబాద్ కలెక్టరేట్, దాని అనుబంధ కార్యాలయాలు, వ్యవసాయం, పశుసంవర్థకం, ఉద్యోగం, శిక్షణ డైరెక్టరేటు, ఇండియన్ మెడిసిన్, టౌన్ ప్లానింగ్, కమ్మర్షియల్ టాక్సు శాఖలలో సమ్మె పూర్తిగా జరిగిందని తెలంగాణా ఎన్. జి. ఓల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎమ్. వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ఎ. జి. పి., పోలీసు కమిషనర్ కార్యాలయాలలో సమ్మె పాక్షికంగా జరిగింది.

నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, వరంగల్లు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో సమ్మె జయప్రదంగా జరిగిందని ఆయన అన్నారు.

అయితే పోటీ తెలంగాణా ఎన్. జి. ఒ. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎస్. హరినాథరావు, తెలంగాణా ఉద్యోగులలో 80 శాతం మంది సమ్మెను గురించి పట్టించుకోకుండా తమ కార్యాలయాలకు హాజరైనారని అన్నారు.

యు. పి. ఎస్. సి. లో ప్రాంతీయభాష

రాయపూర్, జూన్ 10: ఈ సంవత్సరం అక్టోబరులో జరుగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీసుకమిషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా జవాబులు వ్రాయవలసిన రెండు పేపర్లు (జనరల్ నాలెడ్జ్, వ్యాసం) హిందీలో లేక 15భాషలలో దేనిలోనైనా వ్రాయవచ్చని డైరెక్టరు శాఖ స్టేట్ మంత్రి శ్రీ విద్యాచరణశుక్లా నేడిక్కడ వెల్లడించారు.

లోగడకన్నా ఇప్పుడు కేంద్రంలో పరిపాలనా విషయాలలో హిందీని ఎక్కువగా వాడుతున్నారని ఆయన అన్నారు.

ఇండోర్‌లో ప్రశాంతస్థితి

ఇండోర్, జూన్ 10: గత ఏడురోజులుగా అల్లకల్లోలంగా వున్న ఇండోర్ నగరంలో పరిస్థితి "పూర్తిగా అదుపులో వున్నద"ని, "మామూలుగా వున్నదని" అధికారపూర్వకంగా తెలుస్తోంది. రాత్రి విధించిన కర్ఫ్యూను ఈ ఉదయం తొలగించారు.

గత వారంలో జరిగిన గొడవలలో గాయపడిన వారికి, గృహాలు కోల్పోయినవారికి 7 వేల రూపాయల మొత్తాన్ని పంచిపెట్టారు.

ఇటీవల జరిగిన దాడులలో దెబ్బతిన్న వివిధ వర్గాలకు చెందిన తొమ్మిది ఆలయాలను స్వచ్ఛందసంస్థలు, అధికారుల సహాయంతో మరమ్మత్తు చేస్తున్నారు. ఈ మరమ్మత్తులు అన్నిచిన్నవేనని జిల్లాధికార ప్రతినిధి ఒక్కరన్నారు.

తమిళం బోధనాభాషగా అదనపు సెక్షన్లు

మద్రాసు, జూన్ 10 : రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలలో ప్రీ-యూనివర్సిటీ కోర్సులో తమిళంబోధనా భాషగా కల సెక్షన్లను పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఇంగ్లీషు బోధనా భాషగా వుండే సెక్షన్ పి. యు. సి.లో ఒక్కటి మాత్రమే వుంటుందని తెలుస్తోంది.

రాష్ట్రపతి పాలనపై తెలంగాణా నాయకులలో దాదాపు ఏకాభిప్రాయం ఉన్నట్లు నివేదన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 10:

హోం మంత్రి శ్రీ వై. బి. చవన్ నేటి సాయంత్రం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిర గాంధిని కలుసుకొని తెలంగాణాలో ఉన్న పరిస్థితిని గురించి నివేదించారు. రాష్ట్రపతి పాలనపై తెలంగాణా నాయకులలో దాదాపు ఏకాభిప్రాయం ఉన్నట్లు ఆయన ప్రధానికి తెలియజేశారు

తెలంగాణా సమస్యకు సంబంధించి తెలంగాణా, ఆంధ్రప్రాంతాలకు చెందిన నాయకుల అభిప్రాయాలను శ్రీమతి గాంధి అవగాహన చేసుకున్నారు.

తెలంగాణా పరిస్థితిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, తెలంగాణాలో ప్రశాంత పరిస్థితి నెలకొనడానికి రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలనే అభిప్రాయం తెలంగాణా నాయకు లందరిలోను ఉన్నదని శ్రీ చవన్ ప్రధానమంత్రికి తెలియజేసినట్లు అర్థమవుతున్నది.

శ్రీ చవన్ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రివర్గం తెలంగాణా సమస్యను చర్చించి, కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సమావేశం జరిగేలోగా కొన్ని తాత్కాలిక ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల మూడవవారంలో జరుగుతుంది.

మహారాష్ట్రులకే అంగళ్ల వేలం

బొంబాయి, జూన్ 10: బొంబాయిలో ఓ పెద్ద కొత్త మున్సిపల్ మార్కెట్‌లోని 125 స్టాల్సును వేలం వేస్తున్నప్పుడు కొంతమంది శివ సేన కార్యకర్తలతో సహా దాదాపు 200 మంది శివసేన వాలంటీర్లు ప్రదర్శనలు జరిపారు. సరిగ్గా ఇటువంటి ప్రదర్శనే గతనవంబరులో వేలంసమయంలో జరిగినప్పుడు వేలంపాట కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వేలం కార్యక్రమంపూర్తిగా జరిగింది. "మరాఠీ వారికే ఈ స్టాల్సును ఇవ్వాలి"అని ప్రదర్శకులు నినాదాలు చేశారు.

రేపే విడుదల
విజయవాడ - శ్రీనివాసమహల్
గుంటూరు - నాజ్ అప్సర (ఏ సి.)



సినిమాలలో నటించుటకు బాలనటులు కావలెను

ప్రముఖ సినిమా సంస్థ నిర్మిస్తున్న తెలుగు చిత్రములో ఒక ముఖ్య పాత్రను పోషించుటకు అందము, ఉత్సాహము గల బాలుడుగాని, బాలికగాని కావలెను

వయస్సు : 7 నుండి 8 సంవత్సరములు.

ఎత్తు : 3 అ॥ 10 అం॥ నుండి 4 అ॥ వరకు.

వివరములతో - క్లోజ్ ప్రొఫైల్, క్లోజ్ ప్రంటు ఫుల్ సైజ్ ఫోటోలు (కార్డు సైజులో) ఈ క్రింది అడ్రసుకు వెంటనే పంపగలరు.

మహాలక్ష్మీ మూవీస్,
9ఎ గోపాలకృష్ణారోడ్, టి నగర్, మద్రాసు—17 ఫోన్: 442943.






30—5—1912,

శ్రీ కొణతాల అప్పలస్వామిగారు, వర్తక సంఘ ఉపాధ్యక్షుడు, [illegible] 3—6—69 దీని స్వర్గస్థులైరి. పెద్దకర్మ తే18—6—69దీ బుధవారం [illegible] జరుగును. [illegible] ప్రార్థించుచున్నాము.

కొణతాల [illegible] (భార్య) [illegible] (తల్లి), [illegible] (సోదరి) కొణతాల రామలింగస్వామి ఎం.సి. [illegible] (సోదరులు).

జనాభా పెరుగుదల దృష్ట్యా ఆహారోత్పత్తుల కొరత

రోమ్, జూన్ 10: ప్రపంచంలో ఆహారోత్పత్తి పెరగటం గురించి ఆత్యాశలు పెట్టుకొనరాదని ప్రపంచ ఆహార సంస్థ ప్రధానాధికారి డాక్టర్ బోర్మా నిన్న హెచ్చరించారు.

నిన్న ఇక్కడ ప్రారంభమయిన సంస్థ సమావేశంలో ప్రసంగిస్తూ 1968 సంవత్సరంలో ఆహారోత్పత్తి రెండు లేక మూడు శాతం పెరిగింది కాని జనసంఖ్య అభివృద్ధి అంతకంటె ఎక్కువ నిష్పత్తిలో జరిగిందని, ఈ దృష్ట్యా చూస్తే ఆహారోత్పత్తిలో మనం సాధిస్తున్న అభివృద్ధి చాలినంతగా లేదని డాక్టర్ బోర్మా వెల్లడించారు. రానున్న రెండు దశాబ్దాలలోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహారావసరాలు నూటికి నాలుగు వంతులు పెరగవచ్చునని ఆయన చెప్పారు.

అనేక దేశాలలో ఎక్కువ ఫలసాయం ఇచ్చే విత్తనాలు వ్యవసాయరంగానికి అధిక ప్రాముఖ్యము ఇవ్వటం, మొదలైన చర్యల వలన ఆహార రంగంలో పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉందని డాక్టర్ బోర్మా వివరించారు.

1970–71 సంవత్సరానికి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ బడ్జెట్ 1968 సంవత్సరంలోని 60 మిలియన్ల డాలర్ల బడ్జెట్ కంటె 18.2 శాతం ఎక్కువగా ఉంటుందని కూడా డాక్టర్ బోర్మా చెప్పారు.

మామూలుకన్న మీ బాబు బరువు తక్కువగా ఉన్నాడా?

ఆతనికి ఫెల్రాడాల్ ఇవ్వండి... ఎముకలకూ, దంతాలు పటిష్టంగా ఉడటానికి, కండరాలు పెరగటానికి, రక్తం ... రోగనిరోధక శక్తి పెంపొంద టానికి, కంటి చూపు ... ఆరోగ్యవంతంగా పెరగ టానికి అత్యంత అవశ్యకాలైన పోషక పదార్థం ... ఫెల్రాడాల్‌లో ఉన్నాయి.

ఫెల్రాడాల్ ®

గృహ చికిత్సకు ... శక్తి ...

LAISONS-4069 TEL

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అడవి ఫలసాయముల -వేలం

శ్రీకాకుళం ఫారెస్టు డివిజనుకు సం. 1969—70 రంనకు సంబంధించిన గుగ్గిలం టింబరు, పోల్ అండ్ స్మాల్ టింబరు, వంటచెరకు, ఫాగట్ వుడ్, టేకు కర్రల నుకపోలు, చిల్లర ఫలసాయం, కార్తీగుత్తలు తే 16–6–69 ది మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం డిస్ట్రిక్టు ఫారెస్టు ఆఫీసు ఆవరణలో శ్రీకాకుళం డిస్ట్రిక్టు ఫారెస్టు ఆఫీసరు లేక వారిచే నియమింపబడిన వారు బహిరంగముగా వేలం వేయుదురు. వేలంగుత్తల పూర్తి వివరములు, వేలం నోటీ షరతులు శ్రీకాకుళం జిల్లా ఫారెస్టు ఆఫీసరు వారి ఆఫీసు నుండి తెలిసికోవచ్చును.

(సం) సి వేణుగోపాల్,
డిస్ట్రిక్టు ఫారెస్టు ఆఫీసరు, శ్రీకాకుళం.

పాదాలలో ఆనెలా!



చిరకాలపు బాధను, పాదాలలోని ఆనెలను వేళ్ళతో పెకొట్టి స్వస్థపరచును. వెల రు. 3— స్వయముగా లేక ఆర్డరుతో రు. 2—పంపించి వి.పి.పి. ద్వారా పొందవచ్చును.

శ్రీ అంబికా మెడికల్ హాల్

డి. నెం. 36.., 19 ... (... టాకీస్ సమీపం) విజయవాడ—1, ఫోన్: 37533.

అమ్మకమునకు
(FOR DISPOSAL)

ఎం. ఎస్. పెల్లింగ్, రౌండ్సు, జాయింట్సు, ఆంగిల్సు ప్లేట్సు, జి. ఐ. అండ్ ఎం. ఎస్. పైపు కట్టింగులు, పాత్రల తుక్కు సరుకులు : 150 టన్నులు

కాస్టింగ్ డ్రం టాప్‌లు 5 టన్నులు

ఖాళీ మూనె పీపాలు 60 సం. లు

పనికిరానివిగ నిర్ణయించబడిన బాటరీలు, టైర్లు, జి.ఎం.సి. లారీ. లాండ్ రోవర్ జీపు మరియు పెట్రోలు షైర్ పంపు కూడా ఉన్నవి.

కొత్త సరుకులు

1. చార్మినార్ బ్రాండ్ సాదా ఆస్బెస్టాస్ షీట్లు 8'×4'×3/16" 2000 సం. లు.
2. షెరిపూర్ వారు ఫెల్ట్ రోల్సు వి హెచ్ స్త్రిప్పు గ్రేడ్—3, 1, మి. మి. మందం ×1 మీటరు వెడల్పు — స్టాకు : 295 రోల్సు
3. మిగులు పనిముట్లు, బేరింగ్స్ ఎస్ జె 311 సోడియం సల్ఫైట్, పైపు ఫిట్టింగులు, తోలు బెల్టింగులు, వైర్ రోపులు, స్టార్టర్లు మరియు మోటార్లు వగైరా.

ఆసక్తి కలవారు దయచేసి దిగువ అడ్రసుకు వ్రాయండి.

ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్సు లిమిటెడ్,
రాజమండ్రి.

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ బహుళ ద్వాదశి
1969 జూన్ 11 బుధవారం
బహుళ ద్వాదశి రా. 1–39 వరకు
అశ్విని ఉ. 9–10 వరకు
శే వర్జ్యం ఉ 6—41 కు
వర్జ్యం: రా. 7—18 ను 8—59

మనః ప్రాణ దేహములలో సత్య ఖేలనం

మనః ప్రాణ దేహములలో సత్య ఖేలనము కొరకే అతిమానస చైతన్యావరోహణము, పరివర్తనము ఆవశ్యకమై ఉన్నవి. ఈ పరివర్తన పర్యవసానముగానే దేహం అచేతనత్వాన్ని విడనాడుతుంది. క్షయము పొందడము, వ్యాధి పీడితం కావడము దానికిక ఉండనేరవు. ఈ నిమిత్తముల ద్వారా మృత్యువు రావడం జరగదు.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1969 జూన్ 11 బుధవారం

ఇరుగు పొరుగు దేశాలతో మైత్రి

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ఆఫ్ఘనిస్థాన్ పర్యటన, విదేశాంగ మంత్రి శ్రీ దినేష్‌సింగ్ నేపాల్ పర్యటనల ఫలితంగా ఆ రెండుదేశాలతో చిరకాలంగా భారత దేశానికి వున్న మైత్రి సంబంధాలు మరింత దృఢపడగలవు. పర్యటనఫలితాలను పొందడానికి వీ రీ దేశాలను సందర్శించలేదు. భారత — ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య పరిష్కారం కావలసిన సమస్యలు గాని, తొలగ వలసిన విభేదాలు గాని లేవు. రెండు దేశాలు అనేక రంగములలో స్వకీయ ప్రయోజనాల సాధనకు పరస్పరం సహకరించుకుంటూ కృషిచేయవలసిన అవసరంతోపాటు కృషిచేయడానికి అవకాశాలు కూడా వున్నవి.

శ్రీమతి ఇందిరాగాంధి కాబూల్‌లో ఆఫ్ఘనిస్థాన్ నాయకులతో జరిపిన చర్చలలో రెండు దేశాల ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు ఎంత దగ్గరగా ఉన్నవో స్పష్టమైనది. ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక అభివృద్ధికి భారతదేశం చేస్తున్న సహాయానికి కాబూల్ నాయకులు తెలిపిన కృతజ్ఞత లాంఛనంగా తెల్పినది కాదు. ఆర్థిక, వాణిజ్య రంగాలలో రెండు దేశాలమధ్యసహకారం అధికం కావడానికి ఇంకా అవకాశాలు ఉన్నవని ప్రధానమంత్రులు ఇద్దరూ గ్రహించారు. ఆఫ్ఘనిస్థాన్ వ్యాపారాభివృద్ధికి పెద్ద అవరోధం రేవు పట్టణాలు లేకపోవడం, ఆధారపడకలిగిన భూమార్గాలు లేకపోవడం.

పాకిస్థాన్ తోడ్పడితే, నిర్నిబంధంగా సహకరించితే ఈ అవరోధాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఆఫ్ఘనిస్థాన్ అధిగమించ గలదు. అయితే, పాకిస్థాన్ పక్తూనిస్థాన్ సమస్యపై కాబూల్ ప్రభుత్వ విధానం కారణంగా, సహాయ నిరాకరణ విధానాన్ని అనుసరించుతూ వున్నందున, ఆఫ్ఘనిస్థాన్ ఎగుమతి దిగుమతుల వ్యాపారాభివృద్ధికి ఇతర దేశాలసహకారాన్ని సహాయాన్ని అర్థించవలసి వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడగల భూమార్గ నిర్మాణంలో భారతదేశంపూర్తిగా సహకరించగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి హామీ ఇచ్చారు.

వైదేశిక వ్యవహారాలలో నేపాల్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఎదుర్కొంటున్న సమస్యలనే భారతదేశం కూడా ఎదుర్కొంటున్నది. కొంతకాలంగా 1962 లో భారతదేశంపై దండయాత్ర జరిపినప్పటినుంచి చైనా ఈ రెండు దేశాలలోనూ భారతవ్యతిరేక ప్రచారం జేస్తూ వున్నప్పటికిని నేపాల్, భారతదేశ మైత్రికిగాని, ఆఫ్ఘనిస్థాన్ భారతదేశ స్నేహ సంబంధాలకు గాని భంగం కలుగలేదు. అందువల్లనే అయివుండవచ్చును, కాబూల్ లో భారత ప్రధాన మంత్రికి, ఖట్మండులో భారత విదేశాంగ మంత్రికి జరిగిన విందుకు చైనా దౌత్యప్రతినిధులు హాజరై యుండవచ్చును.

విదేశాంగమంత్రి శ్రీ దినేష్‌సింగ్ నేపాల్ పర్యటనవల్ల ఈ రెండు దేశాల మధ్య ఇటీవల ఉత్పన్నమైన సరిహద్దు వివాదం పరిష్కారం కోసం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినవి. సోమవారం భారతదేశానికి తిరిగి వస్తూనే విదేశాంగమంత్రి శ్రీ దినేష్‌సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ, "నేపాల్ — భారతదేశాల సంబంధాలు ప్రత్యేకమైనవి. చిరకాలంగా వృద్ధి అవుతూవున్న స్నేహసంబంధాలు ఇంకా పెంపొందాలని నేపాల్ పాలకులు, ప్రజలుకూడా వాంఛిస్తున్నారు'' అని ప్రకటించారు.

చైనా, పాకిస్థాన్‌లను మినహాయించితే భారత దేశానికి సరిహద్దు దేశాలన్నింటితోను అత్యంత సన్నిహితమైన స్నేహసంబంధాలున్నవి. భారత దేశంపై ఈ దేశాలకు గాని, ఈ దేశాలపై భారత దేశానికిగాని ఏవిధమైన కాంక్ష లేనందువల్ల సరిహద్దు దేశాలతో భారతదేశం శాంతియుతసహజీవనసిద్ధాంతాన్నిపాటిస్తూ స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకొన కలుగుచున్నది.

ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి పర్యటనల ఫలితంగా భారతదేశం ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ రాజ్యాలకు మరింత సన్నిహిత మైంది. శ్రీ దినేష్ సింగ్ వివరించినట్లు ముమ్ముందుగావీటి ప్రయోజనాలుఅనుభవానికిరావు.

కాలహరణానికి కాలమెక్కడ ?

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి క్రిందటి బుధ, గురువారాల్లోనూ, కేంద్ర హోం మంత్రి శ్రీ వై. బి. చవన్ శని, ఆదివారాల్లోనూ, హైదరాబాద్ వచ్చి "తెలంగాణా ఆందోళన" వల్ల ఏర్పడిన బీభత్స పరిస్థితులనుకొంతవరకైనా చూచారు. తెలంగాణా ఆందోళన వెనుకనున్న శక్తులను గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. తెలంగాణా ఉద్యమానికి దారితీసిన సమస్యలను పూర్తిగా గ్రహించారు. ఇంతవరకు ఢిల్లీనుంచి 'దివ్యదృష్టి'తో గమనించిన పరిస్థితులకూ, స్వీయ వేగులవారివల్ల తెలుసుకున్న విషయాలకూ, వారు స్వయంగా చూచిన పరిస్థితికీ, తెలుసుకున్న విషయాలకూ ఎక్కడా పోలికలేదని వా రుభయులు గుర్తించి వుండాలి. వ్యాధి ముదిరిపోయిందనీ, ఇంటి వైద్యుల చికిత్స వల్ల జబ్బు ఎక్కువౌతున్నదనీ చికిత్సా విధానంతోపాటు, వైద్యులను కూడా మార్చక పోతే నేటి 'సన్నిపాతం' నుంచి రాష్ట్రం కోలుకోలేదనీ వీరు గ్రహించి వుండాలి. నిపుణుల అభిప్రాయం తెలిసిన తరువాతకూడా చర్యలు తీసుకొనడంలో కాలహరణం జరిగితే ఈ సన్నిపాతస్థితి నుంచి రాష్ట్రం బయటపడదు.

కేంద్ర నాయకత్వం అనుసరించిన ఆత్మవంచన విధానంవల్లనైతే నేమి, రాష్ట్ర నాయకత్వం అనుసరించిన ఆత్మవిశ్వాస విధానంవల్ల నైతేనేమి పరిస్థితులు పూర్తిగా విషమించి పోయినవి. రాష్ట్ర పరిపాలన స్తంభించిపోవడం అలా వుంచి కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటిమించు 'గృహ నిర్బంధంలో' వుండిపోవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడినవి. ఇంటిలోనే వున్నా, రక్షణ లేక ప్రజలు మరుక్షణంలో ఏమి జరుగుతుందో అన్న భయంతో జీవించవలసి వస్తున్నది. ప్రజ లెంత కాలం ఈ 'భూతల నరకం'లో జీవించగలరు ? మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడం, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం, చేయక పోవడం మొదలైనవి ప్రధానంగా రాజకీయ సమస్యలు. కాని రాజధానిలోనూ, ఇతర నగరాలలోనూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకపోవడం, సామాన్యవ్యవహారాల్కులను కూడా అనుభవింపలేని పరిస్థితి ఏర్పడ్డం ప్రధానంగా శాంతి భద్రతల సమస్య, పాలనకు సంబంధించిన విషయం. ఈ పరిస్థితిని చక్కబరచడానికి రాజకీయసమస్యల పరిష్కారంతో నిమిత్తం లేకుండా చర్యలు తీసుకొనవచ్చును. అందుకు అవకాశం వున్నది గనుకనే కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ సంక్షుభిత ప్రాంతాలలో వెంటనే మామూలు పరిస్థితులు నీర్పడేందుకు కృషిచేయవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేశారు.

ఇంతవరకు రాజధానిలో మామూలు పరిస్థితులు ఏర్పడలేదు. ఇంతలో ఏర్పడే సూచనలు కూడా కనిపించడం లేదు. నాలుగు మాసాల క్రిందటి పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నవి. ఇంతవరకు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై వున్న ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకుకూడా వ్యాపింపజేయడానికి కొంతకాలంగా జరుగుతూవున్న 'కుట్ర' ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లు కన్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కఠినమైన చర్యలు తీసుకుని ఈ విపరీత పోకడలను ఎందుకు నివారించ లేక పోతున్నదనే ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేకుండా వున్నారు.

ఈ పరిస్థితులలో కేంద్రప్రభుత్వం నిమిషంవృథాచేయడం రాష్ట్రానికి విపత్కరం, దేశానికి హానికరం. ప్రధానమంత్రిఆఫ్ఘనిస్థాన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు గనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం హోం మంత్రి శ్రీ చవన్ 'నివేదిక' పై నిర్ణయానికి రావచ్చును. రాష్ట్రపతి పాలనను విధించడానికి కేంద్ర నాయకత్వం సుముఖంగా లేక పోవడం సహజమే. అయితే రాష్ట్రములో ఏర్పడిన అసాధారణ పరిస్థితిని తొలగించవలసిన బాధ్యతనుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోలేదు. ఈ బాధ్యతను ఏవిధంగా నిర్వర్తింపదలచినా, కాలహరణం లేకుండా నిర్వర్తించడం మాత్రం అవసరం.

పరిస్థితులు ఎంత ప్రమాదభరితంగా ఉన్నవో, ప్రజలు ఎట్టి బాధలను అనుభవిస్తున్నారో హోం మంత్రి శ్రీ చవన్ తెలుసుకున్నారు గనుక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దడానికి జోక్యం కల్గించుకోవడంలో ఆలస్యం జరుగదని, ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాగలదని ఆశించుచున్నాము.

దౌర్జన్యాల అణచివేతకు గట్టి పోలీసు చర్యలు
శ్రీ డి. ప్రతాపరెడ్డి సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 10 : హింసా దౌర్జన్య కాండలను అరికట్టడానికి పోలీసులు మరింత తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రజా సమైక్యతాసాధక ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీ డి. ప్రతాపరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

శ్రీ ప్రతాపరెడ్డి ఒక పత్రికా ప్రకటన చేస్తూ, అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు కేవలం చూపరులుగా ఉండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని, తమ పాత్రలను తాము నిర్వహించాలని ఆయన సూచించారు. పలు గొడవలతో సహా అన్ని ప్రాంతాలలోనూ గట్టి పోలీసు కాపలా ఉండాలని అన్నారు. అనుచితమైన వైఖరి వల్లనే గత కొంత రోజులలోను పోలీసులు పరిస్థితిని అదుపులో పెట్టలేక పోయారని శ్రీ ప్రతాపరెడ్డి ఆరోపించారు.

"ప్రతి పోలీసు వ్యాన్‌కు, లేదా లారీకి, ప్రతిరోజూ 30 లీటర్ల పెట్రోలు మాత్రమే పోసినట్లు కనిపిస్తున్నది. ఇది మూడు గంటలకంటె ఎక్కువసేపు రాదు. అల్లర్లు జరిగిన స్థలాలకు పోలీసు బృందాలు చేరుకోడం చాల ఆలస్యమైంది. రాష్ట్ర పోలీసులకు, కేంద్ర రిజర్వు పోలీసు దళాలకు మధ్య ఒక్క సమన్వయంతో కూడిన పథకం ... గృహ దహనాలు, హింసాకాండ జరిగిన మూడు రోజులలో పరిస్థితి ఇది" అన్నారు ఆయన.

శ్రీ ప్రతాపరెడ్డి శాంతిని పరిరక్షించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతూ పరిపాలనను స్తంభింపజేస్తానన్న డాక్టర్ చెన్నారెడ్డి బెదిరింపులను మనం విశ్వాసంతో, ధైర్యంతో సంఘ వ్యతిరేకశక్తుల కార్యకలాపాలను ప్రతిఘటించడం ద్వారా ఎదుర్కొని తీరాలి'' — అని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి పాలనను విధించాలన్న వాదాన్ని విమర్శిస్తూ, అది నిరంకుశత్వ దోరణి మాత్రమే కాగలదని అన్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలదని ప్రకటించారు.

డాక్టర్ చెన్నారెడ్డి వైఖరిని నిశితంగా విమర్శిస్తూ, శ్రీ ప్రతాపరెడ్డి "ఆయన తన వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయ పగను తీర్చుకోడానికి హింసాత్మక చర్యలకు దిగవలసిందిగా ప్రజలను రెచ్చగొడుతున్నారు'' అని అన్నారు.

రైతులకు ఉచితంగా విత్తనాల సరఫరా
శ్రీ ప్రగడకోటయ్య అభ్యర్థన

విజయవాడ, జూన్10: ఇటీవల వరదలలో పంటలు పోగొట్టుకున్న రైతులకు ఉచితంగా విత్తనాలు సప్లయిచేయాలని శ్రీ ప్రగడ కోటయ్య(ఎం.ఎల్.ఏ) కోరారు. గుంటూరు జిల్లా రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయబడగలవని మే 23 న రెవెన్యూ మంత్రి శ్రీ వి. బి. రాజు హామీయిచ్చినా, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించలేదని గుంటూరుజిల్లా కలెక్టరు తెల్పినట్లు పేర్కొని శ్రీ కోటయ్య విచారం వెలిబుచ్చారు. ఖరీఫ్ పంట వేసుకోవడానికి వీలుగా విత్తనాలను సకాలంలో అందజేయవలసినదిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

జంటనగరాలలో పాల సరఫరా

హైదరాబాద్, జూన్ 10: ఇటీవల నగరంలో జరిగిన అలజడులలో తగులబడిన పాల కేంద్రాలకు సంబంధించిన పాడకం దారులకు వాటి సమీపంలో గల కేంద్రములలో పాలు సీసాలు లభించగలవని హైదరాబాద్‌లోని కేంద్ర డైరీ మేనేజర్ ప్రకటించారు. పాడకందారులు తమ గుర్తింపు కార్డులను ఈ కేంద్రాలలో చూపవలసి ఉంటుంది.

విజయవాడ నుండి పాల రవాణాకు అంతరాయం కలిగినందువ సాయంకాలం పాలు అమ్మబడవు.

ఆంధ్ర లూథరన్ చర్చి నూతనాధ్యక్షుడు

గుంటూరు, జూన్ 8: ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చి నూతనాధ్యక్షుడుగా ఎన్నికైన రేవరెండ్ సామ్యుయెల్ విలియమ్ స్మిత్సన్ జూన్ 1 వ తేదీన అధికారం స్వీకరించారు.

మాజీ సంస్థానాధీశుల భరణాల రద్దుకే ప్రభుత్వ నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 9: మాజీ సంస్థానాధీశుల భరణాలు రద్దు చేయాలని భారత ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి యున్నది. ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక బిల్లు కూడ తయారై సిద్ధంగా ఉన్నది. ఈ నిర్ణయాన్ని తీసుకొంటూ, మాజీ సంస్థానాధీశుల భరణాలకు బదులుగా చెల్లించే నష్ట పరిహారం విషయమై వారి అంగీకారాన్ని తీసుకున్న పిమ్మటనే అమలు జర్పాలని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ పడింది.

ఒక విధానంపై అంగీకారానికి రావలసినదిగా మాజీ సంస్థానాధీశులకు నచ్చచెప్పడంలో హోంమంత్రి శ్రీ చవన్, ఉపప్రధాని శ్రీమురార్జీదేశాయ్ కృషిచేస్తున్నందువల్ల పార్లమెంటులో ఈ బిల్లు ప్రతిపాదన నిలిపివేయబడింది. వివిధ ప్రత్యామ్నాయ పథకాలపై శ్రీ దేశాయి మాజీ సంస్థానాధీశుల సంఘాధ్యక్షుడు బరోడా మహారాజుతో చర్చలు జరిపారు. రెండు నెలల లోపుగా తమ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తెలుప వలసినదిగా బరోడా మహారాజును ప్రభుత్వం కోరింది. ప్రత్యామ్నాయపథకాలపై ఏదో ఒక దానిపై మాజీ సంస్థానాధీశులు ఒక ఒప్పందానికి రావాలనీ, లేనిచో రానున్న పార్లమెంటు సమావేశంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టక తప్పదని ప్రభుత్వం సెల్గోన్నది.

వివిధ ప్రత్యామ్నాయ పథకాలలో ఉమ్మడిగా ఉండే విషయం ఒకటి ఉన్నది. ప్రివీపర్సులు రద్దు చేయడంతో ప్రతి సంస్థానాధీశునికి ప్రస్తుతం యిస్తున్న మొత్తానికి రెండు మూడింతలు అధికంగా నష్ట పరిహారాన్ని ఇవ్వాలని సూచించారు. తక్కువ భరణాలు తీసుకుంటున్నవారికి ఈ నష్ట పరిహారం ఎక్కువగా ఉండాలనీ, ఎక్కువ భరణాలుతీసుకుంటున్నవారికి తక్కువ నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పద్ధతిగా చెల్లించే నష్ట పరిహారాన్ని నగదు రూపంలో కొంత, జాతీయ పత్రాల రూపంలో కొంత చెల్లించాలని తల పెట్టారు.

భరణాలు రద్దు చేసేందుకు ప్రభుత్వానికి రాజ్యాంగ బద్ధమైన హక్కు ఉన్నదన్న విషయాన్ని మాజీ సంస్థానాధీశులు అంగీకరించడం లేదు. వారిచేత ఈ విషయాన్ని ఒప్పించడానికి శ్రీ దేశాయ్ కృషి చేస్తున్నారు.

మురార్జీతో చర్చలకు

బొంబాయి, జూన్ 10: భరణాలరద్దు సమస్యపై ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్‌తో ముమ్ముందు జరపనున్న చర్చలలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్న విషయమై మాజీ సంస్థానాధీశుల సలహా మండలి నిన్న ఇక్కడ చర్చలు ముగించింది.

స్నేహపూర్వకమైన, ఒత్తిడులు లేకుండాను, పరస్పర గౌరవ ప్రదంగాను, ప్రశాంత వాతావరణంలోను చర్చలు జరగాలని మండలి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంభాషణలకై శ్రీ మురార్జీని కలుసుకోడానికి కన్వీనర్—జనరల్ బరోడా మహారాజుకు మండలి అధికారం ఇచ్చింది.

అయితే, నిన్న చర్చల అనంతరం బరోడా మహారాజా వైద్య పరీక్ష నిమిత్తం విమానంలో లండన్ వెళ్ళారు.

ఆయన సర్గానంలో ధారంగ ధ్రమహరాజా అధ్యక్ష్యంలో ఉప సంఘం చర్చలు ముగించింది.

మండలి ఏకగ్రీవంగా ఆమోదించినతీర్మానం నిన్న పత్రికలకు విడుదల చేశారు. ప్రభుత్వంతో సంభాషణలకు తాము సిద్ధంగాఉన్నామనితీర్మానం తెలియ జేసింది. సలహామండలిలోని 35 మంది సభ్యులలోను గ్వాలియర్ రాజమాతతో సహా 15 మందికి పైగా మాజీ సంస్థానాధీశులు సమావేశానికి హాజరైనారు.

ఆహారంలో స్వయం సమృద్ధి

గోరఖ్‌పూర్, జూన్ 10: 1971 సంవత్సరానికల్లా ఆహారరంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించగలదని కేంద్ర ఆహారమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ మొన్న ఇక్కడ వెల్లడించారు.

పి. ఎల్. 480 పథకం క్రింద ఆహార ధాన్యాల దిగుమతి ఆపివేయగలమనీ, బర్మా మొదలగు దేశాలనుండి వ్యాపార పద్ధతిలో మాత్రం కొంటామనీ ఇక్కడ పత్రికా ప్రతినిధులతో శ్రీ జగ్‌జీవన్‌రామ్ చెప్పారు.

ఉత్తర భారత దేశంలో చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం చేయగల సహాయంగురించి ప్రశ్నించగా, మేలురకం చెరకు ఉత్పత్తి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయనీ, ఈ సంవత్సరం చెరకుపంట బాగానే ఉందనీ చక్కెర ఉత్పత్తి కూడా ఎక్కువవుతుందనీ శ్రీ జగ్‌జీవన్ రామ్ చెప్పారు.

కొత్తరకం ఆహార ధాన్యాల ప్రదర్శన

న్యూఢిల్లీ, జూన్ 10: న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన బలవర్ధకమైన కొత్తరకం ఆహార ధాన్యాల ప్రదర్శనమునకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.పి. పాల్ నిన్న ప్రారంభించారు.

ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇటీవల జరిపిన పరిశోధనల ఫలితంగా అధికమైన పోషక పదార్థాలు కలిగి, ఎక్కువ ఫలసాయం ఇచ్చే కొత్తరకం విత్తనాలు తయారు చెయ్యబడినాయనీ, వీటికి దేశంలో తగు ప్రచారం అవసరమనీ డాక్టర్ పాల్ చెప్పారు.

కాలికట్‌లో సత్యాగ్రహుల అరెస్టు
మాలాపురంజిల్లా వ్యతిరేకోద్యమం

కాలికట్, జూన్10: నిన్న ఇక్కడ జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు పికెటింగ్ చేసినందుకు మాలాపురం జిల్లా వ్యతిరేక కార్యాచరణ సమితికి చెందిన 27 మంది సత్యాగ్రహులను పోలీసులు అరెస్టు చేశారు.

పది మంది సత్యాగ్రహులు కలెక్టరు కార్యాలయంలో ప్రవేశించి నినాదాలు చెయ్యటంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పడమటి వైపు గేటు వద్ద పికెటింగ్ చేస్తున్న మరో 17 మంది సత్యాగ్రహులు పోలీసులను నెట్టుకొని లోపలకు వెళ్ళాలని ప్రయత్నించారు, కాని పోలీసులు వారిని ఆపివేయ గలిగారు. సత్యాగ్రహులకు పోలీసులకు జరిగిన సంఘర్షణలో సత్యాగ్రహుల బృందం నాయకుడు శ్రీ కె. నారాయణ అయ్యర్ స్వల్పంగా గాయపడారు.

బీహార్‌నుండి సత్యాగ్రహులు

హజారీబాగ్, జూన్ 10: కేరళలో మాలాపురం జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనలో బీహార్ రాష్ట్ర జన సంఘం కూడా పాల్గొంటుందని పార్టీ కార్యదర్శి శ్రీ కైలాసపతి మిశ్రా ప్రకటించారు.

మొన్న పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ముస్లిం జనాభా ఆధిక్యంగా మాలాపురం జిల్లా ఏర్పాటు దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుందనీ, అందువల్లనే తమ పార్టీ మాలాపురం జిల్లాను వ్యతిరేకిస్తోందనీ శ్రీ మిశ్రా చెప్పారు.

ఇండోర్ అలరులపై న్యాయ విచారణ

భోపాల్, జూన్ 10: గతవారం ఇండోర్‌లో చెలరేగిన మతకల్లోలాలపై న్యాయవిచారణ జరిపించటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి శ్రీ తారాచంద్ శ్రీ వాస్తవ ఈ విచారణ జరుపుతారు.

'క్రమశిక్షణతో సమైక్యంగా కృషిచేస్తేనే దేశానికి ముక్తి'
కాంగ్రెస్ వాదులకు శ్రీ మురార్జీ హితవు

అహ్మదాబాద్, జూన్ 10 : జాతీయ అభివృద్ధి, దేశాన్ని బలిష్టం చేయటం, ఎక్కువ ఆర్థికంగా పటిష్టం చేయటం అనేవి అందరికీ సంబంధించిన సమస్య — ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి సహకారంతో పని చేయవలసిన అవసరం కలదని ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ తెలియజేశారు.

కాని, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జాతి శ్రేయస్సు కోసం సర్వకృషి చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ వాదులపై ఎక్కువగా ఉన్నదని, ఈ విషయం వారు గుర్తించాలని ఆయన అన్నారు. సమైక్యమైన, పటిష్టమైన ఇండియాను కావాలని వారు కోరేటట్లయితే దేశంకోసం కలిసి పనిచేయవలసినదని వారు ప్రజలను కోరే ముందు తాము ముందుగా సమైక్యంగా మెలగి, నిస్వార్థ సేవ చేయడం ద్వారా ఆదర్శప్రాయులు కావాలని ఆయన ఉద్బోధించారు.

నిన్న ఇక్కడ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో శ్రీ మురార్జీ ప్రసంగించారు. గుజరాత్‌లో కాంగ్రెసువాదుల మధ్య సమైక్యత, క్రమశిక్షణ నెలకొని ఉన్నందుకు వారిని ఆయన ప్రశంసించారు. గుజరాత్‌లోని కాంగ్రెసు వాదుల ప్రవర్తన దేశంలోని తక్కిన ప్రాంతాల కాంగ్రెసు వాదులకు ఆదర్శం కావాలని ఆయన అన్నారు.

ప్రజల సేవ చేయడానికిగాను కాంగ్రెసువారంతా ఏక కంఠంతో మాట్లాడాలని, సమైక్యంగా క్రమశిక్షణతో పనిచేయాలని శ్రీ మురార్జీ ఉద్బోధించారు.

రాష్ట్రపతి పదవికి ఎవరిని నిర్ణయించగలము? అనేది వివాదాంశంలో పడింది. "దేశమంతా ఏకగ్రీవంగా ఈ సమానిని యెంచుకుండగా మరొకరి మాట అలోచించడం దేనికి?— '' అన్న స్థితి లేనప్పుడే ఇలాంటి మీమాంసలు బయలుదేరుతూ వుంటాయి.

కాకపోతే అధ్యక్ష పదవికి అర్హత తమకు లేదనుకొనేవారు తక్కువగా వుండటంవల్ల — అభ్యర్థుల కరువు లేదు దేశంలో. ఎటొచ్చీ జగజీవన్‌రామ్ మాత్రం తను ఆ పదవికి ఆశించడంలేదని చెప్పి—కొంచెం ఆశ్చర్యం కల్పించారు.

గత ఎన్నికలలో పోటీచేసిన అత్మారామ్ ఈసారికూడా నిలుస్తానంటున్నారు. ఆయనకు గల ఆత్మవిశ్వాసం ఇంకా చాలామందికి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.

దేశంలో చాలామంది నాయకులను వారి వాల్లభ్యం కోరే మిత్రులు "మీరు నిలబడండి... ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని రక్షించే దక్షత మీలో వుంది. దేశరక్షణకు మీరుపేనే మీరు?'' అని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది.

అర్హతలకు, కొలతలూ, తూనికలు...

ఈ తతంగమిలా జరుగుతోంది. అశేష ప్రతిభాశాలి, శీల—ధీరుడా, ఆతీతుడు, మాతృదేశాభిమాని, దృఢశాలి— రాష్ట్రపతి పదవికి అర్హుడంటారు. అయితే పైన చెప్పిన గుణాలకు కొలతలూ, తూనికలూ లేవు.

అయితే నిదురులో బరువులో ప్రస్తుతం కొంత తక్కువైన ఆయినా రాష్ట్రపతి పదవి అలంకరించిన తర్వాత ఆ లోటు వాటంతట ఆవే సర్దుకొంటాయనే సత్యం కూడా మనకు తెలిసిందే కనుక అభ్యర్థులుగా నిలపకోరిన వ్యక్తులు ముందుగానే నిరుత్సాహపడవలసిన అవసరం ఎంతమాత్రం వుండదు. అందువల్ల ఎన్నిక మాట ఎలా వున్నా— అభ్యర్థులుగా నిలపడానికి అనేకమందికి అవకాశాలున్నాయనేది గర్వించతగ్గ విషయం.

అయితే ఇంతవరకు ఏ ఒక్క మహిళ పేరు బయటికి రాలేదు. వారికి మాత్రం ఆశ ఉండవా అవకాశాల కోసం ఎదురు చూడరా! పదవులు లభిస్తే నిర్వహించలేరా?.. ధనిగా ఒక మహిళ నిలిచి ప్రపంచ ఖ్యాతి గడించింది. అలాగే ఒక మహిళ రాష్ట్రపతి స్థానంలో నిలిస్తే ఎంత ఖ్యాతి లభిస్తుంది మన భారత దేశానికి..

ఇటీవల కొందరు రాష్ట్రపతి పదవికి శ్రీ దేశముఖ్ పేరు సూచించారు. ఆ సందర్భంలో ఇద్దరు మహిళలిలా అనుకొన్నారు. "దేశముఖ్‌గారి పేరు సూచించడం బాగానే వుంది. కాని శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ పేరు సూచిస్తే మరింత బాగుండేదా ... సాంఘిక సేవలో ఎంత ముందడుగు వేసిందామె.

మహిళ రాష్ట్రపతి పదవిలో నిలిస్తే...

ఒక మహిళ అధ్యక్ష పదవిలో నిలిస్తే— దేశానికెంతో శాంతి లభిస్తుంది. దేశంలో తలయెత్తే క్లిష్ట సమస్యల్ని ఎంతో సహృదయంతో, ఓర్పుతో పరిశీలించడానికి పరిష్కరించడానికీ అవకాశం ఏర్పడుతుంది.

"పైగా ఒక మహిళ రాష్ట్రపతి పదవిలో వుంటే, ఆ భవనం ఒక దేవాలయంగా మారుతుంది. స్త్రీమూర్తిలో వుండే త్యాగం, సేవా నిరతి, అపూర్వం ప్రజానీకానికి కొల్లలుగా లభిస్తాయి..

పైగా శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ప్రపంచ ఖ్యాతి గడించిన మహిళామణి. అశేష భారత నారీలోకానికి చక్కటి ప్రతినిధి..

ఆమెను ఎన్నుకొంటున్నారని తెలిస్తే— పోటీ కూడా వుండదు సామాన్యంగా. వోట్ల దాకా కూడా రాకుండానే ఏకగ్రీవంగా ఎన్నుకో వచ్చు..కనుక మనమీ విషయంలో తగినంత కృషి చెయ్యాలి—అనుకొన్నారా మహిళామణులు.

కన్నతల్లి చేష్టలు— చల్లనితల్లి చూపులు

నిజమేననిపించింది వారి మాట! స్త్రీ హృదయంలో సేవాభావం ఎక్కువ అనే సత్యం అందరూ అంగీకరిస్తారు. ఒక మహిళ రాష్ట్రపతి స్థానంలో వున్నప్పుడు — దేశంలో ఎక్కడైనా, అరిష్టాలో, అలజడులో, వరదలో, వచ్చినప్పుడు— సానుభూతి వాక్యాలు అందచేస్తూ కూర్చోకుండా, సరాసరి అక్కడికి పరికి—తమ జాలిగుండెల్ని ప్రదర్శించడం, ఇంటింటికి వెళ్ళి అక్కడ వారిని ఓదార్చడం, కన్నీరు తుడవడం.. మొదలైన కన్నతల్లి చేష్టలూ, చల్లని తల్లి పలుకులూ పలుక తారసడంలో సందేహం లేదు..

ఒక గృహిణి— మరో ఇంటి స్థితిని అర్థం చేసుకొన్నట్లు—ఒక గృహిణి మరో ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోగలదు కన్నా. మహిళలు దేశసేవలో ముందంజ వేయగలరు.. 'జాలికెరటాల సాగరంగా' మారిపోగలరు..

ఇందిర గనుక అర్ధరాత్రి వచ్చింది

స్వర్గీయ అలపాటి వెంకట్రామయ్యగారు ఒకసారి అన్నారు—"పదిమంది చేత ఇళ్ళు కట్టించి, గృహప్రవేశాలకు వెళ్ళాలని నా సంకల్పం'' అన్నారు. ఇలాటి అభిప్రాయాలు పురుషులలో తక్కువ. స్త్రీలలో ఎక్కువ. వారికి అందరి ఇళ్ళూ నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వుండాలని ఆశించాలని— ఆ పండుగులకు తాము పేరంటాళ్ళుగా వెళ్ళాలని ఎంతో సరదా...వారిస్థితిలో వున్నా ఈ సంప్రదాయాన్ని, సభ్యతనూ మరిచిపోరు...

మొన్న ఒకాయన అన్నారు.. "ఇందిరాగాంధి గనుక అలా అర్ధరాత్రి హైదరాబాదుకు ఎగిరివచ్చి, అందరినీ కలుసుకొని శాంతించండి నాయనా...ముందు శాంతం, తర్వాత సమస్యలు'' అని నచ్చచెప్పి నిద్రకళ్లతోనే ఢిల్లీ వెళ్ళి— అక్కడ నుంచి ఆ పూటే ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు వెళ్ళకలిగింది. పురుషుడైతే అలా జాలిగా పరుగెత్తుకు రాకలిగేవాడా '' అని.

జాతీయ జీవనంలో గులాబీనీడలు

నిజమేననిపిస్తుందాయన మాటలు. మిగతా విశేషాలు వున్న మహిళలలో ఓర్పుతో కూడా ఓదార్పు, నేర్పుతో కూడిన తీర్పూ, సేవా భావంతో కూడిన సమాలోచన వుంటాయి...

కనుక రాష్ట్రపతి పదవికి ఒక మహిళను ఎన్నుకోవడంలో ఎంత మంచి వుంది. అన్నిటికంటె ముందు అనేకవిధాలైన రాజకీయాలు వెనుకపడతాయి. రాష్ట్రపతి భవన ప్రాంగణంలో గల వివిధ జాతుల గులాబీ నీడలు ప్రజాజీవనంలో ప్రతిబింబిస్తాయి.

అప్పటినుంచి ఆంతదేశానికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఇలాటి పదవులు అందడం కోసం ఇతరదేశాల మహిళలు ఇక మరోసారి పర్యాలోచిస్తారు.

— రా పూ దు.

చిత్రజగత్తు

ఈ పత్రిక తెచ్చా రెందుకు ? ఇవి అమ్మాయి పరీక్షా ఫలితాలుకావు. లాటరీ టిక్కెట్ల ఫలితాలుట. కళ్ల డాక్టర్నన్నా పోయి చూడండి పది రూపాయల కాగితం అనుకుని వందరూపాయల కాగితం ఇచ్చ గలరు.'

వ్యవసాయ రంగంలో అక్రమార్జిత ధనం
తాను వ్యతిరేకించనని శ్రీ హనుమంతయ్య

బెంగుళూరు, జూన్ 10: చివరకు దేశం బాగుపడ్డందుకు, అక్రమంగా ఆర్జిత ధనం వ్యవసాయరంగంలోకి ప్రవేశించటాన్ని తాను వ్యతిరేకించనని పార్లమెంటుసభ్యుడు, పరిపాలనా సంస్కరణల సంఘం ఛైర్మన్ అయిన శ్రీ కె. హనుమంతయ్య తనకు ఇచ్చిన స్వాగత సత్కారాలకు సమాధానమిస్తూ అన్నారు.

వ్యవసాయరంగంపై స్థిరకాల నిర్బంధాలు తొలగించవలసిన ఆవశ్యకత పరిపాలనా సంస్కరణల సంఘం తన నివేదికలో సిఫార్సు చేస్తుందని ఆయన వెల్లడించారు.

శ్రీ హనుమంతయ్యకు 60 సంవత్సరాలు నిండాయి. పైగా ఆయన ఈ రోజే విదేశాలకు వెళ్ళనున్నారుకూడా, ఈ నగరంలో కామర్స్ చేంబర్‌లో ఆయనకు సత్కారం జరిగింది.

భారత రాజకీయాలలో కులతత్వ ధోరణి

భారత రాజకీయాలలో కులతత్వ ధోరణి గురించి శ్రీ హనుమంతయ్య ప్రస్తావించి ఇలా అన్నారు:

మద్రాసులో ఒక్క బ్రాహ్మణుడైనా నేటికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మైసూరులో లింగాయతులు కాక మరెవరూ ముఖ్యమంత్రి పదవికిరాలేదు. ఆంధ్రలో రెడ్డికులంవారు, మహారాష్ట్రలో మరాఠీలు అధికారంలో ఉన్నారు... ఇది వెనుకకు నెట్టివేశారు. ఉత్తరభారతంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో పరిస్థితి మరింత అధ్వాన్నంగావుంది అని ఆయన అన్నారు.

ఆర్థిక పరిస్థితిని గురించి ఆయన ప్రస్తావించి భారత కార్మికుడు పిరికివాడు వాక్యాల గురించే ఆలోచిస్తాడని అన్నారు.

శ్రీ హనుమంతయ్య దేశంలోని పత్రికలను కూడా విమర్శించారు. పార్లమెంటులో మెజార్టీ సభ్యులు సక్రమంగా ప్రవర్తిస్తే అది పత్రికలకు వార్త కాదు. కాని శ్రీ మధు లిమాయే ఒక్క కేక పెట్టితే మాత్రం అది పత్రికలలోకి ఎక్కిపోతుంటుందని ఆయన అన్నారు.

కామర్స్ చేంబర్ మాజీ అధ్యక్షుడు శ్రీ గంగాధరశెట్టి స్వాగతం చెప్పారు. శ్రీ బి. ఎస్. గుప్తా వందన సమర్పణ చేశారు.

అమెరికా సేనల ఉపసంహరణ నిర్ణయం
ఉత్తర వియత్నాం విమర్శ

పారిస్, జూన్ 10: దక్షిణ వియత్నాం నుండి 25 వేల మంది అమెరికన్ సేనల ఉపసంహరణకు ప్రెసిడెంట్ నిక్సన్ గైకొన్న నిర్ణయం ఒక తమాషా అని ఉత్తర వియత్నాం నిన్న విమర్శించింది.

ఈ నిర్ణయం అమెరికా ప్రజాభిప్రాయాన్ని సంతృప్తి పరచడానికి మాత్రమే ఉద్దేశించబడిందని పారిస్ శాంతి చర్చలలో పాల్గొంటున్న ఉత్తర వియత్నాం ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.

ప్రెసిడెంట్ నిక్సన్ కేవలం జాన్సన్ అడుగుజాడలలో నడుస్తున్నారని, మిడ్‌వే ఐలండ్‌లో దక్షిణ వియత్నాం ప్రెసిడెంట్ ఎన్‌గుయెన్‌వాన్‌థీవ్, నిక్సన్‌ల చర్చలు ఒక బూటకం అని, నిక్సన్ ప్రభుత్వం దురాక్రమణ విధానానికే అంటిపెట్టుకున్నదని ఆ ప్రతినిధి అన్నారు.

సెనెటర్ల వైఖరి

వాషింగ్టన్, జూన్ 10: వియత్నాం యుద్ధాన్ని విమర్శించే డెమోక్రటిక్‌లు ప్రెసిడెంట్ నిక్సన్ నిర్ణయం పట్ల ఎట్టి ఆసక్తి కనబరచలేదు. కాని రక్షణ మంత్రి మెల్విన్ లైర్డ్ మాత్రం మిడ్‌వే ఐలండ్ నుంచి తిరిగి రాగానే తాము శాంతికి చేరువైనట్లు భావిస్తున్నాము అన్నారు.

అయితే రిపబ్లికన్ నాయకులు నిక్సన్ నిర్ణయాన్ని కొనియాడారు, కమ్యూనిస్టుల పక్షం నుంచి కూడా సుముఖమైన సమాధానం రావచ్చుననే ఆశాభావం వ్యక్తం చేశారు.

సెనెటార్ ఎడ్వర్డ్ కెనెడీ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వెలిబుచ్చారు.

సెనెటార్ మెక్‌గవర్న్ ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ఇందువల్ల మన విధానంలో మార్పేమీ లేదన్నారు.

సెనెటార్ యూజీన్ మెకార్తీ ఈ ఉపసంహారం యుద్ధపరిసమాప్తికి ఇది చేస్తుందగిన విషయంకాదన్నారు.

సెనెటార్ స్టీఫెన్ యంగ్ తనో... లక్షల రెండులక్షల మంది సైనికులను స్వదేశానికి పిలిపిస్తే ... అన్నారు.

కొత్తరకం మనిఆర్డర్ ఫారం

న్యూఢిల్లీ, జూన్ 10 : పోస్టు కార్డు సైజులో ఉండే ఎక్నాలెడ్జిమెంటుతో కూడిన కొత్తరకం మనిఆర్డర్ ఫారాన్ని తపాలా శాఖ ప్రవేశపెడుతున్నది. మనిఆర్డర్ రసీదులు రవాణాలో తప్పిపోవడం ఈ కొత్త పద్ధతి వల్ల నివారించబడుతుంది. మనిఆర్డర్లు, రిజిష్టర్డు వస్తువులను గురించిన ఫిర్యాదులలో అధికభాగం తిరుగు రశీదు చేరకపోవడం గురించి వస్తున్నవి.

గ్రహబలం

12-6-69 గురువారం

జ్యేష్ఠ బహుళ ప్రతిపదాదశి, భరణి పగలు మొహర్. 10—20 వరకు అస్తైన కృత్తిక ఉత్తరా వర్జ్యం — దుర్ముహూర్తములు విడచి ప్రయాణము, అరంటితోటల ప్రారంభం, సొకారుమాసం, పుపాలికా సంగ్రహణం, వగైరా 10 గం. లోపుగ చేయవచ్చును. అప్పైన సాధారణ ప్రయాణములు చేయవచ్చును. మిరప మొక్కలు నాటవచ్చును.

మేషం : ఉదయం ఉన్న అనుకూలత మధ్యాహ్నం వుండదు. సంతాన వర్గం వల్ల సౌఖ్యం, కుటుంబంలో కలహ సూచన. కాని ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు.

వృషభం : తొందరతో కూడిన కార్యక్రమాలు. ఖర్చుల వరంపర, ప్రయాణ సూచన, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం పైత్య ప్రకోపంవల్ల అనారోగ్య బాధ.

మిథునం : అనుకూలమైన రోజే! ముఖ్య కార్యక్రమాలు మధ్యాహ్నం లోపుగా ముగించండి. సాయంత్రం అనారోగ్యం — సోదరవర్గ కలహ సూచన.

కర్కాటకం. అనుకూలమైన రోజే! కాని ఖర్చులతో కూడిన కార్యక్రమాలు: వ్యాపారదాయం, రాజకీయవేత్తల, అధికారుల మూలకంగా వ్యవహారానుకూలత.

సింహం : విజయవంతమగును కాలం. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఫలిస్తాయి. కాని యుక్తి మాటలు విపరీతార్థం చేస్తే ఎదుటివారికి కష్టం కలిగిస్తారు.

కన్య : అధిక శ్రమ, త్రిప్పట, అకాల భోజనం, అనారోగ్యం, మానసికంగా పోట్లాటలు రావచ్చు. వ్యయం తప్పదు. హస్తవారికి మెలకువ మంచిది.

తుల : ముఖ్యమైన కార్యక్రమాలు సాయంకాలం లోపుగా ముగించి బయటపడటం వలన మేలు కలుగుతుంది. ప్రయత్న సాఫల్యం, వృత్తిలో ఆదాయం. గౌరవం.

వృశ్చికం : ఉదయం వున్న అనుకూలత క్రమంగా తగ్గుతుంది. కోప తాపాలు, అనారోగ్యం, వృత్తిలో విరోధాలు రావచ్చు. అనూరాధకు మెలకువ మంచిది.

ధనుస్సు : పేరు ప్రతిష్ఠల వృద్ధి, పలుకుబడితో పనుల సాధన. వ్యవహారాలలో విజయం. వృత్తి మూలకంగా ఆదాయం. ఖర్చులు.

మకరం : శాస్త్రవేత్తలకు నూతన భావ పరిశోధన, యుక్తి ప్రయుక్తులతో వ్యవహార సాధన. వృత్తి వ్యాపార లాభం.

కుంభం : కళత్రారోగ్య భంగం, వృత్తిలో అనుకూలత. పలుకుబడితో కార్యసాధన. విజయం. సాహసం.

మీనం : వింత ఆలోచనలు. వృత్తిలో ధనలాభం. సాహసంతో కూడిన పనులు సాధిస్తారు. నోటి దురుసుతనం మాత్రం పనికిరాదు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

విజయవాడ మునిసిపాలిటి

1965 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టము పండరి (రూల్సు 6 ఆఫ్ 1965) సెక్షనులు 81,85 ల ననుసరించి జారీచేయబడిన

నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా, విజయవాడ పురపాలక సంఘమువారు, విజయవాడ పురపాలక సంఘ పరిహద్దులలోనున్నట్టి, మరియు ప్రత్యేకించి వ్యవసాయమునకుపాత్రమే ఉపయోగబడుచున్నట్టి భూములపై, 1965 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టము వలని సెక్షనులు 81, మరియు 85 ల ననుసరించి తే 1—4—1969 నుండి వ్యవసాయపుభూములపై సంవత్సరమునకు రెవిన్యు డిపార్టుమెంటువారిచే చెల్లింపబడు ల్యాండు రెవిన్యూలో 25% అస్సెస్సు విధించుటకు, తే 11—2—1969 తేదీగల నెం 170 రు తీర్మానముతో విజయవాడ మున్సిపల్ కౌన్సిలువారు తీర్మానించినారు. తత్సంబంధించిన వివరములు యీ క్రింద పొందుపరచబడినవి. యిందువిషయమై ఆక్షేపణలున్నచో ఈ నోటీసు ప్రకటించిన ఒక నెలరోజులలోపల విజయవాడపురపాలకసంఘము వారికి, వేరువున్నట్లు లిఖితపూర్వకము పంపించవలెను. నిర్ణయించిన తేదీతర్వాత వచ్చిన ఆక్షేపణలు విచారించబడవు.

అస్సెస్సువివరములు

ఆయాభూములపై ప్రభుత్వమువారికి శిస్తుపడగు రెవిన్యూపై నతే 1—4—69 నుండి విధింపదగు సం. పు రేట్లు

(1) సాధారణపన్నుల విభిత్తము 22%
(2) విద్యాపన్ను 3%
(3) డ్రైనేజిపన్ను ఒక రూపాయకు 0—04 పైసలు చొప్పున.

కమీషనరు,
విజయవాడ మున్సిపాలిటీ.

భారత, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య వివిధ రంగాలలో సహకారం

మంత్రుల స్థాయిలో ఉమ్మడి కమిషన్ ఏర్పాటు: సంయుక్తప్రకటన వివరాలు

న్యూఢిల్లీ, జూన్ 10 :

వివిధ రాజ్యాల మధ్య గల విభేదాలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి తాష్కెంటు ప్రకటనలో పొందుపరచిన సూత్రాలపట్ల తమకు పూర్తి విశ్వాసం కలదని ఆఫ్ఘనిస్థాన్, భారత ప్రధానమంత్రులు నేడు పునరుద్ఘాటించారు.

భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆఫ్ఘనిస్థాన్ పర్యటన ముగించిన సందర్భంలో ఒక సంయుక్త ప్రకటన వెలువడింది.

గణనీయమైన ఈ ప్రకటనను అమలు పరచడంద్వారానే ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి మొత్తం మీద ప్రపంచ శాంతికి అవకాశం ఏర్పడగలదని ప్రకటన పేర్కొన్నది.

ఇండో — పాకిస్తాన్ విభేదాలను స్మరించుకుని సంయుక్త ప్రకటనలో తాష్కెంట్ ప్రకటన పేర్కొనడం జరిగినదని ఇక్కడ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉభయ దేశాల శక్తిసామర్థ్యాలు, వనరులు ఆధారంగా చేసుకుని భారత, ఆఫ్ఘని పరస్పర ప్రయోజనకరం తగు పరిశీలన జరిపి, వివిధ ప్రాజెక్టులను రూపొందించుకోడానికి గాను మంత్రుల స్థాయిలో ఒక సంయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయదలచినట్లు సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఉభయ దేశాలమధ్య వర్తక వాణిజ్య సంబంధాలు పెంపొందడానికి అవసరమగు చర్యలన్నింటినీ ఈ కమిషన్ పరిశీలిస్తుంది.

ఈ సందర్భంలో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య తగినంత సహకారం ముఖ్యమన్న విషయాన్ని ఉభయ దేశాల ప్రధాన మంత్రులు అంగీకరించారు. రెండు దేశాల మధ్య భూమిమీద వాణిజ్యంలో ఇప్పుడున్న ఇబ్బందులను తొలగించుకుని మరింత వర్తక, ఆర్థిక సహకారం రెండు దేశాలమధ్య పెంపొందగలదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

వ్యవసాయాలలోను, అంతర్జాతీయ వ్యవహారాలలోను కూడా ఇండియా ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఒకే విధమైన అభిప్రాయాలున్నట్లు శ్రీమతి ఇందిరా గాంధీ కాబూలులో జరిపిన సంభాషణల వల్ల వ్యక్తమైనదని ప్రకటన పేర్కొన్నది.

వివిధ రంగాలలో ముఖ్యంగా ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, వ్యవసాయం, లఘుపరిశ్రమలు, విద్య, సాంస్కృతిక రంగాలలో ఉభయ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారానికి ఎంతో అవకాశం కలదని ఉభయ దేశాల ప్రధానులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కరిగా ఆలో ఇండియాలో గల [illegible] ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి సర్వవిధాలా తోడ్పడడానికి సిద్ధంగా ఉండగలదని శ్రీమతి గాంధీ తెలిపారు.

పశ్చిమాసియా సమస్య

పశ్చిమ ఆసియా సమస్యలను గురించి ప్రస్తావిస్తూ, సంయుక్త ప్రకటన, అరబ్ భూభాగాలపై ఇజ్రేల్ ఆక్రమణ కొనసాగుతూ ఉండటం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. భద్రతా సంఘం తీర్మానం అమలు పరచడం ద్వారా ఒక సమగ్రమైన పరిష్కార మార్గాన్ని కనుగొనవలెనని, ఇజ్రేల్ సేనల ఉపసంహరణలో జాగు ఇంకా పరిష్కార పరిణామాలకు త్రోసి తీయవచ్చునని పేర్కొన్నది.

1954 జెనీవా ఒడంబడిక నిబంధనల ప్రకారం సంప్రదింపుల ద్వారా వియత్నాం సమస్యపరిష్కారం కావాలని ఉభయ దేశాల ప్రధానులు కోరారు.

ప్రధాని ఢిల్లీకి పునరాగమనం

ఆఫ్ఘనిస్తాన్ పర్యటనసమాప్తి

న్యూఢిల్లీ, జూన్10: ఈ ప్రాంతంలో గల అన్ని దేశాల మధ్య సన్నిహితసంబంధాలు, సహకారం ఉండటం అవసరమని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తమ ఆఫ్ఘనిస్థాన్ పర్యటన ముగించుకుని నేడిక్కడికి రాగానే ప్రకటించారు.

పాలం విమానాశ్రయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ భారత, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య దీర్ఘకాలంగా చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు పెనవేసుకుని ఉన్నవని అన్నారు. అయితే వర్తమానకాలపు సమస్యల దృష్ట్యా ఈ సంబంధాలు మరింత పటిష్ఠం కావలసిన అవసరం ఉన్నదని ఆమె చెప్పారు.

జంటనగరాలలో 76 మంది సత్యాగ్రహుల అరెస్టు

హైదరాబాద్, జూన్ 10

హైదరాబాద్, సికింద్రాబాదులలోని రెండు ప్రధాన మార్గాలపై మూడుచోట్ల నగర పోలీసులు నేడు తెలంగాణా ప్రజాసమితికి చెందిన 76 మంది సత్యాగ్రహులను అరెస్టు చేశారు.

ఈ సత్యాగ్రహులు ఐదు బృందాలుగా ప్రదర్శనలు జరిపి, తెలంగాణాకులనుకూలంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "రామ్‌పామ్ జవాన్— తెలంగాణా అప్నా" (తెలంగాణా మాదే కనుక రామునాయుండి పంపించండి) అనే కొత్త నినాదం నేడు వినిపించింది.

సికింద్రాబాద్‌లోని రాష్ట్రగోపాల్‌పేటలో గాంధీ విగ్రహంవద్ద మాజీడిప్యూటీమేయరు, మునిసిపల్ కౌన్సిలర్ అయిన శ్రీ వై. వెంకయ్య నాయకత్వాన 25 మంది సత్యాగ్రహంచేశారు. ప్రజాసమితి నాయకులలో ఒకరైన శాసన సభ్యుడు శ్రీ అచ్యుతరెడ్డి భార్య శ్రీమతి లలితా రెడ్డి అబిద్‌రోడ్డులో నెహ్రూ విగ్రహం వద్ద 15 మందిమహిళలతోపాటు సత్యాగ్రహం జరిపారు. వారిలో ముగ్గురు అవివాహిత బాలికలున్నారు. వారు అరెస్టు కావడానికి ముందు విగ్రహానికి పూలదండలు వేశారు.

శ్రీ వెంకయ్యను మూడు వేలమంది జనం ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వారు బట్టల మార్కెట్‌నుంచి రామ్‌గోపాల్‌పేట పోలీసు స్టేషన్‌కు ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేసి, సమీపంలోనే గల నగర సెషన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

శ్రీమతి లలితాదేవి, ఆమె బృందం తిలక్ రోడ్డువరకు నడిచివెళ్ళి, తిరిగి వచ్చారు. అక్కడ వారిని అరెస్టుచేశారు.

అబిడ్స్‌లోనే శ్రీ సత్యనారాయణ, శ్రీ జగదీశ్‌ల నాయకత్వాన రెండు జట్లు కూడా సత్యాగ్రహం జరిపి అరెస్టయినవి.

చార్మినార్ వద్ద శ్రీ రహ్మాన్ సజ్జద్ నాయకత్వాన గల పదిమంది జట్టు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అరెస్టయింది.

పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఈ బృందం చార్మినార్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది.

నేడు నగరంలో ఆర్. టి. సి. బస్సులు మామూలుగా తిరిగాయి. వర్తకులు తమ వ్యాపార వ్యవహారాలు చూసుకోసాగారు. రాక పోకలకుకూడా ఎట్టి అంతరాయం కలుగలేదు. ప్రదర్శనలు, ఊరేగింపులు ఎంతో క్రమశిక్షణాయుతంగా జరిగాయి.

ప్రత్యేక తెలంగాణాకు ముస్లింల వ్యతిరేకత

హైదరాబాద్, జూన్ 10: అఖిలభారత జమియాతుల్—ఉల్మా హైదరాబాద్‌విభాగం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. ఎ. సుభాన్, నిన్న ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, తమ ఉపాధ్యక్షుడు శ్రీ అక్బర్ అలీ నసీరీ నాయకత్వాన ప్రతినిధి వర్గం ఒకటి కేంద్ర హోంమంత్రి శ్రీ వై. బి. చవాన్‌ను కలుసుకున్నదని, రాష్ట్ర సమైక్యతను కోరినదని తెలియజేశారు.

ముస్లింలలో అత్యధిక సంఖ్యాకులు విశాల రాష్ట్రాన్నే అభిలషిస్తున్నారని ప్రతినిధివర్గం కేంద్ర హోంమంత్రికి స్పష్టం చేసింది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వల్ల ప్రజలకు కష్టాలు, విలువైన ఆస్తుల నష్టం సంభవిస్తున్నదని ప్రతినిధి వర్గం పేర్కొన్నది.

ముఖ్యమంత్రికి బద్రీవిశాలపిటి జవాబు

హైదరాబాద్, జూన్ 10: ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ బద్రీ విశాలపిట్టి, ఎం. ఎల్. ఏ. నిన్న ఒక పత్రికా ప్రకటన చేస్తూ, మొన్న ముఖ్యమంత్రి పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ చేసిన ప్రకటనను ఖండించారు. శ్రీ పిట్టి, తన ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్న అన్నిఅంశాలకు సమాధానమిచ్చారు.

జాతీయ రక్షణ బాధ్యతనంతా తనపైన వేసుకున్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని, ఈ బాధ్యత ప్రస్తుత రక్తసిక్తమైనదని తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.

పదవికి రాజీనామాచేసి తన ఎన్నికలో ఒక సాధారణమైన స్త్రీతో పోటీ చేయవలసినదిగా శ్రీ పిట్టి, ముఖ్యమంత్రిపై సవాలు చేశారు.

న్యూఢిల్లీ, జూన్ 8: న్యాయమూర్తి పి. టి. రామన్ నాయర్ జూన్ 12 తేదీ నుండి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడినట్లు నిన్న అధికార ప్రకటన వెలువడింది.

నక్సలైట్లకు చైనా ఆర్థిక సహాయం తగ్గుదల

హోంశాఖ స్టేట్‌మంత్రి శ్రీ శుక్లా వెల్లడి

రాయ్‌పూర్, జూన్ 10 :

నక్సల్‌బరీవాదులకు ఆర్థికసహాయం చేయడం తగదని న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయాన్ని భారత ప్రభుత్వం హెచ్చరించిన నప్పటినుంచి, ఆ సహాయం తగ్గిందని కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రి శ్రీ విద్యాచరణ్ శుక్లా నేడిచట విలేఖరులకు తెలిపారు.

శ్రీ శుక్లా విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ నక్సలైట్లకు ఒక రాజకీయ సిద్ధాంతాలంటూ ఏమీ లేవని, రాజ్యాంగవిరుద్ధమైన పద్ధతులతో, హింసాకాండతో రాజకీయ ప్రయోజనాలను సాధించడమే వారి ధ్యేయమని అన్నారు. నక్సలైట్లవల్ల పరిస్థితిసాయం తెలంగాణకి, శాంతి భద్రతలకంటె రాజకీయ రంగంపై ఎక్కువ ప్రమాదం వుందని శ్రీ శుక్లా అన్నారు.

నక్సలైట్లు ఆంధ్రలోను, పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే పని చేస్తున్నారని, కాని వారి చర్యలు దేశంలో అక్కడక్కడా కూడా సాగుతున్నవని, నక్సలైట్లతో రాజకీయంగా పోరాడాలని, వారి హింసాత్మక, రాజ్యాంగ విరుద్ధ చర్యల గురించి ప్రజలకు వివరించాలని శ్రీ శుక్లా అన్నారు.

వారి రాజ్యాంగవిరుద్ధమైన చర్యలను కమ్యూనిస్టు పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం హర్షదాయకమని ఆయన అన్నారు.

ఇండియాలో నక్సలైట్ల చర్యలను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, తోడ్పడుతున్నదని, నక్సలైట్లకు ఆర్థికసహాయం చేస్తున్నచైనా రాయబార కార్యాలయాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినదని, అప్పటినుంచి ఆ సహాయం తగ్గిపోయినట్లు హోంశాఖ స్టేట్ మంత్రి చెప్పారు.

నక్సలైట్లు ఎక్కువగా వున్న ప్రాంతాలలో కూడా వారికి ప్రజల అండదండలు లేవని, అయినా భారత ప్రభుత్వం అశ్రద్ధగా వుండదని, భారత ప్రభుత్వం తగు చర్యలు గైకొంటున్నదని, ముమ్మందు కూడా తీవ్రచర్యలు గైకొనడం జరుగుతుందని శ్రీ శుక్లా చెప్పారు.

ఏలూరులో మంచినీటి కొరత ప్రమాదం

శాసనసభ్యుని విజ్ఞప్తి

ఏలూరు, జూన్ 10 : ఏలూరులో ఏర్పడబోయే మంచినీటి కొరతను నివారించడానికిగాను జిల్లా కరువు నివారణ నిధినుండి వెంటనే తక్షణోపాయాలు చేయవలసిందిగా శాసనసభ్యులు శ్రీ మాగంటి వెంకట నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆయన ఒక ప్రకటన చేస్తూ ఇటీవల సంభవించిన పరిణామాల వల్ల ఏలూరు కాలువకు ఈ నెలాఖరు వరకు నీరు వదలరని తెలియ వచ్చిందని, ప్రస్తుతం పంపుల చెరువులో ఉన్న నీరు మరొక పది రోజులకు మాత్రమే సరిపోతుందనీ తత్ఫలితంగా ఏలూరు పట్టణంలో మంచినీటికి కొరత ఏర్పడగలదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు.

"ఇంపుడే ఇందుకు 20 అడుగుల లోతు గల గోదావరి కాల్వనుండి కృష్ణా కాలువలోకి నీరు తోడించాలని మునిసిపల్ కౌన్సిల్ తీర్మానించింది. గత రెండు సంవత్సరాలలో ఈ ప్రయత్నం జరిగింది. సుమారు రు. 50 వేలు ప్రజాధనం నష్టమైంది. కాని గోదావరి నీరుమాత్రం ఏలూరు ప్రజలకు అందలేదు. అందుచేత తిరిగి వేసినచోట్టడం నిష్ప్రయోజనం. పట్టణంలోని పెద్ద పార్కులలో గల మంచినీటి బావులను అక్కణమే బాగుచేయించాలి. ప్రధానమైన పంపుల చెరువులో రిజర్వాయర్ల వద్ద రిగ్గుల సహాయంతో గొట్టపు బావులు వార్పులతో ఫిల్టర్ పాయింట్లు వేయించడం ద్వారా ఈ కరవును పరిష్కరించగలరు" అని ఆయన పేర్కొన్నారు.

దిష్టిబొమ్మ దగ్ధం

ఆర్.టి.సి. బస్సులపై రాళ్లు

('ఆంధ్రప్రభ' ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 10: నేడు మధ్యాహ్నం చార్మినార్ వద్ద తెలంగాణా ఆందోళనకారులు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

చార్మినార్ — అఫ్జల్‌గంజ్ రూట్‌లో తిరుగుతున్న కొన్ని ఆర్. టి. సి. బస్సులపై ఆందోళనకారులు రాళ్ళు విసరడంతో ఆ రూట్‌లో బస్సుల రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి.

రైళ్ల రాకపోకల రద్దు

సికింద్రాబాద్, ఫలక్‌నుమాల మధ్యతిరిగే 15, 17, 19, 30 నెంబరు గలరైళ్ళు, బోలారం — సికింద్రాబాద్‌ల మధ్యతిరిగే 27, 23, 21, 29 నెంబర్లు గలరైళ్ళు, ఫలక్‌నుమా — బోలారంల మధ్యతిరిగే 24, 28 నెంబర్లుగలరైళ్ళు, బోలారంనుంచి వెలితకాలువకు మధ్యతిరిగే 365 నెంబరు కల రైళ్లు జూన్ 12 వ తేదీనుండి రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తుపాను బాధితులకు శ్రీ ఎన్.టి.ఆర్.చే నిధి సేకరణ

కళాకారుల పర్యటనే ప్రదర్శనల ద్వారా

మద్రాసు, జూన్ 9: ప్రముఖ సినీ నటుడు శ్రీ ఎన్. టి. రామారావు తుపాను బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్‌లో తుపానువలన నష్టపోయిన ముఖ్య పట్టణాలలో మద్రాసు నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి విరాళాలు సేకరించాలని, ఏదులలో తిరిగి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. శ్రీ రామారావు ఇదివరకు రు. 10 వేలు విరాళమిచ్చారన్న విషయం తెలిసినదే. ఈసందర్భంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించడంకోసం శ్రీ ఎన్. టి. రామారావు అధ్యక్షతన ప్రముఖ తెలుగు సినీ నిర్మాతలతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ విరాళాల సేకరణ నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ మొదలైన జిల్లాలలో జరుగుతుంది.

ఈవిధంగా విరాళాలుగా సేకరించిన ధనమును, ఇంకా ఇతరవస్తువులను ఈసందర్భంలో ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డికి అందజేస్తారు.

ప్రస్తుతం ఈ మొత్తం కార్యక్రమాలకు సంబంధించిన పథకాలను, ప్రణాళికలను కమిటీ తయారుచేస్తున్నది.

లెఫ్టినెంట్ జనరల్ అరోరా

కలకత్తా, జూన్ 9: లెఫ్టినెంట్ జనరల్ జగజిత్‌సింగ్ అరోరా నిన్న తూర్పు మండలం సైన్యాధిపతిగా అధికారం స్వీకరించారు.

తెలంగాణా ఎన్.జి.ఓ.ల తొలిరోజు సమ్మె విఫలం

[1వ పేజీ తరువాయి]

ఆఫీసుకు మామూలుగానే విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడిందని, మంచినీటి సరఫరా పరిస్థితి కూడా సంతృప్తికరంగానే ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.

జంటనగరాలలో సంఘటనలేవీ జరగలేదు. తెలంగాణాలో సుమారు ఏభైవేలమంది ఎన్. జి. వోలు ఉన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసిన వివరాలనుబట్టి నేడు కార్యాలయాలకు హాజరైన ఉద్యోగుల సంఖ్యల వివరాలు ఇవి :

సెక్రటేరియట్‌లో ఉన్న మొత్తం 509 మంది గుమాస్తాలలోను 356 మంది హాజరయ్యారు. సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో 35 మందిలోను 32 మంది, రెవిన్యూబోర్డు కార్యాలయంలో 85 మంది లోను 74 మంది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 58 లోను 26 మంది, హౌసింగ్‌శాఖలో 23 మందిలోను 21 మంది, విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో 81 మందిలోను 55 మంది, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో 36 మందిలోను 27 మంది, ప్రభుత్వ ప్రింటింగ్‌ప్రెస్‌లో 180 మందిలోను 155 మంది, పబ్లిక్ గార్డెన్స్ డైరెక్టర్ కార్యాలయంలో 17 మందిలోను 12 మంది, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 354 మందిలోను 335 మంది, ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో మొత్తం 21 మంది, గ్రంథాలయాలశాఖ డైరెక్టర్ కార్యాలయంలో మొత్తం 15 మంది, జైళ్ళ కమిషనర్ కార్యాలయంలో ఉన్న ఐదుగురు, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయంలో 60 మందిలోను 50 మంది నేడు కార్యాలయాలకు హాజరయ్యారు.

అయితే నేడు ప్రారంభింపబడిన సమ్మె దిగ్విజయమైందని తెలంగాణా నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వర్గాలవారు పేర్కొన్నారు.

కలెక్టర్ కార్యాలయంలో సమ్మె సంపూర్ణంగా జరిగిందనీ డైరెక్టర్ల కార్యాలయాలన్నింటిలోను 80 శాతం మేరకు తెలంగాణా ఎన్. జి. వోలు హాజరు కాలేదని ఈ వర్గాల వారు అన్నారు.

సమాచార శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్లు, సాంకేతిక సిబ్బందిమాత్రమే కార్యాలయానికి హాజరైనారని కూడా వారు చెప్పారు.

ఉస్మానియా ఆస్పత్రిలో మూడవ తరగతి ఉద్యోగులలో 75 శాతం మంది నేడు పనిలోకి రాలేదని ఆస్పత్రి ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో సమ్మె పూర్తిగా జరిగిందని ఈ జిల్లాలకు పంపబడిన ప్రజాసమితి ప్రతినిధులు, ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డికి తెలియజేశారు.

సమాచారశాఖ తెలియ జేసిన వివరాలనుబట్టి తెలంగాణా ప్రాంతానికి చెందిన నాల్గవ తరగతి ఉద్యోగులలో 70 శాతం పైగా నేడు కార్యాలయాలకు హాజరైనట్లు తెలుస్తున్నది.

సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న తెలంగాణా ప్రాంతానికి చెందిన గుమాస్తాలలో 70 శాతం మంది నేడు హాజరయ్యారు.

[illegible] కమిషనర్ కార్యాలయంలోను, హైకోర్టులోను సమ్మె జరగలేదని సమాచార శాఖ తెలియజేసిన సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.

కొత్తగూడెంలోను, రామగుండంలోను, జంట నగరాలలోను రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డుకు చెందిన పదివేలమంది పనివారు, ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్థిస్తూ నేడు సమ్మెచేసినట్లు ఇక్కడకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.

విద్యుచ్ఛక్తి సరఫరాను 50 శాతం మేరకు తగ్గించడంవల్ల జంటనగరాలలోను, పరిసర ప్రాంతాలలోను ఉన్న పరిశ్రమలు దెబ్బ తిన్నాయి.

సనత్‌నగర్‌లో ఒక ఫ్యాక్టరీ గత మూడు రోజులుగాకూడా మూసివేయబడి ఉన్నది. రామచంద్రపురంవద్ద ఉన్న భారత భారీ విద్యుత్‌పరికరాల సంస్థలో నేడు ఒక విభాగం మాత్రమే పనిచేసింది.

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఏడువేలమందిలోను ఇంచుమించు అందరూ నేడు సమ్మెలో పాల్గొన్నారు. పబ్లిక్‌హెల్త్ శాఖకు చెందిన వేయిమంది పనివారు కూడా నేడు సమ్మెచేశారు.

మునిసిపల్ సిబ్బంది సమ్మెలో పాల్గొనడం వల్ల నేడు జంట నగరాలలోని వీధులు చెత్తచెదారంతో నిండి ఉన్నాయి.

వరంగల్‌లో నేడు సుమారు 90 శాతం మేరకు తెలంగాణా నాన్— గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది.

'ఘెరావో'లు కాంగ్రెస్ హయాంలో కూడా వుండేవి

బెంగాల్ మంత్రి ప్రకటన

మద్రాసు, జూన్ 10: "ఘెరావో"లు కార్మిక వర్గంలో చిక్కులు యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినప్పటినుంచే తలెత్తాయని అనడాన్ని పశ్చిమ బెంగాల్ పార్లమెంటరీవ్యవహారాలమంత్రి శ్రీ జతిన్ చక్రవర్తి నేడు తిరస్కరించారు.

కాంగ్రెస్ పాలన సమయంలోనే అవి వున్నాయని, అయితే వాటికి అప్పుడు ప్రచారం లేదని ఆయన ఇక్కడ విమానాశ్రయంలో పత్రికలవారికి చెప్పారు.

రేపటినుంచి త్రివేండ్రంలో జరుగనున్న రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ సమావేశంలో పాల్గొనేటందుకై శ్రీ చక్రవర్తి, పశ్చిమ బెంగాల్ ఆరోగ్యమంత్రి శ్రీ భట్టాచార్యతో కలిసి కలకత్తా నుంచి త్రివేండ్రం వెళ్ళుతున్నారు.

విద్యుచ్ఛక్తి నిలిపివేత

హైదరాబాద్, జూన్ 10: నగరంలోని హెచ్. టి., ఎల్. టి. పారిశ్రామిక వినియోగదారులకు విద్యుచ్ఛక్తి సరఫరాలేదని విద్యుచ్ఛక్తి శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు ప్రకటించారు.

కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో సమ్మె వల్ల ఈ విధంగా విద్యుచ్ఛక్తి సరఫరాను తగ్గించవలసివచ్చిందని, అయితే పారిశ్రామిక వినియోగదారులు కూడా లైటింగ్, ఫ్యాన్ల వరకు విద్యుచ్ఛక్తిని వాడుకోవచ్చునని విద్యుచ్ఛక్తిశాఖ విడుదలచేసిన పత్రికాప్రకటన తెలియచేసింది.

BOSIMI

రెండు చక్కని ప్రయోజనాలు సాధించే
అందమైన బోసిమీ దుస్తులు

బోసిమీ ఉత్పత్తి చేసిన వస్త్రాలలో సుందరమూ, సున్నితమూ అయిన భావాలు ప్రతిఫలిస్తాయి. ఆమెకు సమ్మోహనకరమైన చక్కని రంగులలో రకరకాల ప్రింట్లు, శోభాయమానమైన జార్జెట్లు, క్రేప్‌లు, శిల్కులు, సింథెటిక్ చీరలు లభిస్తే, అతనికి కనులకు మిరుమిట్లు గొల్పే మనోహరమైన రంగులలో అనేక రకాల షర్టింగులు, సూటింగులు లభిస్తాయి.

ది బొంబే సిల్కు మిల్స్ లిమిటెడ్,
ఇండస్ట్రియల్ ఎస్టేట్, లాల్‌బాగ్,
బొంబాయి—12. డిడి.

ఏజంట్లు: రమణ్‌లాల్ డి. షా, విజయవాడ-1

మార్గో సబ్బు ఒక్కటి ఒక్క శుభపరచడానికేగాక ఎంతో ఉపకరిస్తుంది. చలికాలంలో గాని ఎండాకాలంలో గాని చర్మాన్ని రక్షిస్తుంది

ఎందుకంటే మార్గోలోనే వేపనూనె వుంటుంది

మార్గో సబ్బు నురుగు వెన్నలా వుంటుంది. సహజమైన వేపనూనె సమృద్ధిగా వుంటుంది. లావణ్యంతో చర్మాన్ని పోషించడానికి కావలసిన జిడ్డు పదార్థము. [illegible] గుణములు అంటురోగములను రానీయదు. మార్గో చర్మాన్ని మృదువు పరచి మచ్చలను పోగొడుతుంది. అంతేగాక మార్గోలోనున్న దుర్గంధాన్ని పోగొట్టే వేపనూనె గంటలకొద్దీ తాజాగా నవనవ లాడింపజేస్తుంది. హానికరంగాని వెన్నవంటి మార్గో సబ్బు మీ కుటుంబం మంతటికీ ఎంతో ఉత్తమమైనది!

మార్గో సబ్బు

మీ చర్మాన్ని
మృదువుగాను,
సున్నితముగాను వుంచును

కలకత్తా కెమికల్స్‌వారి తయారీ

అమెరికన్ చరిత్రలో 'రక్తసిక్తమైన పుటలు'

వాషింగ్టన్, జూన్ 10: అమెరికాలో ఈనాడు కళాశాలల ఆవరణలలోను, పట్టణాలలోని నీగ్రో నివాస ప్రాంతాలలోను ఎన్నో అల్లర్లు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అయితే గత చరిత్ర పరిశీలిస్తే ఈనాటి కంటె గతంలోనే అమెరికాలో హింసాకాండ ప్రబలంగా ఉన్నదని స్పష్టమవుతుంది.

ప్రెసిడెన్షియల్ కమిషన్ నియమించిన ఒక విద్వాంసుల బృందం ఈ విషయమై పరిశీలన జరిపి ఒక నివేదిక అందజేసింది. అమెరికన్ విప్లవమూ, అంతర్యుద్ధమూ— వీటి మాట అలా ఉంచి ఆలోచిస్తే అమెరికా చరిత్రలో హత్యలు, [illegible], గలాటాలు, ఆస్తి నష్టాలు, పౌర కల్లోలాలు [illegible] సమయాలున్నాయి.

ముఖ్యంగా 1960—1968 మధ్య ఇవి చాలా ఎక్కువైనాయి. ప్రెసిడెంట్ జాన్ కెనెడీ హత్య, ఆయన సోదరుడు సెనేటర్ కెనెడీ, నీగ్రో నాయకుడు డాక్టర్ లూధర్ కింగ్‌ల హత్యలు, డెట్రాయిట్, హార్లెం, వాషింగ్టన్, వాట్స్‌లలో జాతి కలహాలు ఈ కాలంలో జరిగినవే. కనుక ఇవి అమెరికా చరిత్రలో కొత్త అనే భావనకు ఆస్కారం లేదని నివేదిక పేర్కొన్నది.

సెనేటర్ కెనెడీ హత్యగావింపబడి ఏడాది అయింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంలో ఈ నివేదిక విడుదలయింది.

అమెరికన్లకు ఒక రకమైన చారిత్రక విస్మృతికలదని, కనుకనే గతంలోని గడ్డు సంవత్సరాలను వారు మరచిపోగలుగుతున్నారని నివేదిక పేర్కొన్నది.

అంతేకాదు. అమెరికన్ల గత చరిత్రలో 1800 మధ్యకాలంలో సరిహద్దు కల్లోలాలు, 1886 లో చికాగో హేమార్కెట్ అల్లర్లు, 1892లో ఉక్కు ఫ్యాక్టరీ సమ్మె— ఇవన్నీ జరిగాయి. ఈ సంఘటనలలో పోలీసులు, ప్రజలూ కూడా అనేకులు మరణించారు. పలువురు కాల్చి చంపబడ్డారు. సాధారణంగా ఈ హింసాకాండ కార్మికులు, కార్మిక యూనియన్లలో గల వర్గాల మధ్య, నీగ్రోలకూ శ్వేతజాతీయులకూ మధ్య జరుగుతూ వచ్చింది.

మరి, ఈ నాటి అల్లర్లు ఎక్కువగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలలోను, రాజకీయ హత్యల ద్వారాను కళాశాలల ఆవరణలలోను జరుగుతున్నవని నివేదిక వివరించింది.

అమెరికా చరిత్రలో అన్నిటికంటె దారుణమైన అల్లర్లు 1863లో న్యూయార్క్‌లో జరిగాయి. వీటిలో వెయ్యిమంది చనిపోయారు. నీగ్రోలను జనం బహిరంగంగా ఉరితీశారు. ఈ మూకుమ్మడి ఉరితీతల్లో [illegible] ఉన్నాయి. 1881 నుంచి 1903వరకూ దక్షిణ ప్రాంతంలో దాదాపు 1985మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. హత్యలు, మానభంగాలు చేసినందుకు లేదా అవి చేసినట్లు అనుమానించబడినందుకు కోర్టులు ఉరిశిక్షలు వేసేవి.

ఈ విధంగా అమెరికన్ల గత చరిత్రలో [illegible] వివరణ [illegible].

సంగ్రహ ప్రకటనలు

అద్దెకు

విజయవాడలో ఈశ్వరమహల్‌కు దక్షిణంగా సుమారు 2,500 చ.గ. ఖాళీస్థలము అద్దెకు ఇవ్వబడును.
వివరములకు ఫోన్ నెం. 7352.

ఎడ్యుకేషనల్

స్వేనో టైప్‌రైటింగు, టెలిగ్రాఫీ, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రయినింగ్ ఇవ్వబడును. స్కాలర్‌షిప్పు కలదు. ఉచిత వివరములకు, విద్యార్థులకు తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించబడినది. Recognised & Registered అయినది.
A.T. & W.T. COLLEGE, Pandaripuram Guntur-2.

మరణము

మా తండ్రిగారైన శ్రీ జూటూరి వెంకట కృష్ణారావుగారు (రిటైర్డ్ అసిస్టెంట్ కలెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్) ది 27—5—69 రాత్రి 10—30 గంటలకు తిరుపతిలో స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతించుచున్నాము.
ఇట్లు,
డా. జె. అప్పారావు.

కావలెను

సెంట్ ఆన్స్ గరల్స్ హైస్కూలు, ఫిరంగిపురములో జూనియర్ తెలుగుపండితురాలుగా పనిచేయుటకు అర్హతలుగల అభ్యర్థులనుండి 20—6—69 లోపుగా దరఖాస్తులు కోరబడుచున్నవి.
కరస్పాండెంటు.

బయ్యం ఆదెప్ప సేవామందిర ఉన్నత పాఠశాల తిమ్మాపురము — కళ్యాణదుర్గం తాలూకా అనంతపురంజిల్లా.

పై పాఠశాలలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి పోస్టులు పర్మనెంటు, స్కేలు, సర్వీసు నిబంధనలు ప్రభుత్వరూల్సు ప్రకారము, దరఖాస్తులు 18—6—69 లోపల చేరునట్లు పంపవలెను. కాపీ డి. ఇ. ఓ. అనంతపురంగారికి పంపుకోవలెను.
Maths Asst.
B.Sc., B.Ed., (Maths) — 1
వ్యాయామోపాధ్యాయుడు
B.Sc., B.Ed., (B.C.Z) — 1
తెలుగుపండితులు (గ్రేడు 1 (విద్వాన్—ట్రెయినింగ్‌పాస్) 1
తెలుగుపండితులు గ్రేడు 2
హిందీపండితులు (గ్రేడు 1 (విద్వాన్—ట్రెయినింగ్‌పాస్) 1.
తిమ్మాపురం, 2—6—69. వి. హనుమప్ప, కరస్పాండెంటు.

శ్రీ దుర్గామల్లేశ్వర ఓరియంటల్ హైస్కూల్
శ్రీ శివానంద సంస్కృత ఎలిమెంటరీ స్కూలు.
సత్యనారాయణపురము—విజయవాడ—3

ఈ క్రింది ఉద్యోగములకు 16.6.69 లోగా దరఖాస్తులు కోరబడుచున్నవి.
1. ప్రధానోపాధ్యాయులు: బి.ఏ.బి.ఇడి. అక్కౌంటు టెస్టు. 10 సం. బోధనానుభవము.
2. బి.యిడి. లెక్కలు—సైన్సు.
3. బి.యిడి. సోషల్.
4. సంస్కృత పండితులు: — విద్యాప్రవీణ లేక శిరోమణి ట్రెయినింగు.
5. తెలుగుపండితులు:—భాషాప్రవీణ— ట్రెయినింగు.
6. హిందీప్రచారక్. దానికి సమానమైనది.
7. పి.యు.టి. హయ్యరు.
8. సంస్కృత ఎంట్రన్సుతో సెకండరీ గ్రేడు (ఎలిమెంటరీ స్కూలుకు)
1. ఎటెస్టు చేయబడిన సర్టిఫికెట్ల నకళ్లు దరఖాస్తుకు జతపరచవలెను.
2. దరఖాస్తు కాపీని ఓరియంటల్ స్కూళ్ల ఇన్‌స్పెక్టరు గారు, విజయవాడ—3 కు పంపవలెను.
3. సంస్కృత భాషా పరిచయము — పూర్వానుభవమునకు ప్రాముఖ్య మీయబడును.
4. ఇంటర్వ్యూకు సొంత ఖర్చులతో రావలెను.
(1) విద్యార్థులకు:— 16.6.69న తెరువబడును. ఈలోగా దరఖాస్తులు పంపుకొనవచ్చును.
(2) భగవద్గీతా పారాయణ 9.30—10గం. వరకు జరుగును.
(3) అర్హులైన కొద్దిమందికి హాస్టలు వసతి గలదు.
కరస్పాండెంటు.

ప్రకటనలు

"చలన చిత్రములు" అను పుస్తకము కావలసినచో వెంటనే ఈ అడ్రసుకు వ్రాయండి: సోవియట్ ప్రభుత్వ సమాచార కేంద్రము పోస్టుబాక్సు 1588. సికింద్రాబాద్—3.

శ్రీపతి సావిత్రి గణేష్ హైస్కూలు, పెద్దహరిపాలెం, రేపల్లె తాలూకాలో పని చేయుటకు ఈ దిగువ ఉదహరించబడిన ఖాళీలకు అర్హతగల అభ్యర్థులనుండి అప్లికేషనులు ది 19—6—69 వరకు కోరబడుచున్నవి. ఒక కాపీ గుంటూరుజిల్లా విద్యాశాఖాధికారికి పంపవలెను.
1. లెక్కలు, సైన్సు 1
2. గ్రేడు 2 తెలుగుపండితుడు 1
3. హిందీ పండితుడు 1
కరస్పాండెంటు.

ఏజంట్లు కావలెను

100% టెర్లిన్‌షర్టు, పాంట్‌పీస్, చీరలకు కమీషన్‌పై లేదా రు 225—మంచి రు 475 వరకు జీతముపై ఏజంట్లు కావలెను. షరతులకు, ఉచిత ఫుల్‌స్కేప్ కాగితంపై వ్రాయండి.
విచారణలకు:
SHAKTI AGENCIES (APV)
Qutab Road, Delhi-6.

మా బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు బుక్ చేయుటకు ఏజంట్లు కావలెను. 120 పైగా డిజైన్లు. 40 శాతము వరకు కమీషను. వ్రాయండి.
వివేకానంద ట్రేడింగ్ కార్పొరేషన్, పోస్టుబాక్సు నెం. 162, శివకాశి.

టెండరు నోటీసులు

వెలంపాలెం గ్రామ పంచాయితీ

వెలంపాలెం గ్రామపంచాయితీకి ఈ దిగువ ఉదహరించిన పాడరు సామానులు 1969—70 సం. నకు సప్లయిచేయుటకు ది 17—6—69 తేది మధ్యాహ్నము 1—0 గం. లోగా కోరబడుచున్నవి. అదేరోజు మధ్యాహ్నము 1—30 గం. లకు సదరు టెండర్లు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. ఒక్కొక్క టెండరుకు ధరావతు క్రింద రు 50—లు చెల్లించవలెను. ధరావతుకట్టని టెండర్లు అంగీకరించబడవు. మిగిలిన వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలిసికొనవలెను.
(1) తవుడు
(2) జూగర
(3) ఉలవలు
(4) పట్టెగడ్డి.
(సం) ఉం. హనుమంతరావు, స్పెషల్ ఆఫీసరు.

అత్తిలి గ్రామ పంచాయితీ

అత్తిలి గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ దిగువ ఉదహరించిన పనులుచేయుటకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు ది 16—6—69 వ తేది సాయంత్రము గం 4—00 ల లోపుగా అత్తిలి గ్రామపంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగార్కి చేరులాగున పంపుకొనవలెను. టెండరుతో యీ దిగువ ఉదహరించిన డిపాజిట్టు చెల్లించి రశీదు టెండరుతో జత పర్చి పంపవలెను. సదరు టెండర్లు అదే రోజు 4—30 గం. లకు హాజరయిన టెండరుదార్ల సమక్షమున ఎగ్జిక్యూటివు ఆఫీసరు గారిచేగాని, వారి అనుమతి పొందిన మరియొకరిచేగాని తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనివేయు కాలమందు తెలుసుకోవచ్చును.
వ. నం. పనివివరము.
1. బొంతువారిపాలెంరోడ్డు మెటలుచేయుట. ఎస్టిమేటు రు. 7630— డిపాజిట్టు రు. 385—
2. రామన్న చెర్వుగట్టుపైగల మార్కెట్టు షెడ్డుకు పిలాటిరేపుకు గోడ కట్టుట. ఎస్టిమేటు రు. 600— డిపాజిట్టు రు. 30—
3. శ్రీ దాడి మాణిక్యంగారి వీధిలో రోడ్డు మరియు డ్రయిను రిపేరుచేయుట. ఎస్టిమేటు రు. 1300— డిపాజిట్టు రు. 65—
4. డ్రయినులు రిపేరుచేయుట ఎస్టిమేటు రు. 1200— డిపాజిట్టు రు. 60—
(సం) బి. రామచంద్రరాజు, ఎగ్జిక్యూటివు ఆఫీసరు, అత్తిలి గ్రామ పంచాయతీ.

అమ్మకము

బహిరంగ వేలంలో అమ్మకము

దిగువచెప్పిన మోటారు బండ్లు 1969 జూన్ 28, శనివారం సా. 3—00 గం. లకు సొసైటీ ఆవరణలో దిగువ సంతకముదారుచే బహిరంగవేలమున అమ్మబడును.
పాటపెట్టదలచినవారు ఎల్లరు మోటారు బండికి రు. 1000—లు, ఒక్కొక్క ట్రెయిలరుకు రు. 500—లు డిపాజిటు చేయవలెను.
షరతులు, నిబంధనలు పని దినములలో, పనివేళలందు ఆఫీసుమంచి పొందవచ్చును.
బండ్లను పనిదినములలో ఏ దినమున నైనను పనివేళలలో తనిఖీచేసుకొనవచ్చును.
1. లారీ: షెవర్‌లెట్ వరుసుకల బండి ఎపిని 1078—1945 సం. పు మాడ్లు — సి. 6 డీజిల్ ఇంజను ఓపెన్‌బాడీ—కొయ్య బాడీ.
2. లారీ: షెవర్‌లెట్ వరుసుకల బండి ఎపిని 359—1942 సం. పు. మాడ్లు — సి. 6 డీజిల్ఇంజను — ఓపెన్‌బాడీ—కొయ్యబాడీ.
3. ట్రాక్టర్లు: 1961 సం.పు. జెటార్ 25—సి డీజిల్‌ట్రాక్టర్లు
4. తొట్టిది (ట్రెయిలర్లు: 6 టన్నుల 4 చక్రముల 1961 సం.పు. మహీంద్ర అండ్ మహీంద్ర.
5. ఒకపెస్ట్రీప్: జీప్ నం. ఎపిని 5578 మాడల్—1965.
వి. వి. రమణ, అనకాపల్లి కో—ఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ తుమ్మపాల, విశాఖపట్నంజిల్లా. (ఆం. ప్ర)

ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి., హైదరాబాద్.

ముడి సరుకులు, కాంపొనెంట్లు మరియు స్పేర్ల సరఫరాకు సరఫరాదార్లను జాబితాలో చేర్చుట.

అణుశక్తి డిపార్టుమెంటు క్రింద ఒక భారత ప్రభుత్వ సంస్థ యైన, విస్తృతశ్రేణిని ఎలెక్ట్రానిక్ సాధనములను, కాంపొనెంట్లను, ఉత్పత్తి చేయుచున్న ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దిగువ అయిటంలకు సరఫరాదార్ల జాబితాను తయారు చేయుచున్నది:
1. కట్టడపు సరుకులు.
2. రసాయనములు.
3. ఎలెక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్ వస్తువులు.
4. స్టేషనరీ, స్టేషనరీ, డ్రాయింగ్ ఆఫీసు సరుకులు మరియు పనిముట్లు.
5. లేబరేటరీ మరియు సైంటిఫిక్ సాధనసామగ్రి.
6. అన్ని లోహములు—ఫెర్రస్ మరియు నాన్—ఫెర్రస్.
7. వర్కుషాపుపనిముట్లు, హార్డ్‌వేర్, ఆటోమొబైల్ భాగములు వగైరా.
8. అన్నిరకములైన తూకం కొలతపనిముట్లు.
9. కేబిల్సు మరియు తీగెలు.
10. పెయింట్లు మరియు వార్నిషులు.
11. వైద్యసంబంధపు పనిముట్లు, భద్రతాసాధన సామగ్రి, అగ్నిమాపక సాధన సామగ్రి మరియు ఆసుపత్రి ద్రగేలు.

సరఫరా చేయుటలో ఆసక్తిగలవారెల్లరు స్వంత అడ్రసు వ్రాసి, 50పై. స్టాంపు అంటించిన 11"×5" పైజు కవరును పంపుట ద్వారాదరఖాస్తు ఫారమును పర్చేజి ఆఫీసర్, ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మౌలాలి, హైదరాబాద్—40 వద్దనుంచి 30—6—69వ గాని, ఆ లోపునగాని పొందవచ్చును.

పర్చేజి ఆఫీసర్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు: ప్రాజెక్ట్సువింగ్

సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసు, ఎన్. ఎస్. లెఫ్ట్ కెనాల్స్ సర్కిల్, జగ్గయ్యపేట SE(J)

టెండరు నోటీసు నం. 1/69-70

దిగువసంతకముదారుచే రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్దనుంచి సీల్డు టెండరు 3—7—69 సా. 4—00 గం. ల వరకుతీసికొనబడి అదేరోజు సా. 4—30 గం. లకు తెరువబడును.

వరుస నం.	పనిపేరు.	ధరావతుసొమ్ము డిపాజిటు మొత్తము.	అమ్మకపు నమ్మకంతోపాటు సెట్టు 1కి టెండరు షెడ్యూలు ధర.	పనిపూర్తి చేయవలసిన వ్యవధి.	కంట్రాక్టు ఫారము
		రు.	రు.		
1.	2.	3.	4.	5.	6.
1.	నందిగామ బ్రాంచి కెనాల్ బ్లాకు 16 యొక్క కిమీ 42.82 ఎమ్ 26—4—600) వద్ద అండర్‌టనెల్ నిర్మాణము.	3,000	18	9 నెలలు.	ఎల్. ఎస్.
2.	నందిగామ బ్రాంచి కెనాల్ బ్లాకు 16 యొక్క కిమీ 43 17 ఎమ్ 26—6—438) వద్ద రెగ్యులేటర్ కమ్ సింగిల్ లేన్ బ్రిడ్జి నిర్మాణము.	1,800	18	6 నెలలు.	ఎల్. ఎస్.
3.	లెఫ్టు మెయిన్‌కెనాల్ యొక్క కిమీ 120—30 సిహెచ్ 3947.00 ఇన్ ఎమ్ 75) వద్ద రాంపూర్ మేజర్ పాసేజ్ నిర్మాణం.	8,000	20	9 నెలలు.	ఎల్. ఎస్.
4.	లెఫ్టు మెయిన్‌కెనాల్ యొక్క కిమీ 115.00 సిహెచ్ 3766.46 ఎమ్ 72) వద్ద అండర్‌టనెల్‌కు ఎప్రోచ్ మరియు టెయిల్‌చానెల్ రీగ్రేడింగ్.	2,900	18	3 నెలలు.	ఎల్. ఎస్.
5.	లెఫ్టుమెయిన్‌కెనాల్ యొక్క కిమీ 115.00 (సిహెచ్ 3766.46 ఇన్ ఎమ్ 72) వద్ద మునగాల అండర్ టనెల్‌కు లైనింగు.	2,500—	18—	3 నెలలు	ఎల్. ఎస్.
6.	కిమీ 112.00 మంచి కిమీ 113—60 కు (ఎమ్ 70/0 మంచి ఎమ్ 71/0 కు) లెఫ్టుమెయిన్ కెనాల్ గట్టుమ 0.67 ఎమ్ 2.2") ఎత్తుచేయుట.	3,300—	14—	6 నెలలు	ఎల్. ఎస్.
7.	కిమీ 112.5 మంచి కిమీ 123.1 వరకు (ఎమ్ 76/0 మంచి 77/0 లో సి. 4024.00 మంచి సిహెచ్. 4041.00 వరకు) కె. ఎమ్. ఒ. 40 ఫర్లాంగు 2 లిడ్‌తో లెఫ్టు మెయిన్‌కెనాల్ మీద మెసినుతో మట్టి గుట్టువేయుట.	9,500—	18—	9 నెలలు	ఎల్. ఎస్.

టెండరు డాక్యుమెంట్ల సరఫరా కొరకు దరఖాస్తులు రిజిష్ట్రేషన్ బుజువు, టెండరు షెడ్యూలు ఖరీదు క్రింద స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ యొక్క ఏ బ్రాంచిలోగాని పే అండ్ ఎకౌంట్సుఆఫీసర్, ఎన్. ఎస్. ప్రాజెక్టు, జగ్గయ్యపేటకు చెల్లింపబడగలట్లు తీసిన డ్రాఫ్టుతోపాటు ఈ ఆఫీసుకు 12—6—69 వ గాని, ఆలోపలగాని చేరవలెను. ఈ తేదీతరువాతవచ్చునవి సాధారణముగ గమనింపబడవు. టెండరు డాక్యుమెంట్లు ఈ ఆఫీసులో 20—6—69 మంచి 22—6—69 వరకురెండుదినములు కలుపుకుని ఆఫీసుపనిదినములలో విదినముపనైనను ఆఫీసువేళలలో ఉ. 10—30 మంచి సా. 5—00 వరకు లభించును. టెండరు డాక్యుమెంట్లను స్వయముగాగాని, తమ అధికారముపొంది ఏజంట్లద్వారాగానిపొందవచ్చును. దరఖాస్తు ఏ రకములో కంట్రాక్టరు తాము స్వయముగాగాని, తన అధికారము పొందిన ఏజంటుద్వారాగాని సర్కిల్ ఆఫీసుమంచి తీసికొనగలవని ప్రత్యేకించి తెల్పనిచో టెండరు డాక్యుమెంటు సాధారణపోస్టులో పంపబడును. టెండరు డాక్యుమెంట్లు దారిలో పోయినను, ఆలస్యమైనను సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎన్. ఎస్. పి. సర్కిల్, జగ్గయ్యపేట అందుకు బాధ్యులుకారు.

2. టెండరు డాక్యుమెంట్ల ఖరీదు ఏపరిస్థితులలోనైనను వాపసుచేయబడదు.

3. రాబడిపన్ను క్లియరెన్సు సర్టిఫికెట్‌ను టెండరు డాక్యుమెంటుతోట హాజరుపెట్టవలెను.

4. టెండర్లు పెట్టదలచినవారు తాములోగడ జరిపియున్నపనులు, వాటివిలువ, వాటిని పూర్తిజేసినవ్యవధి, తమవద్దపనిచేయుచున్నస్థితిలో ఉన్న మెషినరీని గురించిన ఫోటో ఇవ్వగోరబడుచున్నారు. మరియు, తాముఇదివరలో కంట్రాక్టర్లు అయినది, తావిదికాడ తెలుపగోరుచున్నారు.

5. ఎట్టికారణములు తెల్పకుండ ఏటెండరునుగాని, అన్నిటినిగాని నిరాకరించుహక్కు సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎన్. ఎస్. కెనాల్సు సర్కిల్, జగ్గయ్యపేట రిజర్వుచేసికొనియున్నారు.

[సం.] టి. పి. కృష్ణారావు.
సూపరింటెండింగ్ ఇంజనీర్, 23—5—69.

సౌత్ సెంట్రల్ రైల్వే

టెండరు నోటీసు నెం. 2/69 ఆఫ్ 29-5-1969

క్రింది పనులకు మిరాజ్, మిరాజ్—కొల్హాపూర్ సెక్షన్ బి.జి. కన్వర్షన్, (కన్‌స్ట్రక్షన్) డివిజనల్ ఇంజనీర్‌చే సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

వ. నెం.	పని వివరము.	పని సుమారు విలువ.	కవీన ధరావతు సొమ్ము.
	మిరాజ్—కొల్హాపూర్ సెక్షన్ యం. జి. నుంచి బి. జి. కు మార్పుట.		
		రూ.	రూ.
1.	పి. హెచ్. 9/15 మరియు 10/4మధ్య బ్రిడ్జి నెం. 9 కు కొల్హాపూర్ వైపు స్పానులు మార్చుటకు పునాదులు మట్టేసిని.	1,70,600—	4,265—
2.	1×10'—0' ఆర్. సి. స్లాబ్ లాగా కట్టుటకు తలపెట్టిన నెం. 79 బ్రిడ్జి (1—10' ఆర్చి వుంటున్నది) నిర్మాణం.	73,000—	1,825—
3.	రుకాడి మరియు కొల్హాపూర్ మధ్య సి. హెచ్. 111600మంచి130500 వరకు, 131200 మంచి 140000 వరకు, 145000 మంచి 146050 వరకు, 147575 మంచి 149100 వరకు, 150300 మంచి 151500 వరకు ఫార్మేషనులో బాంక్ మరియు కటింగ్‌లో మట్టిపని.	3,48,700—	8,718—
	పూనా — మిరాజ్ సెక్షన్ యం. జి. నుంచి బి. జి. కు మార్పుట.		
4.	సతారవద్ద తలపెట్టిన రీసెప్షను రూములు, పే క్లర్క్సు ఆఫీసు అండ్ జి. ఆర్. పి. ఔట్‌పోస్టుల నిర్మాణము.	1,10,000—	2,750—

టెండరు ఫారములు, సికింద్రాబాద్, యస్. సి. రైల్వే, చీఫ్ క్యాషియర్ లేదా హుబ్లి, విజయవాడ, యస్. సి. రైల్వే, డివిజనల్ పేమాస్టరు లేదా షోలాపూర్ లేదా సౌత్ సెంట్రల్ లోని ఏ ఇతర స్టేషన్‌కునుగాని రు. 10—లు చెల్లించి పొందిన రశీదును, టెండరు ఫారముకై పంపు అభ్యర్థనకు జతపరచి, 1,2, మరియు 3 పనులకు డివిజనల్ ఇంజనీర్, (కన్‌స్ట్రక్షన్) మిరాజ్—కొల్హాపూర్ మిరాజ్ మంచి, అయిటము 4 కు కొరిగాన్, డివిజనల్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) మంచి పొందవచ్చును. డివిజనల్ ఇంజనీర్ ఆఫీసులో నేరుగా చేసిన పేమెంట్ ఆమోదించబడదు.

టెండరు ఫారములు జారీచేయుటకు ఆఖరి తేది : 1, 2 అండ్ 3 అయిటములకు పోస్టుద్వారా 19—6—69 గం. 12 లు, స్వయముగానైన 23—6—69 గం. 15 లు. అయిటము 4 కు పోస్టుద్వారా 17—6—69 గం. 12 లు, స్వయముగానైన 20—6—69 గం. 15 లు.

కవీన ధరావతు సొమ్ము డిపాజిట్ చేయుటకు ఆఖరి తేది. అయిటము 1, 2 అండ్ 3లకు 24—6—69 గం. 15 లు, అయిటము 4 కు 21—6—69 గం. 15 లు.

టెండర్లు తీసుకొనుటకు ఆఖరి తేది : అయిటము 1,2 అండ్ 3లకు 25—6—69 గం. 15 లు. అయిటము 4 కు 23—6—69 గం. 15 లు. టెండర్లు అదేరోజు గం. 15—30 లకు తెరువబడును.

డివిజనల్ ఇంజినీర్ [కన్‌స్ట్రక్షన్]
మిరాజ్ — కొల్హాపూర్ కన్వర్షన్
యస్. సి. రైల్వే, మిరాజ్.

దక్షిణ మధ్య రైల్వే

విజయవాడ డివిజన్ - మెకానికల్ బ్రాంచి

టెండరు నోటీసు

దిగువ 3వ పేరాలో తెల్పబడిన స్టేషన్లవద్ద 24నెలల కాలము ప్యూయల్ హాండ్లింగ్ పనికిసీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

2. టెండర్లు నిర్ణీత టెండరు ఫారములలో మాత్రమే సీల్డు కవర్లలో పంపబడవలెను. ఈ టెండరు ఫారములు వాటి ఖరీదు క్రింద ఆయిదు రూపాయలు మాత్రమే (ఏ పరిస్థితులలోను వాపసు చేయబడదు) డివిజనల్ పేమాస్టర్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడకు చెల్లించి, ఆ రసీదును హాజరుపెట్టి డివిజనల్ సూపరింటెండెంట్ (మెకానికల్), విజయవాడ వద్దనుంచి పొందవచ్చును.

3. ఒక్కొక్క షెడ్డు కంట్రాక్టుకు కావలసిన ధరావతు సొమ్ము దిగువ తెల్పబడినది:

షెడ్డు పేరు.	కావలసిన ధరావతు సొమ్ము.	2 సం. లకు హాండిల్‌చేయ వలసియుండు సుమారు మొత్తము.	2 సం. లకు కంట్రాక్టు సుమారువిలువ.	కంట్రాక్టు కాలము.
	రూ.	టన్నులు.	రూ.	
విజయవాడ	5000	4,03,400	6,55,000	1—9—1969 మంచి 31—8—1971 వరకు
పంద్యాల	3000	48,000	59,000	1—8—1969 మంచి 31—7—1971 వరకు

ధరావతు సొమ్ము డివిజనల్ పేమాస్టర్ దక్షిణమధ్యరైల్వే విజయవాడకు 26—6—1969 సా.3—00గం.లలోపున చెల్లించవలెను.

4. పోస్టుద్వారా పంపబడ గోరు టెండరు ఫారములకు మనియార్డర్లు డివిజనల్ పేమాస్టరుచే 21—6—1969 తరువాత తీసికొనబడవు. అయితే ఫారము స్వయముగ వచ్చి కొనుక్కొనగోరు టెండరుదార్లు టెండరు ఫారముల ఖరీదును డివిజనల్ పేమాస్టర్ గారికి 26—6—1969 మ. 12—00 గం. ల వరకు చెల్లించవచ్చును.

5. అనుబంధమున్న రాబడి పన్ను చెల్లబడి సర్టిఫికెట్‌ను, సాల్వెన్సీ సర్టిఫికెట్‌ను టెండర్లతో పంపవలెను. లేనియెడల టెండర్లు గమనింపబడవు.

6. టెండరుదార్లు టెండరు షెడ్యూలులోని అన్ని పనులకు కోట్ చేయవలెను. టెండరుదార్లచే పూర్తిచేయబడకుండ వదిలివేయబడు ఏ అయిటముగాని టెండరును చెల్లనట్టిదిగ చేయవచ్చును.

7. టెండరుదార్లు దిగువ విషయములకు బుజువు పంపవలెను.

(ఏ) లేబరును తగినంతగా ఆజ్ఞాపింప గలిగి యుండుటవలన కంట్రాక్టును సంతృప్తికరముగ నిర్వహింపగలట్టి తమ సామర్థ్యము.

(బి) ఈ రైల్వేలో ఏ డిపోవద్దనైనను ప్యూయల్ పనిలో తమకు ఉండియుండిన పూర్వానుభవము, మరియు అవి సంతృప్తికరముగ ఉండి యుండిన విషయము.

8. టెండర్లు డివిజనల్ సూపరింటెండెంట్ (మెకానికల్), దక్షిణ మధ్య రైల్వే, విజయవాడకు 28—6—1969 సా. 3—00 గం. ల వరకు దాఖలు చేయబడవలెను. అవి 28—6—1969 సా. 3—30 గం. లకు హాజరైయుండు టెండరుదార్లు, వారి అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమున డివిజనల్ సూపరింటెండెంట్ (మెకానికల్) దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ ఆఫీసులో తెరువబడును.

ఏటెండరునైనను లేక ప్రతి టెండరునైనను అందుకు ఎట్టి కారణము అను తెల్పకుండ నిరాకరించు హక్కును డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణ మధ్యరైల్వే, విజయవాడ రిజర్వు చేసికొనియున్నారు.

విజయవాడ,
ది 29—5—1969

[సం] ఎం పి దాస్,
ఫర్ డివిజనల్ సూపరింటెండెంట్.

దక్షిణ రైల్వే

5-6-1969 నుండి నం. 93 మరియు 94 లు రేణిగుంట - రాయ్‌చూర్ పాసెంజరు ట్రెయిన్లు మరల తెలియబరచువరకు రద్దుచేయబడినవి.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.
మద్రాసు—3, 31—5—1969.

సెంట్రల్ పి. డబ్ల్యు డి. మద్రాసు

మద్రాసు—6, నుంగంబాకం, 35 హాడ్డోస్ రోడ్, "శాస్త్రిభవన్" 1 వ ఫ్లోర్, బ్లాకు నెం. 1, సెంట్రల్ పి. డబ్ల్యు. డి. మద్రాస్ సెంట్రల్ డివిజన్ (నాలు) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్రింది పనులకు టెండర్లు పిలుస్తూ, తెరుచు తేది 12—6—1969 మంచి 19—6—1969 కు పొడిగించినారు.

వ. నెం.	పని పేరు.	సుమారు విలువ. రూ.	కవీన ధరావతు సొమ్ము. రూ.
1.	విశాఖపట్నం, భారత్ హెవీ ప్లేట్సు అండ్ వెస్సెల్స్ లిమిటెడ్—1 సబ్ హెడ్—రెసిడెన్షియల్ క్వార్టర్సుకట్టుట ఇంటర్నల్ వాటర్ సప్లయి మరియు శానిటరీ ఇన్‌స్టలేషన్సుతో టైపు IV 42 క్వార్టర్సు కట్టుట.	6,72,106—	13,442—
2.	విశాఖపట్నం, భారత్ హెవీ ప్లేట్సు అండ్ వెస్సెల్స్ లిమిటెడ్—1 — సబ్ హెడ్—రెసిడెన్షియల్ క్వార్టర్సు నిర్మాణము — బిల్డింగ్ పోర్షన్ మరియు శానిటరీ ఇన్‌స్టలేషన్సుతో 18 సం. ల టైపు 5 క్వార్టర్లు కట్టుట.	6,83,420—	13,668—
3.	విశాఖపట్నం, భారత్ హెవీ ప్లేట్సు అండ్ వెస్సెల్స్ లిమిటెడ్—సబ్‌హెడ్—రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణము — ఇంటర్నల్ వాటర్ సప్లయి మరియు శానిటరీ ఇన్‌స్టలేషన్సుతో 96 సం. ల టైపు 1 క్వార్టర్లు కట్టుట.	6,89,449—	13,790—

టెండరు ఫారములు ఇపుడు 17—6—69వరకు ప్రతిఒక్కదానికి రు. 15/— +3% సేల్సుటాక్సుధర (వాపసుచేయబడదు) పై అమ్మబడును. ఇతర షరతులలో ఎట్టి మార్పులేదు

ఓరియంట్

సరిక్రొత్త డిజైన్
చాలా తక్కువ ధర
అద్భుతంగా
పనిచేస్తాయి
ఈ మోటార్లు



● వెస్టింగ్‌హౌస్ యు.యస్.ఏ. వారి లైసెన్సు ప్రకారం అన్ని సైజుల్లో ప్రత్యేక అవసరాలకు తగిన మోటార్లను, సాధారణ అవసరాలకు పనికొచ్చే మోటార్లను 20 హా.ప. వరకు తయారుచేస్తున్నారు.
● ఐ.యస్ నం: 1231. 1967 కు సరైన ప్రమాణం
● వాటికి తగినట్లే ఏ మరియు బి క్లాసు ఇన్సులేషన్ వుంది.

ఓరియంట్ జనరల్ ఇండస్ట్రీస్ లి. 111/1, బి. టి. రోడ్, కలకత్తా-35

డిస్ట్రిబ్యూటర్లు మద్రాసు అండ్ కేరళ: జనరల్ డిస్ట్రిబ్యూటర్సు, 26, ఎంబాలువెట్టి సిధి, మద్రాసు - 1, ఫోన్: 23615, Grams: ORDIST బ్రాంచిలు 143, హార్బర్ ఆవిస్ యూలాపిధి, పదార్తి: ఫోన్ 5906 Gram: ORDIST. మరియు మహాత్మా గాంధీ రోడ్, ఎర్నాకులం, ఫోన్ : 3193, Gram: ORDIST. మైసూరుకు: హిందుస్థాన్ డీలర్సు లిమిటెడ్, కెంపెగౌడ రోడ్, బెంగుళూరు—3, ఫోన్ 70273, Gram: DEALHIND. ఆంధ్రప్రదేశ్‌కు. హిందుస్థాన్ డీలర్సు లిమిటెడ్ 4/3/339, బొగ్గులకుంట, హైదరాబాద్ ఫోన్ 43458, Gram: DEALHIND.

"మాపై యుద్ధాన్ని రుద్దితే సర్వనాశనం తప్పదు"

సోవియెట్ రష్యాకు చైనా హెచ్చరిక

హాంగ్‌కాంగ్, జూన్ 10 : సరిహద్దు సంఘటనల గురించి శాంతియుతంగా చర్చలు జరపాలన్న చైనా అభీష్టాన్ని బలహీనతగా భావించరాదని సోవియెట్ యూనియన్‌ను నిన్న చైనా హెచ్చరించింది.

"మీరు నిర్లక్ష్యంగానే వుండే పక్షంలో, మాపై యుద్ధాన్ని రుద్దాలనే ఉద్దేశ్యంతో వున్నట్లయితే, సర్వనాశనాన్ని మీరు తప్పించుకోలేరు" అని పెకింగ్ పీపుల్సు డైలీ వ్రాసింది. చైనా సరిహద్దు రక్షక దళాల ప్రకటనలను ఈ పత్రిక ఉదహరిస్తూ ఈ హెచ్చరికను చేసింది.

మద్రాసు - విజయవాడ ప్యాసెంజరు బళ్లు

దక్షిణ రైల్వే ప్రకటన

మద్రాసు, జూన్ 1 : తిరిగి ప్రకటించేంత వరకు మద్రాసు—విజయవాడ ప్యాసింజరు బళ్ళన్నీ బిట్రగుంట వరకే నడుస్తాయని దక్షిణ రైల్వే సి. సి. ఆర్. ఆర్. ఒ. నిన్న విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలియ పరుస్తోంది.

గుంటూరు మాచర్ల రైళ్ళ పునరుద్ధరణ

హైదరాబాద్, జూన్ 10: గుంటూరు మాచర్ల మధ్య రైళ్ళు తిరిగి నేటినుండి మామూలుగా నడుస్తాయి.

హైదరాబాద్‌లో సా 6—20 గంటలకు బయలుదేరే ప్యాసింజర్ స్పెషల్ (బయుసు) తెల్లవారుజామున 3—50 గంటలకు డోర్నకల్ చేరుతుంది. దీనిని ఖమ్మం వరకు పొడిగిస్తారు. తె 5—20 గంటలకు రైలు ఖమ్మంచేరుకుంటుంది.

డోర్నకల్ సికింద్రాబాద్ మధ్య తిరుగు తున్న 338 ప్యాసింజరు రైలు ఖమ్మం సికింద్రాబాద్‌ల మధ్య తిరుగుతుంది. ఈ రైలు ఖమ్మంలో ఉ 9—20 గంటలకు బయలుదేరి ఉ. 11 గంటలకు డోర్నకల్ చేరుతుంది.

ద్రోణాచలం — సికింద్రాబాద్ సెక్షనులో దేవరకద్ర, కొకుంట్ల మధ్యగల రైలు మార్గంలో గతరాత్రి ఫిష్‌ప్లేట్లు తొలగించబడి ఉన్నట్లు కనుగొన్నారు. సకాలంలో దీనిని కనిపెట్టి తిరిగి ఫిష్‌ప్లేట్లను యథాస్థానంలో ఉంచారు.

అమ్మకంపన్ను చట్టం సవరణకు ఆర్డినెన్సు

న్యూఢిల్లీ, జూన్ 10: 1956 కేంద్ర అమ్మకం పన్నుల చట్టాన్ని సవరిస్తూ నిన్న ఒక ఆర్డినెన్సు జారీ చేయబడింది.

కొన్ని కోర్టు తీర్పుల వల్ల వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రప్రభుత్వాల సౌకర్యార్థం ఈ ఆర్డినెన్సు జారీ చేయడం జరిగింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. ఈ ఆర్డినెన్సు పాత బకాయిల వసూళ్ళకు కూడా వర్తిస్తుంది.

సిటీబస్సు ప్రమాదంలో వృద్ధుని మృతి

విజయవాడ, జూన్ 10: శనివారం ఉదయం ఇక్కడి పోలీసుకిసిద్ధ జరిగిన సిటీబస్సు ప్రమాదంలో శ్రీ కర్లపూడి కుటుంబయ్య (60) మృతిచెందారు.

విశాఖ వర్తక సంఘం విరాళం

విశాఖపట్నం, జూన్ 10: తుపాను బాధితుల సహాయార్థం షైజాగ్ మర్చంట్స్ అసోసియేషన్‌వారు వైస్ ఛాన్సలర్ తుపాను బాధిత సహాయనిధికి రు. 116 లు విరాళ మిచ్చారు.

హైదరాబాద్‌కు 'రిజర్వు పోలీస్' దళాల మళ్లింపు

విశాఖపట్టణం, జూన్ 10 : నక్సలైట్ల ఎదుర్కొనేందుకు శ్రీకాకుళానికి కేంద్రం పంపిన రెండు సెంట్రల్ రిజర్వు పోలీసు బెటాలియన్లను హైదరాబాద్‌కు తరలించినట్లుగా నిన్నఇక్కడఅధికారపూర్వకంగాతెలియవచ్చింది.

ఈ రెండు బెటాలియన్లను పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నక్సలైట్లు దాడులకు కేంద్ర ప్రాంతాలుగా వున్న పార్వతీపురం, పాలకొండ ఏజెన్సీ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరగవచ్చు. అలాజరిగినతర్వాత నిషేధాజ్ఞలను ఉల్లంఘించేవారిపై కాల్పులు జరిపేందుకు పోలీసులకు అధికారం లభిస్తుంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు

జూన్ 19 న ప్రారంభం

న్యూఢిల్లీ, జూన్ 10 : రాష్ట్రపతిపదవికి పోటీచేసే అభ్యర్థిని నిర్ణయించే నిమిత్తం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం సమావేశం కావచ్చు.

వర్కింగ్‌కమిటీ సమావేశాలు జూన్ 19వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు మూడురోజులపాటు జరుగుతాయి. ఈమూడు రోజులలోను ఏదో ఒకరోజున పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరుగుతుంది.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం తెలంగాణా ప్రజలు చేస్తున్న ఆందోళనకూడా వర్కింగ్‌కమిటీ సభా కార్యక్రమంలో చేర్చనున్నారు.

హోంమంత్రి శ్రీ వై. బి. చవాన్ తమ హైదరాబాద్ పర్యటనపై నివేదికను వర్కింగ్‌కమిటీకి సమర్పిస్తారు. ఈ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే, ఇటీవల ఏర్పాటైన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గుర్తింపు అభ్యర్థన కూడా వర్కింగ్ కమిటీకి అందవచ్చు.

హాలీవుడ్ నటుడు రాబర్టు టేలర్ మృతి

కాలిఫోర్నియా, జూన్ 10: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు శ్రీ రాబర్ట్ టేలర్ నిన్న ఇక్కడ మరణించారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.

శ్రీ టేలర్ ఊపిరితిత్తులలో కాన్సర్ వ్యాధి వల్ల దీర్ఘ కాలం బాధపడ్డారు.

37 సంవత్సరాల చలనచిత్ర జీవితం గడిపిన శ్రీ టేలర్ 70కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన నటించిన చిత్రాలు ఎన్నో పేరుప్రఖ్యాతులు గడించుకోడమేకాక అపారంగా ధనం సంపాదించిపెట్టాయి.

"నేనేమీ గొప్ప నటుణ్ణి కాదు. గొప్ప నటుణ్ణి కాబోను కూడా. నేను అందంగా కనిపించడం వల్ల నాకు సినిమాలలో అవకాశం వచ్చింది"—అని అంటారు శ్రీ టేలర్.

మరొక విశేషం ఏమిటంటే శ్రీ టేలర్ తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకి.

నక్కపల్లి అవతార్ మెహర్‌బాబా సంఘం వారు తుపానుబాధితులకుగాను ముఖ్యమంత్రి తుపాను బాధితుల నిధికి రు. 100 లు విరాళంగా ఇచ్చారు. (మ. వి.)

భారత-నేపాల్ సమస్యల పరిష్కారానికి కృషి

సంయుక్త ప్రకటన వివరాలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

ఖాట్మండూ, జూన్ 10 : ఇండియా, నేపాల్ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు స్పష్టమైన పరిష్కార మార్గాలను కనుగొనడానికి అవసరమగు సిఫారసులను రూపొందించుకోవడం అవసరమని, భారత విదేశాంగమంత్రి శ్రీ దినేశ్‌సింగ్ నాలుగు రోజులు జరిపిన చర్చల అనంతరం నిన్న యిక్కడ వెలువడిన సంయుక్త ప్రకటన పేర్కొన్నది.

ఈ చర్చలు రెండు పూట్లాలలో జరిగాయి. మొదటిది వారిత్రక, భౌగోళిక సంబంధ బాంధవ్యాలను దృష్టిలో పెట్టుకుని భారత — నేపాల్ మధ్య మరింత ఆర్థిక సహకారం అవసరమన్న విషయంపై శ్రీ దినేశ్‌సింగ్ రజ్ మహేంద్రతోను, నేపాల్ ప్రధానమంత్రితోను నేపాల్ విదేశాంగ మంత్రితోను చర్చలు జరిపారు.

రెండవది, శ్రీ దినేశ్‌సింగ్ నేపాల్ విదేశాంగ మంత్రితో జరిపిన సమగ్ర చర్చల ప్రాతిపదికపై ఉభయ దేశాల అధికారులు ఇంకా లోతుగా చర్చలు కొనసాగించడం.

ఉభయ దేశాలకు ప్రయోజనకరమగు విషయాలలో ఇంకా ఎక్కువ పరస్పర సహకారం ఉండాలనికూడా సంయుక్త ప్రకటన తెలియజేసింది.

కార్యాలయం మార్పు

హైదరాబాద్, జూన్ 10: ఇటీవల తెలంగాణా ఆందోళనకారుల దౌర్జన్యకాండకు గురిఅయిన ఇక్కడి చాపెల్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సైఫాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలించారు.

ఏథెన్సు, జూన్ 10:గత ఆగస్టు నెలలో ప్రధాని జార్జి పాపడోపోలస్ హత్య చేయడానికి ప్రయత్నించి పట్టుబడి క్రితరటి గురువారం నాడు జైలునుండి తప్పించుకు పోయిన అలెగ్జాండ్రాస్ పనాగౌలిస్ ఏథెన్సులో తిరిగి పట్టుబడ్డారు.

పశ్చిమ గోదావరిలో తాటిబెల్లం పరిశ్రమకు రు. 30 లకల నష్టం

గీత కార్మికులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

నిడదవోలు, జూన్ 10: పశ్చిమ గోదావరి జిల్లా తాటిబెల్లం సహకార సొసైటీల ఫెడరేషన్ సూపరింటెండెంటు శ్రీ ఉద్దరింక శేతారామయ్య నేడు ఒక ప్రకటన చేస్తూ ఇటీవల తుపాను వల్ల బెల్లం తయారు చేసే కొను గీత కార్మికులకు రు. 30 లక్షలు నష్టం సంభవించిందని తెలిపారు. ఈ సంవత్సరం సీజను ఆరంభంలో ప్రారంభమైన తొలకరి గీతకు సిద్ధంగా ఉన్న తుపాను కాలంలో గీతకు పోకుండా తిరిగి అవకాశం లేకుండా పోయిందన్నారు.

పాకలలో నిల్వవున్న బెల్లం తడిసిపోయి పాకలపై పూర్తిగా నష్టం వాటిల్లింది. అంతేగాక మే నెల ఆరంభములో బెల్లము నకు గల ధర గిట్టుబాటు కాదని విచారించుచుండగా, గోరుచుట్టుపై రోకటిపోటు అన్నట్లు తుపాను వచ్చి గీత కార్మికులకు తీరని నష్టము కలుగజేసింది. చాలామంది చెట్లనుండి కల్లు కుండలను తీసుకొని ఇండ్లకు వచ్చి వేయనున్నారు. కనుక గీత కార్మికులు రైతులకు తోటపన్నులు తీర్చుకునే నిమిత్తం కొంత సొమ్ము, ఆంధ్ర రాష్ట్ర తాటిబెల్లం సహకార ఫెడరేషన్ వారి ద్వారా మంజూరు చేసి పేద గీత కార్మికులకు తోడ్పడవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. (మ. వి.)

మద్రాసులో అమెరికా నౌకాధికారి మృతి

మద్రాసు, జూన్ 10: అమెరికా నౌకాదళానికి చెందిన నౌక 'యుస్. యుస్. ... ' పై నౌకాధికారి ఎ. సి. పోర్ట్స్ (49) మద్రాసు రేవులో ఆ నౌక లంగరువేసి వుండగానే మరణించారు. ఆయన హృద్రోగంతో మరణించి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆయన భౌతికదేహాన్ని పోస్ట్ మార్టమ్ కై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపారు.

'పసిఫిక్ ఆసియా' నూతన ప్రాంతం ఏర్పాటుకు విజ్ఞప్తి

జపాన్ ప్రధాని శ్రీ సాటో సూచన

కివాగా (జపాన్) జూన్ 10: 'పసిఫిక్ ఆసియా' పేరుతో నూతన భౌగోళిక ప్రాంతం ఏర్పాటు అవసరమని జపాన్ ప్రధాని శ్రీ ఇసాకు సాటో నిన్న ఇక్కడ 9 ఆసియా పసిఫిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ విజ్ఞప్తి చేశారు.

టోకియోకు వందమైళ్ళ దూరంలోని కవానా గ్రామంలో ఈ సమావేశం జరిగింది. ఆసియా పసిఫిక్ దేశాల మండలి నాల్గవ వార్షిక సమావేశం సందర్భంగా ఆ దేశాల విదేశవ్యవహారాల మంత్రుల సమావేశంలో శ్రీ సాటో ప్రసంగిస్తూ ఇంతవరకూ ఆసియా పసిఫిక్ ప్రాంతమైన దీనిని 'పసిఫిక్ ప్రాంతం'గా పరిగణించాలని అభిలాషించారు.

ఈ ప్రాంతంలో దూరప్రాచ్యం, ఆస్ట్రేలియాసియా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలున్నవని శ్రీ సాటో అన్నారు. ఈ దేశాలను పసిఫిక్ సముద్రం కలుపుతుందని, కొత్త భౌగోళిక ప్రాంతంలో భారత ఉపఖండానికి తూర్పుగా వున్న అన్ని దేశాలు వుంటాయని ఆయన అన్నారు.

ఆసియాలో ప్రాంతీయ తత్వం ఫలితమే పసిఫిక్ ఆసియా అని, ఈ ప్రాంతాభివృద్ధికి జపాన్ శాయశక్తులా తోడ్పడగలదని శ్రీ సాటో హామీ ఇచ్చారు.

జపాన్ ప్రధాని నిన్నటి మూడురోజులపాటు జరిగే ఆసియా పసిఫిక్ మండలి సమావేశాన్ని ప్రారంభించారు.

మాతృభూమి రక్షణకు చైనా ప్రజల ప్రతిజ్ఞ

హాంగ్‌కాంగ్, జూన్ 10: సరిహద్దుల లోని చైనా సైనికులు, ప్రజలు సోవియెట్ దురాక్రమణ నుంచి తమ దేశాన్ని కాపాడుకొనడానికి ప్రతిజ్ఞ బూనినట్లు నవచైనా వార్తా సంస్థ నేడు ప్రకటించింది.

ఉలావపురంలో ముస్లిం లీగ్ అభ్యర్థి గెలుపు

మలాపురం, జూన్ 10: మలాపురం నుండి కేరళ శాసనసభకు జరిగిన ఉపఎన్నికలో యునైటెడ్ ఫ్రంట్ లోని ముస్లింలీగ్ అభ్యర్థి శ్రీ చెకియేరీ అహమ్మద్‌కుట్టి గెలుపొందారు.

నల్గొండజిల్లా హరిజన హాస్టళ్ళకు రు. 48 వేలు

కోదాడ, జూన్ 10: నల్గొండజిల్లాలోని 14 ప్రభుత్వ హరిజన హాస్టళ్ళకు నిర్వహణ గ్రాంటు క్రింద జిల్లా కలెక్టర్ శ్రీ రమేష్ గోచర్ రు. 48 వేలు మంజూరు చేశారు.

ఈసంవత్సరం కోదాడు సమితికి ఒక గిరిజన బాలికల హాస్టల్ మంజూరు చేయబడింది. ఇందులో 50 మంది బాలికలు ఉండటానికి వీలుంటుంది. (మ. వి.)

ఉర్దూ పత్రికలసంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్ర ఉర్దూ పత్రికల సంఘం ప్రతినిధులు నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ చవాన్‌ను కలుసుకొని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితిని తొలగించేందుకు ఢిల్లీ పథకాన్ని అమలుపరచాలని, రాష్ట్ర సమగ్రతను కాపాడవలసిందని విజ్ఞప్తి చేశారు. ప్రతినిధులకు అధ్యక్షుడు శ్రీ ఆలీ సిద్ధిక్ నాయకత్వం వహించారు. రాష్ట్రపతిపాలన సంఘం వ్యతిరేకించింది.

తుపాను దెబ్బతిన్న జిల్లాల్లో ధాన్య సేకరణ

ప్రభుత్వ ఉత్తర్వు

హైదరాబాద్, జూన్ 10: గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ఇటీవలి తుపాను తాకిడి, వరదల వల్ల రెండవ పంట దెబ్బతిన్న కారణాన ఆ జిల్లాలలో ధాన్య సేకరణ విషయంలో మరి కొన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ప్రభుత్వ పత్రికా ప్రకటన తెలియ చేస్తోంది.

ఆహారసంస్థ నాణ్యతకు సంబంధించి ఎక్కువగా పరిమితులు విధించరాదని ఆ ప్రకటన పేర్కొంటున్నది.

ఈ సౌకర్యాలు జూలై 15 వ తేదీ వరకు అమలులో వుంటాయి.

తుఫాను బాధితులకు హైదరాబాద్ చేనేత సహకారసంఘం సహాయం

హైదరాబాద్, జూన్ 10: ఇటీవల తుపానువల్ల గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, ఒంగోలు, ఖమ్మం ప్రాంతాలలో దెబ్బతిన్న చేనేత కుటుంబాలవారికి ఆయా ప్రాంతాలలోని తమ ఎంపోరియం ద్వారా రు 5వేల చేనేత వస్త్రాలను పంపిణీ చేయడానికి హైదరాబాద్ చేనేత కార్మిక కేంద్ర సహకార సంఘం నిర్ణయించింది.

తుపాను బాధితుల సహాయార్థం పంపిణీకై ఈ సంఘం గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వెయ్యి రూపాయలను, ఖమ్మం కలెక్టర్‌కు రు. 250ని విరాళంగా ఇవ్వడానికి కూడా నిర్ణయించింది.

తెలంగాణా సమస్యకు రాజాజీ సూచన

మద్రాసు, జూన్ 10 : ప్రత్యేక తెలంగాణా వివాదాన్ని పరిష్కరించడానికి ఆచరణీయమైన ఒక పరిష్కారాన్ని కనుగొనవలసి ఉన్నదని, దానిని సవ్యమైన పద్ధతిలో పరిష్కరించవలసి ఉన్నదని శ్రీ సి. రాజగోపాలాచారి సూచించారు. ఇటువంటి పరిస్థితులలో గూండా దౌర్జన్యాలు తలఎత్తే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కనుక అలాంటివాటికి వీలు యివ్వకుండా సమస్యలు వెంటనేపరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.

'స్వరాజ్య' పత్రిక తాజా సంచికలో రాజాజీ వ్యాసం వ్రాస్తూ, "ప్రజలు అనుకున్నట్లుగానే ఈ సమస్యపై కేంద్రం ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నది. సమస్యలను పరిష్కరించడంలో ఆంధ్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నది. కానీ ఇలా కేంద్రం ఎంతోకాలం సమర్థించ జాలదు" అని వివరించారు.

ఒకే దృక్పథంగల పార్టీల మధ్య సమైక్యతకు కృషి

న్యూఢిల్లీ, జూన్ 10: జనసంఘ్, భారతీయ క్రాంతిదళ్ మధ్య సమైక్యతకై లోగడ జరిగిన సంభాషణలు అంతగా ఫలించక పోయినప్పటికీ, దాదాపు ఒకే విధమగు ప్రధాన దృక్పథాలు గల పార్టీలను ఏకం చేయడానికి ఇంకా కృషి కొనసాగుతూనే ఉన్నది.

ప్రజాసోషలిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. జి. గోరే భారతీయ క్రాంతిదళ్ అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్‌ను జూలై ప్రారంభంలో కలుసుకోనున్నారు. మద్రాసులో జూన్ 23న జరిగే సంయుక్త సోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి క్రాంతి దళ్ ప్రతినిధులు శ్రీ ప్రకాశ్ వీరశాస్త్రి, శ్రీ కుంభరామ్ ఆర్య హాజరు కాబోతున్నారు.

విలీనానికి సంబంధించిన సంభాషణలు కొనసాగించడంపై సంయుక్త సోషలిస్టుపార్టీ వైఖరి ఏమిటో విస్పష్టం చేయవలసినదిగా జన సంఘం అధ్యక్షుడు శ్రీ ఎ. బి. వాజపాయ్, స్వతంత్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. రంగాను కోరారు.

విశాఖపట్నంలో తొలిసారిగా ఆటోరిక్షాలు

విశాఖపట్నం, జూన్ 10: బర్మా కాందిశీకుల ఆటోరిక్షా సహకార సంఘానికి తూర్పు రేంజి పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ అబ్దుల్ సలామ్‌ఖాన్ నిన్న సాయంత్రం ఇక్కడ కలెక్టరేట్‌లో జరిగిన విందులో ప్రారంభోత్సవం చేయడంతో విశాఖపట్నంలో తొలిసారిగా ఆటోరిక్షాలు తిరగటం ప్రారంభమైనది. పదిహేను ఆటోరిక్షాలు వరుసలో తిరగటం ప్రారంభించాయి. ఈ విందుకు కలెక్టర్ శ్రీ పి. ఎల్. శివరామ్ అధ్యక్షత వహించారు.

బర్మాకాందిశీకుల స్పెషల్ ఆఫీసర్ ఎ.కె. రామకోటయ్య స్వాగతం పలికారు. బర్మా కాందిశీకుల సహాయానికై సంఘం ఏర్పాటు చేయటానికి ఇటీవలివరకు ఇక్కడ జాయింటు కలెక్టర్‌గా పనిచేసిన శ్రీ యుగంధర్ చాలా తోడ్పడ్డారని అన్నారు. ఈ సంఘంలో సుమారు సభ్యులున్నారు. పునరావాసశాఖనుండి రు. 1.5 లక్షలు సహాయం, సహకారనిధినుండి రు. 70 వేలు లభించాయి. ప్రస్తుతం 15 రిక్షాలు కొన్నారు. ఈ వాహనాలను తిప్పటం ద్వారా డ్రైవర్లు ఆదాయంలో ఈ రిక్షాలకు పోగా దారులవుతారు.

శ్రీ అబ్దుల్ సలామ్‌ఖాన్ ఈ పథకం విషయంలో శ్రీ యుగంధర్ చేసిన సహాయానికి ఆయనను ప్రశంసించారు.

శ్రీ పి. ఎల్. శివరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖపట్నం పెరిగిన వ్యక్తి ఇక్కడనుండి విమానాశ్రయానికి వెళ్ళటానికి టాక్సీలు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారనీ, అక్కడ టాక్సీలను అనుమతించినందువల్ల స్కూటర్ రిక్షాలకు చాలా పోర్టు పని ఉపయోగపడుతుందని అన్నారు. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధిని ఆ ప్రాంతంలో వున్న రవాణా సౌకర్యాలను బట్టి నిర్ణయిస్తారని. ఈ విషయంలో విశాఖపట్నం చాలా వెనుకబడి ఉందని, టాక్సీ డ్రైవర్లు నిబంధనల ప్రకారం ఛార్జీ చేయక గంటల లెక్క ప్రకారం చేస్తుంటారని ఆయన అన్నారు. పట్నంలో త్వరలోనే రెండవ ఎరువుల ఫ్యాక్టరీ, ఇంకా చాలా పరిశ్రమలు ప్రారంభమవుతాయని ఇతర ప్రాంతాలనుండి వచ్చేవారిపై ఇటువంటి ట్రాఫిక్ సౌకర్యాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఆయన అన్నారు.

మరో లక్షల జనాభాగల పట్నం రాగల కొద్ది సంవత్సరాలలో 7, 8 లక్షల జనాభాగల సిటీగా మారుతుందని, ఆటో రిక్షాల సంఖ్య పెంచకు పెంచాలని శ్రీ శివరామ్ అన్నారు. పట్నంలో రోడ్ల పరిస్థితి మెరుగు చేయవలసిందిగా నిందుకు పోజర్లైన మునిసిపల్ ఛైర్మన్ శ్రీ జి. వి. రమణకు ఆయన కోరారు.

సహకార సంఘాల స్పెషల్ కేడరు డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ డి. ఎల్. వెంకటపతిరాజు మాట్లాడుతూ ఒక్క ఆటో రిక్షా ఖరీదు రు. 11 వేలు అని ఇంకా 10 ఆటో రిక్షాలు కొనటానికి అవసరమైన మొత్తం పాపినద్ద ఉన్నదని చెప్పారు. సభ్యులుబుణాలను సరైన సమయానికి చెల్లించాలని ఆయన కోరారు.

బర్మా కాందిశీకుల సంఘానికి చెందిన శ్రీ జి. ఎన్. జేసుదాసు ఇంకా బర్మాలో ఉన్న 75,000 మంది అర్థులు స్వదేశానికి రావాలని కోరుతున్నారని చెప్పారు.

విశాఖపట్నంలోని భారత్ హెవీప్లేట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల ఊరేగింపు

విశాఖపట్నం, జూన్ 10: విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత్ హెవీప్లేట్ వెసెల్స్ ఫ్యాక్టరీకి చెందిన రెండువందల మందికి పైగా ఉద్యోగులు 7వ సాయంత్రం ఫ్యాక్టరీ మేనేజిమెంటు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్యాక్టరీ వీధులలో ఊరేగింపు జరిపారు.

ఈ సందర్భంలో ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి శ్రీ డి. వి. ఎస్. రాజు చేసిన ఒక ప్రకటనలో యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ఎస్. శాస్త్రి జూన్ 12 వ తేదీ ఉదయం 9 గంటలనుండి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారని తెలియజేశారు. (మ. వి.)

హిందీ ప్రేమీమండలి 16వ వార్షికోత్సవం

విశాఖపట్నం, జూన్ 10: విశాఖపట్నం, హిందీ ప్రేమీమండలి 16వ వార్షికోత్సవం 30వ సర్టిఫికెట్లు ప్రదానోత్సవ విందు 8న సాయంత్రం పోర్టు కళాశాలలో జరిగాయి. శ్రీ ఎన్. సుబ్బారావు అధ్యక్షత వహించారు.

ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగం అధిపతి శ్రీ సుందరరెడ్డి వీడ్కోలు ప్రసంగం చేసిన అనంతరం సర్టిఫికెట్లు, బహుమతుల ప్రదానం చేశారు. శ్రీ జి. ఘనశ్యామ్ స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీమతి వేదవల్లి వార్షిక నివేదిక సమర్పించారు. శ్రీసుందరరెడ్డి సాహిత్య అకాడమీ సన్మానం పొందినందుకు ఆయనను ఖద్దరు శాలువతో శ్రీ యం. శేషావారి సత్కరించారు. శ్రీ ఎం.వి. ఎస్. మూర్తి కూడా ప్రసంగించారు. 'కళింగ విజయ్' అనే హిందీ నాటిక ప్రదర్శించారు.

భారత ప్రభుత్వం

4½ శాతం వడ్డీతో నూటికి నూరు రూపాయల లెఖను 250 రూపాయలుకు (నామినల్) జారీచేయ్యబడుతున్న కొత్త బుణం.

1976 జులై మొదటితేదీని పూర్తిగా తిరిగి చెల్లింపబడగలదు.

దిగువ పేర్కొన్న ఈ బుణానికి చందాలు మొత్తం రమారమి 250 కోట్ల రూపాయలకు పరిమితం చెయ్యబడుతున్నవి. చందాలు (1) నగదురూపంలో చెక్కురూపంలో లేదా (11) పూర్తి మొత్తాలకు మార్చబడగల 1969 సం. రపు మూడున్నరశాతం బాండ్ల సెక్యూరిటీ రూపంలో అంగీకరించబడును. ప్రకటించబడిన మొత్తాలకు పైన పదిశాతం మేరకు చందా ధనాన్ని తమవద్ద అట్టేపెట్టుకొనే అధికారం ప్రభుత్వానికి వున్నది.

కొత్త బుణం చందాలు ప్రకటించబడిన మొత్తాన్ని, ఆపైన అట్టేపెట్టుకొనే పదిశాతం మొత్తాన్ని మించిన పరిస్థితిలో, నగదురూపంలో అంగీకరించాలలో పాక్షికంగానే బుణం అంగీకరించి, మిగిలిన మొత్తం రొఖం రూపంలోనే సాధ్యమైనంత త్వరలో వాపస్ చెయ్యబడగలదు.

ఈ కొత్త బుణం క్రింద మార్చడానికి 1969 సం. రపు మూడున్నరశాతం బాండ్ల సెక్యూరిటీలు పంపిన సందర్భాలలో వడ్డీ 3½ శాతం వంతున కొత్త సెక్యూరిటీలు జారిచేసే 1969 జూన్ 30 వ తేదీ వరకు, ఆ తేదీతోసహా వడ్డీ చెల్లించబడును.

కొత్త బుణానికి 1969 జులై మొదటి తేదీనుండి వడ్డీ చేర్చబడును. వడ్డీ రీలుకు రెండుసార్లు జనవరి మొదటితేదీని, జులై మొదటి తేదీని 1961 సంవత్సరపు ఆదాయపు పన్ను చట్టానికి లోబడి చెల్లింపబడుతుంది.

చందాల సేకరణ 1969 జులై మొదటితేదీని ప్రారంభమై 1969 జులై మూడవ తేదీని లేదా అంతకు ముందే నోటీసు యివ్వకుండానే ముగింపబడుతుంది.

కొత్త బుణం దరఖాస్తులు ఈ దిగువ పేర్కొన్న కేంద్రాలలో స్వీకరింపబడతాయి.

(ఏ) ఇండియా రిజర్వు బ్యాంకి ఆఫీసులు — బెంగుళూరు, బొంబాయి, (ఫోర్ట్, భైకుల్లా) కలకత్తా, కాన్పూరు, మదరాసు, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా.

(బి) ప్రభుత్వపు ట్రెజరీ వ్యవహారాలు నిర్వహించే ఇండియా స్టేట్‌బ్యాంక్ శాఖలు.

(సి) ఇండియాలో ఇతరచోట్లవున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు.

పూర్తి వివరాలను ఈ కార్యాలయాల నుంచి గాని, శాఖలనుంచిగాని పొందవచ్చును.

జమ్మివారి **లివర్‌క్యూర్**
పిల్లల లివర్, స్ప్లీన్ వ్యాధులకు

మీ వద్దకు వచ్చిన రోగి తనకు
ఆకలి లేకపోవటం, విరేచనం సరిగాకాకపోవటం, లోజ్వరం, కడుపుబ్బరం ఉన్నట్లు చెపితే లివర్ అనారోగ్యతను శంకించండి
జమ్మి వారి లివర్‌క్యూర్‌ను వాడండి
ఆకలిని పెంపొందిస్తుంది, మలబద్ధమును హరింపజేస్తుంది, పేరుగుదలకు తోడ్పడుతుంది, లివర్‌ను పరిరక్షిస్తుంది.
పిత్తాశయ సంబంధమైన అంటువ్యాధికి ఉపయోగకరమైనది.
వివరములకు దయచేసి వ్రాయండి :
సోల్‌డిస్ట్రిబ్యూటర్స్ మెస్సర్స్ జమ్మి వెంకటరమణయ్య అండ్ సన్స్,
1-8-522/18-ఏ. చిక్కడపల్లి (స్వరాజ్య హోటల్ వెనుక), ముషీరాబాద్ పో. ఆ., హైదరాబాద్—20 (ఆం. ప్ర.)
ఉపయోగించండి జమ్మివారి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా — అన్ల హారిణి మరియు మృదు విరేచనకారి. 'హెమాక్టో' కొరంత దగ్గుకు, న్యూట్రిటోన్ ఆకలి పుట్టించి, దేహశక్తిని పెంపొందించు టానిక్
ఉత్పత్తిదార్లు : జమ్మి ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ, మద్రాసు—26.



ఎక్కడ **లైఫ్‌బాయ్** వున్నదో అక్కడ ఆరోగ్యము వున్నది
లైఫ్‌బాయ్ తో స్నానము మీకు అత్యంత ఆరోగ్యవంతమైన హాయి గొలుపుతుంది. లైఫ్‌బాయ్‌లో ఉత్తమమైన సబ్బులో వుండ వలసిన అన్ని సుగుణములే గాక ఇంకా ఎన్నియో వున్నవని మీరు తెలిసికొందురు
లైఫ్‌బాయ్ మురికిలో గల క్రిములను కడిగి వేస్తుంది
హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి — లింటాస్-L.51-140 TE

శ్రేష్ఠమైన రుచియు మంచి సువాసనతో నిండిన పానీయము ధరయో అతి సరసము లిప్టన్స్ హిమాలయన్ గోల్డెన్ డస్ట్ టి

ఏదరయినా కొనియండి, ఒక్కసారి త్రాగితే చాలు—మళ్లీ మళ్లీ అడుగుతారు నిస్సందేహంగా, మీకు మహదానంద కరమైన తృప్తినిచ్చే చిక్కని, కమ్మని పానీయం యిది. కప్పు తర్వాత మళ్లీ కప్పు. త్రాగటం సరికొత్త మధురానుభూతిని ప్రసాదిస్తుంది. పైగా, యిది ఎంతో లాభదాయకము.

LIPTON లిప్టన్స్ అంటే మంచి టీ
LHGC 4-TEL

ఏమాత్రం జాప్యం లేకుండా తెలంగాణా సమస్యను తేల్చాలి

ప్రధానికి, దేశీయాంగమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణా సమస్య శ్రీ చవను గమనించి ఇంకనిమాత్రం ఆలస్యం కాకుండా దానిని పరిశీలించాలని పోటీ తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ప్రధానిని, దేశీయాంగ మంత్రిని కోరింది.

పరిస్థితులన్నింటిని సమయంగా చూపిన శ్రీ చవన్ ఈ సమస్య గురించి, దాని పరిష్కారాన్ని గురించి తన మనస్సులో ఎటువంటి సందేహం లేకుండా వుంటారని టి.పి.సి.సి. కార్యవర్గం నేడు ఆమోదించిన ఒక తీర్మానం పేర్కొన్నది.

రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్ర శాసనసభను సస్పెండ్ చేయాలని, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానం పునరుద్ఘాటిస్తూ, ఈ విషయమై ఆలో ఏ మాత్రం జాప్యం జరిగినప్పటికీ పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించింది. ప్రస్తుత మంత్రివర్గం ఎంత ఎక్కువకాలం కొనసాగితే పరిస్థితిని బాగుపరిచేందుకు కేంద్రానికి అంత ఎక్కువ శ్రమ కలుగుతుందని కూడా ఆ తీర్మానం హెచ్చరించింది.

నంబూద్రిపాద్ 60వ జన్మదినోత్సవం

త్రివేండ్రం, జూన్ 9: కేరళ ముఖ్యమంత్రి శ్రీ ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‌కు నేటితో 60 ఏళ్ళు నిండాయి. కేరళ గవర్నర్ శ్రీ విశ్వనాథం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.

క్రీడాలోకం

మైనర్ కౌంటీసుతో వెస్టిండియన్ల పోటీ డ్రా

స్టోక్, జూన్ 10: ఇక్కడ వెస్టిండియన్ క్రికెట్ జట్టు, మైనర్ కౌంటీసు మధ్య జరిగిన పోటీ డ్రాగా ముగిసింది.

తుది స్కోరు:

మైనరు కౌంటీసు: 325–8వి (ముగింపు), 189–3వి (ముగింపు, పావిల్ల 55),

వెస్టిండియన్స్: 264, 201 (6వి)

రెండవ ఇన్నింగ్సులో డేవిస్ (47), బుచర్ (23) మినహా మిగత వల్లరు బాట్స్‌మన్ వైఫల్యం చెందగా, వెస్టిండీసు జట్టు 90–6 స్కోరుతో ఓటమి ప్రమాదంలో పడింది. ఏ వికెట్టుకు హెండ్రిక్స్ (69), రాబర్ట్స్ (3) 11 పరుగులు చేసి అజేయంగా నిలబడి, గౌరవప్రదమైన ఫలితం తేగల్గారు.

రెండు రోజుల విరామం తర్వాత, వెస్టిండీస్–ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్టు 12 నుంచి ప్రారంభమగును.

మెక్సికో, పోలెండ్‌లకు ఒలింపిక్ కప్పు

వార్సా, జూన్ 10: ఇక్కడ జరిగిన ఒలింపిక్ కమిటి సమావేశంలో, న్యూజీలాండ్, స్విట్జర్లాండ్, ఐవరీకోస్టు, సినిమా దేశములు నూతన సభ్యులుగా ఎన్నుకోబడినది.

ఒలింపిక్ ఆశయముల వ్యాప్తిలో ప్రశంసనీయమైన కృషి చేసినందుకు, మెక్సికో (1968), పోలెండ్ (1969)లకు ఒలింపిక్ కప్పు బహూకరింపబడింది.

మధురం ఫుట్‌బాల్‌లో ఎ. ఓ. సి. ఓటమి

తిరుచి, జూన్ 10: ఇక్కడ జరుగుతున్న డాక్టరు మధురం మెమోరియల్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో, ఎ. ఓ. సి. సెంటర్, సికింద్రాబాద్, మద్రాసు ఇంజనీరింగ్ గ్రూపు బెంగుళూరుపై 1–2 గోల్సుతో ఓడింది.

పూర్వార్థం అంతా బాగా ఆడి, ఉత్తరార్థం మొదట్లోనే–రాయ్ చేసిన గోలుతో ఎ.ఓ.సి. ముందంజలో వుంది. తర్వాత ఎంతో ఆటాలుపడి 13వ నిముషంలో, ఎం.జి. జి.కె. శివప్రసాద్ గోలుచేశాడు. ఇక్కడున్నుండి ఆటలో పూర్తి మార్పు వచ్చి, ఎ.ఓ.సి. బాగా వెనుకబడింది. ఆఖరిలో, మినిట్‌మాని చేసిన గోలుతో బెంగుళూరు జట్టు గెల్చింది.

ఇతర వార్తలు

రాజమండ్రిలో జరిగిన ఒక వేడుక క్రికెట్ పోటీలో, సాగర్ జట్టు, కొవ్వూరు, మాధవ సి.సి.వి. 4 పరుగులతో ఓడించింది.

స్కోరు: సాగర్ జట్టు: 34 (శర్మ 16–4వి, ప్రసాద్ 12–4వి)–మాధవ్ సి.సి. 30 (గోపి 11–3, సాగర్ 6–4వి, జాబురావు 1–4వి).

విజయవాడ ఫుట్‌బాల్ లీగ్‌లో, ఆర్సినల్స్ జట్టు, స్టార్స్ ఎస్.సి.ని 2–1 గోల్సుతో ఓడించింది. మొదట వాలి స్టార్స్‌కు ఆధిక్యం తెచ్చిన తర్వాత, ఉత్తరార్థంలో సుబ్బారావు మస్తాన్‌రావు చెరొక గోలుచేసి ఆర్సినల్స్‌ను గెలిపించారు.

రేడియో

గురువారం, జూన్ 12

శ.క. 1891 జ్యేష్ఠ 22

హైదరాబాద్ ఎ 405.4 మీ

ఉదయం:6–30 వందేమాతరం, 6–35 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 సంస్కృత పాఠము, 8–30 విజయవాడ వలె. మధ్యాహ్నము: 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 కె. సత్యాదేవి, –40 చిత్రసీమ, 1–50 తె. వా., సాయంత్రం:5–55 ప్రసార విశేషాలు, 6–05 ప్రాం. వా., 6–25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6–30 బాలవిహార్, 7–00 తె. వా., 7–30 లలిత సంగీతం, 8–00 మీరు కోరినపాటలు, 8–30 పరిచయ పత్రం, 8–45 జానపద గేయాలు, 9–15 కుటుంబ నియంత్రణ ప్రత్యేక కార్యక్రమము, 9–30 అఖిలభారత రూపక కార్యక్రమము, 10–00 కె. సత్యాదేవి, 10–35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6–30 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6–1 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 సంస్కృత పాఠము (హైదరాబాద్ నుండిరిలే), 8–30 క్రొ ఉవాచాహేశ్వరరావు. మధ్యాహ్నము:12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 దెందులూరి డి. నాగయ్య:నాదస్వరం, 1–50 తె. వా. సాయంత్రం:5–30 క్రొ ఉవాచాహేశ్వరరావు, 5–55 స్థానిక ప్రకటనలు, 6–05 ప్రాం. వా., 6–15 గ్రామలక్ష్మి, 6–25 వ్యవసాయ దారులకు వార్తా ప్రసారం, 6–30 చిత్రతరంగిణి, 7–00 తె. వా., 7–15 పంటసీమలు, 7–45 లలితసంగీతం, 8–00 ఉభయ కుశలోపరి, 9–15 లలితసంగీతం, 9–30 అఖిలభారత రూపక కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 10–00 దెందులూరి డి. నాగయ్య: నాదస్వరం, 10–30 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం:6–00 వందేమాతరం, మంగళధ్వని, 6–30 నేటి కార్యక్రమ వివరణ, 6–35 అరుల్‌వాక్కు, 6–45 మర్రెపల్లి, 7–30 డి. కె. పట్టమ్మాళ్, 8–45 గీత మంజరి, 9–15 బి. ఎ. చిదంబరనాథన్, 10–00 ఎస్. జయలక్ష్మి, 10–30 సమాప్తి. మధ్యాహ్నం: 12–15 వాద్య సంగీతం, 12–30 పి. రంగస్వామి, 1.00 ఎస్. జయలక్ష్మి, 1–30 చిత్రగానం, 1.40 వాద్య గోష్ఠి, సాయంత్రం:5–30 కార్మికుల కార్యక్రమము, 6–15 కార్యక్రమ వివరణ, 6–30 రూపకం, 6–45 చిత్ర గానం, 7–30 వ్యవసాయ దారులకు, 8.00 మణి కృష్ణస్వామి, 9–30 అఖిలభారతరూపక కార్యక్రమము (తమిళం), 10–00 చిత్ర గానం, 10–30 గీతమాలిక, 11–00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం:6–55 వందేమాతరం, మంగళధ్వని, 7–00 తె. వా., 7–15 సంగీత మంజరి, 7–30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము:–40 మద్రాస్ ఎ వలె, 1–50 తె. వా. సాయంత్రం:6–30 మహిళా మండలి, 7–00 తె. వా., 7–30 వాద్య సంగీతం:గోటువాద్యం, 7–45 చిత్రగానం, 8–25 అంజలి, 9–15 ఢిల్లీనుండిరిలే, 9–30 విద్యాశంకర్:వీణ, 10–35 ప్రసార సమాప్తి.



ఉచితము! ఉచితము!! ఉచితము!!!

తెల్ల మచ్చలు

మా మందు వాడితే కొలది రోజులలోనే మచ్చల రంగు మారును. ప్రచారంకోసం ఒక బుడ్డి మందు ఉచితంగా పంపబడును.

TULASI PHARMACY,
P.O. Katri Sarai (Gaya)

వాయిదాలమీద ట్రాన్సిస్టర్



ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్.70' 5 బాండ్ల అఖిల ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో నెలసరి రు 5/–ల వాయిదాలమీద పొందండి. ప్రతి పల్లెకు, జిల్లాకి పంపబడును. వ్రాయండి:
TELE CENTRE (3),
P.B. No. 1484, Delhi-6.

ఆంధ్రప్రదేశ్ పేపర్‌మిల్సు లిమిటెడ్,
రాజమండ్రి.

క్రిందివాటిని కొనుటకు ఆఫర్లు కోరబడుచున్నవి.

1. విల్లీస్ జీపు 1961 మోడల్
2. లాండ్‌రోవర్ 1950 మోడల్ డెలివరివాన్‌టైపు

వాహనములను రాజమండ్రిలో వర్క్సు వద్ద తనిఖీ చేసుకొనవచ్చును.

లోక్‌సత్తా చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక



జ్ఞాపకముంచుకొనండి : "స్వాగత్" సౌకర్యానికి సర్వత్రా ప్రసిద్ధికెక్కిన పేరు.

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

పియస్.ఆర్.వక్కపొడి
స్పెషల్ అన్‌స్వీటు, స్వీటు
పి.యస్.ఆర్.కాఫీ&వక్కపొడి MFG.Co.
P.B.No.173 • విజయవాడ-1 PHONE No.5360

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 160 విజయవాడ 12-6-1969 గురువారం 8 పేజీలు: 12 పైసలు

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము
నర్సరీ, 1 నుండి 7 వరకు రికగ్నైజ్డు తరగతులు మెట్రిక్ తరగతులు కలవు.
సూర్యారావుపేట, విజయవాడ 2.
అన్నివిధ తరగతులలో సీట్లు (1వ ఫారముతో సహా) అడ్మిషన్లు జూన్ 9న ప్రారంభం.
చక్కని హాస్టలు వసతి కలదు • సీట్లు పరిమితము • ప్రాస్పెక్టసు జతచేయము.
ప్రిన్సిపాల్ యలమంచిలి చంద్రశేఖర్, M.A., B.Ed., L.S.G.D.

రాజధానిలో సమ్మె 2వ రోజున నూటికి 90 మంది పనికి హాజరు

వరంగల్లు కార్యాలయాలలో పని పూర్తిగా స్తంభించిన వైనం

హైదరాబాద్, జూన్ 11: ప్రత్యేక రాష్ట్రావతరణను కాంక్షిస్తూ తెలంగాణా ఎన్. జి. ఓ. లు నిరవధికంగా ప్రారంభించినసమ్మె రెండవరోజైన నేడు ప్రధానసచివాలయంలో అందర్నూ మామూలుగా హాజరైనట్లు అధికారపూర్వకంగా తెలియ వచ్చింది.

తెలంగాణా ఎన్.జి.వో.లలో 91 శాతం సెక్రెటేరియట్‌కు హాజరైనారు.

వివిధ ప్రధానశాఖలకు చెందిన కార్యాలయాలకు మామూలుగానే హాజరైనట్లు వర్తమానం అందినది. జైలిస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలకు, ఎన్.జి.వో.లు అంతా హాజరైనట్లు అధికారపూర్వకంగా తెలిసింది.

సెక్రటేరియట్ గాక ఇతర 26 కార్యాలయాలలో 15 కార్యాలయాలకు నేటి మధ్యాహ్నానికి 80 అంతకు ఎక్కువశాతం ఎన్.జి.వో.లు హాజరైనట్లు 19 కార్యాలయాలకు 50 అంతకన్నా ఎక్కువశాతం హాజరైనట్లు అధికారవర్గాలు సేకరించిన వివరాల బట్టి తెలుస్తున్నది.

ప్రజారోగ్యం, అగ్నిమాపకదళం, చీఫ్ ఇంజనీర్, వర్క్స్ బోర్డు, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్, పంచాయితీరాజ్ జైలిస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసులకు 100 శాతం హాజరైనారు. హౌసింగ్‌బోర్డు (7.6 శాతం) రాష్ట్ర గెజిటెడ్ (9 శాతం) ఆఫీసులకు చాలా తక్కువమంది హాజరైనారు.

వరంగల్‌లో

రెండవ రోజు సమ్మె ఫలితంగా నేడు వరంగల్‌లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పని పూర్తిగా స్తంభించినట్లు వరంగల్ నుండి వర్తమానం అందినది.

అన్ని కార్యాలయాలకు దాదాపు ఎవరూ హాజరుకాలేదు.

విద్యుచ్ఛక్తి బోర్డుకు చెందిన నాన్ గెజిటెడ్ సిబ్బంది నేడు సమ్మెలో చేరారు. ఆ శాఖలోని సాంకేతిక సిబ్బంది మాత్రం పనికి హాజరవుతున్నారు.

జూన్ 13 నుండి తాము సమ్మెలో చేరగలమని జిల్లాపరిషత్, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ ప్రతినిధి తెలిపారు.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ ఆఫీసుల వద్ద పికెటింగ్ జరిపినందుకు వరంగల్‌లో 27 మంది, హనుమకొండలో 23 మంది అరెస్టు అయినారు.

పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా వుంది.

ఉస్మానియా యూనివర్శిటీ 4వ తరగతి ఉద్యోగులు నేడు సమ్మెలో చేరారు. మినిస్టీరియల్ సిబ్బందిలో 10 శాతం మాత్రమే సమ్మెలో చేరారు.

నిజామాబాద్‌లో

నిజామాబాద్, జూన్ 11: నిజామాబాద్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్. జి. ఓ. లు నిన్నటినుంచి నిరవధికంగా సమ్మెను ప్రారంభించారు.

నాలవ తరగతి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడంలేదు.

నిజామాబాద్ మునిసిపల్ కార్యాలయంలో కూడా సిబ్బంది సమ్మెలో పాల్గొనలేదు.

పనిలోకి వెళ్ళేవారికి రక్షణ అవసరం

శ్రీ [illegible] కి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11: పనులకు హాజ[illegible]గినంత రక్షణ కల్పించ[illegible] మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది వర్కర్సుల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ. ఎస్. వెంకటస్వామి నేడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్‌లో 95 శాతం పైగా ఉద్యోగులు నేడు పనులకు హాజరయారని ఆయనన్నారు.

డ్యూటీకి వెడుతున్న మునిసిపల్ కార్పొరేషన్ డ్రైవరు శ్రీ అహ్మద్‌అలీని డ్యూటీలోకి వెళ్ళకుండా కొందరు దుండగులు [illegible] చేశారని, ఈ సంఘటనలో డ్రైవరు గాయపడ్డాడని శ్రీ వెంకటస్వామి తెలిపారు. పీపుల్స్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్‌కు చెందిన ప్రతాపరెడ్డి కూడా ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఆఫ్ఘనిస్థాన్‌లో ఐదురోజుల పర్యటనకు కాబూల్ వచ్చిన పిమ్మట ఖాన్‌అబ్దుల్ గఫార్‌ఖాన్ (సరిహద్దు గాంధి)ను కలుసుకున్నప్పటి దృశ్యం

ప్రాంతీయ కమిటీకి ప్రత్యేక ప్రతిపత్తి

తెలంగాణాపై కేంద్ర మంత్రిమండలి చర్చ

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి తెలంగాణా సమస్యపై నేటి సాయంత్రం ఇక్కడ మంత్రిమండలి- సహచరులతో సమావేశం జరిపారు ఈచర్చలు దాదాపు రెండుగంటలపాటు జరిగాయి.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రవాదాన్ని ఈ సమావేశంలో పూర్తిగా త్రోసిపుచ్చడం జరిగింది. అయితే ప్రాంతీయసంఘానికి ఏదో రూపేణా చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించడానికి వారు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

అయితే, ఈ ప్రతిపత్తిని ఎప్పుడు, ఏవిధంగా కల్పించాలో ఇంకా స్పష్టంగా తెలీడం లేదు. మొట్టమొదటగా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడాలనీ, దానివల్ల సమస్యకు న్యాయమైన పరిష్కారాన్ని కూర్చేందుకు నిష్పక్షపాతంగా పరిశీలనజరపడానికి వీలుకలుగుతుందని ఈ సమావేశంలో అందరు అభిప్రాయ పడినట్టు తెలుస్తున్నది.

తెలంగాణా సమస్యపై తెలంగాణా ప్రజల భావాలను మంత్రులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అయితే దౌర్జన్య సంఘటనలకు ప్రభుత్వం లొంగిపోరాదని వారు అభిప్రాయపడ్డారు.

చట్టబద్ధమైన రక్షణలు కల్పించినంత మాత్రాన సమస్యపరిష్కారం కాకపోవచ్చుననీ, కనుక తెలంగాణా విషయంపై రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఈ సమావేశంలో నొక్కిచెప్పినట్టు తెలుస్తున్నది.

ముఖ్యమంత్రిగా శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా [illegible] పరిష్కారాన్ని సాధించవచ్చునని ఈ సమావేశం అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లుగా ఇక్కడ రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే, వెంటనే ఆయన రాజీనామా చేసే ప్రసక్తిని త్రోసిపుచ్చారు. అందరికీ అంగీకారమైన [illegible] నాయకుడు [illegible] ఆయనను రాజీనామా [illegible] చెప్పవచ్చు.

రాష్ట్ర శాసనసభను రద్దుచేయకుండా రాష్ట్రపతి పాలనను విధించే అవకాశాన్నీ కూడా సమావేశంలో ప్రస్తావించలేదు.

ప్రస్తుత శాసనసభను రద్దుచేసే ప్రసక్తే లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

రు 29 వేల విరాళం

తుపానుబాధితులకు జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఔదార్యం

మద్రాసు, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను బాధితులకు సహాయపడే నిమిత్తం జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ రు. 28,500 లు అందజేస్తున్నది. ఈ మొత్తానికి చెక్కును జూన్ 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ చెక్కును అందజేస్తూ ఇక్కడ జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌గా ఉన్న డాక్టర్ కె. స్కారాపియర్ ఇటీవల తుపానులో నష్టపోయిన ఆంధ్రులకు జర్మన్ ప్రజల సానుభూతిని తెలిపారు. రాష్ట్రంలో 1964 అక్టోబరు లోకూడా ఇట్టి ఆపాంతరమే ఏర్పడినప్పుడు జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్ రు. 10,000 సహాయంగా పంపింది.

అధికసంఖ్యలో ఎన్.జి.ఓ.లు హాజరవుతున్నందుకు ముఖ్యమంత్రి హర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 11: సచివాలయంలోనూ, ఇతర శాఖలలోనూ నాన్-గెజెటెడ్ అధికారులు ఎక్కువ సంఖ్యలో తమ కర్తవ్య నిర్వహణకు హాజరు కావడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె బ్రహ్మానందరెడ్డి నేడు తన "ప్రగాఢ హర్షాన్ని" వ్యక్తపరిచారు

జిల్లాలలో కార్యాలయాలకు హాజరుకాని ఎన్. జి. ఒ. లక్కు సమ్మెతో ప్రమేయం పెట్టుకొనకుండా తమపనులకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

'జంట నగరాలలోని సచివాలయం ఇతర శాఖలలోని ఎన్. జి. ఒ లు సమ్మె పిలుపును విస్మరించి ఎక్కువ సంఖ్యలో తమకర్తవ్య నిర్వహణకు హాజరు కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. నాల్గవతరగతి ఉద్యోగులు, ఇతరతరగతుల ఉద్యోగులు సమ్మెతో పూర్తిగా ప్రమేయం పెట్టుకొనకుండా వుండడం అభినందనీయం."

ప్రభుత్వోద్యోగాలలోని ఉన్నత సాంప్రదాయాలను వారు అనుసరించినందుకు తాను హృదయపూర్వకంగా హర్షిస్తున్నానని ఆయన అన్నారు.

ఇతర జిల్లాలలో కొంతమంది ఎన్. జి. ఓ.లు రాజకీయ ఆందోళనకారుల మూలంగా తప్పుదారిపట్టినది, సమ్మెలో పాల్గొనడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి అన్నారు. జంటనగరాలలోని తమసహోద్యోగులవలె వారు కూడా సమ్మెతో సంబంధం పెట్టుకోకుండా వుండాలని ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.

అత్యవసర సర్వీసుల నిర్వహణకు సంబంధించిన ఆర్డినెన్సుతో ప్రభుత్వానికి [illegible] రాకుండా వారుచేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు.

ఖాట్మండు, జూన్ 11: చరిత్ర ప్రసిద్ధిగల దక్షిణ కాళి దేవాలయాన్ని ఖాట్మండుతో కలుపుతూ ఇటీవల నిర్మింపబడిన 12 మైళ్ళ రోడ్డుకు నేపాల్ ప్రధాన మంత్రి శ్రీ కీర్తినిధిబిస్తా నిన్న ప్రారంభోత్సవం జరిపారు.

'సరిహద్దు గాంధీ'కి రు 80 లక్షల పర్సు

జయప్రకాశ్ వెల్లడి

జెమ్‌షెడ్‌పూర్, జూన్ 11: నెహ్రూ శాంతి అవార్డును పరిగ్రహించేందుకు నవంబరులో ఇక్కడికి రానున్న 'సరిహద్దుగాంధీ' ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్ 80వ జన్మదినోత్సవంనాడు ఆయనకు 80 లక్షల రూపాయలున్న ఒకపర్సును బహూకరించాలనే ప్రతిపాదన వున్నట్లుగా సర్వోదయ నాయకుడు శ్రీ జయప్రకాశనారాయణ నిన్న ఇక్కడ పత్రికలవారికి తెలియజేశారు. ఈ మొత్తంలో 10 లక్షల రూపాయలను బీహారు ఇస్తుంది.

ప్రధానితో రక్షణ మంత్రి సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 11: విదేశీవ్యవహారాల మంత్రి శ్రీ దినేష్‌సింగ్ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని నేడు కలుసుకొని తన నేపాల్ పర్యటనుగూర్చిఆమెకు తెలియజేశారు. రక్షణ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ ప్రధానితో నేడు సమావేశం జరిపారు.

సైనికదళం ప్రధానాధికారి జనరల్ మానెక్‌షా కూడా ప్రధానిని కలుసుకున్నారు.

భార్గవ కమిటీకి ప్రతినిధి ఎన్నిక

జూన్ 13న జరుగగలదట

హైదరాబాద్, జూన్ 11: భార్గవ కమిటీకి సహాయ పడే నిమిత్తం ఒక ప్రతినిధిని ఎన్నుకోవడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఎం. ఎల్. ఏలు, ఎం. పి లతో సంప్రతించిన పిమ్మట ఆయన ఈ నిర్ణయం గైకొన్నారు. జూన్ 13న జరిగే సమావేశంలో ఈ ప్రతినిధిని ఎన్నుకుంటారు.

నాగభూమికి కొత్త సైనికాధికారి

కలకత్తా, జూన్ 11: మేజర్‌జనరల్ రాలే స్థానే నాగభూమి కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా ఈనెల 8 నుంచి మేజర్ జనరల్ జోరావర్ చంద్ బక్షీ నియుక్తులైనారు.

26 సంవత్సరాల సర్వీసు గల్గిన శ్రీ బక్షీ మేజర్ జనరల్‌గా ప్రమోట్ అయ్యారు.

బొంబాయి, జూన్ 11: [illegible] వారాపురం జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొనే మహారాష్ట్ర సత్యాగ్రహుల మొదటి జట్టుకు శ్రీ బచ్చూరావ్ వ్యాస్, ఎం. ఎల్. సి., నాయకత్వం వహిస్తారు.

ప్రభుత్వ కార్యాలయాలకు సాయుధపోలీస్ కాపలా

తెలంగాణా ఎన్.జి.ఓ.ల సమ్మె దృష్ట్యా చర్య

హైదరాబాద్, జూన్ 11: ఎన్. జి. ఓ.ల సమ్మె దృష్ట్యా జంటనగరాలు, ఇతర చోట్ల వున్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి సాయుధ పోలీసుల కాపలా ఏర్పాటుచేయడం జరిగింది.

ఇప్పుడున్న పోలీసు దళాలకు సహాయంగా వుండేందుకు మహారాష్ట్రనుంచి సాయుధ దళాలు నేడు నగరానికి వచ్చాయి.

ఈరోజు మరొక రెండు కేంద్ర రిజర్వు పోలీసు బెటాలియన్లు నగరానికి వస్తాయనుకుంటున్నారు.

సమ్మె జయప్రదమైందని వెంకటరెడ్డి వెల్లడి

తెలంగాణా ఎన్. జి. ఓ.లు జరుపుతున్న సమ్మె జయప్రదమైనట్లుగా తెలంగాణా ఎన్. జి. ఒల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎమ్. వెంకటరెడ్డి నేడు పేర్కొన్నారు.

తెలంగాణా ప్రాంతం నాలవ తరగతి ఉద్యోగులు ప్రత్యేక యూనియన్ ఏర్పరచుకుని సమ్మెలో చేరారని ఆయన అన్నారు.

అరెస్టులు

151వ సెక్షన్ క్రింద 47 మందివ్యక్తులను, నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన నేరానికి 10 మంది బాలికలతో సహా 50 మంది వ్యక్తులను నేడు జంటనగరాలలో అరెస్టు చేశారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన నేరానికి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌వద్ద ఈనెల 10వ తేదీన 40 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

తహశీల్, బి. డి. ఒ. కార్యాలయాలవద్ద పికెటింగ్ చేసినందుకు హుజూరాబాద్‌లో 8 మంది, సిరిసిల్లలో 20 మంది అరెస్టయ్యారు.

పికెటింగ్ చేసినందుకు వరంగల్‌లో 54 మంది, [illegible]లో 19 మంది అరెస్టు అయినారు.

ఆర్ టి. సి బస్సుపై దౌర్జన్యం

మహబూబాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న ప్రభుత్వ రవాణా బస్సును దాదాపు 10 మంది దుండగులు ఆపి, ఆబస్సు పై రాళ్ళు విసిరి దానిని తగలపెట్టారు. కండక్టరువద్దవున్న నగదు పెట్టెను వారు లాగివేసుకొన్నారు. అందులో దాదాపు రు 500 వున్నట్లు తెలుస్తోంది.

అబిడ్స్ వద్ద స్త్రీల అరెస్టు

శ్రీమతి సులోచన వరోత్తమరెడ్డి నాయకత్వంలోగల సదిమంది స్త్రీలు గుంపు ఒకటి [illegible] నేడు అబిడ్స్ వద్ద అరెస్టు చేశారు.

సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డు వద్ద సత్యాగ్రహం చేస్తున్న 7 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

హైదరాబాద్, జూన్ 11: కేంద్ర హోంశాఖ స్టేటుమంత్రి శ్రీ భక్తదర్శన్ [illegible]నుండి నేడిక్కడకు వచ్చారు.

తెలంగాణా సమస్యపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం చర్చ

న్యూఢిల్లీ, జూన్ 11: జూన్ 16 జరుగనున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం సమావేశంలో తెలంగాణాలోని పరిస్థితిని గురించి చర్చించడం జరుగుతుంది.

ఈ సమావేశానికి ప్రధాని శ్రీమతి ఇందిర అధ్యక్షత వహిస్తారు.

శ్రీ చవన్ తన హైదరాబాద్ పర్యటన గురించి కార్యవర్గానికి నివేదిస్తారని భావిస్తున్నారు.

ప్రధానితో సాదిక్ ఆలీ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 11: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని నేడు కలుసుకొని తెలంగాణాలో పరిస్థితిని గూర్చి, కాంగ్రెస్ వ్యవహారాలను గూర్చి ఆమెతో చర్చించారు. పంజాబ్, కాశ్మీర్, ఒరిస్సాలలో కాంగ్రెస్ పరిస్థితిని గూర్చి ఆయన అరగంట సేపు జరిపిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది.

శ్రీ సాదిక్ ఆలీ హోంమంత్రి శ్రీ వై. బి. చవన్‌ను కూడా నిన్న కలుసుకున్నారు. తెలంగాణా సమస్యపై ఆయన హోంమంత్రితో చర్చించారు.

ఈ సమస్యపై జూన్ 19న వర్కింగ్ కమిటీ చర్చించవచ్చునని ఆయన చెప్పారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉండేపక్షంలో అంతకుముందే వర్కింగ్ కమిటీ సమావేశం కావచ్చునన్నారు.

సమ్మెలో చేరని ఎన్.జి.ఓ.లకు సమ్మె చేస్తున్నవారి బెదిరింపు

హైదరాబాద్, జూన్ 11: సమ్మె జయప్రదమైనదని, రెండవరోజున సమ్మెలో ఎక్కువమంది చేరారని నేడుజరిగిన తెలంగాణా ఎన్. జి. ఓల సమావేశంలో వక్తలు ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా పని కనే వుండిపోయిన 'విద్రోహులు,' 'తెలంగాణా వుద్యమం [illegible]తే దారిలోకి రావాలని వారన్నారు.

గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశం క్రిక్కిరిసి పోయింది. శ్రోతలు చాలామంది హాలు వెలుపలకూడా నిల్చున్నారు.

ఈ సమావేశానికి అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎల్. ఎన్. చారి అధ్యక్షత వహించారు. తెలంగాణా సమస్యదేశంలో అందరి దృష్టినిఆకర్షించినదని ఎన్. జి. ఒల సమ్మె రాజకీయాలకు సంబంధించినదికాదని, వారు న్యాయంకోసం పోరాడుతున్నారనిఆయన అన్నారు.

పారిశ్రామిక సనివారిచేతిలో అత్యవసర సర్వీసుల ఆర్డినెన్సు పరాజయం పొందినదని ఆయన అన్నారు.

తెలంగాణా ఉద్యమం ప్రజలకుసంబంధించినదని, ఎన్. జి. ఒలు ప్రజలనుంచి వేర్పడలేదని అసోసియేషన్ నగరశాఖ ఉపాధ్యక్షుడు శ్రీ సిద్దికి అన్నారు.

మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్, జూన్ 11: జీతాలస్కేళ్ల సవరణకు సంబంధించి ఏకసభ్య వేతనసంఘం ఇచ్చిన రిపోర్టుపై ఆఫీసర్ల కమిటీ అందజేసిన సిఫార్సులను పరిశీలించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు ఇక్కడ సమావేశమవుతున్నదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జూన్ 5న కాబూల్‌కు రాగానే ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని శ్రీ నూర్‌అహ్మద్ ఎటెమాదిని కలుసుకొని చర్చలు జరిపిన దృశ్యం

ఖమ్మంలో ఎన్. జి. ఓల సమ్మె

ఖమ్మం, జూన్ 11: నిన్న ఇక్కడ ఎన్. జి. ఒలు సమ్మె చేయకుండా 90 శాతం మంది కార్యాలయాలకు హాజరైనారుకాని, నేడు సమ్మె 90 శాతం జయప్రదమైంది. నిన్న నలుగురువ్యక్తులు అరెస్టయారు.

ఖమ్మం బార్ అసోసియేషను విజ్ఞప్తి

ఖమ్మం, జూన్ 11: ప్రస్తుత మంత్రివర్గంలో ప్రజలకు విశ్వాసంలేనందువల్ల, రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమైనందువల్ల ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అంగీకరించవలసిందిగా ఖమ్మం బార్ అసోసియేషన్ ఒక తీర్మానంలో కేంద్రాన్ని కోరింది.

ఇదే అసోసియేషన్ ఏప్రిల్ 5న ఆమోదించిన తీర్మానంలో ప్రత్యేక తెలంగాణా కోరికకు వ్యతిరేకంగా ఒకతీర్మానాన్ని ఆమోదించి వుంది.

రష్యాకు నౌకా స్థావరాలు: భారత్‌పై చైనా ఆరోపణలు

న్యూఢిల్లీ, జూన్ 11: భారతదేశం సోవియట్ యూనియన్‌కు రెండు నౌకా స్థావరాలను ఇచ్చినదనీ, అండమాన్, నికోబార్ దీవులలో స్థావరాలను ఉపయోగించుకోవటానికి హక్కును ఇచ్చినదనీ చైనా చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అధికార ప్రకటన వెలువడటానికి అవకాశాలున్నాయి.

సోవియట్ యూనియన్ పాకిస్థాన్‌కు 100 టాంకులను సరఫరా చేసిన విషయం చైనా ఇంతవరకూ తన రేడియో ప్రసారాలలో పేర్కొనకపోవటం గమనార్హం.

'సోవియట్ రివిజనిస్టులు హిందూ మహాసముద్రంపై తమ ఆధిపత్యాన్ని బలపరచుకోవటానికి భారత నావికాదళానికి 24 యుద్ధ నౌకలను ఇచ్చారు. ఇంకా వారు భారత ప్రభుత్వానికి మూడు జలాంతర్గాములను ఇస్తామని వాగ్దానం చేశారు. జూన్ 1వ తేదీన ఒక జలాంతర్గామిని, ఒక యుద్ధ నౌకను సోవియట్ రివిజనిస్టులు భారత నావికాదళానికి పంపారు. అవి విశాఖపట్నం నౌకా స్థావరాన్ని చేరుకున్నాయి. నౌకా స్థావరంలో భాగంగా విశాఖపట్నంలో ఒక జలాంతర్గామి స్థావరం నిర్మింపబడుతున్నది' అని చైనా తన రేడియోలో ప్రసారం చేసింది.

'సోవియట్ సామ్రాజ్యవాద తత్త్వం విదేశాలపై దురాక్రమణ సాగించటానికి వీలుగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తున్నది. ఆగ్నేయాసియా ప్రజల విప్లవాత్మక పోరాటాన్ని అణచివేయటానికి హిందూ మహాసముద్రంలో కయ్యానికి కాలుదువ్వే తన విధానంలో కొత్త సోవియట్ జార్ జరుపుతున్న ప్రయత్నం విఫలమవుతుంది' అంటూ చైనా తన రేడియో ప్రసారాన్ని ముగించింది.

సిమ్లా, జూన్ 11: భారత— పాకిస్థాన్ సరిహద్దుకు పదిమైళ్ళ దూరంలో వున్న గ్రామాలలో వెయ్యి మందికి పైగా జనాభా వున్న ప్రతిగ్రామాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుద్దీకరణ చేయడానికి పంజాబు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తయారు చేసింది.

మెక్సికోలో మహాత్ముని విగ్రహం

న్యూఢిల్లీ, జూన్ 11: నగరంలోని ఒక ప్రముఖ పార్కులో మహాత్మా గాంధి విగ్రహాన్ని నెలకొల్పాలని మెక్సికోలో గాంధి శతజయంత్యుత్సవ కమిటీ నిర్ణయించింది.

మెక్సికో నగరంలో ఒక ముఖ్యమైన వీధికి మహాత్ముని పేరు పెడతారు.

భారతీయ కరెన్సీలో 10 లక్షల రూపాయలకు సమానం కాగల పెసోలు కేవలం గాంధి శతజయంత్యుత్సవ ప్రచారానికే మెక్సికో ప్రభుత్వం వినియోగించనున్నది.



కోస్తా ఆంధ్రుల కర్తవ్యం

ఆంధ్రమహాజనసభ అధ్యక్షుని విజ్ఞప్తి

అమలాపురం, జూన్ 11: శాంతి, సామరస్య పరిస్థితులు ఏర్పడాలని శ్రీ చవన్ చేసిన విజ్ఞప్తిని ఆంధ్ర మహాజనసభ అధ్యక్షుడు శ్రీ శి. వి. సుబ్బారావు హర్షించి తెలంగాణా నాయకులు ఇందుకు అనుగుణంగా వ్యవహరి స్తారన్న తన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

తెలంగాణావారి ఎంతో త్వరితంగా వినవచ్చిం దని [illegible] తన అభిప్రాయాలను రూపొందించిందని ఆయన అన్నారు. కోస్తా ప్రజలు విషయాలన్నింటిని పరిశీలించి, అవ సరాలను, రాష్ట్ర భవిష్యత్తును రూపొం దించాలి, అందుకు ఇదితగిన సమయమని ఆయన అన్నారు.

ఆసవ- అరిష్టముల
నాణ్యతకు పేరొందిన
లక్షలాది ప్రజల ప్రశంస లందిన
వకో వారి
ఆయుర్వేద మందులు
అన్నిషాపులలో దొరకును
సీతారామ జనరల్ స్టోర్సు
విజయవాడ-1. సికింద్రాబాదు-3

వాయిదాలలో ట్రాన్సిస్టర్లు



ప్రపంచ ప్రసిద్ధి చెందిన "నేషనల్" (జపాన్ మోడల్) నెలకు రు. 5 వాయిదా పద్ధతిపై ఇపుడు ఇండియాలో కూడ లభిస్తున్నవి. ప్రతి పట్టణానికి, గ్రామానికి పంపవచ్చును.

SONEO India
P.B.No. 1142 (5) Delhi-6

దేవదారు నూనె
వాతరోగాల గురించి జ్ఞాపకం
ఎల్లప్పుడు "ప్రకాశ్"
మాత్రమే వాడండి. అది ఒక్కటే
నమ్మకమైన బ్రాండ్.
వివరములకు
ప్రకాశ్ జనరల్ ఏజన్సీస్,
12 ఏలింగిచెట్టి వీధి, మద్రాసు—1
Phone: 27340. Grams: "PINE OIL".
బ్రాంచీలు: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, హోషియార్ పూర్ (పంజాబ్).

డిస్ట్రిబ్యూటర్లు
మరియు అనుభవజ్ఞులైన
రిప్రెజెంటేటివులు కావలెను

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోని అన్ని పట్టణాలలో సైకేరియా, కుష్టు, లుకోడెర్మ, పెప్టిక్ అల్సర్లు, పాముకాటులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మందులకు డిస్ట్రి బ్యూటర్లు, రిప్రెజెంటేటివులు కావలెను. కలకత్తా—25, 36—బి, ఎస్.పి.ఎం. రోడ్, పి. బెనర్జి, సేల్స్ ప్రమోషన్, మేనేజరుకు వ్రాయండి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

టెండరు నోటీసు

(ట్రిప్లికేట్‌లో సీల్డు టెండర్లు దిగువ సంతకముదారుచే 30—6—69 ప. 12.00 గం. ల వరకు తీసుకొనబడి అదే రోజు సా. 3—00 లకు హాజరైయుండగోరు టెండరుదార్ల లేక వారి అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమున తెరువబడును. టెండరు కవరు వివాద'' ... ... ఉప్పు సంసరాకు టెండరు, పూర్తి ధరావత్తు సొమ్ముకు ... తేదీ డిమాండు డ్రాప్టు నం. ... చేర్చబడినది. బోర్డు వారి చెల్లుబడి షరతులు అంగీకరించ బడినవి.'' అని వ్రాయబడవలెను.

కావలసిన ఫోర్మాట్లను, వివరములను ఇత్యాది టెండరు స్పెసిఫికేషను కాపీలు రు. 5—15 లు నగదుగా గాని, చీఫ్ ఎక్కౌంట్సు ఆఫీసర్, ఎక్స్పెండిచర్, ఆం. ప్ర. స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్, నెల్లూరు పేర మని యార్డరు ద్వారాగాని చెల్లించి 9—6—69 నుంచి 30—6—69 వరకు పని దినముల లో ఏ దినమున నైనను దిగువ సంతకముదారు వద్దనుంచి పొందవచ్చును. స్పెసిఫికేషన్ ఖరీదు క్రింద చెల్లించిన మొత్తమును ఏ పరిస్థితులలో నైనను వాపసు చేయబడదు. ధరావత్తు సొమ్ము పూర్తి మొత్తమునకు డిమాండు డ్రాఫ్టు చేర్చబడనట్టి, టెండరు కవరు మీద ధరావత్తు సొమ్ము డిపాజిట్టు చేర్చ బడినట్లు, బోర్డువారి చెల్లుబడి షరతులు అంగీకరించ బడినట్లు వ్రాయబడని టెండర్లు తెరువబడకుండ త్రిప్పి పంపబడును.

తంతిద్వారా పంపు కొటేషన్లు అంగీకరింప బడవు. ధరావత్తు సొమ్ము డిపాజిట్టు క్రింద చెక్కులు, పోస్టల్ ఆర్డర్లు, మని యార్డర్లు అంగీకరింప బడవు.

దిగువ సంతకందారు ఏ టెండరునుగాని, అన్నిటిని గాని ఏట్టి కారణములు తెలుప కుండ నిరాకరించుటకు హక్కు రిజర్వుచేసి యున్నారు.

వై. ఎస్. కె. మూర్తి,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
పోస్ట్ : 398 ఆపరేషన్స్, నెల్లూరు.
Grams: 'NELENGER'

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ బహుళ త్రయోదశి
1969 జూన్ 12 గురువారం
బహుళ త్రయోదశి ఉ. 10—32 వరకు
భరణి ప 10-27 వరకు
వర్జ్యం: ప 11—18 నుం 1—1 వ

ఇచ్ఛానుసారముగా శరీరం మార్పు

అతిమానస చైతన్య సిద్ధి పొందినవానికి మృత్యువు వశమై వుంటుంది. అనగా, దేహాన్ని మార్చుకోవాలనుకుంటే అతడు తన ఇచ్ఛానుసారంగా మార్చుకోగలడు. వేల కొలది సంవత్సరాలు అదే శరీరంలో నివసించాలనే నిర్బంధమేమీ అతనికి లేదు. ఉంటే, అదీ ఒక బంధమే అవుతుంది. కాని, కావాలనుకుంటే అతడు ఎంతకాలమైనా అదే శరీరంలో జీవించగలడు.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1969 జూన్ 12

కేంద్రం గుర్తించవలసిన విషయం

తెలంగాణా వ్యవహారం మీద, కేంద్ర మంత్రివర్గం ఈ వారం లోనే ఒక నిర్ణయానికి రాగల అవకాశాలు అంతగా కన్పించడం లేదు. హోం మంత్రి శ్రీ చవన్ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధిని కాబూల్‌నుంచి తిరిగి వచ్చినవెంటనే కలిసి తెలంగాణా వ్యవహారానికి సంబంధించి గ్రహించిన విషయాలను వివరించారు. మంత్రిమండలికి శ్రీ చవన్ సమర్పింపవలసిన నివేదిక సిద్ధమై వున్నప్పటికీసీ, మంత్రిమండలి నేడో రేపో సమావేశమై శ్రీ చవన్ నివేదిక దృష్ట్యా తెలంగాణా వ్యవహారాన్నిపున పరిశీలించినా, తిరిగి తెలంగాణా నాయకులతో చర్చలు జరిపి గాని ప్రధానమంత్రి ఒక నిర్ణయానికి రాకపోవచ్చు. తెలంగాణా నాయకులతో తిరిగి సంప్రదింపులు జరుపగలమని హోంమంత్రి శ్రీ చవన్ తెలంగాణా ప్రజలకు చేసిన విజ్ఞప్తిలో సూచించారు. కనుక రాష్ట్ర మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడంగాని, రాష్ట్రపతి పాలనను విధించడంగాని ఇవాళ రేపట్లో జరిగే అవకాశం లేదనే భావింపవచ్చును.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి పార్లమెంటులో అష్టసూత్ర పథకాన్ని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ తెలంగాణా సమస్య స్వభావం పూర్తిగా మారిపోయింది.అప్పటి అష్టసూత్ర పథకం అడుగున పడి పోయింది. శ్రీ భార్గవ, శ్రీ వాంచూ కమిటీల సంగతే అందరూ మరిచి పోయినట్లు కన్పిస్తుంది. తెలంగాణ ప్రజాసమితి నాయకులు రాష్ట్రపతి పాలన ఏర్పడేవరకు ఆందోళన సాగించగలమనీ, ప్రత్యేక రాష్ట్రం మీదనే కేంద్రంతో చర్చలు జరుప గలమనీ ప్రకటనలు చేస్తూ, స్వంత వరకూ, కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోనకపోతే, పరిస్థితులలో మార్పు వుండదని సరిగదా, క్రమంగా విషమించే ప్రమాదంకూడ వుంది.

తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేక రక్షణలను కోరడంలో తప్పులేదు. తెలంగాణా మిగులు నిధుల లెక్కలు తేల్చి, ఆ మొత్తాన్ని తెలంగాణా అభివృద్ధికి వినియోగించాలని కోరడం న్యాయమే. అయితే, ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి చెందినవారు కొందరు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అధికారం కొరకు ఆందోళన చేయడం సమంజసం కాదు. సమర్ధనీయం కాదు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ విధానాలను మేము సమర్ధించడం లేదు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వవలసిన అవసరం లేదని మేము వాదించడంలేదు. రాష్ట్రపతి పాలనను విధించక తప్పని పరిస్థితి ఏర్పడలేదని మేము పేర్కొనడం లేదు.

ఒక ప్రాంతానికి చెందిన కొందరు హింసా పద్ధతులో లక్ష్యాన్ని సాధించడానికి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టమని కోరడం రాష్ట్రంలోని అధిక సంఖ్యాకులపట్ల అపచారం చేసినట్లు అవుతుందనే మేము ప్రజాసమితి నాయకులకు వివరిస్తున్నాము. శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వము ఒక్క తెలంగాణా సమస్యను పరిష్కరించడంలోనే గాదు, ఇతర ప్రాంతాల పరిస్థితులను మెరుగుపరచడంలో కూడా విఫలమైనది. ముఖ్యంగా ఒక సంవత్సరంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రధాన సమస్యల విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన విధానాలను అనుసరింపలేక పోయినది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన పరిశ్రమలు ఒకటొకటే జారిపోతూ వుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఇటీవల క్రిందటి అయిదారు మాసాలతో కనీసం శాంతి భద్రతలనైనా కాపాడలేక పోయింది.

ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ విషయంలో అన్ని ప్రాంతాల అభిప్రాయాలను కేంద్రం గమనించవలసి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలచుకుంటే, ఇప్పటి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రపతి పాలనను విధించే పని లేదు. రాష్ట్ర సమైక్యత కోరకైతే నే కేంద్రం తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని పొందగలమంత్రివర్గాన్ని ఏర్పాటు చేయుడానికి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మంత్రివర్గంలో మార్పులు తీసుకురావడానికి రాష్ట్రపతి పాలనను విధించవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవికి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇవ్వగానే పరిస్థితులను చక్కబెట్టగల మంత్రివర్గం ఏర్పడే అవకాశం లేదని, కనుక కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకూ రాష్ట్రపతి పాలనను విధించాలని వాదిస్తే, ఆ వాదన బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనే కోరికను బలహీన పరుస్తున్నదని గుర్తించవలసి వుంటుంది. అంతే కాదు, డాక్టర్ చెన్నారెడ్డి ఈ వారం చేసిన ప్రకటనలలో శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వుండటం, వుండక పోవడం, అంత ప్రధాన విషయంకాదని అన్నారు.

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయడానికి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడం, రాష్ట్రపతిపాలనను విధించడం అనవసరమని 1953 వ సంవత్సరంలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణం,1956 వ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనంతరం బొంబాయిరాష్ట్ర విభజన జరిగిన సందర్భాలను గమనించితే స్పష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ విభజన జరగరాదని గట్టిగా వున్నందున, రాష్ట్ర సమైక్యతను రక్షించడానికి మంత్రివర్గం మార్పు అవసరమైతే అందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గం మార్పువల్ల రాష్ట్ర సమైక్యతనురక్షించే అవకాశం వున్నదనే రాష్ట్రంలోని అధిక సంఖ్యాకులు భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అంతత్వరగా తీసుకోవలసి వుంటుంది. ఇప్పటికే నాయకులమధ్య ఏర్పడిన ద్వేషాలు, వైషమ్యాలు ప్రజలలోకి పాకుతూవున్నవి. ఇవి ప్రజల్లోనూ ప్రబలమైతే, సమైక్య ఆంధ్రరాష్ట్రాన్నినిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం వుండదు. రాష్ట్ర సమైక్యత నిలిస్తేనే సమైక్య రాష్ట్రం నిలుస్తుంది. కేంద్రం ఈ విషయం గ్రహించాలి.

నిన్నటి సంపాదకీయంలో స్పష్టం చేసినట్లు కాలహరణం అత్యంత ప్రమాదకరం. వృథా చేయడానికి కాలం కూడా తగినంత లేదు. ఇంత వరకూ ఒక్క రాష్ట్రప్రభుత్వమే ఈ పరిణామాలకు బాధ్యత వహించితే, ఇక జరిగే సంఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది.

చైనా వైఖరిలో మార్పు

భారతదేశంలోని నక్సలైట్లకు చైనా ఆర్థిక సహాయం కొంత తగ్గిందని కేంద్ర హోంశాఖ స్టేటు మంత్రి శ్రీ వి. సి. శుక్లా ప్రకటన, కాబూల్, ఖట్మండ్ విందులకు చైనా దౌత్య ప్రతినిధులు హాజరైనారన్న వార్తలు చైనా వైఖరిలో కొంత మార్పు వచ్చివుంటుందనే అభిప్రాయానికి కొంత ఆధారం కల్పిస్తున్నవి.

పెకింగ్ వైఖరిలో ఈ మార్పు ఆకస్మాత్తుగా రాలేదు.చైనా—రష్యా సరిహద్దు సంఘర్షణలుప్రారంభం కావడం, పాకిస్తాన్‌తో మాజీ విదేశాంగమంత్రి సుబ్బో తంత్రం విఫలం కావడం, పెకింగ్ విధానంలో మార్పు రావడానికి ప్రధాన కారణాలు అయి వుండవచ్చును. రష్యా—చైనా సరిహద్దు సంఘర్షణలలో భారత ప్రభుత్వం తటస్థంగా వుండలేదు. మాస్కోను రష్యాను సమర్ధించడం జరిగింది. తరువాత చైనా ఆధిక్యేషణ తెలిపినప్పటినుంచీ ప్రభుత్వం ఈ తగాదాలో ఎక్కువ ఆసక్తి చూపడం మానివేసింది.

చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికై సంప్రతింపులు సాగించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ప్రకటించారు. ఈ ప్రకటనతోపాటు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత ప్రభుత్వ వైఖరికూడా చైనా ఆలోచనలకు అనుగుణంగా వుండివుంటుంది. ఈ కారణాలన్నింటి వల్లనూ, ఇరుగు పొరుగు దేశాలలో భారత దేశంపట్ల ద్వేషభావం కల్గించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంవల్లనూ, పెకింగ్ నాయకులకు వెనుకటి అమిత్ర విధానాన్ని వదులుకొనడం ప్రయోజనకరమనే అభిప్రాయం కలిగివుంటుందేమో. భారతదేశం చైనా ఆంతరంగిక వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం కల్గించుకోలేదు. కల్గించుకునే ఆలోచనకూడా లేదు.

1962వ సంవత్సరంలో ఆకారణంగా దురాక్రమణ జరిపి చైనా భారతదేశంతో శత్రుత్వాన్ని తెచ్చుకున్నది. ఇప్పటి కింకా భారతభూభాగాన్ని ఆక్రమించుకుని వున్నప్పటికీ భారతప్రభుత్వం చైనా ఏకపక్షంగా చేసిన కాల్పుల విరమణ ప్రకటనను గౌరవించింది. ఈ భూభాగాన్ని పొందడానికి భారతదేశం ఇంతవరకూ ఎట్టి సైనిక చర్యలనూ తీసుకోలేదు. చైనా తిరిగి మైత్రి సంబంధాలను ఏర్పరచుకొన దలిస్తే భారత ప్రభుత్వ విధానం అందుకు అనుకూలంగానేఉంది. చైనా ఏకపక్షంగా కాల్పులను విరమించినట్లే, భారత భూభాగంనుంచి కొలంబో ప్రతిపాదనల ప్రకారం, వైదొలగితే సరిహద్దు నిర్ధారణకు సంప్రదింపులను వెంటనే ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది.

ఈ లోపున భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్గించుకునే పాత విధానాన్ని విరమించుకోవలసి వుంటుంది. భారతదేశంలో నక్సలైట్లవల్ల కాగల దేమీ లేదని పెకింగ్ నాయకులు గ్రహించి వుండవచ్చును కూడా. కనుక పెకింగ్ నాయకులు—భారత ప్రభుత్వంతో ముందు దౌత్యస్థాయిలో సంప్రతింపులు ప్రారంభించితే అన్ని సమస్యలనూ సమావేశాల్లోనే సామరస్యముతో, సుహృద్భావ వాతావరణంతో పరిష్కరించుకోవచ్చును. ఇటీవల కన్పించిన మార్పు ఎంతవరకు వుంటుందో భారతదేశం శ్రద్ధగా గమనిస్తూ వుండటం మాత్రం అవసరం.

కెనడా - చైనాలమధ్య దౌత్యసంబంధాలకై త్వరలో చర్చలు

ఆస్లో, జూన్ 11: కెనడా— చైనాలు దౌత్య సంబంధాలు ఏర్పరచుకోనే విషయంపై చర్చలు జరపనున్నవని కెనడా విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ మిచెల్ షార్ప్ నిన్న వెల్లడించారు.

ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటయితే కెనడాకు నేషనలిస్ట్ చైనాతోగల దౌత్య సంబంధాలు రద్దవుతాయని శ్రీ షార్ప్ అన్నారు.

నార్వేలో రెండు రోజుల పర్యటన అనంతరం పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ చర్చలకు ఇంతవరకు తగిన ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదనీ, పెలింగ్‌తో చైనా దౌత్యోద్యోగులతో చర్చలు జరపటానికి తాను సిద్ధంగా ఉన్నాననీ శ్రీ షార్ప్ చెప్పారు.

కెనడా చైనాను గుర్తించినట్లయితే ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రవేశం విషయంలో కెనడా వైఖరి మారవచ్చుని శ్రీ షార్ప్ సూచించారు.

కెనడా ప్రభుత్వం తన విదేశ, రక్షణ విధానాలను పునఃపరిశీలిస్తున్నదనీ, చైనాతో దౌత్య సంబంధాలపై చర్చలు అందులో ఒక భాగమనీ శ్రీ షార్ప్ తెలియజేశారు.

చిరుతపులుల ప్రదర్శనకు కొత్త ఏర్పాట్లు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

అహమ్మదాబాద్, జూన్ 11: సర్వసాధారణంగా జంతు ప్రదర్శన శాలల్లోను, సర్కస్‌లలోనూ బోనులలోని క్రూర మృగాలను మనుష్యులు చూస్తూ ఉంటారు. కాని గుజరాత్‌లో చిరుతపులులు బోనులో ఉన్న మనుష్యుల్ని చూస్తాయి. ప్రస్తుతం నిర్వహించబడుతున్న సింహాల ప్రదర్శన' అనంతరం జరిపే చిరుతపులుల ప్రదర్శన''లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏర్పాట్లలోని విశేషం ఏమిటంటే మనుష్యుల్ని బోనులో ఉంచుతారు.

గిర్ అడవులలో రామన్న 6 శేక 8 మాసాలలో ఈ చిరుతపులుల ప్రదర్శన జరుగగలదని రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ పరమానందఓజా చెప్పారు.

నిర్మానుష్యంగా, భయంకరంగా తయారైన నేటి మన రాజధాని వీధులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రస్తుతం హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా, మహాభయంకరంగాగోచరిస్తున్నది. ఎక్కడ ఏ కల్లోలాలు జరుగుతాయో, ఎప్పుడు గూండాలు విరుచుకు పడతారో, పోలీసులు ఎప్పుడు కాల్పులుజరుపుతారోనన్నభయాందోళనలు ప్రజలలో గూడు కట్టుకున్నవి.

ఇక ఇక్కడ రోడ్లకు అడ్డాలు పెట్టడం ఒక కళగా తయారైంది. అల్లరిమూకలు టెలిఫోన్ స్తంభాలను సమూలంగా పెకలించివేసి, అడ్డంగా పంచో, ఏవోఅడ్డాలు పెట్టి, సిమెంటుతో చేసిన కాంక్రీట్ కుండీలను తీసుకువచ్చి కాలలోరోడ్లకు అడ్డాలు పెడతారు. ఇక ఆవీధిలోపోలీసులు గాని, అగ్నిమాపకదళ సిబ్బందిగాని ప్రవేశించే వీలుండదు.

అంటే పోలీసులు అప్రమత్తంతో లేరని కాదు. దుండగులు ఏటెలిఫోన్ స్తంభాన్ని పంచినపుడో, దేనికైనా నిప్పు పెట్టినపుడో పోలీసులు అక్కడికొద్ది దూరంలో ఉండికూడా ఏమీ చేయలేదని ప్రజల ఫిర్యాదు. ఒక ఇంజనీర్ ఇంటి టెలిఫోన్ తీగెలను తెంచివేస్తున్నా ఆయన మౌనంగా చూస్తూ పూరుకోవడం తప్ప ఏమీ చేయలేదు. ఏమిటందుకు అభ్యంతరం చెప్పితే దని అంటే ఆయన నాట్ల నావిని పడతారు గనుక అనిసమాధానం ఇచ్చారు.

ఇక ఆయన భార్య రాత్రిళ్లు పల్లని గాలి ఎలావుంటుందో కొన్ని నెలలనుంచి తనకు తెలియదని అన్నది. హైదరాబాద్, జంట నగరాలు ఎలామామూలుగా సల్లని ప్రదేశాలే. కాని రవుడిలక. భయపడి వారు తమ కిటికీ తలుపులను గట్టిగా బిడాయించి కూర్చుంటున్నారు. ఇక పల్లసిగాలి ఎక్కడినుంచి వస్తుంది?

దీని కంతకూ కారకులు ఎవరు అంటే గూండాలు అని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అంటారు. ఇంత వరకు ఆయన ఈ తెలంగాణాఆందోళనను శాంతి భద్రతల సమస్యగా భావిస్తూ వచ్చారు.

ఆదిలో ఈ ఆందోళన విద్యార్థుల చేతుల్లో వుంది. పిమ్మట రాజకీయనాయకుల చేతుల్లోకి పోయింది. తెలంగాణా ప్రజా సమితి రూపురేఖలు దిద్దుకొని యత్నించింది. ఆందోళన సమయంలో మొదట అవలంబించిన వైఖరి దారుతప్పి ఏ పరిణామాలకు దారి తీసింది. ప్రభుత్వం ఏమీ చేయలేదని, తెలంగాణా పోలీసులు కూడా పట్టించుకోరని తెలియగానే ఒక్కసారిగా గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు రంగంలోకి దూకారు. కళాశాలలో శాంతి భద్రతలు ఎదు నెలల పై నుంచి మూతపడ్డాయి. జరుపబోవారి కిదోక వార్త కావచ్చు. కాని తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, తెలంగాణ అభివృద్ధి, మిగులు నిధులసమస్యలు ఒక్కసారిగా ఎలా తల ఎత్తినవో ఎవరికీ తెలియదు.

తెలంగాణా మంత్రులు, తెలంగాణా ప్రాంతీయ సంఘం, తెలంగాణ అధికారులున్నారు. మరి ఇంతకాలం వీరంతా ఏం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నకు ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకత్వం వహించడానికి రాష్ట్రమంత్రివర్గంనుంచి రాజీనామా చేసిన శ్రీ కొండా లక్ష్మణ్ సమాధానం చెప్పారు.

ఈ సమస్యలు గత 9 సంవత్సరాల నుంచి రాష్ట్ర మంత్రివర్గం దృష్టిలోకి అడపాదడపా వచ్చినాయనీ, కానిఫలితం మాత్రం శూన్యమని ఆయన చెప్పారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వేలాది ఉద్యోగాలను ఆంధ్రులకు ఇస్తున్నందుకు తెలంగాణా యన్. జి. ఓ. లు నిరసన తెలుపగా, ఆవిషయాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. కాని నేటి వరకు ఒక్కరి కేసుకూడా తేలలేదు. కాగా ఈలోగా ఆంధ్రులు చేపట్టిన తెలంగాణా ఉద్యోగాల సంఖ్య మాత్రం 12 వేలకు పెరిగింది అని శ్రీ లక్ష్మణ్ అన్నారు.

పరిస్థితి ఎంత విషమంగా తయారైందంటే ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వోద్యోగులు ఒకరినొకరు ద్వేషంతో వ్యవహరిస్తూ కలిసి పనిచేయడం కూడా దుర్లభం అయింది. సమయం మించి పోకముందే తాను కేంద్రాన్ని హెచ్చరించ గోరానని, కాని ప్రధాని, ముఖ్యమంత్రి మాటలను తప్ప విశ్వసించలేదని శ్రీకొండా లక్ష్మణ్ చెప్పారు.

ఇక తెలంగాణా ప్రాంతీయ సంఘం నివేదికలు రహస్య పత్రాలు గనుక తొలగింపు విరసనల సంగతి ప్రజలకు తెలియదని శ్రీ లక్ష్మణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అవతరించి 13 సంవత్సరాలైనాకూడా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల మధ్య భావ సమైక్యత కొరవడి, ఆరెండూ రెండువేర్వేరు ప్రాంతాలుగానే వున్నాయి. అయితే తెలంగాణా నాయకులు తమకు ప్రత్యేక రక్షణలకై పట్టుబట్టి పరిస్థితులను క్లిష్టంచేశారని ముఖ్యమంత్రి అంటారు.

ప్రస్తుతం కార్మికులు, షాపుల యజమానులు మొదలైన వారు ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందే తమ జీవితం బాగున్నదని భావిస్తున్నారు. ఆంధ్రులు హైదరాబాద్ రావడంతో జీవనవ్యయం పెరిగిందని వారు భావిస్తున్నారు. అయితే గత దశాబ్దిలో హైదరాబాద్ అభివృద్ధి చెందలేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తారు. కొత్త పరిశ్రమలు ఏర్పడలేదా? దక్షిణ మధ్య రైల్వే ఏర్పడలేదా? ఇందుకు తెలంగాణా ప్రజా సమితి నాయకులలో ఒకరి సమాధానం అవును. అవన్నీ వచ్చాయి. వాటితో జీవనవ్యయం పెరిగింది అని. ఇంతులో విచిత్రం ఏమంటే పైన పేర్కొన్న ప్రయోజనాల సంగతి ప్రజలకు తెలియదు.

ఇక కాంగ్రెస్‌కు రాష్ట్ర శాసనసభలో అధిక సంఖ్యాబలం వుంది. కాని సమస్య పరిష్కారానికి అది తోడ్పడలేదు. గత కొద్ది వారాలలో ప్రజల మధ్యకు వెళ్లి వారికి నచ్చచెప్పడానికి ఒక్క ప్రయత్నం జరగలేదు. ఒక్క సభ జరగలేదు.

ఇక ప్రజల బాధలు వర్ణనాతీతం. రాత్రిళ్లు కర్ఫ్యూ, పగలు లాఠీలతో పోలీసుల కావలా. పాలు, కిరసిన్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకోడానికైనా వీలులేదు. ఈ ఆందోళనవల్ల ట్రక్కులలోద్దీ పండ్లు అలాగే గుట్టలుగా పడివున్నారు.

నాయకత్వంలోనే విభేదాలు కనిపించడంతో నానాటికీ ప్రజలలో ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోని నిర్లిప్త వైఖరి ఏర్పడింది. మైళ్లకొద్దీ గోడలపై నినాదాలు వెలిశాయి. అందులో కొన్ని నినాదాలు అత్యంత హేయమైనవి.

ప్రధాని, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని గుడ్డిగా బలపరుస్తున్నారని ప్రజలలోను, నాయకులలో కూడా కోపం వుంది. కాని శాసనసభ్యులలోను, ప్రదేశ్ కాంగ్రెస్ సంఘంలోను బలం వున్నపుడు ఆయనను తొలగించడం ఎలా? ఇందుకు శ్రీ కొండా లక్ష్మణ్ ఒక వ్యక్తి అధికారంలో వున్నంతకాలం ఆతనికి అండదండలుంటాయని సమాధానం. నేను రాజీనామా చేసినపుడు నలుగురు తెలంగాణా శాసనసభ్యుల అండదండలు నాకున్నవి. కాని ఇపుడు మొత్తం 73 మంది శాసనసభ్యులలో 27.మంది బలం వుంది. అందులో ఇంకా ఎక్కువమంది బలం కూడా సమకూరుతుంది అని అన్నారాయన.

కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్ హైదరాబాదులో ప్రతినిధి వర్గంతో చర్చలు జరిపిన తొలిరోజున రాష్ట్రపతి పాలనను విధించాలనే అభ్యర్థన వినిపించింది. ఇది కొద్దిరోజులలో సాధ్యమా అనిప్రశ్నించగా అందుకు డాక్టర్ చెన్నారెడ్డి కేంద్రం ఇన్ని నెలలు ఏమీ చేయనందుకు ఒరిగిందేమిటి అన్నారు.

ప్రభుత్వంలో విశ్వాసం లేనపుడే ఇపుడున్న సమస్య. ఇపుడున్న ప్రభుత్వం బలప్రయోగంతో ఆందోళనను అణచివేసేది సంటున్నది. కాని అపని చేయలేకపోతున్నది. ఆందోళన విద్యార్థుల చేతుల్లోనుంచి రాజకీయ నాయకుల చేతుల్లోకి వారి అసలు మొత్తం ప్రాంతానికే ముప్పుగా తయారైంది. రాజకీయ ప్రయోజనాలకై ఆందోళనకు దిగరాదని యన్. జి. ఓ. లతో కొందరు పోరాటమారి ఒప్పించి గారు. కార్మికులు, ఉపాధ్యాయులు కూడా రంగంలో దూకుతున్నారు.

రాష్ట్రపతి పాలన విధించాలని కోరడానికి గల కారణం అందువల్ల ఉద్రేకాలు చల్లబడి సమస్యల పరిశీలనకు వీలుచిక్కుతుంది. ఆందోళనను గనుక రద్దుచేస్తే ప్రభుత్వం తమపైన, ఆందోళనలో పాల్గొన్న ఇతరులపైన విరుచుకుపడుతుందని తెలంగాణా ప్రజాసమితి నాయకులు భయపడుతున్నారు. వారు ముఖ్యమంత్రిని విశ్వసించరు.

శ్రీ చవన్ను హైదరాబాద్‌లో రెండవ రోజున కలుసుకున్న అనేకమంది రాజకీయ నేతలలో కొందరు మహిళలు కూడా వున్నారు. శ్రీ చవన్‌తో చర్చలుముగించి బయటకు వస్తూ ఆ మహిళలలో ఒకరు తిరిగి శాంతిని నెలకొల్పడంలో ఆయన కృతకృత్యులు కాగలరా— అని ప్రశ్నించారు.

ఏమైనప్పటికి శ్రీ చవన్ హైదరాబాదునుంచి బయలుదేరే ముందు ప్రత్యేక తెలంగాణా కోర్కెతోపాటు అన్ని సమస్యలను కూలంకషంగా చర్చించగలనని చెప్పి నాయకులలో ఒక విశ్వాసాన్ని కలిగించారు. అయితే దేనికైనా ముందు ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించడం అవసరమని కూడా ఆయన ఒక షరతు పెట్టారు.

అయితే కాలహరణం జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఏదైనా కొత్త యత్నం ప్రారంభించడానికే ప్రస్తుత సంక్షోభపరిస్థితిని నివారించడం సాధ్యం కాదు. శ్రీ చవన్ ఇదంతా గ్రహించారు. కాని ఆయన ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని బయటపెట్టే వీలులేదు. అయితే మొత్తంమీద పరిస్థితులు క్రమక్రమంగా తయారైనవని మాత్రం ఆయన గ్రహించారు.

తెలంగాణా నాయకులు ప్రత్యేకరాష్ట్రం తప్ప మిగతావేవీ తమను సంతృప్తిపరచవని బాహాటంగా అంటున్నప్పటికీ హైదరాబాదులో కొన్ని తీవ్రమైన వార్తలు చేస్తూ, రాష్ట్ర సమైక్యతా రక్షణకు వారు అంగీకరించే సూచనలు కనవస్తున్నవి. సమస్య పరిష్కారం వెంటనే కాకపోయినా, ఒక పరిష్కారాన్ని అనుగొనడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం అవసరమనే సూచన కూడా వినవచ్చింది. కేంద్ర మంత్రివర్గం శ్రీ చవన్ చెప్పిన అంశాలను పరిశీలించిన పిమ్మట ఇక సమస్య అంతా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చేతులలోనే వుంది. అధిష్ఠానవర్గం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు తేయడానికి సిద్ధపడుతుందా?

"అలా చేయు పోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వుండదు" అంటున్నారు తెలంగాణా నాయకులు.

చేవెళ్ల బ్లాక్‌లో శిశు సంక్షేమ కార్యక్రమం

నెదర్లాండ్స్ సంస్థ సహకారంతో నిర్వహణకు హేగ్‌లో ఒప్పందం

న్యూఢిల్లీ, జూన్ 11 : హైదరాబాద్ సమీపాన గల చేవెళ్ల సమితిలో ఒక శిశు సంక్షేమ పథకం నిర్వహించడానికి భారత ప్రభుత్వానికి, నెదర్లాండ్స్ శిశుసంక్షేమ సంస్థకూ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

శిశు పోషణ, సంరక్షణ, ఆరోగ్యం, విద్య, 16సంవత్సరాల కంటె తక్కువ వయస్సుగల వారికి సాంఘిక, ఆర్థిక పరిస్థితుల ప్రభావం, మున్నగు విషయాలపై ఈ పథకం క్రింద పరిశోధన జరుగుతుంది. మొదటిసంవత్సరంలో 6 సంవత్సరాల కంటెతక్కువ వయస్సుగల బాలలపై ప్రత్యేక కృషిజరుగుతుంది. శిశుసంక్షేమ రంగానికి సంబంధించిన అన్ని విషయాలలోను చేవెళ్ల సమితిలో ఇప్పుడు ప్రయోగాత్మక పరిశీలనలు జరుపుతారు. ఈ పరిశీలనల ఫలితాలను అనుసరించి నాలుగు సంవత్సరాల తరువాత ఒక శిక్షణా పథకం అమలు జరుపుతారు. దీనిమూలంగా శిశుసంక్షేమ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లోని చేవెళ్లలో జరిగిన కృషి, దేశంలోని ఇతర ప్రాంతాలవారికే కాక, విదేశాలలోని వారికి కూడా మార్గదర్శకంగా ఉండగలదు.

చిత్తూరుజిల్లాలో 117 గ్రామాలకు విద్యుచ్ఛక్తి

తిరుపతి, జూన్ 11:చిత్తూరు జిల్లాలో 1968—69 సంవత్సరంలో 117 గ్రామాలకు రు. 86.17 లక్షల వ్యయంతో విద్యుచ్ఛక్తి సౌకర్యం కల్గజేయబడింది. ఆ సంవత్సరంలో వ్యవసాయ పంపుసెట్లకు 3,712 కనెక్షన్లు ఇవ్వబడ్డాయి.

1969—70 సంవత్సరంలో గ్రామీణ విద్యుద్దీకరణకు రు. 12.67 లక్షలు ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. ఇందువలన 34 గ్రామాలకువిద్యుచ్ఛక్తిసౌకర్యంకలుగగలదు.

గణపవరంలో హత్య

తాడేపల్లిగూడెం, జూన్ 11 : గణపవరంకు చెందిన అడబాల పరశురామయ్య అను నాతడు కోపంతో పేరన్న అను వానిని నే 29 వ తేదీన బాకుతో పొడిచి హత్యచేసినట్లున్నూ, ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకునేందుకు తన్ను తాను పొడుచుకోగా అతనిని ఏలూరు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు సర్కిల్ ఇనుస్పెక్టరు శ్రీ పి. శ్రీహరిరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లునూ తెలియజేయుబడింది. (మ. వి.)

విమాన సర్వీసుల నిర్వహణ

ఇండియా, ఇరాన్ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 11 : విమాన సర్వీసులను నడిపే విషయమై ఇండియా, ఇరాన్‌ల మధ్య నిన్నటినుండి చర్చలు ప్రారంభమైనవి. భారత, ఇరాన్ దేశాల మీదుగా ఇతర దేశాలకు వెళ్ళు అంతర్జాతీయ సర్వీసుల విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇండియానుండి టెహరాన్ మీదుగా న్యూయార్క్‌కు వారానికొకసారి అదనపు సర్వీసును నడపడానికి ఎయిర్ ఇండియా సంస్థ అనుమతి చెందుతున్నది.

ఆగ్రాలో శతాధిక వృద్ధుని మృతి

ఆగ్రా, జూన్ 11: ఆగ్రాలోని శతాధికుడు [illegible] నేడు మరణించారు. మరణించే నాటికి ఆయన వయస్సు 116 సంవత్సరాలు.

ఆగ్రాలోని అత్యంత వృద్ధ పౌరుడుగా శ్రీ [illegible] ఈ సంవత్సరం హోలీ ఉత్సవాల సమయంలో సన్మానం జరిగింది.

కోస్తా జిల్లాల్లో నూనెగనుల అన్వేషణ

విశాఖపట్నం, జూన్11:కోస్తా ప్రాంతంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఒంగోలు తాలూకాలోను, గత నాలుగు సంవత్సరాలుగా ఏవో, సహజవాయువుల కమిషన్‌కు చెందిన ఒక బృందంవారు నూనెగనులకోసం భూగర్భ పరిశోధన జరుపుతున్నారని ప్రస్తుతం ఇక్కడకు 25 మైళ్ల దూరంలోగల అనకిగడ్డలో బస చేసిన ఈ బృందం నాయకుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడు శ్రీ పి. ఎస్. చెట్టి ఏలన తెలుపుతున్నారు.

ఈ బృందంవారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అధికశ్రద్ధ చూపుతున్నారనీ, ఇక్కడ వారి పరిశోధన ఫలితాన్నిబట్టి తర్వాతి నిర్ణయించిన స్థలాల్లో డ్రిల్లింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

చిత్రజగత్తు

మీరూరూ ఏదన్నా ఆందోళనలో చేరదూ ? ఏ రోజు కారోజు సుఖంగా గడిపోతుంది.

వర్గ సంఘర్షణలు తిరిగి తలఎత్తకుండా సత్వర చర్యలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన

ఇండోర్, జూన్ 11 : మధ్యప్రదేశ్‌లో వర్గ సంఘర్షణలు తిరిగి తలఎత్తకుండా నివారించడానికై రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నదని విస్తరా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్యాం చరణ్ శుక్లా చెప్పారు.

వర్గ సంఘర్షణలతో అట్టుడికే సాయంత్రాలాలో వసించేవారిపై సామూహికంగా జరిమానాలు విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన అన్నారు. ఈ విషయమై త్వరలో నిర్ణయం ప్రకటించబడగలదని ఆయన అన్నారు. కల్లోలిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించి వచ్చిన అనంతరం ఈ విధంగా చెప్పారు.

శిక్షార్హచర్యలే కాకుండా ఈ సంఘర్షణలు ఇక పెచ్చుపెరగకుండా దీర్ఘకాలిక ప్రాతిపదిక కొన్ని చర్యలు తీసుకోవలసి వుంటుందని, ఆయన అన్నారు.

న్యాయ విచారణ

వర్గ సంఘర్షణలపై న్యాయవిచారణలోని విచారణాంశాలు విస్తృత ప్రాతిపదికపై ఉండగలవని, సంఘర్షణలకు చెందిన అన్ని అంశాలపై పరిశీలన జరుగగలదని ముఖ్యమంత్రి శ్రీ శుక్లా తెలిపారు.

ఈ సంఘర్షణలకు, మూలకారణాలన్నిటికి దారితీసిన పరిస్థితులను న్యాయవిచారణలో నాయకత్వాన ఏర్పాటైన దర్యాప్తు కమీషన్ పరిశోధించగలదని ఆయన అన్నారు.

నగరంలో పరిస్థితి

ఇండోర్ నగరంలో నిన్న ఎటువంటి కల్లోలం లేక పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. జూన్ 11 వ తేదీన రాత్రి కర్ఫ్యూ వ్యవధి 3 గంటలకు తగ్గించినట్లు జిల్లా పోలీసు ప్రకటించారు. అంటే జూన్ 11 రాత్రి 10 నుండి 12 ఉదయం వరకు కర్ఫ్యూ ఉండగలదు.

ఆంధ్రవిశ్వవిద్యాలయ పరీక్షా ఫలితాలు

విశాఖపట్నం, జూన్ 11: ఆంధ్ర విశ్వవిద్యాలయం పి.యు.సి. పరీక్షా ఫలితాలు జూన్ 15వ తేదీన, మెట్రిక్యులేషన్ పరీక్షా ఫలితాలు జూన్ 16వ డిగ్రీ పరీక్షల ఫలితాలు జూన్ 25వ తేదీన ఇక్కడ విడుదల చేస్తారు. పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలు ఇంకా జరుగవలసి వున్నవి.

జాప్యం నివారించేందుకుగాను, పి.యు.సి. పరీక్షలలో విద్యార్థుల మార్కుల జాబితాలు, పరీక్షా ఫలితాలు ప్రకటింపబడిన కొద్ది రోజులలోనే పొందడానికి వీలుగా నేరుగా వారి వారి కళాశాలలకు పంపబడతాయనీ, మార్కులకోసం విశ్వవిద్యాలయాన్ని అభ్యర్థించవక్కరలేదని వైస్‌ఛాన్సలర్ శ్రీ ఎల్. బుల్లయ్య తెలియజేశారు.

మెట్రిక్యులేషన్ మార్కుల జాబితాలు అభ్యర్థులకు వెంటనే నేరుగా పంపబడతాయని కూడా ఆయన అన్నారు. (మ.వి)

ప్రావిడెంట్ ఫండ్ పథకం అభివృద్ధి

న్యూఢిల్లీ, జూన్ 11: 1967—68 సంవత్సరంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకంలో సర్వతోముఖమైన అభివృద్ధి కనపడింది. ఈ పథకంలోని సభ్యుల సంఖ్య, ఉద్యోగులు యజమానులు చెల్లించే వాటాధనం, పెట్టుబడులలో విశేషమైన అభివృద్ధి జరిగింది. పథకం 16 వ వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపరచబడినాయి.

ఆ సంవత్సరంలో మొత్తం ఆదాయం 174.99 కోట్ల రూపాయలు. 2,977 అదనపు సంస్థలకు ఈపథకం వర్తింపచేయబడింది. అదనంగాచేరిన సభ్యుల సంఖ్య 2.96 లక్షలు.

71 పరిశ్రమలలో చెల్లించవలసిన వడ్డీ రేటు 6¼ శాతం నుండి 8 కి పెంచబడింది. 17 రకాల పారిశ్రామిక సంస్థలకు పథకం అమలు చేయబడింది. పెట్టుబడులపై మొత్తం 13.84 కోట్ల రూపాయల వడ్డీ లభించింది. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు చెల్లించిన ప్రావిడెంట్‌ఫండ్ మొత్తం 96.32 కోట్ల రూపాయలు.

కమ్యూనిస్టు చైనాపై మాస్కో చర్చల్లో తీవ్రవిమర్శ

ఇదికమ్యూనిస్టుదేశాలకే ప్రమాదమని హెచ్చరిక

మాస్కో, జూలై 11— ప్రస్తుతం ఇక్కడ జరగుతున్న ప్రపంచ కమ్యూనిస్టుపార్టీల శిఖరాగ్ర చర్చలలో నిన్న అనేకమంది వక్తలు చైనా అనుసరిస్తున్న దుస్సాహస, రష్యా వ్యతిరేక విధానాలను నిరసించాయి. ఇంతవరకు ప్రసంగించిన 30మంది ప్రతినిధులలో రుమేనియామినహా అనేకదేశాలు చైనాను విమర్శించాయి.

ఈ విమర్శలను బట్టి చూస్తే చైనాతో … విధానాలను గురించి ఈ సమావేశం … ఏకతంలో రూపొందిస్తుందేమో అనే ఊహాగానాలు బయలుదేరినవి.

ఈ సమావేశానికి హాజరైన … చైనా ప్రసక్తి గాని, … పార్టీలపై విమర్శలు గాని లేవు. ఇంతవరకు ప్రసంగించిన ప్రతినిధి … ఆస్ట్రేలియా మినహా … విమర్శించారు. ఆస్ట్రేలియా ప్రాంతం … కొన్ని భాగాలకు ఆభ్యంతరం లిపింది.

నిన్న 'రెడ్ ఫ్లాగ్' పత్రిక ప్రస్తుతం చైనా నాయకుల రాజకీయం, సిద్ధాంత … ఆశయాలు, ప్రజావ్యతిరేక, లెనిన్ వ్యతిరేక ధోరణులను అలక్ష్యం చేయడం … అన్నది.

దీన్నిబట్టి చూస్తే చైనాపై విమర్శ … ప్రోత్సహించబడేవని పాశ్చాత్య పరిశీలకులు భావిస్తున్నారు.

హంగేరీపార్టీ విమర్శ

హంగేరీ పార్టీ ప్రతినిధి శ్రీ జనోస్ కడార్ కూడా నిన్న చైనాను విమర్శించడమేగాక … వాకియాపై నాజీ కూటమి దేశాల సైనిక చర్యను సమర్థించారు.

శ్రీ కడార్ 24 పేజీల ప్రసంగంలో … భాగాన్ని … కే ప్రత్యేకించారు.

బల్గేరియా నాయకుని హెచ్చరిక

మాస్కో, జూన్11: సోవియట్ యూనియన్‌పై చైనా దురాక్రమణ అన్ని కమ్యూనిస్టుదేశాల భద్రతకేముప్పు అని ఇక్కడ జరుగుతున్న ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల శిఖరాగ్ర సమావేశంలో బల్గేరియా పార్టీ అధ్యక్షుడు శ్రీ టోడర్ జివ్‌కోవ్ నిన్న హెచ్చరించారు.

… క్రెమ్లిన్ … ఒకరైన శ్రీ జివ్‌కోవ్ 75పార్టీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రసంగిస్తూ పెకింగ్ మాస్కోమధ్య … యుద్ధంతో కూడా బెదిరిస్తున్నప్పుడు రష్యా చైనా సరిహద్దు వివాదాన్ని ఖాతరు చేయకుండా ఉండడం అసాధ్యమని అన్నట్లు సమావేశ వర్గాలవారు తెలిపారు.

ఇథియోపియా నాయకుని ప్రసంగం రుమేనియా పార్టీ నాయకుని ప్రసంగానికి సమానంగా వుంది. రుమేనియా నాయకుడు నికొలేసియా సెస్కూ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, మాస్కో, పెకింగులు పరస్పరం బాహాటంగా విమర్శించుకోవడం విరమించాలి అన్నారు.

శ్రీ జివ్‌కోవ్ చైనాను, రుమేనియాను కూడా దుయ్యబడుతూ జాతీయతావాదం సిసలైన కమ్యూనిజం నుంచి వేరు కావడమే నని అన్నారు.

ప్రస్తుతం పెకింగ్ నాయకత్వం చైనా ప్రజలను, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని సామ్రాజ్య వాదంపై పోరాటాన్నికూడా వంచిస్తున్నదని ఆయన విమర్శించారు.

చైనా కమ్యూనిస్టుపార్టీ ఇపుడు మావో యిస్టు — ట్రాట్‌స్కీయిస్ట్ — నేషనలిస్ట్' ఏర్పడి సిసలైన మార్క్సిజం — లెనినిజంల నుంచి పూర్తిగా వేరుపడిందని శ్రీ జివ్‌కోవ్ అన్నారు.

బ్రహ్మపుత్రకు ఉధృతంగా వరదలు

డిబ్రూఘర్, జూన్ 11: గత కొద్ది రోజులుగా వరదలు ఉధృతంగా వచ్చిన బ్రహ్మపుత్ర నది డిబ్రూఘర్ వద్ద నేటి ఉదయం ప్రమాదస్థాయి దాటిందని అధికార పూర్వకంగా తెలిసింది.

లఖింపూర్ జిల్లాలో బ్రహ్మపుత్ర ఉప నదులు లోహిత్, డిబాంగ్, సుబన్సిరి లకు వరదలతో పొంగి ప్రవహిస్తున్నవి. పల్లపు ప్రాంతాలన్నీ అనేకవేల ఎకరాల వరిపొలాలు జలమయం అయినట్లు ప్రాథమిక సమాచారం అందింది.

జాకిర్ స్మారక తపాలా బిళ్ల

న్యూఢిల్లీ, జూన్ 11: స్వర్గీయ డాక్టర్ జాకిర్‌హుస్సేన్ స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక తపాలాబిళ్లను నేటి ఉదయం ఇక్కడ కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా విడుదలచేశారు. స్మారక స్టాంపు సావనీర్ ఆల్బమ్‌ను శ్రీ … శ్రీమతి … సాయిదాఖాన్‌కు అందచేశారు.

ఇండియాకు అమెరికా బియ్యం

వాషింగ్టన్, జూన్ 11: ఇండియాకు జూలై నెలలో 20 వేల నుండి 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమెరికా సప్లయి చేయనున్నట్లు ఇక్కడి అధికారులు ప్రకటించారు.

రు. 6 లక్షల ఖాదీ దగ్ధం, మరికొంత లూటీ

హైదరాబాదులో ఖాదీభాండారం విధ్వంసంపై శ్రీ భాట్టం శ్రీరామమూర్తి ప్రకటన

విశాఖపట్నం, జూన్ 11: హైదరాబాద్‌లోని ఖాదీ … భాండాగారం … ఆర. లక్షల రూపాయల ఖరీదుచేసే ఖాదీని … శ్రీ భాట్టం శ్రీరామమూర్తి నేడు ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఆ భవనంలోని విక్రయ విభాగంలో … ఖాదీని లూటీ చేసుకొనిపోయారు, … పూర్తిగా ధ్వంసం చేశారు. …

గాంధీజీ శతజయంత్యుత్సవ సంవత్సరంలో … తెలంగాణా ఆందోళనకారులు రు 6లక్షల ఖరీదు చేసే ఖాదీ దగ్ధం చేయడం … కన్పిస్తున్నదని శ్రీ శ్రీరామమూర్తి అన్నారు.

అల్లర్లకు కాంగ్రెస్ బలహీనతే కారణం

శ్రీ పి. వెంకటసుబ్బయ్య అభిప్రాయం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

ప్రొద్దుటూరు, జూన్ 11: ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వలన అతి తీవ్రమైన పరిస్థితి ఉత్పన్నమైనదని, ఈ నెలలో సమావేశ మవుతున్న ఎ. ఐ. సి. సి. కార్యవర్గం ఈ విషయంపై పరిశీలన జరుపగలదని నిన్న యిక్కడ అఖిల భారత కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు, శ్రీ పి. వెంకటసుబ్బయ్య చెప్పారు.

రాయలసీమ మహాసభలను ప్రారంభించడానికి ఆయన నిన్న ఉదయం మద్రాసు నుంచి యిక్కడకు వచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితిని శ్రీమతి ఇందిరాగాంధి స్వయంగా పరిశీలించడానికై ఆమె హైదరాబాద్ పర్యటన అవకాశం యిచ్చినదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెసు సంస్థ వ్యవహారాలను చూడడానికై ప్రధానమైన వ్యక్తిని నియమించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ప్రజల మధ్య సరియైన సంబంధం లేకపోవడం వలన, రాష్ట్రంలో ఉత్పన్నమైన ఉద్రిక్త పరిస్థితికి కాంగ్రెసు సంస్థ బలహీనత కూడా పాక్షికంగా కారణం అని ఆయన అన్నారు.

వాతావరణం

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణా అంతటను, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడినవి. కోస్తా ఆంధ్రలో ఎక్కువ వర్షాలు … రాయలసీమ, తెలంగాణాలో చెదురు ముదురుగా వర్షాలు కురిసే సూచన కనిపిస్తున్నది.

ప్రధాని ఇందిర ఇండోనీషియా పర్యటన

జూను 28 న జకార్తాకురాక

జకార్తా, జూన్ 11: నాలుగురోజులపాటు అధికార హోదాలో పర్యటించేనిమిత్తం ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి జూన్ 28 న ఇక్కడకు రానున్నారని నేడిక్కడ ప్రకటించారు.

ప్రెసిడెంట్ సుహార్తో … ప్రధాని ఈ పర్యటన … నున్నారు.

నాసర్‌తో గ్రోమికో చర్చలు

కైరో, జూన్ 11: … మంత్రి శ్రీ గ్రోమికో … చర్చలు జరిపారు. …

పబ్లిక్ వర్క్సుశాఖలో మంజూరు చేసిన ఉద్యోగాల వివరాలు

హైదరాబాద్, జూన్ 11: 1969 జనవరినుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్‌వర్క్సు విభాగంలో అనేక ఉద్యోగాలు మంజూరుచేసింది. పోచంపాడు ప్రాజెక్టు క్రింద మంజూరుచేసిన సాంకేతిక ఉద్యోగాలలో 207 జూనియర్ ఇంజనీరు, సూపర్‌వైజర్ ఉద్యోగాలు, 51 డ్రాఫ్ట్స్‌మన్, 22 టేసర్, 10 బ్లూ ప్రింటర్లు ఉద్యోగాలు ఉన్నాయి. ఇవిగాక 77 … 29 … 6 … ఉద్యోగాలు కూడా మంజూరు చేయబడినవి. … ప్రత్యేక డిజైన్ విభాగంలో 87 జూనియర్ ఇంజనీరు, సూపర్‌వైజర్ ఉద్యోగాలు, 23 డ్రాఫ్ట్స్‌మన్, 6 టేసర్, 68 లోయర్ డివిజన్ గుమాస్తా, 6 టైపిస్టు ఉద్యోగాలు మంజూరుచేయబడ్డాయి.

… సర్కిల్‌లో కూడా మొత్తం … ఉద్యోగాలు మంజూరుచేయడం జరిగింది.

జూనియర్ ఇంజనీర్, సూపర్‌వైజర్ ఉద్యోగాలు … ఇంజనీర్ (జనరల్) ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజి డైరెక్టర్ ద్వారా వచ్చిన అభ్యర్థులతో భర్తీచేశారు.

డ్రాఫ్ట్స్‌మన్, టేసర్, బ్లూప్రింటర్ ఉద్యోగాలను ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజి ద్వారా వచ్చిన అభ్యర్థులతో … భర్తీచేస్తున్నారు. మిగిలిన ఉద్యోగాలను ఆయావిభాగాల ఆఫీసర్లు జిల్లాకలెక్టర్ కోటా … అభ్యర్థులతో భర్తీచేయటం జరుగుతున్నది.

త్వరలోనే పైన చెప్పిన కేటగిరీలో మరి కొన్ని ఉద్యోగాలు ప్రభుత్వం మంజూరుచేయవచ్చును. ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిద్వారా పంపబడిన అభ్యర్థులతోనే జరుగుతుంది కనుక పై ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజిలో తమపేర్లను నమోదు చేయించుకొనవలసి ఉన్నది.

ఇంజనీరింగ్ పట్టభద్రులకు స్వల్పకాలిక శిక్షణ

అహమ్మదాబాద్, జూన్ 11: వచ్చేనెల మొదటివారంనుంచి కొత్త ఇంజనీరింగ్ పట్టభద్రులకు అహమ్మదాబాద్ … మార్కెటింగ్, సేల్స్ ఆర్గనైజేషన్‌లలో స్వల్పకాలికశిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

దీనివల్ల ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు లభించడం సులభంగా వుంటుందని … అధ్యక్షుడు శ్రీ అరవింద్ నరోత్తమలాల్ భాయి అన్నారు.

ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్‌లలో పట్టభద్రులకు పైన చెప్పిన శాఖలలో … శిక్షణ … ఈ శిక్షణ పొందేవారికి నెలకు రు 75 లనుంచి రు 150 ల వరకు స్టైపెండు ఇస్తారు.

ప్రారంభంలో 20 మంది పట్టభద్రులను మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమంలో తీసుకొంటారని తెలుస్తోంది.

గౌడ్ నిరాహారదీక్ష

హైదరాబాద్, జూన్ 11 : భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మండలి సభ్యుడు డాక్టర్ రాజబహదూర్ గౌడ్ నేటికి ఆరవ రోజుగా తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ప్రవేశ పెట్టాలని కోరుతూ డాక్టర్ గౌడ్ నిరాహార దీక్ష చేస్తున్నారు.

ప్రభుత్వ ముద్రణాలయం వర్కర్లు నేడు శ్రీ గౌడ్‌తోపాటు 24 గంటలసేపు నిరాహార దీక్ష సాగించారు. శ్రీయుతులు కాళోజీ నారాయణరావు, రామబ్రహ్మం, శ్రీ శ్రీమతి ఎస్.ఎస్.గుప్త, శ్రీ రహ్మత్ అలీ, శ్రీ యాదగిరి శ్రీ కేశవరావు ప్రభృతులు శ్రీ గౌడ్‌ను నేడు కలుసుకున్నారు.

జూలైలో ఢిల్లీ, మద్రాసుల మధ్య రైళ్ల రాకపోకలు ప్రారంభం

మద్రాసు, జూన్ 11 : ఆంధ్రలోని రైలుమార్గాలు, … మరమ్మతులు పూర్తికాగానే జూలై మొదటి పక్షం రోజుల్లో, మద్రాసు, ఢిల్లీల మధ్య రైళ్లు తిరిగి … మార్గంలో నడపటం ప్రారంభిస్తామని కేంద్ర రైల్వేలమంత్రి శ్రీ రామ్‌సుభాగ్‌సింగ్ నేడిక్కడ చెప్పారు. నష్టం … కోట్ల రూపాయలు … ఉంటుందని ఆయన … వేశారు.

దక్షిణాదిలో 5 రోజులు పర్యటన జరుపుతున్న శ్రీ రామ్‌సుభాగ్‌సింగ్ … కార్యక్రమాలను పరిశీలించటానికి … వాడ వచ్చి జూన్15 వ మద్రాసు తిరిగి వెళ్తారు. అక్కడనుండి ఆరోజునే ఆయన ఢిల్లీకి పయనమవుతారు.

దక్షిణ వియత్నాం విమోచన ప్రాంతంలో 'విప్లవ ప్రభుత్వం'

పారిస్, జూన్ 11 : దక్షిణ వియత్నాంలోని విమోచిత ప్రాంతంలో నూతన విప్లవ ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు నిన్న పారిస్ శాంతి చర్చలలోపాల్గొన్న వియత్నాంకాంగ్ ప్రతినిధివర్గం ప్రకటించింది.

జూన్ 6, 8 తేదీల మధ్య … విమోచిత ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో ఈ విప్లవ ప్రభుత్వం నెలకొల్పబడినట్లు ఇక్కడ గల వియత్నాంగ్ జాతీయ విమోచన ఫ్రంట్ పత్రికా కార్యాలయం చెప్పినది.

ఈ మేరకు ఫ్రంట్ ప్రతినిధులు జాతీయ ప్రజాస్వామ్య శాంతిదళాల కూటమి ఇతర దేశాభిమాన సంస్థల నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు. మధ్యతరగతుల అభ్యున్నతికై కృషిచేసే ఈ కూటమిలో దక్షిణ వియత్నాం మేధావులు, వృత్తులలో ఉన్నవారు విప్లవ ప్రభుత్వానికి సలహా యివ్వడానికి సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు నిర్ణయించినట్లు ఆ ప్రతినిధి వెల్లడించారు. పారిస్ సమావేశానికి గల పరిస్థితులలో మార్పు తీసుకుని వచ్చే ఈ ప్రకటన పట్ల తమ ప్రభుత్వం ప్రకటించే అభిప్రాయం కొరకు తాము నిరీక్షిస్తున్నట్లు సైగాన్ ప్రతినిధివర్గం ప్రధానాధికారి శ్రీ ఫాందాంగ్‌లాం … తెలిపారు.

శిశువును వరించిన సిరి

న్యూఢిల్లీ, జూన్ 11: ఇటీవల ఢిల్లీ … లాటరీ డ్రాలో మొదటి బహుమతి రు 1.25లక్షలు ఒక ఏడాదివయస్సుగల శిశువుకు లభించింది. ఈ అదృష్టవంతుడిపేరు కాకాకులబీర్‌సింగ్. ఈశిశువు ఢిల్లీకి చెందినవాడు.

కొత్త ఉద్యోగాలకై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణా ఎన్. జి. ఒ.ల పోటీ యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఎస్. హరినాథరావు ముఖ్యమంత్రిని నిన్న కలుసుకొని తెలంగాణా ప్రాంతం ఉద్యోగులకు కల్పించిన 2000 కొత్త ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుపవలసిందిగా కోరారు. ఈ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి … ఏర్పాటుచేయాలని … ప్రభుత్వం వివరాలు అందచేయడం అవసరమని ఆయన అన్నారు.

ప్రభుత్వ … కార్యదర్శి శ్రీ … రాష్ట్ర … కార్యదర్శి శ్రీ మహమ్మద్‌గౌస్, హైదరాబాద్ వాటర్ వర్క్సు ఉద్యోగాల యూనియన్ కార్యదర్శి శ్రీ ఎం. ఎ. గపూర్, ఇతర నాయకులు శ్రీ హరినాథరావు వెంటనున్నారు.

రాజధానిలో శాంతిభద్రతల రక్షణకు అదనపు సైనిక దళాలు రప్పించే ప్రయత్నం

హైదరాబాద్, జూన్ 11: శ్రీకాకుళం జిల్లాలో ఎక్స్‌ట్రీమిస్టుల చర్యలను అణచడానికి ఉత్తర భారతదేశంనుండి పంపించబడిన రెండు సైనిక దళాలలో ఒకదళం నిన్న ఉదయం హైదరాబాద్ చేరుకున్నది. మరొకటి శ్రీకాకుళం వెడుతున్నది. ఎక్స్‌ట్రీమిస్టుల దాడులకు గురి అవుతున్న గోదావరిలోయ, వరంగల్ ప్రాంతాలకు కూడా కొన్ని సైనిక దళాలు పంపబడినవి. జంటనగరాలలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రస్తుతం గల సైనికదళాలు కాకుండా మరి రెండు మూడు దళాలు రప్పించబడ గలవని తెలుస్తున్నది.

సింకియాంగ్ సరిహద్దుల్లో సోవియెట్ సేనలసమీకరణ

పెకింగ్ ఆరోపణ: మాస్కోకు చైనా తీవ్ర నిరసన

హాంగ్‌కాంగ్, జూన్ 11 : రష్యా — చైనాల ఉమ్మడిసరిహద్దులలో రష్యా భారీ ఎత్తున సేనలను సమీకరిస్తున్నదని చైనా నేడు ఆరోపించింది. కొందరు రష్యన్ సైనికులు చైనా భూభాగంలోకి చొచ్చుకు రావడమేగాక, సింకియాంగ్ పశ్చిమ సరిహద్దుల పొడవునా సేనల సమీకరణ జరుపుతున్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు పెకింగ్‌లో సోవియట్ రాయబార కార్యాలయానికి ఒక నిరసన లేఖ అందజేశారు.

పెకింగ్ రేడియో నేడీ విషయాన్ని ప్రకటిస్తూ సోవియట్‌కు వారంలో రెండవ సారిగా ఈ నిరసన తెలిపినట్లు ప్రకటించింది.

సోవియట్ రష్యా కావాలని రక్తపాతాన్ని సృష్టించగోరుతున్నదని, రష్యన్ సేనలు నిన్న పశువులు కాసే ఒక స్త్రీని వధించారని, మరొకరిని అపహరించుకుపోయారని చైనా ఈ నిరసన లేఖలో అన్నది.

రష్యన్ సేనలు, టాంకులు, సాయుధ శకటాలను వినియోగించినవని, వారు చైనా సరిహద్దు దళాలతో చర్చలకు కూడా నిరాకరించి కాల్పులు జరిపారని చైనా ఈ లేఖలో అన్నది.

సింకియాంగ్‌లో సరిహద్దు సంఘటన పట్ల చైనా గత శుక్రవారం కూడా ఒక నిరసనపత్రం అందజేసింది.

నేడందజేసిన ఈ పత్రంలో సింకియాంగ్‌లో పరిస్థితి ఇంకా విషమిస్తున్నదని, రష్యన్ సేనలు చైనా భూభాగం నుంచి వెంటనే వైదొలగి అపహరించుకుపోయిన వ్యక్తిని అప్పగించాలని కోరారు.

రష్యా వందలాది టాంకులు, సేనలను సమీకరించినట్లు చైనా చెబుతున్న ప్రాంతంలోనే ఈ సంఘర్షణ జరిగింది.

అమోస్ పిటీషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్, జూన్ 11 : గుర్తింపు తొలగించబడిన ఎన్. జి. ఓ ల యూనియన్ అధ్యక్షుడు అయిన శ్రీ కె. ఆర్. అమోస్‌ను ఉద్యోగంనుండి తొలగిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును సవాలుచేస్తూ దాఖలు చేయబడిన పిటీషన్‌పై విచారణను ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న శ్రీ ఎన్. కుప్పూరాయ్య, న్యాయమూర్తి శ్రీ కొండయ్య జూన్ 23 వ తేదీకి వాయిదా వేశారు.

ప్రాంతీయ భాషలలో బోధనకు పంచసూత్రపథకం

షోలాపూర్, జూన్ 11: దేశంలో విద్యా ప్రమాణాలు పెంపొందటానికి, విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషు స్థానంలో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టటానికి ఒక పంచసూత్ర ప్రణాళికను కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి శ్రీ భగవత్‌ఝా ఆజాద్ నిన్న సూచించారు.

నిన్న దేవపూర్ హిందీ విద్యాపీఠంలో స్నాతకోపన్యాసం చేస్తూ శ్రీ ఆజాద్ ఈ క్రింది సూచనలు చేశారు: (1), విద్యా ప్రమాణం పెంపొందించటం ప్రధానాశయంగా పెట్టుకొని, దశలవారిగా ఇంగ్లీషు స్థానంలో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టాలి, (2) విజ్ఞాన సముపార్జనకు వీలుగా ప్రతి విద్యార్థికి ఇంగ్లీషు భాషా గ్రంథాలను, ఇతర భాషా గ్రంథాలను పఠించే అవకాశం కలిగించాలి, (3), భారతీయ భాషలలో పాఠ్య గ్రంథాలను ప్రచురించటానికి ఒకపథకం తయారుచెయ్యాలి, (4), అఖిల భారత స్థాయిగల విద్యాసంస్థలను విస్తృతంచేసి, మరికొన్ని కొత్త సంస్థలను స్థాపించేవిధానం ప్రభుత్వం అవలంబించాలి, (5) అల్పసంఖ్యాక భాషావర్గాల ప్రయోజనాలను సంరక్షించటానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విద్యావంతులలో భారతీయ భాషలపై ఆసక్తి పెరిగిందని, కొన్ని విశ్వవిద్యాలయాలు బోధనా భాషగా దేశీయ భాషలను ప్రవేశపెట్టినాయని శ్రీ ఆజాద్ చెప్పారు.

''డాక్టర్ త్రిగుణసేన్ విద్యామంత్రిగా ఉన్న కాలంలో విద్యావ్యవహారాల కమిషన్ చేసిన సూచనల నాధారించి ప్రాంతీయ భాషలనే బోధనాభాషలుగా చేసే జాతీయ విధానం అమలుచెయ్యాలని ప్రయత్నించారు. కాని, కొంతమంది ఈ విధానానికి భయపడి ఇంగ్లీషునే కొనసాగించాలని ఆందోళన చేశారు'' అని శ్రీ ఆజాద్ చెప్పారు.

హిందీ విద్యాపీఠం చేస్తున్న కృషిని శ్రీ ఆజాద్ ప్రశంసించారు.

భూగర్భ జలసంపద వినియోగంపైశాసనం

త్వరలో రూపొందించవలసిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, జూన్ 11: భూగర్భ జల సంపద వినియోగాన్ని క్రమబద్ధం చేయడానికి, అందుకు సంబంధించిన హక్కులపై ఆంక్షలు విధించడానికి సాధ్యమైనంత త్వరలో శాసనాన్ని రూపొందించ వలసిందిగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు సూచన చేసింది.

భూగర్భ జలాలు ఎంత లభ్యం కాగలవు, వాటి ప్రవాహగుణాలు మున్నగు సమగ్రమైన వివరాలను సేకరించిన అనంతరమే అటువంటి శాసనాన్ని తయారు చేయవలసిందిగా రాష్ట్రాలకు కేంద్రం తెలియచేసింది.

నీటికొరతగల ప్రాంతాల పరిస్థితి క్షీణించకుండా నివారించడానికి శాసన నిబంధనలను శక్తివంతంగా అమలు పరచడానికి వీలుగా, శాస్త్రీయ వివరాల సేకరణలో ఆ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించబడింది.

నాల్గవ ప్రణాళికలోనే శాసనాన్ని రూపొందించడానికి వీలుగా, భూగర్భ జలాల వినియోగానికి చెందిన శాసనాన్ని, ఇతర దేశాలలోని ప్రస్తుత శాసనాలను వెంటనే పరిశీలించ వలసినదని భారత ప్రభుత్వం పేర్కొన్నది.

ఈ భూగర్భ జలాల శాసనంలో యజమాన్యం హక్కులు, వినియోగపు హక్కులు, భూగర్భ జలసంపద వినియోగం మున్నగు వాటికి సంబంధించిన నిబంధనలు ఉండాలని కూడా సూచన చేయబడింది. భూగర్భజలాలు వినియోగింపబడే భూమి యజమానికి ఆ జలాలపై హక్కు వుంటుంది. ఇది దేశంలో సమాచారాలుగా అనుసరిస్తున్న పద్ధతి. ఈ జలాల వినియోగంపైగల యాజమాన్య హక్కుల మీద ఎటువంటి నిర్బంధాలు లేవు. నిర్బంధాలు లేని భూగర్భ జలాలు ప్రస్తుతం ఉన్న బావుల సౌఖ్యంతో జోక్యం కల్పించుకొని, ఫలితం అయ్యే పరిస్థితి దేశంలో ఉత్పన్నమౌతున్నది. నిర్బంధాలు లేకుండా భూగర్భ జల సంపదను అభివృద్ధి పరిస్తే, అది పాడయ్యే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్నది.

ఈ భూగర్భ జలాల శాసనంలో యజమా…

జంటనగరాలలో సిటీబస్సుల రాకపోకలు

హైదరాబాద్, జూన్ 11 : జంట నగరాలలోని అన్ని ముఖ్యమైన మార్గాలలో నిన్న సిటీబస్సులు మామూలుగా తిరిగినవి. కొన్ని కొన్ని జిల్లా మార్గాలలో కూడా ఆర్. టి. సి. … బస్సులు నడిపినవి.

గ్రహబలం

13—6—69 శుక్రవారం

జ్యేష్ఠ బహుళ చతుర్దశి, కృత్తిక పగలు సుమారు 12—00 వరకు, మాస శివరాత్రి ఈరోజు పర్వ కార్యములు ప్రయాణములు విడుచుట మంచిది.

మేషం : మీ వాక్కులను ఎంతటి … లక్ష్యపెట్టకపోవచ్చు. ఒకప్పుడు కలహాలకు దారికూడా తీయవచ్చు. కుటుంబంలో అనారోగ్యాలు, … బాధ. ప్రశాంతంగా కాలం గడపండి.

వృషభం : లేనిపోని ఆవేశాలు పెంచివి కావు కుటుంబ వ్యయం హెచ్చుగా వుంటుంది. సాహసంతో కూడిన పనులు … ఆర్థిక ఇబ్బందులు రావు.

మిథునం : మీ సాహస, పరాక్రమాలను పరీక్షించే వారుంటారు. ప్రయాణ తొందరలుండవచ్చు. ఖర్చులు — ఋణాలు … ఉన్నా ఆదాయం కూడా వుంది. కుటుంబంలో శాంతి తక్కువ.

కర్కాటకం : మీవాటాకు తిరుగుండదు. మీ మాటకి ఎదురుండదు. పురోగమనమే విజయం, సుఖం, లాభం చేకూరుస్తుంది. శాస్త్రజ్ఞులకు నూతన విషయ జ్ఞానలబ్ధి.

సింహం : వృత్తి ఉద్యోగములలో అఖండ గౌరవాదరాలు, వ్యవహార జయం, ధనాదాయం, అధికారుల ఆదరణ.

కన్య : కలిసిరాని ఆలోచనలు, దురదృష్ట దేవతారాధన. శాస్త్రజ్ఞులకు నూతన భావ పరంపర. విజయం. అతి ఆలోచన నిద్రాభంగం, ఆరోగ్య నష్టం.

తుల : ఎన్నెన్నో పనులు, నూతన పలు కార్యక్రమాలు, కొందరి ప్రయాణాల హడావిడి, సంఘంలో గౌరవం — మర్యాద శ్రమానంతర కార్యసాధన, అకాలభోజనం. చిరాకు. ధనలోపం రాదు.

వృశ్చికం: రాజకీయ — ఉద్యోగ వ్యవహారాల బెడద, … భయం — నిద్ర లేని స్థితి. ఆరోగ్య భంగం. భయం.

ధనుస్సు: శత్రుజయం, ఋణ విముక్తి, ఆరోగ్యభంగం, ఆడంబరపు ఖర్చులు మనస్సుకు విశ్రాంతి లేని స్థితి …

మకరం : శ్రీవారాలోచనా వేదనలచే మనో వ్యాకులత. పిచ్చెత్తినట్లుండవచ్చు. దైవ ధ్యానం రక్షనిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం వుంటుంది. శాస్త్రజ్ఞులకు విజయం.

కుంభం : ఇంట — బయట ఉద్రేక పూరిత వాతావరణం — కలహ సూచనలు, సుఖ సౌఖ్య భంగం — అనారోగ్య బాధలు. అప్పులకై ఎదురు చూసే స్థితి.

మీనం : వ్యవహార విజయం, శత్రు నాశనం, … కూడిన కార్యసాధన. … అనారోగ్యాలు — ఋణ పీడ వుండవచ్చు.

ఎడ్యుకేషనల్

ఎస్. వి. కాలేజి, సంగీతం, నాట్యం, తిరుపతి

(శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధితము)

వేసంగి శలవులు తరువాత కాలేజి పునః ప్రారంభం: 2—7—1969. దిగువకోర్సులలో అడ్మిషనుకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. సంగీత ప్రవీణ:— రెండు సంవత్సరముల పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమోకోర్సు—సంగీతం, గాత్రం, వీణ, ఫిడేలు, ఫ్లూటు, గోటు వాద్యం.

అడ్మిషనుకు అర్హత:— ఈకోర్సులో అడ్మిషన్ను కోరువారు ఈ యూనివర్సిటీలో సంగీత విశారద లేక వాద్య విశారద పరీక్షగాని వాటికి సమానమైన ఉత్తర పరీక్షగాని ప్యాసైవుండవలెను.

2. బి. సంగీతం డిగ్రీ (3 సం. ల కోర్సు).

అర్హతలు:— అభ్యర్థులు (గ్రూపుతో సబ్జెక్టులలో ఒకటిగా సంగీతంతో ప్రీ యూనివర్సిటీకోర్సుగాని, సంగీతంలో తగినంత పరిజ్ఞానంతో ప్రీయూనివర్సిటీకోర్సుగాని ప్యాసై వుండవలెను. వారు అడ్మిషను సంవత్సరం 31 అక్టోబరునాటికి 16 సం. వయస్సు నిండి వుండవలెను..

సబ్జెక్టులు: పార్టు 1 (ఎ) ఇంగ్లీషు
(బి) తెలుగు లేదా హిందీ
పార్టు 2 సంగీతం, థియరీ (మ్యూజికాలజీ) మరియు ప్రాక్టికల్ సబ్జెక్టులు: గాత్రం, ఫిడేలు, వీణ,
ఫ్లూటు, గోటువాద్యం, నాదస్వరం మెయిన్‌గాగాని సప్లిడియరీగా గాని. మృదంగం, భరతనాట్యం సప్లిడియరీగామాత్రమే నేర్పబడుగును.

సంగీత, నాట్య, వాద్య విశారదకోర్సులు 3 సం.లు.

అర్హతలు: ఈ యూనివర్సిటీలో ఎస్. ఎస్. ఎల్. సి. లేక మెట్రిక్యులేషన్ పరీక్షలగాని దీనికి సమానమైన రెకగ్నైజ్డుకాబడిన పరీక్షలోగాని ప్యాసై వుండి ఇంటర్వ్యూ సమయమున జరుపు పరీక్ష ప్యాసుకావలెను. వయస్సు 15 సం.లు నిండి వుండవలెను.

సబ్జెక్టులు: పార్టు 1 (ఎ) బాషలు: తెలుగు లేదా హిందీ.
(బి) జనరల్ ఎడ్యుకేషన్.
పార్టు: 2సంగీతం థియరీ (మ్యూజికాలజీ).

ప్రాక్టికల్:—గాత్రం, వీణ, ఫిడేలు, ఫ్లూటు గోటువాద్యం, లేదా నాదస్వరం, సంగీత విశారద కోర్సుక్రింద మెయినుగా గాని సప్లిడియరీగా గాని. భరతనాట్యం, మృదంగం ఈకోర్సుక్రింద సప్లిడియరీగా మాత్రమే తీసుకొనవచ్చును.

వాద్య విశారదకోర్సులో ప్రాక్టికల్ క్రింద సప్లిడియరీ సబ్జెక్టులులేవు. అభ్యర్థులు వాని స్థానే సబ్జెక్టుగా దిగువ వాద్యములలో ఏదోఒకటి పెంక్కుకొనవచ్చును.

వీణ, ఫిడేలు, మృదంగం, ఫ్లూటు, గోటు వాద్యం, డోలు.

నాట్య విశారదకోర్సు క్రింద అభ్యర్థులు మెయిన్‌గా భరతనాట్యము, సప్లిడియరీ సబ్జెక్టుగా గాత్రం తీసుకోవచ్చును.

4. హరికథా విశారదకోర్సు 4 సం. లు.

అర్హతలు:— ఈ కోర్సుకు అడ్మిషను కోరువారు ఈ యూనివర్సిటీలోగాని లేదా రెకగ్నైజ్డ్ యూనివర్సిటీలోగాని ఎస్. ఎస్. ఎల్. సి. లేక మెట్రిక్యులేషన్ ఓరియంటల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాసైవుండవలెను. వారికి సంగీతంలోను, లిటరేచర్‌లోను అభిరుచి వుండి, ఇంటర్వ్యూ అప్పుడు జరుపు ప్రతిభా పరీక్ష టెస్టులో ఉత్తీర్ణులు కావలెను.

సబ్జెక్టులు: పార్టు 1 (ఎ) ఇంగ్లీషు
1 బి. సెకండ్‌లాంగ్వేజి
(ఎ) క్లాసికల్ సాంస్క్రిట్
(బి) మోడరన్ ఇండియన్ లాంగ్వేజస్: తెలుగు, హిందీ
పార్టు—2 ప్రాక్టికల్: 1 హరికథ (మెయిన్.
2. ఓకల్‌మ్యూజిక్ (సప్లిడియరీ) మరియు మ్యూజికాలజీ.

దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టస్ ఉచితంగా ప్రిన్సిపాల్ ఎస్. వి. కాలేజి ఆఫ్‌మ్యూజిక్ అండ్ డాన్సు తిరుపతినుంచి పొందవచ్చును. ఇందుకుగాను 35 పై. ల స్టాంపు అంటించిన కవరు పంపవలెను. అడ్మిషనుకు దరఖాస్తులు తీసుకొను కడపటి తేది 20—6—1969.

(సం) ఎమ్. చంద్రమౌళిరెడ్డి,

శ్రీ వెంకటేశ్వర నాదస్వరం స్కూలు. తిరుపతి

పునఃప్రారంభం: 2—7—69.

హైస్కూలులో నాదస్వరం, డోలు తరగతులకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు కోరడమైనది. ట్యూషన్ రుసుములేదు. అభ్యర్థులు కాషన్ డిపాజిట్టుక్రింద రు. 10— చెల్లించవలెను. అభ్యర్థులకు ఉచితంగా బోర్డింగు, లాడ్జింగులు ఉంటాయి.

అడ్మిషనుకోరు అభ్యర్థులు 5 వ తరగతి ప్యాసై నాదస్వరంలోగాని, డోలులోగాని కొంత పరిజ్ఞానము కలిగివుండవలెను. సంకీర్తన త్యాగరాజు వాటిని వాయించే కుటుంబములనుంచి వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యమివ్వడునుగును. అడ్మిషను కోరువారు 14 సం. తక్కువ కాకుండా, 18 సం. లు మించకుండా వయస్సు కలిగివుండవలెను.

దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టస్ ప్రిన్సిపాల్, ఎస్. వి. కాలేజి ఆఫ్ మ్యూజిక్ అండ్‌డాన్సు, తిరుపతినుంచి పొందవచ్చును. ఇందుకుగాను రిక్వెజిషను తో స్వంత అడ్రసు వ్రాసి 35పైసలు స్టాంపుఅంటించిన కవరు పంపవలెను. దరఖాస్తులు తీసుకొను కడపటి తేది 20—6—1969.

(సం) ఎమ్. చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
టి. టి. డి. తిరుపతి.

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సుకాలేజి, తిరుపతి

ఈ కాలేజి 2—7—1969 న తిరిగి తెరువబడును.

దిగువ కోర్సులలో కోరిన అడ్మిషనును:

1. ప్రీయూనివర్సిటీకోర్సు:
పార్టు 1 (ఎ) ఇంగ్లీషు, హ్యామన్ ఆటిట్యూడ్ మెంటు.
(బి) లాంగ్వేజీలలో ఒకటి. తెలుగు, హిందీ లేదా సంస్కృతం.
పార్టు 2. దిగువ కాంబినేషనులలో ఒకటి.
1. ఫిజికల్ సైన్సులు, లెక్కలు.
2. ఫిజికల్ సైన్సులు, బయోలాజికల్ సైన్సులు.
3. హిస్టరీ, ఎకనమిక్స్.
4. కామర్స్, ఎకనమిక్స్.

2. 2. సం.ల ఇంటర్మీడియేట్

1. ఇంగ్లీషు.
2. (సెకండు లాంగ్వేజి) తెలుగు, హిందీ, లేదా సంస్కృతం.
3. బయాలజి (గ్రూపుకు జనరల్ మాథెమాటిక్స్), మాథెమాటిక్స్ (గ్రూపుకు జనరల్ బయోలాజి

4. దిగువ కాంబినేషనులలో ఒకటి

ఎ 1. సైన్సులు: మాథెమాటిక్స్, ఫిజికల్ సైన్సులు.
2. బయోలాజికల్ సైన్సు ఫిజికల్ సైన్సులు.

బి. హ్యుమానిటీస్:
1. హిస్టరీ, సివిక్స్, లాజిక్
2. హిస్టరీ, సివిక్స్, అడ్వాన్స్డు తెలుగు.
3. ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్
4. ఎకనమిక్స్, మాథెమాటిక్స్ కామర్స్.

3. బి. కాం.
పార్టు 1. (ఎ) ఇంగ్లీషు
(బి) లాంగ్వేజీలలో ఒకటి. తెలుగు, హిందీ లేదా సంస్కృతం.
పార్టు 2: స్పెషల్ సబ్జెక్టు, కో—ఆపరేషన్ లేదా కాస్టు అకౌంట్స్
4. బి.ఎస్‌సి (జనరల్)
పార్టు 1: (ఎ) ఇంగ్లీషు.
(బి) లాంగ్వేజీలలో ఒకటి తెలుగు, ఇంగ్లీషు, లేదా సంస్కృతం.
పార్టు 2: దిగువ కాంబినేషన్లలో ఒకటి:
1. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లెక్కలు
2. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ.
3. కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ.
5. బి. ఏ. (జనరల్)
పార్టు 1: (ఎ) ఇంగ్లీషు.
(బి) లాంగ్వేజీలలో ఒకటి: తెలుగు, హిందీ, లేదా సంస్కృతం.
పార్టు 2. దిగువ కాంబినేషనులలో ఒకటి.
1. లెక్కలు, ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్.
2. హిస్టరీ, ఎకనమిక్స్, పాలిటిక్స్.
3. హిస్టరీ, ఎకనమిక్స్, తెలుగు.
4. ఓరియంటల్ కల్చర్, హిస్టరీ, ఎకనమిక్స్.
5. ఎకనమిక్స్, హిస్టరీ, సంస్కృతం.
6. ఎకనమిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ.

ప్రీ యూనివర్సిటీ, 2 సం. ల ఇంటర్మీడియేట్, బి. ఎస్‌.సి., బి.ఏ., బి.కాం., కోర్సులకు దరఖాస్తు ఫారములు తిరుపతిలోని ఎస్.వి. ఆర్ట్సు కాలేజి (ప్రిన్సిపాల్‌గారికి వ్రాసి వారి ఆఫీసునుండి పొందవచ్చును. ఇందుకుగాను తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సుకాలేజి ప్రిన్సిపాల్‌గారి పేరిట తిరుపతి హెడ్ పోస్టాఫీసునందు చెల్లింపబడునట్లు క్రాసుచేయబడిన 50పై.ల పోస్టల్ ఆర్డరును, చాలినంత అనగా 25 పై. ల స్టాంపులను అంటించి స్వంత అడ్రసు వ్రాసిన 9"×4" ల కవరును పంపవలెను. లేదా కాలేజి ఆఫీసులో నగదు చెల్లించవలెను. మనియార్డర్లు అంగీకరింపబడవు. దరఖాస్తులు ఫలితములు ప్రకటించిన తరువాత 10 రోజుల లోపల రిజిస్ట్రరు చేసుకొనవచ్చును.

ప్రీ కన్వెషన్: బి.ఏ. (జనరల్) కోర్సు తెలుగు, ఓరియంటల్ కల్చర్ లేదా సంస్కృతముతో తీసుకొనువారు పూర్తి కన్వెషన్‌కు అర్హులు.

(సం) చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
టి. టి. డి, తిరుపతి.

ఎస్. వి. ఆర్ట్సు ఈవెనింగ్ కాలేజి, తిరుపతి

వేసంగి శలవుల తరువాత పునః ప్రారంభం 2—7—1969.

దిగువకోర్సులలో విద్యగరపబడును:

1. పి. యు. సి.
పార్టు 1. (ఎ) ఇంగ్లీషు, హ్యూమన్ ఆటిట్యూడ్‌మెంటు.
(బి) తెలుగు.
పార్టు 2. 1. హిస్టరీ, ఎకనమిక్స్.
2. హిస్టరీ, తెలుగు.
3. కామర్సు, ఎకనమిక్స్
4. కామర్సు, మాథెమాటిక్స్.

2. 1 సం.ల ఇంటర్మీడియట్ కోర్సు.

పార్టు 1. ఇంగ్లీషు.
పార్టు 2. తెలుగు, (సెకండులాంగ్వేజి)
పార్టు 3. హ్యుమానిటీస్:
1. మాథెమాటిక్స్, ఎకనమిక్స్, కామర్స్.
2. కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్.

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సు కాలేజి

3. బి. ఏ. (జనరల్).
పార్టు 1. (ఎ) ఇంగ్లీషు.
(బి) తెలుగు.
పార్టు 2. హిస్టరీ, ఎకనమిక్స్, పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, అడ్వాన్స్డు తెలుగు.
4. బి. కాం.,
పార్టు 1. (ఎ) ఇంగ్లీషు.
(బి) తెలుగు.
పార్టు 2. స్పెషల్ సబ్జెక్టులు: కో—ఆపరేషన్, కాస్టు అకౌంట్స్.

దరఖాస్తు ఫారములు తిరుపతిలోని ఎస్. వి. ఆర్ట్సు కాలేజి (ప్రిన్సిపాల్‌గారికి వ్రాసి వారి ఆఫీసునుండి పొందవచ్చును. ఇందుకుగాను ఎస్. వి. ఆర్ట్సు కాలేజి ప్రిన్సిపాల్‌గారిపేరట తిరుపతి పోస్టాఫీసునందు చెల్లింపబడునట్లు క్రాసుచేయబడిన 50 పై. ల పోస్టల్ ఆర్డరును, చాలినంత స్టాంపులను అంటించి స్వంతఅడ్రసు వ్రాసిన 9"×4" కవరును పంపవలెను లేదా కాలేజి ఆఫీసులో నగదు చెల్లించవలెను. మనియార్డర్లు అంగీకరింపబడవు.

దరఖాస్తులు తీసుకొను కడపటితేదీ: 5—6—1968.

(సం) ఎమ్. చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
టి.టి.డి. తిరుపతి.

శ్రీ పద్మావతి స్త్రీల కాలేజి, తిరుపతి

ఈ కాలేజి 2—7—1969 న తిరిగి తెరువబడును.

దిగువతెల్పిన కోర్సులు గరపబడును:

2 సం.ల ఇంటర్మీడియేట్ కోర్సు.

అడ్మిషనుకు అర్హత.— 2 సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సుకు అడ్మిషనుకోరువారు ఆంధ్రప్రదేశ్ 10వ గ్రేడు పరీక్షలో గాని, లేక దానికిసమానమైన ఏ ఉత్తర రికగ్నైజ్డు పరీక్షలోగాని మొదటి ప్రయత్నమే మొత్తం 35%కు తక్కువకాకుండా మార్కులు వచ్చివుండవలెను.

సైన్సు గ్రూపులలో అడ్మిషనుకు అర్హతలు 10 వ గ్రేడు పరీక్షలో జనరల్ మాథెమాటిక్స్‌లో కనీసం 40 % మార్కులు, జనరల్ సైన్సులో 40ం/ం మార్కులువచ్చివుండవలెను.

చదువవలసిన సబ్జెక్టులు:—
సైన్సు: 1. ఇంగ్లీషు.
2. సెకండులాంగ్వేజి (హిందీ, తెలుగు, సంస్కృతం)
3. (ఎ) బయోలాజి (గ్రూపు విద్యార్థులకు జనరల్ మాథెమాటిక్స్.
బి. మాథెమాటిక్స్ (గ్రూపువిద్యార్థులకు జనరల్ బయోలాజి.
4. రెండు ఆప్షనల్సు.

హ్యుమానిటీస్: 1. ఇంగ్లీషు.
2. సెకండు లాంగ్వేజి (తెలుగు, హిందీ, సంస్కృతం)
3. మూడుఆప్షనల్సు.

కాంబినేషన్సు:—
సైన్సులు: 1. లెక్కలు, ఫిజికల్‌సైన్సులు.
2. ఫిజికల్‌సైన్సు, బయోలాజికల్ సైన్సులు.
హ్యుమానిటీస్: 1. మాథెమాటిక్స్, ఎకనమిక్స్, లాజిక్.
2. హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్,
3. మోడరన్‌లాంగ్వేజి, హిస్టరీ, సివిక్స్.
4. మోడరన్‌లాంగ్వేజి, హోమ్ సైన్సు ఆర్ట్సు, ఫైన్ ఆర్ట్సు (మ్యూజిక్).
5. క్లాసికల్ లాంగ్వేజి, హిస్టరీ, సివిక్స్.
6. క్లాసికల్ లాంగ్వేజి, హోమ్ సైన్సు ఆర్ట్సు, ఫైన్ ఆర్ట్సు (మ్యూజిక్).
7. హిస్టరీ, సివిక్స్, లాజిక్.

ప్రీ యూనివర్సిటీకోర్సు.

పార్టు 1: (ఎ) ఇంగ్లీషు, హ్యూమన్ ఆటిట్యూడ్ మెంటు
(బి) తెలుగు, హిందీ, సంస్కృతము
పార్టు 2.— దిగువ కాంబినేషన్సు యివ్వబడగలవు.
1. మాథెమాటిక్స్, ఫిజికల్‌సైన్సు
2. ఫిజికల్‌సైన్సులు, బయోలాజికల్ సైన్సులు.
3. అడ్వాన్స్డు తెలుగు, సంగీతం లేదా ఎకనమిక్స్ లేదా ప్రపంచ చరిత్ర.
4. సైకాలజీ, సంగీతం లేదా ప్రపంచ చరిత్ర.

మూడు సంవత్సరముల డిగ్రీకోర్సులు:—
దిగువ తెలిపిన డిగ్రీ కోర్సులకు ఈకాలేజీలో బోధనలుయివ్వబడును:
1. బి. ఎస్‌సి. (స్పెషల్).
2. బి. ఎస్‌సి. (జనరల్).
3. బి. ఏ. (జనరల్).

పార్టు 1. (ఎ) ఇంగ్లీషు.
(బి) బాషలు: తెలుగు, హిందీ, సంస్కృతం.
బి. ఎస్‌సి. (స్పెషల్) పార్టు 2 మెయిన్—హోమ్‌సైన్సు.
అదనపు సబ్జెక్టులు: 1. ఫిజికల్ సైన్సులు 2. ఫిజియాలజీ మరియు బాక్టీరియాలజీ.

బి. ఎస్‌సి. (జనరల్) పార్టు 2: దిగువ కాంబినేషన్సు ఇవ్వబడుచున్నవి:
1. మాథెమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,
2. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ
3. జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ

బి. ఏ. (జనరల్) పార్టు 2:—
దిగువ కాంబినేషన్సు ఇవ్వబడుచున్నవి.
1. ఎకనమిక్స్, పాలిటిక్స్, హిస్టరీ లేదా మేథమాటిక్స్ లేదా సోషియాలజీ.
2. ఎకనమిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ లేదా మేథమాటిక్స్.
3. ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ.
4. హిస్టరీ, పాలిటిక్స్, అడ్వాన్స్డుతెలుగు.
5. పాలిటిక్స్, అడ్వాన్స్డు తెలుగు, ఓరియంటల్ కల్చర్.

6. ఫిలాసఫీ, హిస్టరీ, ఇంగ్లీషు.
7. మ్యూజిక్, అడ్వాన్స్డుతెలుగు, ఓరియంటల్ కల్చర్.
8. హిందీ, ఓరియంటల్‌కల్చర్, పాలిటిక్స్.
9. అడ్వాన్స్డుతెలుగు, పాలిటిక్స్, సోషియాలజీ.
10. అడ్వాన్స్డుతెలుగు, ఓరియంటల్‌కల్చర్, సంస్కృతం.
11. ఫిలాసఫీ, సైకాలజీ, సోషల్‌వర్కు.
12. ఇంగ్లీషు, ఫిలాసఫీ, సోషల్‌వర్కు.
13. ఎకనమిక్స్, సైకాలజీ, హోమ్‌సైన్సు ఆర్ట్సు.

పార్టు 2 క్రింద సంగీతం, తెలుగు, సంస్కృతము, ఓరియంటల్ కల్చర్ సబ్జెక్టులలో రెండు సబ్జెక్టులు తీసుకున్నవారికి పూర్తిఫీ కన్సెషను పరిశీలించబడగలదు.

దరఖాస్తుఫారాలు, ఫారము ఖరీదుక్రింద 50పై. లు క్రాసుచేయబడిన పోస్టల్ ఆర్డరును దరఖాస్తు, ప్రాస్పెక్టస్ బుక్‌పోస్టుద్వారా పంపుటకుగాను స్వంత అడ్రసువ్రాసి 35 పై. ల స్టాంపు అంటించిన 9 × "4" సైజుకవరును పంపి రిక్విజిషనుపైన తిరుపతి శ్రీ పద్మావతి స్త్రీల కళాశాల ప్రిన్సిపాల్‌గారి వద్దనుంచి పొందవచ్చును.

దరఖాస్తులు, ఫలితములు ప్రకటించిన తరువాత 10 రోజుల లోపల రిజిస్ట్రరు చేయించుకొనవచ్చును.

మనిఆర్డర్లు అంగీకరింపబడవు.

సంబంధితాలలో సరిపడైన ఖరీదులో హాస్టలు వసతి కలదు.

(సం) ఎమ్. చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
టి. టి. డి. తిరుపతి.

తిరుమల-తిరుపతి దేవస్థానములు, తిరుపతి

6. (ఎ) ఎస్. వి. స్కల్ప్చర్ (ట్రెయినింగ్ సెంటర్ తిరుపతి.

తిరుపతి ఎస్. వి. స్కల్ప్చర్ ట్రెయినింగ్ సెంటరులో 4 సం. ల కోర్సుకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు 20—5—69 వరకు తిరుపతి, ఎస్. వి. స్కల్ప్చరల్ ట్రెయినింగ్ సెంటరు, సూపరింటెండెంటుకు చేరులాగున కోరడమైనది.

ఈ కోర్సు 4 సం. లు. (1) తెలుగు (2) తమిళం ఈ రెండు భాషలలోను చదువు చెప్పబడును. మొదటి సంవత్సరంలో విద్యార్థికి నెలకు రు. 40 స్టైపెండు యివ్వబడును. ఆతరువాత ప్రతిసంవత్సరం యేటా రు. 5 చొప్పున స్టైపెండులో ఇంక్రిమెంటు యివ్వబడును. ఉచితవసతి సౌకర్యం కలదు.

అర్హత వయస్సు: తెలుగులో లేదా తమిళంలో, (రాయుటయుచదివిన) 40% మార్కులు తక్కువకాకుండానువచ్చి కనీసం 8వ ఫారం పాస అయివుండాలి. సంస్కృతం చదివిన వారికి ప్రాధాన్యం యివ్వబడుతుంది.

అడ్మిషన్‌కోరే అభ్యర్థి 1—8—1969 వ తేదీ నాటికి 15 ఏండ్లకు తక్కువ కాకుండాగాని, 20 ఏండ్లకు దాటిగాని వుండరాదు. విగ్రహాలు, శిల్పాలు చేయడంలో అనుభవం కలిగి ఆ వృత్తికి సంబంధించిన కుటుంబాలకు చెందిన అభ్యర్థుల విషయంలో కనిష్ఠ వయో పరిమితిని 2 యేండ్లు సడలించడం జరుగుతుంది.

(సం) ఎమ్. చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
తిరుపతి.

శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కాలేజి, తిరుపతి.

కాలేజి వేసంగి శలవుల తరువాత పునః ప్రారంభం 27—6—1969. దిగువ కోర్సులలో విద్య గరపబడుగును.

డిగ్రీకోర్సులు.

1. సంస్కృతము: శిరోమణి
(క్లాసు 3 (న్యాయ).
(క్లాసు 4 (వ్యాకరణ).
(క్లాసు 5 (సాహిత్య).
2. తెలుగు: 2(ఎ) విద్వాన్, (సంస్కృతం మెయిన్, తెలుగుమెయిన్).
2 (బి)విద్వాన్ (తెలుగు మెయిన్ సంస్కృతం (సబ్సిడియరీ)
3. హిందీ 2. (బి) విద్వాన్ (హిందీమెయిన్ సంస్కృతం సబ్సిడియరీ).

పై అన్నికోర్సులు 4 సం. లు.
(2 సం. లు ప్రిలిమినరీ 2 సం. లు స్పెషల్)

శిరోమణి కోర్సులు.

ఓ. ఎస్. ఎస్. ఎల్. సి., ఎస్. ఎస్. ఎల్.సి. లేదా మెట్రిక్యులేషను, సంస్కృతం పరీక్షతోగాని; గవర్నమెంటు జరిపిన సంస్కృత ఎంట్రన్స్ పరీక్షతోగాని ప్యాసైనవారు ఈ శిరోమణి కోర్సులలో అడ్మిషనుకు అర్హులు.

2 (ఎ) విద్వాన్‌కోర్సు

(సంస్కృతము, తెలుగు)

ఎస్. ఎస్. ఎల్. సి. లేదా మెట్రిక్యులేషను సంస్కృతం పరీక్షతోగాని లేదా సంస్కృతం ఎంట్రన్స్ తెలుగుతోగాని లేదా భాషాప్రవీణ ఎంట్రన్సు టెస్టు ప్యాసైనవారుగాని 2(ఎ) విద్వాన్‌కోర్సు (సంస్కృతం— తెలుగు)లో అడ్మిషనుకు అర్హులు.

2 (బి) విద్వాన్‌కోర్సులు

(తెలుగు (లేదా) హిందీ మెయిన్ మరియు సంస్కృతము సబ్సిడియరీ)

ఎస్. ఎస్. ఎల్. సి. తెలుగుతోగాని, తెలుగులో యూనివర్సిటీ ఎంట్రన్సు పరీక్షగాని ప్యాసైనవారు తెలుగు విద్వాన్‌కోర్సు అడ్మిషనుకు అర్హులు. ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో హిందీలో 30 % మార్కులుపైన తెచ్చుకొన్నవారు 2(బి) విద్వాన్‌హిందీకోర్సులో అడ్మిషనుకు అర్హులు.

అనుబంధ కోర్సులు

(ఇంగ్లీషులో)

బి.ఏ. డిగ్రీకోర్సు: సంస్కృత శాస్త్రాలు

1. సంస్కృతశాస్త్రాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సు ప్యాసైనవారు, గవర్నమెంటు ఎంట్రన్సు పరీక్షతో సమానమైన పి. యు. సి. సంస్కృత పరీక్ష ప్యాసైనవారు బి. ఏ. డిగ్రీకోర్సులో అడ్మిషనుకు [illegible] అర్హులు.

(ప్రీ యూనివర్సిటీకోర్సు (సంస్కృత శాస్త్రాలు)
2. ఓ. ఎస్. ఎస్. ఎల్. సి. గాని ఎస్. ఎస్. ఎల్. సి. గాని ఎంట్రన్సు సమానమైన సంస్కృత పరీక్షతో ప్యాసైనవారు, లేదా మెట్రిక్యులేషన్ పరీక్షలో గవర్నమెంటు సంస్కృత ఎంట్రన్సు ప్యాసైనవారు ప్రీ యూనివర్సిటీకోర్సులలో అడ్మిషనుకు అర్హులు.

2 సం.లు ప్రీయూనివర్సిటీకోర్సు (సంస్కృతం, శాస్త్రాలు, వేదాలు)

3. సంస్కృతము లేదా వేదాలు ప్రధానాంశంగా ఓరియంటల్ స్కూల్సులో, కళాశాలలో 10 వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ప్యాసైనవారు వరుసగా ఈ కోర్సులో మొదటి సంవత్సర తరగతులలో అడ్మిషనుకు అర్హులు.

2 సం.లు మెట్రిక్యులేషన్ (వేదాలు)

4. వేదాలలో మెట్రిక్యులేషన్ 6 సం. లు పూర్తిచేసినవారు. వేద పాఠశాలలో 6 వ సంవత్సరంలో 3 వ ఫారం స్టాండర్డులో ఇంగ్లీషు జనరల్ సబ్జెక్టులతో చదువుతున్నవారు ఈ కోర్సులకు అర్హులు. ఇంగ్లీషులో జనరల్ సబ్జెక్టులలో 3 వ ఫారం స్టాండర్డు వున్నవారు వేదం పూర్తిచేసినవారు కూడా ఈకోర్సులో అడ్మిషనుకు అర్హులు.

మెట్రిక్యులేషన్ (సంస్కృతశాస్త్రాలు) కోర్సు-2 సంవత్సరములు

ఆరు సంవత్సరములు పూర్తిచేసినవారు, సంస్కృత కళాశాలలో 6 వ సంవత్సరం చదువుతూ, ఇంగ్లీషు జనరల్ సబ్జెక్టులలో 3 వ ఫారం ప్రమాణంగలవారు ఈకోర్సులో అడ్మిషనుకు అర్హులు. ఓరియంటల్ హైస్కూలులో 5 వ ఫారం ప్యాసైనవారు కూడా అడ్మిషనుకు అర్హులు.

ప్రీయూనివర్సిటీకోర్సు (వేదాలు).

వేదాలలో మెట్రిక్యులేషన్ ప్యాసైనవారు. వేద పరీక్ష పూర్తిచేసినవారు, ఎస్. ఎస్. ఎల్. సి. అభ్యర్థులు ఈ కోర్సులకు అడ్మిషనుకు అర్హులు.

ఎంట్రన్సుకోర్సులు

సంస్కృతం, తెలుగు, హిందీ.

సంస్కృతం, తెలుగు లేదాహిందీలలో 10వ తరగతి ప్యాసైనవారు వరుసగా ఈ కోర్సులలో అడ్మిషనుకు అర్హులు.

గమనిక: ఉచితంగా లాడ్జింగ్ సౌకర్యంతో దిగువకోర్సులకు స్టైపెండుకూడ గలదు.

1. శిరోమణి కోర్సుకు నెలకు రు.60 —
2. బి. ఏ. సంస్కృతశాస్త్రాలకోర్సుకు నెలకు రు. 55 —
3. పి. యు. సి. (సంస్కృతశాస్త్రాలు) రు. 45 —
4. మెట్రిక్యులేషన్ (వేదాలు— సంస్కృతశాస్త్రాలు) రు. 50 —

2. విద్వాన్‌కోర్సుల వారికందరికి ఉచిత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సౌకర్యములు గలవు. 2 (బి) విద్వాన్ హిందీకోర్సుకు చదివే 5 గురు విద్యార్థులకు మాత్రం ఈ సదుపాయాలుంటాయి.

పై అన్నికోర్సులకు ట్యూషన్ రుసుము లేదు.

స్పెషల్ ఫీజులు చెల్లించవలెను.

దరఖాస్తులు, ప్రాస్పెక్టసు ప్రిన్సిపాల్ ఎస్. వి. ఓరియంటల్ కాలేజి, తిరుపతినుంచి పొందవచ్చును. ఇందుకుగాను తిరుపతి పోస్టాఫీసులో చెల్లించేట్లు ఎస్. వి. ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపాల్‌పేర డ్రా చేసిన 50 పై. లకు క్రాసు చేసిన పోస్టల్ ఆర్డరు పంపవలెను, లేదా కాలేజి ఆఫీసులో 50 పై. లు నగదు చెల్లించవలెను. మరియు స్వంత అడ్రసు వ్రాసి స్టాంపులు అంటించిన 9" 4" సైజు కవరు పంపవలెను.

పైనా: సర్టిఫికెట్లతో సహా అడ్రసుగల కవరు 50 పైసలకార్డు పోస్టల్ ఆర్డరుతో పంపని దరఖాస్తులు గుర్తించబడవు. మనిఆర్డర్లు అంగీకరింపబడవు.

దరఖాస్తులు కాలేజి ఆఫీసులో ఫలితములు ప్రకటించిన తరువాత 10 రోజులలోపలగాని. 20—6—69 లోపలగాని ఏదిముందో అప్పుడు చేరవలెను.

(సం) చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
టి. టి. డి., తిరుపతి.

శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, సీతారాంబాగ్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్.

శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత మహా విద్యాలయము వేసవి విరామానంతరం జూన్ 9వ తేదీన తెరువబడును. ఈ మహా విద్యాలయములో సంస్కృత శాస్త్రాధ్యయనమునకు అవకాశమున్నది. ఈ మహా విద్యాలయము ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమై యున్నది. యూనివర్సిటీ కోర్సుల ప్రకారము

Entrance:— Diploma in oriental languages, Bachelor in oriental languages.

పరీక్షలకు సాంప్రదాయమైన పద్ధతిలో ప్రకారము శిక్షణ నొసంగెదరు. శ్రీకృష్ణ యజుర్వేదము, సలక్షణాంతము అధ్యయనము చేయుటకు అవకాశమున్నది. విద్యార్థులందరికి ఉచిత భోజన వసతి సౌకర్య మున్నది.

కోర్సులు ప్రారంభ తరగతులు:

1. ప్రీ ఎంట్రన్స్ 1 సం.
" 2 సం.
" 3 సం.
" 4 సం.

పాఠ్య గ్రంథములు, ప్రిన్సిపాలు అభ్యాసక బృందముచే నిర్ణయింపబడి యధాసుకాలముగ శిక్షణ యివ్వబడును. సంస్కృతములో ప్రాథమిక జ్ఞానమున్న విద్యార్థులను పరీక్షించే యోగ్యతానుగుణముగ ఆయా ప్రాథమిక తరగతులలో చేర్చుకొందురు. ఈ తరగతులలో చేరగోరు విద్యార్థులు ప్రాథమిక విద్య నిదవ తరగతి ఉత్తీర్ణులై లేక ప్రాంతీయ భాషలో చదువను వ్రాయను ధారాళముగ నేర్చి యుండవలయును. పది సంవత్సరములనుండి 14 సంవత్సరముల వయస్సు లోపు వారలైయుండవలెను.

2. ఎంట్రన్స్: ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించిన పాఠ్యాంశముల ననుసరించి శిక్షణ ఒసగబడును. సంవత్సరాంతమున యూనివర్సిటీవారు పరీక్షలు నిర్వహింతురు. ఈ తరగతిలో చేరగోరు విద్యార్థులు సంస్కృత కావ్యనాటక గ్రంథములు చదివినవారై ఉండవలెను. సంస్కృత పాఠశాలలో ప్రాథమిక తరగతులను పూర్తి చేసినవారైనచో ఆ మేరకు ఆయా పాఠశాలలనుండి విడుదల పత్రములు టి. సి. తీసుకొని రావలయును. ప్రైవేటు అభ్యర్థులను పరీక్షించి చేర్చుకొందురు.

3. డి. ఓ. ఎల్. రెండు సంవత్సరముల కోర్సు, ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించిన పాఠ్యాంశముల ననుసరించి శిక్షణ నొసంగబడును.

(గ్రూపు1 పేపరు 1 తెలుగు యూనివర్సిటీపరీక్ష
" " 1
" " 2
గ్రూపు " 3 సంస్కృతముజనరల్ సామాన్యాంశములు
గ్రూపు 3 " 1 అభినయాంశము
" " 2 అద్వైత వేదాంత
" " 3 న్యాయ, వ్యాకరణ
" " 4 అలంకారశాస్త్రము లో

పై కోర్సులో చేరుటకు ఎంట్రెన్సు సంస్కృతము ఉస్మానియా యూనివర్సిటీ, 2. పి. హెచ్. ఎస్.సి. లేక మెట్రిక్ ఉస్మానియా యూనివర్సిటీ 3. ఎంట్రెన్సు పి. పి. గవర్నమెంటు 4. ఓ. ఎస్. ఎస్. ఎల్. సి., ఎస్. ఎస్. ఎల్. సి. మెట్రిక్‌లోగాని పై పరీక్షలకు సమానముగా పరిగణింపబడిన ఏ ఇతర యూనివర్సిటీ పరీక్షలలోనైనను ఉత్తీర్ణత పొంది యుండవలెను.

H.S.C., Metric, S.S.L.C. పరీక్షలలో సంస్కృతము అభిమానాంశముగ (ఆప్షనల్) ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యము ఒసగబడును. డి.ఓ. ఎల్. మొదటి సంవత్సరములో చేరిన విద్యార్థుల వారు తొలగిన పరీక్షలలో సంపాదించిన మార్కుల ఆధిక్యమును మెరిట్‌బట్టి ప్రభుత్వం వారిచ్చు స్కాలర్‌షిప్ సంపాదించుటకు అర్హులగుదురు.

4. బి. ఓ. ఎల్. : కోర్సుల తొలగిన డి. ఓ. ఎల్. పరీక్ష రెండు సంవత్సరముల కోర్సు రెండవ సం. ము చివర యూనివర్సిటీ పరీక్ష మొదటి సంవత్సరంలో చేరగోరు విద్యార్థులు ఈ క్రింది పరీక్షలలో ఉత్తీర్ణులై యుండవలెను. డి. ఓ. ఎల్. (ఉస్మానియా యూనివర్సిటీ) గాని దానితో సమానముగా పరిగణింపబడిన ఏ ఇతర యూనివర్సిటీ పరీక్షలలోగాని ఈ దిగువ వివరించిన

1. Siromani (Prelimenary)
2. Vidya Praveena (do)
3. Vidwan A (do)

డి. ఓ. ఎల్. ఉత్తీర్ణులైన వారు ఉస్మానియా యూనివర్సిటీ వారి బి. ఏ. పరీక్షలో ఇంగ్లీషు రెండవ పేపరు వ్రాసి ఉత్తీర్ణులైనచో ఎం. ఏ. పరీక్షకు కట్టుటకు అర్హులు. డిప్. ఓ. ఎల్. బి. ఓ. ఎల్. తరగతులలో చేరగోరు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీగాక ఇతర యూనివర్సిటీ పరీక్షల నాల్గింటితో ఆయా యూనివర్సిటీల వలన పొందు Migration Certificate తీసుకొని రావలయును.ఆప్లికేషనుతో పాటు పాసైన పరీక్షకు సంబంధించిన సర్టిఫికేటు యొక్క సర్టిఫైడ్ కాపీలను జతపరచవలయును.

నోట్:— ప్రాథమిక తరగతులలో చేరగోరు విద్యార్థులు జూలై ఒకటవ తేదీలోపల చేరవలయును. డిప్. ఓ. ఎల్. ఒక సం. ములో గాని, బి. ఓ. ఎల్. 1 సం. ములోగాని చేరు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల ఫలితములు ప్రకటించిన తర్వాత పది రోజులలోగా చేరవలయును. అభ్యర్థులు తమ పేరతల్లడుసగల దరఖాస్తులను పంపు కొనవలయును. జవాబుకై 25 పైసల స్టాంపు పంపవలయును.

ఎమ్. చంద్రమౌళిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
టి. టి. డి. తిరుపతి.

నెలకిసరుగా
వాయిదాపద్ధతిపై
2 స్పీకర్ల 3 బాండ్ల ట్రాన్సిస్టర్ వస్తువుల్నారా హిందండి
TOKYO AGENCIES (REGD.) POST BAG No. 11 NEW DELHI-1

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

టెండరు నోటీసు

"ఉన్నచోట ఉన్న స్థితిని" అన్న పద్ధతిని దిగువ సరుకులు M.S. Scrap, A.C.S.R. Scrap. Cooper Scrap. Brass Scrap, Etc.) అమ్మకమునకు (టిప్లికేటులో సీల్డు టెండర్లు దిగువ సంతకముదారుకు 10.7.69 ప.12—00 గం.ల లోపున చేరునట్లు కోరబడుచున్నవి. టెండర్లు అదేరోజు సా. 3—00 గం. లకు, హాజరైయుండగోరు టెండరుదార్లు, లేక వారి అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమున తెరువబడును.

టెండర్లు సెట్టుదలచినవారు రు. 5—15 నగదుగాని, చీఫ్ ఎకౌంటెంట్, ఎక్స్పెండిచర్, ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్, ఫతేఖాన్‌పేట, నెల్లూరు పేర మనియార్డరుగ గాని చెల్లించి 10—6—69నుంచి పని దినములలో ఏదేని సమయ మైనను టెండరు షెడ్యూలును పొందవచ్చును. టెండరు షెడ్యూలు ఖరీదు క్రింద చెల్లించు మొత్తము ఏ పరిస్థితులలో నైనను వాపసు చేయబడదు. తంతి ద్వారా పంపు కొటేషన్లు అంగీకరించబడవు.

ఏ టెండరునైనను, లేక అన్నిటిని ఎట్టి కారణములను తెల్పకుండ నిరాకరించుటకు దిగువ సంతకముదారు హక్కు రిజర్వు చేసికొని యున్నారు.

వై. ఎస్. కె. మూర్తి,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
ఆపరేషన్, నెల్లూరు.

దక్షిణ రైల్వే గుంతకల్ డివిజన్

టెండర్ నోటీసు నెంబరు 2/69

1. ఈ క్రింద పేర్కొన్న పనులకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. 25—6—69 న మధ్యాహ్నం మూడు గంటలవరకు అవి అంగీకరింపబడగలవు 26—6—69 న మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెరవబడగలవు.

పని వివరాలు : 1/2 సైజుకు లోపు బొగ్గును 1—4—69 నుంచి విల్లంతన్నడి 31—3—1970 వరకు విల్ల పుంజుగింపి కొని, తీసుకుపోవడం.

సెక్షన్ నెం.	దూరం	ధరావతు మొత్తం
11.	గుంతకల్ (కాక) నుంచి ధర్మవరం (సహా)	రు. 2000—
14.	పాకాల (కాక) నుంచి ములకలచెరువు (సహా)	రు. 1000—
16.	గుంతకలు స్టేషన్ హద్దులు.	రు. 2000—

2. టెండర్ ఫారం ఖరీదు (వాపస్ చెయ్యబడదు) రు. 5 గుంతకల్‌లోని దక్షిణ రైల్వే డివిజనల్ పేమాస్టర్‌కుగాని, దక్షిణ రైల్వేలోని ఏ స్టేషన్ మాస్టర్‌కైనాగాని చెల్లించి, తీసుకొన్న రసీదుతో టెండరు ఫారములు కోరవలెను.

3. టెండరు ఫారాలు 24—6—69 మధ్యాహ్నం 12 గంటల వరకు ఇష్యూ జారీ చెయ్యబడును.

4. దక్షిణ రైల్వే డివిజనల్ పేమాస్టర్ గుంతకల్‌కు ధరావతు మొత్తం చెల్లింపు కడపటి తేది 24—6—69 మధ్యాహ్నం మూడు గంటలు.

డివిజనల్ సూపరింటెండెంట్,
(పర్సన్సు) / గుంతకల్.

తంతి తపాలాశాఖ

దిగువ చూపబడినట్లు పోస్టాఫీసులలో డిపార్టుమెంటు యొక్క టెలి కమ్యూనికేషన్సు వింగులో క్లెరికల్ పోస్టులు గుమాస్తా ఉద్యోగములకు మరియు ఆర్. ఎం. ఎస్. సార్టర్లు ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుచున్నవి. స్త్రీలు అర్హులు. ఉద్యోగములు తాత్కాలికమైనవి. కాని జమాఖర్చు పర్మనెంటు కాగలట్టివి, లేదా నిరవధికముగ కొనసాగగలట్టివి.

జీతము : రు. 110—4—150—5—175—ఇబి—6—205—ఇబి—7—240, పైన కేంద్ర ప్రభుత్వ రేట్లను మామూలు ఎలవెన్సులు.

విద్యార్హతలు : మెట్రిక్యులేషన్‌లో లేక ఒక యూనివర్సిటీచేగాని, బోర్డుచే గాని నడువబడుచున్న తత్సమానమైన పరీక్షలో ఏ సబ్జెక్టుల్లో తీసుకొనియున్నను కాలేజి కోర్సుకు, లేక స్టేట్ గవర్నమెంటులో గుమాస్తా సర్వీసుకు అర్హతతో ప్యాసు. 6 వ ఫారములో గాని, హయ్యర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూలు 11 వ క్లాసులో గాని ప్యాసు అంగీకరింపబడదు. ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగ లేకుండ నిర్దిష్ట పరీక్ష ప్యాసైయుండు అభ్యర్థి కూడా రిక్రూట్‌మెంటుకు అర్హుడు, అయితే అట్టి అభ్యర్థి గ్రేడ్‌లో కన్ఫర్మేషన్‌కు ముందు డిపార్టుమెంటల్ రూల్సు అండ్ రెగ్యులేషన్సులో ఇంగ్లీషులో జరుపబడు ఒక పరీక్షకు కూర్చొని, ప్యాసయి యుండవలెను.

వయసు : 1969, జనవరి 1 న వయస్సు 18 సంవత్సరములు నిండియుండవలెను కాని 23 సంవత్సరములు నిండియుండకూడదు. గరిష్ఠ వయోపరిమితి షెడ్యూలు కులముల/తెగల అభ్యర్థులకు అయిదు సంవత్సరములవరకు సడలింపబడవచ్చును. విద్యాపారంగత సర్టిఫికేటులు, రిటెంచి చేయబడిన కేంద్ర ప్రభుత్వోద్యోగులు వగైరా (వివరములు దరఖాస్తు ఫారములో ఇవ్వబడు అభ్యర్థులకు ఇన్‌స్ట్రక్షన్లలో లభించును) వంటి కొన్ని ఇతర వర్గములకు కూడ కొంత వయస్సు సడలింపు అనుమతించబడవచ్చును.

అభ్యర్థులకు ఇన్‌స్ట్రక్షన్లతోనూ దరఖాస్తు ఫారములు హైదరాబాద్ జి. పి. ఒ. నుంచి, ఆంధ్రా సర్కిల్‌లోని అన్ని హెడ్ పోస్టాఫీసులనుంచి, డిపార్టుమెంటల్ సబ్ పోస్టాఫీసులనుంచి 1969, జూన్ 5 వరకు ఉచితముగ పొందవచ్చును. పోస్టుద్వారా సప్లయి చేయబడవు.

పూర్తిచేయబడిన దరఖాస్తు ఫారము, కావలసిన డాక్యుమెంట్లతోపాటు, పోస్టుమాస్టర్ జనరల్, ఆంధ్రా సర్కిల్ హైదరాబాద్—1 కు నలావరిగాని, సమీపపు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారాగాని, వారికి 1969 జూన్ 9 నాటికి చేరునట్లు పంపవలెను. తమ దరఖాస్తులను తమ యజమానులద్వారాగాని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీల ద్వారాగాని పంపు అభ్యర్థులు, వాటిని, ఆయా యజమానులు, లేక ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలు పైకి పంపి, అవి ఈ ఆఫీసుకు నిర్ణీత తేదీకి అప్పటికి చేరునట్లు తగినంత ముందుగ పంపవలెను. 1969 జూన్ 9 తరువాత చేరు దరఖాస్తులు నిరాకరించబడును. దరఖాస్తుదారు ఒక్క దరఖాస్తు మాత్రమే పంపవలెను.

సెలక్షను మెట్రిక్యులేషన్‌లో లేక ఒక యూనివర్సిటీ, లేదా బోర్డుచే నడుపబడు తత్సమానమైన కనిష్ఠ పరీక్షలో పొందిన మార్కుల సగటు శాతము Aggregate Percentage ఆధారముగ నిర్దిష్టమైన ఉన్నత విద్యార్హతలు పుతియు ఆటల అర్హతలకు బోనసు మార్కులు కలుపబడి జరుపబడును. తమ సెలక్షను గురించి దరఖాస్తుదారులతో ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు. సెలెక్టు కాబడిన అభ్యర్థులకు మాత్రమే ఫలితములు తెలియబరచబడును. ఆతర్వాతనైన నాటి సైనికోద్యోగుల విషయములో — ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలచే పేర్కొనబడినవారు మాత్రమే గుర్తింపబడెదరు.

సెలెక్టు కాబడిన అభ్యర్థులు తమ అపాయింటుమెంటుకు మునుపు నిర్దిష్టమైన ట్రెయినింగు పొందవలసి యుండును, పిదప ట్రెయినింగు పిదప అపాయింటుమెంటుకు ముందు కావలసిన సెక్యూరిటీ సమకూర్చవలసి యుండును. క్రితపు రిక్రూట్‌మెంటులో సెలెక్టు కాబడిన ఇతర శాఖల, షెడ్యూల్డు కులముల షెడ్యూల్డు తెగల మరియు మాజీ సైనికోద్యోగుల అభ్యర్థుల మార్కుల కనీస శాతము వరుసగా 68.4, 58.8, 53.6, మరియు 53.9 అయియుండెను.

ఖాళీల వివరము

వ. సం.	డివిజన్/యూనిట్ పేరు.	రిజర్వు కాబడని.	షెడ్యూల్డు కులాలు.	షెడ్యూల్డు తెగ.	మాజీ సైనికో ద్యోగులు.	మొత్తము
1.	కడప పోస్టల్ డివిజన్	2	—	1	—	3
2.	హైదరాబాద్ పోస్టల్ డివిజన్	3	2	—	—	5
3.	కరీంనగర్ పోస్టల్ డివిజన్	1	1	—	—	2
4.	కృష్ణా పోస్టల్ డివిజన్	3	1	—	1	5
5.	కర్నూలు పోస్టల్ డివిజన్	3	1	—	1	5
6.	మహబూబ్‌నగర్ పోస్టల్ డివిజన్	4	1	1	1	7
7.	నెల్లూరు పోస్టల్ డివిజన్	1	—	—	1	2
8.	సికింద్రాబాద్ పోస్టల్ డివిజన్	3	1	—	—	4
9.	శ్రీకాకుళం పోస్టల్ డివిజన్	4	2	—	—	6
10.	వరంగల్ పోస్టల్ డివిజన్	7	2	1	2	12
11.	ఆర్. ఎల్. ఒ. హైదరాబాద్	1	—	—	—	1
12.	ఆర్.యం.ఎస్. 'జ' డివిజన్	3	1	—	—	4
13.	ఆర్.యం.ఎస్. 'వి.' డివిజన్	1	—	1	—	2
14.	ఆర్.యం.ఎస్. 'వై' డివిజన్	1	—	1	—	2
15.	ఆర్.యం.ఎస్. 'జడ్' డివిజన్	2	1	1	—	4
16.	హైదరాబాద్ ఇంజనీరింగ్ డివిజన్	4	1	1	1	7
17.	కర్నూలు ఇంజనీరింగ్ డివిజన్	4	1	—	2	7
18.	విజయవాడ ఇంజనీరింగ్ డివిజన్	2	—	1	—	3
19.	విశాఖపట్నం ఇంజనీరింగ్ డివిజన్	1	1	—	—	2
20.	టెలికమ్యూనికేషన్స్ సింగ్ (ఎకౌంట్సు)	1	—	—	—	1
21.	హైదరాబాద్ టెలిగ్రాఫిక్ డివిజన్	4	1	—	1	6
22.	విశాఖపట్నం టెలిగ్రాఫిక్ డివిజన్	1	—	—	—	1
23.	ఇతర డి. టి. ఒ. లు	4	2	—	—	6

గమనిక:— పైన వివరించబడిన ఖాళీలు 1—1—1964 న గాని, ఆ పిమ్మటగాని తూర్పు పాకిస్థాన్‌నుంచి ఇండియాకు వలసవచ్చిన పర్మనెంటు నిర్వాసిత క్లాస్ 3 ప్రభుత్వోద్యోగులు, ఇటీవల యుద్ధ సమయంలో క్షతగాత్రులైన రక్షణ శాఖోద్యోగులు, పరిహార్య రక్షణ పోలీసు శాఖ సభ్యులు, యూనియన్ భూభాగములు హోంగార్డులు, మరియు సెంట్రల్ సెక (వర్ప్లస్) సెల్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్సులో ఉన్న అదనపు ఉద్యోగులు తగిన ఉద్యోగాలు లభించువరకు తగ్గించబడుటకు లోబడియుండును.

davp. 716(118)/69

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

మద్దెల మేరి. 8 సం. లు. వయసు. 3½ అ. ఎత్తు, పొట్టిగా ఉండును. ఎరుపు గౌనుధరించి వుంది. ఈ గుర్తులుగల అమ్మాయిని ఎవరైన కనుగొన్నచో ఆచూకీ తెలిపిన తగు బహుమతి ఇవ్వబడును. మద్దెల రాములు, కేరాఫ్ అమ్మిన సోదరాజు, కొత్తమ్మవారి గుడిపక్క, సైబరుపేట, విజయవాడ 1.

ఏజంట్లు కావలెను

1970 క్యాలెండరు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. అకర్షణీయమైన కమిషన్. వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works, Sivakasi

ప్రింటింగు

లెటర్‌హెడ్స్, బిల్లుబుక్స్, రిసీట్‌బుక్స్, అన్నివిధములైన ప్రింటింగ్ మరియురబ్బరు స్టాంపులకు వ్రాయండి.

విజయవాణి ప్రెస్, గుంతకల్లు.

వివాహ ప్రకటనలు

గౌరవ కుటుంబమునకు చెంది, ఆస్తి పరుడు, గవర్నమెంటు ఉద్యోగం నెలకు 200 — సంపాదిస్తున్న 25 సం. యువకునకు ఉన్నతకుటుంబము కుచెంది, బాగా ఆస్తి కలిగిన 20 సం. లోపు వధువు కావలెను. వితంతువైనను అభ్యంతరము లేదు. ఏకులమైనను అభ్యంతరములేదు.

వివరములకు:
బాక్సు నెం. 2589, కేరాఫ్
ఆంధ్రప్రభ, విజయవాడ—3.

మరణము

మా అత్తగారు శ్రీమతి దాసరి మంగమ్మ గారు ది 6—6—69 న స్వర్గస్తులైనారు. పెద్దకర్మ 16—6—69 మా స్వగ్రామము ఓడరేవులో జరుగును. గాన బంధు మిత్రులందరికీ తెలియజేయుడమైనది.

దాసరి వెంకటేశ్వర్లు, ఎమ్. ఎల్. ఎ.
డా. దాసరి వెంకటరావు ఎమ్. బి. బి. ఎస్.,
దాసరి రాజభూషణం.

పుస్తకములు

ఉచిత పుస్తకాలు

జాతిపిత' జయంతి సందర్భంగా నాలుగు కావ్యాలు ఉచితంగా పంపుచున్నాం. పోస్టేజి నిమిత్తం 50 పైసల తపాలా బిళ్ళ పంపండి.

డైరెక్టర్, స్నేహపీఠం, ఏలూరు-2

"ఆధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన 'కుటీర పరిశ్రమల' వివరములు వ్రాసినారు. దీనివలన వేలమంది ప్రతినెల వేలకు వేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల రూ. 15.50. తపాల ఖర్చు 2—00.

Cottage Industry (NA-24), P.B. No. 1262 Anguri Bagh Market. Delhi-6.

ప్రకటనలు

ది తాడిపత్రి కో—ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నెం. డి. 557 వారి (కో-ఆపరేటివ్ రైసుమిల్లు) ది. 30—6—72 వరకు లీజుకు ఇవ్వబడును. సరళముగాను 30—6—69 తేదీలోగా ఈ క్రింది సంతకముచేసిన వారితో సంప్రదించవలయును.

:— మిల్లువివరములు :—

1) Capacity: One Ton per hour.
2) Cons: Two (24" diametre).
3) Shellers: Two (30" diametre).
4) Motors: Two (20 H.P. + 30 H.P.) = 50 H.P.

(సం) బి. సీరారెడ్డి,
ప్రెసిడెంటు.
ది తాడిపత్రి కో—ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, తాడిపత్రి
(అనంతపురంజిల్లా)

వేలం నోటీసులు

నర్సరావుపేట మునిసిపాలిటి

యీ మునిసిపాలిటీలోని లాల్‌బహదూర్ మార్కెట్టు బిల్డింగులోని నెం. 14 రు షాపు ఈదిని ది 21—6—69 వ తేదీనుండి ది 15—12—1970 వ తేదీవరకు అనుభవించుటకు ది 20—6—1969 వ తేదీ శుక్రవారం సాయంత్రము 4—00 గంటలకు నర్సరావుపేట మునిసిపల్ ఆఫీసులో నర్సరావుపేట మునిసిపల్ సెక్రటరీ గారిచేగాని వారి అనుమతిపొందినవారిచేగాని బహిరంగముగా వేలము వేయబడును. వివరములకు మునిసిపల్ ఆఫీసులో సెలవు కానిదినములలో తెలుసుకొనవచ్చును.

నర్సరావుపేట, (సం) యీ. రాఘవచంద్రన్,
ది 2—6—1969. సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసరు.

వైద్యము

ఏ ఇతర మందులకు సాధ్యముగాని బోదకాలు, బోదవెయ్యి వగైరా మందులతో నయము చేయగలము. దీర్ఘవ్యాధులు క్షయ, ఉబ్బసం దగ్గులు విషయములో మమ్ములను సంప్రదించండి.

వివరములకు :
ప్రాణాన్ ఫీవర్ క్యూర్ క్లినిక్
ముస్తాఖాన్ పేట, మచిలీపట్టణము

ఎడ్యుకేషనల్

ట్రెయినింగు

స్టేషన్‌మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. వివరములకు విద్యార్థులు తెలుపుడు.

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

రేడియో (ట్రాన్సిస్టర్ కోర్సు), 100 దినములు, ఫీజు రు. 100— లు, ప్రశస్తమైన బోధన.వివరములకు—పోస్టల్ (ప్రాస్పెక్టసురు.1.

MADRAS Engineering College,
177, Mount Road, Madras-2

ఎస్. ఎస్. ఎల్. సి., పి. యు. సి., ఆంధ్ర మెట్రిక్, బి. కాం., రేడియో (ట్రాన్సిస్టర్. వివరములకు—పోస్టల్. (ప్రాస్పెక్టసు రు. 1.

Mount Tutorials.
177, Mount Road, Madras-2.

జె. యం. జె. స్త్రీల కళాశాల
తెనాలి, గుంటూరు జిల్లా (ఎ.పి)

2, 3వ సంవత్సరము డిగ్రీ విద్యార్థులకు కాలేజీ 17—6—1969న ప్రారంభింపబడును.

బోధింపబడు కోర్సులు: ప్రీయూనివర్సిటీ
2 సం.ల ఇంటర్మీడియెట్‌కోర్సు
బి.ఏ, మరియు బి.ఎస్.సి. డిగ్రీ.

ప్రీయూనివర్సిటీ, ఇంటర్మీడియెట్ అండ్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు ఫారములు రు 2—లు స్వయముగాగాని, ఎం.ఓ. ద్వారా గాని చెల్లించి కాలేజి ఆఫీసు నుంచి పొందవచ్చును. హాస్టలు అర్హులు, చెక్కులు అంగీకరింపబడవు. హాస్టలు వసతి కొద్దిమందికి మాత్రమే కలదు.

పూర్తిచేయబడిన దరఖాస్తు ఫారములు ప్రిన్సిపాలు గార్కి ఆయా పరీక్షల ఫలితాలు ప్రకటించిన 10 రోజులలోగా చేరవలెను.

Correspondent

రంగరాయ మెడికల్ కాలేజి
(ఆంధ్రయూనివర్సిటీకనుబంధితబడినది)
కాకినాడ—3.

1969—70 సంవత్సరమునకు కాకినాడ, రంగరాయ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరము ఇంటెగ్రేటెడ్ ఎమ్. బి. బి. యస్. కోర్సు ప్రవేశమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థి ఫిజికల్ సైన్సు మరియు బైలాజికల్ సైన్సు అప్షనల్ సబ్జక్టులుగా ఆంధ్ర యూనివర్సిటీ పి. యు. సి. పరీక్ష లేదా బైలాజికల్ సైన్సులు ఒక సబ్జక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పరీక్ష లేదా ఆంధ్ర యూనివర్సిటీచే పైవానికి సమానముగా గుర్తింపబడిన ఏ ఇతరపరీక్ష ప్యాసైయుండవలెను. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో అన్ని సబ్జక్టులలోను మొత్తము మార్కులలో 45 శాతముకుతక్కువ కాకుండ తెచ్చుకొన్న అభ్యర్థులు మాత్రమే పరిశీలింపబడెదరు. నిర్ణీతవివరములతోపూర్తిచేయబడిన దరఖాస్తులు. ఈ ఆఫీసుకు 1—7—1969 కుగాని అంతకు ముందుగాగాని చేరవలెను.

రు 5 — లు ఎమ్. ఓ. ద్వారా, మనీ ఆర్డరుకూపనులో అభ్యర్థి చిరునామా పూర్తి వివరములు విడివిడి అక్షరములతో స్పష్టముగా వ్రాసి(ఆంధ్రప్రదేశ్) కాకినాడ—3, రంగరాయ మెడికల్ కాలేజి, ప్రిన్సిపాల్‌కు పంపిన ప్రాస్పెక్టసు, దరఖాస్తు ఫారములు పంపించబడును. పోస్టలు ఆర్డర్లు, చెక్కులు తీసుకొనబడవు.

ప్రిన్సిపాల్.

ప్రకటనలు

గుంటూరు యుంగ్మెను కాలేజిలో చదువుకొనే — 22 బీద బ్రాహ్మణ విద్యార్థులకు. వుచితభోజనవసతి సౌకర్యములు కల్పింపబడును. దరఖాస్తు పత్రములకు స్వంత చిరునామాతో పోస్టుకవరు పంపవలెను.

శ్రీ రామకృష్ణ బీదబ్రాహ్మణ వుచిత విద్యార్థిగృహము.
అరండల్‌పేట- గుంటూరు— 2.

గమనిక

ది దుర్గా కోఆపరేటివ్‌అర్బన్‌బ్యాంకు లిమిటెడ్, నెం. 953 విజయవాడ—1 ది 1—7—69 వ తేదీనుంచి సదరు బ్యాంకు స్వంతభవనము, రాజారంగయ్యప్పారావువీధి (వైఎపరంపోలులోడ్డు) విజయవాడ—1 లో ఎవి చేయుటవనిబ్యాంకుఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయుటకు సంతసించుచున్నాము.

విజయవాడ, బొట్లాకొండలరావు,
9—6—'69 ప్రెసిడెంటు

కావలెను

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్కు, టెలిగ్రాఫు సిగ్నలర్లు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు.

I.T. Technology (Recognised) Near Krishna Talkies, Rajahmundry-2.

యస్. కె. పి. హైస్కూలు, డోన్
(కర్నూలు జిల్లా)

1. బి.యస్.సి.,బి.ఇడి.,సైన్సుఅసిస్టెంట్లు 2
2. గ్రేడు 1 తెలుగు పండిట్లు 1
3. గ్రేడు 11 తెలుగు పండిట్లు 3

ఒక కాపీ కర్నూలు, డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి పంపుతూ, కరెస్పాండెంటు గారికి దరఖాస్తు చేయండి.గవర్నమెంటు స్కేలు ఇవ్వబడును. దరఖాస్తులు చేరుటకు ఆఖరితేది 18 6. 69.

డా. కె. వి. కె. సంస్కృత కళాశాల
అరండల్‌పేట, గుంటూరు—2.

యీ దిగువపుద్యోగములకు 23 6 69 లోపల దరఖాస్తులు పంపవలయును. యూనివర్సిటి రిజిస్ట్రారుకాపీతోసహా.

1. అనుభవము గల ప్రిన్సిపాలు.
2. తెలుగువ్యాకరణాధ్యాపకులు.(సాహిత్యకళాశాలానుభవముకలవారు.
3. విద్యాప్రవీణ అలంకారశాస్త్రములు చెప్పగలవారు.

3.15 బోర్ సింగిల్ బేరల్ 5 షాట్ బోల్ట్ యాక్షన్‌రైఫిల్, ఇండియన్ లేక ఫారిన్ పాత లేక కొత్తది అమ్మదలచినచో వివరములు వ్రాయండి. K.Y. Ratnam, Manager and Correspondent. F.S.M. I.T.I. Rajanagaram, E. G. Dt.

ఎస్. టి. వి. ఎన్. హెచ్. హైస్కూల్, పెంటపాడు, పశ్చిమగోదావరిజిల్లా.

పై స్కూలులో పనిచేయుటకు ఒక గ్రేడ్ 2 సంస్కృత పండితుడు 1—7—69 నుండి 31—3—70 వరకు కావలెను. దరఖాస్తులు కరస్పాండెంటుకు పంపుతూ కాపీ నొకదానిని జిల్లా విద్యాశాఖాధికారి ఏలూరువారికి 16—6—69 తేదీలోగా పంపవలెను.

జి. రంగాచార్యులు.
హెడ్మాస్టరు.

యస్. యస్. యస్. వి. వి. యస్. జి. హెచ్. హెచ్. స్కూలు, సత్తెనపల్లి.

1. ఒక డిలోమాహోల్డరు హయ్యర్ లేక లోయరు.
2. ఒక డ్రాయింగుమాస్టరు హయ్యర్ గ్రేడ్ టి. టి. సి.

కావలెను. గవర్నమెంటుస్కేలు. 25—6—69 తేదీగాని, లోగాగాని అప్లికేషనులు సర్టిఫికెట్లు నకళ్ళతో కరస్పాండెంటు గార్కి పంపుతూ కాపీలు గుంటూరుజిల్లా విద్యాశాఖాధికార్కి పంపవలెను.

CORRESPONDENT.

ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము.

శ్రీ మాపుశేటి సోమరాజ సంస్కృతోన్నతపాఠశాల, కొవ్వూరు, ప. గో. జిల్లా

యీ క్రింది ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

1. ప్రధానోపాధ్యాయుడు:
B.A., B. Ed.. with Headquarter's Account Test.
(లెఖ్ఖలు, ఇంగ్లీషు బోధించుటకు అర్హులై 10 సం. రం. లు బోధనానుభవము కావలెను) సంస్కృతము ద్వితీయభాషగా నున్నవారికి ప్రాధాన్యము.
2. తెలుగుపండితుడు గ్రేడు—1. భాషాప్రవీణ, పండితశిక్షణతో
3. సంస్కృతపండితుడు గ్రేడు—1. వ్యాకరణ విద్యాప్రవీణ పండిత శిక్షణతో.
(4). Mathematics Assistant: B.A., B.Ed., లెఖ్ఖలు ఇంగ్లీషు బోధించుటకు అర్హులై యుండవలెను.

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ ప్రకటన తేదినుండి వారములోజులలోగా కరస్పాండెంటుకుచేరులాగున పంపుతూ వాటిప్రతులను Inspector of Oriental Schools Vijayawada- 3 వారికి కూడపంపవలెను.

(సం) మానాప్రగడ శేషాయులు,
కరస్పాండెంటు.

1. XII క్లాసుకు నాచురల్ అండ్ ఫిజికల్ సైన్సులలో టీచర్ల ఉద్యోగములకు (ఎం.ఎస్.సి, బి.ఇడి.) దరఖాస్తులు వెంటనే కోరబడుచున్నవి. (టెయిన్డు ఎం.ఎస్.సి.లు లభించనిచో ఎం.ఎస్.సిలు తీసుకొనబడవచ్చును.
2. గతానుభవముతో సెకండరీ గ్రేడు ట్రెయిన్డు టీచర్లు.
3. గ్రేడు—2 తెలుగుపండిట్. పండిట్సు ట్రెయినింగ్‌తో ఓరియంటల్ టైటిల్ కలవారు.
4. ఎల్.డి.సి.—ఎస్.ఎస్.ఎల్.సితో క్లర్కు అనుభవము. టైపురైటింగ్ తెలిసినవారికి ప్రాధాన్యత. ఉద్యోగము 1సం. ము. మాత్రమే.

15 రోజులలోగా దరఖాస్తులు చేరవలెను. దరఖాస్తు కాపీలను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, విద్యాశాఖాధికారికి పంపవలెను.

మేడపాటి సత్యనారాయణ
కరస్పాండెంటు.
వి.టి. హైయ్యర్ సెకండరీ స్కూలు,
రాజమండ్రి.

టెండరు నోటీసులు

కడప మునిసిపాలిటి

1969—70 సం. నకు క్రింద కనుపరచిన వాటిని సరఫరా చేయుటకు సీలు వేసిన టెండర్లు కడప మునిసిపల్ సెక్రటరీ గారిచే 25—6—1969 తేది సాయంత్రము 4—00 గంటలవరకు తీసికొనబడును. టెండరు ఫారములు, షరతులు, మునిసిపల్ ట్రెజరీలో రు 1 — చెల్లించి పొందవచ్చును. ఇతరవివరములు ఆఫీసు పని వేళలందు మునిసిపల్ ఆఫీసులో పొందవచ్చును.

వ. నెం. సరఫరా—వివరములు.
1. ప్రింటింగుపనులు టెండరు ధరావత్తు రూ. 100—00
2. కన్సర్వెన్సీ సామానుల సరఫరా టెండరు ధరావత్తు రూ. 200—00

మునిసిపల్‌ఆఫీసు, ఎం. యస్. ఈశ్వరయ్య
కడప, 5—6—1969. సెక్రటరీ

విశాఖపట్నం మునిసిపాలిటి

టౌన్‌హాల్ ఆవరణలోని ఆడిషనల్ బ్లాక్ రిపేరు చేయుటకు మరియు ఎలక్ట్రికల్ మెటీరియల్సు సరఫరా చేయుటకు విశాఖపట్నం, మునిసిపల్ కౌన్సిల్, సెక్రటరీ గారిచే ది 16.6.69 వ. గం. 3ల వరకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లు అదేరోజు గం. 3—30లకు హాజరయిన టెండరుదారులు లేదా వారి ఏజంట్ల సమక్షమున తెరువబడును. టెండరు షరతులు:

1. కనీస ధరావతు సొమ్ము రు 600 — (ఆరువందల రూపాయలు మాత్రమే) రొఖ్ఖ రూపేణా 14.6.69 లోగా మునిసిపల్ ట్రెజరీలో చెల్లించవలెను. కనీస ధరావతు సొమ్ము చెల్లించని టెండర్లు పరిశీలించబడవు.
2. టెండరు డాక్యుమెంట్లు రు 4—లు చెల్లించి 14—6—69 లోగా పొందవచ్చును.
3. కండిషనల్ టెండర్లు ఆమోదింపబడవు.
4. డిస్కౌంట్లు, తగ్గింపులు రేట్లలో కలిపియుండవలెను. అన్ని రేట్లు అన్ని పన్నులతో కలిపియుండబడి విశాఖపట్నం ఎఫ్.ఒ.ఆర్. అయియుండవలెను.
5. వస్తువులు టెండరు స్పెసిఫికేషనుకు సరిపోయి యుండవలెను.
6. పని, ఆర్డరు ఇచ్చిన 15 రోజులలో పూర్తిచేయవలెను.
7. కౌన్సిల్ లేదా ఎగ్జిక్యూటివ్ కమిటీగాని ఏ టెండరునుగాని, అన్ని టెండర్లనుగాని ఎట్టి కారణము తెలుపకయే నిరాకరించు హక్కుకలిగియున్నది.
8. టెండరు విలువ మొత్తము ఒకొక్కక్క వస్తువు కొరకుగాని, మునిసిపాలిటీకి ఆదాయకరంగా ఏర్పరచబడును.
9. ఏ టెండరుదారుడైనా పరిమితిన కారణము చూపక తన టెండరును ఉపసంహరించిన పక్షమున, తరువాత టెండరు కూడ నిరాకరింపబడి, కనీస ధరావతు సొమ్ము సొంతముచేసుకొనబడి మునిసిపల్ ఫండులో కలుపబడును.
10. రేట్లు అంకెలలోను, అక్షరములలోను స్వచ్ఛముగా పేర్కొనవలెను.

సెక్రటరీ,
తే.30.5.69 విశాఖపట్నం మునిసిపాలిటీ.

పొదిలి గ్రామ పంచాయతి
నెల్లూరు జిల్లా

పొదిలి గ్రామపంచాయతీకి 1969—70 సం. మునకు కావలసిన యీ దిగువ సామగ్రి సప్లయిచేయుటకు, పనులు చేయుటకున్నూ, పంచాయతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచేగాని, లేక వారి అనుమతిపొందినవారిచేగాని, తే. 23—6—1969 సోమవారం సాయంత్రం 4 గం. లవరకు సీలువేయబడిన టెండర్లు తీసుకొనబడి, అదేరోజు సాయంత్రం గం. 4—30 లకు హాజరైన టెండరుదారుల సమక్షమున సదరు టెండర్లు తెరువబడును. ధరావత్తు చెల్లించని టెండర్లు నిరాకరింపబడును. టెండరు షరతులు వగైరా యితర వివరములు ఆఫీసు పనివేళలలో తెలుసుకొనవచ్చును. వివరములు.

1. 1969—70 సం. మునకు స్టేషనరీసప్లయిచేయుట. ధరావత్తు 15—00
2. 1969—70 సం. మునకు వీధి లైట్లసామగ్రి సప్లయిచేయుట. ధరావత్తు 30—00
3. 1969—70 సం. మునకు బ్లీచింగు సామగ్రి సప్లయిచేయుట. ధరావత్తు 40—00
4. 1969—70 సం. మునకు కిరసనాయిల్ సప్లయిచేయుట. ధరావత్తు 40—00

పనులవివరములు.
1. పొదిలి పంచాయతి ఏరియా కొత్తపాలెం గ్రామములో కొత్తబావి త్రవ్వుట ధరావత్తు 123—00 ఎస్టిమేటు 2450—00
2. ఆంజనేయస్వామి బజారు మెటలురోడ్డు వేయుట. ధరావత్తు 40—00 ఎస్టిమేటు 800—00
3. పాతపోస్టాఫీసుబజారు మెటలురోడ్డు వేయుట ధరావత్తు 37—00 ఎస్టిమేటు 750—00
4. మహాలక్ష్మమ్మ బజారు మెటలురోడ్డు వేయుట ధరావత్తు 28—00 ఎస్టిమేటు 550—00
5. పోలుమిట్ట బజారు, చిన్నచెర్వు కట్టపద్దీ నుండి ఆలుగువాగువరకు ధరావత్తు 30—00 ఎస్టిమేటు 600—00

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

పొరుగు దేశాలమధ్య సన్నిహిత సంబంధాలు

శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూన్ 11: ఈ ప్రాంతంలోని పొరుగు దేశాలమధ్య సన్నిహిత సంబంధాలు వుండాలని, వాటిమధ్య సహకారం వుండాలని ఆఫ్ఘనిస్తాన్ పర్యటన నుంచి నిన్న తిరిగి వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిర అన్నారు.

భారత్ — ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య చారిత్రాత్మకమైన, సాంస్కృతికమైన సంబంధాలు ఎప్పటినుంచో వున్నవని, అయితే సమకాలీన ప్రపంచంలోవున్న సమస్యలదృష్ట్యా ఈ సంబంధాలను పునరుద్ధరించడం అవసరమని ఆమె పాలెం విమానాశ్రయంలో విలేఖరులతో అన్నారు.

తీవ్రంగా ఎండకాస్తున్నప్పటికీ, ప్రధానికి స్వాగతం చెప్పేందుకు చాలామంది విమానాశ్రయానికి వచ్చారు.

అక్కడ స్వాగతం ఇవ్వడానికి వచ్చినవారిలో ఆమె మంత్రివర్గ సహచరులు, పార్లమెంటు సభ్యులు, దౌత్యప్రతినిధులు, అధికారులు వున్నారు.

కాబూల్‌కు శ్రీ కోసిగిన్ వెళ్ళినప్పుడు చేసిన సూచన గురించి ఎక్కువగా ఏమైనా తెలుసుకుని వచ్చారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, "మనమంతా ప్రాంతీయ సహకారం కావాలంటున్నాము.

మొదటగా ఉభయుల మధ్య సహకారం ఉండాలి. ఆ తర్వాత దానిని ప్రాంతీయ సహకారంగా విస్తృతంచేయాలి" అన్నారు.

ఆసియా దేశాలకు సమిష్టి రక్షణ వుండాలన్న సోవియట్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ బ్రెజ్నేవ్ ప్రతిపాదనపై ఆమెను ప్రశ్నించగా, ప్రతిదేశం స్వతస్సిద్ధంగా బలంగా ఉంటేనేతప్ప సమిష్టి రక్షణ కూడా దృఢంగా వుండలేదని ప్రధాని అన్నారు.

తన ఆఫ్ఘనిస్తాన్ పర్యటన వల్ల ఆ దేశ సమస్యలను బాగా అర్థంచేసుకొనే అవకాశం కలిగిందని ఆమె అన్నారు. ఆఫ్ఘన్ ప్రధానిని భారత్‌కు ఆహ్వానించినట్లుగా ఆమె తెలియజేశారు.

ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్‌తో తన సమావేశం "చాలాస్నేహపూర్వకంగా" జరిగిందని. భారత్‌ను సందర్శించేందుకు ఆయన ఎదురుచూస్తున్నారని శ్రీమతి గాంధి అన్నారు.

పక్తూన్ విషయంలో భారత్ వైఖరిని ఉద్ఘాటించినారా అని ప్రశ్నించగా, "పక్తూన్‌ల ఎడ మనకు సానుభూతివున్నది. మీకు ఎన ఆభిప్రాయాలేమిటోతెలుసు. ఇతర దేశాలకు సంబంధించిన విషయాలలో జోక్యం కల్పించుకోవటాన్ని మనం విశ్వసించం" అని ప్రధాని సమాధానమిచ్చారు.

శ్రీ పూనాచా ప్రకటనపై విశాఖ కాంగ్రెస్ విమర్శ

విశాఖపట్నం, జూన్ 11: ఇక్కడి భారత హిందుస్తాన్ షిప్‌యార్డు ఫ్యాక్టరీలో 73.5 శాతం ఉద్యోగాలు ఆంధ్రులకు ఇవ్వబడినట్లు కేంద్రమంత్రి శ్రీ సి.ఎం. పూనాచా తెలియజేసిన వివరాలు సరైనవి కావని విశాఖపట్నం పట్టణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ కె. బలరాం, కార్యదర్శి శ్రీ ఎం. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులలో స్థానిక కేరాఫ్ చిరునామాలిచ్చిన వారందరినీ ఆంధ్రులుగా శ్రీ పూనాచా లెక్కలోనికి తీసుకున్నారనీ, ఉద్యోగులలో చాలామంది ఆయుపంటి చిరునామా ఇచ్చినవారనీ, హోటల్, కాఫింగ్ చిరునామాలు కూడా ,ఇదే విధంగా లెక్కలోనికి తీసుకున్నారనీ, వీరు పుట్టుకతోగానీ, నివాసస్థానం దృష్ట్యా గానీ ఆంధ్రులు కానేకాదనీ వీరు తమ ప్రకటనలో తెలియజేశారు. ఏవిధంగాచూసినా ఆసక్తిగాని ఈ విషయం నిర్ణయానికై లెక్కలోనికి తీసుకోవాలనీ, నిజానికి 50 శాతం పైగా ఉద్యోగులు ఆంధ్రేతరులనీ వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

రు 160—200, రు 110—140 జీతాల స్కేలుగల మొత్తం ఉద్యోగాలలో ఆంధ్రులే ఉన్నారనటం కూడా సరైనదికాదనీ, ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి ఆంధ్రులకు న్యాయం చేయటానికై ఈ సందర్భంలో కేంద్ర మంత్రికీ, పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంకీ రికార్డులను సమర్పించటం జరిగిందనీ వీరు తమ ప్రకటనలో తెలియజేశారు. (ప.ప్ర)

ఇద్దరు ఉద్యోగుల సేవా ప్రశంస

విజయవాడ, జూన్ 11: నిరాల— కారంచేడు మధ్యగల పొర్లుకట్టు అను కాలనీలోని 150 మంది తుపానులో వారి ఇండ్లు మునిగిపోగా ఇండ్ల కప్పులెక్కి ప్రాణాపాయస్థితిలో వుండగా వారిని కాపాడి, కారంచేడుకు గాడా నీట మునిగిన దనే వార్త ప్రప్రథమంగా తెచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టరు శ్రీ చుక్కపల్లి వెంకటేశ్వరరావు, అదేవిధంగా తుపాను ప్రారంభమైనప్పటినుంచి నేటివరకు సహాయ కార్యక్రమాలు మరుకుగా నిర్వహిస్తున్న బాపట్ల తాసిల్దార్ శ్రీ సుబ్బిరామిరెడ్డి సేవను ప్రశంసిస్తూ, మానవతా దృష్టితో, బాధ్యతాయుతంగా వ్యవహరించి అనేకమంది ప్రాణాలు కాపాడిన ఈ ఉభయులను గౌరవించడం ప్రభుత్వ విధి అని పేర్కొంటూ రాష్ట్ర స్వతంత్రపార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎం. రామమూర్తి, శాసనసభ్యుడు శ్రీ పన్నె నిననాగయ్యలు ఒక సంయుక్త ప్రకటనచేశారు.

హాంగ్‌కాంగ్, జూన్ 11: చైనా, రష్యా సరిహద్దులలో గల నదులలో నౌకాయాన సమస్యపై జూన్ 18 వ వరకు చైనా అంగీకరించినట్లు పెకింగ్ రేడియో ప్రకటించింది.

ప్రజాస్వామ్య సోషలిజమే కాంగ్రెసు లక్ష్యం

పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్రశేఖర్ ఉద్బోధ

నెల్లూరు, జూన్ 11 : కాంగ్రెసు లక్ష్యమైన ప్రజాస్వామ్య సోషలిజంను సమర్థించే బలవత్తరమైన శక్తులు కాంగ్రెసులో వున్నప్పటికీ, తాను కాంగ్రెసు నుండి వైదొలగే ప్రసక్తి లేదని పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్రశేఖర్ ఇక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అన్నారు.

తాను గాంధి, తిలక్‌ల కాంగ్రెసుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ, కాంగ్రెసు ధ్యేయమైన ప్రజాస్వామ్య సోషలిజంను ప్రతిఘటించేవారు కాంగ్రెసులో ఎందుకు వున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని శ్రీ చంద్రశేఖర్ అన్నారు.

ఈ సభకు కేంద్ర స్టేట్ మంత్రి శ్రీ కె. వి. రఘునాధరెడ్డి అధ్యక్షత వహించారు.

యువకులు సాంఘిక అన్యాయాలను ప్రతిఘటించాలని హితవు చెప్పారు. రాజకీయ నాయకుల ప్రాంతీయ, వర్గ పోతు పోరణితో యువకులు పావులుగా కాదన్నారు.

ప్రస్తుతం సమాజంలో వున్న అసమానతలు సమాసవుడు సృష్టించుకున్నవేనని, వాటిని సమానవుడే నిర్మూలించుకోవాలని, శ్రీ రఘునాధరెడ్డి అన్నారు. కాంగ్రెసు దేశనూతన ప్రణాళిక ఈ లక్ష్యసాధనకు ఉద్దేశింపబడినదే నన్నారు.

యువకులు కాంగ్రెసును పటిష్ఠంచేసి, పెత్తందార్ల పంజరాలనుంచి రక్షించి, ప్రజాభిమానం పొందగలిగేటట్లు చేయాలని పార్లమెంటు సభ్యుడు విద్యార్థి, యువజన కాంగ్రెసుల వ్యవస్థాపక నాయకుడు శ్రీ ఆర్. కె. సిన్హా అన్నారు.

శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి కూడా ప్రసంగించారు. (ప. ప్ర.)

సామాన్యులను తృప్తి పరచని పరిపాలన

కేరళ ఫ్రంటుపై ఆర్. ఎస్. పి. విమర్శ

త్రివేండ్రం, జూన్ 11 : పరిపాలన సాగించడం ప్రారంభమై రెండేళ్ళకు పైగా గడిచిపోయినప్పటికీ కేరళలోని యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం సామాన్య ప్రజలను సంతృప్తిపరచలేకపోయిందని ఆర్. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ త్రిదిబ్ కుమార్ చౌదరి ఇక్కడ అన్నారు.

ఈ వైఫల్యానికి ముఖ్య కారణం, ఫ్రంటు నాయకులు ఎక్కువకాలాన్ని ఫ్రంటు కనీస కార్యక్రమంఅమలుపరచడంలో కన్నా, అనవసరమైన విషయాలపైన తగవులాటలకు దిగడంపైనే వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో కూడా పరిస్థితిలో మార్పేమీ లేదని. అక్కడకూడా తగవులాటలు, విభేదాలు వున్నాయని ఆయన అన్నారు.

తంతి-తపాలాశాఖపై ఫిర్యాదుల తగ్గుదల

న్యూఢిల్లీ, జూన్ 11 : తంతి—తపాలా శాఖపై ప్రజలు అందజేసే ఫిర్యాదులను పరిశీలించి తక్షణం వాటిని పరిష్కరించడానికి ఆ శాఖ కొన్ని చర్యలు తీసుకొంటున్నది. ఈ చర్యలవల్ల ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. 1959—60 లో 10 లక్షల ఉత్తరాలకు 10 ఫిర్యాదులు వచ్చేవి. 1962—63 నాటికి ఆ ఫిర్యాదుల సంఖ్య తొమ్మిదికి. 1965—66 నాటికి ఎనిమిదికి పడిపోయింది. 1967—68 లో పదిలక్షల ఉత్తరాలకు ఏడు ఫిర్యాదులు మాత్రమే అందాయి.

మనియార్డర్ల విషయానికి వస్తే ప్రతి 1000 మనియార్డర్లకు నాలుగు ఫిర్యాదులు వచ్చేవి. 1967—68 లో వాటి సంఖ్య మూడుకు తగ్గింది. రిజిస్టర్డు ఉత్తరాలపై ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయి. 1967—68 లో టెలిగ్రాములపై ఫిర్యాదు ఒకటికి తగ్గింది.

తీర ప్రాంతాలలో నూనెగనుల అన్వేషణ

కలకత్తా, జూన్ 11: దేశంలోని తీర ప్రాంతాలలో నూనెగనుల అన్వేషణకై ఒక విదేశ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని కేంద్ర గనులు, పెట్రోలియమ్, ఇనుమఉక్కుమంత్రి డాక్టర్ త్రిగుణసేన్ మొన్న ఇక్కడ వెల్లడించారు. ఈ సంప్రదింపులు సఫలమైతే ఈ సంవత్సరం లోపలే పని ప్రారంభమవుతుందని కూడా ఆయన చెప్పారు.

నేటి విద్యార్థులలో తీవ్రవాదుల చర్యలపై మీ అభిప్రాయం ఏమిటని డాక్టర్ సేన్‌ను ప్రశ్నించగా నేడు యువజనులలో ప్రబలిన నిరాశా, నిస్పృహలే వాటికి కారణమని ఆయన చెప్పారు.

వాషింగ్టన్, జూన్ 11: సోవియట్ యూనియన్‌లో ఇటీవలి పరిణామాలను బట్టి తరుచు తూర్పు దేశాలపై పట్టు కోల్పోతుందనే ఆలోచనల్లో అమెరికా ప్రభుత్వవర్గాలకు అందిన వార్తలు తెలుపుతున్నాయి.



తెలంగాణాపై ఢిల్లీలో గోష్ఠి

ప్రత్యేక రాష్ట్రవాదంపై డాక్టర్ వేపా ఖండన

న్యూఢిల్లీ, జూన్ 11: ఇక్కడ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిన్న జరిగిన గోష్ఠిలో తెలంగాణా సమస్యపై ప్రముఖులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ కమిషనర్‌గా వుంటున్న డాక్టర్ రామ్ కె. వేపా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ వాదాన్నే బలపరిచారు. కేంద్రం పటిష్ఠంగా ఉండటానికి వీలుగా చిన్న రాష్ట్రాల ఏర్పాటునే డాక్టర్ వి.జగన్నాథం సమర్థించారు. శ్రీ ఎం. ఆర్.పి.జెంగ్ వేర్పాటు ధోరణులకు ప్రభుత్వం తలవొంచినట్లయితే దేశంగతి ఏమవుతుందని ప్రశ్నించారు.

అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణాను అలక్ష్యం చేయడం జరిగినదన్న వాదనను ఖండిస్తూ డాక్టర్ వేపా కొన్ని అంకెలు, లెక్కల వివరాలు చెప్పారు.

ప్రస్తుత తెలంగాణా ఉద్యమం నాయకుడైన డాక్టర్ చెన్నారెడ్డి కేంద్రానికి రాకముందు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రిగా పనిచేశారని, తెలంగాణాకు నిధుల కేటాయింపులో ఏదైనా లోపం జరిగితే అందుకు ఆయన కూడా బాధ్యతవహించవలసి ఉంటుందని డాక్టర్ వేపా చెప్పారు. మొత్తం తెలంగాణా అంతా ప్రత్యేకరాష్ట్రాన్ని కోరడంలేదని తెలంగాణాలోని మొత్తం తొమ్మిది జిల్లాలలో మూడు జిల్లాలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. తెలంగాణా ఉద్యమం పట్టుతప్పినది గావున ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణావాదుల కోర్కెను మన్నించాలన్నారు డాక్టర్ జగన్నాథం.

కీన్యా నాయకులతో శ్రీ ఖాడిల్కర్ చర్చలు

నైరోబి, జూన్ 11: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ ఆర్. కె. ఖాడిల్కర్ నిన్న ఇక్కడ కీన్యా పార్లమెంటు భవనంలో ప్రెసిడెంట్ కెన్యాటాను కలుసుకున్నారు.

శ్రీ ఖాడిల్కర్ నిన్న కీన్యా స్పీకర్ శ్రీ హంఫ్రీ స్లేడ్‌తో విందుకు రాగా, ప్రెసిడెంట్ కెన్యాటాకు పరిచయం చేయడం జరిగింది.

అంతకుముందు శ్రీ ఖాడిల్కర్ శ్రీ స్లేడ్‌తోను, డిప్యూటీ స్పీకర్ డాక్టర్ యువ. ఆర్. యువ్. డిసౌజాతోను, పార్లమెంటుసభ్యులతోను పరస్పరం ఆసక్తిగల సమస్యలపై చర్చలు జరిపారు.

శ్రీ చవన్‌తో సాదిక్ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 11: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్‌అలీ నేటి సాయంత్రం హోంమంత్రి శ్రీ చవన్‌ను కలుసుకొని తెలంగాణా సమస్యపై చర్చలు జరిపారు.

రు 250 కోట్ల మేరకు కేంద్రంచే ఋణ సేకరణ

న్యూఢిల్లీ, జూన్ 11: రు. 250 కోట్ల మేరకు ఋణాలను సేకరించేందుకు భారత ప్రభుత్వం నిశ్చయించింది. ఈ ఋణాలపై 4½ శాతం వడ్డీ చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ ఋణాలకు 1976 జూలై నెలలో తిరిగి చెల్లిస్తారు.

నగదును కాని, చెక్కులను కాని, 1969 బాండ్ల సెక్యూరిటీలను గాని ప్రభుత్వం ఋణాలుగా స్వీకరిస్తుంది.

జూలై మొదటి తేదీనుంచి ఈ ఋణాల సేకరణ ప్రారంభమవుతుంది. అయితే ఋణాలుగా సేకరించదలుచుకొన్న మొత్తం సమకూరగానే ఎట్టి ప్రకటన లేకుండనే ఋణాల సేకరణను నిలిపివేస్తారు.

ఈ ఋణాలపై వడ్డీని ఆరునెలల కొకసారి చెల్లిస్తారు.

ఈ ఋణాలను బెంగుళూరు, బొంబాయి, కలకత్తా, కాన్పూరు, మద్రాసు, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నాలలో వున్న రిజర్వు బ్యాంకు కార్యాలయాలలో కాని, స్టేటుబ్యాంకు శాఖలలో కాని స్వీకరిస్తారు.

అమెరికా అంతరిక్ష ప్రయోగశాల పథకం రద్దు

వాషింగ్టన్, జూన్ 11: భూమండల కక్ష్య చుట్టూ పరిభ్రమించేమానవ సహిత పరిశోధనాశాల ఏర్పాటుకు రూపొందించిన 300 కోట్లుడాలర్ల కార్యక్రమాన్ని నిన్న అమెరికా రక్షణ శాఖ వ్యయాన్నితగ్గించే ఉద్దేశంతో రద్దుచేసింది.

ఈ నిర్ణయంతో సైనిక ప్రయోజనాల కొరకు సాగించే మానవసహితమైన అంతరిక్ష ప్రయోగాలకు అమెరికా ప్రస్తుతానికి స్వస్తిచెప్పిందని రక్షణశాఖ డిప్యూటీ కార్యదర్శి డేవిడ్‌పాకార్డ్ అన్నారు.

ఒక నెలపాటు ఇద్దరు మానవులతో సహా ఒక ప్రయోగశాలను అంతరిక్షంలోకి పంపి భూమి చుట్టూ పరిభ్రమింపచేయుటానికి రూపొందించిన పథకానికి 1963లో మాజీ రక్షణ కార్యదర్శి శ్రీ మెక్‌నమారా ఆమోదించారు.

హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశం

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిన్న ప్రత్యేక సమావేశం జరిపి జంటనగరాలలో ఇటీవల జరిగిన దౌర్జన్య పూరితమైన సంఘటనలను ఖండించింది. గూండా చర్యలకు గురి అయిన వారిపట్ల సానుభూతి ప్రకటించి, అటువంటి బాధితులకోసం ముఖ్యంగా న్యాయవాదుల, హైకోర్టు సంఘం సిబ్బందికోసం నిధిని సేకరించడానికి తీర్మానించింది. కోస్తా జిల్లాల తుపానులో నష్టపడిన వారిపట్ల సానుభూతి ప్రకటించి బాధితులకోసం నిధులు సేకరించడానికి తీర్మానించింది. శ్రీ డి. వెంకటేశ్వరరావు (న్యాయవాది) మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

'ప్రాంతీయ తత్త్వాలు విడనాడండి'

శ్రీ కృష్ణమీనన్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్11: కులమత, ప్రాంతీయ తత్త్వాలకు లోనుగాకుండా జాతీయతత్త్వాన్ని పెంపొందించుకోవాలని శ్రీ వి. కె. కృష్ణమీనన్ నిన్న ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభకు తాను ఎన్నికలయిన సందర్భంలో హర్యానా కౌంసిల్ ఏర్పాటు చేసిన స్వాగతసభలో ఆయన ప్రసంగిస్తూ [illegible] ఆయన నొక్కి చెప్పారు. ... తత్త్వాలను, ఆసక్తిలేని తత్త్వాలను రూపుమాపవలెనని ఆయన అన్నారు. రాజకీయ పక్షాలు దేశంలో అస్థిరత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దాన్ని ఆయన నిరసించారు. ఆర్థికరంగంలో భారీ కాని ఒక అగాధం ఏర్పడదని, అందరికి సమానావకాశాలు లభించక పోవడం మరో పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. ఉత్పత్తిని పెంపొందించడం, కుటుంబ నియంత్రణ ఈ సమస్యకు పరిష్కారాలుకావని, పేద, ధనికుడు, స్త్రీలు, పురుషులు అను భేదం లేకుండా అందరికీ ఉపాధి సౌకర్యాలు లభించడానికి వీలుగా పెను విద్యా విధానాలను రూపొందించుకుంటేనే ఈ సమస్య పరిష్కారం కాగలదని ఆయన తెలియజేశారు.

బాలల కథల పుస్తకం

భారత ప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, జూన్11: పురాతన కాలంనుండి భారతీయ బాలలు అత్యంతాభిమానం చూపే ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలగు వారిని గూర్చిన కథలు గల పుస్తకం ఒకటి భారత ప్రభుత్వ సమాచారశాఖ ఇటీవల ప్రచురించింది.

ఈ పుస్తకం పేరు "భారతీయ ఆధ్యాత్మిక గాథలు." భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ప్రముఖస్థానం వహించే రామాయణము, మహాభారతము, భాగవతము, ఉపనిషత్తులు మొదలైన వాటినుండి సమకూర్చిన 26 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సీత, శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు, కచుడు, దేవయాని, శిబిచక్రవర్తి, మొదలగు వారిని గూర్చిన కథలు దీనిలో ఉన్నాయి. శ్రీ చమన్‌లాల్ ఈ కథలను సంకలనం చేశారు.

ఈ పుస్తకంలోని ప్రతి కథ మనసుకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. భయము, అణుశక్తి ప్రమాదము, విపరీతంగా ఉన్న ఈ కాలంలో భగవంతునిమీద విశ్వాసం కలిగించే ఈ గాథలు పాఠకులలో అచంచలమైన ధైర్య సాహసములు కలిగిస్తాయి. వీనిలో కొన్నికథలు నాకు మార్గదర్శకంగా ఉండగలవనే అభిప్రాయంతో నా ఉపయోగం కోసం అనువాదం చేసుకున్నవి. ఇందులో నాగొప్పతనం ఏమీ లేదు. పుష్పాలనుండి మకరందం పోగుచేసే తేనెటీగ వలె నేనుకేవలంనాకర్తవ్యంనెరవేర్చాను. ఈ పుస్తకాన్ని కొన్ని వేలమంది బాలురకు జ్ఞానాభివృద్ధి, దైవభీతి కలిగించి వారు ప్రపంచంలో ఆదర్శ పౌరులు కావటానికి తోడ్పడితే, చాలా సంతోషిస్తాను'' శ్రీచమన్‌లాల్ తమ పీఠికలో వ్రాశారు.

'వియత్నాంలో శాంతికి సహకరించండి'

తమవలె సేనలను ఉపసంహరించవలసిందని ఉత్తర వియత్నాంకు నిక్సన్ విజ్ఞప్తి

వాషింగ్టన్, జూన్ 11: వియత్నాంలో శాంతి స్థాపనకు అమెరికా, దక్షిణ వియత్నాంలు విస్తృతావకాశాన్ని కల్పించాయని, అందువల్ల ఉత్తర వియత్నాం కూడా ఇట్టి సహృదయ ధోరణితో వ్యవహరించాలని ప్రెసిడెంట్ నిక్సన్ నిన్న విజ్ఞప్తి చేశారు.

తాము వియత్నాం నుంచి 25 వేల మంది అమెరికన్ సేనల ఉపసంహరణకు నిర్ణయించినట్లు, కమ్యూనిస్టు పక్షం కూడా తమ సేనలను ఉపసంహరించి, పారిస్ చర్చలకు తోడ్పడవలసిందని శ్రీ నిక్సన్ కోరారు.

ఆదివారంనాడు మిడ్‌వేలెండ్‌లో దక్షిణ వియత్నాం ప్రెసిడెంట్‌తో చర్చలు ముగించి ఇక్కడకు తిరిగివచ్చిన అనంతరం మాట్లాడుతూ పారిస్ చర్చలలో ఉత్తర వియత్నాం తమవలె సుహృద్భావంతో వ్యవహరించాలని, అలాకాని పక్షంలో శాంతిస్థాపనకు అవరోధాలు కల్పించిన బాధ్యతను భరించవలసి వుంటుందని హెచ్చరించారు.

అమెరికా సేనల ఉపసంహరణకు, మే 14న తాను ప్రతిపాదించిన అష్టసూత్ర పథకానికి దక్షిణ వియత్నాం ప్రెసిడెంట్ అంగీకరించారని, ఈ విషయంలో తమ మధ్య విభేదాలు లేవని అమెరికా ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.

నిక్సన్ ఇక్కడకు తిరిగి రాగానే ఆయనకు ఎవరూ ఎరుగని విధంగా సకల సైనిక మర్యాదలతో మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ డెమాక్రట్ నాయకులు, దౌత్య ప్రతినిధులు ఘనస్వాగతం ఇచ్చారు.

అమెరికా మౌనం

వాషింగ్టన్, జూన్ 11: దక్షిణవియత్నాం విమోచన ప్రాంతంలో విప్లవ ప్రభుత్వ సంస్థలను నెలకొల్పినట్లు వియత్‌కాంగ్‌లు చేసిన ప్రకటన అమెరికా అధికారులలో తీవ్ర సంచలనం కలిగించలేదు.

కమ్యూనిస్టుల ప్రకటన ఉత్సాహంగా వున్నా, ఆందోళన కలిగించడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు అన్నారు.

ఇందువల్ల పారిస్ చర్చల ప్రభావాన్ని గురించి వ్యాఖ్యానించడాని అధికారులు నిరాకరించారు.

అయితే ఈ విప్లవ ప్రభుత్వ స్థాపన హనాయ్‌తో గైకొన్న నిర్ణయమని మాత్రం వారు అన్నారు.

విప్లవ ప్రభుత్వ లక్ష్యం

హాంగ్‌కాంగ్, జూన్ 11: ఉత్తర దక్షిణ వియత్నాంలను తిరిగి ఏకం చేయడం గత వారాంతంలో దక్షిణ వియత్నాంలో నెలకొల్పిన విప్లవ ప్రభుత్వ ఆశయాలలో ఒకటని ఉత్తరవియత్నాం వార్తాసంస్థ నిన్న ప్రకటించింది.

ఇదిలావుండగా ఈ నూతన విప్లవ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా పారిస్ చర్చలలో వియత్‌కాంగ్ ప్రతినిధివర్గంలో ప్రముఖ సభ్యురాలైన శ్రీ ఎన్గుయెన్‌థిబిన్‌ను నియమించారు.

శ్రీ బిన్ ప్రతినిధివర్గ నాయకత్వ పదవిని చేపడతారు.

ఇంతవరకు నాయకుడుగా వున్న శ్రీ ట్రాన్‌బుక్‌ఖీమ్ దక్షిణవియత్నాంకు తిరిగివచ్చి నూతన ప్రభుత్వంలో కొన్ని ముఖ్య విధులను చేపడతారు.

దక్షిణ వియత్నాం విదేశాంగమంత్రి హెచ్చరిక

కవానా, జూన్ 11: "ఉత్తరపక్షం యుద్ధాన్ని విస్తృతం చేసేపక్షంలో వియత్నాం నుంచి అమెరికా సైన్యాలను ఉపసంహరించే ప్రసక్తి ఉండదు''ని దక్షిణ వియత్నాం విదేశాంగమంత్రి ట్రాన్‌వాన్‌థాన్ నిన్న స్పష్టం చేశారు.

ఆసియా, పసిఫిక్ కౌన్సిల్ తాలూకు, మంత్రుల సమావేశం నిన్న రెండవ రోజున జరిగింది. ఆ సమావేశం విరామసమయంలో శ్రీ థాన్ పత్రికలవారితో ఈ విషయాన్ని చెప్పారు.

1967 తర్వాత విదేశాల సైన్యాలసంఖ్య పెరిగిలేదని, దక్షిణ వియత్నాం సైన్యాల సంఖ్య మాత్రమే పెరిగిందని ఆయన అన్నారు.

"యుద్ధానంతరం వియత్నాం నిర్మాణంలో జపాన్‌ప్రభుత్వం గట్టిగా కోరుతున్నట్లుగా ఆయన అన్నారు.

అణుశక్తి చోదిత హృదయం

అమెరికాలో కుక్కకు అమర్చినట్లు వార్త

న్యూయార్క్, జూన్ 11: అణుశక్తి చోదిత హృదయాన్ని ఒక కుక్కకు జయప్రదంగా అమర్చినట్లు నిన్న ఇక్కడ అణుశక్తి కమిషన్ ప్రకటించింది. బెతెస్డ (మేలాండ్), జాతీయ హృదయ పరిశోధనా సంస్థలో డాక్టర్ ఆండ్రొమాహో, డాక్టర్ పీటర్ వాపర్ ఈ శస్త్ర చికిత్సను చేసారు.

గత మూడేళ్లలో ఈ పరికరాన్ని అణుశక్తి కమిషన్ రూపొందించింది. దీనిబరువు 99 గ్రాములు. ఇది 10 ఏళ్లకాలంవరకు పనిచేయగలదు. అంతకు ముందు తయారుచేసిన ఎలక్ట్రిక్ సెల్ పరికరాలు 2 ఏళ్ల లేక అంతకన్న తక్కువ కాలమే పనిచేసేవి.

ఈ పరికరంలో ప్లుటోనియం—238 ని ఉపయోగించి అణుశక్తిని ఉత్పన్నంచేస్తారు. రేడియేషన్‌కు కావలసిన ప్రత్యేక రక్షణ దీనికి అవసరంలేదు.

కేంద్రమంత్రులకు పౌర సన్మానం

విజయవాడ, జూన్ 11: కేంద్రరైల్వే మంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ ఈనెల 14వ తేదీన ఉదయం మద్రాసునుంచివిమానంలో ఇక్కడకు వస్తున్నారు. విజయవాడ మున్సిపల్‌కౌన్సిల్ డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్‌కు ఆ రోజు ఉదయం పౌరసన్మానంచేస్తుంది. అదే సందర్భంలో ఇక్కడకు వస్తున్న కేంద్ర ప్రభుత్వ ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్. రావుకు కూడా పౌరసన్మానం జరుగుతుంది.

సాయంత్రం డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ గాంధీపర్వతం పైన ఏర్పాటుచేసినపిల్లల రైలుకు ప్రారంభోత్సవం చేస్తారు.

లయిన్సుక్లబ్ చార్టరు నైట్

సాయంత్రం 7 గంటలకు రైల్వేమిల్లర్ హాలులో జరిగే లయన్స్‌క్లబ్ చార్టర్‌నైట్ ఉత్సవంలో కేంద్ర మంత్రులు డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్, డాక్టర్ కె.ఎల్.రావు గార్లు పాల్గొంటారు.

తరువాత డాక్టర్ సింగ్ రాత్రిమెయిలులో మద్రాసు వెడతారు.

తెలంగాణా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి, శ్రీ బ్రహ్మానందరెడ్డికి కేంద్రంలో పదవి

ఇది ఒక్కటే తుది పరిష్కార యత్నం కాగలదని శ్రీ చవన్‌కు శ్రీ తెన్నేటి లేఖ

విశాఖపట్నం, జూన్ 11: ఆమోదయోగ్యుడైన తెలంగాణా వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో అధిష్ఠింపజేసి, డాక్టర్ ఎం. చెన్నారెడ్డి వైదొలగడం వలన కేంద్ర మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలో శ్రీ బ్రహ్మానందరెడ్డిని నియమించాలని పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం తెలంగాణా సమస్యకు తుది పరిష్కారమార్గాన్ని సూచిస్తూ కేంద్ర హోంమంత్రి శ్రీ వై.బి. చవన్‌కు వ్రాసిన ఒక లేఖలో సూచించారు.

శ్రీ విశ్వనాథం ఆ లేఖలో ఇంకా ఇలా అన్నారు.

"ఇప్పటికైనా తెలంగాణా శాసనసభ్యులను సమావేశపరచి, ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెసు శాసనసభా పార్టీ ఆమోదానికి నివేదించడానికి వీలుగా ఒక వ్యక్తిని ఎన్నుకొనేట్లు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం, ఆయన చేతివిగాడుగానే ఆయనను అధిష్ఠింపజేయడం ప్రయోజనకరం కాగలదు.

మొత్తం 80,000 ఉద్యోగాలలోను ఏకొద్ది ఉద్యోగాల విషయంలోనో తప్ప ఆర్థికంగా యథార్థానికి ఆంధ్ర ప్రాంతం కంటె తెలంగాణా ప్రాంతమేమీ నష్టపోలేదు. పైన పేర్కొన్న విధంగా ఏర్పాటు కల్పిస్తే తీవ్రస్థాయిలో వున్న ప్రస్తుత ఆందోళన దానంతటు అదే సహజంగా సమసి పోగలదని నేను భావిస్తున్నాను. ప్రస్తుతముఖ్యమంత్రి, తెలంగాణా ప్రజలలోకి స్వేచ్ఛగా వెళ్ళడానికి సాహసించజాలనివారని, తెలంగాణా శాసనసభ్యుల విశ్వాసం లేనివారని అధిష్ఠింపజేయడానికి ప్రయత్నించడంవలన ప్రయోజనం వుండదు. ఎలాంటి జాప్యంలేకుండా వీరారు చేయవలసిన ఆఖరు ప్రయత్నమిదే. ఇది కూడా చేయజాలకపోతే అనివార్యమైన పరిస్థితి ఏర్పడగలదు. దేశంలో ఇతర ప్రాంతాలలో రాగల పరిణామాలు ఇక్కడ శాంతిసాధన విషయంలో అడ్డు రావు. ఏదేమైనా సిద్ధాంతసంబంధం వున్నప్పటికి యథార్థానికి ఏ సమస్యనైనా పరిశీలించాలి. అన్నిటికంటె శాంతి, సంతృప్తి ముఖ్యమైనవి.''

నాలుగునెలల క్రితమే జరుగవలసి వున్నప్పటికి ఇప్పటికైనా హైదరాబాద్ వచ్చినందుకు శ్రీ విశ్వనాథం, శ్రీ చవన్‌కు కృతజ్ఞత వెల్లడించారు. (ము.వి)

పాక్-చైనాల మధ్య సంబంధాలు

రావల్పిండిలో కొత్త రాయబారి ప్రకటన

రావల్పిండి, జూన్ 11: చైనా, పాకిస్తాన్ దేశాల నాయకులు పరస్పరం ఉభయ దేశాలు త్వరలో పర్యటిస్తారని పాకిస్తాన్‌లో కొత్తగా నియమించబడిన చైనా రాయబారి చాంగ్ టుంగ్ నిన్న ఇక్కడ వెల్లడించారు. "చైనా ప్రధాని చౌఎన్—లై పాకిస్తాన్‌లో పర్యటించనున్నారా? అని పత్రికా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన పై సమాధానం చెప్పారు. ప్రెసిడెంట్ యాహ్యాఖాన్‌కు శుభాకాంక్షలను తెలుపుతూ మావో సే—టుంగ్ నుండి తన వెంట సందేశం తెచ్చినట్లు చాంగ్ టుంగ్ చెప్పారు. తమ ఉభయ దేశాలమధ్య గల ద్వితీయ సంబంధాలను మరింత దృఢతరం చెయ్యటం తన విధి అని ఆయన అన్నారు.

1967 సాంస్కృతిక విప్లవ సమయంలో చైనా, ఒక్క కైరోనుండి తప్ప మిగిలిన అన్ని దేశాలనుండి తన రాయబారులను స్వదేశానికి రప్పించింది. తరువాత ఇంతవరకు పాకిస్తాన్, ఫ్రాన్స్, ఆల్బేనియా దేశాలకు మాత్రమే రాయబారులను తిరిగి పంపింది.

తాడేపల్లిగూడెం, జూన్ 11: తాడేపల్లిగూడెం ఆర్యన్ బ్యాంకు తుపాను బాధితుల సహాయార్థం అధ్యక్షుడు శ్రీ కె. సుబ్బరాజు ద్వారా రు. 116లు విరాళం అందజేసింది.

ప్రతివారము



ఎయిర్-ఇండియా

బి.ఓ.ఎ.సి. & క్వాన్‌టాస్ వారిచేరికతో

వీసా ట్రావెల్ డాక్యుమెంట్ల సంబంధించిన సమాచారము ఏదైనా సహాయమున్నను మీ ట్రావెల్ ఏజంటునుగాని, ఇండియన్ ఎయిర్‌లైన్సును గాని సంప్రదించండి.

AI 8917

చాలా ట్రక్-టైరులు స్వల్పమైన జీవితరేఖను కలిగియున్నాయి

ట్రక్ యజమానులు అంటున్నారు:

మ్యాన్స్‌ఫీల్డ్ అధికమైన మైలేజిని యిస్తుంది



"51,520 కిలో మీటర్ల ప్రారంభమైన రికార్డు మైలేజిని మాకిచ్చింది, మ్యాన్స్‌ఫీల్డ్'' అంటున్నారు, శ్రీ బి. ఎస్. శాలి, మైనేజింగ్ పార్ట్‌నర్, ఇంద్రమోటార్స్ ప్రా. లి., కలకత్తా. ''కలకత్తాకు, ఉత్తర నగరాలకు మధ్య తిరుగుతూ ఉంటాయి, మావి 42 ట్రక్కులు. ఇదివరకెన్నడూ లేనంత ఎక్కువ మైలేజిని యిచ్చింది మాకు మ్యాన్స్‌ఫీల్డ్. సగటు కన్నా 4 సార్లు ఎక్కువనగా, కలకత్తా, ఢిల్లీ నగరాల మధ్య 16 సార్లు ప్రయాణం చేశాయి. మ్యాన్స్‌ఫీల్డ్ టైరులు అమర్చియున్న మా ట్రక్కులు. రీ-ట్రెడింగు చేయించిన తరువాత, తిరిగాయి, 19,320 కిలో మీటర్ల దూరం. రీ-ట్రెడింగు చేయించిన టైరులు ఇంకా పనిచేస్తూనేయున్నాయి. మా వాహకరకంలో, ఇంతవరకు పొందిన, అత్యున్నతమైన సంపూర్ణ మైలేజి యిదే.''

వేడెక్కుట చాలా తక్కువ; రీ-ట్రెడింగులు యొక్కువ

మిగతావానితో పోల్చి చూస్తే, గమనించ తగినంత చల్లదనంతో, మ్యాన్స్‌ఫీల్డ్ తిరుగుతుందని, పరిశోధనవల్ల రుజువైంది. ప్రత్యేకంగా రూపొందించబడిన మా రుతిరియుండే పెద్ద ట్రెడింగు నమూనా, మ్యాన్స్‌ఫీల్డ్ ఎక్కువ పేరుకుంటుండగా, అరిగిపోతుంది. ఇతర భారతీయ టైరులన్నిటి కన్నా, మ్యాన్స్‌ఫీల్డ్‌కు ఎక్కువ సార్లు రీ-ట్రెడ్ చేయవచ్చునని అనుభవపూర్వకంగా తెలిసింది.

మ్యాన్స్‌ఫీల్డ్ కండబలం గల టైరు

MRF

తయారుచేయువారు: మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్, మ్యాన్స్‌ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ, యు.ఎస్.ఏ. వారి సహకారంతో.

టైరుల నిర్మాణంలో, 50 సంవత్సరాలకు పైబడిన అనుభవం.



MSFT 37-210 TL

501 ట్రాన్సిస్టర్లు మరియు జీవితానికి ఒక వినోదకాలం గెలుచుకోండి!

రెక్సోనా 'భారత పరిచయం' వినోద విహారం పోటీ

PHILIPS

త్వరపడండి !
ముందువచ్చిన 501 సరియైన ఎంట్రీలకు, ప్రతిదానికీ, ఒక ఫిలిప్స్ బహదూర్ ట్రాన్సిస్టరు సెట్టు!



మొదటి బహుమతి: రెండు వారాల వినోదవాసం-ఇద్దరికి-శ్రీనగర్‌లోని ఒబెరాయ్ ప్యాలెస్ హోటలులో మరియు రు. 10,000/-

రెండవ బహుమతి: ఒక వారం వినోదవాసం-ఇద్దరికి-డార్జిలింగ్‌లోని ఒబెరాయ్ మౌంట్ ఎవరెస్ట్ హోటలులో, మరియు, రు 5,000/-

మూడవ బహుమతి: మూడు రోజుల వినోద వాసం-ఇద్దరికి-కలకత్తాలోని ఒబెరాయ్ గ్రాండ్ హోటలులో, మరియు, రు. 1,000/-

50 కన్సొలేషను బహుమతులు: రాబోయే మీ వినోదకాలానికి రు. 101/- నగదు.

మీ స్వదేశం, మీ కెంత బాగా తెలుసో నిరూపించటానికి ఇది యొక అవకాశం — మరియు, శీఘ్రంతో ఒక వినోదకాలాన్ని అనుభవించండి! రెక్సోనా 'భారత పరిచయం, వినోద విహారం పోటీలో పాల్గొనండి.

ఎంతో తేలిక! ఎంతో వేడుక!

ప్రతి రెక్సోనా పైన చుట్టిన కాగితం లోపల, భారత దేశపటంలో ఒక భాగంగల అట్ట ముక్క ఉంటుంది. 1,2,3, A, B, C, అను గుర్తులు గల్గిన, ఆరు వేరు వేరు భాగములుగల, ఆరు అట్టముక్కలను సంపాదించండి. మీరు ఇప్పుడు సంపూర్ణ దేశపటం తయారుచేయవచ్చు. తరువాత, మీ రెక్సోనా విక్రేత వద్ద లభించే ప్రవేశ పత్రంలో, పూర్తిచేయబడిన దేశపటాన్ని అతికించండి. తరువాత, భారతీయులుగుటకు మీరు ఎందుకు గర్విస్తున్నారో వివరిస్తూ, ఒక 15 మాటల వాక్యం వ్రాసి, ప్రవేశ పత్రం మాకు పంపండి. ఈ రోజే మీ విక్రేత వద్దనుండి ప్రవేశ పత్రం తీసుకోండి!

రెక్సోనాతో దిన దినానికీ అతి మనోహరం

హిందుస్థాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి లింటాస్-RX. 43-150 TE

కపిళేశ్వరపురం సమితిలో పంటలకు రు. 1 కోటి నష్టం

కాకినాడ, జూన్ 11: తుపాను వలన తూర్పుగోదావరి జిల్లాలోని కపిళేశ్వరపురం సమితిలోగల గ్రామములలో రెండవ పంటకు అపారనష్టము కల్గింది. మొత్తము రెండవ పంట విస్తీర్ణము రు. 40,550ఎకరాలో రవవారలు రు. 24,000ఎ. తుపాను వల్ల నష్టపడినది. రు. 2,500ఎకరాలోని కోతకు సిద్ధముగా ఉన్న వరిచేలు, రు. 10,000ఎ లోని వనలు, రు. 11,500ఎలోని వరి కుప్పలు గతవారం రోజులుగా 4 లేక 5 అడుగుల నీటిలో మునుగుట వలన గింజ అధికభాగము రాలిపోయి మొక్క మొలచి విరుపయోగ మైనది.

సమితిలోని రైతులు ఎక్కువ ఉత్సాహముతో రు 10,345ఎలో ఐ.ఆర్. 8 వరివంగడమును రెండవపంటకు సాగుచేసి, అధికముగా పెట్టుబడులను పెట్టిరి. ఈ విస్తీర్ణము తొందరపాటు అకాలవర్షము. పల్ల నష్టపోయినది. ఐ.ఆర్. 8 వంగడములు ఎకరమునకు సరాసరి 38 బస్తాలు దిగుబడి వచ్చునని అంచనా వేయబడినది. ప్రస్తుతము 1 రు.కు 15 బస్తాలు కూడా వచ్చుట మిక్కిలి కష్టమని భావిస్తున్నారు.

రమారమి రు. 1300ల అరటి తోటలలో సగభాగము నష్టపడినది. రు. 110ల లోని సంకరజాతి జొన్న కోతకు సిద్ధముగా వున్నది. కంకి మీద మొక్క మొలచి నష్టపడింది. ఈ సమితి ప్రాంతములో తుపాను వలన మొత్తం పంటల నష్టము ఒక కోటి రూపాయల వరకు ఉండునని అంచనా వేయబడింది. (వు.వి)

గాంధి శతజయంతి సంవత్సరంలో స్వచ్ఛంద కార్యక్రమాలు

శ్రీ దివాకర్ సూచన

న్యూఢిల్లీ, జూన్ 11: గాంధి శతజయంతి సంవత్సరంలో ప్రారంభించిన స్వచ్ఛంద కార్యక్రమాలు 1969 సంవత్సరం అక్టోబరు నాటికి గాంధి స్మారకనిధి ఆఫీసులు శ్రీ ఆర్.ఆర్. దివాకర్ నిన్న విజ్ఞప్తి చేశారు.

"గాంధి శతజయంత్యుత్సవములలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర" అనే విషయంపై మూడురోజులపాటు ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశం ముగింపు సభలో సాధ్యమైనంత స్వచ్ఛంద సేవద్వారా సామాన్యులలో ఆధ్యాత్మిక, స్వేచ్ఛాభావాలు పెంపొందించుటలో గాంధిజీ చేయుటకు, కార్మిక స్వచ్ఛంద సేవాసంస్థలు తమ కార్యక్రమాలు కొనసాగించవలసినదని శ్రీ దివాకర్ చెప్పారు.

యువజన సేవాసంఘాలు, స్త్రీ, బాల సేవాసంఘాలు, గ్రామీణ ఉద్యమం, ఇంకా సమావేశంలో జరిగిన చర్చల సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశం ఆమోదించిన నివేదికలను సమావేశంలో ఆమోదించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అమలుచేసే కార్యక్రమాలను సమన్వయం చేయటానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఒంగోలు డివిజన్ మార్కెట్ కమిటీ

ఒంగోలు, జూన్ 11: శ్రీయుతులు పలగాని వెంకయ్య (అధ్యక్షుడు), గంగ్రకోట వెంకట శేషయ్య (ఉపాధ్యక్షుడు) గా ఒంగోలు గిరిన్యా డివిజన్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. (ప. వి.)

రైల్వే పనివారి సంఘ్ కార్యవర్గం

రాజమండ్రి, జూన్ 11: సౌత్‌సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రాజమండ్రి శాఖకు శ్రీ శరపు కన్నయ్యరెడ్డి చైర్మన్‌గానూ, శ్రీ వి. ఎస్. అంజన్ కుమార్ కార్యదర్శిగానూ, శ్రీ కె. శ్రీరాములు గార్ని కోశాధికారిగానూ ఎన్నుకోబడ్డారు. (వు. వి.)

రాజకీయ సమస్యల పరిష్కారం

పాక్ నాయకులకు శ్రీ భుట్టో విజ్ఞప్తి

కరాచీ, జూన్ 11: పాకిస్తాన్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ప్రాథమిక చర్యగా అన్ని సమస్యలను పరిష్కరించటానికి దేశంలోని రాజకీయవేత్త, అందరూ సమావేశమవ్వాలని పాక్ పీపుల్స్ పార్టీ అధినేత జుల్ఫికర్ అలీ భుట్టో నిన్న విజ్ఞప్తి చేశారు.

పీపుల్స్ పార్టీ నాయకుడైన శ్రీ భుట్టో పత్రికల కిచ్చిన 6 వ ప్రకటనలో తాను సూచించిన సమావేశంలో నాయకులు ఒక అంగీకారానికి రాలేకపోతే, తన పార్టీ ప్రధానమైనదని తలచిన ప్రకారంగా 1956 రాజ్యాంగాన్ని ఆమోదించే విషయమై జాతి పరిశీలించాలని అన్నారు.

గత 13 ఏళ్ళుగా నాలుగు పశ్చిమ పాకిస్తాన్ జిల్లాలకు ఒకే పరిపాలనా యంత్రాంగా సంలీనం చేసిన "ఒక యూనిట్‌ను" విభజించాలన్న సూచన కూడా వాటిలో ఒకటి.

అప్పటి అధ్యక్షుడు ఇస్కిందర్ మిర్జా ప్రవేశపెట్టిన రాజ్యాంగం (1956)లో ఒకే వ్యక్తి, ఒకే ఓటు పద్ధతిలోగల పార్లమెంటు ప్రజాస్వామ్యానికి వీలు కల్పించబడింది.

తూర్పు పాకిస్తాన్ స్వయంప్రతిపత్తితోసహా అన్ని సమస్యలను చర్చించటం ద్వారా పరిష్కరించాలని శ్రీ భుట్టో కోరారు. తాను సూచించిన సూచనలను పరిశీలిస్తే, ఆ ప్రాతిపదికపై పీపుల్స్ పార్టీ 1956 రాజ్యాంగాన్ని ఆమోదించగలదని అన్నారు.

ఇస్తాన్‌బుల్‌లో విద్యార్థులు, పోలీసుల మధ్య సంఘర్షణలు

ఇస్తాన్‌బుల్, జూన్ 11: ఇస్తాన్‌బుల్ నగర వీధులలో నిన్న హింసాదౌర్జన్యకాండకు దిగిన 3వేల మంది విద్యార్థులకు, పోలీసులకు మధ్య అనేక గంటలపాటు తీవ్రమైన సంఘర్షణలు జరిగాయి. ఇస్తాన్‌బుల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో జరిగిన సంఘర్షణలలో ఒక విద్యార్థి, ఒక పోలీసు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలలో విద్యార్థులు పోలీసులపై రాళ్ళు విసిరారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

30 మంది గాయపడ్డారని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీలోకి ప్రవేశించి, దానిని ఆక్రమించుకొని ప్రాకారాలని, ఇతర విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు వ్రాయనీయకుండా చేయుటానికి ప్రయత్నించారని, దీనితో ఈ హింసాయుత సంఘర్షణలు జరిగాయని తెలిసింది.

సెప్టెంబరువరకు యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు సెనేట్ నిన్న రాత్రి ప్రకటించింది. నిన్నటి సంఘర్షణలను పరిశీలించుటకు ఏర్పాట్లన్నీ, సెనేటు ఉంటుంది.

రైలుక్రిందపడి ఇద్దరి మృతి

ఏలూరు, జూన్ 11: ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వయస్సు గలవారు గత సోమవారంనాడు ప్రాతఃకాలమున ఇక్కడ పవరుపేట రైల్వే స్టేషన్ వద్ద రైలుక్రిందపడి మరణించిరు. ఇది ఆత్మహత్యలు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప. వి.)

ఆదోని ఆర్ట్సు అండ్ సైన్సు కాలేజి, ఆదోని

కర్నూలు జిల్లా

ఈ కాలేజీ 25—6—69 న తిరిగి తెరవబడుచున్నది.

ఇందు దిగువ కోర్సులకు శిక్షణ ఇవ్వబడును.

పి. యు. సి., ఇంటర్మీడియట్, బి. ఏ., బి. కాం. మరియు బి. ఎస్. సి.

ప్రవేశమునకు దరఖాస్తు ఫారములు ప్రిన్సిపాల్‌గారి వద్దనుంచి పొందవచ్చును. ఇందుకుగాను ది ప్రిన్సిపాల్ ఆదోని ఆర్ట్సు అండ్ సైన్సు కాలేజి, ఆదోని పేరిట, ఆదోని పోస్టాఫీసునందు చెల్లించబడగలట్లు రు. 1 కి క్రాస్ చేయబడిన పోస్టల్ ఆర్డరును స్వంత అడ్రసు వ్రాసి, స్టాంపు అంటించిన ఒక పెద్ద కవరుతోపాటు పంపవలెను, లేదా రు. 1 — కాలేజీ ఆఫీసులో చెల్లించవలెను. సక్రమముగా పూర్తిచేయబడిన దరఖాస్తులు ప్రిన్సిపాల్ గారికి ఆయా అర్హతలవిద్యా పరీక్షా ఫలితములు ప్రకటించిన తేదీనుంచి 15 దినముల లోపల చేరవలెను.

బాలురకు హాస్టల్ వసతి కలదు.

వి. సి. సుబ్బయ్యనాయుడు,
ప్రిన్సిపాల్.

Phone: 83764 Estd: 1960 Gram: 'CLINOG', Madras

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

16-A, Sterling Road, Nungambakkam,
Madras-34.

ఇండియాలో ఇట్టి సంస్థలలో మొట్టమొదటిది. Automobile Engineering మరియు AMIE (India) కోర్సులలో ప్రత్యేకత.

ప్రతి సంవత్సరము ప్యాస్‌లలో రికార్డ్ ఫలితము.

రెగ్యులర్ మరియు ఈవినింగ్ క్లాసులు గలవు.

1. AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES: 2 సం.ల కోర్సు)

(a) AMIMI (London) or (b) AMIAI (India)

ఆటోమొబైల్ ఇంజనీర్లు, అసిస్టెంట్లు, టెక్నీషియన్లుగా కావటానికి మంచి ఉద్యోగ అవకాశములు. స్వంత వర్క్‌షాపు ప్రారంభించుకొనుటకు ఉపయోగపడును. అర్హతలు: కనీసం ఎస్.ఎస్.ఎల్.సి. (ప్యాస్ లేదా ఫెయిల్)

2. AMIE (INDIA) — B.E. డిగ్రీకి సమానము (4 సం. కోర్సు)

స్టూడెంట్‌షిప్‌కు కోచింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెక్షన్ "ఏ" మరియు "బి" పరీక్షలు. వర్కర్లు ఇంజనీర్లు కావటానికి గొప్ప అవకాశము. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి. ప్యాస్ లేదా ఫెయిల్, పి.యు.సి. ప్యాస్ లేదా ఫెయిల్డ్‌లకు షార్ట్ టరమ్.

పోస్టలు ట్యూషను: 1 మరియు 2 కోర్సులకు ..., ఫలితములు నకోచింగ్.

ట్యుటోరియల్ క్లాసులు: (అన్ని అభ్యర్థులకు)

(a) BE అన్ని యూనివర్సిటీలకు
(b) LCE, LME, LEE అన్ని స్టేటులకు

లభించు సౌకర్యములు: ఎప్రెంటిష్‌షిప్ మరియు వర్క్‌షాపు ట్రెయినింగ్ కలదు. ఉత్తీర్ణత గ్యారంటీ హాస్టలు కలదు.

డైరెక్టర్ ఎం.ఎ. క్రిష్ణస్వామి M. Tech., AMISE, MICE (USA) లేదా ప్రిన్సిపాల్ ఆర్. శివరామకృష్ణన్. BE, AMIE (India) కు రు 2/- లు పంపుట ద్వారా అన్ని వివరములుగల ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి.

ఎక్కువ మంది జనులు ఏసిసి సిమెంటును కొంటారు. ఎందుకంటె, వారికి యీ కింది లాభములు కలుగుతాయి.

నాణ్యత: తయారుచేయుటలో అన్ని దశలలోను, గంట గంటకూ నాణ్యత కంట్రోలు పరీక్షలు ప్రతి ఏసిసి పరిశోధనాగారములోను జరపబడతాయి. కలకత్తా మరియు బొంబాయిలోని ప్రభుత్వ పరిశోధనాగారములలో సిమెంటు నమూనాలు ఎడతెగక పరీక్షింపబడి, ఆమోదింపబడతాయి.

తయారుచేయుటలో అనుభవము: ఏసిసి వారు భారతదేశములో సిమెంటును తయారుచేయుటలో మార్గదర్శకులు మరియు వారికి దేశములో వివిధ ప్రాంతములలో పదహారు కార్ఖానాలు కలవు.

గ్యారంటీ: అనుభవము మరియు పారిభాషిక నైపుణ్యముమీద ఆధారపడిన నమ్మకముతో ఏసిసి వారు వారి తయారులకు గ్యారంటీ యిస్తారు.

ఉచిత పారిభాషిక సర్వీసు

ది కాంక్రీట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

ఈ ఏసిసి యొక్క పారిభాషిక సంస్థకు మన దేశములో సిమెంటుయొక్క ఉపయోగములను వ్యాప్తిచేయుటలోను మరియు అభివృద్ధి పరచుటలోను 42 ఏళ్ళ అనుభవము కలదు. దానికి ఆంధ్ర, మద్రాసు, మైసూరు మరియు కేరళ స్టేటుల సర్వీసును యిచ్చుటకు సికిందరాబాదులోని ఒక ఆఫీసు కలుపుకొని నాలుగు ఆఫీసులు కలవు. వారి అనుభవముగల ఇంజినీర్లు మరియు ఫీల్డు మెన్లు సిమెంటు మరియు కాంక్రీటు యొక్క అన్ని ఉపయోగములమీద ఉచిత పారిభాషిక సర్వీసును మరియు నిపుణమైన సలహాను యిస్తారు.

ది కాంక్రీట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
హెడ్ ఆఫీస్: సిమెంట్ హౌస్, 121 మహర్షి కర్వే రోడ్, బొంబాయి-20
దక్షిణ భారతమునకు ప్రాంతీయ ఆఫీసు
సికిందరాబాదు-రహమత్ బిల్డింగ్, 66-ఎ, రాష్ట్రపతి రోడ్

ఏసిసి నాణ్యమైన సిమెంటుకు నమ్మకమైన చిహ్నము

ది అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ ● ది సిమెంట్ మార్కెటింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.

SISTA'S-CMI-429/A TEL

ఒకే ఒక చిరునవ్వు

ఒకే ఒక చిరునవ్వు యెంతయో నమన్వయించవచ్చును. లేక యేదైన సౌజన్య కృత్యము యెవ్వరికైనను. కాని ముఖ్యంగా ఒక క్రొత్తవానికి ఒక క్రొత్త దేశంలో మరియు అటువంటి వారు భారతదేశము నందలి పెక్కు వింతలను చూచుటకు వేల్కొలది మైళ్ళు పయనించి వచ్చిన ప్రేక్షకులు యీ రోజులలో మనదేశంలో యెంతో మంది వున్నారు. ఇక్కడ కొంత కాలం వుంటేవారు. మన చేతి పనితనము వస్తువులను కొనువారు. మన సేవల నుపయోగించు కొనువారు గత సంవత్సరము విహార యాత్రలు 25 కోట్ల రూపాయల విదేశీ వినిమయమును సంపాదించినది.

అయినను విదేశీయునకు నీవు సహాయము చేయునపుడు నీవు భారతీయ ఆతిథ్యమనెడి గొప్ప సంప్రదాయమును మాత్రమే కొనసాగించుచున్నావు. ఒక అతిథి స్వాగతాన్ని అనుభవించుటకు అతని వాసము సుఖప్రదము చేయుటకు తోడ్పడుచున్నావు. భారతదేశము మనదని పిలిచే హక్కు మనకుంది.

వచ్చేవానికి స్వాగతమిచ్చి ఒక స్నేహితుణ్ణి మరలి పంపించకు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజమ్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా



ASP/TC/31 TEL

ప్లాస్టిక్ పైకవచమున్న లీక్ (కారుట) ప్రతి రోధించు బ్యాటరీలు: పోలిథీన్ ధరించిన లీక్ రక్షిత బ్యాటరీలు: లోహము ధరించిన, లీక్ సీలు చేయ (మూసివేయ) బడ్డ బ్యాటరీలు ఈనాటి, నానావిధ బ్యాటరీ ఆగత్యతలకు అనుగుణ్యంగా ఎస్ట్రెలా అన్నిటిని తయారుచేస్తుంది.

ఎస్ట్రెలా బ్యాటరీస్ లిమిటెడ్
బొంబాయి-19.

ఎస్ట్రెలా బ్యాటరీస్
అధిక శక్తి
అధిక ఉపయుక్తం

క్రొత్త, వాసి గాంచిన, ఎస్ట్రెలా శ్రేణిలో మీ అవసరానికి తగిన బ్యాటరీ లభిస్తుంది

FOCUS/E/22 TL







రమ్యమైన 2 వ వారము
శ్రీ లీలామహల్-విజయవాడ
రోజూ 3 ఆటలు
ఆదివారం ఉదయం ఆట కూడా కలదు.



ది గ్రేట్ డైమండ్
రాబరీ
(సినిమాస్కోప్ కలర్)
టి. యస్. పిక్చర్స్ రిలీజ్.



క్రీడాలోకం

వెస్టిండీస్, ఇంగ్లండ్ మొదటి టెస్టు నేడే ప్రారంభం

లండన్, జూన్ 11: ఇంగ్లండ్, వెస్టిండీసు మధ్య మొదటి క్రికెట్ టెస్టు ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండులో రేపు ప్రారంభమగును.

కాడ్రే ఈ సీజను ఆడలేనందువ, మొదటి టెస్టుకు ఇంగ్లండ్ సెలక్టర్లు రే ఇల్లింగ్‌వర్త్‌ను కెప్టెన్‌గా నియమించారు. మొన్నటి వరకు, ఇల్లింగ్‌వర్త్, యార్క్‌షైర్‌లో అవ్ స్పిన్నర్ బాట్స్‌మన్‌గా ఆడి, ఇటీవలనే లీస్టర్‌షైర్‌కౌంటి కెప్టెన్సీ తీసుకొన్నాడు. మిల్‌బరన్ కన్ను పోవడం, బారింగ్టన్ క్రికెట్ రంగంనుండి తప్పుకోవటంతో, ఇంగ్లండ్ సీనియర్ బాట్స్‌మన్‌లో కొరత ఏర్పడింది. వీరి తరువాత వికు చెందిన గ్రావ్నే ఒక్కడే ఇంగ్లండ్ జట్టులో వున్నాడు. ఎటొచ్చి, ఓపెనర్‌గా హట్టన్‌వలె ఖ్యాతి పొందుతున్న జాన్ ఎడ్రిచ్ వుండటం ఇంగ్లండ్‌కు కొంత నయం. యువతరం బాట్స్‌మన్‌లో ఫ్లీచర్, ఎమిస్ వంటివారికి అవకాశం ఇవ్వటానికి ఇంగ్లండ్ సెలక్టర్లు జంకారు. ఇందువల్ల హాంవ్‌షైర్, నైట్‌వంటి అనుభవనీయులపైన వారు ఆధారపడ్డారు. వీరు టెస్టులలో పెద్దగా లోగడ ఘనత సాంధలేదు. వీరి అనుభవమే ఇంగ్లండ్‌కు అండ. ప్రతిగా, వెస్టిండీసు జట్టులో హాల్, గ్రిఫిత్ లేకపోయినా, వారి బ్లేయర్, హెూల్డర్, షెల్లింగ్‌పోర్డు వంటి ప్రతిభావంతులైన యువక పాస్టు బవులర్లు వున్నారు. దీనికితోడు, ఫ్రెడరిక్స్, కార్యా, బుచర్ బాటింగ్ పాటంలో వుండటంవల్ల సోబర్సు తన జట్టు ఎన్నికచేయటం కొంత సులభమైంది. వెస్టిండీసు జట్టు ప్రదర్శనం వారి ఉమ్మడి ఆటపై ఆధారపడివుంది.

వాతావరణం ప్రతికూలంగా లేకపోతే, కొంత మొగు వెస్టిండీసుకే గలదు. క్రిందటి సారి వెస్టిండీసులో పర్యటించి నప్పుడు, సోబర్సువేసిన సాహసోపేతమైన డిక్లరేషన్‌తో ఇంగ్లండ్ ఆ టెస్టు గెల్చి, దానితోబాటు రబ్బరు సాధించింది.

క్రీడామండలి సమావేశ నిర్ణయాలు

బెంగుళూరు, జూన్ 10: ఇక్కడ జరుగుతున్న అఖిలభారత క్రీడామండలిసమావేశంలో భారత హాకీ ఫెడరేషన్ 1970 జనవరిలో నిర్వహించ దల్చిన అంతర్జాతీయ క్రీడోత్సవమునకు అనుమతి ఇవ్వబడింది. అయితే విదేశీ ద్రవ్యమారకములో కొంత కలిసివచ్చేటట్లు విదేశీ జట్లు ఎయిర్ ఇండియాలో ప్రయాణం (కనీసం 50 శాతం) చేయవలయునని నిబంధన పెట్టింది.

1969 అక్టోబరులో పశ్చిమ జర్మనీ ఎథ్లెటిక్స్ జట్టు, ఇండియాలో పర్యటించుటకు, యెంగ్ ఇండియా క్రికెట్ జట్టు 1969 జూన్ — జులైలో తూర్పు ఆఫ్రికా పర్యటనకు, ఈ సమావేశంఅనుమతించింది.

కొరియాలో వాలీబాల్ పర్యటనకు భారత జట్టుకు ఆర్థికసహాయం చేయ నిరాకరించింది. ఫుట్‌బాల్ శిక్షకులను టోకియో పంపుటకు, భారత చదరంగం ఎ. బి. పోటీలను ప్రతిఏటా 3 వేల రూపాయలు ఇచ్చుటకు అఖిలభారత క్రీడామండలి తీర్మానించింది.

బ్రిస్టల్ టెన్నిస్‌లో ప్రముఖ ఆటగాళ్లు

బ్రిస్టల్, జూన్ 11: ఇక్కడ జరుగుతున్న పశ్చిమ ఇంగ్లండ్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో లావర్ మొదలగు ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లు పాల్గొను చున్నారు. దాని తర్వాత క్వీన్స్‌క్లబ్ పోటీలు, ఆపిదప జూన్ 23 నుండి వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ జరుగును. ముఖ్య ఫలితాలు : లావర్ — ఇవాన్‌సిక్ 6—0, 6—4, డ్రిస్‌డేల్ — గోవెన్ 6—4, 6—3, (స్త్రీలు) : ఏన్ జోన్ — వాన్‌డెవెంటర్ 6—0, 6—0, రెస్లేబవురే — ప్రాక్టర్ 6—1, 6—2, క్రాంట్జ్‌కే — కర్క్ 7—5, 6—1.

ఇతర వార్తలు

... చదరంగం చాంపియన్ షిప్ పోటీలో, హెూల్డరు పెట్రోసాన్ 20 వ గేము గెల్వగా, స్పాస్కీ ఆధిక్యం తగ్గింది. (10½ — 9½).

నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంటు రెండవ రౌండులో ప్రేమ జిత్‌లాల్, ఇ.మెకెకేబుమ 6—4, 6—1తో హెూడించారు.

యువతరంలో అశాంతిపై యునెస్కో పరిశీలన

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రపంచం అంతటా యువతరంలో ఏర్పడిన అశాంతిపై ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక వ్యవహారాల విభాగం పరిశీలన జరుపనున్నదని ఈ విభాగం అధ్యక్షుడు శ్రీ విలియమ్—ఎ—ఎకేసి మొతామోనా ఇటీల విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు.

యునెస్కో సభ్య దేశాలన్నింటిలోను ఈ పరిశీలన జరగగలదని ఆయన చెప్పారు.

యువతరంలో అశాంతి సమస్యను యునెస్కో పరిష్కరించలేకపోయిందనీ, ఈ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత సభ్యదేశాల ప్రభుత్వాలపై ఉన్నదనీ ఆయన అన్నారు.

అవకాశాలు లేకపోవడం, భద్రత లోపించడం యువకులలో అశాంతికి కారణాలు కావచ్చునని పేర్కొంటూ, ప్రభుత్వాలే ఈ లోపాలను సవరించాలని ఆయన అన్నారు.

నకిలీ "గిరిజాను" నెట్టండి!

మేము ప్రచురించుచున్న
"శ్రీ గిరిజా గైడ్"
పేరును పోలి, కొన్ని "గైడ్సు" వెలువడ చున్నవి. ముఖ్యముగ "గిరిజా" అనే పేరును అటునిటు కొన్ని పదములను చేర్చి,
'శ్రీ గిరిజా గైడ్'
అని స్ఫురించేలాగున కొన్ని "గైడ్సు" వెలువడు చున్నవి.
కనుక
"శ్రీ గిరిజా గైడ్సు" ను
అభిమానించి, ప్రేమించి, తమవిగ భావించే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తలిదండ్రులు అసలు "గిరిజా"ను చేపట్టి, నకిలీ గిరిజాను నెట్టండి.
"శ్రీ గిరిజా గైడ్"
అట్టపైన
రచన : శ్రీ వి. శోభనాచలం.
ప్రచురణ : శ్రీ గిరిజావాణి పబ్లిషర్సు
అని స్పష్టంగ ఉంటుంది
గమనించండి:

రేడియో

శుక్రవారం, జూన్ 13
శ.స. 1891 జ్యేష్ఠ 23

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6.35 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 గాంధి మార్గము, 7—40సరవల్లరి, 8.30 వాద్య గోష్ఠి. మధ్యాహ్నం:12—30కార్మికుల కార్యక్రమము, 1—0 తరుణీ మండలి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రం: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00తె. వా., 7—15 కుటుంబ నియంత్రణపై కార్యక్రమము, 7—30 చిత్రసీమ, 7—45 యువవాణి, 8—15 వప్పు సోమేశ్వరరావు: వీణ, 8—45 లలిత సంగీతం, 9—15చిత్రసీమ, 9—30 మాలతి పద్మనాభరావు, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 గాంధిమార్గము(హైదరాబాద్ నుండి రిలే), 7—40 ఎన్. రంగనాయకశర్మ, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నము:12—30 కార్మికుల కార్యక్రమము, 1—00తరుణీ మండలి, 1—50 తె. వా., సాయంత్రం:5—30 ఎన్. రంగనాయకశర్మ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05ప్రాం. వా., 6—15 లలితసంగీతం, 6—25వ్యవసాయదారులకు వార్తా ప్రసారం (హైదరాబాద్ నుండి రిలే), 6—30 బాల రామకృష్ణయ్య, 7—00తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువసాహితి, 8—15 లోట రామకృష్ణయ్య, 9—15 చిత్రతరంగిణి, 9—30 హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం:6—00వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుళ్ వాక్కు, 6—45 కె. ఆర్. శివానందం పిళ్లై, 7—30 గాంధి అంజలి, 8—00రాగం, తానం, పల్లవి. 8—45 చిత్రగానం, 9—15 శారదా రామనాథన్, 9—45 వాద్య సంగీతం, 10—0పుకె.ఆర్. శివానందం పిళ్లై, 10—30 మధురగీతం, మధ్యాహ్నం:12—00కార్మికుల కార్యక్రమం, 12—30 ఎస్. నరసింహులు, 1—00 స్త్రీలకు, 1—30 చిత్రగానం, 1—40 వాద్య గోష్ఠి. సాయంత్రం:5—30సంగీతపాఠము, 5—45 మెల్లిశై, 6—15కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 7—30 వ్యవసాయదారులకు, 9—15 సీతాపుణి శ్రీనివాసన్, 10—30 చిత్రగానం 11—00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 ఇశైకోర్వై, మధ్యాహ్నము : 1—40మద్రాస్ ఎ వలె, 1—50తె. వా. సాయంత్రం: 6—30 వద్య పఠనం గానలహరి, 7—00తె. వా., 7—15 శారదా రామనాథన్, 7—45 గీతమాలిక, 8—15 అంజలి, 8—30 వాద్య సంగీతం, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35ప్రసార సమాప్తి.





ఇదిగో! ఈ శతాబ్దపు అద్భుతమైన చొక్కా! నీటిలో ముంచితేనే, ఇస్త్రీ చేసినట్లు నున్నగా అయిపోయే చొక్కా! ఎన్నడూ ఇస్త్రీ అవసరం లేని చొక్కా!



ఎప్పుడూ ముడతలు లేకుండా, మంచి నాణ్యతకు ఈ సీలుకై అడగండి.

ఇండెంటింగ్ ఏజంటు : కిషిన్‌చంద్ చెల్లారాం (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్: అబిడ్‌రోడ్, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ (ఏ.పి.) అధికారంపొందిన డీలర్లు విజయవాడ—ఆర్టెక్స్ షోరూం, గవర్నర్‌పేట, కడప — వెంకటేశ్ ... మయ్యచెట్టి, వెంకటరంగయ్యచెట్టి, పాప్సీ సిల్క్స్ క్లాత్ మర్చంట్సు, కాకినాడ — కారెపు ... రోడ్, గుంటూరు — నహాటెక్సు, బ్రాడీపేట, 3వ లేను, కర్నూలు—సుజాతా గార్మెంట్సు, ... రోడ్, కర్నూలు, విశాఖపట్టణం — ప్రభాకర్ సిల్క్స్ సెంటర్—మెయిన్‌రోడ్, హీరావత్ స్టోర్సు, మెయిన్‌రోడ్, కాశ్మీర్ క్లాత్ మర్చంట్సు అండ్ టైలర్స్, సికింద్రాబాద్— చీప్ జాక్ ఎం. జి. రోడ్, ది బాంబే స్వదేశీ స్టోర్స్ లిమిటెడ్, ఎం. జి. రోడ్, హైదరాబాద్ — పాటిల్ (బదర్స్), సుల్తాన్‌బజార్, ... సుల్తాన్ బజార్, తిరుపతి — జనతాబజార్, గుల్బర్గా — ట్రెస్ ఎంపోరియం, ... రోడ్.

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

8039774

సంపుటి : 34 సంచిక : 161 విజయవాడ 13-6-1969 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

ముందు రాష్ట్రపతిపాలన, తర్వాతే తెలంగాణా సమస్యపై చర్చలు

ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరణ

ఉద్యమ ఖైదీల జైళ్ల మార్పుపట్ల నిరసన: ఎన్.జి.ఓ.ల సమ్మె సఫలమౌతున్నదని ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 12:

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై సంప్రదింపులు జరగాలనడం హర్షించదగిన విషయమే అయినప్పటికీ, ముందు రాష్ట్రపతిపాలన విధించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గమనించాలని ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి హెచ్చరిక చేశారు. పోలీస్ అత్యాచారాలను, దమనకాండను గర్హించారు.

చట్టబద్ధులై ప్రవర్తిస్తున్న పౌరులను అన్యాయంగా అణచివేసేందుకు పోలీసు బలగాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపయోగించడాన్ని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ చెన్నారెడ్డి నేడు విమర్శించారు.

ప్రత్యేకించి శ్రీ బొజ్జం నర్సింహులును అరెస్టు చేయడంపట్ల ఆయన తన విచారాన్ని వ్యక్తపరిచారు. శ్రీ నర్సింహులు ''గౌరవనీయుడైన నాయకుడు'' అని శ్రీ రెడ్డి అన్నారు.

ఈవిధంగా అణచివేత చర్యలు జరిపినందువల్ల, మహారాష్ట్రనుంచి అదనపు పోలీసు బలాలను రప్పించినందువల్ల పరిస్థితి మెరుగుపడిందనడానికి ఆధారాలేవీ లేవని ఆయన అన్నారు.

ప్రత్యేక రాష్ట్రానికి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంతోమంది వ్యతిరేకంగా వున్నారని దేశీయాంగ మంత్రి శ్రీ చవన్ అంచనావేశారనడం సరికాదని డాక్టర్ రెడ్డి అన్నారు.

తెలంగాణా ఆందోళనలో అరెస్టయిన ఖైదీలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని జైళ్ళకు పంపాలని భావిస్తున్నట్లుగా వచ్చిన ప్రతిపాదనను డాక్టర్ రెడ్డి విమర్శించారు.

నేటి "లంగాణా ఎన్. జి. ఒ. ల సమ్మె జయప్రదమవుతోందని తెలంగాణా ప్రజాసమితి పేర్కొన్నది.

''పోలీసుఅణచివేత'' ''నిర్దయతో నిండిన దుర్గతాల''ను ప్రభుత్వం కొనసాగించే పక్షంలో ''ఆత్మరక్షణకోసం సక్రమమైన మార్గాలను, పద్ధతులను'' ప్రజలు అనుసరించవలసి వస్తుందని డాక్టర్ చెన్నారెడ్డి హెచ్చరించారు.

కార్యాచరణ సంఘం నిన్న జరిగిన ఒక సమా

మిగతా 3 వ పేజీలో

ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం

ప్రధానితో చర్చల నిమిత్తం

న్యూఢిల్లీ, జూన్ 12: తెలంగాణా విషయమై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో సంభాషణలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రేపు ఇక్కడికి వస్తున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, దేశీయాంగమంత్రి శ్రీ చవన్‌ను కూడా కలుసుకుంటారు.

పనికి హాజరవుతున్న ఎన్.జి.ఓలకు కార్యకర్తల అభినందనలు

హైదరాబాద్, జూన్ 12 : సమ్మెలో చేరకుండా, డ్యూటీకి హాజరవుతున్న పనివారలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వర్కర్ల యూనియన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శివమ్మ, ప్రభుత్వ గుమాస్తాల సంఘ కన్వీనర్ శ్రీ డి.వి. రమణరావులు అభినందించారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పనివారలంతా తమ తమ పనులకు హాజరయారని ఇది చాలా సంతృప్తికరమైన విషయమని శ్రీమతి శివమ్మ పేర్కొన్నారు.

రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభించబడిన ఈ ఎన్. జి. ఒల సమ్మెలో చేరకుండా ఉన్న నాన్‌గెజిటెడ్ ఆఫీసర్ల నందరిని శ్రీ రమణరావు అభినందించారు.

ఎన్. జి. ఒల సమ్మె చేయడాన్ని విమర్శిస్తూ తాము ప్రభుత్వోద్యోగులమన్న విషయాన్ని ఎన్.జి. ఒ లు గుర్తుంచుకోవాలని శ్రీ విఠల్‌రెడ్డి (ఎం. ఎల్. ఏ.) కోరారు. ప్రశాంత పరిస్థితి నెలకొల్పవలసినదిగా పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఎన్. జి. ఓ. లు వాటిని ఖాతరు చేయలేదని ఆయన అన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎన్. జి. ఓ. లు తమ సమ్మెను తక్షణం విరమించాలని శ్రీ విఠల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉన్నతమయినది ఈజన్మ-

అత్యున్నతమైన ఈ మానవ జన్మకు, అత్యంత భక్తి కలిగియుండుట మేలుకదా! భగవంతుని సేవించుటకే ఈ వరజన్మలు సృష్టిలో ప్రకృతిపొసిన ఉత్తమమైన పూవులు. అవి వట్టి కాగితపు పూలు కాకుండా ఉత్తమోత్తమ పరిమళాలతో భగవంతునిచే ఆకర్షింపబడేవిగా మానవ జీవితములు కావాలి అందుకు ప్రతివారు భక్తిని అలవర్చుకోవాలి. భక్తికొరకు అంబికా దర్బార్ బత్తీలను ప్రతినిత్యము వెలిగించి భగవంతుని ధ్యానించి భగవంతునిచే ఆకర్షించబడండి—

అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు :

అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టర్డు)

ఏలూరు (ఆంధ్రప్రదేశ్)

కేంద్రపాలిత ప్రాంతంగా హైద్రాబాద్

ఉద్యమానికి ప్రజాసమితి ఏర్పాటు

('ఆంధ్రప్రభ' ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 12 జంటనగరాలను కేంద్ర పాలితప్రాంతంగా చేయాలని కోరుతూ ఒక ఉద్యమాని ప్రారంభించేందుకు హైదరాబాద్ ప్రజాసమితిని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పౌరులు కొంతమంది గతరాత్రి అక్బర్ రఖా వద్ద సమావేశమై నిర్ణయించారు.

హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని కోరుతూవారు ఒక తీర్మానాని ఆమోదించారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలో శ్రీయుతులు ఎస్. ఎమ్. హసన్, నవాబ్‌మీర్ ఫర్ఖుండాఅలీఖాన్, ఎస్. ఎ. బసీత్‌లువున్నారు.

ఈనెల 16 న 'లాంఛన ప్రాయంగా' సమ్మె

హైదరాబాద్, జూన్ 12: ఈ నెల16వ తేదీన ''లాంఛన ప్రాయంగా'' సమ్మెజరుపవలసిందిగా తెలంగాణా కార్మిక తరగతికార్యాచరణసంఘం నేడు కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఈరోజున(16 వ) సంపూర్ణ 'బంద్' జరగాలని తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి పిలుపునిచ్చివున్నారు.

ఈనెల 5 నుంచి సమ్మె సాగిస్తున్నందుకు విద్యుచ్ఛక్తిశాఖ పనివారిని అభినందిస్తూ కార్యాచరణ సంఘం తీర్మానించింది. ఈ సమావేశానికి శ్రీ గోవిందసింగ్ అధ్యక్షత వహించారు.

విద్యుచ్ఛక్తి కొరతవల్ల పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ పనులు, దెబ్బ తిన్నందువల్ల సమ్మెవిరమించి రేపటినుంచి తిరిగి తమ పనులకు హాజరు కావలసిందిగా ఈ సంఘం పనివారిని కోరింది. పి.డబ్ల్యు డి. పనివారినికూడా తమ విధులకు హాజరుకావలసిందిగా ఈ సంఘం కోరింది.

200,000 మంది బౌద్ధ ప్రచారకుల వధ

సైగాన్, జూన్ 12 : సైగాన్‌లో జరుగుతున్న ప్రపంచ బౌద్ధ మహాసభకు దలైలామా తరఫున హాజరైన ఒక ప్రతినిధి వియత్నాం వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో టిబెట్‌లో 200,000 మంది బౌద్ధ ప్రచారకులను చైనీయులు హతమార్చివేసినటు తెలిపారు. కమ్యూనిస్టు చైనా టిబెటనుంచపై నిరంకుశ విధానాన్ని అవలంభించినదని దలైలామా ప్రతినిధి శ్రీ రంగోచే చెప్పారు. అన్ని స్వేచ్ఛలతో సహా మత స్వేచ్ఛనుకూడా చైనీయులు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఏడు రోజులపాటు జరిగే ఈ సభకు 19 దేశాల నుండి ప్రతినిధివర్గాలు హాజరవుతున్నవి. ఈ వారాంతంలో ఈ మహాసభ ముగుస్తుంది.

ఉద్యోగులపై గూండచర్యలు

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 12 : జూన్ 10వ తేదీని పనికి హాజరవుతున్న ఉద్యోగులను గుండగులు కొందరు ఆపుచేసి వారిపై దౌర్జన్యాని ఒడిగట్టారని విద్యుచ్ఛక్తి ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ లతీపుద్దీన్ ముఖ్యమంత్రికి నేడిక్కడ సమర్పి[illegible] వినతిపత్రంలో ఆరోపించారు. అట్టి [illegible] తాత్కాలిక మేస్త్రీ ఆయిన శ్రీ కె. [illegible]న్ గాయపడ్డారని ఆయన చెప్పారు. [illegible] విద్యుచ్ఛక్తి ఉద్యోగుల యూనియన్, [illegible] తాత్కాలిక మేస్త్రీల యూనియన్, [illegible] ఇంజనీరింగ్ అసోసియేషన్, మెకానికల్, వర్క్‌షాపు ఉద్యోగుల యూనియన్‌లు ఉద్యోగుల సర్వీసు స్థితిగతులపై మాత్రమే శ్రద్ధ చూపుతాయని చెప్పారు.

ఉక్కు కర్మాగారాలలో పారిశ్రామిక భద్రతాదళం

న్యూఢిల్లీ, జూన్ 12 : దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉక్కు కర్మాగారాలలో పారిశ్రామిక భద్రతా దళాన్ని ఒకదానిని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఉక్కు, హెవీ ఇంజనీరింగు, పారిశ్రామికాభివృద్ధి కంపెనీ వ్యవహారాల శాఖలతో సంప్రతించి ఈ భద్రతా దళానికి సంబంధించిన వివరాలను రూపొందిస్తున్నాయి.

ఈ దళం ప్రప్రథమంగా దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఉక్కు కర్మాగారాల ప్రభుత్వ ధనాన్ని ఎక్కువగా పెట్టుబడి పెడుతూండడంవల్ల అల్లర్లు జరుగుతున్న సందర్భాలలో వాటికి తగు రక్షణ కల్పించే నిమిత్తం భద్రతా దళాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.

ఈ భద్రతాదళం అఖిలభారత స్థాయిలోనే పనిచేస్తుంది. అవసరమైతే ఒక ఫ్యాక్టరీలో ఉన్న దళం మరొక ఫ్యాక్టరీకి వెళ్ళే ఏర్పాటు ఉంటుంది.

విలువైన ప్రభుత్వ నిర్మాణాలకు ఎటువంటి దౌర్జన్యాలు నష్టం రాకుండా కాపాడడం ఈ దళం ప్రధాన కర్తవ్యమని అధికారవర్గాలవారు అంటున్నారు. అయితే ఈ భద్రతా దళం చట్టబద్ధమైన కార్మిక సంఘాల కార్యకలాపాలలో జోక్యంచేసుకోబోదు.

సకాలంలో సంపద వివరాలు తెలియజేయని వారికి జుల్మానా

పెంపు చేస్తూ ఆర్థిక చట్టం అమలు

న్యూఢిల్లీ, జూన్ 12 : తమకుగల సంపద వివరాలను గూర్చి సరైన కారణం లేకుండా, సకాలంలో, అధికారులకు సమాచారం అందజేయని వారికి విధించే జుల్మానాను 1969 ఆర్థిక చట్టం అధికం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జారీచేసిన పత్రికా ప్రకటనను బట్టి సంపద పన్ను విధింపునుండి మినహాయించిన సంపదపై ఈ జుల్మానాను లెక్కగడతారు. వ్యక్తుల విషయంలో ఈ మినహాయింపు లక్షరూపాయల వరకు, అవిభక్త హైందవ కుటుంబం విషయంలో రు. 2 లక్షల మేరకు ఉంటుంది. సంపద వివరాలు తెలియజేయకుండా ఉన్న ప్రతినెలకు ఆ మొత్తంపై 2 శాతం చొప్పున ఈ పెనాల్టీ ఉంటుంది. ఈ పెనాల్టీ పెంపుదల 1969 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెనాల్టీ విధింపునకు గరిష్ఠ పరిమితిని కూడా నిర్ణయించారు.

సంపద పన్ను చట్టం కింద పన్ను విధించడానికి సరిపడగల సంపద ఉన్న ప్రతి వ్యక్తీ, హైందవ అవిభక్తకుటుంబం జూన్ 30 లోగా తమ సంపద వివరాలను తెలియజేస్తూ అధికారులకు సమాచారం అందజేయవలసి యున్నది. అట్టి సమాచారానికి అధికారులు నోటీసులు జారీచేసినట్లయితే నిర్ణీత కాలంలోగా ఆ సమాచారం అందజేయాలి. కొన్ని సందర్భాలలో ఆ సమాచారం అందజేయడానికి ఆ వ్యక్తి తగిన గడువును కూడా కోరవచ్చు. గడువుపూర్తయిన తర్వాత కూడా ఈ సమాచారం అందజేయని పక్షంలో అధికారులు విధించే పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది.

అసమానతల నిర్మూలనలో గణాంక నిపుణుల కృషి

ప్రధాని శ్రీమతి గాంధి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 12 :

ప్రాంతీయ అసమానతలను తొలగించడంలో ప్రభుత్వం చేసేకృషికి దోహదం చేయడానికి గణాంకశాస్త్రవేత్తలు సరియైన వివరాలను సమకూర్చాలని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడు విజ్ఞప్తిచేశారు.

భారత గణాంక వ్యవహారాల సంస్థ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల దేశంలో ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని అన్నారు.

'వీటిలో న్యాయమైన కోర్కెలు చాలా ఉన్నాయి. కొన్ని అసలు సరియైనవి కానే కావు. సరియైన వివరాలు లేకపోతే ఆయా ప్రాంతాలకు చెందిన నిజమైన సమస్య లేవో తెలవు'' అని ప్రధాని అన్నారు.

'ప్రాంతీయ అసమానతలపై గణాంక సంస్థలు, ఏజన్సీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ సమాచారాన్ని సేకరించి, భయాందోళనలను తొలగించి నిజమైన వ్యత్యాసాలను గుర్తించడానికి తగు వివరాలన్నీ సమకూర్చుకోవాలి' అని శ్రీమతి గాంధి అన్నారు.

దేశంలో గణాంక కృషి క్రమక్రమంగా అభివృద్ధి చెందడాన్ని గురించి ప్రస్తావిస్తూ, కర్నల్ చెప్పిన 'గణాంకశాఖ వివరాలన్నీ బలదాలే' అన్న అభిప్రాయానికి మనం దూరంగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని అన్నారు.

తగినంతగా గణాంక వివరాలు లేకుండా ప్రస్తుతకాలంలో ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా ముందుకు సాగలేదనే విషయం ఇప్పుడు అందరూ గుర్తించారు. ప్రణాళికాబద్ధమైన కృషిద్వారా సమాజంలోను ఆర్థిక వ్యవస్థలోను పరిణామం తీసుకురావాలని భావించే ప్రభుత్వానికి ఈ విషయం మరింత ముఖ్యం'' అని ప్రధాని అన్నారు.

వివరాలను సేకరించడానికి తగు రీతిలో విభజించుకోడానికి అభివృద్ధి చెందిన దేశాలలో తగు ఏర్పాట్లు ఉన్నవనిమనం అనుకుంటున్నాం. మనతో పోల్చిచూస్తే అది నిజమే కావచ్చు. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కూడా తగినంత సమాచారం లభ్యం కావడంలేదని అంటున్నాయి.

ప్రణాళికా విధానం ప్రకృతి సిద్ధమైన సంపదలైన మానవ కృషిపైన కూడా ఆధారపడి ఉంటుందనీ, అందువల్ల ఆధునాతన సాంకేతిక పరిణామాలను, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను అవగాహన చేసుకోవలసిన అవసరం ఉన్నదనీ, అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను రెండింటినీ సమన్వయపరచడంలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర ప్రముఖమైనదనీ, శ్రీమతి గాంధి అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఒక రకమైన లెక్కలు, కేంద్రంలో మరొకరకమైనవి ఉంటున్నాయనీ. కేంద్రంలో ఉంటున్న సంఖ్యా వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం లేదనీ అందుచేత గణాంక నిపుణులు నిష్పక్షపాత బుద్ధితో వ్యవహరించి ఒకేరకమైన లెక్కలను సేకరించాలని ప్రధాని ఉద్బోధించారు.

న్యాయమూర్తుల అభిప్రాయంవలె గణాంక నిపుణుల వివరాలు అందరి ఆమోదాన్ని పొందాలి'' అని శ్రీమతి గాంధి అన్నారు.

ఈదేశంలో ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నదీ సరియైన వివరాలు ఇంకా లభ్యం కాలేదు. నిపుణుల సంఘం ఒకటి ఈ విషయాన్ని పరిశీలించి మరికొన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది.

వరంగల్‌వద్ద ముగ్గురు నక్సలైట్ల అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 12 : వరంగల్ వద్ద లక్నవరంలో నక్సలైట్లుగా భావింపబడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అడవులలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన అనంతరం ఈ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.

బందిపోటు దొంగతనాలు, హత్యకేసులతో సంబంధించిన నక్సలైట్లను పోలీసుల గాలించే సమయంలో ఈ ఘర్షణ జరిగింది. నక్సలైట్లు మొదట పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణార్థం తిరుగు కాల్పులు జరిపారు.

ఢిల్లీలో గాంధి శతజయంతి శిబిరం

న్యూఢిల్లీ, జూన్ 12 : మహాత్మా గాంధి శతజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ప్ర.స. శిబిరానికి ఇక్కడ రాజఘాట్ సమాధివద్ద నేటి సాయంత్రం ఆచార్య కాకా కాలేల్కర్ ప్రారంభోత్సవం చేశారు.

నాలుగురోజులపాటు జరిగే ఈ శిబిరంలో ఢిల్లీలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందమంది విద్యార్థులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రోజూ రెండుగంటలసేపు శ్రమదానం చేసి సమాధి ప్రాంతంలో వీరు రోడ్డు నిర్మిస్తారు. ఉదయం వేళల్లో సమాధివద్ద ప్రార్థనలు జరిపి, గాంధీజీ ఉపన్యాసాలు రికార్డులను వింటారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

వ్యానుతో ట్రక్కు ఢీ కొని ముగ్గురి మృతి

భువనేశ్వర్, జూన్ 12 : వాణివిహార్ సమీపంలో నేటి మధ్యాహ్నం ట్రక్కు ఒకటి వ్యానుతో ఢీకొనడంవల్ల ముగ్గురు మరణించారు.

చనిపోయిన వారిలో ఒరిస్సా పరిశ్రమల శాఖ అసిస్టెంటు డైరెక్టర్ శ్రీ సురేంద్రనాథ్ నాయక్ కూడా ఉన్నారు.





వాయిదాల మీద ట్రాన్సిస్టర్

నెలసరి రు 10—లు

వాయిదా చెల్లించుట మీద ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్ 70' 3 బాండ్లు అఖిల ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో తెప్పించ కొనండి. ప్రతి వర్కెకు, బస్సీకి పంపవచ్చును. వ్రాయండి:

JAPAN AGENCIES (10), P. Box 1194, Delhi-6.

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది

అమర్‌కోస్

ప్యూర్ గ్లూకోస్ పవుడర్

శేమ శక్తికి బలమునకు

50, 100 & 450 గ్రా. పాకెట్లు

అమ్‌స్రో: పో. బా. 516, మద్రాసు-3. „ „ 16460, బొంబాయి-16

రు 500/- నుంచి రు 12000/- అప్పు దొరకును

వివాహము వ్యాపారము ఇల్లు కారు స్కూటర్ నగ్గరాలకు స్వంతభూమి మీద అప్పు దొరకును. సులభమైన 60 వాయిదాలలో తీర్చవచ్చును. (ప్రాస్పెక్టసుకు వేదే ఇంగ్లీషులోగాని హిందీలోగాని వ్రాయండి.

KUBER FINANCE PVT. LTD. SEETLA (K-31), AMRITSAR.

ఆగ్నేయ రైల్వే

క్లెయిము చెయ్యని, డెలివరీ తీసుకోని సరకుల వేలం

బుక్‌చేసిన వస్తుసామగ్రి, బుక్ చెయ్యబడని వస్తుసామగ్రి డెలివరీ తీసుకోకుండా రైల్వే ఆధీకారులవద్ద మూడునెలలకుపైగా అలాపుండిపోయినవాటిని, ఈ తేదీ మొదలు 15 రోజులలోపుగా యుక్తమైనచార్జీ లన్నీ చెల్లించి డెలివరీ తీసుకోకపోయినట్లయితే, వాటిని విశాఖపట్నం టౌన్ గుడ్స్ షెడ్ వద్ద 30—6—69 న, విజయనగరంలో 1—7—69 న, శ్రీకాకుళం రోడ్డులో 3—7—69 న, పలాసలో 4—7—69 న, రాయగడలో 4—7—69 న కాంటాబంజిలో 8—7—69 న ఉదయం 10 గంటలకు బహిరంగంగా వేలం వేయబడును.

అవసరమైతే అమ్మకం మరునాడుకూడా కొనసాగించబడుతుంది.

అమ్మకంకాగల వస్తువుల వివరాలను ఆయాస్టేషన్లలో వేలానికిఒకరోజుముందుగా ఉదయం 8 గంటలకు సాయంకాలం ఆరు గంటలకుమధ్య స్టేషన్ల నుంచి తెలుసుకొని, వస్తుసామగ్రిని తనిఖీ చెయ్యవచ్చును.

ఏకారణంవల్లనైనా కారణం చెప్పకుండాగాని, నోటీసు ఇవ్వకుండాగాని వేలంనుంచి ఏ వస్తువునైనా ఉపసంహరించుకొనే హక్కు రైల్వే అధికారులకు ఉన్నది.

డివిజనల్ సూపరింటెండెంటు (కమ్మర్షియల్), వాల్తేరు.

ఆంధ్రరాష్ట్రం, వెల్లూరు మరియు మద్రాసు పిలుపు

వివాహంబట్టలు కన్సల్టేషనుకు కవిరాజ్ పండిట్ దుర్గాదత్తశర్మ

వైద్యవాచస్పతి: రిజిస్టర్డ్ చేసి సంప్రదించండి.

వెల్లూరు: 13 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) (శ్రీ కోమలా లాడ్జి, కనరాబాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, ఫోన్: 376.

తిరుపతి: 14 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) బాలాజీ లాడ్జి. ఫోన్: 4.

కదిరి: 15 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5 గం. వరకు) జైరాం విలాస్, పోస్టాఫీసు రోడ్డు.

కర్నూలు: 16 జూన్: (ఉ. 7—30 గం. నుంచి సా. 5గం.) వుడ్‌లాండ్సు హోటల్, ఫోన్: 220.

అనంతపూర్: 17 జూన్:(ఉ.7—30, గం. నుంచి సా. 5 గం.) రాయల్ రిఫ్రెషింగ్ లాడ్జి, భద్రి బిల్డింగు, బజారు రోడ్.

మదనపల్లె: 18 జూన్:(ఉ. 7—30 నుంచి సా. 5 గం. వరకు) అశోకా హోటల్.

వెల్లూరు: 19 జూన్ ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) ప్రిన్స్ మాన్షన్, గాంధీరోడ్, ఫోన్: 1103.

మద్రాసు: 20, 21 జూన్:(ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం.ల వరకు) వుడ్‌లాండ్సు హోటల్, ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్, మైలాపూర్, ఫోన్: 83111.

క్షణం కూడా ఆలస్యం రాకుండుటకు పేరు పత్రాలతో ప్రయాణం చేయుదురు.

పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు పేరు నిపుణ వైద్యసలహాలు పొందండి.

గురదెబ్బలు, మతిభ్రమ, భగందరము, వరముల బలహీనత,అతిమూత్రం, ఉబ్బసము, జీర్ణకోశ వ్యాధులు, మూర్ఛ, మూలశంక, విషరక్తము, నడుం నొప్పులు, ఇంకను అంతు పట్టని ఇతర వ్యాధులు.

KALPA PHARMACY
Navaratna Chowk Jullundur City.

KP—NP 12 C

శ్రీ సౌమ్యనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్దశి 1969, జూన్ 13 శుక్రవారం బహుళ చతుర్దశి రా. 1—49 వరకు కృత్తిక ప. 12—9 వరకు వర్జ్యం లేదు

శరీరమునుదివ్య మొనర్పుకొనే ప్రయత్నం సరియైనదే

ఇచ్ఛాపూర్వకంగానో అనిచ్ఛాపూర్వకంగానో, శరీరం వదలిపెట్టబడేదే అయినప్పుడు, దానిని రూపాంతరం చెందించవలసిన అవసరం లేదని భావింపరాదు. అభివ్యక్తమగు దెల్ల నశ్వరమగుట అసత్యము, నిత్యమైనది సత్యమనేది మాయావాదుల వాదన. వారి దృష్టిలో, దేవతల జీవితం కూడా కాలతీవ మగుటచేత నిష్ప్రయోజనమే.

— శ్రీ అరవిందులు

ఆంధ్రప్రభ

1969 జూన్ 13 శుక్రవారం

ఉత్తర వియత్నాం సైంధవ పాత్ర

వియత్నాం యుద్ధ విరమణకు అమెరికా ఏ ప్రతిపాదనలు చేసినా, ఉత్తర వియత్నాం, వియత్కాంగ్ ప్రతినిధులు ముందు ఆ ప్రతిపాదనలను తిరస్కరించి, ఆ తరువాత వాటిని పరిశీలించడం జరుగుతూ వుంది. అందువల్లనే దాదాపు ఏడాదిగా పారిస్‌లో జరుగుతూవున్న "శాంతి సమావేశం" ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేని స్థితిలో వుంది. అమెరికా ఎప్పుడు ఏ కొత్త ప్రతిపాదన చేసినా హనోయ్ ప్రభుత్వం ఎదురు ప్రతిపాదనలు చేయడం వల్ల యుద్ధ విరమణపై చర్చలను ప్రారంభించడానికి ప్రాతిపదికే ఏర్పడకుండా వుంది.

నిక్సన్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత, వియత్నాం యుద్ధ విరమణకు అనేక ప్రతిపాదనలు చేశారు. వియత్నాం నుంచి ఏకపక్షంగా సేనలను ఉపసంహరించడానికి సమ్మతించడమే గాక, వియత్నాం రాజకీయ సమస్యా పరిష్కారానికి కూడా ఆచరణ యోగ్యమైన పథకాన్ని సూచించారు. అయినా హనోయ్ ఇంతవరకూ ఆ ప్రతిపాదనలను అంగీకరించక పోగా పారిస్ సంప్రతింపులు సాఫీగా జరగడానికి వీలుగాని పరిస్థితులను కల్పించినది.

అమెరికా అధ్యక్షుడు నిక్సన్ దక్షిణ వియత్నాం అధ్యక్షుని సమాధానపరచి ఇరవైవేల అమెరికన్ సైనికులను ఉపసంహరించడానికి నిర్ణయించారు. లోగడ జాన్సన్ అమెరికా అధ్యక్షుడుగా వున్నప్పుడు కూడా సేనల ఉపసంహరణ ప్రకటనలు జరిగినవి గాని, వాటిని అమలు జరపడానికి జాన్సన్ ఎట్టి చర్యలు తీసుకొనలేదు. నిక్సన్ ఎన్నికల సమయంలో అమెరికా ప్రజల కిచ్చిన హామీలను పురస్కరించుకుని వియత్నాం నుంచి వీలైనంత త్వరగా అమెరికా సేనలను ఉపసంహరించడానికి చర్యలు తీసుకుంటున్నా, ఉత్తర వియత్నాం నాయకుల సహకార నిరాకరణ విధానం వల్ల అమెరికన్ సేనల ఉపసంహరణ ప్రారంభం కాలేదు. హనోయ్ ప్రభుత్వం దక్షిణ వియత్నాం ప్రజల శ్రేయస్సును, అభివృద్ధిని ఆకాంక్షిస్తుంటే రాజకీయ సమస్యపై పారిస్ చర్చలు సాగించుతూ యుద్ధ విరమణకు గల అవకాశాలను విడిగా పరిశీలింప వలసి వుంటుంది.

ఉత్తర వియత్నాం విధానంతో గాని, వియత్కాంగ్ వైఖరితో గాని నిమిత్తం లేకనే పాతికవేల అమెరికన్ సేనలను వెంటనే ఉపసంహరించడానికి నిక్సన్ తీసుకున్న నిర్ణయం అమెరికా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపిస్తున్నది. ఈ సంవత్సరం ఆఖరులోగా మరొక యాభైవేల సైనికులను కూడా ఉపసంహరించడానికి అమెరికా రక్షణశాఖ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితులలో హనోయ్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుని సజ్జస్తిని పాటించి దక్షిణ వియత్నాం నుంచి లాంఛనంగా సైనా సేనలను ఉపసంహరించితే, యుద్ధ విరమణకు, రాజకీయ సమస్యపై చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వియత్కాంగ్ దక్షిణ వియత్నాంలో విప్లవ మండలి అవసర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కొత్త సమస్యను కల్పించింది. పారిస్ సమావేశంలో అన్ని పక్షాల ప్రతినిధులు పాల్గొంటున్నప్పుడు, దక్షిణ వియత్నాం రాజకీయ సమస్యా పరిష్కారంలో ఒక భాగంగా మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కలదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేసి వుండగా, ఆ ప్రతిపాదనను సైగాన్ ప్రభుత్వం అంగీకరించి యుండగా, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు.

దక్షిణ వియత్నాం నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణజరుగరాదనే ఆలోచనతో హనోయ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రతిబంధకాలను కల్పిస్తున్నట్లు కన్పిస్తుంది. అలా కాని పక్షంలో ఉత్తర వియత్నాం, వియత్కాంగ్‌ల విధానంతో నిమిత్తం లేక అమెరికా సేనలను పూర్తిగా ఉపసంహరించి వేసినప్పుడు దక్షిణ వియత్నాంనంతనూ సులభంగా ఆక్రమించి వేయవచ్చుననే ఆలోచనతో ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసివుండవచ్చును.

వియత్నాం యుద్ధ విరమణకు ఇప్పుడు హనోయ్ విధానమే తీవ్ర ప్రతిబంధకంగా వుంటున్నది. ఆ దృష్ట్యా అమెరికన్ సేనలు దక్షిణ వియత్నాం నుంచి పూర్తిగా వైదొలగిన తరువాత ఏర్పడగల పరిస్థితిని ఎదుర్కొనేందుకు దక్షిణ వియత్నాంతోపాటు కంబోడియా, థాయ్‌లాండ్ మొదలైన రాజ్యాలు తగిన ఏర్పాట్లు చేసుకొనవలసి వుంటుంది. ఉత్తర వియత్నాం లక్ష్యం సామ్రాజ్య విస్తరణగా స్పష్టమైనది. దక్షిణ వియత్నాంపై ఈ తాత్కాలిక ప్రభుత్వం ద్వారా ఆధిపత్యం సంపాదించిన తరువాత, ఇరుగుపొరుగు దేశాల అంతరంగిక వ్యవహారాలలో ప్రకటంగా జోక్యం కల్పించుకోవచ్చును. అయితే హనోయ్ నాయకులు ఇతర ప్రాంతాల పరిణామాలను గుర్తిస్తున్నట్లు కన్పించదు. రష్యాగాని, చైనాగాని హనోయ్‌కి వెనుకటి ప్రమాణంలో సహాయం చేయగల స్థితిలోలేవు. హనోయ్ ఈ విషయం గ్రహించి దక్షిణ వియత్నాంలో శాంతి స్థాపనకు తోడ్పడ్డం మంచిది.

ప్రభుత్వోద్యోగుల సమ్మె

ప్రత్యేక రాష్ట్రం సంపాదనకై తెలంగాణా సిబ్బంది ప్రారంభించిన సమ్మె, కేంద్ర హోమ్ మంత్రి శ్రీ చవన్ హెచ్చరిక దృష్ట్యా ఫలించే అవకాశం లేదు. ప్రత్యేక రాష్ట్రం కొరకు ప్రారంభమైన ఆందోళన ప్రధానంగా రాజకీయ ఉద్యమం. ప్రభుత్వోద్యోగులు రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడం వాంఛనీయం కాదు, శ్రేయస్కరం కాదు. ఈ విషయాన్నే శ్రీ చవన్ క్రిందటి ఆదివారం హైదరాబాద్‌లో చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.

తెలంగాణా సిబ్బందికి జరుగుతూ వచ్చిన 'అన్యాయాన్ని' తొలగించి, న్యాయం కలుగ చేయడానికి, ఇకముందు అన్యాయం జరుగకుండా వుండేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలను తీసుకొనున్న సమయంలో వారీ సమ్మెను ప్రారంభించడం విచారకరం. తెలంగాణా ప్రాంతీయ సంఘాని కిప్ప సంకల్పించిన విశేషాధికారాల వల్ల ఉద్యోగులకు పూర్తి రక్షణ ఏర్పడనున్నది. ఉద్యోగులు న్యాయమైన వారి హక్కుల కొరకు ఆందోళన చేయడాన్ని ఎవరూ విమర్శింపజాలరు. తెలంగాణా ఎన్. జి. ఓ. లే కాదు, ఆంధ్ర ఎన్. జి. ఓ. లు కూడా ఇదివరలో జీతాలు హెచ్చించాలని, కరువుభత్యం పెంచాలని ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి కోర్కెలను చాలావరకు మన్నిస్తూనే వచ్చింది.

ఈనెల 10 వ తేదీన తెలంగాణా ఎన్. జి. ఓ. లు ప్రారంభించిన సమ్మె వారి పని పరిస్థితులకు గాని, జీత భత్యాలకు గాని సంబంధించినది కాదు, కనుకనే అనేక మంది సమ్మెలో పాల్గొనడం లేదు. ఈ సమ్మె విష్కరణంగా తెలంగాణా ఉద్యోగులలో కొత్త చీలికలకు దారి తీస్తున్నది. తెలంగాణా ఉద్యోగులు వ్యక్తిగతంగా ప్రత్యేక రాష్ట్రం కోరడంలో తప్పులేదు. వారికి రాజకీయాభిప్రాయాలు వుండటం తప్పుకాదు. కాని వాటిని పురస్కరించుకుని రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడం సబబు కాదు. ప్రభుత్వ యంత్రాంగం రాజకీయాలకు, రాజకీయ పక్షాలకు అతీతంగా వున్నప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. పరిపాలన సవ్యంగా సాగుతుంది.

కేంద్ర హోమ్ మంత్రి క్రిందటి వారం హైదరాబాద్‌లో రెండురోజులు జరిపిన చర్చల అనంతరంచేసిన ప్రకటనలో తెలంగాణా సమస్యకు సంబంధించినఅన్ని అంశములమీదా కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరపగలదని హామీఇచ్చిన ప్పుడు, కేంద్ర మంత్రివర్గం ఇప్పుడు శ్రీ చవన్ నివేదికపై పరిశీలన ప్రారంభించి నప్పుడు తెలంగాణా సిబ్బంది ఈవిధంగా నిరవధిక సమ్మెను ప్రారంభించడం ఉచితం కాదు. కేంద్ర నిర్ణయం కొరకు వేచివుండవలసింది. లేని పక్షంలో, రాజకీయ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింప దలిస్తే, మంత్రి పదవికి రాజీనామాఇచ్చి ఉద్యమ నాయకత్వాన్ని వహించిన శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీవలె ఉద్యోగాలకు రాజీనామా ఇవ్వవచ్చును. అవిధాను నిరాశ్చేవ ఉయమైనది.

కొన్ని ప్రాంతాల్లో పనికి వెళ్లదలచిన సిబ్బందిపై కొందరుదుర్జన్య చర్యలు జరపడం ధర్మం కాదు. సమ్మెలో పాల్గొనేవారికి వున్న స్వేచ్ఛ, సమ్మెలో పాల్గొననివారికీ వున్నదికదా. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కల్గించడంవల్ల రాగల వ్యవస్థ స్వభావం గురించే సందేహాలేర్పడవచ్చు. తెలంగాణా సిబ్బంది పరిస్థితిని పరిశీలించి సమ్మెను విరమించి, కేంద్ర నిర్ణయం ప్రకటితమయ్యే వరకూ వేచివుండటం వల్ల వారి ఉద్యమం బలపడుతుందే గాని వారికి నష్టం కలుగదు.

హెచ్చుధాన్యాలబడి వంగడాల అభివృద్ధి

జాతీయ విత్తనాల సంస్థ విజయవాడశాఖ కృషి

న్యూఢిల్లీ, జూన్ 12: హెచ్చు ధాన్యాలబడి వడి వంగడాలను అభివృద్ధిపరచే కొత్త రకం పద్ధతిని జాతీయ విత్తనాల కార్పొరేషన్ విజయవాడ శాఖలో రూపొందించారు. గతంలోకన్నా త్వరగా రైతులకు హెచ్చుధాన్యాలబడి వంగడాలను అందజేయడం జరుగుతుంది.

ఈ కొత్తరకం పద్ధతివల్ల గణనీయంగా 25 శాతం ఖర్చు తగ్గుతుంది. (ఇతర వ్యక్తులకు కూడా ఉపయోగపడే విధంగా) కూడా ఉత్పత్తి చేయవచ్చు.

నీటి ప్రమేయం లేకుండానే, వటుల్ని నీటి సంబంధించిన ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

ఇండియాలోకెల్లా ఇది ఆత్యాధిక ప్రస్తుత యంత్రాంగం.

ఈ యంత్ర పరికరంలో అన్ని దేశంలో తయారైన పరికరాలనే ఉపయోగిస్తారు. ఆటోమేటిక్‌గా బరువుతూచి, సంచుల్లోకి ఎక్కించే పద్ధతిని ప్రవేశపెట్టిన ఈ విభాగం ఇండియాలో మొదటిది.

విశాఖ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠ

విశాఖపట్నం, జూన్ 12: వ్యాపారిపేటలోని శ్రీ కృష్ణ చైతన్య మఠంలో శ్రీ రాధా గోవిందుడు, గౌరాంగదేవుల నూతన దేవాలయాన్ని పోర్టు చైర్మన్ శ్రీ పి. వి. జి. రాజు ప్రారంభోత్సవం చేశారు.

ఆలయప్రముఖులు త్రిదండిస్వాములు శ్రీ బి.డి. ఆచార్య, శ్రీ బి.బి. త్రిపాఠి, శ్రీ బి.పి. పురీ, శ్రీ బి.జె. జనార్దన్, శ్రీ రాధాకృష్ణ, శ్రీ గౌరాంగదేవుల విగ్రహాల ప్రతిష్ఠ చేశారు.

ఈ సందర్భంలో జరిగిన ఒక సభకు పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం అధ్యక్షత వహించారు. శ్రీ బి.కె. మధుసూదన్‌మహరాజ్, శ్రీ బి.పి. పురీ మహరాజ్, శ్రీ బి.పి. వీరభద్రరావు ప్రసంగించారు.

రాత్రి జరిగిన ఒక విందుకు కలెక్టర్ శ్రీ పి.ఎల్. శివరామ్ అధ్యక్షత వహించారు. శ్రీయుతులు బి.డి. మాధవమహరాజ్, బి.ఎస్. ఆశ్రమమహరాజ్, బి.వి. యమునాదాసమహరాజ్, వై. జగన్నాథం ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ విశ్వనాథదాస్ ప్రముఖ అతిథిగా పాల్గొన్నారు. (మ.వి)

ఇండోర్ కల్లోలాల్లో నష్టపడినవారికి పరిహారం

భూపాల్, జూన్ 12: ఇటీవల ఇండోర్‌లో చెలరేగిన మతకల్లోలాలలో నష్టపడిన కుటుంబాలకు సహాయక చర్యలు తీసుకొనే నిమిత్తం 50,000 రూపాయలు ఇండోర్ జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం మంజూరు చేసిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

ఈ అల్లరుల వెనుక మన దేశంలో అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీయుల ప్రమేయం ఉందన్న జనసంఘ నాయకుడు శ్రీ వి.కె. సకలేచ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానించ గానికి శ్రీ శుక్లా నిరాకరించారు. ఈ అల్లరులపై న్యాయవిచారణ జరిపింపనున్నందున ఈ విషయమై తాను ప్రకటనలు చెయ్యటం సమంజసం కాదన్నారు.

ఐక్యరాజ్య సమితి, జూన్ 12: రొడీషియా లోని పరిస్థితిని చర్చించడానికి శుక్రవారంనాడు భద్రతాసమండలి సమావేశం అనుమతిస్తున్నట్లు నిన్న ఇక్కడ అధికారయుతంగా ప్రకటించబడింది.

'ఎన్. జి. ఓల సహనాన్ని పరీక్షించడం తగదు'

ప్రభుత్వానికి అమోస్ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 12: "ఎన్. జి. ఓల సహనాన్ని పరీక్షించ వద్దు" అని తెలంగాణా ఎన్. జి. ఓల యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. అమోస్ నేడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

"రాజీ ధోరణిలోని అధికారులవల్ల "ప్రస్తుత పద్ధతులలో" నడుస్తున్న సమ్మె వారిపోయి, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన పక్షంలో ప్రభుత్వం ఎన్. జి. ఓ లను నిందించరాదు" అని శ్రీ అమోస్ అన్నారు. ఆయన నేడు జరిగిన సమ్మె జయప్రదమైనదని పేర్కొంటూ ఒక ప్రకటన చేశారు.

సమ్మె ఇప్పటివరకు శాంతియుతంగానే వుంది. జంటనగరాలలోవున్న సమ్మె విజయం ప్రతిబింబం కాదు. నగరంలోనూ, సంఖ్యంగా సచివాలయంలోనూ తెలంగాణా ఉద్యోగుల సంఖ్య తక్కువవారిని కూడా బెదిరించడం జరుగుతోందని శ్రీ అమోస్ అన్నారు.

నిన్న ముఖ్యమంత్రి వ్యక్తపరచిన హర్షం ఎన్. జి. ఓల మీద వ్యతిరేకంగా పనిచేసింది. వీరు పెద్ద సంఖ్యలో సమ్మెలో చేరారు.

ప్రభుత్వమే బర్తరఫ్ కావడానికి సిద్ధంగా వున్న తరుణంలో అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్సును గురించి బెదిరించడం హాస్యాస్పదంగా వున్నదని శ్రీ అమోస్ అన్నారు.

అను ఆసులు పరిష్కరించకుండా వున్నందుకు "కడుపటి దర్బా"గా ఈనెల 18 నుంచి నిరవధికంగా సమ్మె ప్రారంభించాలనిఆంధ్రప్రదేశ్ హైవేస్ ఉద్యోగుల యూనియన్ నేడు నిర్ణయించింది.

శ్రీ లక్ష్మీదాస్, శ్రీ వి. సూర్యనారాయణ (యూనియన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి) ట్రేడ్ యూనియన్లకు పిలుపు నిస్తూ, తమశక్తిని "దర్శించి"ని, తలపెట్టిన సమ్మెను సఫలీకృతం చేయవలసిందిగా కోరారు.

సమ్మె 90 శాతం జయప్రదం

జంటనగరాల్లో సమ్మె 90 శాతం జయప్రదమైందని, సచివాలయంలో 60 శాతం వరకు జయప్రదమైందని తెలంగాణా ఎన్. జి. ఓల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆర్. టి. మురారి అన్నారు.

సమ్మెలో పాల్గొన్న వారందరిని శ్రీ మురారి అభినందిస్తూ తెలియచేశారు.

శాఖాధిపతుల కార్యాలయాలలో చాలా కార్యాలయాలను మూసివేశారని తెలంగాణా ఎన్. జి. ఓ. యూనియన్ నగర శాఖ అధ్యక్షుడు శ్రీ లక్ష్మీకాంతరెడ్డి అన్నారు.

నల్గొండ తాలూకాలో నూటికి నూరుపాళ్ళు సమ్మె

హైదరాబాద్, జూన్ 12: నల్గొండలోని ఏడు తాలూకాలలో ఎన్. జి. ఓ.ల సమ్మె నూటికి నూరుపాళ్లు జరిగిందని శాసనసభ్యుడు శ్రీ గోవర్ధనరెడ్డి నేడిక్కడచెప్పారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఈనెల 10న విద్యార్థులుజిల్లాలో 10 చోటలందు ప్రదర్శన జరిపారని ఆయన అన్నారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించినా నేరానికి మిర్యాలగూడలో 90 మంది అరెస్టు అయ్యారు. నల్గొండలో సత్యాగ్రహం జరిపిన 70 మంది అరెస్టయ్యారు. వీరిలో 30 మంది బాలికలు వున్నారు.

జూన్ 18 నుంచి రాష్ట్ర హైవేస్ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్, జూన్ 12: ఉద్యోగుల కోర్కెలు

తుపాను బాధితులకు సహాయానికై హైకోఫ్యాబిక్ అధ్యక్షుని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ చేనేత పనివార్ల సెంట్రల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు శ్రీ బి. శ్రీరాములు ఈవిధంగా ప్రకటిస్తున్నారు.

"తుపానువల్ల కోస్తా జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలోనూ తీరని నష్టం జరిగింది. ఈ తుపాను కారణంగా పదిరాలలో ఆస్తులు, గృహాలు, పంటలు నష్టపోయిన ప్రజల దైన్య స్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ నాయకుడు, హైదరాబాద్ చేనేత పనివారల సెంట్రల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ 'హైకోఫ్యాబిక్' వ్యవస్థాపకుడు అయిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చేయూత వ్యక్తిగతంగా సహాయం చేయటమేగాక అన్ని చేనేత సహకార సంఘాలను, తెలంగాణా నెల్లూరు మరియు తుపానుపీడిత ప్రజలకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను.

ఆయన విజ్ఞప్తిని పురస్కరించుకొని గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, ఒంగోలు, ఖమ్మం ప్రాంతాలలో నష్టపోయిన చేనేత పనివారి కుటుంబాలకు సహాయం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ విధంగా పంపిణీ చేయాలని, జిల్లా కలెక్టరుకు రు. 1000, ఖమ్మం జిల్లా కలెక్టరుకు రు. 250 సహాయంగా హైకోఫ్యాబిక్ నిర్ణయించుకుంది.

పైన చెప్పిన సమయం సరిపోయేందున తెలంగాణాలోని అన్ని ప్రాంతాల చేనేత పనివార్ల సంఘాలు సహకార తోడ్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ సహాయాన్ని వెంటనే ఏర్పాటు చేసి, మోడల్ చేనేత కేంద్రాలకుగాని సాధ్యమైనంత త్వరలో అందజేయ వలసిందిగా కోరుతున్నాము."

కార్మికులకు చెన్నారెడ్డి అభినందనలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 12: సమ్మెలో పాల్గొన్న తెలంగాణా కార్మికులను తెలంగాణా ప్రజా సమితి చైర్మన్ డాక్టర్ ఎం. చెన్నారెడ్డి అభినందించారు.

భారత్ జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ జి. వెంకటస్వామి సభకు అధ్యక్షత వహించారు.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ, ఇతర నాయకులు కూడా ప్రసంగించారు.

శ్రీ ఎస్. భగవాన్‌దాస్‌కు స్వర్ణపతాకం

హైదరాబాద్, జూన్ 12: భారతీయ ఫోటోగ్రఫీ సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ల సమాఖ్య అధ్యక్షుడు అయిన శ్రీ ఎస్. భగవాన్‌దాస్‌కు ఫోటోగ్రాఫర్ల అంతర్జాతీయ సంస్థ స్వర్ణపతాకాన్ని బహూకరించింది.

హైదరాబాద్‌లో ఫోటోకళ ప్రదర్శనను ప్రారంభించినప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వాన్‌డిష్ వైయర్ వ్యక్తిగతంగా ఈ పతకాన్ని బహూకరించారు.

చిత్రజగత్తు

'మన వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే ... సమ్మెక్కడికి ప్రయాణం కట్టారేం ?'

'మన వాళ్ళంతా వచ్చాక అక్కడ అన్నీ తొక్కేసినట్టే అంటున్నారు కదా!'

త్రివేండ్రం, జూన్ 12: సివిల్ సప్లయిస్ శాఖలో ప్రత్యేక అధికారిగా ఉంటున్న శ్రీ కె. బాస్కరన్‌నాయర్‌ను కొత్తగా ఏర్పాటైన జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

చైనా సరిహద్దున పెద్దఎత్తున సోవియట్ సేనల సమీకరణ

మాస్కో, జూన్ 12—

కమ్యూనిస్టు చైనా, సోవియట్ యూనియనుపై యుద్ధానికి సిద్ధమవుతున్నదని, సరిహద్దులలో సైనికులను సమీకరిస్తున్నదని ప్రముఖ వారపత్రిక "లిటరరీ గెజెట్" తెలిపింది.

అయితే చైనా, రష్యా సరిహద్దులవద్ద సోవియట్ యూనియనుకూడా భారీఎత్తున సేనలను సమీకరిస్తున్నట్లు అమెరికాలోని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ సూచించింది.

సోవియట్‌పై యుద్ధానికి చైనా సంసిద్ధం అవుతున్నదనడానికి తార్కాణంగా చైనా పత్రికల్లో ప్రకటించిన కొన్ని వార్తలను సోవియట్ వార్తాపత్రిక ఈ పత్రిక ప్రకటించింది.

లిటరరీ గెజెట్ పత్రిక చైనా కల్పిస్తున్న ఎవరి మీదా? అని ప్రశ్నించి, మళ్ళీ తనే ఇలా సమాధానం ఇచ్చింది. సోవియట్ ప్రజలను, చైనా ప్రజలను కూడా వంచించిన మావోయిస్టులు సోవియట్‌పై యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు."

ఇది ఇలా ఉండగా పెకింగ్ రేడియో నిన్న ఆరోపించినట్లు రష్యా చైనా సరిహద్దులలో సంఘర్షణలు జరిగిన సంగతి తనకు తెలియదని సోవియట్ అధికార వర్గాలవారు అంటున్నారు.

చైనాకు రష్యా లేఖ

మాస్కో, జూన్ 12: చైనా సరిహద్దుల సమస్యపై చర్చలు జరపడానికి తేదీని నిర్ణయించమని చైనాను కోరుతూ రష్యా లేఖ పంపినట్లు, ఆ సంఖ్య అధికారికంగా వెల్లడించింది. ... వెంటనే కోరుతున్నదని, ఈ కారణంగా మొన్న ఉభయదేశాల సరిహద్దుల్లో దళాల్లో కాల్పులు జరిగినవని సోవియట్ యూనియన్ నిన్న ఆరోపించింది.

సోవియట్ విదేశాంగశాఖ చైనాకు లేఖను అందజేసినా ఈ సంఘర్షణ వల్ల ఆసియాలోని టాస్కినది ప్రాంతంలో జరిగినట్లు తెలిపింది.

సేనల ఉపసంహరింపు

న్యూయార్క్, జూన్ 12: హాంకాంగ్ నుంచి పశ్చిమంగా మధ్య ఆసియాకు ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ద్వారా రష్యా సేనలు తరలిపోతున్నట్లు జూన్ 1 నుంచి నిర్ధారితమైనట్లు కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ గతరాత్రి ప్రకటించింది.

చైనా—రష్యా సరిహద్దుల్లోకి రష్యా పెద్దఎత్తున సేనలను, సైనిక పరికరాలను పెద్దఎత్తున తరలిస్తున్నందున ఈ చర్య కొంత ప్రాముఖ్యం వహించవలసిన అవసరం లేదని రష్యా సమాచార నిపుణులు భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

చైనాకు మురార్జీ హెచ్చరిక

సూరత్, జూన్ 12: మన శాంతి విధానాన్ని అలుసుగా చైనా అవగతం చేసుకోవటమే పాపం మన బలంతోనే వారికి జ్ఞానోదయం కలిగించగలమని ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ నిన్న రాత్రి ఇక్కడ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ హెచ్చరించారు.

"మన స్నేహాన్ని, మన అయుత్తం అయిపుండటం వల్లనే 1962లో చైనా అవకాశంగా తీసుకుని మనపై దురాక్రమణ జరిపింది. అయితే, ఇప్పుడు వారు మన బలంవిషయం తెలుసుకున్నట్లున్నారు. అందుకనే ఏమీ చేయలేక దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు"— అన్నారు శ్రీ మురార్జీ.

ఫిలిం కౌన్సిల్ ఏర్పాటు ప్రతిపాదన

శీతాకాల సమావేశంలో పార్లమెంటుకు సమర్పణ

న్యూఢిల్లీ, జూన్12: వచ్చే పార్లమెంటు సమావేశంలో ఫిలిం కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణీత క్రమం క్రింద కేంద్ర సమాచారశాఖ తీసుకొంటున్న డి., పెనికౌన్సిల్, ముసాయిదా శాసనసంబంధ చట్టబద్ధమైన కావడంచేత దానిని శీతాకాలసమావేశంలో పార్లమెంటుకు సమర్పించుకున్నారు.

ప్రస్తుతం పరస్పర అభిప్రాయ గ్రహింపునకై ఫిలింపరిశ్రమ ప్రతినిధులతో చర్చలు సాగుతున్నవి. సమాచారమంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్ గతవారం కలకత్తాలో చర్చలు జరిపారు. బొంబాయిలో ఈనెల ఆదివారం ఉండి, వచ్చేనెల మద్రాసుకు వస్తారు. ఫిలిం కౌన్సిల్ ఏర్పాటుకు వారు సుముఖంగా ఉన్నారని, ఇది చాలా ఆశాకరంగా ఉన్నదని మంత్రిత్వశాఖ వర్గాలవారు తెలియజేశారు.

పరిశ్రమ ఇబ్బందుల విషయమై జోక్యం లేకుండా, కౌన్సిల్ మాత్రమే, చాలవ్ప ప్రాతిపదికపై మంత్రిత్వశాఖ తీసుకుంటున్నది.

నిర్మాతలు, సినిమా థియేటర్లు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులుకూడా కొత్తగా ఏర్పాటు కానున్న ఈ సెనేట్ బాధ్యత వహిస్తారు.

ప్రతిపాదనకు తుది రూపం వ్యాఖ్యలో ఫిలిం పరిశ్రమ

మహిళాలోకం

స్త్రీలను అవమానించే అసభ్యకరమైన వ్రాతలు వ్రాయబడినప్పుడు— వాటిని మగువలే తెగించి వచ్చి అడిచివేయడానికి పూనుకోవడం జరిగింది. స్త్రీలగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారే ముందుకు వచ్చి పట్టుకోలో చేరడానికి పూనుకోవడం ఎంత అవసరమో గ్రహించవచ్చు.

'మహిళలకు సమాన ప్రాతినిధ్యం, సమాన వత్తిత్తి' అని చాలా కాలంగా చెప్పుకొంటున్నాం. అలాటిది వారి ప్రగతికి అవసరమైన బాటలు పరిశీలించడం విచారకరం. మగువలు ముందుకు వచ్చి తమ శక్తి సరూపాన్ని ప్రదర్శించడం, తమ ప్రతిష్ఠ తామే కాపాడుకోవడం కోసం కృషి చేయడం అనివార్యమవుతోంది.

"స్త్రీలు తమ గౌరవానికి విఘాతం ఏర్పడిందని, తమ జీవితాలలో చీకట్లు అలుముకుంటున్నాయని" ఒకరితో విజ్ఞప్తి చేసుకొనే స్థితి దేశంలో రాకుండా వుండటం అవసరం. ఈ పరిస్థితిలో పడకుండా కాపాడుకొనే శక్తి మగువులో ఆవతరించడం, సామాజి

స్త్రీ పురుషుల సమాన సిద్ధాంతం

నిజం చెప్పాలంటే స్త్రీని పురుషునికి సెకండగా చూడటం సమాన సిద్ధాంతానికి వ్యతిరేకం. మనం ఈ సిద్ధాంతాన్ని ఏనాడో అంగీకరించాం. దానికి అనుగుణంగా ఆడవారికి అగ్రతాంబూలాలు కూడా అభిస్తున్నాం.

చార్లీన్ విన్‌రైట్ తన ఎస్టేట్ల ప్రశ్నల్లో సిల్లల అభివృద్ధి కార్యక్రమాల పెక్కు పద్ధ సేవించింది. ప్రపంచ విద్యార్థిలోకం ఆగినంత శ్రమ, ఎంతో కష్టం కూడా తొందర కనుక వారిని సుశిక్షితులై వీరులుగా తయారు చేయుటకు మహిళలు ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపుతున్నారు.

ఇంగ్లండులో చెలరేగిన రాజకీయ సంచలనాన్ని భరించలేక అక్కడిగిలి ఒక మగువ ఇలా విజ్ఞప్తి చేసిందట పురుషులకు.

"మాకు రాజకీయాల మీద అంతగా ఆసక్తి కలిగింది. దాని ఫలితంగా అక్కరలేని తగాదాలు చాలా పెంచుకోవడం జరుగుతోంది. కనుక మీరు ఉద్యోగాల్లో, రాజకీయాలలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని మాకు వదలాలి. మీరు ఇక్కడ కూర్చుని మా కోసం పనిచేయాలి. విచారం..."

మహిళలకు అవకాశమివ్వండి మహానుభావులారా

రాజకీయాలలో అలజడి, రాజకీయ కల్లోలం చెలరేగినప్పుడు ఆ దేశంలోని మహిళల ఒక ప్రముఖ సంఘం ఒక ప్రకటన "పురుషులు వీ సమస్యలు పరిష్కరించలేరు. మహిళలకు అవకాశం ఇవ్వండి. మీరు ప్రత్యేకంగా ఒక సమస్యను గుర్తించి మార్గం అన్వేషించండి" అని పత్రికలలో ప్రకటనలు చేశారు.

నేయుంటే కాదు, కొన్ని తీర్మానాలుచేసి ప్రకటించారు ... ప్రభుత్వం తీర్మానాలను యుద్ధానికి స్వీకరించగలిగితే కానీ ఏదో సాధించి ప్రతిష్ఠ సమస్యకు కొంత వరకు ప్రయత్నించండి.

ఏదైనా మహిళలు చేసే సూచనలలో కొంత గృహస్థులకు న్యాయం ఉంటాయి. జాతీయ జీవనానికి అతిముఖ్యమైన సమస్యల్ని వారు ముందుగా స్వీకరించి ఒక పరిష్కారం పెట్టడానికి ప్రయత్నిస్తారు కూడా.

అమెరికా అధ్యక్ష పదవికి అభిలాషించిన వ్యక్తి ప్రకటించిన కార్యక్రమాలలో ముఖ్యమైనవి —

తక్కువ జీతాలు లేదా అందరికి పనులు కల్పించాలి. స్త్రీలకు పురుషులతో సమానంగా ఉద్యోగాలు. ... ఇవి సర్వత్ర చర్చ ఆయినా పరిణమించలేదు. మహిళలు పదవులు నిర్వహించడానికి అనుకూలంగా ఎక్కువగా శిశు గృహాలు నిర్మించడం...

అన్నింటికంటె ముఖ్యమైన విషయం వృద్ధుల అందరి పోషణ బాధ్యత కేంద్రం భావించి ఒకనోటు కూడా వేయడం పనికిరాదు. ఇండియాలో పనిచేయడానికి శక్తి కలవారికి తగిన అవకాశం ఇవ్వాలి. వారి అనుభవం దేశానికి ఎంతో ఉపయోగకరం అని ఆమె పేర్కొంది.

ఇలాంటి ఉదార భావాలు మగువలలోనే ఎక్కువగా గోచరించగలవు. పురుషులైనా నైనవా అందరికీ తప్పక పెట్టే లేకుండా వృద్ధులకు పించనివ్వాలని కోరింది.

ఈ విషయాలు అన్నింటినీ పరిశీలిస్తే, మన దేశంలో స్త్రీలు ఉన్నత పదవు అలంకరించడం ఎంతో అవసరంగా గోచరిస్తుంది. ఇండియా ప్రెసిడెంటు పదవి మొదలుకొని పైపదవి వరకు ఎక్కడ ఖాళీల పొడిరినా వారు చేరడంలో తప్పేముంది అనే విషయాన్ని ఆలోచించడం అవసరం.

ఇటీవల ఫ్రాన్సు దేశంలో అధ్యక్ష పదవికి ఒక అంగనామణిని పోటీచేయాలని ఎంతో అభిలాషపడిందట. కాని, ఇటు రాజకీయ పక్షాలవారుగాని, అటు ప్రజలుగాని అందుకు ఎంతమాత్రం హర్షించలేదట.

నాగరికతకు అగ్రతాంబూలం అందుకొన్న ఆ దేశంలోనే ఒక బలిష్ఠ రాజకీయంగా ఉన్నత పదవి కెగబ్రాకాలని ఎగబడితే—చిన్నెలు మెట్టు పూడకొట్టి ఆవిడను క్రింద పడగొట్టడం జరిగింది.

ఈ దృష్టితో ఆలోచిస్తే ఎంతో ప్రాచీన సాంప్రదాయాలకు కట్టుబడి పోయిందని భావించే మనదేశమే నయమని పిస్తుంది. మహిళలకు తగినంత ప్రాధాన్యమిచ్చి ప్రగతి పథంలో పురోగమించడానికి అవకాశం కల్పించగలిగాం.

ఎంతో ముందడుగు వేశాం—ప్రగతిలోనని చెప్పుకొని గర్వపడుతూ వుంటుంది చైనా! లోకానికంతటికే మా 'గాడుగు వీడ పడతాం' అని ఆ నాయకులెంతో గర్వంగా చెప్పుకొంటూ వుంటారు. అలాటి దేశంలోనే మహిళలకు రాజకీయాలలో స్థానం వున్న పదవులలో ఎక్కువగా స్థానాలు లేవు..అంతా పురుష దర్పమే అక్కడ!...

పదవులలో వున్నవారి భార్యామణులు

అంతే అక్కడగల మహానాయకుల భార్యలందరూ, పార్టీని బలపరచడానికి ఎంతో కృషిచేస్తూ వుంటారు. భర్తలు పదవుల కోసం పరుగులు తీస్తుంటే—వీరు పార్టీని బలపరుస్తూ పెట్టనికోటలుగా తయారవుతూ వుంటారు.

మన దేశంలో కాంగ్రెసు నాయకుల భార్యలు తమను పైనాధ వుపయోగించి కాంగ్రెస్ సంస్థను బలపరచడానికి ఎక్కువ కృషి చేయడం నేర్చుకోలేదు. భర్తలతోపాటు సంచార కార్యక్రమాలలో పాల్గొనడం, ఆయనకు లభించే సత్కారాలు పంచుకోవడంతోనే వారి ముచ్చటలు తీర్చిపోతూ వుంటాయి. సంస్థను బలపరచడం విషయంలో ఎలావున్నా పదవులు నిరసించగల ప్రతిభగల వారెందరో వున్నారు.

స్త్రీలు గవర్నర్లు చేశారు, కాయబారి పదవులు నిర్వహించారు, రాష్ట్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్రంలో మంత్రులుగా వుంటున్నారు—చివరకు ప్రధాని పదవి కూడా మహిళ నిర్వహిస్తున్నది. ఇది ఎంతో ప్రగతిని సూచిస్తున్నది.

స్త్రీలు కేవలం దేశ సేవకోసమే కాకుండా, ఉన్నత పదవులు అలంకరించి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవలసిన అత్యవసర పరిస్థితులు కూడా ఏర్పడినాయి.

పదవుల ప్రతిష్ఠ వారే కాపాడాలా!

— లాస్యాత్

దక్షిణవియత్నాంలో నూతన తాత్కాలికప్రభుత్వం పరిగణనకు వాషింగ్టన్, సైగాన్‌ల తిరస్కృతి

సైగాన్, జూన్12: ఇటీవల జాతీయ విమోచన ఫ్రంట్ తాము నెలకొల్పినట్లు ప్రకటించిన నూతన తాత్కాలిక విప్లవ ప్రభుత్వం కమ్యూనిస్టుల కొత్త ప్రచారపు ఎత్తుగడ మాత్రమేనని ప్రెసిడెంట్ ఎన్‌గుయెన్‌వాన్ థ్యు గతరాత్రి అన్నారు.

వియత్నాం రిపబ్లిక్‌కు తన ఆధిపత్యానగల ప్రభుత్వం మాత్రమే న్యాయబద్ధము, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమని ఆయన అన్నారు.

ఈ కొత్త ప్రభుత్వంలో పేరొందిన కమ్యూనిస్టులున్నారని, ఈ ప్రభుత్వం ఏర్పాటువల్ల సైనిక, రాజకీయ పరిస్థితిలో ఎట్టి మార్పు లేదని ప్రెసిడెంట్ థ్యు అన్నారు.

విదేశాంగశాఖ ప్రకటన

దక్షిణ వియత్నాం విమోచన ప్రాంతంలో జాతీయ విమోచన ఫ్రంట్ మొన్న నెలకొల్పిన తాత్కాలిక విప్లవ ప్రభుత్వం దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు నిన్న ఇక్కడ స్పష్టం చేశారు.

నూతన ప్రభుత్వం ఏర్పాటు వార్తలపై ప్రతినిధి వ్యాఖ్యానిస్తూ 'మా వైఖరిని ప్రెసిడెంట్ థ్యు గత కొద్ది రోజులనుంచి స్పష్టం చేస్తూ వచ్చారు. కమ్యూనిస్టులు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని మేము ఎన్నడూ గుర్తించబోమని, ఈ నూతన ప్రభుత్వాన్ని మేము గుర్తించేది లేదు'' అని స్పష్టం చేశారు.

దక్షిణ వియత్నాం విదేశాంగమంత్రి ట్రాన్ ఛాన్ థన్ నిన్నజపాన్‌లోనిటోకియోలో ఈ వార్తను గురించి వ్యాఖ్యానిస్తూ, తాత్కాలిక విప్లవ ప్రభుత్వం ఏర్పాటు పారిస్ చర్చలను భగ్నం చేయడానికి కమ్యూనిస్టులు వేసిన ఎత్తుగడ అన్నారు.

దక్షిణ వియత్నాంలో జనావాసప్రాంతాలపై కమ్యూనిస్టులకు ఎట్టి ఆధిపత్యంలేదని ఆయన అన్నారు.

అమెరికా ప్రకటన

వాషింగ్టన్, జూన్ 12: దక్షిణ వియత్నాంలో కొత్తగా ఏర్పడిన విప్లవ ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారాయి వంటిదని అమెరికా విదేశాంగశాఖ నిన్న ప్రకటించింది.

వియత్నాంగ్ రాజకీయ సంస్థ అయిన జాతీయ విమోచన ఫ్రంట్ ఈ విప్లవప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున పారిస్ శాంతి చర్చలలో అమెరికా వైఖరిలో ఎట్టి మార్పు వుండదనివిదేశాంగశాఖని ప్రకటనలోపేర్కొన్నది.

ఆ శాఖ ప్రతినిధి రాబర్ట్ మెక్‌లాస్కీ విలేఖరుల సమావేశంలో కూడా ప్రసంగిస్తూ అమెరికా, దక్షిణ వియత్నాం దృష్టిలో 'అవతలి పక్షం' అంటే ఉత్తర వియత్నాం, జాతీయ విమోచన సంస్థ లేక ఆ సంస్థప్రభుత్వము అని అన్నారు.

వారితో చర్చలు జరిపేటంత మాత్రాన వారిప్రభుత్వాన్ని గుర్తించినట్లు కాదనికూడా ఆయన స్పష్టం చేశారు.

పారిస్ చర్చలలో ప్రతిపత్తి

పారిస్, జూన్ 12: పారిస్ శాంతి చర్చలలో పాల్గొంటున్నజాతీయ విమోచనఫ్రంట్ ప్రతినిధివర్గం నిన్న దక్షిణ వియత్నాం తాత్కాలిక విప్లవ ప్రభుత్వప్రతినిధివర్గం అయింది. ఆ కొత్త హోదాతో తాము అమెరికాతో చర్చలకు సిద్ధమని ఆ ప్రతినిధివర్గం ప్రకటించింది.

ఈ తాత్కాలిక ప్రభుత్వం దక్షిణవియత్నామ్ సర్వాధికార సంస్థ అని, ఆ ప్రతినిధి వర్గ నాయకత్వం నుంచి వైదొలగుతున్న ట్రాన్‌బూకీమ్ నిన్న విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ప్రెసిడెంట్ థ్యు ప్రభుత్వాన్ని రద్దుచేసి, ఎన్నికల నిర్వహణకు తాత్కాలిక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు ఈ తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

తాత్కాలిక ప్రభుత్వం అమెరికాతో సహా అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కోరుతుందని ఆయన చెప్పారు.

కొత్త రాజ్యాధినేత

సైగాన్, జూన్ 12: దక్షిణ వియత్నామ్‌లో కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక విప్లవ ప్రభుత్వాధినేతగా సైగాన్‌లోని ప్రముఖ వాస్తుశిల్పి జాతీయ విమోచన ఫ్రంట్ మాజీ కార్యదర్శి హున్‌తాన్‌ఫాట్‌ను నియమించారు.

విమోచన ఫ్రంట్ రేడియో ఈ విషయాని ప్రకటిస్తూ తమ ప్రభుత్వంలో ఫ్రంట్—సభ్యులు, జాతీయ, డెమోక్రటిక్, శాంతి దళాలసభ్యులుండగలరని తెలిపింది.

ఈ కొత్త ప్రభుత్వం ఒక జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, లక్ష్యాన్ని కూడా రూపొందించుకున్నది. ఎరుపు, నీలంరంగుల మీద ఒక చుక్క వీరి జాతీయ పతాకం మీద వుంటుంది.

''దక్షిణ వియత్నాంకు విమోచన కల్పిద్దాం'' అను ఫ్రంట్ గీతం జాతీయ గీతమైంది. ఈ ప్రభుత్వఆశయాలుస్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, శాంతి అనేవి.

హోచిమిన్ హర్షం

హాంగ్‌కాంగ్, జూన్12: దక్షిణ వియత్నాంలో తాత్కాలిక విప్లవ ప్రభుత్వ స్థాపన చారిత్రక ప్రాముఖ్యతగల సంఘటన అని ఉత్తర వియత్నాం ప్రెసిడెంట్ హోచిమిన్ నిన్న హర్షం వ్యక్తం చేశారు.

హోచిమిన్ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రభుత్వ ఏర్పాటు వల్ల వియత్నాం ప్రజలందరిలో విశ్వాసం పెంపొందగలదన్నారు.

మాస్కోకు విజ్ఞప్తి

మాస్కో, జూన్ 12: దక్షిణ వియత్నాంలోమొన్న నెలకొల్పిన తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని గుర్తించవలసిందని జాతీయ విమోచన ఫ్రంట్ సోవియట్ యూనియన్‌ను కోరింది.

టాస్ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించగలదని అన్నది.

జంటనగరాలలో అరెస్టులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 12: నగరంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకుగాను చార్మినార్ ప్రాంతంలోను, సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డులో ను 29 మందిని అరెస్టు చేసినట్లు అధికారవర్గాల వారు తెలియజేశారు.

వీరిలో 9 మంది చార్మినార్ వద్ద తక్కిన వారు రాష్ట్రపతి రోడ్డులో అరెస్టు అయినారు.

క్రిమినల్ ప్రొసిజర్‌కోడ్ 151 సెక్షన్ క్రింద నగరంలో 24 మందిని అరెస్టు చేశారు.

ఆర్. టి. సి. బస్ దగ్ధం

హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళే ఒక ఆర్.టి.సి. బస్సును రామన్నపేట పోలీసు స్టేషన్ పరిహద్దులో నవారు 11 లేక13 మంది ఆందోళనకారులు జాతీయ రహదారిపై ఆపుచేసి దానికి నిప్పుపెట్టారని బస్సుపూర్తిగా దగ్ధమైపోయినదని నల్గొండ పోలీసు నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలియవచ్చింది.

వరంగల్‌లో అరెస్టులు

144వ సెక్షన్ ఉల్లంఘించిన నేరానికి నిన్న వరంగల్‌లో 50 మందిని, పరకాలలో 8 మందిని అరెస్టు చేసినట్లు ఒక అధికార వార్త తెలిపింది.

దివిసీమ నక్సలైట్ నాయకుల అరెస్టు

అవనిగడ్డ, జూన్ 12 : వేణుగోపాలం పురం, పిట్టలలంక, విశ్వనాథపల్లి గ్రామాలలో ఇటీవల నక్సలైట్లు దాడిజరిపిన సందర్భంలో ఆ దళంలోని ప్రధాన నాయకులైన పాలెం పాలానికి చెందిన కొప్పనాతి వెంకటనారాయణ, కొప్పనాతి వరసింహం అనువారు బల్లాలు, కర్రలు మున్నగు ఆయుధాలు ధరించి జూన్ 9వ తేదీ రాత్రి పొలాలలో తిరుగుతూ వుండగా కోడూరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ బి. ఎన్. ఎస్. మూర్తి అరెస్టుచేసి, కోర్టు స్వాధీనానికి పంపారు.

త్రిపురకు 8 మైళ్ళలో పాక్ వైమానిక స్థావర నిర్మాణం

షిల్లాంగ్, జూన్ 12 : తూర్పు పాకిస్థాన్‌లోని సిల్హెట్ జిల్లా షంషేర్‌నగర్‌లో పాకిస్థాన్ ఒక్క పెద్ద వైమానిక స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు సరిహద్దుల నుంచి ఇక్కడకు చేరిన వార్తలు తెలుపుతున్నవి.

ద్వితీయ ప్రపంచయుద్ధకాలంలో బ్రిటన్ షంషేర్‌నగర్ వద్ద ఒక విమానాశ్రయాన్ని నిర్మించింది. కాని బ్రిటిష్‌వారి నిర్గమనంతో దాన్ని వదలివేయడం జరిగింది. ఇపుడు పాకిస్థాన్ నిర్మిస్తున్న ఈ నూతన స్థావరం జెట్ విమానాలు దిగడానికి, ఎగరడానికి అనువైంది.

షంషేర్‌నగర్ కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురలోని కైలాషహర్‌కు 8 మైళ్ళ దూరంలో వుంది.

విజయవాడలో ఉష్ణోగ్రత గురువారం 98.9 డిగ్రీలు

ఎయిర్ కండిషన్డు జైలు

ఖాట్మండు, జూన్ 12: నేపాల్ రాజధాని ఖాట్మండు నగరంలో ఈ సంవత్సరాంతానికి ఒక ఎయిర్ కండిషన్డ్ జైలు తయారు కానున్నది. ఈ దేశంలో ఇటువంటి జైళ్లలో ఇదే మొదటిది కాగలదు. ప్రస్తుతం ఉన్న జైలును ఎయిర్ కండిషన్డ్ జైలుగా మార్చటానికి నాలుగున్నర లక్షల రూపాయలు వ్యయం కాగలదని అంచనా వేశారు.

ఈ జైలులో ప్రతి గదికి స్నానాల గది, మొదలైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఈ జైలులో ఉన్న ఒక పిచ్చివాడు తోటి ఖైదీని హత్య చేశాడు. అందువలన పిచ్చివారైన ఖైదీలను వేరే ఉంచటానికి ఈ జైలులో ప్రత్యేకమైన గదులు నిర్మిస్తున్నారు.

గుంటూరు మునిసిపల్ కౌన్సిలర్ నిరాహారదీక్ష

గుంటూరు, జూన్ 12 : శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ గుంటూరు మునిసిపల్ కౌన్సిలర్, మితవాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ కె. మల్లయ్యలింగం నిన్నటినుండి మునిసిపల్ ఆఫీసువద్ద నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నాలుగురోజులపాటు నిరాహారదీక్ష జరుపుతారు.

వెంటనే రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలనీ, రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించటానికి అన్ని రాజకీయ పార్టీలవారు రౌండ్‌టేబుల్ సమావేశం జరపాలని ఆయన సూచించారు. (మ. వి.)

ఏలూరు, జూన్ 12 : విద్యావాహిని గురుకుల విద్యాలయానికి ఇక్కడ సోమవారం నాడు శ్రీ వి. శ్రీరామమూర్తి ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కె. రాజారావు స్వాగతం చెప్పారు శ్రీ జె. వెంకటరావు, శ్రీ ఆర్. వెంకటప్పయ్య ప్రసంగించారు. (మ. వి.)

చెన్నారెడ్డి ప్రకటన

[1 వ పేజీ తరువాయి]

వేశంలో ఒక తీర్మానం ద్వారా ఈ హెచ్చరికను చేయడం జరిగింది.

గత మూడురోజులుగా ''విద్యుమండికి సైగా'' వ్యక్తులను అరెస్టు చేయడంపట్ల నిరసనను తెలియచేస్తూ సమితి దేశీయాంగ మంత్రికి తంతులను పంపింది.

తమ రాష్ట్రంనుంచి పోలీసు బలగాలను పంపినందుకు నిరసనగా మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తంతులను పంపడం జరిగింది.

శ్రీధరరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 12 : ''ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ప్రకటించాల''ని, తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎస్. శ్రీధరరెడ్డి నేడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అవిధంగా జరుగనట్లయితే ఈనెల 20 నుంచి తెలంగాణాలో జీవితాన్ని సంపూర్తిగా శాంతియుతంగా'' స్తంభింప చేయడానికి తెలంగాణా ప్రజలు సంసిద్ధంగా వుండాలని ఆయన అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంకోసం జరుపుతున్న పోరాటంలో తెలంగాణా ఎన్.జి. ఒ లకు ఆంధ్ర ఎన్. జి. ఒ లు మద్దతు నివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ గూండా పద్ధతినుంచి, సంఘ వ్యతిరేక శక్తులనుంచి తమ స్త్రీలను, ఆస్తిని, పౌర స్వేచ్ఛలను సంరక్షించుకునే నిమిత్తం ''రక్షక సంఘాల''ను ఏర్పాటు చేయవలసిందిగా శ్రీ శ్రీధరరెడ్డి ప్రజలను కోరారు.

అనేక విదేశీ సంస్థలతో హెచ్.ఎం.టి. ఒప్పందాలు

సంస్థ ఛైర్మన్ శ్రీ పాటిల్ వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

బెంగుళూరు, జూన్ 12 : హిందూస్థాన్ యంత్ర పరికరాల సంస్థ విదేశీ సంస్థల సహకారంతో మరికొన్ని రకాల యంత్రాలను తయారుచేసే నిమిత్తం అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసింది.

ఈ సంస్థ చైర్మన్ శ్రీ ఎస్. ఎమ్. పాటిల్ అనేక దేశాలలో పర్యటించివచ్చిన సందర్భంగా నేడిక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, హిందూస్థాన్ యంత్ర పరికరాల సంస్థ బెంగుళూరు కర్మాగారంలో ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే యంత్రాలను ఉత్పత్తి చేయడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదిరిందనీ, కలమశేరిలో ఆధునాతనమైన లేతులను, హైదరాబాద్ హెచ్. ఎమ్. టి లో డ్రిల్లులు తయారు చేయడానికి ఒక ఫ్రెంచి సంస్థతో ఒప్పందం కుదిరిందనీ, హైదరాబాద్ కర్మాగారంలోనే ఒక చికాగో సంస్థకోసమై హెవీ డ్యూటీ ప్రెస్ యంత్రాలు ఉత్పత్తి చేయబడతాయనీ తెలియజేశారు. పింజోర్‌లో ట్రాక్టర్లు తయారు చేయడానికి, కేంద్రం అనుమతించిందనీ, అదనంగా పింజోర్ కర్మాగారంలో ఉన్న ఉత్పత్తి శక్తిని వినియోగించుకునే నిమిత్తమే ఈ కర్మాగారంలో ట్రాక్టర్లు ఉత్పత్తి చేయబడతాయనీ, అయితే దేశంలో కేవలం ట్రాక్టర్లుమాత్రమే ఉత్పత్తిచేసే ఒక ఫ్యాక్టరీని నెలకొల్పవలసి ఉన్నదనీ శ్రీ పాటిల్ చెప్పారు. పింజోర్‌లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేయడానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకునే నిమిత్తం చెకొస్లొవాకియానుండి బృందం ఒకటి త్వరలో బెంగుళూరుకు రానున్నదనీ, ఈ సంవత్సరం సుమారు 500 ట్రాక్టర్లు తయారు చేయాలని హెచ్. ఎమ్. టి. సంకల్పించుకున్నదని కూడా శ్రీ పాటిల్ చెప్పారు.

హెచ్.ఎమ్. టి. లో ముద్రణాయంత్రాల తయారీకి సంబంధించి తగినంత అభివృద్ధి కనిపించడంలేదనీ, ఈ సందర్భంలో ఇటలీలో ఉన్న నెబియోలో సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకోవలసి ఉన్నదని హెచ్. ఎమ్. టి. చైర్మన్ చెప్పారు.

హెచ్. ఎమ్. టి. నుండి సుమారు 2.5 లక్షల డాలర్లు విలువచేసే యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి మినియా పోలిస్‌కు చెందిన హనివెల్ కంపెనీ అంగీకరించిందనీ, ఇండియాలో తయారైన వస్తువులు, యంత్రాలు కొనుగోలు చేసే నిమిత్తం ఈ కంపెనీ బొంబాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించిందనీ, అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి తెలియజేయలేదనీ శ్రీ పాటిల్ అన్నారు.

బ్రిటన్‌కు ఎగుమతి చేసే యంత్రాలన్నింటిపైన 50 శాతం దిగుమతి సుంకం విధించడంవల్ల, దేశంలో ఉత్పత్తి అయ్యే పరికరాలు బ్రిటిష్ మార్కెట్‌తో పోటీ చేయలేకపోతున్నవనీ, అందువల్ల దిగుమతి సుంకం లేకుండా చేయడానికి గాను విడి భాగాలనే బ్రిటన్‌కు పంపడానికి హెచ్. ఎమ్. టి. నిర్ణయించుకున్నదనీ ఆయన చెప్పారు.

హైదరాబాద్, జూన్ 12: సికింద్రాబాద్, ద్రోణాచలం మార్గంలో శ్రీరామ్‌నగర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలనుండి ఉక్కు తాళాలను నిన్న 50 మంది బాలురు తొలగించివేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయసంఘటన జరగలేదు.

నేడే విడుదల మ్యాట్నీతో
గుంటూరు — శ్రీ నరసవిశి
రేపటి నుండి
ఏలూరు — శ్రీ వెంకట్రామా
2వ వారం
వైజాగ్ — రామకృష్ణా
సాథి
టెక్నికలర్
దర్శకత్వం: శ్రీధర్ * సంగీతం: నౌషాద్

'ఆంధ్రరత్న పంపింగ్ కాలువ మరమ్మతులు వెంటనే చేయాలి'

శాసనసభ్యుడు శ్రీ తులాబందుల నాగేశ్వరరావు ప్రకటన

మంగళగిరి, జూన్ 12 : ఇటీవల సంభవించిన పెనుతుపానువల్ల మంగళగిరి సమితి ప్రాంతంలో చాలా పంటలకు నష్టం కలిగినదనీ, అయితే ప్రభుత్వం వెంటనే పూనుకొని ధనరూపంలోను, ధాన్యరూపంలోను బాధితులకు సహాయం చేయటం ముదావహం అనీ, తన నియోజకవర్గంలో పర్యటించి వచ్చిన శాసనసభ్యుడు శ్రీ తులాబందుల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తుపానువల్ల ఆంధ్రరత్న పంపింగ్ పథకం పంటకాల్వ పూడిపోయినదనీ, వెంటనే ప్రభుత్వం పూడికను తీయించకపోతే వ్యవసాయం వెనుకబడటమే గాక, రైతులకు చాలా నష్టం కలుగుతుందనీ ఆయన అన్నారు. కాలువలు బాగుచేసుకోవటంలో స్థానికరైతులు ప్రభుత్వంతో పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మంగళగిరిలోని చేనేత పనివారి మగ్గాలకు నష్టం కలిగినదనీ, వారికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. సమితి ప్రాంతంలోని చెరువులు దెబ్బతిన్నవనీ. పెదవడ్లపూడివంటి గ్రామాలలో చాలా కూరగాయల తోటలు పూర్తిగా ధ్వంసమైనవని, వారికి కూడా తగు సహాయం చేయాలనీ ఆయన కోరారు.

సమితిలో పూర్తిగా మునిగిపోయిన గ్రామాలు, దేవరాయభొట్లపాలెం, పుప్పాలగుంటవంటి గ్రామాలకు మామూలు సహాయం గాక, యింతోధికమైన అదనపు సహాయం లభించేటట్లు ప్రభుత్వం చూడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. (మ. వి.)

ప్రజాస్వామ్యంలో వార్తాపత్రికల బాధ్యత

శ్రీ మురార్జీదేశాయ్ హితవు

సూరత్, జూన్ 12: వార్తాపత్రికలు ఏ రాజకీయపార్టీ పత్రికలుగాను, ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేసేవిగాను ఉండరాదని, వార్తాపత్రికలూ వాటి సిబ్బంది కూడా ప్రజాస్వామిక దేశంలో తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుకుంటూ, ఇతరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుతూ ఉండాలని ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ నిన్న ఇక్కడ అన్నారు.

జన్మభూమి ట్రస్ట్ వార్తాపత్రికలలో ఒకటి అయిన 'ప్రతాప్' అను సాయంకాలపు పత్రిక కొత్త రోటరీ ప్రెస్‌కు శ్రీ మురార్జీ ప్రారంభోత్సవం జరిపారు.

ఏపక్షపత్రికతో సంబంధం పెట్టుకోరాదని తాను విశ్వసించుకున్నట్లు ఆయన చెప్పారు. అలా సంబంధం పెట్టుకుంటే తన వ్యక్తిగత స్వాతంత్ర్యానికి, ఆ వార్తాపత్రిక స్వాతంత్ర్యానికి కూడా భంగం కలుగవచ్చునని ఆయన అన్నారు.

వార్తాపత్రికలలో నవ్యమైన విమర్శలు అవసరమేనని, అయితే అట్టి విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా ఉండరాదని ఆయన చెప్పారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలను, చౌకబారు ధోరణులతోను కూడిన పత్రికా రచనను సమాజం ప్రోత్సహించరాదని, పత్రికల వ్యక్తిగతస్వాతంత్ర్యాలతో ప్రమేయం లేకుండా ఉన్నత ప్రమాణాలను పాటించాలని ఆయన ఉద్ఘాటించారు.

నాసర్‌తో చర్చలకు సంసిద్ధత

లండన్, జూన్12: ప్రెసిడెంట్ నాసర్‌తో చర్చలకై కయిరోలో వెళ్ళడానికి తాను సిద్ధంగా వున్నట్లు టెల్‌అవీవ్ నుంచి నిన్న ఇక్కడకు వచ్చిన ఇజ్రేల్ ప్రధాని శ్రీమతిగోల్డా మైర్ నిన్న ఇక్కడ తెలిపారు.

సూట్‌కేస్ సర్దుకోడానికి మాత్రం వ్యవధి ఇచ్చినంత మాత్రాన తాను కయిరోలో వెళ్ళడానికి సిద్ధమేనని, కాని కయిరో నుంచి అట్టి ఆహ్వానం గాని, వారు శాంతిని వాంఛిస్తున్న సూచనలు గాని లేవని ఆమె అన్నారు.

అరబ్ నాయకులు ఎవరైనా ఇజ్రేల్‌కు వచ్చే పక్షంలోవారికిమునుపూర్వకంగాస్వాగతం ఇస్తామని ఇజ్రేల్ ప్రధాని అన్నారు.

పశ్చిమాసియా సమస్యపై బ్రిటిష్‌నాయకులతో చర్చలకై శ్రీమతి మైర్ ఇక్కడకు వచ్చినపుడు గట్టి బందోబస్తు చర్యలుగైకొన్నారు. ఆమె మూడు నెలల క్రితం ప్రధాని అయిన పిమ్మట ఇదే పర్యటనకు రావడం ఇదే ప్రథమం.

అగ్నిప్రమాదంలో బాలుని మృతి

గుంటూరు, జూన్ 11 : తాడికొండల్లో గత శనివారంనాడు సంభవించిన అగ్నిప్రమాదంలో కల్లిసెట్టి మల్లేశ్వరరావు(16) అను పదవ తరగతి విద్యార్థి మరణించాడు. రెండు పెంకుటిల్లు దగ్ధమైనాయి.

నాగార్జునకొండపట్ల కేంద్రం అలక్ష్య వైఖరి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 12: భారతదేశంలోకెల్లా అతి పెద్ద టూరిస్టు కేంద్రమైన నాగార్జునకొండను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రపంచంలోకెల్లా మనోజ్ఞసుందరమైన బౌద్ధ శిల్పఖండాలు నాగార్జునకొండలో పొందుపరచబడి ఉన్నాయి. భారతదేశంలో ఒక ద్వీపంపైగల 'మ్యూజియం' ఇదొక్కటే. ప్రతిరోజూ 300 మంది వినోద యాత్రికులు దీనిని సందర్శిస్తూ ఉంటారు. అయినా, ప్రభుత్వం 'సౌందర్యనిలయం' పట్ల అలక్ష్య వైఖరి అవలంబించడంవలన వినోదయాత్రికులకు 'స్వర్గం'లా ఉండవలసినది పోయి అది ఒక భయానకమైన 'పీడకల' వలె తయారయినది.

నాగార్జునసాగర్‌కు బస్సులో వెళ్ళి అక్కడనుండి ఒక మోటారు లాంచిలో 18 నిముషాలు ప్రయాణం చేస్తే మ్యూజియం ఉన్న కొండను చేరుకోవచ్చు. బస్సు దొరకాలంటే మాచెర్లకు వెళ్లాలి. బస్సు సర్వీసు సరిగా లేదు. అనేక గంటలు దానికొరకు నిరీక్షించాలి.

బస్సు దొరికినా అందులో ప్రయాణం చేయడం యమయాతనే. అక్కడక్కడ అది చెడిపోతూ వుంటుంది. మోటార్ లాంచి బాగానే ఉంటుంది. కాని ఒక్కొక్క వ్యక్తికి చార్జి రు 2.50. అక్కడ రెండు లాంచీలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క లాంచిలో 60 మంది ప్రయాణీకులకు మాత్రమే స్థానం ఉంటుంది.

ప్రతిరోజూ మ్యూజియమ్ ఉదయం 6—30 నుండి సాయంత్రం 4—30 వరకు తెరుస్తారు.

మ్యూజియమ్‌లో విద్యుద్దీపాలు లేవు. మ్యూజియమ్ ప్రధాన సిబ్బంది విజయపురి సౌత్‌లో ఉంటారు. 'కావలా సిబ్బంది' కొండమీద ఉంటారు. అత్యవసరమైనప్పుడు వారు ఒకరికొక్కరు కలుసుకొని మాట్లాడుకోడానికి వీలులేదు. టెలిఫోన్ సౌకర్యం లేదు.

1966లో వినోద యాత్రికులకై రెండు అందమైన విశ్రాంతి మందిరాలు నిర్మించారు. కాని వాటిని ఇంతవరకు ప్రారంభించలేదు. వాటిలో ఒకదానిని భారత ప్రభుత్వ వినోదయాత్రల శాఖ, మరొకదానిని పురావస్తు సర్వేశాఖ నిర్మించాయి.

ఆ విశ్రాంతి మందిరాలను భారత ప్రభుత్వం నిర్వహించాలా, లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలా, లేక పురావస్తు సర్వేశాఖ నిర్వహించాలా— అన్న విషయమై ఇంతవరకు తుదినిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. ఆ ఏడాదిలోనే నిర్మించిన ఒక పెద్ద కాంటీన్ కూడా అదే దుస్థితిలో ఉంది.

1966లో రు 9 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మ్యూజియంలో అపురూపమైన బౌద్ధ కళాఖండాలు ఉన్నాయి. 2వ శతాబ్దంలో ఇక్ష్వాకులు పాలించిన ప్రాంతంలో ఈ శిల్పకళాఖండాలు చెక్కారు.

భారత ప్రభుత్వం
4¼% వడ్డీతో కొత్త ఋణాలు
ది. 11—6—69 ఆంధ్రప్రభ పేజీ—5, 1, 2 కాలములలో ప్రకటించబడిన పై ప్రకటనలో జారీచెయ్యబడు ఋణం 250 కోట్ల రూపాయలనియు, ఋణాలు స్వీకరించబడు కేంద్రాలలో అంటూను—బి, వ ప్రభుత్వ (ట్రెజరీ వ్యవహారాలు నిర్వహించే స్టేటు బ్యాంకు ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడియరీ బ్యాంకుల బ్రాంచీలనియూ గమనించవలెను.)

కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో మామూలుగా పనిప్రారంభం

సమ్మె 3వ రోజున సిబ్బంది యథాతథంగా హాజరు

హైదరాబాద్, జూన్ 12: ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని బలపరుస్తూ తెలంగాణా ఎన్. జి. వోలు నిరవధికంగా ప్రారంభించిన సమ్మె మూడవరోజైన నేడు ప్రభుత్వ సచివాలయానికి మినిస్టీరియల్ సిబ్బంది అంతా నిన్నటివలెనే మామూలుగా హాజరైనట్లు అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

వేరువేరు ప్రభుత్వ శాఖల అధిపతులకార్యాలయాలకు నేడు అంతా మామూలుగా హాజరైనారు. 4వ తరగతి ఉద్యోగులు కూడా అంతా హాజరైనారు.

కార్మికులు సమ్మె ప్రారంభించిన అనంతరం జూన్ 8సాయంత్రం మూసివేయబడిన కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం తిరిగి నేడు పనిని ప్రారంభించినట్లు అధికారపూర్వకంగా వర్తమానంవల్ల తెలియవచ్చింది.

ఎన్. జి. ఓ. ల సమ్మెలో ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు, ఆఫీసు అటెండర్లు, బంట్రోతులు పాల్గొనడం లేదు.

విజయవాడలో మామిడి పండ్ల మార్కెట్

విజయవాడ, జూన్ 12: విజయవాడ కేదారేశ్వరపేటలో ఏర్పాటుకానున్న మామిడి పండ్ల మార్కెట్‌కు ఈ నెల 14న ఉదయం 10 గంటలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి డాక్టర్ రామ్‌సుభగ్‌సింగ్ శంకుస్థాపన చేస్తారు. కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్. రావు అధ్యక్షత వహిస్తారు.

జూన్ 16న తెలంగాణా బంద్‌కు పిలుపు

హైదరాబాద్, జూన్ 12 : తెలంగాణా జిల్లాలలో ప్రభుత్వం సాగిస్తూ అరెస్టులు జరుపుతూ, ఉద్యోగుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నందుకు నిరసనగా జూన్ 16వ తేదీని తెలంగాణా అంతటా 'పూర్తి బంద్' జరుపవలసిందిగా తెలంగాణా ప్రజాసమితి సంయుక్త కార్యాచరణ సంఘం, విద్యార్థి కార్యాచరణ సంఘం నిన్న కోరింది. గత మూడురోజులుగా తెలంగాణా అంతటా పెద్దసంఖ్యలో అరెస్టు చేసినందుకు నిరసన తెలిపింది. ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తే ప్రజలు ఆత్మరక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందని సంఘం హెచ్చరించింది. తీర్మానం ప్రతులను హోమ్ మంత్రి శ్రీ చవాన్‌కు పంపారు.

మద్రాసునుంచి ఆంధ్రకు 9.6 మెగావాట్ల విద్యుచ్ఛక్తి

రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మె దృష్ట్యా చర్య

మద్రాసు, జూన్ 12: మద్రాసు గ్రిడ్ నుంచి జూన్ 9వ తేదీ లగాయతూ ఆంధ్రప్రదేశ్ 9.6 మెగావాట్లవిద్యుచ్ఛక్తి సేకరిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి బోర్డు ఉద్యోగుల సమ్మె మూలంగా కొత్తగూడెం థర్మల్ కేంద్రం మూతపడడంవల్ల ఆంధ్రప్రదేశ్ ఇలా చేయవలసిన అవసరం ఏర్పడింది.

తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు అధ్యక్షుడు శ్రీ బాలసుందరం నిన్నఇక్కడ పి.టి.ఐ. విలేఖరితో మాట్లాడుతూ, దక్షిణ విద్యుచ్ఛక్తి గ్రిడ్ వెల్లూరు—చిత్తూరు లైను నుండి రోజూ సుమారు 1.25 లక్షల యూనిట్లు తీసుకోబడుతున్నవనిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ మామూలుగా సుమారు 0.8మెగావాట్లు లేదా 1200 యూనిట్లు రోజూ వోల్టేజి కాపాడుకోడానికి సేకరిస్తుందని, జూన్ 9 నుంచి ఇంకా హెచ్చుగా సేకరించడం జరుగుతున్నదని ఆయన అన్నారు. ఈ అదనపు కోటా వ్యయాన్ని మద్రాసు భరించగలదని చెప్పారు. ప్రస్తుత అత్యవసరపరిస్థితిలోఆంధ్రప్రదేశ్‌కు సహాయపడడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నదని, లోగడ ఇలాంటి పరిస్థితులలో మద్రాసు, మైసూరుకు కూడా సహాయపడినదని శ్రీ బాలసుందరం తెలియజేశారు.

గ్రహబలం

14—6—69 శనివారం

జ్యేష్ఠ బహుళ అమావాస్య, రోహిణి. వటసావిత్రీవ్రతం—ఈరోజునవస్త్ర కార్యక్రమములు ప్రయాణములు విడుచుట శ్రేయస్కరం.

మేషం: మంచిరోజు కాదు. ధనలోపం, కుటుంబ అనారోగ్యాలు — వృత్తిలో శ్రమ — వాక్కలహాలు—బుణబాధ.

వృషభం: ప్రతిపక్షుల విరోధాలు—విరోధాలు వుంటాయి. కాని మీ ధైర్య సాహసాలు ప్రశంస పాత్రమవుతాయి. ఖర్చులతో కూడిన కార్యక్రమాలున్నా ధనలోపం రాదు.

మిథునం: అంతశ్శత్రు సంచలనం. కుటుంబ అనారోగ్యములు, బుణం చేయవలసిన స్థితి. తిప్పట — శ్రమ. అయినా ప్రత్యక్షమయిన ఇబ్బందులేవల్ల కార్యహాని లేదు.

కర్కాటకం: విజయవంతమయినరోజు. ఏ ప్రయత్నం తలపెట్టినా క్షణంలో పూర్తవుతుంది. అధికారుల ఆదరణ, పలుకుబడి. అదనంగా ఖర్చులు. కీర్తి వ్యాప్తి.

సింహం: అమావాస్య అయినా మీ జీవితానికి వెలుగునిచ్చే రోజు. సంఘ గౌరవం ఉద్యోగ వృత్తులలో మీ మాట కెదురుండదు. ఉద్దేశాలున్నా ఏమీ చేయపు ఆదాయ—వ్యయాలు సమానం.

కన్య: తీరని కోరికలు — అందని ద్రాక్ష పండ్లకై అర్రులు చాచే ప్రవృత్తి సరికాదు. ధనలోపం పీడించును. ఏదోవిధంగా కాలం గడుస్తుంది.

తుల: ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ తాలూకు ధనం — వస్తువుల దొంగిలించబడకుండా జాగ్రత్త. అనారోగ్య హేతువు. చిరాకు. పరాకు.

వృశ్చికం: రాజకీయ వాదుల గుండెలు కుంపట్లవలె భగభగ మంటాయి. ఆవేశాల ఉద్దేశాలు మనశ్శాంతి నివ్వవు. మీ స్థితి మీకే అర్థంకాదు. ఆరోగ్యం జాగ్రత.

ధనుస్సు: మీకు ఎవరూ ఎదురు చెప్పలేరు. శత్రువులు పలాయనం చిత్తగిస్తారు. బుణాలు కొన్ని వదిలిస్తారు వ్యవహారాలు జయిస్తారు. కార్యాలు సాధిస్తారు.

మకరం: పితృ ఆరోగ్య భంగం. వ్యర్థంలో పనులచే తలనొప్పి, ప్రయత్నించి సాధిస్తే వృత్తిలో లాభం.

కుంభం: కుటుంబంలో ఆరోగ్యభంగం. వృత్తిలో శ్రమ. ఇంట బయట చిరాకు. మానసిక సౌఖ్యలోపం. అశాంతి.

మీనం: అనుకూలమైనరోజు. యంత్ర కార్యసిద్ధి రాజకీయ — వ్యవహారాలలో జయం. పేరు ప్రతిష్ఠలు, ధనలాభం.


బాండ్ జూనియర్
పెరిగే పాదాలకు సరియైన పాదరక్ష
బాండ్ జూనియర్—పెరుగు చున్నపాదాలకొరకై ప్రత్యేకంగా రూపొందించబడింది. అది రోజంతా మీ పాదాల తేలికగా హాయిగా ఉండేటటు చేస్తుంది.
బాండ్ జూనియర్—జారుడులేనిది. అందువల్ల, వానలో మీరు జారిపడే అవకాశంలేదు. గుడ్డతో తుడిస్తే చాలు. కొత్తదానివలె మెరుస్తుంది.
బాండ్ జూనియర్—ఒక్కటే భారతదేశంలో ప్రత్యేకంగా పిల్లలకోసం తయారుచేయబడిన జోడు. దానిలోని నాట్యగత్తెల సొగసు బాలికలు మురిసిపోతారు.
చూపులనా కట్టుకునే సొగసైన రంగులలో లభిస్తుంది.

bp
MAZBOOT
బ్లో ప్లాస్ట్
ప్రైవేట్ లి., బొంబాయి-78
mcm/bp/271 tel
ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్లు :
బి. ఎ. ఏజన్సీస్, 5/4/431/1, నాంపల్లి స్టేషన్‌రోడ్, హైదరాబాద్.
పాపులర్ షూ మార్టు, మల్లికార్జున వీధి, హనుమాన్ పేట, విజయవాడ-3.

సంగ్రహా ప్రకటనలు

కావలెను

ప్రెసిస్ ఆర్ట్ చీరలు, టెర్లిన్ సూటింగులు, రెడీమేడ్ దుస్తులు, టవల్స్, నైలాన్ సాక్సులకు ఆర్డర్లు సేకరించుటకు రు. 650 జీతము లేదా మంచి కమీషన్పై సేల్స్‌మెన్ ఉద్యోగము ఖాళీగా యున్నది. శాంపిల్ కొరకు వ్రాయుండి.

FOREIGN AGENCIES (66)
POST BOX 1456, DELHI-6.

తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల, ధూళిపూడి

మా పాఠశాలలో పనిచేయుటకు పూర్తి అర్హతలుగల గ్రాడ్యుయేటు కావలెను. దరఖాస్తులు 25—6—69 వ తేదీలోగా కరస్పాండెంటుగార్కి పంపులా, కాపీని జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరువార్కి పంపవలెను.

ధూళిపూడి, 9 6 69. కరస్పాండెంటు.

జూనియర్ హిందీపండిట్ ట్రైనింగ్ కాలేజి, మారీసుపేట, తెనాలి— 2.

(గవర్నమెంటు ఆర్డరు ఎమ్.ఎస్. నం 647 గా ప్రభుత మువారిచే గుర్తింపబడినది)

ఆంధ్రప్రదేష్ గవర్నమెంటువారి జూనియర్ హిందీపండిట్ ట్రైనింగ్‌కోర్సు తిరిగి 4—7—1969 నుండి ప్రారంభమగును. హిందీ ప్రచారసభ, హైదరాబాదువారి 'భూషణ' పరీక్షయందుగాని, దక్షిణభారత హిందీప్రచార సభవారి 'విశారద' పరీక్షయందుగాని,సాహిత్య సమ్మేళన్‌వారి 'సాహిత్యవిశారద' పరీక్షయందు గాని ఉత్తీర్ణులైనవారు 1—7—69 లోపల దరఖాస్తులు పంపుకొనవలెను. హాస్టలు వసతులుగలవు ట్రైనింగ్ పొందువారలకులో ట్యూషనుఫీజులు తీసుకొనబడవు. దరఖాస్తు ఫారములకు 40 పైసల పోస్టుస్టాంపులతో వ్యక్తిగతిరునామాగల కవరు పంపవలెను.

ఈదర లక్ష్మీనారాయణ,
ప్రిన్సిపాల్, మారీసుపేట, తెనాలి— 2.

ది 16—6—69 నుండి పునఃప్రారంభమగుచున్న నిడుబ్రోలు (గుంటూరుజిల్లా) శాంతి గురుకులం (ట్యుటోరియల్ కాలేజి) లో మెట్రిక్, సి. యు. సి. తరగతులకు ఇంగ్లీషు, ఆర్ట్సు, లెఖలు బోధించుటకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కావలెను. అర్హతగలవారు ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు చేయవలెను.

ప్రిన్సిపాల్.

S.K.S.V.N. & C.R.T. High School
Chandramampalli, Divil Post.
(Via Mallam) East Godavari Dt.

పై స్కూలులో పనిచేయుటకు క్రింద సుదహరింపబడిన ఉద్యోగములకు అర్హులైన వారు 25—6—69 తేదీలోపుగా పూర్తి వివరములతో దరఖాస్తు పంపుచు, ఆ కాపీనొకదానిని కాకినాడ, డి. ఇ. ఒ. గారికి కూడ పంపవలెను. 60 సం. ల లోపువారు కూడ దరఖాస్తు చేయవచ్చును. అభ్యర్థులందరు 29—6—69 ఆదివారమునాడు 12గం.లలోపుగా ఇంటర్‌వ్యూ (Interview) కు రావలెను. రానివారి దరఖాస్తులు పరిగణించబడవు ఈ గ్రామము పెండపూడిపల్లి, సాపుర్ల్కోట— ప్రత్తిపాడు, బస్సురూటులో యున్నది.

పోస్టులు:
(1) Grade I Telugu Pandit.
(2) Grade II Telugu Pandit.
(3) Grade I Hindi Pandit.

ఇట్లు,
CORRESPONDENT.

ప్రకటనలు

నిరంజన కాలేజి ఇండస్ట్రియల్ ట్రైనింగు స్కూలు, నమ్మిశిగాడెం (వయా నిడదవోలు ప. గో. జిల్లా.

Recognised by the Director of Technical Education on Hyderabad.

పై పాఠశాలయందు సర్టిఫికెట్టు కోర్సు చేరగోరువారు 12 సం. నుండి 25 సం. లోపువారు చేరవచ్చును.

1) టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ 2 సం. లు. (for ladies)

విద్యార్హతలు: 5 వ తరగతినుండి ఎస్. ఎస్. ఎల్. సి. వరకు చదివినవారు చేర వచ్చును. ఉచిత భోజన వసతి కలదు. ఈ రెండు సంవత్సరములు పూర్తి అయిన పిదప టి. సి. సి. కోర్సుకు పంపించెదము. ఈ వివరములకు దర్యాప్తు కోర్సు వ్రాయండి. ఆఖరు తేది 25—6—69.

2. హరిజనహాస్టలులో చేరు బాలురకు, బాలికలకు వేరువేరు హాస్టలు వసతులు కలవు. స్థానికముగా నిడదవోలులో హాయ్యర్ సెకండరీ స్కూలు, గరల్సు హైస్కూలు మొత్తం ఐదు స్కూల్సు కలవు. ఇవి అన్నియు హాస్టలుకు దగ్గరలో యున్నవి. హాస్టలులో చేరు బాలబాలికలకు ఉచిత భోజన వసతులు కలవు. బాలబాలికలు ఎంతమంది వచ్చిననేర్చుకోగలుగుదుము 30—6—69 తేదీ లోపు చేరవలెను.

3) జ్యోతి ఎర్న్‌లేనింగ్ బోర్డింగ్‌హోమ్‌లో 2 వ తరగతి నుండి 5 వ తరగతివరకుచేరు బాలబాలికలు చేరవచ్చును. వారికి భోజనము పుస్తకములు బట్టలు ఉచితము. ఇంగ్లీషు మీడియములో విద్య బోధింపబడును. తల్లిదండ్రులులేని పిల్లలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడును.

పి. వి. రత్నం, (కరస్పాండెంటు)
నమ్మిశిగాడెం,
(వయా) నిడదవోలు ప. గో. జిల్లా,
కోస్తూరు తాలూకా

కలం స్నేహితులు

వినోద విజ్ఞాన కాలక్షేపానికి, దేశ విదేశ ఆదర్శ స్త్రీ పురుషుల స్నేహానికి, ఆంధ్రులలో సమైక్యత సాధించడానికి, విద్య, వివాహ, ఉద్యోగ, వ్యాపార మొ. సమస్యలు పరస్పరం పరిష్కరించుకొనడానికి ఈ సంస్థ సభ్యులవ్వండి. వివరాలకు 15 పై. స్టాంపు పంపండి.

అభ్యుదయ కలం స్నేహితుల సంఘం.
16.9.3 అప్పర్‌రెల్లిస్ట్రీట్, విశాఖపట్నం—1.

ఎడ్యుకేషనల్

విజయవాడ పబ్లిక్ ఇంగ్లీష్ స్కూలు గుణదల— విజయవాడ—5.

1962 నుండి జయప్రదముగా నిర్వహించబడుచున్న రిక్గైజ్ విద్యాసంస్థ.

1 నుండి 10 మరియు మెట్రిక్ తరగతులు కలవు.

బాలబాలికలకు అడ్మిషన్లు జూన్ 9న ప్రారంభం. 'వ్యక్తిగతశిక్షణ' మా ప్రత్యేకత. వసతి హాస్టలు వసతి కలదు. సీట్లు పరిమితము. ప్రిన్సిపాల్,

ప్రకటనలు

నాగార్జున ట్రావెల్స్
గాంధీ రోడ్ — విజయవాడ—3.

For Reservations in train (Any class, Any destination); Supply of Tourist Taxies, Buses; liasion work. Representation Please Phone (3846) us.

విజయవాడ మునిసిపాలిటీ

మునిసిపల్ హోల్‌సేలు క్వార్టు బిల్డింగు నన్నిహితలో మొదటి అంతస్తులోని 7 కొట్లను వినియోగించుకొను హక్కు ది 20—6—1969 న ఉ. 10 గంటలకు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ శ్రకటరీగారిచే వేలము వేయబడును. ప్రతి ఒక్క గదికి నెల 1 కి అద్దె రు. 67—50 లు మాత్రము. అందుకు సంబంధించిన షరతులు, ధరావతుల వివరములు ఆఫీసునుండి, ఆఫీసు పనిచేయు దినములలో దరఖాస్తు చేసి పొందవచ్చును.

(సం.) ప్రేమ్‌చంద్,
శ్రకటరీ.
విజయవాడ మునిసిపాలిటీ.

టెండరు నోటీసులు

(శ్రీకాకుళంజిల్లా కో—ఆపరేటివ్ మార్కెటింగుసొసైటీ లిమిటెడ్, శ్రీకాకుళం.

సవరణ

ది 23—5—69 ఆంధ్రప్రభలో ప్రకటింపబడిన పై ప్రకటనలో టెండరు దరఖాస్తులు తీసుకొను ఆఖరుతేది26—6—69 కి బదులు 20—6—69 గా గమనించవలెను.

గుడివాడ పంచాయతీ సమితి

గుడివాడ పంచాయతీ సమితి ఆధ్వర్యమున డోకిపర్రు గ్రామములో గల గవర్నమెంటు బాలుర హాస్టలునకు 1969—70 సం. రము నకు యీ క్రింది సుదహరించిన వస్తువులు సప్లై చేయుటకు సీల్డు టెండర్లు తేది 20—6—69 సాయంత్రం 4 గంటల వరకు గుడివాడ బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారిచే కోరబడినవి.

1. బియ్యం
2. కిరాణ వస్తువులు (ప్రొవిజన్సు)
3. వంటచెరకు.
4. పెరుగు.
5. కాయగూరలు.

2. సదరు హాస్టలునందు సుమారు 60 మంది బాలురు యుండురు.

3. టెండరు డాక్యుమెంట్సు యీ ఆఫీసు నుండి ఒక్కొక్క అంశమునకు రు. 1— చొప్పున చెల్లించి ముఖ్యార్హులు ద్వారాగాని, స్వయముగా గాని, చెల్లించి పొందవలెను

4. ప్రతి ఒక్క అంశమునకు రూ. 50— లు డి. డి. ద్వారా టెండరు డిపాజిట్టు గుడివాడ ఎస్. టి. ఓ. టెజరీలోగాని, యీ ఆఫీసులోగాని చెల్లించి, చలానా, జతపరచి పంపుకొనవలెను. అట్లు జతపర్చని యెడల టెండరు తిరస్కరించబడును. టెండరు ఆమోదించని వారియొక్క డిపాజిట్టు తిరిగి చెల్లించబడును.

నిర్ణీత కాలము తరువాత వచ్చు టెండర్లు అంగీకరించబడవు.

5. టెండరు ఆమోదించ బడినవారు ఒప్పందము పూర్తిగా అమలు జరుపుటకు ఆదనముగా రు. 100— లు డి. డి. ద సెక్యూరిటీ డిపాజిట్టు కట్టవలెను.

6. కాంట్రాక్టు కాలము 1—7—69 నుండి హాస్టలు మూసివేయు తేదీవరకు (సుమారు 1970 ఏప్రిల్ నెలాఖరు వరకు)

7. ఏదైనా కారణములు చూపకుండ ఏ టెండరును అంగీకరించుటకు లేదా కాంట్రాక్టు ఎప్పుడైనా రద్దుచేయు అధికారము బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారు కలిగియున్నారు.

ఇతర వివరములకు ఈ ఆఫీసు పనిచేయు రోజుల 11 గంటలనుండి 3 గంటల వర్కు పొందవచ్చును.

(సం.) ఎస్. కేశవాచారి,
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు,
గుడివాడ.

ఏజంట్లు కావలెను

రబ్బరు స్టాంపుల ఆర్డర్లు, సేకరించి పంపినచో మంచి కమిషన్ యివ్వబడును.

(శ్రీ గణపతి రబ్బరు స్టాంపు వర్క్సు),
అగ్రహారం, గుడియాత్తం, ఎన్. ఎ.

అమ్మకము

విజయవాడ పెద్ద బజారులో కొత్తగా వ్యాపారమునకు వీలైనది, అమ్మకమునకు కలదు. "పెదసేగ్" 50 సంవత్సరముల నుండి సెటిల్‌మెంట్ ఫలితాలతో కూడా అమ్మకమునకు గాని, కౌలుకుగాని యివ్వబడును.

వై. వి. రావు,
పెదసేగ,
(వయా, గొప్పవారం, ప. గో. జిల్లా.

టెండరు నోటీసులు

నర్సీపట్నం పంచాయితీ
విశాఖజిల్లా
Roc. No. 805|68A Dt. 7-6-69

నర్సీపట్నం పంచాయతీ (విశాఖజిల్లా) కి పెర్మనెంటు హౌస్ నెంబరింగు స్కీము వివి త్తము హౌసు నెంబరింగుప్లేట్లు (House Numbering Plates) సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు నర్సీపట్నం పంచాయితీ కార్యనిర్వాహక అధికారి వారిచే నర్సీపట్నం పంచాయితీ ఆఫీసువద్ద తే 18—6—69 ది బుధవారం మధ్యాహ్నం 4—00 గంటలవర్కు తీసుకొనబడి అదే దినము సాయంత్రము 4—30 గంటలకు నర్సీపట్నం పంచాయతీ ఆఫీసువద్ద పంచాయితీ కార్యనిర్వాహక అధికారివారిచే తెరువబడును. సిద్ధముంచిన టెండరు షరతులకు ఒప్పుకొని వాడియు సిద్ధముంచిన ధరావత్తు సొమ్ము ముందుగా చెల్లించి టెండరు దాఖలుచేయవలెను. యితరవివరములు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

వివరములు:
నర్సీపట్నం పంచాయతీకి కావలసిన హౌసు నెంబరింగుప్లేట్లు
సప్లయి చేయుట.
కట్టవలసిన ధరావత్తు రూ. 50—
సప్లయిచేయు కాలపరిమితి ఒకనెల.

(సం) జి. వెన్నెలబాబు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
నర్సీపట్నంపంచాయితీ.

రామచంద్రపురం మునిసిపాలిటీ

రామచంద్రపురం మున్సిపాలిటీకి 1969—70 సం. రంలో ట్యూబ్‌వెల్ సామానులు సప్లయిచేయుటకు సీల్డు టెండర్లు ది 27—6—1969 తేదీ శుక్రవారం సాయంత్రం గం. 4—00 వరకు మున్సిపల్ శ్రకటరీవారిచేగాని, వారి అనుమతి పొందినవారిచేగాని తీసుకొనబడి అదేరోజు సాయంత్రం గం. 4—30 లకు తెరువబడును. ధరావత్తుగా కట్టవలసిన మొత్తం రు. 250 — లు ది 26—6—69 తేదీ లోపున మున్సిపల్ ట్రజరీలో చెల్లించి రసీదు పొంది, సదరు రసీదు టెండరులోజతపరచవలెను. టెండరు షెడ్యూలు 1 కి రు 1—00 ది 26—6—69 తేదీ లోపుగా మున్సిపల్ ట్రజరీలో చెల్లించి మున్సిపల్ మేనేజరుగారి వద్దనుండి ఆఫీసు పనిచేయువేళ పొందవచ్చును. యితర టెండరు షరతులు టెండరు షెడ్యూలుకు జతపర్చబడినవి.

(సం) యస్. పి. సాంబశివనాయుడు
శ్రకటరీ,
రామచంద్రపురం మున్సిపాలిటీ.

వేలం నోటీసులు

ఎ. పి. జె. 4365 — టెంపో

పై నెంబరుగల 1964 మోడలు టెంపో (మూడుచక్రములు) వాహనము నాచే ది 15—6—1969 తేదీ ఆదివారం సాయంత్రం 4 గం. ల వరకు బందరు, ఏలూరు రోడ్ శ్రీవెంకటేశ్వర కెమికల్ యిండస్ట్రీసు ఆవరణలో బహిరంగముగా వేలమువేయబడును. పై వాహనము చూడగోరువారు ప్రతిరోజు ఉదయం గం 10 నుండి సాయంత్రం 5 గం. వరకు పై ఆవరణలో చూడవచ్చును. మిగిలిన షరతులు వేలకాలమందు ప్రకటించబడును.

సింధ్యూఅసోసియేట్స్,
కొత్తపేట, మచిలీపట్నం.

నెల్లూరుజిల్లా వెంకటగిరి పంచాయతీ

వెంకటగిరి పంచాయతీ ప్రతిఘటనలోని కూరగాయల మార్కెట్టు, పట్టుమాంస మాంసపు మార్కెట్టు వసూళ్లుచేయుటకు ముంబయి 1969—70 సంవత్సరమునకు తే 1.7.1.969 నుండి తే. 31.3.70 వరకు మసూలు చేయుహక్కు వేలమునందు పంచాయతీ కార్యాలయమునందు తే 21—6—69 శనివారము సాయంత్రం నాలుగుగంటలనుండి బహిరంగముగా వేలము వెయ్యబడును. పాటలో పాల్గొనువారు ధరావతు ప్రతి అయిటెమునకు రు 200— చెల్లింపవలెయును మరియు వెంకటగిరి తాసిల్దారువారి వద్దనుండి ప్రతి అయిటెమునకు రు 2000—లకు తక్కువ లేకుండ సాల్వెన్సీ సర్టిఫికేటు దాఖలు చేయవలెయును ఇతరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును. తే 7—6—69 ది సం. కె. రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలకు సహాయం

పెద్ద రాజ్యాలకు కవానా సభ సంయుక్త ప్రకటనలో సూచన

కవానా (జపాన్), జూన్ 12 : ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలు స్వయం కృషితో అభ్యుదయాన్ని, సుస్థిరతను సాధించే వరకూ ఈ ప్రాంతం బయటగల పెద్ద దేశాలు ఈ దేశాలకు సహాయం అందజేస్తుండాలనే అభిప్రాయాన్ని నిన్నటిలో ఇక్కడ ముగిసిన 9 ఆసియా పసిఫిక్ దేశాల మంత్రి ఉటర్లు వార్షిక సమావేశం వ్యక్తంచేసింది.

ఈ సమావేశానంతరం వెలువడిన ఒక సాంకేతిక శాస్త్ర సంస్థను నెలకొల్పడానికి సంయుక్త ప్రకటనలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తొమ్మిది దేశాలలో జీవన ప్రమాణం అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి జరుగుతున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టు చైనాలో పరిణామాలపై దృష్టిని కేంద్రీకరించడాని ఈ సమావేశం కోరుతూ తైవాన్ ఆహారం, ఎరువుల అంగీకరించింది.

ఈ మంత్రి దేశాల మధ్య అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచార పరస్పరం మార్పిడికి ఫిలిప్పైన్సు చేసిన ప్రతిపాదనను గమనించడం జరిగింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయగా లన్న జపాన్ ప్రధాని ఇసాకూ సాటో సూచనను ఈ సంయుక్త ప్రకటన గమనించింది.

ఈ సంయుక్త ప్రకటనను చూస్తే ఈ 9 దేశాల మంత్రి ప్రయోజనకరమైన ఒక రాజకీయ వేదికగా రూపు దాల్చుతున్నదని స్పష్టమైంది. అయితే ఇది ఒక సైనిక కూటమిగా తయారౌతుందో కమ్యూనిస్టు దేశాల భయం సమస్యలను అటువంటి దేశాలు బెయుబోదు.

కమ్యూనిస్టు చైనా, కొరియాలలో పరిణామాలను ఈ సంయుక్త ప్రకటన పూర్తిగా పరిశీలించింది.

"ఈ మంత్రుల సమావేశాలు హాజరైన మంత్రులు ఇటీవల కమ్యూనిస్టు చైనాలో పరిణామాలను సమీక్షించారు. అక్కడి పరిస్థితి తొందరపలనే అనిశ్చితంగా ఉన్నది" అని ఆ ప్రకటన పేర్కొన్నది.

అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో ఇరుదిక్కులను అగి రాజ్యానికి సాధ్యమైన అన్నివర్గాలు సైకొంటూ ఈ దేశాలు రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో పటిష్టత తకై కృషి సాగించాలని ఈ మంత్రులు అంగీకరించారు.

మద్రాసు హౌరామధ్య ప్రత్యేకరైలు

జూన్ 14 న పయనం

మద్రాసు, జూన్ 12 : మద్రాసు సెంట్రల్‌లో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి జూన్ 14న మద్రాసునుండి హౌరాకు వాల్తేరు మార్గంలో ఒక స్పెషల్ ట్రెయిను నడపడానికి అధికారులు తలపెట్టారు. మద్రాసు సెంట్రల్ నుండి ఈ ప్రత్యేక రైలు ఉ 6.35 గంటలకు బయలుదేరి మద్రాసు హౌరా ఎ. సి. ఎక్స్‌ప్రెస్ వేళల ప్రకారం నడుస్తుంది. ఈ రైలులో మొదటి తరగతి, మూడవ తరగతి సీట్లతోపాటు నిద్రించే ఏర్పాటుం కూడా ఉంటుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అదనపు వసతి

న్యూఢిల్లీ, జూన్ 12 : భారతదేశంలో అతివేగంగా ప్రయాణంచేసే ఏకైక రైలు 'రాజధాని ఎక్స్‌ప్రెస్' ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొంటున్నది. ఈ ఏడాది మార్చినుండి న్యూఢిల్లీ, కలకత్తా మధ్య ప్రవేశపెట్టబడిన ఈ రైలుకు గల ప్రయాణీకుల ఒత్తిడిని తగ్గించడానికి అదనంగా ఒక ఎయిర్ కండిషన్డ్ చెయిర్‌కార్ తగిలించారు. దీనితో ఈ రైలులో మొత్తం 18 స్లీపర్ బెర్తులు, 365 సీట్లు ఉంటవి.

జూలైలో ఢిల్లీ, మద్రాసుల మధ్య రైళ్ల రాకపోకలు

మద్రాసు, జూన్ 12 : ఆంధ్రలోని రైలు మార్గాలు, వంతెనలు మరమ్మతులు పూర్తికాగానే జూలై మొదటి పక్షం రోజుల్లో మద్రాసు, ఢిల్లీల మధ్య రైళ్లు తిరిగి ప్రారంభమవుతాయని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ బి. సి. గంగూలీ చెప్పారు. [illegible] కొన్ని మార్గాలు [illegible].

ఒక్కొక్కలో 5 రోజులు పర్యటన జరుపుతున్న శ్రీ [illegible] జూన్ 15 న మద్రాసు తిరిగి వస్తారు. అక్కడినుండి ఢిల్లీకి పయనమవుతారు.

తుపానుబాధితుల సహాయ నిధికై నృత్య ప్రదర్శన

విజయవాడ, జూన్ 12 : ఆంధ్రప్రదేశ్ తుపాను బాధితుల సహాయనిధికి విరాళం సేకరించడానికై విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారి ఆకాశవాణి క్లబ్ జూన్ 21 వ తేదీ సాయంత్రం గం. 6—30 లకు ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేసింది.

రష్యా ప్రధాని ప్రకటన పూర్తి వివరాలకై ప్రభుత్వ యత్నం

న్యూఢిల్లీ, జూన్ 11 : భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలపర్యటన ముగించుకున్న రష్యా ప్రధాని కోసిగిన్ ఆసియాలో సమష్టి భద్రతకు [illegible] సోవియట్ యూనియన్ ప్రధాని ప్రకటన చేసిన ప్రకటన వివరాలు [illegible] సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బ్రెజ్నెవ్ చేసిన ప్రకటన పూర్తి వివరాలు సేకరించడానికి సోవియట్ యూనియన్‌లో భారత రాయబారి శ్రీ డి. పి. ధార్‌ను భారత ప్రభుత్వం కోరింది.

వెలకు రు. 5 వాయిదా పద్ధతిపై పార్కర్ బెర్మ్యాండలున్న ట్రాన్సిస్టర్ ప్రత్యేకమేను, పలుదానికి సంపూర్ణ గ్యారంటీ



JAPAN TRANSISTORS (AI)
Kolhapur Road, Delhi-7.

ఉద్యోగములు

ప్రపంచప్రసిద్ధి చెందిన మా జపాన్ మోడల్ పాకెట్ ట్రాన్సిస్టర్లకు ఆర్డరు బుక్‌చేయుటకు కమిషనుపైగాని, నెలకు రు 450— ఫుల్ / పార్ట్‌టైం అభ్యర్థులు స్త్రీ, పురుషులనుండి కావలెను. శాంపిల్ కొరకు వ్రాయండి.

Employment officer (APV-88)
P.Box 1504, Delhi-6.

అద్భుతము! అద్భుతము!!

తెల్ల వెంట్రుకలుండవు

హెయిర్‌డై తోకాదు. వెంటుకలు బెట్టుబడిన మా ఆయుర్వేద తలనూనె తెల్లజుట్టును నిగనిగలాడే నల్లజుట్టుగ చేస్తుంది. ఇది పెరుగుటకు, రాలుటను ఆపుటకు టానిక్కు. ఒకసారి వాడి చూడండి. వీరాలు పూర్తిగ సంతృప్తి పొందుతారు. వెల రు. 10— పూర్తి కోర్సు రు. 25-

GAYA AYURVEDASHRAM (AW)
P.O. Katrisarai (Gaya)

కృతజ్ఞతాభివందనములు

ది 5—6—1969న వివాహరంగంలోని మా స్వగృహం "రాజా నిలయం"లో మా చిరంజీవులు సత్యవతిమూర్తి, సత్యనారాయణ ఓ. యస్ సి. వివాహ మహోత్సవమునకు, మా ఆహ్వానమును మన్నించి స్వయంగ విచ్చే పదివారంచి, ఆశీర్వదించి సమూహ్యానందింప చేసిన బంధు మిత్ర అభిమానులకు. అంత ద్వారా శుభాకాంక్షలు పంపిన హితాభిలాషులకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు.

మామిడిపల్లి రామమూర్తి,
మేనేజింగు పార్టనర్, యల్.జి.టి. కో. భీమవరం
అండ్ జయశ్రీ టాకీస్, రాజమండ్రి.

TUDOR

ట్యూడర్ బ్యాటరీల ఉత్పత్తిదారులు

హవెరో ఇండస్ట్రీస్ లిమిటెడ్,

ఇప్పుడు పూర్తిగా

పౌలస్ సుగర్ వర్క్సు లిమిటెడ్,

వారి యాజమాన్యంలో సబ్సిడియరీ సంస్థగా పనిచేస్తున్నది.

హవెరో ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఉత్పత్తిని అభివృద్ధిపరచడానికి బృహత్తరమైన విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పారిశ్రామికసంస్థ కెల్లనర్ సుగర్ వర్క్స్ లిమిటెడ్ బోర్డు వారి పూర్తి ఆర్థిక సహాయం వ్యాపార నిర్వహణ తోడ్పడుతున్నవి. ఉత్పత్తి విస్తరణ దిశలో ప్రస్తుతం [illegible] డిస్ట్రిబ్యూటర్లకు [illegible] లాభదాయకమైన మంచి అవకాశం [illegible].

డీలర్లు కావలెను.

ఆకర్షణీయమైన షరతులకు వ్రాయండి.

హవెరో ఇండస్ట్రీస్ లిమిటెడ్,
లాల్‌బాగ్, బొంబాయి-12 డిడి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు శాఖ : ప్రాజెక్టుల విభాగం,

ఎన్. ఎస్. సి. సర్కిల్, టేకులపల్లి, ఖమ్మం.

Tender Notice No. 3|SE(T)|1969-70

దిగువ సంతకం చేసినవారిచే క్రింద వివరించిన పనులకు రిజిస్టర్డు కాంట్రాక్టరులనుండి 10—7—1969 మధ్యాహ్నం 3 గంటలవరకు టెండర్లు స్వీకరించబడి అదేరోజు సాయంకాలం 4 గంటలకు తెరువబడతాయి.

సీరియల్ నెం.	పని వివరం	సుమారుగా పనివిలువ లక్షలలో	కాంట్రాక్టు విధానం	ధరావతు మొత్తం రు.	టెండరుఫారం ఖరీదు రు.	పనిముగించవలసిన గడువు
1.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్ కాలువ. 146.42 నుంచి 148.03 కిలోమీటర్లవరకు (యం 91/0 నుంచి 92/0 వరకు) పట్టి త్రవ్వకపు పని.	8.06	ఎల్. ఎస్.	20,200	50—00 పైన సేల్స్ టాక్సు 1.50	24మాసాలు
2.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్ కాలువ. 154.49 నుంచి 156.10 కిలోమీటర్లవరకు. (యం. 96/0 నుంచి 97/0 వరకు) పట్టి త్రవ్వకం పని.	4.30	ఎల్. ఎస్.	10, 750	50—00 పైన సేల్స్ టాక్సు 1.50	18మాసాలు
3.	నాగార్జునసాగర్ ఎడమ మెయిన్‌కాలువ 159.29 నుంచి 160.90 కిలోమీటర్ల వరకు (యం. 99/0 నుంచి 100/0 వరకు) పట్టి త్రవ్వకంపని	5.00	ఎల్. ఎస్.	12,500	50—00 పైన సేల్స్ టాక్సు 1.50	18మాసాలు
4.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్ కాలువ. 162.51 నుంచి 164.42 కిలోమీటర్లవరకు (యం 101/0 నుంచి 102/0 వరకు) పట్టి త్రవ్వకంపని.	5.90	ఎల్. ఎస్.	14, 800	50—00 పైన సేల్స్ టాక్సు 1—50	18మాసాలు
5.	నాగార్జునసాగర్ ఎడమ మెయిన్‌కాలువ 164.42 నుంచి 166.03 కిలోమీటర్ల వరకు (యం. 102/0 నుంచి 103/0 వరకు) పట్టి త్రవ్వకం పని.	6.45	ఎల్. ఎస్.	16,200	50—00 పైన సేల్స్ టాక్సు 1.50	18మాసాలు
6.	నాగార్జునసాగర ఎడమప్రక్కపు మెయిన్ కాలువ. 131.51 కిలోమీటరు వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మాణం. సి.హెచ్. 4314.60 ఎం 82	1.00	ఎల్. ఎస్.	2,500	30—00 పైన సేల్స్‌టాక్సు 1—00	12మాసాలు
7.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్‌కాలువ 146.37 కిలోమీటర్ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మాణం (ఎం. 91 2 166)	0.86	ఎల్. ఎస్.	2,200	30—00 సేల్స్‌టాక్సు 1—00	12మాసాలు
8.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్ కాలువ 151.14 కిలోమీటర్‌వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మాణం (ఎం. 93.7 335	1.00	ఎల్. ఎస్.	2,500	30—00 సేల్స్‌టాక్సు 1—00	12మాసాలు
9.	నాగార్జునసాగర్ ఎడమప్రక్కపు మెయిన్ కాలువ సి.హెచ్ 4343.25 వద్ద ఎం. 83) 2.51 అడుగుల గ్లేసిస్ ఫాల్ నిర్మాణం.	1.50	ఎల్. ఎస్.	3,750	30—00 సేల్స్‌టాక్సు 1— 00	9మాసాలు

1. పే అండ్ అక్కౌంట్స్ ఆఫీసర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హిల్‌కాలనీ పేరిట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులలో ఏ శాఖ నుంచి అయినా టెండరు ఫారం ఖరీదుకు డ్రాఫ్ట్ తీసుకొని 28—6—69 లోపుగా టెండరు ఫారాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చును. టెండరు ఫారాల విలువ మొత్తాన్నికి డ్రాఫ్టు జతపరచకపోతే దరఖాస్తు వీరాలు 28—6—69 న మధ్యాహ్నం అమ్మిన టెండరుఫారాలు తిరస్కరించబడతాయి. 30—6—69 వ గాని, ఆలోపునగాని ఆఫీసు పనివేళలలో, ఆఫీసు గదులలో టెండరు డాక్యుమెంట్లు లభించగలవు. టెండరు ఫారాలు స్వయంగాగాని ఆ అధికారం పొందిన ఏజంటు ద్వారా గాని పొందవచ్చు. రిజిష్టరు పోస్టుద్వారా టెండరు ఫారాలు తెప్పించుకొన్న గోరితే ఫారం ఖరీదుగాక అదనంగా 10 రూపాయలుకూడా పంపాలి టెండరు ఫారాలు అక్కర్లేని అందినా, పోయినా, ఎవరికి టెండరింగ్ ఇంజనీర్ ఎస్. ఎస్.కెనాల్ సర్కిల్ టేకులపల్లి జవాబుదారి వహించరు.

2. టెండర్ ఫారాల ఖరీదు తిరిగి ఏ పరిస్థితులలోనూ తిరిగి చెల్లించబడదు.

3. ఏ టెండరునైనా గాని, అన్ని టెండరు మొత్తాలు పాక్షికంగాగాని,పూర్తిగా గాని తిరస్కరించే అధికారం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. డబ్ల్యు. డి. ఎన్. ఎస్. సి. సర్కిల్ టేకులపల్లి వారికి కలదు.

4. టెండరుదారులు టెండర్లలో ఇన్‌కంటాక్సు క్లియరెన్స్ సర్టిఫికెట్ జతపరచి పంపాలి.

5. టెండరు దారులు ఎస్. ఎస్. కెనాల్ డివిజన్లలో ఒకసారిగా 50,000 రూపాయలు మొత్తం దరావతు చెల్లించి రిజిష్టర్ అయిన వారు, పని పూర్తి చేసి ఇచ్చినపుడు డిపాజిట్ మొత్తాలను కన్సెషన్ రేట్లకు చెల్లించవచ్చు.

(సం.) ఆర్. ఎల్. రాజు,
సూపరింటెండింగ్ ఇంజనీర్
ఎన్. ఎస్.సి. సర్కిల్ టేకులపల్లి. ఖమ్మంజిల్లా

స్టేషన్ : టేకులపల్లి
తేది : [illegible]

సౌత్ సెంట్రల్ రైల్వే

టెండర్ నోటీసు నెం. 5/డిఇఎస్/ఆర్‌జెవై/69. 7-6-69

దిగువ సంతకం చేసినవారిచే క్రింది వివరించబడిన పనులకు 30—6—69 మధ్యాహ్నం 3—30 గంటల వరకు సీలు వేయబడిన టెండర్లు కోరబడు చున్నవి.

పని వివరాలు :విజయవాడ— వాల్తేరు సెక్షన్‌లో సామర్లకోట వద్ద పంపు వరుసల మధ్య రెండవ రైలు పూర్తి చేయుట

1) ఈశాన్య మార్గం 510వ నెంబరు వంతెన వద్ద పెర్మనెంటు వే డివిజనుకు, 667/3 కిలో మీటర్లనుంచి 668/11 కిలో మీటర్ల వరకు —

11 667/2 కిలో మీటర్లు నుంచి 668/4 కిలో మీటర్లవరకు

111 అన్నవరం, హంసవరం స్టేషనుల మధ్య 669/5 కిలో మీటర్లు నుంచి 672/3 కిలో మీటర్లు వరకు మొరుం సప్లయి చేయుటకు.

దరూరమైన లోఖం విలువ	: రు. 38,634—
ధరావతుగా చెల్లించ వలసిన మొత్తం	: రు. 966—
పూర్తి చేయవలసిన కాలం	: 2 నెలలు.
ధరావతు తీసుకొనుటకు ఆఖరుతేదీ,	: 28—6— 69.

రాజమండ్రిలోని సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ స్టోర్స్, కన్‌స్ట్రక్షన్ కు రు. 10 (పది రూపాయలు) చెల్లించి తిరిగి యివ్వ బడదు. తీసుకున్న రసీదును చూపించి దిగువ సంతకం చేసినవారి కార్యాలయం నుంచి తీసుకొన్న ఫారంలలోనే టెండరు ది. 27—6—69 మధ్యాహ్నం మూడు గంటలవరకు అంగీకరించి బడవు అదియును ఇన్‌కంటాక్స్ సర్టిఫికెట్, సాల్వెన్సీ సర్టిఫికెట్, పూర్వానుభవపు సర్టిఫికెట్లు టెండరులతోపాటు విధిగా పంపవలెను.

డివిజనల్ ఇంజనీరు II
కన్‌స్ట్రక్షన్,గోదావరి బ్రిడ్జి,
రాజమండ్రి.

Phone: 274 Office. Factory 1021 P.P.

బి జి లీ ఐ స్

మందు పంపులో పలదనము నిచ్చే

బిజిలీ క్రిష్టల్ ఐస్‌నే వాడండి.

ఏరికు ఖరీదు రాష్ట్రమునకు పేరుగాంచినది కావలసినంత సప్లయిచేయగలము నేడే ఆర్డరు యివ్వండి.

బి జి లీ ఐ స్ ఫా క్ట రీ

కొరుకొండ రోడ్డు, రాజమండ్రి-1.

ఆంధ్రప్రదేశ్ పేపర్‌మిల్సు లిమిటెడ్,

రా జ మం డ్రి.

క్రిందివాటిని కొనుటకు ఆఫర్లు కోరబడుచున్నవి

1. విల్లీస్ జీపు 1961 మోడల్

2. లాండ్‌రోవర్ 1950 మోడల్ డెలివరివాన్‌టైపు

వాహనములను రాజమండ్రిలో [illegible]

క ళిం గ ట్యూ బు లు

గాల్వనైజ్డు మరియు నలుపువి

మీకు కావలసినవాటికి మాకు వ్రాయండి

ఎం. సి. సుందరరాజన్ అండ్ కంపెనీ

బాబూరాజేంద్రప్రసాద్ రోడ్డు, విజయవాడ-1.



'తెలంగాణా పనివారికి అన్యాయం'

ఆర్.టి.సి. కార్మిక నాయకుని ఆరోపణ

హైదరాబాద్, జూన్ 12: (ప్రత్యేక) తెలంగాణా ఆర్.టి.సి. పనివారి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు శ్రీ వై. కృష్ణప్రకాశ్, తెలంగాణా పనివారికి ప్రభుత్వం చాలా అన్యాయం చేసినదని ఆరోపించారు.

నేడు ఇక్కడ ఆర్.టి.సి. ఉద్యోగుల కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు.

తెలంగాణా ప్రాంతం నుండి సీనియర్ ఆర్.టి.సి. పనివారిని బదిలాయింపు చేయడానికి మారుగా, నేరుగా అభ్యర్థులను రిక్రూట్ చేసుకోడం జరుగుతున్నట్లు తెలుస్తున్నదని శ్రీ కృష్ణప్రకాశ్ ఆరోపించారు. ప్రమోషన్‌కు సంబంధించిన నిబంధనలు, ఆంధ్ర ప్రాంతం అవసరాలకు అనువుగా ఉండేటట్లు మార్చడం జరుగుతున్నదని ఆయన చెప్పారు.

కన్వెన్షన్‌లో ఇంకా [illegible], శ్రీ మదన్‌మోహన్, శ్రీ [illegible] కూడా మాట్లాడారు. రాష్ట్రంలో [illegible] ప్రెసిడెంట్ పాలన ఏర్పాటుచేయాలని కోరుతూ సభవారు ఒక తీర్మానం ఆమోదించారు.

పోలీసుల అత్యాచారాలపై న్యాయవిచారణకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 12: రాజధానిలో పోలీసులు జరిపిన అత్యాచారాలు [illegible] తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ [illegible] అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ [illegible] హోంమంత్రి శ్రీ [illegible] దృష్టికి తీసుకొని వచ్చారు.

"ఈ అత్యాచారాలు [illegible]" అని ఆయన పేర్కొన్నారు.

[illegible]

రాష్ట్ర వి.కె.డి. సన్నాహక సంఘం ప్రకటన

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్ర [illegible] సన్నాహకసంఘ సమావేశం [illegible] శ్రీ [illegible] అధ్యక్షతను జరిగింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కేవలం ప్రజల ఉద్యమం మనీ, [illegible] ప్రజల ఉద్యమం మనీ, దానిని కొందరు కాంగ్రెస్‌వాదులు అవకాశంగా తీసుకున్నారని తీర్మానం పేర్కొన్నది.

[illegible]

గృహనిర్మాణ పథకాలకు చక్రనిధి ఏర్పడే అవకాశం

న్యూఢిల్లీ, జూన్ 12: గృహనిర్మాణ పథకాలను అమలుచేయుటానికి రు. 200 కోట్లమేరకు ఒక చక్రనిధిని ఏర్పరచటం [illegible] జూన్ 18వ తేదీనుండి ప్రారంభం [illegible] గృహనిర్మాణశాఖ మంత్రుల సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని అనుకుంటున్నారు. [illegible]

[illegible]

ఈ చక్రనిధిని తక్కువ మధ్యతరహా ఆదాయ ప్రజలకు గృహనిర్మాణానికై [illegible] గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది. [illegible]

[illegible]

ప్రత్యేక తెలంగాణా వ్యతిరేక ఫ్రంట్ రదు

హైదరాబాద్, జూన్ 12: [illegible] ప్రత్యేక తెలంగాణా వ్యతిరేక ఫ్రంట్‌ను రద్దుచేసినట్లు దాని ప్రధాన కార్యదర్శి శ్రీ [illegible] ప్రకటించారు.

[illegible]

శ్రీ వి. రామబ్రహ్మం సూచన

హైదరాబాద్, జూన్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాలలో ఉద్యోగుల [illegible]

[illegible]

రు. 20 లతో పెళ్లి

[illegible], జూన్ 12: [illegible] 29 [illegible] రు. 20 [illegible]

[illegible]

దీనదయాళ్ హత్య విచారణ దినం

[illegible], జూన్ 11: జూన్ 15వ తేదీని "దీనదయాళ్ హత్యా విచారణదినం"గా [illegible]

[illegible]

గుజరాత్‌లో రు. 52 లక్షల దొంగసరుకు స్వాధీనం

[illegible], జూన్ 11: [illegible] 52 లక్షల రూపాయల [illegible] 15,000 రూపాయలు [illegible]

[illegible]

మృత శిశువుపై తర్జన భర్జన

[illegible], జూన్ 12: [illegible]

[illegible]

శాసనసభ రద్దుకు పురుషోత్తమరావు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11: [illegible]

[illegible]

జీతాలస్కేళ్ళపై ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల [illegible] రు. 125 నుండి 300 వరకు [illegible]

[illegible]







అధికారం పొందిన జి. ఇ. సి. సీలింగ్ ఫాన్ డీలర్లు

హైదరాబాద్-1: [illegible] ఎలక్ట్రిక్ స్టోర్సు, 5-1-756, సుల్తాన్‌బజార్., [illegible] ఎలక్ట్రానిక్స్, 4-1-824/1 & 2, జె. [illegible] రోడ్. సికింద్రాబాద్: [illegible] రాష్ట్రపతిరోడ్. [illegible] ఎలక్ట్రిక్ కం, మెయిన్‌రోడ్. రాజమండ్రి: [illegible] అగ్రికల్చరల్ ఏజన్సీస్, మెయిన్‌రోడ్. [illegible] కార్పొరేషన్, రాష్ట్రపతిరోడ్. విజయవాడ-1: [illegible] అండ్ సన్స్ [illegible] విజయవాడ-2: [illegible] ఎలక్ట్రిక్ కం, ఆంధ్రరత్న రోడ్. విజయనగరం: ఎస్. వి. ఆర్. అండ్ సన్సు. నెల్లూరు: రావ్ అండ్ సన్సు, 4 ఎ.పి. బిల్డింగ్స్ [illegible] కర్నూలు: [illegible] మండిబజార్. అనంతపూర్: బాలాజి ఎలక్ట్రికల్ అండ్ జనరల్ స్టోర్సు, 9/420, [illegible] రోడ్. [illegible] ఎంటర్‌ప్రైజెస్, 8/288, [illegible] జనరల్ ఇంజనీరింగ్ [illegible] అనకాపల్లి. [illegible] శ్రీ [illegible] ఎలక్ట్రికల్స్ [illegible]

జులై ఆఖరున ఢిల్లీలో భారత, నేపాల్ మంత్రుల చర్చలు

ఖాట్మండూ, జూన్ 12: భారత, నేపాళ్ల మధ్య మంత్రుల స్థాయిలో ఈసారి చర్చలు జులై మూడవ వారంలో జరగవచ్చునని ఇక్కడి విజ్ఞవర్గాలవారు భావిస్తున్నారు.

న్యూఢిల్లీలో జరిగే ఈ చర్చలలో పాల్గొనడానికి నేపాల్ ప్రతినిధివర్గానికి నేపాల్ విదేశాంగమంత్రి శ్రీ గజేంద్రబహదూర్ రాజ భండారీ నాయకత్వం వహిస్తారు.

ఇటీవల ఖాట్మండూలో జరిగిన చర్చలలో ఉభయ వర్గాలవారు వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సూచనలు ఉభయ దేశాల అధికారులు పరిశీలించడానికి కనీసం ఒక మాసం వ్యవధి అవసరమని భావిస్తున్నారు.

ఢిల్లీలో చర్చలు కొనసాగించడానికిముందు ఏవైనా స్పష్టీకరణలు అవసరమయ్యే యెడల రాయబార ప్రతినిధుల ద్వారా ఉభయ దేశాలవారూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటారు.

ఇది ఇలా ఉండగా ఇటీవలి ఇండో—నేపాల్ చర్చలు అనేక సమస్యలకై పరిష్కారమార్గాలు కనుగొనడంలో అంతగా ప్రగతిని సాధించలేదని నేపాల్ పత్రికలు వ్యాఖ్యానించాయి.

రవాణా ఆపరేటర్లకు స్టేట్‌బ్యాంక్ పరపతి సౌకర్యాలు

బొంబాయి, జూన్ 12: ఇండియా స్టేట్ బ్యాంకు, దాని సబ్సిడియరీ బ్యాంకులు టాక్సీల, ఆటోరిక్షాల ఆపరేటర్లలో సహా రవాణా ఆపరేటర్లకు పరపతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకున్నవి.

లఘు పరిశ్రమలకు ఉదారంగా ఆర్థిక సహాయం చేసే పథకం క్రింద ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. జాతీయ పరపతి మండలి చేసిన సిఫార్సు దృష్ట్యా కూడా ఈ చర్య తీసుకోడం జరుగుతున్నది. 50 వేలకంటే లోపు జనాభాగల ప్రాంతాలలో స్థాపితమైన ఆపరేటర్లకు ఈ పరపతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిన్న ఇక్కడ స్టేట్ బ్యాంకు జారీచేసిన ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. మెట్రోపాలిటన్ నగరాలతోసహా ఇతర ప్రాంతాలలోని టాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లకుకూడా ఇలా ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉన్నది. ఈ ధనంతో ఆపరేటర్లు వాహనాలు కొనుక్కోవచ్చు. ఋణం పుచ్చుకున్న దినం 5 ఏండ్ల లోగా తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

రైలుప్రమాదంలో ముగ్గురి మృతి

ఆండర్‌నాక్, జూన్ 12: నిన్న ఇక్కడ రెండు రైళ్లు ఢీకొన్న ఫలితంగా ముగ్గురు చనిపోయినారు, 300 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు చేరవేయటానికి పోలీసులు హెలికాప్టర్లను తెప్పిస్తున్నారు.

తిరువనంతపురం, జూన్ 12: కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ పి.టి. రామన్‌నాయర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

రాజభవన్‌లో గవర్నర్ శ్రీ విశ్వనాథన్ శ్రీ రామన్‌నాయర్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రపంచ బ్యాంకు నుండి రు.9.75కోట్లఋణసహాయం

వాషింగ్టన్, జూన్ 12: హెచ్చు దిగుబడిని ఇచ్చే విత్తనాలు పండించటానికి ప్రాజెక్టు ద్వారా ఆహారోత్పత్తిని పెంపొందించుకోడానికిగాను ఇండియాకు 13 మిలియన్‌డాలర్లు(దాదాపు రు.9.75 కోట్లు)ఋణముగా ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు శ్రీ రాబర్ట్ మెక్‌నమారా నేడు ప్రకటించారు.

ఆయిదేండ్లలో ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఏటా 70 లక్షల ఎకరాలలో వేయడానికి అవసరమగు హెచ్చు దిగుబడిని ఇచ్చే శ్రేష్ఠమైన విత్తనాలు ఉత్పత్తి కాగలవు. ఈ విత్తనాలను ఉత్తర ప్రదేశ్‌లోని తరాయ్ ప్రాంతంలోని ప్రయివేటు క్షేత్రాలలో పండిస్తారు.

ఇండియా వ్యవసాయాభివృద్ధికై ప్రపంచ బ్యాంకు చేస్తున్న సహాయంలో ఇది ఒకముఖ్యమైన చర్య అని చెప్పవచ్చు.

ఇండియాలో వ్యవసాయాన్ని ఇంకా ఆధునికీకరణ చేయడానికై సాగిస్తున్న కార్యక్రమంలో రానున్న కొలది సంవత్సరాలలోనూ ప్రపంచ బ్యాంకు మరింత ప్రముఖ పాత్రవహించగలదని ఆశిస్తున్నట్లు శ్రీ మెక్‌నమారా తెలియజేశారు.

భారత ప్రభుత్వానికి ఇచ్చే ఈ ఋణానికి వాయిదా 30 ఏండ్లు. వడ్డీ ఆరున్నరశాతం.

910 లక్షలడాలర్ల

లండన్, జూన్ 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలంలో ఇండియాకు 91.2 మిలియన్ డాలర్లు, పాకిస్తాన్‌కు 22.80 మిలియన్ డాలర్లు సహాయం లభించగలదని బ్రిటిష్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది.

విదేశాభివృద్ధి వ్యవహారాల మంత్రి శ్రీ రెజినాల్డ్ ప్రెంటిస్, కామన్స్ సభలో మాట్లాడుతూ గడచిన సంవత్సరాల స్థాయిలోనే సహాయం అందజేయడం జరుగుతున్నదని చెప్పారు. విదేశ సహాయానికై బ్రిటన్ కేటాయించిన మొత్తం 492 మిలియన్ డాలర్ల నుండి ఈ సహాయం అందజేయబడుతున్నది.

ఈ ఋణాలకు వడ్డీ ఉండదు. 25 సంవత్సరాలలో తిరిగి చెల్లించవలసి వుంటుంది.

జూన్ 20న నిజాంపట్నం కాల్వకు నీరు విడుదల

తెనాలి, జూన్ 12: తెనాలి తాలూకాలోని బ్యాంకు కాల్వ ముఖ్య పంట కాల్వలకు తూర్పుమైపున కాల్వ, పశ్చిమమైపు కాల్వ, నిజాంపట్నం కాల్వ, ఉపకాల్వలకు జూన్ 20వ తేదీన నీరు విడుదల చేయాలని, అందుకై ఆ రోజునాటికి మరమ్మతులు పూర్తి చేయాలని ఇక్కడ అధికారులతో అనధికారులతో కలెక్టర్ ఏర్పాటుచేసిన సమావేశంలో నిశ్చయించారు.

కొమ్మమూరు కాల్వ విషయంలో ఆ కాల్వకు చేయవలసిన మరమ్మతులు చాలా ఉన్నందున, అవి రోజుకు పూర్తికాలేనందున, కొమ్మమూరు కాల్వకు నీరు విడుదల చేసే తేదీ తర్వాత ప్రకటిస్తారు. (ప.వి)

వాషింగ్టన్, జూన్ 12: వియత్నాం యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రెండు దక్షిణ వియత్నాం సైనిక దళాలకు ప్రెసిడెంట్ నిక్సన్ ప్రశంసా పత్రాలను బహూకరించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పట్టణంలో ప్రేలుడు
మీర్పూర్‌లో అనేక భవనాలకు నష్టం

రావల్పిండి, జూన్ 12: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో ఇక్కడికి 60 మైళ్ళ దూరంలోగల మీర్పూర్ నగరంలో నిన్న రెండు ప్రేలుడు గిడ్డంగులు ప్రేలి కనీసం ఆరుగురు మరణించారు. నగరంలో పెక్కు భవనాలకు నష్టం వాటిల్లింది.

ఈ ప్రేలుళ్ళవల్ల అనేక మంది గాయపడ్డారు. మీర్పూర్ ఆస్పత్రిలో గల రోగులు, విద్యార్థులు కూడా గాయపడ్డారు.

ఆరుగురు మరణించారని పోలీసులు చెబుతున్నారు. కాని మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుంటుందని మీర్పూర్ నుంచి వచ్చిన వారు చెబుతున్నారు.

మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రేలుళ్ళ వల్ల ప్రజలు భయోత్పాతంతో వీధులలోకి పరుగెత్తారు. గిడ్డంగులకు సమీపానగల భవనాలు బాగా దెబ్బతిన్నాయి. ఇతర ప్రాంతాలలో గృహాల ద్వారాలు, కిటికీలు కూడా దెబ్బతిన్నవి.

కొవ్వూరులో పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి సరఫరా అంతరాయం

కొవ్వూరు, జూన్ 12: కొత్తగూడెం థర్మల్ స్టేషన్ కార్మికులు సమ్మెచేస్తున్న కారణంగా ఇక్కడ ప్రధాన పరిశ్రమలైన కాస్టిక్ సోడా ఫ్యాక్టరీ, క్లోరైడ్ ఫ్యాక్టరీ, తదితర లఘు, మధ్యరకం పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి సరఫరా నిలిచిపోయింది.

మద్దిపాలెం ఇళ్ళ దోపిడీదొంగ అరెస్టు

అవనిగడ్డ, జూన్ 12: అవనిగడ్డ పోలీసు స్టేషన్ ప్రాంతంలో చేరిన మద్దిపాలెం గ్రామంలో రాత్రివేళలో జరిగిన నాలుగు ఇళ్ళ దోపిడీల సందర్భంలో అవనిగడ్డ పోలీసు సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ పి. హెచ్. ఎస్. రంగనాయకులు, ఆ దోపిడీలకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని కొప్పుల వరప్రసాదరావు అను వానిని అరెస్టుచేసి తుని కోర్టు స్వాధీనానికి పంపారు.

శ్రీకాకుళంజిల్లాలో మంత్రుల పర్యటన

విశాఖపట్టణం, జూన్ 12: కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ (గిరిజనులు) స్టేట్ మంత్రి శ్రీమతి ఫూల్‌రేణుగుహ, రాష్ట్ర గిరిజన సంక్షేమం, ఇరిగేషన్ మంత్రి శ్రీ శీలం సిద్దారెడ్డి జూన్ 13 నుంచి 15 వరకు శ్రీకాకుళం జిల్లాలోని నక్సలైట్ చర్యలు జరుగుతున్న ప్రాంతాలలో పర్యటిస్తారు.

విశాఖపట్నం, జూన్ 12: ఈ సంవత్సరం మే నెలలో సింహాచలం దేవస్థానానికి 2,09,742 లు ఆదాయం వచ్చినది.

ఆహార కల్తీ నిరోధక చట్టం
సుప్రీంకోర్టులో కిరాణా వర్తకులు దావా వేసేసూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 12: కిరాణామర్చంట్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవం నిన్న సాయంత్రం పచ్చిగోళ్ల సుబ్బారావు ధర్మసత్రంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ గద్దె పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగింది.

విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి.ఎస్. రాజు మాట్లాడుతూ ఉత్పత్తిదారు వర్తకులకు సరకు పంపేటప్పుడు సీలు వేసిన డబ్బాలలో పంపాలని 'వారంటీ' ఇవ్వాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన చట్టం తేవాలనీ అందుకోసం వర్తకులు ప్రయత్నించాలనీ అన్నారు. తెనాలి కమిషన్ మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ నందిపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ ఆహార కల్తీ నిరోధక చట్టం అమలు చేయడం సందర్భంగా అనేక అక్రమాలు, అన్యాయాలు వర్తకులు అనుభవిస్తున్నారనీ వాటిని ఎదుర్కొనడానికి సుప్రీంకోర్టులో దావా వేయడం తప్ప గత్యంతరం కనిపించడంలేదనీ తుది నిర్ణయం ఏలూరులో జూన్ 17న జరిగే రాష్ట్ర మహాసభ తీసుకుంటుందనీ అన్నారు.

మునిసిపల్ కౌన్సిలరు శ్రీ శీలపురపు కోటేశ్వరరావు మాట్లాడుతూ వర్తకులు ఉద్యోగులకు మామూళ్ళు ఇవ్వడం ఆపివేయాలన్నారు. శ్రీయుతులు వుండ వెంకటేశ్వరరావు, ఆవాజి రామసోమగుప్త, ఆలపాటి సాంబశివరావు, కె.రామనాథం కస్తూరి సీతారాం ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ గోకవరపు సుబ్బారావు పతాకావిష్కరణ చేశారు.

శ్రీ కాకరపర్తి సుబ్బారావు స్వాగతం చెప్పారు. శ్రీ పోలూరి హనుమంతరావు కార్యదర్శి నివేదిక సమర్పించారు. శ్రీ బుర్రా సూర్యనారాయణ వందన సమర్పణ చేశారు.

నూతన సంవత్సరానికి శ్రీయుతులు నందిపాటి జగన్నాయకులు అధ్యక్షులుగా, శ్రీ పి. హనుమంతరావు కార్యదర్శిగా, శ్రీ గోకవరపు సుబ్బారావు ఉపాధ్యక్షులుగా, శ్రీ కపిలవాయి పుల్లయ్య సహాయ కార్యదర్శిగా, శ్రీ వరదా సుబ్బారావు కోశాధికారిగా ఎన్నికైనారు.

పునాదిపాడులో దోపిడి
ఒకవ్యక్తికి గాయాలు

విజయవాడ, జూన్ 12: ఇక్కడికు దగ్గరలోగల పునాదిపాడు గ్రామంలో దొంగలముఠా ఒకటి అనేక యిండ్లపై ధాడులుజరిపి బంగారునగలు దోచుకుపోయారు. ఆ నగలలో మంగళసూత్రం కూడా ఒకటి వున్నది. దొంగలముఠాల వారు ఒక వ్యక్తిని గాయపరిచారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నక్సలైట్ల బెదరింపు ఉత్తరాలు

గుంటూరు, జూన్ 12: నందవరం హత్యకేసు సందర్భంగా కొన్ని గ్రామాలలో పర్యటించి తిరిగివచ్చిన గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ హనుమంతనాయుడు గ్రామస్థులను నక్సలైట్లు వ్రాసిన రెండు ఉత్తరాలు లభించినట్లు చెప్పారు. నెలరోజుల క్రితం ఒక నక్సలైట్ నాయకుడు నందవరం వచ్చినదీ గ్రామంలోని ప్రముఖ వ్యక్తులలో రహస్య చర్చలు జరిపినదీ తెలుస్తున్నది.

ఈ సందర్భంలో నందవరం గ్రామానికి పోలీసు కుక్కలను పంపించారు. (ప.వి)

మీ వయసుకు మించిన బలహీనతను, కోల్పోయిన యవ్వనమును ప్రసాదించు స్పెసిఫిక్



"శక్తిసామ్రాట్" అతిశక్తివంతము. వీర్యవంతములైన మూలికల సంయోగము. శీఘ్రకాలములో నరములకు పటుత్వము, పుష్కలమైన వీర్యసంపత్తి కలుగజేయు ఔషధరాజము మరియొకటిలేదు. ఉచిత వివరములకు :

నాగార్జున మూలికా కుటీరము, తెనాలి-2 (ఆంధ్ర)

HINDUSTAN ENGINEERING TRAINING CENTRE

8, Pachiappa's Hostel Road, Kilpauk, MADRAS-31.
(Regd. Under Societies' Act XXI of 1860)

(1) A.M.I.E. B.E. ... A మరియు B
(2) A. M. Ae. S. I. ... B.E. ...
(3) ఆటోమొబైల్ డిప్లొమా ... : A.M.I.M.I. (Lond), C & G (Lond), Dip. Tech.
(4) L.C.E., L.M.E., L.E.E. for Private Candidates.
(5) ... మెకానిజం ... డ్రైవింగ్.
(6) Diploma in Sales Engineering and Marketing.
(7) Industrial Chemistry.

ప్రవేశమునకు కనీసపు అర్హత: S. S. L. C. (ఆటోమొబైల్ డిప్లొమా కోర్సు ...)
... G. D. ... Inplant ...
... ...

Dr. K. S. MURTY, M. Sc. (Hons), Ph. D. Principal.
V. V. L. RAO, B. E., D. I. C., M. I. E. Director of Studies





మొవికోల్
కలుపుట అవసరములేదు.
శీఘ్రముగా పట్టు కొనును.
ఉపయోగించుటకు తయారుగా లభించును. సులభముగా పట్టించవచ్చును. దుర్వాసనలేదు.
గట్టిపరచుటకు ఏ సాధనము అవసరములేదు. పరిమితిలేని నిలకడ.
అతుకులకు అతిగట్టిగా పట్టుకొను శక్తినిచ్చును

ప్యాకింగ్:
కి. 1, 5, 25, 50, 100 కి.గ్రా నెట్ టిన్నులలో దొరకును.

హెక్స్ట్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్
... బొంబాయి-20

HDC-72 TEL

డిస్ట్రిబ్యూటర్లు: సేఫ్ గ్లాస్ మార్టు, 13, ... హైదరాబాద్—2.
ఎస్ వి. రంగస్వామి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, 75, ... బెంగుళూరు—2.



వ్యాపార వివరములకు దయచేసి వ్రాయండి.
ఇ. ఐ. డి ప్యారీ లిమిటెడ్
...., రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్—3. జేర్ హౌస్, మద్రాస్—1.

దాంపత్య సుఖాన్ని యధేచ్ఛగా పొందండి.........
ఇష్టంలేని గర్భధారణ లేకుండా చూడండి. ఇప్పుడు
పురుషులందరూ అవలంబించదగిన, సురక్షితమైన,
సంతృప్తికరమైన గర్భ నిరోధక పద్ధతి : నిరోధ్
పురుషులు వుపయోగించే మేలురకపు రబ్బరు
కుటుంబనియంత్రణకు తొడుగులు.
నిరోధ్

15 పైసలకు 3,
ప్రభుత్వ సబ్సిడీ
ద్వారా వెల తక్కువ.

davp 69/45

RADIO & TELEVISION COURSE

ప్రభుత్వ సర్టిఫికేటు (I S L.C.) మరియు (LONDON DIPLOMA) కోర్సు నకు ఉత్తమ శిక్షణ యివ్వబడును ఉత్తరోత్తర మంచి అవకాశాలు పొందగల విద్యార్థులు ప్రభుత్వ తంతి తపాలశాఖ ఆలిండియా రేడియో, సివిల్ ఏవియేషన్, స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్‌శాఖ భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగుళూరు వగైరాలలో ఉద్యోగములు సంపాదించి పనిచేస్తున్నారు 30 సం.ల అనుభవంతో అగ్రగణ్యమైన ఈ సంస్థలో ఉత్తమ బోధన యివ్వబడును.

ఫెయిలైన PUC., విద్యార్థులు

కూడా ఒక సంవత్సరం వృధా కాకుండా ప్రయోజనకరంగా ఈ సంస్థలో చేరవచ్చును. 50 పైసలు మనిఆర్డరు ద్వారా పంపి ప్రాస్పెక్టస్ పొందండి. ఫోన్: 86113.

వి. ఎస్. రాజగోపాలన్స్ రేడియో ఇన్‌స్టిట్యూట్

(ప్రభుత్వము గుర్తించినది—స్థాపితం: 1938)

స్మిత్ లేన్, మౌంట్ రోడ్డు, మద్రాసు—2. (స్పెన్సర్ వద్ద)

...అఘాతుకి

రోం, జూన్ 11. 28 మంది పసిబాలలను మంచాలకు కట్టివేసి దారుణంగా కొట్టిన నేరంపై మేరియా డిలెట్టా అనే ఆమెను గత శుక్రవారంనాడు రోం పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె ఒకప్పుడు క్రైస్తవ సన్యాసినిగా ఉండేది. ప్రస్తుతం రోం నగరానికి దక్షిణ ప్రాంతంలో గల ఒక గ్రామంలో ఒక బాల విద్యాలయం నడుపుతోంది ఆ విద్యాలయంలో పనిచేసే ఒక ఉపాధ్యాయిని చేసిన ఫిర్యాదుపై పోలీసులు గత శుక్రవారం నాడు విద్యాలయంపై దాడిచేశారు.

15 మంది బాలలను మేరియా మంచాలకు చేతులను విరిచి కట్టి ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంచిందని, వారిని దిగంబరులుగా చేసి, కర్రలతో కొట్టిందని ఇతరులు తిని వదిలివేసిన పదార్థాలను మాత్రమే వారికి పెట్టిందని ఉపాధ్యాయిని ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది

NSF

మేతలు అధిక పాలవృద్ధికి, అధిక గ్రుడ్లకు

NSF పశువుల మేతలు పాడి అవుల పాలవృద్ధిని అత్యధికము చేయును.
NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము

NSF మేతల్లు విటమిన్లు నిర్ణీత పరిమాణ, సంగ్రహ ఆహారము. మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.
ఈ NSF మేతలు రుచితర నిర్ణయమునకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము

NSF మేతలు మీరు సులభముగా శ్రద్ధపర్చి వాడుకోవచ్చును.
మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.
NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ లేక అణువుల రూపమున దొరకును.
NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ రూపమున దొరకును.



తయారుచేయువారు:
ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్
షక్కర్‌నగర్, నిజామాబాద్ జిల్లా
కేంద్ర కార్యాలయము:
పతేమైదాన్, హైదరాబాద్-4
(ఆంధ్ర ప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్ రైతులారా!

రసాయన ఎరువుల రంగంనుండి మీకొక మహత్తరవార్త!

ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి. వారి ట్రాంబే యూనిట్

ప్రజాదరణ పొందిన సుఫల 20 : 20 : 0 తో పాటు ప్రవేశపెడుతున్న రెండు నూతన మిశ్రమ ఎరువులు,



సుఫల 18:18:9
(నత్రజని 18 శాతం: భాస్వరం 18 శాతం, పొటాష్ 9 శాతం)

సుఫల 15:15:15
(నత్రజని 15 శాతం: భాస్వరం 15 శాతం: పొటాష్ 15 శాతం)

సుఫల 20:20:0 ని మీరు ఎరుగుదురు. అది మీ అభిమానాన్ని చూరగొన్నది. కొత్తగా వస్తున్న బ్రహ్మాండమైన రెండు సుఫల మిశ్రమ ఎరువులు సుఫల 18:18:9 సుఫల 15:15:15 మీ పంటపైరుల విభిన్న అవసరాల నివి తీర్చుతాయి. ఉత్తమ శ్రేణికిచెందిన ఈ మిశ్రమ ఎరువుల్లో నత్రజని/భాస్వరములతోపాటు పొటాష్ కూడా వుంది.

* కొనుగోలు, రవాణా, కూలీ ఖర్చులు పొదుపుకే వీటి కేంద్రీకరణ జరిగింది.
* గ్యారంటీగా వీటిలో కల్తీ లేదు.
* వీటిలో ప్రతిదీ మొక్కలకు సంపూర్ణాహారమే.

సుఫల పుష్కలంగా పంట నివ్వటమే కాదు: భూసారాన్ని కూడా పెంపు చేస్తుంది. సుఫల ఎరువులు ఉత్తమ ఫలితాన్నిస్తాయి: అధిక లాభాలు తెస్తాయి. రైతులందరికీ విశ్వాస పాత్రమైన ఎరువు – సుఫల.

మీ అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న మా అధికారం పొందిన విక్రేతలను సంప్రదించండి.

ఉచిత భూసార పరీక్షలకూ. సేద్యపద్ధతుల సూచనకూ, ఇతర వివరాలకూ వ్రాయండి.

ఏగ్రో సర్వీస్ ఏరియా ఆఫీస్ — ది ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రాంబే యూనిట్

5-10-173, ఫతే మైదాన్ రోడ్. హైదరాబాదు.

Kiron



లావర్‌పై డ్రిస్‌డేల్ గెలుపు

బ్రిస్టల్, జూన్ 12: ఇక్కడ జరుగుతున్న పశ్చిమ ఇంగ్లండ్ టెన్నిస్ చాంపియన్‌షిప్పుల్లో, ప్రపంచ విఖ్యాత ఆటగాడు రాడ్ లావర్, క్లిఫ్ డ్రిస్‌డేల్ (దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్)పై 4–6, 6–2, 7–5 తో ఓడించాడు.

కోర్టు అనువుగా లేదని, అయితే తన ఓటమి కప్పిపుచ్చటానికి సాకుకాదని లావర్ పోటీ అనంతరం వ్యాఖ్యానించాడు (ప్రపంచ "స్పెషలిస్టు" ఆటగాళ్లలో డ్రిస్‌డేల్ ఒకడు.

గ్రాబ్నర్. స్పానిష్ ప్రొఫెషనల్ గిమెనో పై 6–4, 7–5తో ఓడించటం మరో విశేషం.

ఇతర ముఖ్య ఫలితాలు: ఏమ్—బుకోల్ట్జ్ 7–5, 6–3, ఎమర్సన్— పాసరెల్ 7–5, 8–10, 7–5, న్యూకాంబ్—రిబె 6–1, 5–7, 6–2, రోజ్‌వాల్—రాల్స్టన్ 6–4, 3–6, 11–9.

స్త్రీలు: మొఫిట్‌కింగ్—డ్యూర్ 10–8, 6–4, వేడ్—కస్పాల్స్ 6–0, 7–5, మార్గరెట్‌కోర్టు— లస్కెటర్నర్ 6–0, 6–1, బెడార్ట్— ఎన్ జోన్స్ 6–2, 2–6, 6–4

నాటింగ్‌హామ్ టెన్నిస్‌లో

లాల్‌కు మరొక గెలుపు

నాటింగ్‌హామ్, జూన్ 12: స్థానిక ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో, భారత డేవిస్‌కప్పు ఆటగాడు ప్రేమ్‌జిత్‌లాల్, మెక్డొనాల్డ్ (ఆస్ట్రేలియా)ను 6–0, 6–1తో ఓడించి 4వ రౌండు చేరాడు.

ఇతర ముఖ్య ఫలితాలు: బార్ట్‌లెట్—వాధ్వాన్ 6–4, 6–3, సాంగ్స్టర్—బ్లాక్‌మన్ 6–4, 6–1, రియాన్—స్టీక్ 6–4, 6–4.

ఆంధ్ర బ్రిడ్జి ఛాంపియన్‌షిప్

విశాఖపట్నం, జూన్ 12: 19వ ఆంధ్ర రాష్ట్ర బ్రిడ్జి చాంపియన్‌షిప్పు పోటీలు విశాఖజిల్లా సంఘం వారిచే, స్థానిక పోర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో జూన్ 25, 29 తేదీలలో నిర్వహించబడునని తెలియ చేయబడింది. ఎంట్రీలు కార్యదర్శి, శ్రీ ఎం. వాసుదేవరావు (4–918–2 లలిత నగర్, విశాఖపట్నం—4)కు అందచేయవచ్చు.

మొదటి క్రికెట్ జట్టు

మాంచెస్టర్, జూన్ 12: వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య ప్రారంభమవనున్న మొదటి క్రికెట్ టెస్టు కోసం, వాతావరణం పొడిగా వుండగలదని తెలుస్తోంది. ఇది వెస్టిండీస్‌కు అనుకూలం. ఇద్దరు పేస్ బౌలర్ల బదులు వెస్టిండీసు ఒకర్నే ఎన్నిక చేసింది. దీనివల్ల స్పిన్నర్లకు బౌలింగు ప్రారంభించగలదని చెప్పవచ్చు.

ఎప్పటివలె, బి.బి.సి ఈ పోటీపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఏర్పాటు చేసింది.

ఇతర వార్తలు

తన ప్రఖ్యాత ఆటగాడు రఫేల్ ఒసూనా మరణించినప్పటికీ, మెక్సికో డేవిస్‌కప్పు పోటీలలో పాల్గొనుచున్నదని ప్రకటించబడింది. ఒసూనా ఆశయం ప్రకారం, ఎప్పటికైనా మెక్సికో డేవిస్‌కప్పు కైవసం చేసుకోవాలనే ధ్యేయం నెరవేర్చుకో పురుడిఫలము చెందనుంది.

తిరుచిలో జరుగుతున్న డాక్టర్ మధురం ఫుట్‌బాల్‌లో వై.యం.ఏ. సెంటరు సికిందరాబాద్, ఎ.ఎస్.ఓ.సి. (బెంగుళూరు)ను 2—0 గోల్సుతో ఓడించి సెమీఫైనలు చేరింది.



శనివారం, జూన్ 14

శ.క. 1891 జ్యేష్ఠ 24

హైదరాబాద్ ఎ 405 4మీ

ఉదయం : 6–30 వందేమాతరం, 6–35 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 గానసుధ 7–45 ఎంపిక చేసిన, 8–30 విజయవాడ ఎ.బె. మధ్యాహ్నం 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 తె ఎంటరాజిన్, 1–40 చిత్రసీమ, 1–50 తె. వా., 2–00 మీరు కోరిన పాటలు, 2–30 బాలానందం, 5–55 ప్రసార విశేషాలు, 6–00 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6–30 గ్రామసీమలు, 7–00 తె వా, 7–15 వెలుగుబాట, 7–30 చిత్రసీమ, 7–45 అలవైకుంఠపురంబులో నాటిక, 8–00 తె వలురాజన్, 8–30 ఎ కె సి నటరాజన్: 9–15 సమస్యాపూర్ణం, 9–30 అఖిల భారత సంగీత కార్యక్రమము, టి ఆర్. మహాలింగం: వేణువు (ఢిల్లీనుండి రిలే), 11–05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6–10 భక్తిరంజని : శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, హిందీ భజనలు, 7–00 తె వా., 7–15 సంగీత శిక్షణ, 7–30 పాలవెల్లి, 8–30 టి. రామానుజ సూరి మధ్యాహ్నం : 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 వాద్య బృందము, 1–50 తె వా, సాయంత్రం: 5–30 టి రామానుజ సూరి, 5–55 స్థానిక ప్రకటనలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–15 సంప్రదాయ సంగీతం, 6–25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం (హైదరాబాద్ నుండి రిలే), 6–30 కల్పలత, 7–00 తె వా, 7–15 పంటసీమలు, 7–45 అలవైకుంఠపురంలో నాటిక, 8–00 ఈనాటి అన్నదాత – విద్యారంగములో ప్రసంగం, 8–15 ఢిల్లీనుండి రిలే, 8–25 ప్రాదేశిక సుగమ సంగీత్, 9–15 సమస్యా పూరణం, 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, 11–05 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, మంగళధ్వని, 6–30 నేటి కార్యక్రమ వివరణ, 6–35 అరుణ హక్కు, 6–45 సంగీతామృతం, 7–30 పి. ఎస్. వరద తీరాం 8–00 తిరువావడుదురై ఆన్నాముల్లై నాదస్వరం, 9–00 మెల్లిసై, 9–15 ఎం. కృష్ణన్, 9–45 ఎస్. పరమశివం. 10–30 మధుర గీతం. మధ్యాహ్నం, 12–00 ఎస్. కృష్ణన్, 12–30 రంగప్ప వేణువు, 1–00 ఎఫ్. ఆల్బాస్పైజ్ 1–30 చిత్రగానం, 1–40 వాద్యగోష్ఠి, సాయంత్రం 4–10 మంత్ర కవియుళ్, 5–00 రంగప్ప వేణువు, 5–30 కార్మికుల కార్యక్రమము, 6–15 కార్యక్రమ వివరణ, 6–45 చిత్రగానం, 7–30 వ్యవసాయదారులకు, 8–00 నాటిక ఢిల్లీనుండి 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, టి ఆర్ మహాలింగం. వేణువు, 11–00 ప్రసార సమాప్తి.

మద్రాస్ బి 211.3 మీ

ఉదయం : 6–55 వందేమాతరం, మంగళధ్వని, 7–00 తె వా., 7–15, సంగీత మంజరి, 7–30 మద్రాస్ ఎ నుంచి, 1–40 మద్రాస్ ఎ నుంచి, 1–50 తె. వా. సాయంత్రం. 6–30 రసమంజరి, స్థానిక కార్యక్రమము, 7–00 తె వా, 7–15 వాద్యసంగీతం 7–30 చిత్రగానం, 8–00 గీతమాలిక, 8–25 పాపార్లై, 9–15 ఢిల్లీనుండి రిలే, 11–05 ప్రసార సమాప్తి.

తెనాలి ఉప్పుబజారు ప్రాంతంలో ఇదరు వ్యక్తుల శవాలు

తెనాలి: జూన్ 11 ఇక్కడి ఉప్పుబజారు లోని ఒకసందులో ఒక 22 సంవత్సరాల వ్యక్తి, 25 సంవత్సరాల ఒక ఉద్యోగి శవాలు ... నేటి ఉదయం కనుగొన్నారు ... శవాలపై దెబ్బలేవన్నీ గాయాలు లేవు.

ఇక్కడకు ... దూరంలో ఉన్న చక్రపాణి ... హత్య చేయబడి నట్లు నిర్ధారించబడింది. (ము. వి)

నర్సర 48

రేడియో కార్యక్రమం 'పంటసీమలు' వార్షికోత్సవం

భీమవరం, జూన్ 11: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారంచేసే వ్యవసాయకార్యక్రమం 'పంటసీమలు' మూడవ వార్షికోత్సవం భీమవరంలో జూన్ 5న జరిగింది. వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీ కె సుబ్రహ్మణ్యం, రేడియోలో ప్రసారమయ్యే వివిధ వ్యవసాయ కార్యక్రమాలను జిల్లాలోని రైతులు బాగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఉత్తమ వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకుగాను ఆకాశవాణి, విజయవాడ కేంద్రాన్ని అభినందించారు.

అంతకు ముందు ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టరు శ్రీ అష్ఫాక్ హుస్సేన్ స్వాగతం చెబుతూ వివిధ వ్యవసాయ కార్యక్రమాల గురించి వివరించారు.

ప్రాజెక్టు ఆఫీసరు శ్రీ జి. రామారావు, పశు సంక్షేమశాఖ అసిస్టెంటు డైరెక్టరు శ్రీ వి. నారాయణరావు, శ్రీ టి. రామచంద్రరావు, శ్రీ కొత్తపల్లి వెంకటరాజు ప్రభృతులు ప్రసంగించారు.

అధ్యక్షత వహించిన కృష్ణాజిల్లా రైతు శ్రీ పర్వతనేని వెంకటరత్నం మాట్లాడుతూ 'పంటసీమలు' కార్యక్రమంలో ప్రసారమయ్యే విషయాలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.

దీనికి ముందు కర్షక సభ జరిగింది.

జిల్లా సంక్షేమ నిధి నుండి ఇచ్చిన నిరాలతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉత్తమ రేడియో గ్రామీణ ఫోరమ్‌లకు బహుమతులు ఇచ్చారు.

పెరవాలి పంచాయతీ సమితి లోని తేతలి (మొదటి బహుమతి), నిడమర్రు గణపవరం సమితిలోని కటకోటేశ్వరం (రెండవ బహుమతి), పెనుమంట్ర సమితిలోని పొలమూరు (మూడవ బహుమతి) పొందినవి.

పొలాల యూనిట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసే శ్రీ జి. సత్యనారాయణ తమ యూనిట్ పనిని వివరించారు. విస్తరణాధికారి సమితి పక్షాన అవసరమైన ప్రదర్శనలు ఏర్పాటు చేసింది

కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యత్వానికి శ్రీ వసంత నాగేశ్వరరావు రాజీనామా

నందిగామ, జూన్ 10. కృష్ణా జిల్లా యువజన కాంగ్రెసు కోశాధికారి పదవికి, కృష్ణా జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు శ్రీ వసంత నాగేశ్వరరావు ఇక్కడ తెలియజేశారు.

రాజీనామా పత్రాన్ని, ... కాంగ్రెస్ అధ్యక్షుడు ... శ్రీ యస్. వెంకట్ రెడ్డికి, కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ... నాగేశ్వరరావు తెలియజేశారు. (మ. వి.)

మీ కళ్లకు సుఖంగా వుండే వెలుతురు మీకు కావాలి

మీ ఇంట్లో కంటికి సుఖంగా వుండే వెలుతురు నిచ్చుటకు రకరకాల ఫిలిప్స్ లాంప్‌లు వున్నాయి. ఉదాహరణకు ఫిలిప్స్ క్లియర్ లాంప్‌లు మరియు ఫిలిప్స్ ఆర్జెంటా లాంప్‌లు వున్నాయి. ఈ రెండూ వేర్వేరు ఉపయోగములకు అనువైనవి. కంటికి సుఖంగా వుండే వెలుతురు కావలసిన పనులకు అంటే, చదువుట, ఇంటి పనులు, కుట్టడం మొదలైన పనులకు ఫిలిప్స్ ఆర్జెంటా లాంప్‌లు ఉత్తమమైనవి. ఈ లాంప్‌లు ఇంట్లో కళ్లకు మిరుమిట్లు గొలపని వెలుతురు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినవి.

వెలుతురును సరిసమానంగా వ్యాపింప చేసేందుకు ఫిలిప్స్ ఆర్జెంటా లాంప్‌లకు ప్రత్యేకమైన తెల్లని పూత వుంది అందువలన మీ కళ్లు చెదరని, హాయిగా వుండే వెలుతురు లభిస్తుంది. ఇవి మీ ఇంట్లో పిన్న, పెద్ద, అందరికీ పరియైన వెలుతురు నిస్తాయి.

ఫిలిప్స్ ఆర్జెంటా లాంప్‌లు 40, 60 మరియు 100 వాట్‌లలో లభిస్తున్నాయి.

ఫిలిప్స్ వారు భారతదేశములో క్లియర్ లాంప్‌లు, అలంకరణకై లాంప్‌లు, TL ఫ్లోరెసెంట్ లాంప్‌లు, మెర్క్యురీ వేపర్ లాంప్‌లు మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. వారి తయారీల పట్టీ పెరుగుతూనే వుంది. క్రొత్త లాంప్‌లు మరియు ఉపకరణములను తయారు చేయడంలో ఫిలిప్స్ వారు ఎప్పుడూ అగ్ర స్థానములోనే వున్నారు. మీకు ఎటువంటి వెలుతురు కావలసినా, దానికి సరిపోయే ఫిలిప్స్ లాంప్‌లు వున్నాయని జ్ఞాపకముంచుకోండి!

ఫిలిప్స్

PHILIPS

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్



మీ కంటికి సుఖకరమైన వెలుతురు కోసం సాటిలేని లాంప్...

ఫిలిప్స్ ఆర్జెంటా

HTA-PHL.8382



నేడే విడుదల!
ఉదయం ఆటతో ప్రారంభం

బాడిగ రామకృష్ణ సమర్పించు ఎం.వి.ఆర్. పిక్చర్సు వారి
ముహూర్తబలం

నిర్మాతలు: వై.వి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాదరావు ఎం.వి.రామదాసు
కో-ప్రొడ్యూసర్: ఎం.బాజీరావు దర్శకుడు: ఎం.మల్లికార్జునరావు
మాటలు: ముళ్లపూడి సంగీతం: కె.వి.మహదేవన్
ఆంధ్ర-నైజాం: లక్ష్మీ ఫిలింస్ విడుదల: జయలక్ష్మి

LAKSHMI

శ్రీవిజయాటాకీస్ - విజయవాడ
వాణీమహల్ - విశాఖపట్నం
కృష్ణమహల్ - గుంటూరు
శ్రీనివాసమహల్ - నెల్లూరు
శ్యామలా - రాజమండ్రి
అలంకార్ - తెనాలి
రమామహల్ - ఏలూరు
విజై - కాకినాడ
సరస్వతిటాకీస్ - విజయనగరం
శ్రీనివాసమహల్ - శ్రీకాకుళం
శ్రీనివాసమహల్ - భీమవరం
నవకళా - మచిలీపట్టణం
రాయల్ - తణుకు
శ్రీ విజయాటాకీస్ - తాడేపల్లిగూడెం
జయరాం - ఒంగోలు
మోహన్ థియేటరు - చీరాల
లీలామహల్ - అమలాపురం
గజలక్ష్మి - పాలకొల్లు
వాణీమహల్ - మండపేట
కమల్ } హైదరాబాద్
సంగం(ఏ.సి.) }
అంజలి - సికిందరాబాద్
రామా టాకీస్ - వరంగల్
మోహన్ - నిజామాబాద్
నవరంగ్ - కర్నూలు
భాస్కర్ - కడప
ప్రతాప్ - తిరుపతి

త్వరలో:
నీలం - అనంతపూరు

నేడే
ఉదయం ఆటతో విడుదల

హైదరాబాద్	...	బసంత్ & రీగల్
సికింద్రాబాద్	...	రాజేశ్వర్
నిజామాబాద్	...	అశోక్

2 వ వారం

ప్రసాద్ ఆర్ట్స పిక్చర్స్ వారి
ఆదర్శ కుటుంబం

నిర్మాత:
ఎ.వి.సుబ్బారావు
కథ, దర్శకత్వం:
కె. ప్రత్యగాత్మ

నవయుగ



నేడు హైదరాబాదు - బసంత్ టాకీస్‌లో ప్రారంభపు ఉదయం ఆటకు వచ్చే వసూలు ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితుల సహాయార్థం ఇవ్వబడును.

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY!
★ ★
Regd. No. H-4


అన్నదాత
వ్యవసాయదారుల సచిత్ర మాస పత్రిక
ఏడాదికి రు 12 లు పోస్టేజి ఉచితం
నేడే చందాదారులుగా చేరండి!
4-1-839 అబిద్ సెంటర్, హైదరాబాద్-1
ఫోన్: 46626
అన్నదాత

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 162 విజయవాడ 14-6-1969 శనివారం 6 పేజీలు: 12 పైసలు

NURJEHAN SCENTS COMPANY
అమోఘ పరిమళ సృష్టి

నూర్జహాన్
సెంట్స్, హెయిరాయిల్స్ & బ్రిలియన్‌టైన్
నూర్జహాన్ సెంట్స్ కంపెనీ, పిఠాపురం

స్థానిక సంస్థలతో సహా ప్రభుత్వోద్యోగుల వేతనాలు హెచ్చింపు

2.5 లక్షల మంది రాష్ట్ర సిబ్బందికి ప్రయోజనం; ప్రభుత్వానికి అదనంగా రు. 5.50 కోట్లు వ్యయం

కొత్త స్కేళ్ళు మార్చి 19నుండి అమలు: ఎం.టి. రాజు ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 13— ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిన్నరాత్రి ఇక్కడ సమావేశమై ఉద్యోగులకు కొత్తవేతనాల స్కేళ్ళను మంజూరు చేసింది.

సవరించిన ఈ వేతనాల స్కేళ్ల మూలంగా స్థానిక సంస్థల ఉద్యోగులకే కాక 2.5 లక్షలమంది ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వానికి అదనంగా రు. 5.50 కోట్ల వ్యయం కాగలదు.

చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎం.టి. రాజా ఈ విషయం నేడిక్కడ ప్రకటించారు. సవరించిన స్కేళ్ళు తెలుగు సంవత్సరాది నుండి—అనగా 1969 మార్చి 19 నుండి అమలులోనికి రాగలవని ఆయన చెప్పారు.

ఆఫీసర్ల కమిటీ ప్రతిపాదనలు

ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నాయకత్వాన ఏర్పడిన ఆఫీసర్ల కమిటీ ప్రతిపాదనల ప్రాతిపదికపై వేతనాల స్కేళ్ళ సవరింపు జరిగింది. వివిధ తరగతుల ప్రభుత్వోద్యోగుల, స్థానిక సంస్థల ఉద్యోగుల వేతనాల స్కేళ్ళు, అలవెన్సులు పరిశీలించడానికై ఏకసభ్య వేతన నిర్ణాయక సంఘం (జస్టిస్ శ్రీ ఎన్.డి. కృష్ణారావు) సిఫార్సులను— పరిశీలించే నిమిత్తం ఈ ఆఫీసర్ల కమిటీ ఏర్పాటు అయింది. కమిషన్ 1965లో నియమించబడినది. అది తన నివేదికను 1967 ఆఖరున అందజేసింది.

ఉదారమైన వేతనాలు

పేకమిషన్ ప్రతిపాదించిన వేతనాల స్కేళ్ళతోపోల్చి చూస్తే సవరించబడిన స్కేళ్ళు ఉదారంగా ఉండడం ప్రభుత్వ నిర్ణయంలోని విశిష్ట లక్షణమని చెప్ప వచ్చు. ఇది ఆఫీసర్ల కమిటీ సిఫార్సు చేసింది. ఫలితంగా వర్గీకరణను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్కేళ్ళను ఉదార దృష్టితో సవరించడం జరిగింది.

"ఎఫిషెన్సీ బార్" ప్రవేశపెట్టడానికై పే కమిషన్ చేసిన సిఫార్సును మంత్రివర్గం అంగీకరించక పోవడం ఒక ముఖ్యమైన అంశంగా పేర్కొన వచ్చు.

సెలెక్షన్ గ్రేడ్ పదవులు

సామర్థ్యానికి (ఎఫిషెన్సీ) ప్రోత్సాహకరంగా ప్రతి కేటగిరీలోనూ సెలక్షన్ గ్రేడ్ పదవులు మంజూరు చేయబడినాయి. (ఆ కేటగిరీలోని మొత్తం పదవులలో 15 శాతంవరకు) రు 700 మొదలు రు. 1100 వరకు సవరించబడిన వేతన స్కేళ్ళు కల వారందరికీ ఈ సెలక్షన్ గ్రేడ్ పదవుల మంజూరువర్తించ గలదు.

ఇంటి అద్దె అలవెన్సు

ప్రస్తుతం ఉన్న కంపెన్సేటరీ అలవెన్సుకు బదులుగా, నెలకు రు 320 లు వేతనం పుచ్చుకునే ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ రేట్ల ప్రకారం ఇంటి అద్దె అలవెన్సు మంజూరు చేయబడినదని శ్రీ ఎం. టి రాజు ప్రకటించారు కరువు భత్యంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగుల రేట్ల ప్రకారం పెన్షన్, గ్రాట్యుయిటీ మదింపు కట్టే సందర్భాలలో వేతనంగా (డియర్‌నెస్ పే) పరిగణించడం జరుగుతుంది. ఈమొత్తం 66.66 శాతంమొదలు 100 శాతంవరకూ ఉంటుంది. ఈ సదుపాయం 1969 ఏప్రిల్ 1 నుంచి అమలులోనికి రాగలదు.

ఇప్పుడున్న రోజువారీ అలవెన్సు, నిర్ణీత ప్రయాణపు అలవెన్సురేట్లు 33.33 శాతానికి పెంచినట్లు చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం. టి. రాజు తెలియజేశారు.

ఇప్పుడున్న వేతనాల స్కేలులో ఉద్యోగికి వస్తున్న జీతంకంటె సవరించబడిన స్కేలులో, హెచ్చు వేతనం వచ్చే దశలో ఉద్యోగి వేతనం నిర్ణయించబడుతుంది.

దీనికి ప్రస్తుతం ఉన్న గ్రేడులో అయిదు లేక అంతకంటె ఎక్కువ సర్వీసుకు ఒక ఇంక్రిమెంటు 'వెయిటేజి'గా కలపడం జరుగుతుంది.

కొఠారికమిషన్ సిఫార్సులు

కొఠారి కమిషన్ సిఫార్సుల దృష్ట్యా ఉపాధ్యాయుల వేతనాల సవరింపు సమస్య ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు.

ప్రస్తుతం ఉన్న వేతనాల స్కేళ్ళ సంఖ్య అనగా 142 ను పేకమిషన్ సిఫార్సు ప్రకారం 26 గా వర్గీకరించబడింది.

కొన్ని ముఖ్య వివరాలు

హైదరాబాద్, జూన్ 13: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ప్రభుత్వోద్యోగుల వేతనాల ముఖ్యాంశాలు ఇవి: బ్రాకెట్లలో కమిషన్ సిఫార్సు చేసిన వేతనం వుంది. ప్రస్తుతం రు 50—1—59—2—65 స్కేలులో వున్న ప్యూన్‌కు రు 60—2—80—3— 95 లభిస్తుంది. (కమిషన్ సిఫార్సు చేసింది రు 50—1—59— ఇ.బి. 2—75)

లోయర్ డివిజన్ గుమాస్తాల వేతనం రు. 80—4—100—5—150 కాగా వారికి ఇక రు. 90— 4—130—6—160 లభిస్తుంది. (కమిషన్ రు. 80—4—120 ఇ.బి — 6—150 అని సిఫార్సు చేసింది.

రు. 125—5—155— 7½—200— స్కేలులోగల అప్పర్ డివిజన్ గుమాస్తాలకు రు. 140— 9—230—10— 280 లభిస్తుంది. (కమిషన్125—8 —205—ఇ.బి—9— 250 అని సిఫార్సుచేసింది).

రు 220— 10- 320 స్కేలు గల డిప్యూటీ తాసిల్దార్‌కురు. 250 - 15- 400- 20- 500 లభిస్తుంది. (కమిషన్ సూచించినస్కేలు రు. 225- 14- 365- 17 —450).

రు. 250—15 — 400 ల స్కేలు గల జూనియర్ ఇంజనీర్‌కు రు. 300—20— 600 లు లభిస్తుంది (కమిషన్ సూచించిన వేతనం రు. 250—15— 400—ఇ.బి —20—500)

రు. 250—15—310 —20—450 స్కేలులో గల పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు రు 300—20—600 లవేతనం లభిస్తుంది. (కమిషన్ రు. 250- 15- 400—ఇ.బి- 20- 500 అని సిఫార్సుచేసింది.

ఇంటి అద్దె అలవెన్సు విషయంలో జంట నగరాలలో రు. 6 నష్ట పరిహారం అలవెన్సు లభించేరు. 75 లోపు ఉద్యోగికి ఇక రు. 15 లు ఇంటి అద్దె అలవెన్సు లభిస్తుంది.

జంట నగరాలలోని ఈ అలవెన్సు రేట్లే విశాఖలో ఉద్యోగులకుకూడా వర్తిస్తాయి.

పూర్తి వివరాలు: 3 వ పేజీలో

వేతనాల సవరణ పట్ల సిబ్బంది నాయకుల హర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 13: రాష్ట్ర చరిత్రలో అత్యంత క్లిష్ట సమయంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం గైకొన్న నిర్ణయంపట్ల ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.ఓ. సంఘాధ్యక్షుడు శ్రీ ఎ. శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘాధ్యక్షుడు శ్రీ వి. భద్రయ్య నేడు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా వున్నప్పటికీ వేతనాల సవరణ ప్రతిపాదనను పరిశీలించినందుకు అధికారులకమిటీని వారు అభినందించారు

'వెయిటేజి' వంటి తదితర సమస్యలను చర్చించడానికి ఈకమిటీకి అధికారం ఇవ్వవలసిందని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ పని జరుగకుంటే వేతనాల సవరణ వల్ల ప్రయోజనం వుండదని వారు అన్నారు.

అయితే ప్రభుత్వం గైకొన్న నిర్ణయం లోగడ ఆఫీసర్స్ కమిటీ ఆమోదించిన సూచనలకు అనుగుణంగాలేని, ఫలితం నిరాశ జనకంగా వుందని వారొక ప్రకటనలో అన్నారు.

నాన్ గెజిటెడ్ ఉద్యోగులలో అధిక సంఖ్యాకులైన అటెండర్లు, లోయర్‌డివిజన్ గుమాస్తాలు, టైపిస్టులకు తగిన న్యాయం చేకూరలేదని, స్టెనోలు, సూపరింటెండెంట్లు తదితర తరగతుల ఉద్యోగులపై తగినంత దృష్టి మళ్ళించ లేదని వారు అన్నారు.

అన్నిటికంటె 'వెయిటేజి' విషయంలో నిర్ణయం అతినిరాశాజనకంగా వుందని మహారాష్ట్రంలో వలె మూడు సంవత్సరాల సర్వీసుకు ఒక ఇంక్రిమెంటు ఇవ్వాలని తాము సూచించామని, కాని ప్రభుత్వం ఐదేళ్ళ సర్వీసుకు ఒకఇంక్రిమెంటు చొప్పున మంజూరు చేసిందని, ఏడాదేళ్ళ సర్వీసుగల క్లర్కుని జీతం కొత్తగా చేరిన క్లర్క్ జీతంకటే అవుతుందని, ఇదిదీరకాలం అనుభవంగల ఉద్యోగులలో నిరాశకు దారి తీయగలదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంటి అద్దె అలవెన్సు విషయంలో కేంద్రం పధకాన్ని ఆమోదించినందుకు వారు హర్షం వ్యక్తంచేస్తూ సిటీ అలవెన్సు విషయంలోకూడా కేంద్రం పధకాన్ని ఎందుకు ఆమోదించలేదో తెలియడం లేదన్నారు.

ప్రయాణభత్యం నిబంధనలను కూడా సవరించినా, ఇపుడు పెంచినమొత్తం పెరిగిన ప్రయాణపు ఖర్చులలో దాదాపు సమానమైందని వారు అన్నారు

"ప్రభుత్వ నిర్ణయంలో ఎన్ని లోపాలున్నా రాష్ట్ర చరిత్రలో అత్యంత క్లిష్ట ఘట్టంలో ఇట్టి నిర్ణయం గైకొనడంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

నక్సలైటుల అణచివేతకు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సమైక్యకృషి

హైదరాబాద్, జూన్ 13. నక్సలైటుల దురాగతాలను అణచివేయడానికి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకునే చర్యలను సమన్వయపర్చడానికి గూర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, ఒరిస్సా ఉపముఖ్యమంత్రి శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్ లు గురువారంనాడు ఇక్కడ చర్చించారు.

ఈ విషయమై ఈనెల విశాఖలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల సమావేశం జరుగవచ్చు

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ ఎం టి రాజా, పోలీసు ఇన్‌స్పెక్టరుజనరల్ శ్రీ ఆత్మజయరామ్ ఒరిస్సా హోంకార్యదర్శి శ్రీ బి. బి. రథ్ ఈచర్చలలో పాల్గొన్నారు.

తగిన సమయంలో సక్రమ నిర్ణయాలు

కొండా లక్ష్మణ్ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 13· సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొనకుండావుండే తమ ఆచారాన్ని కేంద్రప్రభుత్వం కొనసాగించే పక్షంలో తెలంగాణాలోనే కాకుండా, యావద్భారతంలోను పరిస్థితి మరీ విషమిస్తుందని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ నేడు కేంద్రాన్ని హెచ్చరించారు.

ప్రజల కోరికను మన్నించడంలో కేంద్రం జరిపిన జాగువల్ల ఈ పరకే తెలంగాణాలో ఎంతో నష్టం వాటిల్లింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తక్కువగా మరియే ఇతర పరిష్కారాన్ని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రజలు అంగీకరించరన్నారు.

ప్రస్తుత మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ నిరశన దీక్షలో వున్న డాక్టర్ రాజబహదూర్‌గౌర్‌ను దీక్ష విరమించ వలసిందిగా శ్రీ లక్ష్మణ్ కోరారు. ప్రజల దృష్టిని ఈ విషయంపై మళ్లించడంలో శ్రీ గౌడ్ తన లక్ష్యాన్ని సాధించారని ఆయన అన్నారు. ఆందోళనలో చురుకుగా పాల్గొనడానికి డాక్టర్ గౌర్‌వంటి నాయకులు తెలంగాణా ఉద్యమానికి అవసరమని ఆయన అన్నారు.



ఇంటర్ చేంజిబుల్
గ్లాస్ వాన్
హైపోడెర్మిక్ సిరెంజి
ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి జరుగుతున్నది.
హిందూస్థాన్ సిరింజెస్ (పి) లి.,
44 ఇండస్ట్రియల్ ఏరియా, ఫరిదాబాద్ హర్యానా

ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం వాయిదా

న్యూఢిల్లీ, జూన్ 13·ఈరోజు సాయంత్రం ఇక్కడికి రావలసివున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలియ వచ్చింది.

తాను ఈరోజు హైదరాబాద్‌ను వదిలి రాలేనని శ్రీ బ్రహ్మానందరెడ్డి టెలిఫోనులో ప్రధాని, దేశీయాంగమంత్రికి వివరించి చెప్పారు.

ముఖ్యమంత్రి వచ్చే వారంలో ఢిల్లీకివస్తారని భావిస్తున్నారు. ఈ నెల 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరవుతారు.

రైవస్ కాల్వకు నీరు

విజయవాడ, జూన్ 13: నేటి ఉదయం రైవస్‌కాల్వకు 11 వందల క్యూసెక్కుల నీరు వదిలారు.

'ప్రత్యేకరాష్ట్రం వచ్చేవరకూ పోరాటంసాగించాలి'

మలక్‌పేటసభలో డాక్టర్ చెన్నారెడ్డి ప్రసంగం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 13: స్వతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధి అందించిన నినాదాలను చేపట్టవలసిందిగా తెలంగాణా ప్రజలకు తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు

మహాత్మా గాంధి "క్విట్ ఇండియా" నినాదాన్ని "విజయమో వీరస్వర్గమో" అన్న నినాదం అనుసరించినట్లుగానే, ఇప్పుడు "క్విట్ తెలంగాణా" నినాదాన్ని సాధించనైనా సాధించాలి లేక చావనైనా చావాలి అన్న నినాదం అనుసరించాలని ఆయన అన్నారు. నిన్న మలక్‌పేటలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణాన్ని గురించి ఆయన ప్రస్తావించి "ఆయన ముఖ్యమంత్రిగా తిరిగి రాకూడదు" అని శ్రీ చెన్నారెడ్డి అన్నారు.

ఈసభలో శ్రీ జి.వెంకటస్వామి (ఎం.పి.) శ్రీమతి సంగం లక్ష్మీబాయి (ఎం. పి.), శ్రీమతి బిల్‌గ్రామి, శ్రీ కె. ఆర్ ఆమోస్, శ్రీ మల్లికార్జున్, శ్రీ ఇ. వి. పద్మనాభన్, శ్రీ మదన్‌మోహన్‌లు ప్రసంగించారు.

తెలంగాణా విషయంపై ఢిల్లీ వార్తలపై అధైర్యపడవద్దని తెలంగాణా ప్రజలకు తెలంగాణా ప్రజాసమితి చైర్మన్ శ్రీ ఎం. శ్రీధరరెడ్డి నేడు విజ్ఞప్తి చేశారు.

తమ చర్యలవల్ల, పద్ధతులవల్ల ప్రతి చోటా కాంగ్రెస్ ప్రభుత్వాలు "సంఘవ్యతిరేకమైనవి" గనుక, 'ప్రజావ్యతిరేకమైనవి'గా బుజువైనవి, కొని వున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ధోరణిని ముందే ఊహించడం జరిగిందని ఆయన అన్నారు

"భారత ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని సమర్థిస్తే అందులో కొత్త ఏమీవుండదు. కాంగ్రెస్ వాదులెప్పుడూ వ్యక్తుల గురించి ఆందోళన చెందుతారే కాని ప్రజల గురించి చెందరు" అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి తన ప్రజావ్యతిరేక పద్ధతులు మానుకొని, పోలీసులను దుర్వినియోగం చేయడాన్ని ఆపివేయకపోయినట్లయితే, తమను తాను రక్షించుకోవడంలేదని ప్రజలకు [illegible] ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజలు చట్టాన్ని అనుసరించి వుండాలని ప్రభుత్వం కోరే పక్షంలో, ప్రభుత్వమే ముందుగా చట్టాన్ని అనుసరించి, ప్రజల స్వేచ్ఛ, "పోలీసు బూట్లు, తుపాకుల క్రింద ప్రజా వ్యతిరేక చట్టాలవల్ల ప్రభుత్వానికి లభించిన విస్తృతాధికారాల క్రింద కలిగిపోకుండా ఉండేటట్లుగా చూడాలని శ్రీ శ్రీధరరెడ్డి అన్నారు.

ఎస్. ఎస్. పి. నగరశాఖ చైర్మన్ శ్రీ సీతాల్‌సింగ్ అస్కారిని అరెస్టు చేయడాన్ని శ్రీ మాధవరెడ్డి విమర్శించి ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తన "గూండా రాజ్యాన్ని" కొనసాగిస్తోందని, ప్రజలను చికాకు పెట్టి లేనిపోని నేరాలపై వారిని అరెస్టు చేస్తున్నదని, దీనికంతకు బాధ్యులైన వారిని త్వరలోనే ప్రజల న్యాయస్థానంలో హింసించడం జరుగుతుందని" శ్రీ మాధవరెడ్డి హెచ్చరించారు

తెలంగాణా ఆందోళన కారులపై పోలీసులు "దురాగతాలు" జరుపుతున్నారని తమ తమ పోలీసు దళాలను ఇక్కడినుంచి ఉపసంహరించుకోవలసిందిగా కోరుతూ తాము పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వ్రాశామని శ్రీ చెన్నారెడ్డి నిన్నటి సభలో అన్నారు.

ఈనెల 19 న ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించే విషయంపై వత్తిడి తీసుకురాగలదని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

డాక్టర్ చెన్నారెడ్డి వర్గంలో చీలిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 13·తెలంగాణా ప్రజా సమితిలోనుంచి చీలికవచ్చి, "తెలంగాణా ప్రజాసంఘం" అనే కొత్త రాజకీయ పార్టీ రూపొందడానికి దారితీసింది.

తెలంగాణా ప్రజాసమితిలోని డాక్టర్ చెన్నారెడ్డి వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు శ్రీ జి.సి.సక్సేనా, శ్రీ జగన్మోహన రెడ్డి ఈ కొత్తపార్టీని స్థాపించారు.

తెలంగాణా ఉద్యమంలో ఆలస్యంగా ప్రవేశించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవసానదశలో వున్న కాంగ్రెస్‌కు "ప్రాణవాయువు" నివ్వ దానికి ఆందోళనమనుమార్గాలను ప్రయత్నించారని కొత్త పార్టీ స్థాపకులన్నారు

ఉద్యమం సామూహికమైపట్టిందని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నట్టిదికాదని వారన్నారు. భవిష్యత్తులో ఏర్పడే తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని శ్రీ కొండాలక్ష్మణ్ చేసిన వ్యాఖ్యపట్ల వారు తమ అభ్యంతరాన్ని తెలిపారు. కేంద్రంకూడా ఈ సమస్యను కాంగ్రెస్‌కు చెందిన సమస్యగానే భావిస్తున్నందుకు వారు తమ విచారాన్ని వ్యక్తపరిచారు.

సచివాలయం ముందు 12మందిసత్యాగ్రహం

హైదరాబాద్, జూన్ 13: సచివాలయం ముందర శ్రీ జి. నారాయణరావు(అడ్వొకేటు) మరొక 11 మంది సత్యాగ్రహం జరిపారు

దాదాపు 75 నిమిషాలకు పైగా వారు నినాదాలు చేశారు కాని పోలీసులు జోక్యం చేసుకోలేదు.

ప్రదర్శకులు వాహనాలను ఆపివేశారు; రోడ్డుపైన వెళ్ళేవారిని "జై తెలంగాణా" అనే నినాదాన్ని ఇవ్వ వలసిందిగా వారు కోరారు.

కొంతసేపయిన తర్వాత పోలీసులు ప్రదర్శకులకు ఒక వాహనాన్ని ఇవ్వగా వారు అందులోకి ఎక్కారు. పోలీసు వాన్ వారిని కొంతదూరం తీసుకువెళ్ళి అక్కడ వదిలివేసింది.

తెలంగాణా సమస్యపై 19న వర్కింగ్‌కమిటీ పరిశీలన

కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఆహ్వానం: ప్రధాని, హోంమంత్రి సమాలోచనలు

న్యూఢిల్లీ, జూన్ 13: జూన్ 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సమావేశానికి ఎజెండాలో గల ముఖ్యమైన సమస్యల దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించారు ఈ సమావేశం తెలంగాణాలో వేర్పాటు దోరణుల గురించి, పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ గురించి చర్చిస్తుంది. తెలంగాణా సమస్య గురించి ప్రధాని, హోంమంత్రి నేడు తిరిగి చర్చించారు.

కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మినహా ఇతర వారందరూ సభ్యులే ఈ సమావేశానికి సభ్యులందరినీ ఆహ్వానించడమైనట్లు చూస్తే ఇది చర్చించవలసిన సమస్యల ప్రాధాన్యత గోచరిస్తుంది.

ఇదిలావుండగా నేటిసాయంత్రం ఇక్కడకు రావలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వచ్చే వారంలో ఇక్కడకు వస్తారు.

ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి, హోం మంత్రి శ్రీ చవన్‌లు నేడు తిరిగి తెలంగాణా సమస్యపై చర్చలు జరిపారు

రాయలసీమ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులలో ఒకరైన శ్రీ పి. వెంకటసుబ్బయ్య నేటి మధ్యాహ్నం ప్రధానిని, హోం మంత్రిని కూడా కలుసుకుని తెలంగాణా సమస్యా పరిష్కారానికి కేంద్రం చూపే మార్గం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆతృతను వ్యక్తం చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య కూడా నేడు గత రెండురోజులలో రెండవసారిగా ప్రధానిని కలుసుకొని చర్చలు జరిపారు.

సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జె బి. ముత్యాలరావు హోంమంత్రి శ్రీ చవన్‌ను కలుసుకొని, పరిస్థితి మరీ విషమించకముందే తెలంగాణా సమస్యా పరిష్కారానికి త్వరలో ఒకమార్గాన్ని కనుగొన వలసిందిగా కోరినట్లు తెలుస్తున్నది.

ఇదిలావుండగా తమ సంస్థను గుర్తించవలసిందని కోరుతూ తిరుగుబాటు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌నుంచి, ఆ అభ్యర్థనను [illegible] ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు కార్యాలయానికి రెండు లేఖలు వచ్చాయి.

ఈ రెండు లేఖలను కూడా వర్కింగ్ కమిటీ పరిశీలిస్తుంది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడిక్కడకు రానందున మొదట భావించినట్లుగ తెలంగాణా సమస్య గురించి కేంద్ర మంత్రివర్గం ఎట్టి ఇష్టాగోష్టి చర్చలూ జరుపలేదు

నేడు కేంద్ర నాయకులను కలుసుకున్న రాష్ట్రానికి చెందిన కేంద్రంలోని మంత్రులు తెలంగాణా సమస్య, ముఖ్యమంత్రి పదవి విషయంలో ఒక నిర్ణయానికి రావడం జాప్యం తగదని విన్నవించారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి సమస్యలను మరింత క్లిష్టం చేయగలదని వారు చెప్పినట్లు తెలుస్తున్నది

అయితే కాంగ్రెస్ కార్యవర్గం జూన్ 19 న సమావేశం అయ్యేవరకూ ఏ విషయం కూడా సూచనప్రాయంగానైనా తేలకపోవచ్చు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి పిమ్మట ఆ పదవిలోకి ఎవరు వస్తారన్న వూహాగానాలు కూడా కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తున్నా. ఈ సందర్భంగా కొందరిపేర్లు విన వస్తున్నాయి.

ఆంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులు కొందరు శ్రీ బ్రహ్మానందరెడ్డి పదవినుంచి వైదొలగడానికే నిర్ణయించుకునే పక్షంలో ఆ పదవి ప్రజాభిమానాన్ని చూరగొన్న శ్రీ వావిలాల రామచంద్రారెడ్డికిగాని, లేక ఆంధ్ర ప్రాంతానికి చెందినా ఎంతోకాలంనుంచి తెలంగాణాలో స్థిరపడిపోయిన రెవెన్యూ మంత్రి శ్రీ వి. బి రాజుకుగాని దక్కవచ్చునని భావిస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తున్నది.



ఎస్క్వైర్
ఫిల్టరు-టిప్ సిగరెట్లు
గోల్డెన్ టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-56
భారతదేశమందు ఇట్టి పరిశ్రమల్లో పెద్ద స్వదేశీయ సంస్థ
GT (E-10)-3 TEL
Greens' Advtg.

ఉత్తరప్రదేశ్ పి. సి. సి. అధ్యక్ష పదవి

రాజీనామా చేయాలని త్రిపాఠీ నిర్ణయం

లక్నో, జూన్ 13:— ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కమలాపతి త్రిపాఠీ తాను పి. సి. సి. అధ్యక్ష పదవికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నేడు ప్రకటించారు.

శ్రీ త్రిపాఠీ హడావుడిగా పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేశారు. అయితే, ఆయన ఇకముందు కూడా ఉపముఖ్యమంత్రిగా ఉండగలరు.

పి. సి. సి. కార్యవర్గ సమావేశం జూన్ 10, 11 తేదీలలో జరిగింది. తను నిర్వహిస్తున్న రెండు పదవులలో ఏ పదవికి రాజీనామా చేయ దలచినదీ ఒక వారం రోజులలోగా ప్రకటిస్తానని శ్రీ త్రిపాఠీ ఆసమావేశంలోనే వెల్లడించడం జరిగింది.

శ్రీ త్రిపాఠీ నిన్నరాత్రి ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తాతోను, ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. బి. బహుగుణతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు.

శ్రీ త్రిపాఠీ మొదట 1964 లో మూడు వోట్ల తేడాతో శ్రీ సి. బి. గుప్తాను వోడించి పి. సి. సి. కి ఎన్నిక అయినారు. 1968 లో తిరిగి ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నుకోబడారు.

శ్రీ త్రిపాఠీ రాజీనామా నిర్ణయం వలన జూన్ 17, 18 తేదీలలో ఇక్కడ జరిగే పి. సి. సి. సర్వసభ్య సమావేశం కొత్త అధ్యక్షుని ఎన్నుకోవలసి ఉంటుంది.

కొత్త అధ్యక్షుని ఎన్నిక విషయంలో అందరికీ ఆమోదయోగ్యమగు అభ్యర్థిని నిర్ణయించడానికి తాను, శ్రీ గుప్తా కృషిచేస్తున్నామని శ్రీ త్రిపాఠీ తెలియజేశారు.

బీహార్ అసెంబ్లీలో రభస

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

పాట్నా, జూన్ 13: పరిపాలన ముఖ్యమంత్రి శ్రీ హరిహరసింగ్ వశంలోలేదని ఆరోపిస్తూ ఆయన పదవికి రాజీనామా చేయాలని విన్న బీహార్ అసెంబ్లీలో కమ్యూనిస్టు సభ్యుడు మాజీ మంత్రి శ్రీ చంద్రశేఖర్ సింగ్ పట్టు బట్టడంతో అసెంబ్లీలో పెద్ద గందరగోళం బయలుదేరింది.

గొడవ మితిమీరి పోయినందున స్పీకర్ శ్రీ రామనారాయణ మండల్ మధ్యాహ్నం భోజన సమయానికి ముందే 15 నిముషాలు సమావేశాన్ని వాయిదా వేయవలసి వచ్చింది.

ప్రభుత్వ సభ్యులకూ ప్రతిపక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు తర్జన భర్జనలు జరిగాయి. ఎస్. ఎస్. పి. సభ్యుడు శ్రీ విశ్వనాథ్ మోడీ కూడా ఒక సీసాలో మురికి నీళ్ళు తెచ్చి స్పీకర్‌కు ఇచ్చారు. ఇలాంటి నీరే హజారీబాగ్ జిల్లాలోని గోమియా పట్టణంలో ప్రజలకు సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

88 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉండగా ప్రభుత్వంనుండి 8 ప్రశ్నలకు మాత్రమే జవాబులు వచ్చాయి అని స్పీకర్ వెల్లడించడంతో మొదట రభస బయలు దేరింది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కమ్యూనిస్టు సభ్యులు శ్రీ చంద్రశేఖర సింగ్ కోరారు.

సభ్యులమధ్య చెలరేగిన వాదోపవాదాలలో అరుపులు, కేకలు వినిపించాయి. ఎవరేమి చెపుతున్నదీ పత్రికల వారికి వినిపించ లేదు.

హరిజన పదప్రయోగంపై అభ్యంతరం

న్యూఢిల్లీ, జూన్ 12: 'హరిజన్' అనే పదం ఉపయోగించటం వెంటనే ఆపివేయాలని ఇటీవల ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఫ్రంట్ సంస్థల మహాసభ సూచించింది. 'సమాజంలో వీరు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వారు' అని ఈ పదం సూచిస్తుందని ఈ మహాసభ అభిప్రాయపడింది.

ప్రభుత్వోద్యోగాల దరఖాస్తులలోను రాబోయే జనాభాలెక్కల సేకరణలోను కులం ప్రసక్తి అసలు ఉండరాదని ఈ మహాసభ వారి ఉపసంఘం ప్రభుత్వాన్ని కోరింది.

అస్పృశ్యత ఎక్కువగాగల గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు పాదయాత్రలు జరపాలని, కేవలం ఇతరులకు బోధించటమే కాక మహిళలు తమ ప్రవర్తన, అలవాట్లలో అస్పృశ్యతా వ్యతిరేక పద్ధతులను ఆచరించి చూపాలని ఈ ఉపసంఘం తీర్మానించింది.

హైబ్రిడ్ సద్ద విత్తనాలు

గ్యారంటీ సరుకు

రెండు కేజీలు సంచితో సహా రు. 11—00

ఎల్. మాధవరెడ్డి, (పి. ఒ.) మదనపల్లి, చిత్తూరు జిల్లా.

జామారబ్

శక్తివంతమైనది & చవకైనది



రాధ నివారిణి

వెంటనే పొందండి

శ్రీ సౌమ్యనామ సంవత్సర

జ్యేష్ఠ, బహుళ అమావాస్య

1969, జూన్ 14 శనివారం

బహుళ అమావాస్య తె. 3—23

రోహిణి ప 2—14 వరకు

వర్జ్యం ఉ 5—32 మొ 7—6కు

రా. 7—56 మొ 9—42 వరకు

పూర్ణయోగి శరీరధారణ

అభివ్యక్తివి పూర్ణయోగి నిష్ప్రయోజనముగా భావించడు. కావుననే దానిని విస్పష్టంగా మలచుకోడానికి ప్రయత్నిస్తాడు. ప్రదీప్తమైన ఇచ్ఛతో, శరీరాన్ని తన ఇచ్ఛ వచ్చినంతకాలం ఉంచుకుంటాడు. లేద, అదే ఇచ్ఛతో, దానిని వదలివేసి మరొక శరీరాన్ని గ్రహిస్తాడు. కాను సంకులము, రుజాయుక్తమునైన శరీరము నాతడు ఇచ్చగింపడు. — శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1969 జూన్ 14 శనివారం

పశ్చిమాసియా వ్యవహారం

పశ్చిమ ఆసియాలో శాంతిస్థాపనకు, ఇస్రేల్—అరబ్ రాజ్యాల తగాదాకు శాశ్వత పరిష్కార సాధనకు దాదాపు రెండు సంవత్సరాలుగా అనేక స్థాయిలలో ప్రయత్నాలు జరుగుతూ వున్నవి. పరిస్థితులలో మార్పు మాత్రం కన్పించటం లేదు. భద్రతామండలి ప్రమేయం వల్ల "యుద్ధవిరమణ" జరిగినా "కాల్పుల విరమణ" మాత్రం జరగలేదు. ఏదో ప్రమాణంలో సంఘర్షణలు సాగుతూనే వున్నవి. తిరిగి ఎప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించవలసి వుంటుందోనని అరబ్ దేశాలు, ఇస్రేల్ కూడా సన్నాహాలు చేస్తూనే వున్నవి.

ఇటీవల అగ్రరాజ్య ప్రతినిధులు పశ్చిమ ఆసియాలో రాజకీయ పరిష్కారం సాధించడానికి దౌత్యస్థాయిలో జరిపిన సంప్రతింపులు ఫలితంగా రూపొందిన పథకం పై నాలుగు అగ్రరాజ్యాలకూ అంగీకారం కుదిరినందువల్ల ఇస్రేల్—అరబ్ రాజ్యాలు ఆ పథకాన్నిఅంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు కన్పించినది. అమెరికా, రష్యాల వైఖరిలో వచ్చిన మార్పు ఇస్రేల్, అరబ్ రాజ్యాలలో కూడా ప్రతిబింబించితే అగ్రరాజ్య చతుష్టయం కృషి ఫలించేది.

సంయుక్త అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు నాసర్, సమస్యా పరిష్కారానికి ఇతరత్రా అవకాశాలు కప్పిపుచ్చినట్లుండి, కఠిన వైఖరిని ప్రదర్శించడంవల్ల అగ్రరాజ్యాల ప్రయత్నాలలో ప్రతిష్టంభనం ఏర్పడింది. ఇస్రేల్ అగ్రరాజ్యాల ప్రతిపాదనలను పూర్తిగా అంగీకరించక పోయినా, తిరస్కరించనందువల్ల అగ్రరాజ్యా లింకా ప్రయత్నించడానికి వీలుకలిగింది. సోవియట్ విదేశాంగ మంత్రి ఆండ్రీ గ్రోమికో ఈవారం అకస్మాత్తుగా కైరోవెళ్లి సంయుక్త అరబ్ రిపబ్లిక్ నాయకులతో ప్రారంభించిన సమాలోచనలవల్ల కూడా నాసర్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కన్పించదు. అరబ్ రాజ్యాలు ఒక చారిత్రిక—సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతకాలం యుద్ధంచేసినా ఇస్రేల్‌ను నామరూపాలు లేకుండా చేయడం సాధ్యం కాదు. ఈవిషయం గ్రహించితే ఇతర సమస్యలపై సమాధానం సాధించడం సులభం.

మూడు సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో ఆక్రమించిన అరబ్ భూభాగాలనుంచి ఇస్రేల్ వైదొలగక తప్పదు. జెరూసెలెం ప్రతిపత్తి, సూయజ్ కాల్వపై అజ్మాయిషీలపై తృప్తికరమైన ఏర్పాట్లు జరిగి, భవిష్యత్తులో అరబ్ రాజ్యాలు తిరిగి యుద్ధాలను ప్రారంభించవనే విశ్వాసం కలిగినప్పుడు ఇస్రేల్ ఈ భూభాగాలనుంచి వైదొలగడానికి అంగీకరించవచ్చును. ద్వితీయ సంగ్రామానంతరం సోవియట్‌రష్యా పశ్చిమ సరిహద్దుల విషయంలో అప్పటి ప్రధానమంత్రి జోసెఫ్ స్టాలిన్ వెల్లడించిన భయాందోళనలే ఇప్పుడు ఇస్రేల్ నాయకులకు వున్నట్లు కన్పిస్తుంది. రష్యా — అమెరికా ప్రతినిధుల ద్విపక్ష చర్చలలో ఈ విషయం స్పష్టంగా వెల్లడి అయినది.

ఇస్రేల్ నాయకులకు గత అనుభవం బట్టి కలిగిన ఈ భయాందోళనలను తొలగించడం అవసరమే. అవి తొలగనంత వరకూ ఏ ప్రతిపాదనల మీదా అంగీకారం కుదరదు. ఇస్రేల్ — అరబ్ రాజ్యాల మధ్య ప్రబలిన అనుమానాలను తొలగించడానికి భద్రతా మండలిగాని, అగ్రరాజ్య చతుష్టయం గాని ప్రయత్నించలేదు. అగ్రరాజ్య చతుష్టయం ఆధ్వర్యాన ఇస్రేల్ — అరబ్ రాజ్యాధినేతల సమావేశాలను ఏర్పాటుచేస్తే, ముఖాముఖి చర్చల వల్ల కొంత ప్రయోజనం వుండవచ్చును. అరబ్ నాయకులతో ముఖాముఖి చర్చలకు ఇస్రేల్ నాయకులు ఎప్పుడూ సిద్ధంగానేవున్నారు. ఇస్రేల్ ప్రస్తుత ప్రధాని గోల్డామీర్ శాంతిసమాలోచనలకు కైరో వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. ఈమెకు పూర్వం ఇస్రేల్ ప్రధానిగావున్న లెవీ ఎష్కోల్ కూడా అరబ్ నాయకులతో ముఖాముఖి సంప్రతింపులకు సుముఖంగానే ఉన్నారు. పశ్చిమాసియాలో సుస్థిర శాంతిని సాధించడానికి అదిఒక్కటే మార్గంఅని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన తగాదాల పరిష్కారానికి కక్షిదారుల మధ్య సరాసరి, ముఖాముఖి సంప్రతింపులను ప్రోత్సహించిన అగ్రరాజ్యాలు పశ్చిమఆసియాలో ఆ విధానాన్ని అనుసరింపక పోవడానికి గల కారణాలు దురూహ్యం. ఈవారం సోవియట్ విదేశాంగ మంత్రి కైరోలో జరుపుతున్న సమాలోచనలు అరబ్ — ఇస్రేల్ దేశాల అధినేతల సమావేశానికి దోహదంచేస్తే పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు జరిగే ఇతర ప్రయత్నాలు సఫలం కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చును.

సరిహద్దుల సర్దుబాటు విషయంలోనే చిక్కులు ఏర్పడినట్లు కన్పిస్తున్నది. ఇస్రేల్‌కు అరబ్ రాజ్యాల ఉద్దేశ్యాలపై వున్న అనుమానాలు తొలగితేగాని ఈ సరిహద్దుల సర్దుబాటుపై అంగీకారం కుదరదు. అగ్రరాజ్యాలీ ప్రధాన విషయాన్ని గుర్తించనంత వరకూ ఏ ప్రయత్నమూ ఫలించదు.

ఎవరు బాధ్యులు ?

ప్రధాన మంత్రిగా జవహరలాల్ నెహ్రూ నాగార్జునసాగరు ప్రాజెక్టునకు శంకుస్థాపన చేస్తూ, నందికొండవద్ద లభించిన అపూర్వబౌద్ధ శిల్పకళా ఖండాలను ఆ ప్రాంతంలోనే పదిలపరచి, ఆధునిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టువల్ల నీట మునిగిపోయే బౌద్ధ ఆరామాలకు ప్రతిరూపాలను తయారుచేసి, నందికొండవద్ద నెలకొల్పే పురావస్తు ప్రదర్శన శాలలో వుంచాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయగలదని స్వర్గీయ జవహరలాల్ వాగ్దానం చేశారు.

పురావస్తు ప్రదర్శనశాల నిర్మాణం పూర్తి అయింది. నాగార్జున సాగర్‌ను ప్రసిద్ధ వినోద విజ్ఞాన యాత్రా కేంద్రంగా వృద్ధి చేయాలనే స్వప్నమేయమైన సంకల్పంతో నందికొండపై రెండు విశ్రాంతి భవనాలను నిర్మించడం కూడా జరిగింది. అంతే. ఇది అక్కడ ఏమి జరుగుతున్నదో, యాత్రికులకు అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అమరుతున్నవో లేదో విచారించిన వారు లేరు.

సగటున పక్షంరోజులకో మంత్రి నాగార్జున సాగర్‌ను సందర్శిస్తూనే వుంటారు. రాష్ట్రానికి వచ్చిన పెద్దలను నాగార్జున సాగర్‌ను చూడకుండా వెళ్లనివ్వదు రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వాయరును చూపడం, అక్కడ జరుగుతూవున్న పనిని చూపడం వెంటనే హైదరాబాదుకు తీసుకు వెళ్లడం ఇది నాగార్జునసాగర్ సందర్శన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏర్పాట్లు, నందికొండపై పురావస్తు ప్రదర్శన శాల వున్నదనీ, అక్కడ రెండవ శతాబ్దంనాటి ఆంధ్రుల సంస్కృతి, నాగరికత, శిల్ప ప్రావీణ్యం తెలిపే అపూర్వ కళాఖండాలున్నవనీ, రాష్ట్ర ప్రభుత్వమే మర్చిపోయినట్లు కన్పిస్తుంది. ప్రాజెక్టుమీద వున్న శ్రద్ధలో నూరో వంతుకూడా ఈ పురావస్తు ప్రదర్శనశాల అభివృద్ధిపై ప్రభుత్వానికి వున్నట్లు లేదు.

ఈ ప్రదర్శనశాల ఎంత అధ్వాన్నస్థితిలో వుందో, అక్కడ సౌకర్యాలు ఎంత అసంతృప్తికరంగా వున్నవో, అక్కడ ఏర్పాట్లు ఎంత లోపభూయిష్టంగా వున్నవో వివరించిన మా విలేఖరి నివేదికను శుక్రవారం సంచికలో ప్రచురించాము. అక్కడ పరిస్థితులు అసంతృప్తికరంగానేకాదు, అత్యంత అందోళనకరంగా వున్నట్లు ఈ నివేదిక వల్ల స్పష్టమవుతున్నది. అడుగునా తనమైన విలాసయాత్రా కేంద్రంగా అభివృద్ధి చెందవలసిన ఈ ప్రాంతం దుస్థితిపాలు కావడానికి బాధ్యులైన వారు ఎవరైనప్పటికిని వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి వుంటుంది. ఏ మంత్రిపాలన క్రింద ఇది వున్నప్పటికీని ఆ మంత్రి తనబాధ్యతను నిర్వర్తింపలేకపోయినందుకు కనీసం పశ్చాత్తాపం చెంది సమర్థులైన మరొకరికీ బాధ్యతను అప్పగింత పెట్టడం మంచిది.

ఈ నిర్లక్ష్యం క్షంతవ్యంకాదు. ఇప్పుడైనా ఈ లోపాలన్నింటినీ వెంటనే తొలగించి, యాత్రికులకు విషాదకేంద్రంగా గాక నిజమైన వినోద, విజ్ఞానకేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విశ్వసింపలేక ఆశిస్తున్నాము.

అక్రమప్రవేశకులపై కేసులు

అస్సాం నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

షిల్లాంగ్, జూన్ 13: దాదాపు 75 వేలమంది పాకిస్తానీ అక్రమ ప్రవేశకులపై విదేశీ ట్రిబ్యునల్స్‌లో ఉన్న కేసు లన్నింటినీ మామూలు కోర్టులకు బదలాయించాలని అస్సాం మంత్రివర్గం నిన్న నిర్ణయించింది.

కొత్తగా వచ్చే పాకిస్తానీ అక్రమ ప్రవేశకులను, ప్యాస్‌పోర్టుల కాలవ్యవధి ముగిసిన తరవాత కూడా అస్సాంలో ఉంటున్న పాకిస్తానీ జాతీయులను, తిరిగి తూర్పు పాకిస్తాన్‌లోకి పంపివేయాలని కూడా అస్సాం మంత్రివర్గం నిర్ణయం చేసింది.

పాకిస్తానీ అక్రమ ప్రవేశకులని చెప్పబడే వారి విషయంలో వారి అప్పీళ్లను విచారించి, కేసులను సత్వరం పరిష్కరించే నిమిత్తం 1964 లో ఏర్పాటుచేసిన 8 విదేశీ ట్రిబ్యునల్సును క్రమేపీ ఎత్తివేయాలన్న సంకల్పంతోనే అస్సాం మంత్రివర్గం ఇట్టి నిర్ణయం గైకొన్నది.

నిన్న ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ బి. పి. చాలిహా అధ్యక్షత వహించారు.

'ప్రత్యేక తెలంగాణా ఆందోళన అర్థరహితం'

శ్రీ సి. బాలిరెడ్డి వివరణ

బెంగుళూరు, జూన్ 13: ప్రత్యేక తెలంగాణా కోసం జరుపుతున్న ఆందోళన ఉన్మాదంతో కూడిన, అర్థరహితమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. బాలిరెడ్డి నేడిక్కడ అభిభాషించారు.

ఆయన ఒక ప్రకటన చేస్తూ ఇపుడు తెలంగాణా ప్రాంతంగా పిలువబడుతున్న ఐదు తెలంగాణా జిల్లాలు కూడా ఒకప్పుడు నిజాం రాష్ట్రంలోనే వున్నవని, రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైనా హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని అన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికిగాను, ఆ కారణంగా ప్రతి ప్రాంతం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం ఆత్మహత్యా సదృశమని శ్రీ బాలిరెడ్డి అన్నారు.

కయిరోలో శ్రీ గ్రోమికో చర్చలు విఫలం

పశ్చిమాసియా సమస్యపై సంభాషణల కొనసాగింపునకు మాస్కో ప్రయాణం వాయిదా

కయిరో, జూన్ 13

పశ్చిమాసియా సమస్యా పరిష్కారానికి అరబ్ నాయకులతో రెండురోజుల చర్చలకై ఇక్కడకు వచ్చిన సోవియట్ విదేశాంగ మంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికో ప్రయత్నాలు విఫలమైనందున, చర్చలను కొనసాగించడానికి వీలుగా ఆయన నేటి తన మాస్కో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

పశ్చిమాసియా సమస్యా పరిష్కారాన్ని అమెరికా పథకాన్ని అమలు జరపడానికి శ్రీ గ్రోమికో చేసిన ప్రయత్నం విఫలమైందని ఉన్నత దౌత్యవర్గాలద్వారా తెలిసింది.

శ్రీ గ్రోమికో నిన్న ప్రెసిడెంట్ నాసర్‌ను, విదేశాంగమంత్రి శ్రీ రియాద్‌ను కూడా కలుసుకున్నా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇస్రేల్‌పూర్తిగా వైదొలగాలన్న ఈజిప్టు దృఢవైఖరిలో ఎట్టిమార్పు లేదు.

శ్రీ గ్రోమికో గతరాత్రి శ్రీ రియాద్‌తో రెండున్నర గంటలసేపు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆచర్చల అనంతరం ఈజిప్టు విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ భద్రతాసంఘం 1967 నవంబరు 22 న ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా లేని ఎట్టి పరిష్కారమార్గం ఈజిప్టుకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

భద్రతాసంఘం విధించిన సూత్రాలకే ఈజిప్టు కట్టుబడివుంటుందని. వాటిలో మొదటిది 1967 జూన్ యుద్ధంలో ఆక్రమించుకున్న ప్రాంతాలనుంచి ఇస్రేల్ వైదొలగడమని భేటయన అన్నారు.

భద్రతాసంఘం తీర్మానానికి అనుగుణంగా లేని ఏ పరిష్కారమార్గం తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.

ఈజిప్టు విదేశాంగమంత్రి శ్రీ రియాద్ మాట్లాడుతూ తాము శ్రీ గ్రోమికోతో, న్యూయార్క్‌లో జరిగిన నాలుగు అగ్రరాజ్యాల చర్చలు వాషింగ్టన్‌లో జరిగిన అమెరికా—రష్యాల చర్చాపరిణామాల గురించి చర్చించామని అన్నారు.

వాషింగ్టన్‌లో జరిగిన అమెరికా రష్యాల చర్చలలో ఆమోదించిన అమెరికా పథకం అరబ్ దేశాల ఇస్రేల్ హోమీనాపై దానితో ఒక ఒప్పందాన్ని బలవంతాన కోవాలని ప్రతిపాదిస్తున్నది. అయితే ఇది ఒక విధంగా ఇస్రేల్‌లో శాంతి ఒప్పందమేనని అరబ్ రాజ్యాలు భావిస్తున్నవి. ఇట్టి ఒప్పందానికి అరబ్ దేశాలు సుముఖంగా లేవు.

అరబ్ రిపబ్లిక్ ఈ అమెరికన్ పథకా గతన్యాయంగా తోసిపుచ్చుతున్న చర్చలలో ఈజిప్టు తోసిపుచ్చుతున్నదిగాక శ్రీ రియాద్ భద్రతాసంఘం తీర్మానానికి అనుగుణంగా లేని ఏ పరిష్కార మార్గాన్ని అయినా ఆమోదించేది లేదని స్పష్టంగా ప్రకటించారు.

పశ్చిమాసియా సమస్య రాజకీయ పరిష్కారంపట్ల ఉత్సాహం చూపుతున్న రష్యా ఆక్రమిత ప్రాంతాల విముక్తికి సైనిక చర్యకు దిగే విషయంలో ఈజిప్టు ను నిరుత్సాహ పరుస్తూ వచ్చింది.

అరబ్ నాయకులతో చర్చల ఫలితాల గురించి శ్రీ గ్రోమికో ఎప్పటికప్పుడు మాస్కోతో టెలిఫోన్‌లో సంభాషిస్తున్నారు.

నాసర్‌తో గ్రోమికో చర్చలు

కయిరో, జూన్ 13: సోవియట్ విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికో నిన్న ప్రెసిడెంట్ నాసర్‌తో రెండవసారి చర్చలు జరిపారు.

పశ్చిమాసియా సమస్యా పరిష్కారానికి నాలుగు అగ్రరాజ్యాల చర్చలు, అమెరికా—రష్యాల చర్చల గురించి అరబ్ అధికారులకు తెలియజేయడానికి శ్రీ గ్రోమికో ఈ వారం ఆకస్మికంగా ఇక్కడకు వచ్చారు.

పశ్చిమాసియా సమస్యా పరిష్కారం విషయంలో నాలుగు అగ్రరాజ్యాలు ఎదుర్కొంటున్న విషయాలపై అరబ్ రిపబ్లిక్ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలపాలని శ్రీ గ్రోమికో వాంఛిస్తున్నారు.

నిన్న నాసర్—గ్రోమికో చర్చలు అత్యంత రహస్యంగా సాగినవి.

శ్రీ గ్రోమికో నిన్నరాత్రి అరబ్ విదేశాంగ మంత్రి మహమ్మద్ రియాద్‌తో కూడా చర్చలు జరిపారు. అరబ్ నాయకులతో తన చర్చల ఫలితాలగురించి శ్రీ గ్రోమికో ఎప్పటికప్పుడు మాస్కోతో టెలిఫోన్‌లో మాట్లాడుతున్నారు.

సూయజ్ వద్ద పోరాటం

శ్రీ గ్రోమికో మంగళవారం ఇక్కడికి వచ్చినప్పటినుంచి ఇస్రేల్, ఈజిప్టు దళాల మధ్య నాల సారి నిన్న తిరిగి పోరాటం జరిగింది.

సూయజ్ కాల్వవద్ద నిన్న రెండవసారి జరిగిన ఈపోరాటంలో అగ్రస్థావరాలపై దాడి చేయడానికి ఇస్రేలీలు చేసిన యత్నాన్ని ఈజిప్టు విఫలం చేసింది.

సరఫరాలు తీసుకుపోతున్న వాహనాలలో 80 శాతం వాహనాలను ఈజిప్టు ధ్వంసం చేసింది.

ఇస్రేలీ సేనలు పోర్ట్ ట్యూఫిక్ సూయజ్ వద్ద ఈజిప్టుభూ స్థావరాలపై కాల్పులు జరప యత్నించగా, ఈజిప్టు శతఘ్ని దళాలు ఆ యత్నాన్ని విఫలం చేశాయి.

ఈ పోరాటంలో ఒక ఇస్రేలీ హెలికాప్టరును కూల్చివేసినట్లు ఈజిప్టు సైనిక ప్రతినిధి తెలిపారు.

జూలైలో దినేశ్‌సింగ్ కయిరో సందర్శన

న్యూఢిల్లీ, జూన్ 13: భారత విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ దినేశ్‌సింగ్ వచ్చేనెల ప్రారంభంలో కయిరో వెళ్లనున్నారు. ఈసందర్భంలో ఆయన ప్రెసిడెంట్ నాసర్‌తో పశ్చిమ ఆసియా సమస్యతో సహా ఉభయ దేశాలకూ ప్రయోజనకరమగు అంశాలపై సంభాషణలు జరపగలరని భావిస్తున్నారు.

ప్రస్తుత సూచనలను బట్టి శ్రీ దినేశ్ సింగ్, అమెరికాలో వారంరోజులు అధికార పర్యటనకై వెడుతూ జూలై 5, 6 తేదీలలో కయిరోలో ఉండగలరని తెలుస్తున్నది.

శ్రీ సింగ్ తిరుగు ప్రయాణంలో మాస్కో కూడా వెడతారు. జూలై మూడవవారంలో ఇండియాకు తిరిగి వస్తారు.

అజాద్ కాశ్మీర్‌లో ప్రేలుడుపై విచారణ

రావల్పిండి, జూన్ 13: అజాద్ (పాకిస్తాన్ ఆక్రమిత) కాశ్మీర్‌లోని మీర్పూర్ నగరంలోని రెండు ప్రేలుడు గిడ్డంగులలో సంభవించిన ప్రేలుళ్ళవల్ల 40 మందిగాయపడ్డారని నేడు ఇక్కడికి చేరిన అధికారవార్తలు తెలుపుతున్నవి.

గిడ్డంగులలో 13 వేల పౌనుల ప్రేలుడు సామగ్రి ప్రేలి నగర మంతా బాంబులదాడులకు గురి అయినట్లు నానాబీభత్సంగా తయారైంది. ప్రేలుడు కారణం తెలియ లేదు. అజాద్ కాశ్మీర్ అధికారులు ఈ సంఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు.

తమిళనాడు తరపున ఢిల్లీలో ప్రత్యేకాధికారి

మద్రాసు, జూన్ 13: తమిళనాడుకు సంబంధించిన వివిధ వ్యవహారాల విషయంలో భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంప్రతింపులు జరపడానికి తమిళనాడు ప్రభుత్వం న్యూఢిల్లీలో ఒక 'లయిజన్ ఆఫీసర్' పదవిని సృష్టించింది. ఈ పదవి తాత్కాలికం. ఈయన ప్రధాన కార్యస్థానం ఢిల్లీ. ఈ పదవిలో ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. ఆఫీసరును నియమిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో ఈ అధికారి ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను సంప్రతించి సత్వరం ఉత్తర్వులు పొందేటట్లు చూస్తారు.

మాస్కో, జూన్ 13: ఐదుగురు సభ్యులు గల ఢిల్లీ నగర పాలక సంఘ ప్రతినిధివర్గంవారు నిన్న ప్రధాన మంత్రి శ్రీ కోసిగిన్‌ను కలుసుకున్నారు.

గ్రామస్థులు ఎక్కడికక్కడ పూనికతో సహకరించాలి

తుపాను బాధిత ప్రాంతాలలో కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు గుంటూరు కలెక్టరు విజ్ఞప్తి

పొన్నూరు, జూన్ 12: "ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా గుంటూరుజిల్లాలో గత నవంబరులో సంభవించిన తుఫాను వరదల కారణంగా 13 కోట్ల రూపాయల వరకు ఆహార ధాన్యాలు నష్టపోయినాము. ఇప్పుడు పరిస్థితులను పట్టించి ఈ లోపాల అందుకు అనుకూలమైన పరిస్థితులలో ముఖ్యంగా పంటకాల్వల మరమ్మత్తులు సకాలంలో చేయకపోతే మరొక 30 కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తుంది. ఒక్క కొమ్మమూరుకాలువపైన 511 గండ్లు ఏర్పడినవి. బాంచి కాల్వల గండ్లతో కూడా కలిపి మొత్తం 1834 గండ్లు ఏర్పడినవని పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు వారు అంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వమే అన్నీ కంట్రాక్టర్ల ద్వారా చేయించాలంటే సాధ్యపడదు. ఎక్కడికక్కడ గ్రామస్థులు పూనికొని ముందుకు వచ్చి బాధ్యతవహిస్తే అప్పు సకాలంలో

వ్యవసాయపు పనులు సాగు. అత్యవసరంగా జరుగవలసిన మరమ్మత్తులకు 42.7 లక్షలవారు అత్యవసరమైన రేట్లు నిర్ణయించారు. కాబట్టి ఎక్కడిక్కడ రైతులు అంచనాలు వగైరా అర్హతతో నిమిత్తం లేకుండా స్థానికంగా వున్న ఉద్యోగుల సహాయంతో వెంటనే పనులు పూర్తి చేయుటలో సహకరించాలని ఇక్కడ పంచాయతీ ఆఫీసులో జరిగినసభలో గుంటూరుజిల్లా కలెక్టరు శ్రీ యం. వెంకటరత్నం విజ్ఞప్తిచేశారు.

జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ యం. నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి దృష్ట్యా కూలీలకు తినుటకు 3 ల రొప్పున, మిగతావారికి రు. 4 ల రొప్పున, గండ్లు పూడ్చుటకు పట్టుకీ రు.1—60 అవుతుంది. రు 1—45లు రొప్పున నిర్ణయించబడినందున ఏ గ్రామానికి ఆ గ్రామం సహకరించి పని త్వరితంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నానన్నారు.

జూలై నాటికి కాలువలనీరు

పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు శ్రీ జె. పిచ్చయ్య ఈ మరమ్మత్తులన్నిటికి 60 లక్షల రూపాయలు వ్యయం కాగలదని అంచనా వేయబడిందనీ, కాలువలకు నీరు వదిలేలోగా రు. 15 లక్షలు వ్యయం చేయడానికి అనుమతి లభించిందనీ, మరమ్మత్తు జరిగినంతవరకూ ఆయా కాల్వలకు నీరు వదులుతూ, జూలై ఆఖరు నాటికి అన్నికాల్వలకు నీరు వదలటం లక్ష్యంగా పెట్టుకొన్నామని అన్నారు.

ప్రజల అసంతృప్తి

జూపూడి వాస్తవ్యుడు శ్రీ వేజెండ్ల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గత సంవత్సరంలో కొమ్మమూరు కెనాల్ నుండి జూపూడి కాల్వకు ప్రత్యేక తూము యివ్వబడిందనీ, ఆ పనిని రైతులే స్వయంగాచేపట్టి చేయించడం జరిగిందనీ, అధికారుల అలసత్వంవల్ల ఈరోజు వరకూ ఆడబ్బు రాలేదనీ ఇప్పుడు గూడా పని పూర్తి అయిన తరువాత అదే విధానాన్ని అమలు పరుస్తారేమోనని రైతులు ముందుకు రాలేకపోతున్నారనీ అన్నారు.

కలెక్టరు హామీ

కలెక్టరు జోక్యం చేసుకొని ఎగ్జిక్యూటివ్ యింజనీరును పిల్పించి, తనకు కాగితంద్వారా వెంటనే తెల్పితే మరుక్షణంలో చర్య తీసుకుంటానని హామీ యిచ్చారు.

శాసన సభ్యుడు శ్రీ పి. ఎ. ప్రసాదరావు మాట్లాడుతూ పంటకాలువమరమ్మత్తులతో పాటు పథ సమయిన మురుగు కాల్వలమరమ్మతులు గూడా వెంటనే చేపట్టాలని కోరారు.

సమితి అధ్యక్షుడు శ్రీ దొప్పలపూడి రంగారావు సభకు అధ్యక్షతవహించారు.

ఇరిగేషన్ సూపరింటెండింగు ఇంజనీరు శ్రీ గోపాలన్ గూడా సభకు హాజరయారు. (మా. వి.)

లేఖలు :

శాంతి భద్రతలు భంగపరచేవారిస్తే ఆంధ్రేతరుల కేల ఇచ్చారు ?

ఆర్యా! ఆంధ్రప్రభ దినపత్రిక, జూన్ 8వతేదీ పత్రిక లో ఖమ్మంనుంచిజ్యోతిగారు వ్రాసిన లేఖలోని అంశములను తెలుగు వారందరూ గ్రహించి ఆంధ్రుల ఐక్యతకు అడ్డువచ్చే ఆంధ్రేతరులకు పాఠం నేర్పడం చాలా అవసరం.

శ్రీయుతులు అమోస్, బద్రివిశాల్‌పిట్టీ, వాసుదేవనాయక్‌లేగాక—యింకా యుద్ధరు ఆంధ్రేతరులు తెలంగాణా ఉద్యమంలో ప్రముఖ పాత్రను వహిస్తున్నారు.

వారు శ్రీ మదన్‌మోహన్, శ్రీ మల్లికార్జున్. వీరిద్దరూ ఆంధ్రేతరులే. ఒకరు తమిళుడు, మరొకడు కన్నడిగుడు. శ్రీ మదన్‌మోహన్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనను ఆరకుండా ఆజ్యం పోసి రక్షిస్తూ వచ్చిన ప్రముఖుడు. శ్రీ కొండాలక్ష్మణ్‌బాపూజీ నమ్మైక్య ఆంధ్రలోనే తెలంగాణాకు వికాస ముందని అనే రోజుల్లో ఆయన్నే బహిరంగంగా యెదిరించాడు. తెలంగాణా తెలుగువాళ్ళది కాదు. ఆ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకేమీ ప్రత్యేకత వుండదని పత్రికా ప్రకటనలు కూడా ఆయన చేశాడు.

ఇక తెలంగాణా విద్యార్థి కార్యాచరణ సంఘ కార్యదర్శిగా శ్రీ మల్లికార్జున్ కూడా ఏమీ తక్కువవాడుకాడు. వీరు పేదలూ, మధ్యతరగతి వారూ అయిన తల్లిదండ్రులు, విద్యార్థులు పరీక్షలు కావాలని అహాహా లాడుతూంటే, తానుమటుకు ససేమిరా పరీక్షలు జరగడానికి వీలులేదు. "ప్రత్యేక తెలంగాణా రావాలి. పరీక్షలు జరగాల"ని ఎంత గందరగోళం జరగడానికి దారితీశాడో అందరూ ఎరిగినదేకదా! కాల్పులు జరిపారని ప్రభుత్వాన్ని అంటారుకాని, శాంతిభద్రతలకు అడ్డు తగిలే అధికారం ఆంధ్రేతరులకు యెందుకిచ్చుకుంటారూ?

పి. రామకృష్ణ, గుంటూరు.

గత ఆరు రోజులలోనే 120 ప్రభుత్వ భవనాలను దగ్ధం చేయడం, అరు వందలలో లూటీలు జరపడం ఇది చాలదా? తెలంగాణా ఉద్యమ రాజకీయాలు ఏవేనా? ఇలాంటి ఉద్యమానికి బాధ్యులైన నాయకులను స్వేచ్ఛనివ్వడం, ఏమాత్రం ప్రభుత్వ పైనా ఇలాంటి విషయాలుసహించవచ్చునా? ప్రజాప్రాయాన్ని సంబంధించి ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దుచేసి రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని కోరుతూనికి అవినీతిపరులైన ఈ నాయకుల కేమి హక్కు వున్నది? ఈ పదవులకు నీరుత్వ పరిగణనలకు ఎవరి ఓట్లను ఎందుకు ప్రభుత్వం శాంతిభద్రతలకు భంగం కలిగించిన వ్యక్తిరక్షణచేయాలా? ఈ జటిలమైన చర్యగా అరాష్ట్రంలో సమైక్య పోరాటానికి శాసన సభలను సమావేశ పరచాలని కోరుతున్నాను.

సి.వి. కె. రావు, శాసనసభ్యుడు, కాకినాడ.)

తెలుగువాడా! బహుపరాక్!

ఆర్యా, జూన్ 8వ తేదీ "ఆంధ్రప్రభలో" "ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో రాష్ట్రేతరుల ప్రాబల్యం" శీర్షిక గల లేఖ ద్వారా ఖమ్మం నుండి జ్యోతిగారు కొన్ని చాలా ముఖ్య విషయాలు తెల్పారు.

కాకతీయసీమ, రాయలసీమ, చాళుక్యసీమ—ఈ మూడూ కలసి వున్నదే సమగ్ర ఆంధ్రప్రదేశమయింది. తెలుగు గడ్డమీద తెలుగుబిడ్డల్ని వేరుపరచుదామని మహారాష్ట్ర వాస్తవ్యుడు శ్రీ వాసుదేవనాయక్, రాజస్థాన్‌కు చెందిన శ్రీ బద్రీవిశాల్‌పిట్టీ మొదలైన అన్య రాష్ట్రీయులు కోరుకోవడం సహించరాని విషయం. ఏదో విదేశానికి సంబంధించిన వారిలా శ్రీ కె. ఆర్. అమోస్ రక్తపాతం అప్పుడని సోదర తెలంగాణా ప్రజల్ని రెచ్చగొడుతూండడం గర్హనీయమైన విషయం. ఆయనకు సోదర్ ఫెరర్ అండదండలున్నాయని అనుకోంటూంటే నమ్మవలసి వస్తోంది. ఏవో హేతుబద్ధమైన కారణాలు లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీ ఫెరర్‌ను బహిష్కరించలేదుకదా అటువంటి సోదర్ ఫెరర్‌ను గుండెలపై కుంపటిగా మనం తెచ్చుకొన్నాం. మన ముఖ్యమంత్రి గా. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనను మన రాష్ట్రంలో వుండడానికి అనుమతించడంలోని ఔచిత్యం ఏమిటో ప్రజలకు అర్థమవంలేదు. ఆది ముఖ్యమంత్రికే అనౌచిత్యమే! తమ హక్కులకు భంగం కలిగిందని ప్రజలు భావించి ఉద్యమాలు శాంతియుతంగా నడుపుకొవడంలో తప్పులేదు. కాని వాటిని పెద్దతోవ పట్టించే ప్రబుద్ధులను తెలుగుసోదరులు ఒక కంట కనిపెట్టాలి. మన సమస్యల్ని పరిష్కరించుకొనడానికి తెలుగువాళ్ళకే మేధావులు కరవయ్యారా? ఏమిటి ఈ యితర రాష్ట్రీయుల నాయకత్వానికి ఒప్పుకోవడం? అసలు మనలోని ఐకమత్య భావాల్ని కకావికలు చేసి మనలో ముసలం పెట్టడం వల్ల వాళ్ళకు కలసివచ్చేదేమిటి? తెలుగే తెలియని వాళ్ళా మన సోదరులకు నాయకులు? తెలుగువాడా! బహుపరాక్! బహుపరాక్!

సన్నిధానం నరసింహశర్మ
రాజమహేంద్రవరం

రాష్ట్రపతి పాలనకోరే హక్కు అరాచక వాదులకెక్కడిది?

ఆర్యా, ప్రత్యేక తెలంగాణావాదులు దాదాపు ఐదు నెలల ఆందోళన తరువాత రాష్ట్రంలో అరాచక పరిస్థితిని కల్పించారు. కేంద్రప్రభుత్వనాయకులు, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి, హోంమంత్రి శ్రీ చవన్ జూన్ 4—8 తేదీల మధ్య హైదరాబాద్ వచ్చి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తెలంగాణా నాయకులతో సంభాషణలు జరపటంవలన రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించటంవలన పరిపాలనను స్తంభింప జేసే సమ్మెలను హింసా చర్యలను ప్రోత్సహిస్తున్నట్లవుతున్నది. ఈ కేంద్ర ప్రభుత్వనాయకులే ఈ తెలంగాణా ఆందోళన కారులను ఢిల్లీకి పిలిపించినవాడువారు ఆ అవకాశాన్ని నిరాకరించారు. పదిహేను గంటలు హైదరాబాద్‌లో చర్చల అనంతరం, విధ్వంసక చర్యలు జరుపుతున్న తెలంగాణానాయకులకు శ్రీ చవన్ మామూలు శాంతి పరిస్థితిని పరిరక్షించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మామూలు శాంతి పరిస్థితిని కాపాడ వలసిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వానిదా? లేక అరాచక పరులదా? ఈ విధంగా శ్రీ చవన్ విజ్ఞప్తి చేసిన తరువాత కూడా ఈ ఆందోళన కారుల ప్రముఖ నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి, తమ ప్రత్యేక తెలంగాణాకోరికను ఆమోదించకపోతే మన రాష్ట్రపతి పాలన ఏర్పాటుచేయకపోతే తీవ్ర పరిస్థితి ఏర్పడగలదని బహిరంగంగా హెచ్చరించడం ఏ వాగరికప్రభుత్వానికైనా తలవంపు కలిగించాలి

అప్పాపురం కాలువ మరమ్మతులు

అయ్యా, ఏటా జూన్ 1 వ తేదికి పంటకి పక్కింగిహాం కాల్వకు నీళ్ళు వదులుతారు. కాని ఈ సంవత్సరం, ప్రస్తుత మేర్పడిన తుపానుకారణంగా, నీళ్ళు వదలడంలో ఎంత ఆలస్యంగా జరుగుతుందోననే భయాందోళన ఇక్కడి రైతాంగం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో నేను పబ్లిక్ వర్క్సు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగారిని కలుసుకొని, ఉన్న పరిస్థితులను వారికి వివరించగా, చాలా వరకు అయినప్పటికి జూలై 1 వ తేదీకి పక్కింగ్‌హాం కాల్వకు, జూలై 10వ తేదీకి అప్పాపురం కాల్వకు నీళ్ళు వదులుతామని వాగ్దానం చేశారు.

స్థానిక ప్రజల సహకారం గనుక ఉంటే, ఈకార్యక్రమం, ఇంకా ముందుగానే కార్యరూపం దాల్చగలదని, కనుక రైతాంగమూ, ఇతరులూ ఈవిషయంలో పూర్తి సహకరిస్తామని ఆయన అర్థించారు.

కాల్వలకు మరమ్మత్తులు పూర్తి అయి, నీళ్ళు వదలబడేలోపల రైతాంగం, ఉప్పునీటి ససరులతో నారుమళ్ళను పోసుకొవాలి. అంతరం నీరురాగానే నాట్లు వేసికొవచ్చు.

స్థానిక రైతు, కూలీ సోదరులారా, కాల్వల మరమ్మత్తుల సందర్భంగా, పంజ నీర్లకు పూర్తి సహకరించాలని అర్థిస్తున్నాను.

వేమూరి శివరామయ్య,
జగ్గాపురం.

తడిసిన ధాన్యం కొనడంలో జాప్యం

పరిశీలనకు తిమ్మారెడ్డిహామీ

విజయవాడ, జూన్ 13: ఇటీవల కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరుజిల్లాలలో సంభవించిన వరదలలో తడిసిపోయిన ధాన్యం ఆహార కార్పొరేషన్ కొనుగోలుచేసే కార్యక్రమం మందకొడిగా వున్నదని కృష్ణాజిల్లాపరిషత్తు అధ్యక్షులు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, శాసనసభ్యులు శ్రీ కె. రామనాథం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. ఎస్. రాజగోపాలు నిన్న ఉదయం రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో వివరించారు.

శ్రీ తిమ్మారెడ్డి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చారు. ఈ జిల్లాలలో వరద బాధితులకు అమలు జరుగుతున్న సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తారు.

ఆహార కార్పొరేషన్ రంగు పోయిన ధాన్యం, మొలకవచ్చిన ధాన్యం ఆహార కార్పొరేషన్ కొనుగోలు చేసే కార్యక్రమం సంతృప్తికరంగాలేదని జిల్లాపరిషత్తు అధ్యక్షులు వివరించారు.

ఈ విషయాన్ని గూర్చి ఆహార కార్పొరేషన్ అధికార్లతో తాను సంప్రదించగలనని మంత్రి వాగ్దానం చేశారు.

వరద దెబ్బతిన్న ప్రాంతాలలో భూమి శిస్తు మినహాయింపు, మురుగు కాల్వలలో 'గుర్రపు డెక్క' పెరుగుదల మొదలైన విషయాలను గూర్చి కూడా మంత్రిగారికి నాయకులు వివరించారు.

చిత్రజగత్తు

'అబ్బాయి పరీక్ష తెలిసేలోగా కాలేజీలో సీట్లుకాస్తా అయిపోతాయేమో! వెళ్లి ఒకటి రిజర్వు చేసి రండి !...'

మాస్కో శిఖరాగ్రసభలో భేదాభిప్రాయాలు

చైనాను ఖండించే తీర్మానం విషయంలో

మాస్కో, జూన్ 13:— ఇక్కడ జరుగుతున్న ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల మహాసభలో నిన్న సోవియట్ వ్యతిరేక విధానాలనవలంబిస్తున్న చైనాను నిరసిస్తూ ఒక తీర్మానం చేసే విషయంపై క్రొత్తగా భేదాభిప్రాయాలేర్పడినవి.

తూర్పు పాకిస్తాన్ పార్టీకి చెందిన అజ్ఞాత వ్యక్తి ఒకరు కమ్యూనిస్టు దేశాలు విభేదిస్తూ విమర్శిస్తున్నందుకు చైనా ఖండిస్తూ ఈ మహాసభ ఒక తీర్మానం చేయాలని మొన్న అన్నారు.

అయితే కెనడా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు, రష్యా అనుకూలుడైన విలియంకాష్మన్ నిన్న విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అట్టి తీర్మానం ఏదీ లేదని, అట్టి తీర్మానంవల్ల ఉపయోగం కూడా ఉండదని అన్నారు.

మొన్న మహాసభలో చైనా విధానాలను రష్యా పార్టీ అధ్యక్షుడు శ్రీ బ్రెజ్నేవ్, ఇతరత్ర ప్రతినిధులతోపాటు తీవ్రంగా విమర్శించిన కెనడాపార్టీ నాయకుడిపుడు బ్రెజ్నేవ్ కుమరుద్దిపైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో గల కారణమేమిటో పరిశీలకులకు అవగతం కావడం లేదు.

చైనా, రష్యా సరిహద్దుల్లో సశస్త్ర సంఘర్షణలు, ఆ రెండు దేశాల ఆలోచనలను బట్టి చూస్తే తూర్పు పాకిస్తాన్ ప్రతిపాదనను ఈ సమావేశం పరిశీలించవచ్చునని భావిస్తున్నారు.

కాని ఇప్పటికే చెకస్లోవేకియా, అంతర్జాతీయవాదం, పార్టీల స్వాతంత్ర్యం మొదలైన సమస్యలతో నిండిన మహాసభ ఈ ప్రతిపాదనను కూడా తీసుకుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు కాగలదని రష్యన్లు, వారిని సమర్థించేవారు నిర్ణయించినట్లుగా గత రాత్రి తెలిసింది.

చైనాను ఖండించడం ఈ సమావేశంలో రష్యన్ నాయకుల ధ్యేయమైనా ఖుబా, రుమేనియా వంటి పార్టీల ప్రాతినిధ్యం వల్ల ఆ అంశాన్ని ఎజెండానుంచి తొలగించినట్లు వచ్చింది.

నిన్న సాయంత్రం వరకు మహాసభలో ప్రసంగించిన 47 మంది వక్తలు చైనా విధానాలను తీవ్రంగా నిరసించారు.

ఈ మహాసభలు ప్రారంభమైన రెండవ వారంలో ఈ సమావేశం ఆమోదించిన ప్రధాన పత్రం విషయంలో మరి రెండు పార్టీలు అనేక సవరణలను ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది.

రష్యా ఆమోదించిన సమావేశ పత్రంపట్ల 9 పార్టీలు అభ్యంతరం తెలిపాయి.

ఆస్ట్రేలియా మాత్రం దేనిపై సంతకం చేయనని స్పష్టంగా ప్రకటించింది.

బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ పత్రంపై సంతకం చేయబోమని, సమావేశాలు ముగిసిన పిమ్మట దీనిపై లండన్‌లో ఒక నిర్ణయం గైకొనగలమని తెలిపింది.

కెనడా పార్టీ అధిపతి కష్మన్ తమ ప్రతినిధివర్గం ఈ పత్రంలో కొన్ని మార్పులు చేసే పక్షంలో సంతకం చేయగలదని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు దీనిపై సంతకాలు చేయకున్నా, ఈ సమావేశం జయప్రదమైనట్లేనని, ఈ విషయాన్ని చరిత్ర బుజువు చేయగలదని ఆయన అన్నారు.

గ్రహబలం

15—6—69 ఆదివారం

శ్రీ సౌమ్య అధిక ఆషాఢ శుక్ల పాడ్యమి, మృగశిర పగలు మూసారు 4—30 వరకు, మిథున సంక్రమణ పుణ్యదినం. ఈరోజు ప్రయాణములు — నూతన కార్య క్రమములు విడుపుట మంచిది.

మేషం: కష్టములనుండి విశ్రాంతి. అయినా ఆర్పిన ఇంటి సొగలు పర్యవర్తి చేస్తూంటాయి. ప్రయత్నాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.

వృషభం: మీ వాక్చాతుర్యము అదుపులో వుంచండి. లేనిపోని అపవాదు పాలు కావచ్చు. ధన వ్యయం. కుటుంబ సౌఖ్య లోపం.

మిథునం: సేవ చేయుటవల్లను, ఇతరుల మొదలగు వానివల్లను అనారోగ్య పీడ. శరీర రక్షణ ముఖ్యం. వ్యవహారానుకూలత. కార్యసాధన.

కర్కాటకం: రాజకీయ వాదుల పదవులకు పోనివచ్చు. అంతశ్శత్రువులు అధికం. మీ ప్రయత్నం నిలవదు. తగ్గి వుండడం మంచిది. ప్రయాణం—వ్యయం.

సింహం: తుఫానులు వచ్చినా, ప్రపంచం మునిగినా మీరు చలించరు. మీ పనులు మీకు పూర్తవుతాయి. వ్యవహారాలు కలిసివస్తాయి. స్థిరాస్తి మూలకఆదాయం లభిస్తుంది.

కన్య: వృత్తి ఉద్యోగాలలో ఉద్రేకాలు పెరగవచ్చును. కాని సాహసం — పరాక్రమం ప్రశంసపాత్రము లవుతాయి. కార్యసాధన చేస్తారు.

తుల: తీవ్రాలోచనలచే వేదన. సంఘంలో పలుకుబడి, వృత్తిలో ఆదాయం. ఆకస్మిక ఆపత్సూచన.

వృశ్చికం: రాజకీయ వాదుల పదవులకు చరిత్రవాద్యాయం, ఉద్యోగులకు సంకటపరిస్థితి. వృత్తి వ్యవహారపు చిక్కులు. అనుకూలతలేని రోజు. దైవ ధ్యానం మంచిది.

ధనస్సు: కళత్రారోగ్య భంగం, వైద్యమునకై అధికవ్యయం, ప్రయాణం — శ్రమ. గౌరవభంగం లేదు.

మకరం: అనుకూలమైన రోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలు అనుకూలిస్తాయి. శత్రువులు పలాయనం చిత్తగిస్తారు. వృత్తిలో ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం: కళత్ర—పుత్ర వర్గములకు అనారోగ్యం, తీవ్రాలోచనలచే బుద్ధికి విశ్రాంతి లేనిస్థితి. కోపతాపాలు పేచ కార్యాచరణ హేతువులు. జాగ్రత్తమంచిది.

మీనం: ఆర్థికంగా వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం, కాని ఇంట అనారోగ్యాలు— శాంతి కొరత. పుత్రవర్గముతో విరోధ సూచన —

సత్యాగ్రహులపై పోలీసుల దాడి

శ్రీ కొండా లక్ష్మణ్ విమర్శ

హైదరాబాద్, జూన్ 13 : అహింసా పద్ధతిలో సత్యాగ్రహం సాగిస్తున్న వారిపై పోలీసులు చేయిచేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ కేంద్ర హోంమంత్రికి నిన్న హెచ్చరిక చేశారు. శ్రీ చవాన్‌కు వ్రాసిన ఒక లేఖలో సుల్తాన్‌బజార్ వద్ద రిలే నిరాహారదీక్ష సాగిస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు శ్రీ లక్ష్మణ్ తెలిపారు. పోలీసులు ఛర్మిపరుపు ఇతర సామాగ్రిని కూడా తీసుకుపోయారని ఆయన ఆరోపించారు.

బస్సులపై దుండగుల దాడి

హైదరాబాద్, జూన్ 13: 12, 15 ఏళ్ల మధ్య వయస్సుగల దుండగులు బస్సులను, కార్లను, స్కూటర్లను ధ్వంసంచేసి, పాశవిక పద్ధతి పోలీసులకు చాలా చికాకు కలిగిస్తున్నది.

బోయారం వద్ద వారంలో ఒక గుంపుగా చేరి బస్సులపై దాడిచేసి, ప్రజలకు నానా ఇబ్బంది కలుగచేస్తున్నారు.

గతవారం 12—15 ఏళ్లమధ్య వయస్సుగల అల్లరిపిల్లవాళ్ళు ఒక రైలు బోగీకి నిప్పుపెట్టారు.

నిన్న ఉదయం కొంతమంది దుండగులు మరికొంతమంది కార్మికులు కలిసి ఇ.ఎస్.ఐ. ఆస్పత్రి వివాదంలో ఒక బస్సు కిటికీ అద్దాలను తుత్తునియలు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి, వారు పారిపోయారు. మిగతా ప్రాంతాలలో ఆటువంటి సంఘటనలు జరిగాయని వార్తలు అందినవి.

ఈ సంఘటనలలో హైస్కూలు విద్యార్థులు కూడా పాల్గొనడం అధికారులకు తీవ్ర సమస్యగా పరిణమించింది.

రాయలసీమ ప్రజాసమితి అడ్‌హాక్ కమిటీ చైర్మన్

హైదరాబాద్, జూన్ 13: భారతసేవక్ సమాజ్ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ సుల్తాన్ ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన సభలో రాయలసీమ ప్రజాసమితి అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయారు.

'తిరిగి ప్రజలలోకి వెళ్ళి పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు'

కాంగ్రెస్ వాదులకు డాకర్ రామ్‌సుభాగ్ సింగ్ హితవు

మద్రాసు, జూన్ 13: 1972లో కాంగ్రెస్‌అధికారంలోకి రానట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదనే భయాందోళన నను కేంద్ర రైల్వే మంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్ వ్యక్తం చేశారు.

నిన్న ఇక్కడ సత్యమూర్తి భవన్‌లో నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

"1967లో లాగా మనం సంతృప్తి చెందరాదు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు అనేక విషయాలలో విఫలమైనాయి. కాంగ్రెస్ తిరిగి పూర్వపు బలాన్ని పుంజుకోడానికిప్పుడు పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మనం శ్రమ పడి పనిచేస్తే ప్రజలతో సన్నిహిత సంబంధాలుపెట్టుకుంటే 1972లోకాంగ్రెస్ తప్పక తిరిగి అధికారంలోకి రాగలదు"— అన్నారు డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్.

పార్టీలో ఆంతరంగిక విభేదాలు అంతరించవలసిన అవసరం కలదని ఆయనసొక్కిచెప్పారు. కాంగ్రెసు వాదులంతా సమైక్యంగా, గ్రామీణ ఆకూ, కార్మిక వాడలకూ పోయి ఒక నిర్దిష్ట కార్యక్రమంతో ప్రజలతో సంబంధాలు పెట్టుకుని గట్టిగా కృషి చేస్తే పరిస్థితులు మారిపోయి, వచ్చే సంవత్సరంలోనే కాంగ్రెస్ తిరిగి పూర్వటి పరిస్థితి రాగలదని ఆయన ఉద్ఘాటించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్టీకి ప్రజలతోసంబంధాలుతగ్గిపోయి పనిఆయి అన్నారు. తమ ప్రజల పరిస్థితి మెరుగు పరుస్తామని అనుకుని పార్టీ అగ్రనాయకులు కార్యకర్తలు కొందరు ప్రభుత్వంలో చేరడంవల్ల ఇలా జరిగి ఉండవచ్చునని ఆయన చెప్పారు. వారు ప్రభుత్వంలోచేరి ప్రజల పరిస్థితి మెరుగు పరచిరి మాట నిజమేఅయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థగా బలహీనమైనదని శ్రీ సింగ్ అన్నారు.

తెలంగాణా ప్రజల అభిప్రాయ సేకరణ

నగర విద్యార్థుల సంయుక్త మండలి చైర్మన్ సూచన

హైదరాబాద్, జూన్ 13 . రాష్ట్రపతి పాలనను విధించడంలో జాప్యం జరిగినట్లయితే అది తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు రెండింటికీ విష ఫలితాలను చూపుతుందని నగరవిద్యార్థుల సంయుక్త మండలి చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగంఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు అయిన శ్రీ జి.గోపాల రెడ్డి నిన్న ఇక్కడ అన్నారు.

"తెలంగాణాలో 2/3 వంతుల మంది ప్రత్యేకరాష్ట్రానికి అనుకూలంగా లేరని, కేంద్రమంత్రి అన్నట్లుగా చెప్పబడుతున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించి, దీనిలోని నిజానిజాలను రెఫరెండంద్వారా మాత్రమే తెలుసుకోవ వీలవుతుందని అన్నారు.

కరీంనగర్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు

కరీంనగర్, జూన్ 13: కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్‌కు జూన్ 9 న జరిగిన ఎన్నికలలో మొత్తం 23 స్థానాలకు ఈ క్రింది వారు గెలుపొందినట్లు ప్రకటింపబడింది. వారిలో ఇద్దరు స్త్రీలు కలరు.

ఎన్నికైనవారిలో సభ్యులు శ్రీయుతులు ఖాదర్ (పోటీ లేకుండా ఎన్నిక బడా రు 1 వ వార్డు, పి. ఎయుల్ (2 వార్డు), ఆంజనేయులు (3 వార్డు), శ్రీమతి రాజేశ్వరమ్మ, వై. సారాజ్ (4వ వార్డు), మహేంద్ర సింగ్ (5 వ వార్డు), బిగ్‌సింగ్ (6వార్డు), జె. ఆర్. గోపాలరావు (7వార్డు), పి. ఆనందరావు, ఎస్. దేవయ్య (8 వార్డు), అవాజ్ బిన్ ముస్లాం (9 వార్డు), గౌరిసెట్టి నారాయణ (10 వార్డు), లఖన్ (11వ వార్డు), ఖాజా జమాలుద్దీన్ (12 వార్డు), గౌరిసెట్టి తిరుపతి (13 వార్డు), లక్ష్మణ్ (14 వార్డు), బొమ్మ వెంకన్న (15 వార్డు), పోటీ లేకుండా ఎన్నికోబడ్డాడు), అబ్దుల్ ఖాదర్ (16 వార్డు), శ్రీమతి ప్రేమలతాదేవి, కె. కె. ఎల్లయ్య (17 వార్డు), జె. చంద్రశేఖరరావు, పెంటయ్య (18వార్డు), పి.గంగారాం 19 వార్డు). (మ. వి.)

రెడ్‌క్రాస్ సంస్థ సహాయం

విజయవాడ, జూన్ 13: విజయవాడ రెడ్‌క్రాస్ సంస్థకు ఢిల్లీలోని అఖిలభారత రెడ్‌క్రాస్ సంస్థ నేడు 22 బస్తాల పాలపొడి, 20 వేల ఆస్ప్రిన్ బిళ్లలు, 10 వేల మల్టి విటమిన్ బిళ్లలు, 5 వేల పాలుడ్రిన్ బిళ్లలు 10 వేల సల్ఫాగ్వానిడిన్ బిళ్లలు, దోవతులు ఇతరరకాల వస్త్రాలు పంపించింది. వీటిని వరదబాధితులకు పంచడానికి స్థానిక రెడ్‌క్రాస్ సంస్థ అధ్యక్షుడు శ్రీ టి. నాగరత్నం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉషా

డీజిల్ పంపు సెట్



"ఉషా" 5, మరియు 6. 5 హార్స్ పవర్ 1500 ఆర్.పి.యమ్. నిలువు, నీటిచేత చల్లబడే డీజిల్ ఇంజన్ పంపు సెట్లు "ఉషా" మరియు ఇతర స్టాండర్డు సైజు పంపులకు కూడా ఉపయోగపడును.

ప్రభుత్వము వారిచే ఆమోదింప బడినది.

శ్రీరాం రెఫ్రిజిరేషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, 183/134, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్-3 (ఆంధ్ర ప్రదేశ్) ఫోను నెంబరు : 75836.

కొత్త వేతనాల వివరాలు

హైదరాబాద్, జూన్ 13 : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ప్రభుత్వోద్యోగుల వేతనాల సవరణకు గెజిటెడ్ నిర్ణయం ప్రకారం సవరించిన వేతనాలు ఈ క్రిందివిధంగా వుంటాయి:

		ప్రస్తుత స్కేలు : Rs	సవరించిన స్కేలు : Rs.	సెలెక్షన్ గ్రేడ్ స్కేలు. Rs.
I	(1)	60-1-58-2-65		
	(2)	50-1-60-2-70		
	(3)	50-1-59-2-75		
	(4)	55-1-59-2-65		
	(5)	55-1-60-2-70		
	(6)	55-1-59-2-75	60-2-80-3-95	95-3-104
II.	(7)	55-1-60-2-90		
	(8)	55-2-95		
	(9)	60-2-70		
	(10)	50-2-65-3-75		
	(11)	60-2-80		
	(12)	60-2-90		
	(13)	60-2-80-3-95		
	(14)	65-2-95	70-2-90-3-120	120-3-129
III	(15)	70-2-80		
	(16)	70-2-90		
	(17)	70-2-100		
	(18)	70-2-90-3-120		
	(19)	75-100	80-4-120-6-150	150-6-168
IV.	(20)	80-2-100		
	(21)	80-3-110		
	(22)	80-2-90-3-120		
	(23)	80-4-100-5-135		
	(24)	80-4-100-5-150	90-4-130-6-160	160-6-178
V.	(25)	90-3-120	100-6-160-8-200	200-8-224
VI.	(26)	100-4-120-5-135		
	(27)	100-4-140		
	(28)	100-4-120-5-150		
	(29)	100-5-150		
	(30)	100-5-150-7½-180		
	(31)	100-5-140-7½-200	110-7-180-9-225	225-9-252
VII.	(32)	110-4-130-5-135		
	(33)	110-4-130-5-150-7½-180		
	(34)	115-4-135-5-150		
	(35)	120-5-180	125-8-205-9-250	250-9-277
VIII.	(36)	125-5-150-7½-180		
	(37)	125-5-155-7½-200		
	(38)	125-5-160-7½-220		
	(39)	130-5-155-7½-200-10-220		
	(40)	130-5-155-7½-200-10-250	140-9-[illegible]	[illegible]
IX	(41)	140-5-155-7½-200-10-220		
	(42)	140-7½-170-10-220		
	(43)	140-5-155-7½-200-10-250		
	(44)	140-7½-170-10-250		
	(45)	140-10-250	150-10-250-10-300	300-10-330
X.	(46)	150-7½-210-10-250		
	(47)	150-10-250		
	(48)	150-7½-210-10-280		
	(49)	150-7½-210-10-320		
	(50)	150-7½-210-10-370		
	(51)	150-7½-220-10-250		
	(52)	160-7½-220-10-250	160-10-260-12-320	320-12-356
XI.		....	180-12-300-15-375	375-15-420
XII.	(53)	180-10-240		
	(54)	180-10-250		
	(55)	180-10-300		
	(56)	180-10-320		
	(57)	180-10-290-15-350		
	(58)	180-10-300-15-375		
	(59)	180-10-280-15-400	200-12-320-16-400	400-16-448
XIII.	(60)	180-10-250-20-450-25-500		
	(61)	200-8-256-EB-8-280		
	(62)	200-10-300		
	(63)	200-10-250-15-340		
	(64)	200-10-290-15-350		
	(65)	200-10-240-15-375		
	(66)	200-10-250-15-400	225-14-365-17-450	450-17-501
XIV	(67)	220-10-300		
	(68)	220-10-320		
	(69)	220-10-290-15-350		
	(70)	220-10-300-15-375		
	(71)	220-10-280-15-400		
	(72)	220-10-290-15-425		
	(73)	230-10-280-15-400		
	(74)	230-10-280-15-475	250-15-400-20-500	500-20-560
XV.	(75)	250-10-400		
	(76)	250-10-290-15-425		
	(77)	250-20-450		
	(78)	250-15-310-20-450		
	(79)	250-20-450-25-500		
	(80)	250-20-450-25-525		
	(81)	260-10-300-15-450-25-500		
	(82)	260-15-380-20-500	300-20-500-20-600	600-20-660
XVI.	(83)	300-15-375		
	(84)	300-20-400-25-500		
	(85)	325-20-425		
	(86)	325-20-425-25-450		
	(87)	325-15-400-20-500		
	(88)	325-20-525		
	(89)	325-15-400-25-575		
	(90)	325-20-425-25-600		
	(91)	350-25-550	350-25-600-30-750	750-30-840
XVII.	(92)	325-20-425-25-700		
	(93)	325-20-425-25-800		
	(94)	350-25-600		
	(95)	350-20-450-25-600		
	(96)	350-20-450-25-700		
	(97)	350-25-600-30-750	400-25-650-30-800	800-30-890
XVIII.	(98)	375-25-600-30-750		
	(99)	375-25-500-30-800		
	(100)	400-25-600		
	(101)	400-25-550-30-700-40-900		
	(102)	450-25-500-30-620-40-700	500-25-750-30-900	900-30-990
XIX.	(103)	450-30-750-40-950		
	(104)	500-25-700		
	(105)	500-25-550-30-700		
	(106)	500-30-800		
	(107)	500-40-700-50-800		
	(108)	500-30-650-40-850		
	(109)	500-30-680-50-850		
	(110)	500-40-900		
	(111)	550-40-750-50-800	650-40-1000	1000-40-1120
XX.	(112)	600-40-800		
	(113)	600-30-660-40-900		
	(114)	600-30-900		
	(115)	600-40-1000		
	(116)	600-50-1000		
	(117)	650-40-850	700-40-900-50-1100	1100-50-1250
XXI.	(118)	700-40-900		
	(119)	700-40-900-50-1000		
	(120)	700-40-1100		
	(121)	700-50-1100		
	(122)	700-40-900-50-1100		
	(123)	700-40-900-50-1200		
	(124)	700-40-1100-50-1200	750-50-1200	
XXII	(125)	800-40-1000-50-1100		
	(126)	800-50-1100		
	(127)	800-40-1000-50-1200		
	(128)	800-50-1200		
	(129)	800-40-1000-50-1250		
	(130)	800-40-1200-50-1250	850-50-1300	
XXIII.	(131)	900-50-1100		
	(132)	900-50-1200	950-50-1400	
XXIV.	(133)	1000-50-1200		
	(134)	1000-50-1300		
	(135)	1100-50-1300		
	(136)	1100-50-1400		
	(137)	1100-50-1600	1150-50-1600	
XXV.	(138)	1200-50-1400		
	(139)	1200-50-1350-75-1500		
	(140)	1200-50-1500		
	(141)	1250-50-1600	1300-50-1700	
XXVI.	(142)	1500-60-1800	1600-[illegible]-1800	



పాటియాల్రి — మధిర స్టేషనుల మధ్య ... ... దెబ్బతిన్న రైలు మార్గం

తుపానులో దెబ్బతిన్న రైలుమార్గం పునరుద్ధరణ

ఆంధ్రప్రభ ప్రతినిధి

హైదరాబాద్, జూన్ 13:- పదిహేను రోజులపాటు "తీవ్రంగా కష్టపడి" పని పనిచేసిన అనంతరం హౌరా— మద్రాసులమధ్య వున్న ప్రధాన రైలుమార్గంపై జూన్ 5 నుంచి రాకపోకలు పునరుద్ధరింపబడినాయి. 5 రోజుల తర్వాత ప్రయాణీకుల బళ్ళను నడపడం తిరిగి ప్రారంభమయింది.

పునరుద్ధరణకృషి జరిగిన ప్రాంతానికి వెళ్ళిన పత్రికలవారు దక్షిణమధ్య రైల్వే పరిపాలనకు చెందిన ఇంజనీరింగు సిబ్బంది చేసిన "అద్భుతమైన" పనిని చూశారు.

మునుపెన్నడూ లేనంత విపరీతంగా సంభవించిన తుపాను, వరదలవల్ల రైలుమార్గానికి పెక్కు గండ్లు పడినాయి. మేనెల 17నుంచి 3 రోజులపాటు 31 సెంటిమీటర్ల వర్షం పడింది. రొంపేరు, గుళ్ళకమ్మ ఇదివరకెన్నడూ లేనంతగా పొంగి పొర్లి ప్రవహించాయి. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా వుండి తనలోకి వచ్చిన వరదలను తిప్పికొట్టింది. ఎగువ ప్రాంతంలోని నీటి పారుదల చెరువులకు గండ్లు పడ్డాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో నీటి స్థాయి పెరిగిపోయింది. ఆ ప్రాంతమంతా జలమయమైపోయింది. దీనివల్ల వేలాది ప్రజలు, గ్రామాలు దెబ్బతిన్నాయి.

ఈ దెబ్బతిన్న రైలు మార్గాన్ని మరమ్మతు చేయడానికి రైల్వే ఇంజనీరింగు సిబ్బంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. మొదటగా రైలుమార్గం దెబ్బతిన్న ప్రాంతాలకు పని వారిని, కావలసిన సాధన సంపత్తిని తీసుకు వెళ్ళడం ఎంతో కష్టమయింది. ఎంత మార్గం దెబ్బతిన్నదీ తెలుసుకోవడం ఎంతో కష్టమైపోయింది.

మే 21 వ తేదీనాటికి రైలుమార్గానికి చిన్నగంజాం, ఉప్పుగుండూరుల మధ్య ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి వీలుకలిగింది.

ఈ రెండు స్టేషన్లమధ్య రైలు మార్గం అన్నిచోట్ల తెగి దెబ్బతిన్నాయి. ఆ రోజు నం. ౧ వంతెన వద్ద నీటి స్థాయి 42 అడుగులున్నది. నీటివేగం సెకండుకు 20 అడుగులుగా వుంది.

దాదాపు 3,500 మందికిపైగా పని వారు 24 గంటలు పని చేశారు. విద్యుచ్ఛక్తి, దీపాలు, ఆహారం, వైద్య సదుపాయాలు ఆ పనివారికి కల్పించబడినాయి. మామూలుగా ఈ పని పూర్తి కావడానికి ఆరు నెలలుపడుతుంది. అయితే ఈ మార్గం మూత పడినట్లయితే రోజుకు రు 10 లక్షలు నష్టం వస్తుంది. కాబట్టి పునరుద్ధరణ కార్యక్రమం త్వరగా, పట్టుదలగా జరిగిపోయింది. ఈ స్టేషన్ల మధ్యగల రెండు మార్గాలలోను ఒకదానిని రాకపోకలకు పునరుద్ధరించారు.

చిన్న గంజాం, ఉప్పుగుండూరు స్టేషన్లకు ఇరువైపుల దాదాపు 10 ప్రయాణీకుల బళ్ళు నిల్చిపోయాయి. రైల్వే అధికారులు ఏ చిన్న తప్పు చేసినప్పటికీ దెబ్బతిన్న వంతెనల దగ్గర ఎంతో నష్టం జరిగిపోయివుండేది.

పునరుద్ధరణ కార్యక్రమం అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగినందుకు చీఫ్ ఇంజనీరు ఎంతో సంతృప్తిగా వున్నారు. జూన్ 15 నాటికి మధిర—ఖమ్మం మార్గాన్ని కూడా రాకపోకలకు ప్రారంభించడం జరుగగలదని ఆయన విశ్వసిస్తున్నారు.

సికిందరాబాద్ డివిజన్‌లోని డోర్నకల్ సెక్షన్‌లో పెక్కుచోట్ల రైలు మార్గం వివిధ రూపాలలోకి మారిపోయింది.

ఒక వంతెనగర్డర్ సహా అంతా వరదలలో కొట్టుకొనిపోయింది. 60 అడుగుల ఇనుప దూలం ఒక మైలు దూరానికెంతో కొనిపోయిందంటే ఆ నీటి వేగం ఎంతో తెలుస్తోంది.

ఇక్కడ దాదాపు 7000 మంది పనివారు రోజుల్లా పని చేస్తున్నారు. పునరుద్ధరణకు రు 1.5 కోట్లు పట్టవచ్చని అంచనా. విజయవాడ వైపునుంచి ఏరు పాలయు వైపు రైళ్ళ రాకపోకలు రెండురోజుల క్రితం నుంచి ప్రారంభమయినాయి.

9 మంది నిర్బంధం

హైదరాబాద్, జూన్ 13: జూన్ 3, 4, తేదీలలో నిప్పుపెట్టడానికి ప్రయత్నించి, నవ్యత్ బజార్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై దాడి జరిపారనే ఆరోపణలపై అరెస్టు చేయబడిన నలుగురు వ్యక్తులను న్యాయనిర్బంధంలో ఉంచాలన్నట్లు నగర పోలీసులకు చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నేడు కేసింది. సమ్మెలో చేరడానికి నిరాకరించినగా జూన్ 11 న హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన డ్రైవరును అహిరాట్‌పేట వద్ద కొట్టినందుకు క్రైమ్ బ్రాంచి అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారికికూడా కోర్టు ఉత్తర్వుల ననుసరించి న్యాయనిర్బంధంలో ఉంచారు.

జూన్ 3, 4 తేదీలలో గన్‌ఫౌండ్రిలోని ఆ పురైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై జరిపిన దాడికి సంబంధించిన కేసులో ప్రత్యేకదళం నిన్న ఒక వ్యక్తిని అరెస్టుచేసింది. అతని వద్దనుండి అందులో షార్ట్‌హ్యాండ్ పుస్తకాలను, గోడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్

విజయవాడ, జూన్ 13 : సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా నెల 7 వ తేదీన శ్రీ మొహమ్మద్ ఫసీహుద్దీన్ బాధ్యత తీసుకున్నారు. ఈయన కేంద్ర రైల్వేశాఖలో ప్రాముఖ్యత ఉద్యోగి విన్నారు.

జడ్‌చర్ల స్టేషన్ వద్ద రైలుమార్గంపై ఆటంకం

హైదరాబాద్, జూన్ 13 : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, ద్రోణాచలం సెక్షను లోని మహబూబ్‌నగర్, జడ్చర్ల స్టేషనుల మధ్య ప్రదర్శనలు రైలు మార్గానికి అవరోధం కల్పించి, ఫిష్ ప్లేట్లు తొలగించిన కారణంగా నెం. 86 బెంగుళూరు సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ గంటసేపు నిల్చిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నేడిక్కడ చెబుతూ అదే సెక్షనులో వనపర్తి, కురుమూర్తి స్టేషనుల మధ్య గతరాత్రి 30 మంది విద్యార్థులు రైలుమార్గానికి అడ్డంగా బండలను, తాడిచెట్లను పడవేశారని కూడా తెలిపారు. రైల్వే సిబ్బంది ఆ అవరోధాలను తొలగించారు.

నగర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ పిలుపు

హైదరాబాద్, జూన్ 13 : నగర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్‌కు అనుబంధమైవున్న ట్రేడ్‌యూనియన్లన్నీ శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దుచేయాలనీ, రాష్ట్రపతిపాలనను ప్రవేశపెట్టాలనీ తక్షణ రాజకీయ పరిష్కారానికై రౌండ్‌టేబిల్ సమావేశం జరపాలని కోరుతూ జూన్ 17 న సమ్మెచేయవలసినదిగా ఆ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ అహ్మాక్‌రావు, కార్యదర్శి శ్రీ పార్థసారథి నేడు పిలుపు నిచ్చారు.

గుమాస్తా సంఘం నాయకుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 13 : "తెలంగాణా బంద్"ను జయప్రదం చేయడానికి సోమవారం నాడు తమ దుకాణాలను మూసివేయవలసిందిగా తెలంగాణా జిల్లాలలోని దుకాణాల యజమానులకు, వారిగుమాస్తాలకు గుమాస్తా సంఘ నాయకులు శ్రీయుతులు కె. కె. వత్, పి. వాసుదేవ్, వి. మహేంద్రశాస్త్రి, వై. భద్రయ్యలు నేడు విజ్ఞప్తి చేశారు.

జంటనగరాలలో నిషేధాజ్ఞల పొడిగింపు

హైదరాబాద్, జూన్ 13 : క్రిందటి వారంలో జంటనగరాలలో ప్రవేశపెట్టబడిన నిషేధాజ్ఞలను శనివారం అర్ధరాత్రినుండి మరొ వారంరోజులపాటు పొడిగిస్తూ నగర పోలీసు శాఖ నేడొక ప్రకటన గావించింది.

రాజధానిలో స్టేటుబ్యాంకు సూపర్‌వైజింగ్‌సిబ్బంది సమ్మె

హైదరాబాద్, జూన్ 13 : అఖిలభారత స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సూపర్‌వైజింగ్ సిబ్బంది సమాఖ్య పిలుపు నందుకొని హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా హెడ్డాఫీసు, సికింద్రాబాద్‌లోని బ్రాంచి ఆఫీసుకు చెందిన సూపర్‌వైజింగ్ అధికారులు నేడు సమ్మె చేశారు.

హైదరాబాద్, జూన్ 13: మే నెలలో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్న 1,230 మందినుండి రు 14,259.70 జుల్మానాగా వసూలు చేశారు.

తిరుపతి—తిరుపతి సమాచార కేంద్రంలో జూన్ 14 వ తేదీ శనివారం సాయంత్రం 6—30 నుండి గురుకుల ఉపాధ్యాయులు, విద్యార్థులచే నటిపారాయణం, శ్రీమతి పి. రాజేశ్వరిచే సీతారామాంజనేయ కీర్తనల గానము, శ్రీ మందిగొండ వెంకటరామశాస్త్రిచే శ్లోకాలచే సన్మానం జరుపబడును.

ఇంటిలోగాని ఎక్కడైనాగాని నమ్మకమైన స్నేహితులు !



సన్ బ్రాండ్ టార్చి అండ్ లాంతరు ప్రతిచోట వెలుగు నిచ్చును.

ఇంటిలోగాని వెలుపల గాని సన్ బ్రాండు టార్చిలు లాంతర్లు మీకు నమ్మకమైన తోడుపడేలు. ఇవి మోడి ఉత్పత్తులు కావడంవల్ల మన్నికగలవి. లోపములు లేనివి. పొడిమి అయినవి. ఆధునికమైన నిర్దుష్టమగు పనితనమే వాటికి ఘనత తెచ్చిపెట్టినవి.

మోడి లాంతరన్ వర్క్సు టార్చి వర్క్సు మోడినగర్ (యు.పి)

INTERADS

సంగ్రహప్రకటనలు

కావలెను

ప్రఖ్యాతి గాంచిన మా ''రాబిన్ టీ'' అండ్ కాఫీలు'' అమ్ముటకు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అనుభవము కలిగిన సేల్సుమెన్‌లు కావలెను. డిపాజిట్ కట్టవలెను. వివరములకు పోస్టుకవరు ఉత తటి పంపండి.

రాబిన్ టీ అండ్ కాఫీ
గాంధీనగరం— విజయవాడ— 3

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్సు, టెలిగ్రాపు సిగ్నలర్సు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్సు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు.

I.T. Technology (Recognised) Near Krishna Talkies, Rajahmundry-2.

పూర్తి అర్హతలుగల ఉపాధ్యాయుల నుండి ఈ క్రిందిఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అప్లికేషనులు 1969 సం: జూను 25వ తేదీలోగా కరెస్పాండెంటుగారికి పంపుతూ గుంటూరు డిస్ట్రిక్టు ఎడ్యుకేషన్ సభా ఆఫీసరుగారికి ఒక కాపీ పంపవలెను. జూలై నెల 30వ తేదీన వారి స్వంత ఖర్చుకుతో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిమిత్తం హాజరు కావలెను.

1. సీనియర్ తెలుగు పండిట్ 1 (12వ తరగతి బోధించగల అర్హతలు గలవారు)
2. గ్రేడు 2 పండితులు— 3

కరస్పాండెంటు
R.V.S.C. V.S. Hr. Sec. School.
చిలకలూరిపేట.

శ్రీసరస్వతి ఓరియంటల్ హైస్కూలు
విశాఖపట్టణము—1

పై పేర్కొనబడిన స్కూలులో ఈ దిగువ పేర్కొనబడిన ఉపాధ్యాయులు కావలసియున్నది. వారు హరిజనులు అప్లికేషను కరెస్పాండెంటు గారికిన్ని ఒక కాపీ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఓరియంటల్ స్కూల్సు విజయవాడకున్ను తే 25—6—69దీ లోపున పంపవలెను. గవర్నమెంటు స్కేలు ప్రకారము జీతము ఇవ్వబడును. లెక్కలు టీచరు, సంస్కృత పండితులు గ్రేడు 2, డ్రిల్లు టీచరు, తెలుగు పండితుడు గ్రేడు 2.

కరస్పాండెంటు.

శ్రీ సత్యసాయి ఆర్ట్సు అండ్ సైన్సు
మహిళా కళాశాల, అనంతపూర్

ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము, లెక్కలు హిస్టరీ, ఎకనామిక్సు, సివిక్స్, పొలిటికల్ సైన్సులో అసిస్టెంటు లెక్చరర్లుగాను, ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీలో డిమాన్‌స్ట్రేటర్లుగాను పనిచేయడానికి స్త్రీల నుండి దరఖాస్తులు కోరడమైనది.

అసిస్టెంటు లెక్చరర్ల ఉద్యోగములకు అభ్యర్థినులు ఆయా సబ్జెక్టుల మాస్టర్సు డిగ్రీలో మొత్తం 50% మార్కులతో ఒకటవ లేదా రెండవ తరగతి పొందివుండవలెను. డిమాన్‌స్ట్రేటర్లు ఆయా సబ్జెక్టులో రెండవ తరగతి మాస్టర్స్ డిగ్రీ పొందివుండవలెను. ఈ ఉద్యోగములకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్కేలు ప్రకారం మామూలు జీతము అలవెన్సులు యివ్వడమగును. ఉద్యోగములు తాత్కాలికము. అయితే కొనసాగవచ్చును.

తెల్లకాగితము మీద డూప్లికేటులో దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తులతో కాలేజి ప్రిన్సిపాల్ పేర డ్రాచేసిన రు 7.50ల పోస్టల్ ఆర్డరు, డిగ్రీలు, అనుభవము, మార్కులు వగైరా అటెస్టు చేసిన కాపీలు, జతపరచవలెను. దరఖాస్తులు 1.7.69 వరకు కాలేజి ఆనరరీ కరస్పాండెంటు, 'శ్రీనికేత్' తార్నాకా, హైదరాబాద్—17కు చేరవలెను. దరఖాస్తు కాపీ రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ, తిరుపతికి పంపవలెను. ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు అభ్యర్థినులు కమిటీ యెదుట తమ స్వంత ఖర్చులతో హాజరు కావలెను. ఇదివరకే సర్వీసులో వున్నవారు దరఖాస్తులను తమ అధికారుల ద్వారా పంపవలెను. ఒక్కొక ఉద్యోగమునకు దరఖాస్తులు విడివిడిగా పంపవలెను.

టెండరు నోటీసులు

పల్లంకుర్రు గ్రామ పంచాయితీ

తూర్పుగోదావరిజిల్లా పల్లంకుర్రు పంచాయతీ ఏరియాలో యీ దిగువ పనులు పూర్తి చేయుటకు సర్పంచ్ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే గాని వారిచే నియమితులైనవారిచేగాని ది 20.6.1969 తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలు వరకు సీల్డు టెండర్లు పంచాయితీ ఆఫీసు వద్ద స్వీకరించబడుననియు దాఖలుకాబడ్డ టెండర్లు అదేరోజున మధ్యాహ్నం 2—30 గంటలకు హాజరుగావున్న టెండరర్ల సమక్షమున పంచాయితీ ఆఫీసులో తెరువబడుననియు ఇందుమూలముగా ప్రకటించడమైనది. మిగతావివరములు షరతులుషెడ్యూలు ఆఫీసుపని వేళలయందు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొనవలయును.

1. కుంటమురుగుకాలువకు పైన 400 క్యూబిక్ మీటర్ల మట్టిపని చేసి,పాత నిర్మాణము పునరుద్ధరించుట.
డిపాజిట్టు రు 100—

సాకే అప్పలస్వామి
సర్పంచ్ ఇన్‌చార్జి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఏజంట్లు కావలెను

1970 క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయుండి.

The Coronation Litho Works, Sivakasi.

రబ్బరు స్టాంపుల ఆర్డర్లు, సేకరించి పంపినచో మంచి కమిషన్ యివ్వబడును.

శ్రీ గణపతి రబ్బరు స్టాంపు వర్క్సు, అగ్రహారం, గుడియాత్తం, ఎన్. ఎ.

పుస్తకములు

శ్రీ రాఘవేంద్ర గైడ్సు 3, 4, 5 తరగతులకు, 6, 7, 8, 9, 10 తరగతులకు ఇంగ్లీషు, తెలుగు, హింది, సోషల్, సైన్సు, లెక్కలం గైడ్సు, 10 వ తరగతి మోడల్ పేపర్లు అన్నియూ కలవు.

శ్రీ రాఘవేంద్ర పబ్లిషింగ్‌హౌస్, విజయవాడ—1.

ఎడ్యుకేషనల్

స్టెనో మాస్టర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్పు గలవు. ఉచిత వివరములకు, విద్యార్థులు తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Registered అయినది.

A.T & W.T COLLEGE,
Pandaripuram Guntur-2.

ప్రకటనలు

తాడిపత్రి మునిసిపాలిటి

ఈ గ్రామములో నీటి సరఫరామెయింటెనెన్సుగాను 1969—70వ సంవత్సరం నీటి సరఫరా సామానులు జి. ఐ. పైపులు వగైరా సప్లై చేయుటకు 24.6.69వ తేదీ సాయంత్రము 4—30 గం॥ల వరకు సీల్డు టెండర్లు తీసుకొనబడును. టెండరు ఫారములు, షరతులకు మనియార్డరుద్వారా రూ 1—00 చెల్లించి దరఖాస్తు పంపవలెను.

మునిసిపల్ ఆఫీసు, తాడిపత్రి. — జి. ఎ. విన్సన్, సెక్రటరి.

పి. యస్. యస్.సి. హైస్కూలు ముప్పవరం. (వయా) అద్దంకి, ఒంగోలు తాలూక, గుంటూరు జిల్లా.

ఈ దిగువ పొందుపరిచబడిన పోస్టునకు పూర్తి అర్హతలుగల వారి వద్ద నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తువకలు డి. ఇ. ఓ. గుంటూరువారికి పంపవలసినది.

1. హెడ్‌మాస్టరు పోస్టు. ఏకాంబెన్స్టు ప్యానెల్ యుండవలయును.

జీతము ప్రభుత్వ రేట్ల ప్రకారము.

Secretary and Correspondent
P.S.N.C. High School
MUPPAVARAM.

కొవ్వూరు మునిసిపాలిటి

కొవ్వూరుమునిసిపాలిటీకి మూడు కాంటన్ గాని, జి. ఇ. సి. గాని 56 అం. ల ఎలక్ట్రిక్ పంకాలు సప్లయి చేయుటకు 28—6—69 తేదీ శనివారము సాయంకాలము 4 గం. ల వరకు సీలువేయబడిన కొటేషనులు తీసుకొనబడును. కొటేషను అంగీకరించినట్లుగా తెలియచేసిన 15 రోజులలోగా సరఫరా చేయవలెను. యితర వివరములు వ్రాసి తెలుసుకొనవచ్చును.

కొవ్వూరు, 6—6—69. — జి. వెంకట్రావు, కార్యదర్శి.

ఆగ్నేయ రైల్వే

నాగపూర్ డివిజన్‌మీద కొన్ని స్టేషన్ల వద్ద గుడ్సు, పార్శిల్సు, బుకింగు అయిన సామానుల హేండ్లింగు కంట్రాక్టులు.

ఆగ్నేయ రైల్వేమీద దిగువ గ్రూపుల స్టేషన్ల వద్ద గుడ్సు, పార్శిల్సు, బుకింగ్ అయిన సామానులు హేండిల్ చేయడానికి సీల్డు టెండర్లు 7—7—69 మ. 12 గం. వరకు కోరడమైనది.

గోండియా గ్రూపు XXX — గోండియా, రాజనందగావ్, డోంగర్‌గఢ్ స్టేషన్లు.

పై గ్రూపులకు వివరములతో టెండరు ఫారములు 5—7—69 వరకు అసిస్టెంటు కమర్షియల్ సూపరింటెండెంట్, ఆగ్నేయ రైల్వే, ఎస్ప్లనేడ్ మాన్షన్సు, సిటీ బుకింగ్ ఆఫీసు, కలకత్తా, డివిజనల్ కమర్షియల్ సూపరింటెండెంట్, ఆగ్నేయ రైల్వే, నాగపూర్, స్టేషన్ మాస్టర్, గోండియా నుంచి పొందవచ్చును. ఇందుకుగాను రు. 5— (వాపసు రాదు) చెల్లించవలెను. టెండరు ఫారములు పోస్టు 1కి రు. 7— మనియార్డరు ద్వారా (వాపసు రాదు) చెల్లించికూడా పై ఆఫీసునుంచి దరఖాస్తుమీద రిజిస్టర్డు పోస్టు ద్వారా పొందవచ్చును.

ఏ టెండరునైనా అన్ని టెండర్లను గాని, ఎట్టి కారణములు తెలుపకుండగనే నిరాకరించుటకు, పనిని అగ్గించుటకు, లేదా టెండరును పాక్షికంగా అంగీకరించుటకు చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్, ఎస్. ఇ. రైల్వే, రాంజి స్టేడియం, కలకత్తా—21 కి హక్కు కలదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు

దక్షిణరైల్వేలో మైక్రోవేవ్ వార్తాప్రసార సౌకర్యాలు

డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్‌చే ప్రారంభోత్సవం

మద్రాసు, జూన్ 13: దక్షిణ రైల్వే అంతటా ఉపయోగపడే మైక్రోవేవ్ వార్తాప్రసార కేంద్రాలకు గుంతకల్లు, బెంగుళూరు ఒలవక్కోటే, తిరుచిరాపల్లివద్ద రైల్వేల మంత్రి డాక్టర్ రామ్ సుభాగ్ సింగ్ నిన్న ప్రారంభోత్సవం జరిపారు.

నూతనంగా ఏర్పాటైన ఈ నాలుగు కేంద్రాలవల్ల దేశం మొత్తంలో రైలు మార్గాలున్న 60 వేల కిలోమీటర్లలోను నాల్గవవంతు మేరకు వార్తాప్రసార సౌకర్యాలు కలుగజేసినట్లైందని డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్ అన్నారు.

ఈ కేంద్రాలకు ప్రారంభోత్సవంచేస్తూ డాక్టర్‌సింగ్ ఐదు నిమిషాలవ్యవధిలో గుంతకల్లులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జె.వి. నరసింగరావుతోను, ఒలవక్కోటేవద్ద ఉన్న కేరళ మంత్రి శ్రీ ఎమ్. ఎన్. గోవిందన్ నాయర్‌తోను, బెంగుళూరులో ఉన్న మైసూర్‌మంత్రి శ్రీ పోగీతోను, మదురైలోఉన్న తమిళనాడు మంత్రి శ్రీ సాదిక్ పాషాతోను మాట్లాడారు.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధి కూడా ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించారు.

ఆధునాతనమైన వార్తాప్రసార సౌకర్యాలను ఏర్పాటు చేసినందుకు శ్రీ జె.వి. నరసింగరావు రైల్వేశాఖను అభినందించారు.

డాక్టర్ రామ్ సుభాగ్‌సింగ్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగాకాని, మరి ఏ ఇతర కారణాలవల్లకాని అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశం లోపలి ప్రాంతాలలోను, సరిహద్దుల్లోను ఎక్కువగా ఉపయోగపడగలవని అన్నారు. మైక్రోవేవ్ వార్తాప్రసార సౌకర్యాలనుబొంబాయి— పూనా, బొంబాయి— ఇగత్‌పురి, ఢిల్లీ— మొగల్‌సరాయ్, పాండు - కటిహార్, కట్నీ— జబల్‌పూర్, భిలాయ్— నాగ్‌పూర్, బరోడా—రత్లాం సెక్షన్లకు ఇంకామరి కొన్ని సెక్షన్లకు విస్తరింపజేయనున్నట్లు డాక్టర్ సింగ్ చెప్పారు.

రైల్వేలలో అధునాతనమైన పద్ధతులను ప్రవేశపెట్టే నిమిత్తం నాల్గవ ప్రణాళికలో అత్యధిక మొత్తాన్ని కేటాయించడం జరిగిందని కూడా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంలో ఆయన రైల్వే ఆస్తులను సంరక్షించవలసిందిగా ఆ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ కరుణానిధి మాట్లాడుతూ రైల్వేలను లాభ నష్టాల ప్రాతిపదికపై కాకుండా ప్రజాసేవయే ప్రాతిపదికగా నిర్వహించాలని అన్నారు. రైల్వేలలో వివిధమైన అధునాతన సౌకర్యాలు ప్రవేశపెట్టబడినప్పటికీ అవి ఎంతో కొంత సామాన్య మానవునికి ఉపయోగపడేలా ఉండాలని కూడా తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు.

రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ జి.డి. ఖండేల్వాల్ ప్రసంగిస్తూ, దక్షిణ రైల్వేలో టిక్కెట్లుకొనేవారి సంఖ్య తగ్గిపోయిందనీ, బహుశః దీనికి టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేయడమే కారణం కావచ్చునని అన్నారు.

దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వి. టి. నారాయణ్ వందన సమర్పణ చేశారు.

నక్సలైట్లనుంచి గిరిజనుల రక్షణకు చర్యలు

ప్రభుత్వ పథకంపై కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి ఫూలేణుగుహా వివరణ

విశాఖపట్నం, జూన్ 13: విశాఖపట్టణం జిల్లాలోని గిరిజనులను నక్సలైట్లు వారి స్వప్రయోజనాలకు వినియోగించుకోవడాన్ని నివారించే విధంగా గిరిజనుల అభివృద్ధికి గైకొనవలసిన చర్యలను గూర్చి కేంద్ర సాంఘిక సంక్షేమశాఖ స్టేట్ మంత్రి శ్రీమతి ఫూలేణుగుహా నేడు ఇక్కడ జిల్లా అధికారులతో చర్చించారు.

జిల్లా కలెక్టర్ శ్రీ పి. యల్. శివరాం, జాయింట్ కలెక్టరు శ్రీ ఎస్. ఆర్. గోవిందరాజన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. శరణ్యన్ ఈ చర్చలలో పాల్గొన్నారు. మంత్రివెంట హైదరాబాద్‌నుంచి వచ్చిన గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రీ కమలా మనోహరరావుకూడా ఈ చర్చలకు హాజరయారు. శ్రీమతి గుహా నేటిమధ్యాహ్నం ఇక్కడకు విచ్చేసి ఆ తరువాత నక్సలైట్లకు ఆటపట్టుగావున్న శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ఏజన్సీ ప్రాంతాలలో పర్యటనకై వెళ్ళారు. ఆమె వెంట రావలసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ ఇరిగేషన్ మంత్రి శ్రీ శీలం సిద్దారెడ్డి రాలేదు.

గిరిజనుల అభివృద్ధికి తీసుకోదగిన చర్యల సందర్భంగా, గిరిజనుల పరిస్థితులను గూర్చి పరిశీలించనున్నట్లు మంత్రి పత్రికల వారికి తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధికై కేంద్రం సహాయంతో నెలకొల్పబడిన గిరిజనాభివృద్ధి కార్పొరేషన్ జరుపుతున్న కృషినిగూర్చి కూడా పరిశీలించగలమని ఆమె అన్నారు. ఈ కార్పొరేషన్ మధ్య దళారుల అవసరం లేకుండా గిరిజనుల ఉత్పత్తులను సరసమైన ధరలకు నేరుగా కొనుగోలు చేస్తుందని ఆమె అన్నారు. గిరిజనులు ఈ కార్పొరేషన్‌పట్ల సంతృప్తి కలిగి వున్నదీ లేనిదీ తాను తెలుసుకోవ గోరుతున్నానన్నారు.

ఏజన్సీ ప్రాంతాలలోని గిరిజనుల భూములను మైదాన ప్రాంతాలలోనివారు కొనుగోలు చేయడానికి అర్హులు కారని ఆమె అన్నారు. వారు ఆవిధం కొనుగోలు చేసేయెడల, వారికి నష్టపరిహారం ఇవ్వకుండా వారిని ఆభూముల నుంచి తొలగించేహక్కు ప్రభుత్వానికి వున్నదని కేంద్రమంత్రి అన్నారు. ఈసమస్యలను పరిష్కరించే యెడల గిరిజనులు అభివృద్ధి చెందగలరనీ, అప్పుడు వారు నక్సలైట్లతో సహకరించరనీ ఆమె అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ జి. అచ్యుతరామరాజు, కేంద్ర స్టేట్‌మంత్రి శ్రీమతి గుహాకు సమర్పించిన ఒక మెమొరాండంలో నక్సలైట్లు విస్తృతంగాగల వివిధ ప్రాంతాలకు సైనిక దళాలను పంపి వారిని అణచివేయాలని కోరారు. (మ. వి.)

హౌరాజిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ప్రదర్శనలు

కలకత్తా, జూన్ 13: ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని సక్రమంగా అమలు జరపాలనీ, కలకత్తాలో మూసివేసిన ఫ్యాక్టరీలను తిరిగి తెరవాలనీ కోరుతూ సంయుక్త సోషలిస్టు పార్టీకి చెందిన 400 మంది సభ్యులు హౌరా జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయం ముందు దాదాపు ఐదు గంటలసేపు ప్రదర్శనలు జరిపారు. ప్రదర్శకులు కార్యాలయంలో ప్రవేశించాలని ప్రయత్నించారు గాని వారిని పోలీసులు నిరోధించారు. తరువాత పదిమంది సభ్యులు జిల్లా మేజిస్ట్రేటును కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

లండన్, జూన్ 13: నేడు విజ్ఞానశాస్త్రంలో మనం సాధిస్తున్న అభివృద్ధి కంటె మానవుల సుఖ సంతోషాలు ప్రధానమైనవని కామన్‌వెల్త్ అధినేత అయిన బ్రిటన్‌రాణి ఎలిజబెత్ నిన్న తన కామన్‌వెల్త్ దిన సందేశంలో పేర్కొన్నారు.

దక్షిణ వియత్నాంలో నూతన ప్రభుత్వానికి మాస్కో పరిగణన

మరి 9 దేశాల గుర్తింపు

మాస్కో, జూన్ 13: దక్షిణవియత్నాం ఆక్రమిత ప్రాంతంలో జాతీయ విమోచన ఫ్రంట్ ఇటీవల నెలకొల్పిన నూతన తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని సోవియట్ యూనియన్ నేడు పరిగణిస్తున్నట్లు ప్రకటించింది.

ఆ నూతన ప్రభుత్వాన్ని ఉత్తర వియత్నాంతోసహా 8 ఇతర దేశాలు గుర్తించినట్లు తాత్కాలిక విప్లవ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నిన్న పారిస్‌లో తెలిపారు.

ఆ ప్రభుత్వాన్ని గుర్తించవలసిందిగా ఇతర దేశాల రాజధానులలో కూడా సంభాషణలు జరుపుతున్నట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నిన్న తెలిపారు.

ఈ నూతన ప్రభుత్వాన్ని కొత్తగా గుర్తించిన దేశం యుగోస్లేవియా. సిరియా, రుమేనియా, తూర్పు జర్మనీ, పోలెండ్‌లు కూడా నిన్న ఈ విప్లవ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. అల్జీరియా, ఉత్తరకొరియా, క్యూబాలు మొన్ననే తమ పరిగణను ప్రకటించాయి.

మాస్కోతో కూడా చర్చలు జరుగుతున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు.

విప్లవ ప్రభుత్వాన్ని నెలకొల్పడం పట్ల మాస్కోలో ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల సమావేశం హర్షం వ్యక్తం చేసింది.

ఆ సమావేశం నూతన ప్రభుత్వానికి ఒక సందేశం పంపుతూ ఈ సమావేశంలోని 75 పార్టీలు నూతన ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరచగలవని అన్నది.

ఉత్తర వియత్నాం సహకారం

హాంగ్‌కాంగ్, జూన్ 13: ఉత్తర వియత్నాం ప్రెసిడెంట్ హోచిమిన్, ప్రధాని ఫామ్‌వాన్‌డాంగ్ ఒక సంయుక్త సందేశంలో దక్షిణ వియత్నాంలో నూతన ప్రభుత్వానికి సహాయ సహకారాలను వాగ్దానం చేశారు.

శాంతి చర్చలలో మలుపు

పారిస్, జూన్ 13. దక్షిణ వియత్నాం అడవులలో సంవత్సరాల తరబడిగా పోరాటంతో గడిపిన నూతన విప్లవ ప్రభుత్వంలో విదేశాంగ శాఖమంత్రి అయిన మేడమ్ ఎన్గుయెన్‌ధిబిన్ నిన్న పారిస్ శాంతిచర్చలలో ప్రసంగిస్తూ తాను దక్షిణ వియత్నాం రిపబ్లిక్ విప్లవ ప్రభుత్వ ప్రతినిధివర్గం అధిపతిగా అభివర్ణించుకుంటూ, సంపూర్ణ విజయానికై జాతీయ విముక్తికి అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం జరపడమే తమ ప్రభుత్వాశయమని అనడంతో వియత్నాం శాంతి చర్చలలో క్లిష్టమైన మలుపు ఏర్పడింది.

అయితే దక్షిణవియత్నాంకు చెందిన పామ్‌డాంగ్‌లామ్—హు ప్రసంగిస్తూ ఫ్రంట్ ఏపేరు పెట్టుకున్నా, దేనిని హనోయ్ కమ్యూనిస్టుపాలనకు వేరుగా భావించబోమనీ, ఫ్రంట్ ఎన్ని పేర్లతో వ్యవహరించినా అది దాని అంతరంగిక వ్యవహారమని, కాని అంతమాత్రాన ఈ సమావేశాల స్వభావంలో ఎట్టి మార్పు వుండదని స్పష్టం చేశారు.

మేడమ్ ఎన్గుయెన్‌ధిబిన్ తన ప్రసంగంలో సైగాన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై సంపూర్ణ విజయం సాధించడమే తమ లక్ష్యమని, ఒకప్పుడు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పిలువబడుతున్న ఎన్గుయెన్‌వాన్‌థ్యూకీ హుఆంగ్‌ల కీలుబొమ్మ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని తమ నూతన ప్రభుత్వం బయటపెట్టగలదని అన్నారు.

మాస్కో—శిఖరాగ్రసభ హర్షం

మాస్కో, జూన్13: దక్షిణ వియత్నాంలో జాతీయ విమోచన ఫ్రంట్ తాత్కాలిక

రష్యాకు ఎగుమతులపై సంయుక్త సంఘం పరిశీలన

న్యూఢిల్లీ, జూన్ 13: ఇండియానుంచి రష్యాకు ఎగుమతి చేయదగిన ఇంజనీరింగ్ వస్తువులను గురించి ఇండో—సోవియెట్ సంయుక్త సంఘం ఒకటి త్వరలో నిర్ణయిస్తుంది.

15 రోజులపాటు బ్రిటన్, రష్యా, హంగరీలలో పర్యటించి నేటి ఉదయం ఇక్కడికితిరిగి వచ్చిన కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీఅహమ్మద్ ఈ విషయం తెలియజేశారు.

పాలం విమానాశ్రయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ఆయన, ఇండియా నుంచి తాము దిగుమతి చేసుకోడానికి వీలున్న వస్తువుల విషయంలో సోవియెట్ యూనియన్ కొన్ని మంచి సూచనలు చేసినదని చెప్పారు.

శ్రీ అహమ్మద్ రష్యా సందర్శించినప్పుడు సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్‌ను, సోవియెట్ ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ బైబాకోవ్‌ను, ఇతర నాయకులను కలుసుకోవడం జరిగింది.

దుర్గాపూర్‌లోని మైనింగ్, మెషినరీ కార్పొరేషన్, హార్‌ద్వార్‌లోని భారత హెవీ ఎలెక్ట్రికల్స్ తయారు చేసే వస్తువులతో తమ అవసరాలను గురించి మూడు మాసాలలో తెలుపుతామని సోవియెట్ యూనియన్‌వాగ్దానం చేసినట్లు శ్రీ అహమ్మద్ వెల్లడించారు. సోవియెట్ వైఖరి చాలా సహాయకారిగా ఉన్నదని, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే దేశంలో నిర్వ్యాపారంగా ఉన్న అనేక పరిశ్రమల ఉత్పత్తి స్తోమతను పూర్తిగా వినియోగించుకోవచ్చు''నని ఆయన అన్నారు.

ఇండియాలో అనేక ప్రాజెక్టులు నిర్మించడానికి ఉత్సుకత చూపుతున్న హంగరీ నాయకులతో కూడా తాను ప్రయోజనాత్మకమైన చర్చలు జరిపినని, శ్రీ అహమ్మద్ వివరించారు.

రైల్వే టిక్కెట్ల అమ్మకం తగ్గుదల

మద్రాసు, జూన్ 13: టిక్కెట్లుకొని రైలు ప్రయాణం చేసేవారి సంఖ్య దేశంలో క్రమంగా తగ్గిపోతోంది. 1957—58 సంవత్సరంలో వీరి సంఖ్య 23.25కోట్లుకాగా 1968—69లో 21 కోట్లకు తగ్గింది. 1968 ఏప్రిల్‌లో టిక్కెట్లు కొన్నవారి సంఖ్య 1.75 కోట్లుకాగా 1969ఏప్రిల్‌లో 1.71కోట్లు మాత్రమే.

దక్షిణ రైల్వేలో నిన్న మైక్రోవేవ్ పథకానికి ప్రారంభం చేస్తున్న సందర్భంలో ఇక్కడకు వచ్చిన రైల్వేబోర్డు చైర్మన్ శ్రీ ఖండేల్‌వాల్ పై వివరాలను వెల్లడించారు. రైలు టిక్కెట్ల అమ్మకం తగ్గటానికి కారణం టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేసేవారు ఎక్కువకావటమేనని శ్రీ ఖండేల్‌వాల్ చెప్పారు.

టౌన్ ప్లానింగ్ శాఖ మహాసభలు

విజయవాడ, జూన్ 11: టౌన్ ప్లానింగ్ సాంకేతిక సిబ్బంది రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభలు ఈనెల 14, 15 తేదీలలో ఇక్కడ మునిసిపల్ ఆఫీసులో జరుగును.

పోలీస్‌వ్యాన్‌తో స్కూటర్ ఢీ కొని ఒకనికి గాయం

హైదరాబాద్, జూన్ 12: నేటి ఉదయం ఇక్కడ ఉస్మాన్‌గంజ్ ఎదురుగా ఒక స్కూటర్ పోలీసు వ్యానుతోఢీకొనగా ఆ స్కూటర్‌పై వున్న అశోక్‌కుమార్ అని వ్యక్తి గాయపడ్డాడు.

అపస్మారక స్థితిలో వున్న అయనను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.

దక్షిణ రైల్వే

10—6—69 లగాయతు నం.91 మద్రాసు—రాయచూర్ ప్యాసెంజరు, అరక్కోణం నుంచి రాయచూరుకు దిగువ తెలిపిన వేళల ప్రకారం నడుచును.

అరక్కోణం వరకు మార్పులేదు.

		గం. ని.
అరక్కోణం	రాక	12.15
	పోక	12.50
రాయచూరు	రాక	13.30

మధ్య స్టేషనులలో వేళలకు ఆయా స్టేషన్‌మాస్టర్లను అడిగి తెలుసుకొనండి.

మద్రాసు, 4—6—69. — చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.

అర్రే

అని సిరా మరకల గురించి చింతించకండి కడుగ దగిన రాయల్ బ్లూక్వింక్ సులభంగాను, వేగంగాను కడిగివేయబడగలదు.

ఇంక్ అనకండి...క్వింక్ అడగండి

ది పార్కర్ పెన్ కంపెనీవారి ఉత్పత్తి
భారతదేశంలో తయారుచేయువారు.
పెన్‌పార్కర్ కంపెనీ లిమిటెడ్, బెంగుళూరు.
M 32 TL

టెండరు నోటీసు

రీజనల్ హౌసింగ్ ఇంజనీర్ 2. ఏ. పి. హౌసింగ్ బోర్డు, 'గృహకల్ప' ముకరంజాహి రోడ్, హైదరాబాదు-1.

దిగువ తెలిపిన పనులకు సీలు టెండర్లు పర్సెంటేజి పద్ధతిమీద రీజనల్ హౌసింగ్ ఇంజనీరు—2, ఏ. పి. హౌసింగ్ బోర్డు, 'గృహకల్ప' ముకరంజాహి రోడ్, హైదరాబాద్—1 వారిచే ఏ. పి. హౌసింగ్ బోర్డు రిజిస్టర్డు కంట్రాక్టర్లనుంచి 20—6—69 మ. 3—00 గం. వరకు తీసుకుని అదేరోజు మ. 3—30 గం. తెరవబడును. టెండరు డాక్యుమెంట్లు కొరకు దరఖాస్తులు ది 16—6—69 వరకు తీసుకొనబడును. దరఖాస్తులతో టెండరు షెడ్యూలు ఖరీదు పంపవలెను. ఈ సొమ్ము ఏ పరిస్థితులలోను వాపసుచేయరు. టెండరు షెడ్యూలు డాక్యుమెంట్లు ఆఫీసు వేళలలో 18—6—69 లగాయతు 19—6—69 వరకు ఈ ఆఫీసునుంచి పొందవచ్చును. టెండరు అంగీకరించే అధికారి ఎట్టి కారణములు తెలుపకుండగనే టెండర్లను నిరాకరించు హక్కు కలిగి వుండును.

క్ర. సం.	పని పేరు	పని సుమారు విలువ	ధరావతు సొమ్ము డిపాజిట్టు	టెండరు షెడ్యూలు ఖరీదు	పూర్తిచేయ వలసిన కాలం	కంట్రాక్టు ఫారం
1	2	3	4	5	6	7
1.	బ్రహ్మపురి టౌన్ షిప్‌వద్ద 1వ సెక్టారులో మట్టి రోడ్ల నిర్మాణము.	రు. 21,765—	రు. 544—	రు. 8—26	ఒక నెల	క—2

షరతులు:

ఏ. టెండరుతో ఇన్‌కంటాక్సు క్లియరెన్స్ సర్టిఫికెట్టు జతపరచవలెను.

బి. వివిధడిపార్టుమెంటులలో అనుభవం, సర్టిఫికెట్ల సర్టిఫైడ్ కాపీలు దాఖలు చేయవలెను.

సి. దిగువ తెలిపిన అకౌంట్ హెడ్‌కు హైదరాబాద్, గన్‌ఫౌండ్రీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ధరావతు సొమ్ము డిపాజిట్టు చేయకట్టిన చలాను టెండరుతో జతపరచవలెను.

"T. Deposits & Advances Part II Deposit not bearing interest other deposit A/cs. Deposits of L. Funds. Other Misc. Fund with pass book Deposit A/c. Chairman, Andhra Pradesh Housing Board, Hyderabad.

(సం) డి. అప్పారావు,
రీజనల్ హౌసింగ్ ఇంజనీర్—2,
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు, హైదరాబాద్.

ఇండియాలో మొట్టమొదటిసారి



బల్గార్ TL-30A

క్రాలర్ ట్రాక్టర్

1. ఈ బల్గేరియన్ క్రాలర్ ట్రాక్టర్ బాల్కార్ టీఎల్. 30—30 హె. పి. డీజిల్ ఇంజనుతో వ్యవసాయపు ట్రాక్టర్లలో ఒక పూర్తిగ కొత్త పద్ధతి. ఇదేమాదిరి వాతావరణం, భూమి లక్షణాలు కలిగిన అనేక ఇతర దేశాలలో ఇది మిక్కిలి ప్రజామోదము పొందియున్నది. నమ్మిక, బలిష్టత కలిగిన ఈ రకం ట్రాక్టరు ఇండియాలో ఇప్పుడు మొదటిసారిగ ప్రవేశపెట్టబడుచున్నది. ఏ సేద్యానికైనా అనుకూల పడగల పరవ్యాప్తమైన ట్రాక్టరు ఇది. కాగా, చక్రాలకు బదులు దీనికి ఉక్కు పట్టాలు అమర్చబడియుండటంవల్ల ఇది కొండ ప్రదేశాలలో కూడ పూర్తిగ ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ఎంత బురదైన నేలలందు పని చేయటానికి ఈరకం ట్రాక్టరు ఒక్కటి మాత్రమే ఉపయోగపడగలదు.
2. దీనిని పర్తి సెక్షన్ నాగళ్ళు మరియు చక్రపు నాగళ్ళు, దుమ్ము పొరువములు, కొంగలు వగైరా దేశంలో తయారు చేయబడిన అనేక పరికరాలతో వాడవచ్చును.
3. ఈ ట్రాక్టరు బల్గేరియన్ రోటావేటర్ 1.10మీ.తో ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. దీనితో రోజుకి 8 గంటల్లో కనీసం 15 ఎకరాల వరి పైరు దున్నటానికి సేద్యానికి ఏకకాలంలో జరుపుతుంది.
4. ఫన్ గ్రేయర్ అమర్చబడినప్పుడు ఇది తోటలు నివారణకు ఉపయోగపడగలదు. ఒక తపు గోలతో ఇది తోటలను, ద్రాక్ష తోటలను తయారు చెయ్యటానికి ఉత్తమమైనది.
5. బుల్‌డోజర్ తగిలించటం వల్ల ఈ ట్రాక్టరు భూమిని సమం చెయ్యటానికి, కొత్త నేలను శుభ్రపరచటానికి, ఇంకా అనేకమైన ఇతర కష్టమైన పనులకు ఉపయోగించవచ్చును.
6. ఒక 3½ టన్ను ట్రాక్టరు తగిలించి రోడ్లు దెబ్బతినకుండా ఉండటానికి ట్రాక్షన్ అమర్చటంవల్ల దీనిని రవాణా పనికికూడా ఉపయోగపడవచ్చును.
7. ఇది మామూలు చక్రాల ట్రాక్టరుకన్న చాలా సాదైనది. ఎందువల్లనంటే ఖరీదైన టైర్లను ప్రతి 2—3 సంవత్సరాలకు మార్చ నవసరంలేదు.
8. ఒక సంవత్సరం, లేక 2000 పనిగంటలు గ్యారంటీ ఇవ్వబడినది.
9. బల్గేరియన్ నిపుణుల తోడ్పాటుతో వంకపెట్టరాని అమ్మకానంతరపు సర్వీసు.
10. ఈ ట్రాక్టరు మన ట్రాక్టర్ ట్రేయినింగ్ అండ్ టెస్టింగ్ స్టేషన్‌వద్ద విజయవంతంగా పరీక్ష చేయబడి భారతదేశ పరిస్థితులకు ఎక్కువ అనువుగా యుండేట్లు దీనిలో కొన్ని మార్పులు చెయ్యబడినవి.
11. మొదటి బస్తా 90 ట్రాక్టర్లు ఇండియాకు మేనెల చివర చేరినవి. 2వ బస్తా ట్రాక్టర్లు జూలై ఆఖరుకు చేరగలవు. వెల ఒక్కొక్కటి రు. 20,500—లు C & F

అర్హులు డిస్ట్రిబ్యూటర్లను ప్రదేశంవారీగా పంపవలెను.

ఒక కాపీని బుక్‌లెట్ 150, గోల్ఫ్‌లింక్స్, న్యూఢిల్లీకి పంపవలెను.

ఎగుమతిదార్లు. అగ్రో మెషినాఇంపెక్స్ - సోఫియా (బల్గేరియా)

ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లు. అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్,

జమ్ము అండ్ కాశ్మీర్ (శ్రీనగర్) హర్యానా (చండీఘర్). రాజస్థాన్ (జైపూర్)

ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్) ఉ. ప్ర. (లక్నో) పంజాబ్ (చండీఘర్) కేరళ (త్రివేండ్రం)

మా ఆటో విడిభాగాల పెరగడానికి రహస్యము అమ్మకం నాలుగురెట్లు!

ఆటో విడిభాగాలను తయారుచేయువారు డీలర్లు, ఖాతాదార్లుకూడా కెనరా సేల్స్ కార్పొరేషన్‌తో వ్యవహరించడం, చాలా లాభకరమని గ్రహించారు!

తయారుచేయువారు

పఖ్యాతమైన తయారీదారులు తమ సరకులను కెనరా సేల్స్ కార్పొరేషన్‌ద్వారా పంపకం చేయటం లాభకరమని నేడు తెలుసుకున్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్టులో 54 సంవత్సరాల అనుభవంతో కెనరా సేల్స్ కార్పొరేషనువారు దక్షిణభాగంలో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాన్ని వెంటనే అంగీకరించి నడుపుతున్నారు.

డీలర్లు

మీరు ఒక డీలరు అయితే మీ సొమ్మును స్టాకుల మీద పెట్టి వుంచనక్కరలేదు, మీ ఖాతాదారులను ఎప్పుడూ సంతోషంగా వుంచడానికి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నమ్మకమైన ఆటో విడిభాగాలు సక్రమంగా సరఫరా చేయబడుతాయి.

ఖాతాదారులు

మరో విషయము, ఏ కొద్ది మంది మాత్రమో ఖాతాదారులు ఎక్కువ ఆటో విడిభాగాలను నిల్వ చేయగలరు. అటువంటివారికి అతి సులభంగా ఆటో విడిభాగాలను లభింపజేయటమే ముఖ్యోద్దేశము, అందువల్లనే వారి సరఫరాల కోసము ఎంతో మంది ఖాతాదారులు కెనరా సేల్స్ కార్పొరేషన్‌మీదే ఆధారపడివున్నారు.



ది కెనరా సేల్స్ కార్పొరేషన్ లిమిటెడ్

మంగళూరు-3 (సౌత్ కెనరా) టెలిగ్రాములు: "సేల్స్"

CSC-4867



Baygon

BAYER

బేగాన్

అన్ని బొద్దింకల హింసకు

ఎక్కువ గాఢత కలది. అందుచే చాలా తక్కువ ఖర్చు అగునది.

TEL

Kirloskar మోనోబ్లాక్ పంపులతో ...మీ పొలములను ...ఎక్కువ సారవంతముగా చేసుకోండి

...స్కర్ మోనోబ్లాక్ పంపులు ఒక షాఫ్ట్ మీద, ఒక పూర్తియైన యూనిట్టుగా ...డేలా డిజైనుచేయబడి తయారుచేయబడుతున్నాయి. అందువలన నీటికి ...పంపు షాఫ్ట్, పంపు బేరింగ్ మరియు కప్లింగ్ అవసరము లేదు. ...గా తయారైన పూర్తి యూనిట్లు ఎంతో సులభమైనది, యిమిడికగా ...టుంది—అయినా ఒకటో రకముగా పనిచేస్తుంది.



...ధానమైన అంశములు :

...లైన్‌మెంట్ తప్పుటకు తక్కువ అవకాశములు ● ఏ విధముగా ...నా అమర్చవచ్చును ● నడుపుటకు అయే ఖర్చులు తక్కువ.

కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, వారిచే తయారుచేయబడుతున్న పంపుల యొక్క రెజిస్టర్డ్ ట్రేడ్ మార్కును తెలుపుతుంది.

తయారుచేయువారు: కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, దేవాస్ (మధ్య ప్రదేశ్)

రెజిస్టర్డ్ మరియు హెడ్ ఆఫీస్: కిర్లోస్కర్‌వాడి, జిల్లా సంగ్లి, మహారాష్ట్ర.

STUSA/1/67

తుపానుబాధితులకిచ్చినహామీలు ఇంకా అమలు జరగలేదు

శ్రీ గౌతు లచ్చన్న ఆరోపణ

బాపట్ల, జూన్ 13: బాపట్ల తాలూకాలోను చీరాలలో తుపానుబాధిత ప్రాంతంలలో పర్యటించిన రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ గౌతు లచ్చన్న ఒక ప్రకటన చేస్తూ తుపానుబాధిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సహాయ కార్యక్రమాల విషయంలో రైతులకు, ప్రజలకు చేసిన వాగ్దానాలను, హామీలను అమలు చేయకపోవటం, రైతులకు ఋణాలివ్వటం విషయంలోగానీ, తుపానువలన వరదలలో పశువులను, తోటలను, ఆస్తులను నష్టపోయిన వారికి సహాయం విషయంలోగానీ అధికారులకు వారు ఇంతవరకూ ఏవిధమైన ఉత్తర్వులు జారీచేయకపోవటం చాలా ఆశ్చర్యం కల్గిస్తున్నదని అన్నారు. ఆయన తమ ప్రకటనలో ఇలా అన్నారు:

"అకస్మాత్తుగా వచ్చిన వరదలు, తుపాను వలన కలిగిన నష్టం, ప్రజల దుఃఖగాథలు హృదయాలను కదలించేటట్లుగా ఉన్నాయి. ఇంత ఎక్కువ నష్టం జరగటానికి సరైన డ్రైనేజీ విధానం లేకపోవటం ప్రధాన కారణం. బాపట్ల తాలూకాలో ఎక్కడా ఇరిగేషన్ కాల్వలు, మురుగుకాల్వలు వాటి నామరూపాలు రూపంలోకనబడవు. నేల అంతా మురుగుతో నిండిపోయి ఎక్కడా వ్యవసాయ యోగ్యంగా కనబడటంలేదు.

బాపట్ల తహసీల్‌దారు, చీరాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తుపానుబాధితుల సహాయం విషయంలో చేసిన కృషి ప్రశంసనీయం.

చెరువులకు, కాల్వలకు పడిన గండ్లు మరమ్మతులు జేయటానికి ప్రత్యేక విభాగం పని ప్రారంభించిందని నాకు చెప్పారు. కాని నేను పర్యటించిన ప్రాంతాలలో ఎక్కడా మరమ్మతుపనులు జరగటంలేదు. బహుశా సిబ్బంది కొరత దానికి ముఖ్య కారణమని భావిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఉన్న ప్రత్యేక సిబ్బంది సరిపోదు. తుపాను సంభవించకపోయి వుట్లయితే నిజానికి సేద్యపు పనులు నెలరోజులక్రిందట ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ఈ మొదటి పంట పనులు సక్రమంగా జరగాలంటే ప్రభుత్వం వెంటనే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక విభాగం క్రింద మరి నాలుగు విభాగాలను ఏర్పాటుచేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు పూర్తి అధికారాలనిస్తూ, ఈ నెలాఖరునాటికి మరమ్మతు పనులు పూర్తయే విధంగా చేయించవల్సి ఉన్నది.

తుపాను తర్వాత ఇరవైరోజులు గడిచినప్పటికీ ఇంతవరకూ రహదారి రాకపోకలు పునరుద్ధరింపబడకపోవటం శోచనీయమైన విషయం. పదవతేదీ నుండి రైళ్ళు మామూలుగా పనిచేస్తున్నందుకు హర్షిస్తున్నాను. రోడ్లపై రాకపోకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రద్ధవహించాలి.

తుపానుబాధిత ప్రాంతాలలోని మునిసిపాలిటీలకు, పంచాయితీలకు సహాయచర్యల నిమిత్తం పెద్ద మొత్తాలను గ్రాంట్లక్రింద ఇవ్వవల్సిన ఆవశ్యకత ఉన్నది.

తుపాను విషయంలో ప్రజలను హెచ్చరించటానికై రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయునున్నట్లు కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె.ఎల్. రావు చేసిన ప్రకటన హర్షించదగినది." (వు.వి)

గృహాల పునర్నిర్మాణానికి రు. 1.5 కోట్లు

గుంటూరు, జూన్ 13: జిల్లాలో తుపాను కారణంగా కూలిపోయిన గృహాల పునర్నిర్మాణానికి రు. 1.5 కోట్లు విడుదల చేయబడినట్లు గుంటూరు జిల్లాకలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం 11 వ తెలియజేశారు.

జిల్లా తుపాను, వరదబాధితుల సహాయ కమిటీ సమావేశంలో సెన్న ప్రసంగిస్తూ రహదారి రోడ్ల మరమ్మతులకు రు. 30 లక్షలు ఇవ్వబడినవనీ, స్వల్ప, భారీ ఇరిగేషన్ చెరువుల మరమ్మత్తులకు రు. 10 లక్షలు. జిల్లాపరిషత్ రోడ్లకు రు. 15 లక్షలు కేటాయింప బడినవనీ శ్రీ వెంకటరత్నం తెలియజేశారు. భవిష్యత్తులో వరదలు రాకుండా ఒంపేరు, కొమ్మమూరు, భట్టిప్రోలు, రేపల్లె మురుగు కాలవలకు నేరుగా సముద్రంలో కలిసే మార్గాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో సహాయానికి స్వయంసహాయంతో కనీసం రు. 50 లక్షలు సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శాసనసభ సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ, ఇరిగేషన్‌కాల్వల మరమ్మతుల కొరకు ఇతర జిల్లాలనుండి పనివారిని తీసుకురావాలని, మురుగు కాలువల విషయం కేంద్ర ప్రభుత్వానికి వివరించటానికి ఒక ప్రతినిధివర్గాన్ని ఢిల్లీ పంపాలని సూచించారు. శాసనసభసభ్యులు శ్రీ వై. వెంకటరావు, శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు, శాసనమండలి సభ్యుడు శ్రీ జె. వై. నారాయణకూడ కొన్ని సూచనలు చేశారు. (వు. వి.)

మద్రాసు నూనెశుద్ధికర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభం

మద్రాసు, జూన్ 13: రు. 45 కోట్ల వ్యయంతో నెలకొల్పిన మద్రాసు ఆయిల్ రిఫైనరీ మంగళవారం రాత్రినుండి పని చేయడం ప్రారంభించింది.

ఆ రోజే ఈ నూనె శుద్ధి కర్మాగారంనుండి నూనె పదార్థాలు తయారైవస్తున్నవి. ఈ రిఫైనరీ మేనేజింగ్‌డైరెక్టర్ శ్రీ ఎం. రామబ్రహ్మం 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ ప్రారంభదశ నుండి ఈ రిఫైనరీ ఉత్పత్తి దశకి చేరుకున్నదనీ, జూలై ఆఖరునాటికి 8000 టన్నుల పెట్రోలియం పదార్థాలు శుద్ధిచేయబడి మద్రాసు మార్కెటుకు విడుదలవగలవని తెలిపారు. ఈ కర్మాగారం నుండి వంటకు వాడే గ్యాస్, నాఫ్తా, హైస్పీడ్ డీసిల్, లైట్‌డీసిల్, ఫర్నేస్ ఆయిల్ మొదలగు పదార్థాలుతయారవుతవి. జూలై ఆఖరునాటికి గాసోలిన్, కిరోసిన్ కూడా సిద్ధమవుతాయి. ల్యూబ్రికేట్ ఆయిల్ ఫ్యాక్టరీ అగస్టునాటికి ఉత్పత్తిని ప్రారంభించగలదు. సంవత్సరానికి 25 లక్షల టన్నుల క్రూడాయిల్ నుండి నూనెలు శుద్ధిచేసి వేరుచేయడానికి వీలుగా ఈ కర్మాగారాన్ని రూపొందించారు. ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నాటికి ఈ కర్మాగారంలో ఉత్పత్తి పూర్తి శక్తి మేరకు జరగగలదు. మద్రాసు రేవుకు 1,20,000టన్నుల క్రూడాయిల్‌ను తీసుకురావడానికి కూడా షిప్పింగ్ కార్పొరేషన్‌తో రిఫైనరీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ నూనె శుద్ధి కర్మాగారం ఉత్పత్తిచేసే నూనె మొదలగు పదార్థాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెట్లలో విక్రయిస్తుంది.

విజయవాడ వరకు హౌరా-మద్రాసు ఎక్స్‌ప్రెస్ జూన్ 15 నుండి నడపడానికి ఏర్పాట్లు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 13: ప్రస్తుతం హౌరా వాల్తేరు మధ్య నడుస్తున్న నెం 89, 90 హౌరా—మద్రాసు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు జూన్ 15 నుండి హౌరా, విజయవాడల మధ్య నడిచేటట్లు పొడిగించారు.

జూన్ 14న హౌరాలో బయలుదేరే 89 నెం రైలు వాల్తేరు మీదుగా విజయవాడ చేరకుంటుంది. జూన్ 15న విజయవాడలో బయలుదేరే నెం 90 ఎక్స్‌ప్రెస్ హౌరా వరకు వెడుతుంది.

హైదరాబాద్—డోర్నకల్ స్పెషల్ ప్యాసింజరు రైలును నిన్నటినుండి ఖమ్మం వరకు పొడిగించారు. డోర్నకల్—సికింద్రాబాద్‌మధ్య తిరుగుతున్న విజయవాడ—సికింద్రాబాద్ ప్యాసింజరును జూన్ 13నుండి ఖమ్మంనుండి సికింద్రాబాద్ వరకు నడిచేటట్లు పొడిగించారు.

ప్రయాణికులరద్దీని తగ్గించడానికి మద్రాసులో జూన్ 13వ తేదీసా 4—30గంటలకు బయలు దేరేటట్లు ఒక స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఇది జూన్ 15 ఉ: 7 గం: లకు హౌరా చేరుతుంది.

అసన్‌సోల్ వద్ద బస్సు దగ్ధం

కోపోద్రిక్తులైన జనం చర్య

కలకత్తా, జూన్ 13: అసన్‌సోల్ సబ్‌డివిజన్‌లోని సీర్‌కోసోల్ రోడ్డు వద్ద ఒక బాలుని మీదుగా వెళ్ళిన ఒక ప్రయాణికుల బస్సును కోపోద్రిక్తులైన 500 మంది జనం నిన్న దగ్ధం చేశారు.

ఇక్కడికి అందిన వార్తల బట్టి 14ఏళ్ళ బాలుడు బస్సునుంచి జారి పడ్డాడని, బస్సు అతని మీదుగా పోయిందని, వెంటనే జనం గుమిగూడి బస్సును దగ్ధం చేశారని తెలుస్తున్నది.

తిరుమలలో గల్లంతైన నగల స్వాధీనం

ఇద్దరి అరెస్టు

నెల్లూరు, జూన్ 13: తిరుమలలో జూన్ 5వ తేదీన ఒక కారునుంచి దొంగిలింపబడిన నెల్లూరుకు చెందిన లక్ష్మీ జ్యూయలరీ కంపెనీవారికి చెందిన నగలను అన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకొని లక్ష్మీ జ్యూయలరీ కంపెనీకి చెందిన కారు డ్రైవరు పి. చాంద్‌బాషాను, ఒక కిళ్లీ దుకాణ యజమాని [illegible] బాషాను అరెస్టు చేశారు. తిరుమల నుంచి నగలున్న రెండు పెట్టెలను నెల్లూరుకు తీసుకువచ్చిన ఒక కారునుకూడా స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను, కారును తిరుపతిలో సబ్ మేజిస్ట్రేటువద్ద హాజరుపరచడానికి తీసుకెడుతున్నారు.

లక్ష్మీ జ్యూయలరీ కంపెనీకి చెందినవారు తిరుమలలో తమ కారులో నగలు గల రెండు పెట్టెలను విడిచి, కాంటిన్‌లోకివెళ్ళి ఫలహారం తీసుకుని తిరిగివచ్చేటప్పటికి ఆ పెట్టెలు రెండు అదృశ్యమైన సంగతి పాఠకులకు విదితమే. తిరుపతి పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామమూర్తి, సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ వతద్‌వల్లి దర్యాప్తు జరిపారు. (వు. వి.)

శ్రీఎస్. భగవాన్‌దాస్‌కు స్వర్ణపతాకం

హైదరాబాద్, జూన్ 13: భారతీయ ఫోటోగ్రఫీ సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫర్ల సమాఖ్య అధ్యక్షుడు అయిన శ్రీ ఎస్. భగవాన్‌దాస్‌కు ఫోటోగ్రఫర్ల అంతర్జాతీయ సంస్థ స్వర్ణపతకాన్ని బహూకరించింది.

హైదరాబాద్‌లో ఫోటోకళా ప్రదర్శనను ప్రారంభించినప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వాన్‌డీవైయర్ వ్యక్తిగతంగా ఈ పతాకాన్ని బహూకరించారు.

హెచ్చరిక! అట్టల ప్యాకింగ్ మరచిపోండి

అసలైన కెఎపి యు.జె. క్రాస్, చోరనిరోధక రేకు పెట్టెలువాడండి.

- అత్యుత్తమ యూనివర్సల్ జాయింట్ క్రాస్ బేరింగులు సహనిర్మించుటలో మార్గదర్శకులు.
- అత్యంత శ్రేష్ఠమైన అల్లోయ్-కేస్ గట్టిదనం గల ఉక్కుతో నిర్మించబడినవి.
- సైనైడ్-వేడి ప్రయోగించబడిన బేరింగులు—పూర్తియైన ఆటోమేటిక్ రాపిడి యంత్రంవల్ల లోభాగము రాయబడింది.
- అత్యంత విశిష్ఠమైన needle రోలర్లు.
- అన్ని విడిభాగములను ప్రతి ఒక్కటి వరి పూర్ణత నిమిత్తం పూర్తిగా పరీక్షింపబడినవి.
- ప్రఖ్యాత కెఎపినుండి పరిపూర్ణత, పనిచేయుట, మరియు లాభం నిమిత్తం సంపూర్ణ హామీ.
- సప్లయిస్ అండ్ డిస్పోజల్స్ డైరెక్టరేట్ జనరల్‌కు, అఖిల భారత స్టేట్ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిశాఖకు సప్లయి చేయుచున్నారు.



ముఖ్యగమనిక : ఇప్పుడు రేకు పెట్టెనే కొనండి. మరియు లోభాగమందలి సీళ్లు భద్రముగా నున్నవా పరిచూసుకోండి. అట్లయితేనే తీసుకోండి.

KAP AUTO-PARTS — భారతదేశంలో నిర్మించబడుచున్నవి

కొఠారి ఆటో పార్ట్స్ మేన్యుఫాక్చరర్స్ ప్రై. లి.

431, లేమింగ్‌టన్ రోడ్, బొంబాయి-4 బిఆర్

TEL



చెడు వాతావరణమునకు ప్రత్యేక రక్షణ అవసరం

అవును! ఆ ప్రత్యేకమైనదే ఒక జత బాటా వాల్కన్ వెదర్‌ప్రూఫ్ బూట్లు. అవి తయారు చేయబడిన విధము సాటి లేనిది. తిరుగు లేనిది యనుటచే తడిలో కూడ పొడిగా నడవ వచ్చును. వర్షములోను, మునుపు ప్రదేశముల మీదను జారకుండ చేయును. తుడిచిన చాలు, సెకండ్లలో అతి శుభ్రము. ధృఢమైన చిరకాలము మన్నే వాల్కన్ బూట్లలో మీ పాదములు పెద్దవై మెలకువగా నుండునట్లుండును. ఈ క్రొత్త బాటా వాల్కన్ బూట్లతో వర్షాన్నెదిరించి నిస్సంకోచంగా నడవండి. వివిధ రకముల రంగులలో మరియు స్టయిల్సులో దొరుకును.

బాటా వాల్కన్ బూట్లను కొనుటలో ఐదు ముఖ్య కారణములు

వెదర్‌ప్రూఫ్ పద్ధతులలోని కొత్తదనము

అడుగు దలను తగ్గించుటకు ధృఢమైన రబ్బర్ అప్పర్స్	పాదము కదలకుండా పూర్తి కాటన్ లైనింగ్	అదనపు బలానికి ఆధారానికి రీన్‌ఫోర్స్‌డ్ కౌంటర్స్	పాదముక్రింద అమిత సౌఖ్యానికి వాష్‌బుల్ పివిసి కోటెడ్ ఇన్‌సోల్



పూర్తి లోతయిన అడుగు భాగముమీద జారుడు నిరోధకమైన ట్రెడ్

Bata VULCAN

మరణం

మా తండ్రిగారు శ్రీ గుంటూరు భాస్కరరావు (ఇన్‌కంటాక్సు ప్రాక్టీషనర్ అండ్ ఆడిటర్) తమ 45వ ఏట ది. 9–6–69న తెనాలిలో స్వర్గస్థులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. పెద్దకర్మ 23–6–69 (సోమవారం) తెనాలి, మారిసుపేటలో జరుపబడును.

కుమారులు:
శంకరరావు,
మహేశ రరావు,
ప్రసాద్.

సోదరుడు: సుబ్రహ్మణ్యం.

జలుబులను నివారించే మరో అమోఘమైన శక్తి

అనోలియం

వినోదం పోటీ

పై పోటీ ఫలితాలు ఇదివరలో ప్రకటించినట్లు జూన్ రెండవవారము బదులు 1969 జూన్ ఆఖరివారములో ప్రకటించబడును.

అమృతాంజన్ లిమిటెడ్,
మద్రాసు - 4.

పెళ్ళిళ్ళ రోజుల అమ్మకం

సిసలైన తగ్గింపు - 25% వరకు
కొద్దిరోజులు మాత్రమే.

బెనారెస్ సిల్కు చీరెలు

పెళ్ళిళ్ళ తరుణానికి తాజాగా వచ్చిన స్టాకులనుండి

ఇతర రకాలు:

1	నైలెక్స్ అద్దకపు చీరెలు	రు 28—50 నికరం
2	డర్లాన్ అద్దకపు చీరెలు (తోటరోజా)	రు 58—50 నికరం
3	కొత్త సెమీ డర్లాన్ అద్దకపు చీరెలు	రు 18—50 నికరం
4	నైలెక్స్ ఎంబ్రాయిడరీ చీరెలు	రు 65—50 నికరం
5	నైలన్ జరీ ఎంబ్రాయిడరీ చీరెలు	రు 72—50 నికరం
6	డర్లాన్ సాదాచీరెలు	రు 18—50 నికరం

శ్రీ లక్ష్మీ భండార్
నాగేశ్వరరావు రోడ్డు, టి.నగర్, మద్రాసు—17 ఫోన్: 444696.
శీఘ్రము విచ్చేయండి, ఉత్తమమైన వాటిని ఎంచుకొనండి

షాపు 15—6—69 ఆదివారం తెరచియుంటుంది.

RAE/LB/6

రేడియో

ఆదివారం, జూన్ 15
శ.శ. 1891 జ్యేష్ఠ 25

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 8—30 డి. కె. పట్టమ్మాళ్. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 చిత్రసీమ, 2—15 బాలవినోదం, 3—00 రెండు నాటికలు రాధిక ఉత్తరం, సంధ్యాసమయం. సాయంత్రం 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారము, 6—30 గ్రామసీమలు, 7—30 తె. వా., 7—15 గాంధీజీ రచనలనుండి కొన్ని ఘట్టాలు, 7—30 లలిత సంగీతం, 7—45 గానసుధ, 8—15 అహింసా దేవదూతలు: బుద్ధుడు ప్రసంగం, 8—30 మీరుకోరిన పాటలు, 9—15 రాగం, తానం, పల్లవి: (విజయవాడ నుండి రిలే), 10—00 విజయవాడవలె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 8—30 బొమ్మరిల్లు, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—50 తె. వా., 3—00 రెండు నాటికలు (హైదరాబాద్ నుండి రిలే), 5—30 చల్లపల్లి కృష్ణమూర్తి, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 వీరాభిమన్యు బుర్రకథ, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 వీరాభిమన్యు బుర్రకథ, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 గానసుధ, 8—15 చిత్రతరంగిణి, 9—15 రాగం, తానం, పల్లవి, పుల్లెల పేరి సోమయాజులు: వయొలిన్ తె. సింహాచలశాస్త్రి: మృదంగం, 10—00 చల్లపల్లి కృష్ణమూర్తి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 ఆరుళ్ వాక్కు, 6—50 వాద్య సంగీతం, 7—30 చిత్రగానం, 8—00 మెల్లిసై, 8—15 లీలావతీ గోపాలకృష్ణన్, 9—30 సాహిత్య సంచికా కార్యక్రమము, 10—30 హిందూస్థానీ సంగీతం, కిషోరీ అమోన్‌కర్, 12—00 అల్లగామం ఎస్. రామచంద్రన్, 12—30 సూర్యకాంతి, 1—00 కమలా త్యాగరాజన్, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 2—10 పాప్పామలర్, 3—00 మీరుకోరిన పాటలు, 3—30 నాటిక, 4—30 మధురై టి. వెంకటేశన్, 5—30 చిత్రగానం, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం: 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 అల్లగాం ఎస్. రామచంద్రన్, 9—30 సంగీతోపన్యాసం సి. సరస్వతీబాయి, 10—30 కమలా త్యాగరాజన్: వీణ, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు పిల్లల కార్యక్రమం 9—15 వాద్య సంగీతం, మధ్యాహ్నం 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., 2—00 వింతకాపురం, సంక్షిప్త శబ్ద చిత్రం. సాయంత్రం: 7—00 తె. వా., 7—15 మెల్లిసై, 7—30 గీతమాలిక, 8—00 మద్రాస్ ఎ వలె, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

క్రీడాలోకం

మొదటి టెస్టు:

బాయ్‌కాట్ సెంచరీ

మాంచెస్టర్, జూన్ 13: నిన్న ఇక్కడ ప్రారంభమైన ఇంగ్లండ్, వెస్టిండీసు మధ్య మొదటి క్రికెట్ టెస్టులో, నిన్న ఆట ఆఖరుకు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్సులో 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. బాయ్‌కాట్ 128 పరుగులతో సెంచరీ చేశాడు.

ఇంగ్లండ్ నూతన కెప్టెన్ ఇల్లింగ్‌వర్త్ టాస్ గెల్చి, ఎడ్రిచ్, బాయ్‌కాట్‌లతో బాటింగ్ ప్రారంభింప చేశాడు. వీ రిద్దరూ మొదటి వికెట్టుకు 112 పరుగులు చేసిన తర్వాత, ఎడ్రిచ్ 58 పరుగులకు రన్ అవుట్ అయ్యాడు. బాయ్‌కాట్ పిలుపు అందుకోటంలో జాప్యం చేసి, ఎడ్రిచ్ క్రీజ్ చేరుకోలేకపోయాడు. తర్వాత వెంటనే ఫార్బె వికెట్టు 2 పరుగులకే గిబ్స్ పడకొట్టగా, వెస్టిండీసు ఆధిక్యం పొంది నట్లు తోచింది. అయితే గ్రావ్నే (56) తోడ్పాటుతో, బాయ్‌కాట్ సెంచరీ చేసి, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పటిష్టంగా రూపొందించాడు. ఆఖరిలో, షెపర్డ్ కొంతసేపు బాయ్‌కాట్‌ను వేధించి, అతని వికెట్టును యల్.బి.డబ్ల్యు క్రింద తీసుకోగల్గాడు.

మొదట్లో హెండ్రిక్స్, బాయ్‌కాట్‌ను, డేవిస్ గ్రావ్నేను పటి వేయకుండ బంతిని చేజారారు. వికెట్టు బాట్స్‌మన్‌కు వీలుగా వుంది. వెస్టిండీసుకు గిబ్స్, షెప్పర్డు ఎక్కువసేపు నిలకడగా బౌల్ చేశారు. హోల్డర్స్‌తో బాటు కొంతసేపు సోబర్సు ఫాస్టుగా బౌల్ చేసి తర్వాత స్పిన్ బౌలింగ్ చేశాడు.

స్కోరు: ఇంగ్లండ్: 261—3 వికెట్లకు—బాయ్‌కాట్ 128, ఎడ్రిచ్ 58 రన్ ఔట్, షార్పె 2, గ్రావ్నే 56తో, ఒలివి యేరా 6తో బాట్ చేస్తున్నారు.

పశ్చిమజర్మనీపై ఇంగ్లండ్ ఆధిక్యం

బర్మింగ్‌హామ్, జూన్ 13: ఇక్కడ యూరోప్ 'ఎ' విభాగం డేవిస్‌కప్పు టెన్నిస్ పోటీలో, బ్రిటన్ యువకుడు, స్టిల్‌వెల్, పశ్చిమజర్మన్ ముఖ్య ఆటగాడు విలిహెల్మ్ బుంగర్ట్‌ను 9—7, 6—3, 7—5తో వోడించగా, బ్రిటన్, పశ్చిమజర్మనీపై 2—0 ఆధిక్యం పొందింది.

మొదటి సింగిల్స్‌లో, మార్క్ కాక్స్‌ను, కుంకేను 4—6, 6—3, 6—4, 6—2తో వోడించాడు.

డ్రిస్‌డేల్‌పై గ్రాబ్నర్ గెలుపు

బ్రిస్టల్, జూన్ 13: ఇక్కడ జరుగుతున్న పశ్చిమ ఇంగ్లండ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో అమెరికన్ డేవిస్ కప్పు విన్నర్ ఆటగాడు గ్రాబ్నర్, డ్రిస్‌డేల్ (లావర్ విజేత)ను 6—1, 6—4తో వోడించాడు. ఈ పోటీలో, గ్రాబ్నర్ భీకరంగా సర్వ్ చేసి ఆధిక్యం పొందాడు.

ఇతర ముఖ్యఫలితాలు:

రోజ్‌వాల్—ఎష్ 3—6, 6—4, 6—4, బార్తెస్—న్యూకూంబ్ 9—11, 8—6, 7—5. (స్త్రీలు): మొఫిట్‌కింగ్ —వేడ్ 6—8, 11—9, 6—2, కోర్టు—జడీ టెగార్టు 6—3, 1—6, 6—1.

స్పాస్కీ ముందంజ

మాస్కో, జూన్ 13: ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్ పోటీలో, స్పాస్కీ 21వ గేములో పెట్రోషియన్‌పై గెల్చిగా, 2పాయింట్ల ఆధిక్యం తిరిగి పొందాడు.

ఇంక జరుగవలసిన 3 ఆటలలో, స్పాస్కీ 2 సమం చేసినా, ఒకటి గెల్చినా, నూతన చాంపియన్ కాగలడు. దీనికే అవకాశం ఎక్కువ.

ఇతర వార్తలు

నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న "జాన్ ప్లేయర్" ఓపెన్ టెన్నిస్‌లో, ప్రేమజిత్ లాల్, స్టాన్లీ మేథ్యూస్‌ను 10—12, 6—4, 6—4తో వోడించి నాల్గవ రౌండు చేరాడు.

విజయవాడ ఫుట్‌బాల్ లీగ్‌లో, ఎస్.సి. రైల్వే బ్లూస్, స్టాల్వర్ట్స్ క్లబ్‌ను 3—1 గోల్సుతో వోడించింది.

ఆసియా యూత్ బాస్కెట్‌బాల్ టోర్నమెంటు కౌలాలంపూర్‌లో ఆగస్టు 20 నుండి సెప్టెంబరు 4 వరకు జరుగును.

పూర్తి వినోద భరితమైన చిత్రం అందరూ ఆనందించే చిత్రం
హసీనా మాన్ జాయెగా
కలర్ చిత్రం శ్రీమూవీస్

నేడే విడుదల! రాజమండ్రి అప్సరలో
కడుపుబ్బనవ్వించటానికి నవ్వులతో. కిశోర్ మెహమూద్.
ఆ యిద్దరి మధ్య షమ్మీ దాంపత్యంబిన
శ్రీమాన్‌జీ
మ్యూజిక్ ఓ.పి.నయ్యర్
విజయ సారధీంద్ర
సీడెడ్ రిలీజ్: మెహబూబ్ ఫిలిమ్ ఏజెన్సీ, అనంతపూర్.



నీవు మాట్లాడ గలవు
స్పెయిను, జర్మనీ, రష్యా
జపాను భాషలను

నీవు సౌజన్యము, స్నేహము అనెడు భాషలలో మాట్లాడిన అది ప్రతి ఒక్కడు అర్థము చేసుకొనెడి మహాగత భాష యగును. ముఖ్యముగా దూర ప్రయాణము చేసి భారతదేశము సందర్శించి ఆశ్చర్యమును కలిగించునవి చూచుటకు వచ్చే చూపరులకు. కొంతకాలము యిచ్చట వుండి. మనము తయారు చేయునవి కొని మన సేవల నందుకొనువారు. గత సంవత్సరమున విదేశి విహార యాత్రలు 25 కోట్ల రూపాయల విదేశి వినిమయమును భారతదేశమునకు సంపాదించినవి.

నిజంలో ఒక విదేశీయునకు చూపే స్నేహపూరిత భావాభినయము భారతీయ ఆతిథ్యమనే గొప్ప సాంప్రదాయంలో ఒక విభాగము మాత్రమే. నీవు ఒక అతిథికి స్వాగతమిచ్చి అతని భారత దేశమందలి విరామ సమయాన్ని సుఖప్రదం చేయుచున్నావు. ఎవరికి తెలుసు, అతని భారతదేశపు మధుర స్మృతి నీవే కావచ్చు.

వచ్చే వానికి స్వాగతమిచ్చి
ఒక స్నేహితుణ్ణి మరలి పంపించండి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజమ్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా

ASP/TC/32 TEL

విల్స్ బ్రిస్టల్ ఫిల్టర్

మోహింపచేయడానికి తయారైంది

సార్థకమైన ఫిల్టరు సంపూర్ణమైన రుచి

ప్రతిచోటా పొగత్రాగేవారు సొమ్మైన పొగత్రాగటంకోసం విల్స్ ఫిల్టర్‌కే అలవాటు పడుతుంటారు. విల్స్ బ్రిస్టల్ ఫిల్టరు సొమ్మైన పొగతో వాస్తవికమైన రుచినికూడా కలిగిస్తుంది. విల్స్ బ్రిస్టల్ ఫిల్టర్‌తో పొగత్రాగడంలో ఉత్తమమైన సంతృప్తిని మేళవింపబడి విశిష్టతను వీర్చిన వర్జీనియా పొగాకుల పూర్తి రుచిని సంపూర్ణంగా అనుభవిస్తారు. ఫిల్టర్ సిగరెట్టు అద్భుతంగా వుండి సంపూర్తిగా రుచిని విశిష్టతను కల్గించటానికే విల్స్ బ్రిస్టల్ తయారైంది.

10 కు 55 పై

THE WILLS HOUSEMARK OF QUALITY

గౌరవాత్మకమైన విల్స్ సంస్థ బహూకరణ

BP-3053 TEL

నూతనం!

విన్నారా? హేజలైన్ టాల్క్ ప్రత్యేకత గన్నారా?

స్నానానంతరం అలంకరిస్తుంది అన్ని టాల్కములలాగే మీ దేహాన్ని.

మృదుమధుర మనోహర కుసుమ సౌరభంతో గంటల తరబడి గుబాళిస్తుంది మీదేహం.

ఏదీ దీనిలో క్రొత్తదనం? అదే, దీనికున్న మెత్తదనం!

నమ్మశక్యంగాని నాణ్యతర రూపంలో తయారించారు హేజలైన్ తమ నూతన టాల్కం

మీ చక్కని మోముకు మిక్కిలి అందం దక్కేందుకటలో గణన కెక్కినది!

చిల్లర ధర: రు. 5.43
(స్థానికపు పన్నులు అదనము)

భారతదేశపు ప్రప్రథమ యదార్థ వైభవ టాల్కం కొల్లలుగా పొళ్లంతా చల్లుకొని ఉల్లాసం కొల్లగొనండి.

Wellcome

mcm/bw/203 b tl

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3, Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No.

రుచికరమైన వంటలకు
బాలాజీ బ్రాండ్
మైదా, రవ్వ, అట్టా
ఎల్లప్పుడు వాడండి
ది ఈస్టుకోస్టు ఫ్లోర్ మిల్స్ (ప్రై) లిమిటెడ్.
తాడేపల్లి (గుంటూరు జిల్లా)
పశువులకు, ఎరువులకు శ్రేష్ఠమైన గోధుమ తవుడు వాడుకొను

ఆంధ్రప్రభ

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టి దానిని ఆయుర్వేదౌషధములు సేవించుట వలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు ఏజన్సీలు కలవు

సంపుటి : 34 సంచిక : 163 విజయవాడ 15-6-1969 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతిపై ప్రభుత్వ నిర్ణయం

నాలుగురోజులలో జరుగనున్నట్లు మంత్రి శ్రీ తిమ్మారెడ్డి వెల్లడి

సకాలంలో కాల్వలకు నీరు వదలిన అధికారుల కృషికి ప్రశంస

విజయవాడ, జూన్ 14:

ఇతర రాష్ట్రాలకు మిల్లర్లు స్వేచ్ఛగా ఉప్పుడు బియ్యం, బియ్యం ఎగుమతులు చేసుకోడానికి అనుమతి ఇచ్చే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజులలో నిర్ణయం గైకొన వచ్చునని రాష్ట్ర వ్యవసాయమంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి నేటి ఉదయం ఇక్కడ జరిగిన ప్రజాప్రతినిధుల, అధికార్ల సమావేశంలో ప్రకటించారు.

ఈ సందర్భంలో ఆయనను మిల్లర్లు కొందరు హైదరాబాద్‌కు రావలసినదిగా ఆహ్వానించారు.

తడిసిన ధాన్యం ఫుడ్‌కార్పొరేషన్ కొనడం లేదని ప్రజాప్రతినిధులు [illegible].

గతనెల 26న ఫుడ్‌కార్పొరేషన్ తడిసిన ధాన్యం కొనాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మొత్తం [illegible] వెయ్యిటన్నుల ధాన్యం మాత్రం కొన్నారని మంత్రి చెప్పారు.

ఫుడ్‌కార్పొరేషన్ రాష్ట్ర అధికారి బ్రిగేడియర్ సంవాద్ మాట్లాడుతూ, తాము రాష్ట్ర ప్రభుత్వ ఏజంటుగా వుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సూచనలను అనుసరించి తాము ధాన్యం కొంటున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా త్వరలో నిర్ణయం గైకొంటుందని మంత్రి అన్నారు.

రైల్వే అధికార్లు, సమాచారపు వ్యాగన్లు లేవంటున్నారని అందుచేత తాము రైల్వే అధికార్లతో ఆ విషయంపై సంప్రదిస్తున్నానని కూడా బ్రిగేడియర్ సంవాద్ అన్నారు.

ఈ సమావేశానికి ఆహార, వ్యవసాయశాఖ జాయింటు సెక్రటరీ శ్రీ టి.కె. రావు, వ్యవసాయశాఖ డైరెక్టరు డాక్టర్ జి.వి. రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ సి.ఎస్. శాస్త్రి, సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ ఎస్. గోపాలన్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం, జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అనేకమంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎం. అంకినీడు, వివిధ శాఖల అధికార్లు హాజరైనారు.

ఈ సమావేశంలో మురుగుకాల్వల మరమ్మతులు, ధాన్యం కొనుగోలు సమస్యలపై చర్చలు జరిగాయి.

"విస్తృత ఎరువుల ఋణాల పథకం నిబంధనలు సడలించి రైతులకు సహాయం చేయగలమని మంత్రి వాగ్దానం చేశారు.

శ్రీ తిమ్మారెడ్డి తన ప్రసంగంలో తాను మురుగుకాల్వల మరమ్మతుల విషయంలో పబ్లిక్‌వర్క్సు శాఖ వారు ఎదుర్కొంటున్న చిక్కులను గూర్చి, తడిసిన ధాన్యం కొనుగోలు సమస్యలను గూర్చి తెలుసుకునేందుకు గాను వచ్చానని అన్నారు.

సమయానికి కాలువలు మరమ్మతు చేసి నీరు వదిలినందుకు ఆయన పబ్లిక్‌వర్క్సు శాఖ అధికార్లను అభినందించారు. 5 లక్షల ఎకరాలలో మూడురకాలుగా పంటలు పండే నాయని రైతులకు ధాన్యానికి ఒకపాటి ధర వస్తే ఎరువుల ఖర్చు అయినా కలిసివస్తుందని మంత్రి అన్నారు.

రికవరీ కొన్నిచోట్ల 72 శాతం, కొన్నిచోట్ల 56 శాతం, మరికొన్నిచోట్ల 36 శాతం బియ్యం వచ్చాయని రైతుకు అవసరమైన ప్రోత్సాహం ఇచ్చి బలపరచగలమని ముఖ్యమంత్రి చెప్పారనీ అయితే ఫుడ్‌కార్పొరేషన్‌కు కొన్ని నిబంధనలు గలవని శ్రీ తిమ్మారెడ్డి అన్నారు.

బస్తా ధాన్యానికి 30 కిలోలుగాని, 40 కిలోలుగాని ఎంతబియ్యం దిగుబడి వచ్చినా అది కంతవరకు దేశంలో ఆహారకొరత తీర్చడానికి వీలు కలుగచేస్తుందని అయితే 'కూలి' హెచ్చు అవుతున్నదనీ కనీసం బస్తాకు (ధాన్యం) రు 35లు ఇవ్వాలనీ మంత్రి సూచించారు.

ఫుడ్‌కార్పొరేషన్ కొనలేనప్పుడు మిల్లర్లు అడుగుతున్న 'స్వేచ్ఛ వ్యాపారాని' అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు.

ఫుడ్‌కార్పొరేషన్ మిల్లర్లు ఇచ్చేదానికన్నా హెచ్చు ధర ఇచ్చే అవకాశం వున్నదని ఆయన చెప్పారు.

సవాలు ఎదుర్కొన్న అధికార్లు

గత నెలలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో సంభవించిన తుఫాను, వరదల వల్ల ఏర్పడిన సవాలును ఆ మూడు జిల్లాల కలెక్టర్లు సమర్థతతో ఎదుర్కొంటున్నారని ఆయన ప్రశంసించారు. ప్రత్యేకంగా ఒంగోలు సబ్‌కలెక్టరు, బాపట్ల తహసిల్దార్‌లను ఆయన ప్రశంసించారు. అటువంటి అధికార్లకు 'రివార్డు' ఇవ్వాలని కూడా మంత్రి సూచించారు.

మిగతా 3 వ పేజీలో



మధిర దగ్గర తుఫానుదెబ్బకు కూలిపోయిన వైరా బ్రిడ్జిని రైల్వే మంత్రి శ్రీ రాం సుభాగ్‌సింగ్ పరిశీలిస్తున్నారు. మంత్రి ప్రక్కన వున్నవారు దక్షిణ మధ్య రైల్వే మానేజరు.

ఇటీవలి తుపాన్, వరద దెబ్బవల్ల రైల్వేలకు విపరీత నష్టం

విలేఖరుల గోష్ఠిలో రామ్‌సుభాగ్‌సింగ్ వివరణ: జులైమొదటివారంలో హైద్రాబాద్‌మార్గం సిద్ధం

ఆంధ్రప్రభ ప్రతినిధి విజయవాడ, జూన్ 1[illegible]:—

ఇటీవల కోస్తా జిల్లాలలో సంభవించిన తుపాను, వరదలవల్ల రైల్వే ఆస్తులకు రు 3.3 కోట్లు నష్టం సంభవించినదని కేంద్ర రైల్వే శాఖమంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ నేటి సాయంత్రం ఇక్కడ ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన పత్రికావిలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు.

రైలుమార్గానికి విపరీతమైన నష్టం జరిగిందనీ, అనేక వంతెనలు కూలిపోయాయనీ ఇంతటినష్టం చరిత్రలో ఎప్పుడూ జరిగివుండలేదనీ ఆయన అన్నారు. అందుకు నిదర్శనంగా 60 సంవత్సరాలనాడు నిర్మించిన కొన్ని వంతెనలు కొట్టుకుపోవడాన్ని ఆయన పేర్కొన్నారు.

ప్రతిరోజూ రైల్వేలకు రు 10 లక్షల ఆదాయం నష్టం అవుతున్నదని కూడా రైల్వే మంత్రి అన్నారు.

మధిరవద్ద పెద్దనష్టం

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దనష్టం ఖమ్మం జిల్లాలోని మధిర దగ్గర సంభవించినదనీ అక్కడ 600 రు చెరువులకు గండ్లుపడినాయనీ ఆయన పేర్కొన్నారు.

రైలుమార్గం మరమ్మతులు

రైలుమార్గంపై మరమ్మతులపనిని గూర్చి చెప్తూ విపరీతవర్షాలకు రైలుమార్గానికి ముందుముందు ఇలాంటి నష్టాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మిత్రా కమిటీ సిఫారసులు అమలు జరపడానికి రైల్వేశాఖ ఏదైనా ఆర్థిక సహాయం చేస్తుందా అని అడగ్గా, అలాంటి సిఫారసును గాని సూచనను గాని ఆ కమిటీ చేసివుండలేదనీ ఇరిగేషన్ మంత్రిత్వశాఖ మంచిసూచనలు చేటి నైనా తాముపరిశీలించగలమని ఆయన వివరించారు.

డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ విజయవాడ—మద్రాసు రైలుమార్గం విద్యుదీకరణను గూర్చి మాట్లాడుతూ చౌకగా విద్యుచ్ఛక్తిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేలకు ఇవ్వవలసివుంటుందని అన్నారు. ఇది ఇంకా 2, 3 సంవత్సరాలు పట్టవచ్చు నన్నారు.

కొత్త రైలుమార్గాలు లేవు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలుమార్గాలను గూర్చి ప్రశ్నించగా అలాంటివి ఏమీలేవన్నారు. హైదరాబాద్—మాచర్ల రైలుమార్గం సర్వే జరుగుతున్నదనీ, ఆ నివేదిక వచ్చినతర్వాత పరిశీలించగలమన్నారు.

హైదరాబాద్ — విజయవాడ మార్గంలో రైళ్లు బహుశః జులై మొదటి వారంలో మామూలు మార్గంపై నడవగలవని మంత్రి ప్రకటించారు. మట్టిపనికి రోజూ 25 వేల మంది కూలీలు పనిచేస్తున్నారనీ — జులై 1 నాటికి గుడ్సురైళ్ళు నడవగలవనీ ఆయన చెప్పారు.

ప్రజలకు రైళ్ల రాకపోకలు ఆగిపోయినందున కలిగిన నష్టానికి ఆయన తన విచారం ప్రకటించారు.

మామిడిపండ్ల మార్కెట్

కేదారేశ్వరపేటలో మామిడిపండ్ల మార్కెట్‌కు డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ నేటి సాయంత్రం శంకుస్థాపన చేశారు. కేంద్ర

(మిగతా 3 వ పేజీలో)

ఈనెల 17 న ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం

హైదరాబాద్, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానంద రెడ్డి ఈనెల 17 న ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఆయన ఇక్కడకు ఈనెల 20 న కాని, 21 వ తేదీన కాని తిరిగి వస్తారు.

ముఖ్యమంత్రి నిన్ననే ఢిల్లీ వెళ్ళవలసివుంది. కాని ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న విషయం పాఠకులకు విదితమే.

సంప్రతింపులు జరిపేనిమిత్తం కేంద్ర నాయకులు ఆహ్వానించిన శ్రీ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడానికి ఒక్కరోజు ముందుగా మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణా విషయాన్ని గురించి చర్చించడం జరుగుతుంది.

ముఖ్యమంత్రి ప్రధాని, దేశీయాంగ మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షులతో సంభాషలు జరుపుతారు.

తెలంగాణా ఎన్. జి. ఓ ల యూనియన్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 14: ఎన్. జి. వో. ల భవిష్యత్తుతోసహా ప్రజలందరి భవిష్యత్తూ, తెలంగాణా భవిష్యత్తును నిర్ణయించేందుకు గాను పూర్తిసంఖ్యలో సమ్మెలో పాల్గొనవలసిందిగా తనసభ్యులను తెలంగాణా ఎన్. జి. ఓల యూనియన్ కోరింది.

'ప్రభుత్వం అడ్డుపడితే సామూహిక ప్రతిఘటన'

సమితి కార్యాచరణసంఘం స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 14: 'బంద్' జరపవలసిందిగా కోరుతూ మా వలంటీర్లు మార్కెట్లకు వెళ్లినప్పుడు వారిని ప్రభుత్వం ఆటంకపరిచినట్లయితే, తెలంగాణా ప్రజాసమితి ఎదిరిస్తుంది. సామూహికంగా ఎదిరించవలసిందిగా ప్రజలను కోరుతుంది" అని తెలంగాణా ప్రజాసమితి కార్యాచరణ కమిటీ నిన్న ఇక్కడ సమావేశమై తీర్మానించింది. ఈ సమావేశానికి డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షత వహించారు.

అణచివేత చర్యలకు నిరసనగా సోమవారంనాడు (జూన్ 16) 'బంద్' ను జరుపవలసిందిగా ఈ కమిటీ పిలుపునిచ్చింది. ప్రజల ప్రజాస్వామిక హక్కులలో జోక్యంకల్పించుకొనవద్దని ఈ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

'బంద్'ను జయప్రదం చేయవలసిందిగా వర్తకవర్గంతో సహా అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

అణచివేత — వ్యతిరేక దినంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణా కోరికపట్ల తమ ఐక్యతను ప్రదర్శించవలసిందిగా కార్మిక తరగతికి తెలంగాణా ప్రజాసమితి ప్రధానకార్యదర్శి శ్రీ జి. వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి శ్రీ పి. నరసింగరావు, హైదరాబాద్ గుమాస్తా సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, సమితి ఉపాధ్యక్షుడు శ్రీ షేక్ అలీఖాన్, ఖైరతాబాద్ ప్రజాసమితి జాయింట్ కన్వీనర్ శ్రీ పి. నారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా పన్నాలాల్ పిట్టీలు ఇటువంటి విజ్ఞప్తులనే చేశారు.

"ప్రత్యేక తెలంగాణాకు పి.ఎస్.పి. వ్యతిరేకం"

శ్రీ గోరే విస్పష్ట ప్రకటన

కలకత్తా, జూన్ 14: తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ప్రజా సోషలిస్టుపార్టీ వ్యతిరేకమని శ్రీ ఎన్.జి. గోరే స్పష్టంచేశారు.

ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాన్నిసరిగ్గా అభివృద్ధిచేయాలని, ప్రజల అనుమానాలను తొలగించడానికి పెద్దమనుషుల ఒప్పందాలు గాక శాసనబద్ధమైన ఏర్పాట్లు జరగాలని ఆయన సూచించారు.

ప్రధానమంత్రి ఒక నిర్ణయానికి రావడానికి ముందు ఇతరపార్టీలతోకూడా తెలంగాణా వ్యవహారాన్ని చర్చించాలని శ్రీ గోరే అన్నారు.

జూన్ 16 న బంద్ జరుపవద్దు

హైదరాబాద్, జూన్ 14: కేంద్ర ప్రభుత్వ నాయకులు తెలంగాణా సమస్యను గూర్చి అవగాహన చేసుకుని, త్వరలో ఒక పరిష్కారం కుదర్చడానికి కృషిచేస్తున్నందువల్ల జూన్ 16న బంద్‌ను జరుపవలదని తెలంగాణా ఉద్యమ నాయకులకు శ్రీ అక్బర్ అలీఖాన్ ఎం.పి. నేడొక ప్రకటనలో ఇక్కడ విజ్ఞప్తి చేశారు. సామాన్యప్రజల ఆర్థిక దుస్థితిని దృష్టిలో ఉంచుకుని బంద్‌పిలుపును ఉపసంహరించుకో వలసినదిగా డాక్టర్ చెన్నారెడ్డికి ఆయన విజ్ఞప్తిచేశారు.

జూన్16నబంద్ జరుపవలసినదిగాకోరరాదా ప్రజాసమితి యిచ్చిన పిలుపును అమలుజరుపవద్దని పీపుల్స్ ఇంట్రెస్ట్స్ ఫ్రంట్ చైర్మన్ శ్రీ ఓ. ప్రతాపరెడ్డి వర్తకులకు, ప్రభుత్వోద్యోగులకు, పారిశ్రామిక [illegible] విజ్ఞప్తి చేశారు. ఇట్టిబంద్‌లవల్ల గత ఆరు నెలలుగా ప్రజలు చెప్పరాని ఇబ్బందులకు గురయారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణా ఉద్యమానికి ఢిల్లీ అనువైన స్థలం

ప్రజాసేవక్ సమాజ్ సూచన

హైదరాబాద్, జూన్ 14: ప్రజాసేవక్ సమాజ నిన్న ఇక్కడ శ్రీ బాలాజీ అయ్యంగార్ అధ్యక్షతను సమావేశమై, తెలంగాణా ఉద్యమం సాగించడానికి ఢిల్లీసరియైన స్థలమని ప్రజాసమితికి సూచిస్తూ ఒకతీర్మానం గావించింది.

దుకాణాదారులకు ఉద్యోగులకు, ఇతరులకు తగిన రక్షణకల్పించవలసినదిగా సమాజ్ ప్రభుత్వాన్ని కోరింది. జూన్ 16 న జరిగే బంద్‌లో చేరవలదని వర్తకులకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రసమైక్యతకు కృషిచేయడానికి ప్రతిజ్ఞ గైకొన్నారు. పోలీసుకాల్పులలో మృతిచెందినవారి కుటుంబాలకు సహాయం కలిగించవలసినదిగా ప్రజలకు ప్రభుత్వానికి సమాజ్ విజ్ఞప్తి చేసింది.

ఉన్నతమయినది ఈజన్మ-

అత్యున్నతమైన ఈ మానవ జన్మకు, అత్యంత భక్తి కలిగియుండుట మేలుకదా! భగవంతుని సేవించుటకే ఈ నరజన్మలుసృష్టిలో ప్రకృతిపు సిన ఉత్తమమైన పూవులు. అవి వట్టి కాగితపు పూలు కాకుండా ఉత్తమోత్తమ పరిమళాలతో భగవంతునిచే ఆకర్షింపబడేగా మానవ జీవితములు కావాలి. అందుకు ప్రతివారు భక్తిని అలవర్చుకోవాలి. భక్తికొరకు అంబికా దర్బార్ బత్తీలను ప్రతినిత్యము వెలిగించి భగవంతుని ధ్యానించి భగవంతునిచే ఆకర్షింపబడండి—



అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు:
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు (ఆంధ్రప్రదేశ్)



రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కాలేజి
ధరణికోట - అమరావతి - గుంటూరుజిల్లా
కళాశాల పునఃప్రారంభము: 25—6—'69

జూనియర్ ఇంటర్మీడియట్, పి.యు.సి., బి.ఏ, బి.కాం, క్లాసులకు అడ్మిషన్లు జూన్ 25 న ప్రారంభమగును. అప్లికేషను ఫారము, ప్రాస్పెక్టసుకు రు 3— కార్యాలయములో చెల్లించి పొందవచ్చును. పోస్టుద్వారా కావలెనుకోరువారు మనియార్డరుతోపాటు 20 పైసల తపాలా బిళ్ళ అంటించిన స్వంత చిరునామాగల 9"×4" కవరు పంపవలెను.
(హాస్టలు వసతి కలదు) ప్రిన్సిపాల్.





బాంబే

P.V.C & RUBBER INSULATED

కేబుల్స్

సోల్ ఏజంట్లు: M. బాలసుబ్రహ్మణ్యం

పెయింటర్స్ కావలెను

కృష్ణాజిల్లాలో ప్రతిగ్రామము నందు ఎడ్వర్‌టైజ్‌మెంటు లు వ్రాయుటకు పెయింటర్స్ కావలెను ఉద్యోగములో చేరువారు దరఖాస్తుతో నిమిత్తములేకుండా డైరెక్టుగా వచ్చి చేరవచ్చును.

ప్రకాష్ ఆయిల్స్

యూనివర్సల్ స్క్రూస్

UNIVERSAL

MANUFACTURERS
UNIVERSAL SCREW FACTORY
CHHEHARTA (AMRITSAR)

CONTACT:-
R. S. MONEY & SONS
228, GOVINDHAPPA NAICK ST.,
MADRAS-1.

వాయిదాల మీద

పేరొందిన 'వీనస్' 3 బాండ్ ఆల్ వరల్డు ట్రాన్సిస్టర్ ఇప్పుడు నెలకు రు 5 వాయిదాలతో లభించును. ప్రతి గ్రామానికి టపాకు పంపుతాము.



VENUS SALES (A.P.),
Roop Nagar, Delhi-7.

శ్రీ మోహన్ డిక్షనరీ

ఇంగ్లీషు—తెలుగు 572 పేజీలు కలది పాకెట్‌సైజు ఫుల్‌క్యాలికో వెల రు. 2—25

శ్రీ మోహన్ ప్యాస్ "కీ"లు

3 నుండి 10 వ తరగతి వరకు అన్ని సబ్జక్టులకు లభించును.

3 వ తరగతి రు. 1—25
4 వ తరగతి రు. 1—50
5 వ తరగతి రు. 2—00

—: ముఖ్య గమనిక :—

లెక్కలకుకూడ మోహన్ ప్యాస్ "కీ"లు లభించును. 7, 8, 9, 10 తరగతులకు శ్రీ మోహన్ పెన్సు పేర్లుకూడ కలవు.

శ్రీ మోహన్ వ్యాకరణ మందారము

(8, 9, 10 తరగతులకు, వ్యాకరణం ఛందస్సు అలంకారాలతోపాటు)

శ్రీ మోహన్ బుక్ డిపో,
సామారంగంచౌక్, విజయవాడ—1.

మోడరన్ బిల్డర్సు

గొప్ప ఆఫరు

1. 6 గ్రౌండ్లు ప్లాట్లు ఒక్కొక్కటి రు 45,000— మిక్కిలి ఆధునిక మైన 3 పడక గదుల ప్లాట్లు అన్నిటికి స్నానపు గదులు చేర్చడమైనది. వీటిలోనైన పడక గదులు: డ్రాయింగు, భోజనహాలు, వంటగది, ఒక్కొక్క ప్లాటుకు విడిగా కారు షెడ్డుకూ: అనేక ప్రత్యేక లక్షణములు, సౌకర్ల వసతులు, మేలిరకం ఫిట్టింగులు: అద్భుతమున్న వనితవసను.

2. మద్రాసులో పేరొందిన వాహ్ స్కీములో కడపటి రెండు పడకగదుల ప్లాట్లు బుక్ చేయండి. 1200 చ. అ.లు అదనంగా 1200 చ.అ. అరు బయలు. ప్రత్యేక బాల్కని, నౌకరుల పడకట్లు, వాష్, ఎఫ్.ఒ.ఎల్. ప్రత్యేక లక్షణాలు, కాన్వెంటు, మరియు హైస్కూలుకు అనుకొని వున్నది.

3. కొత్త మోడల్ 4 పడక గదుల బంగళా రు 60,000 అన్ని వసతులు. ఇండియాలో మిక్కిలి ఆకర్షణీయమైనది.

4. తక్కువ ఆదాయము గల వారికి కొత్త స్కీము కలదు.

ఫోన్: 442565

MODERN BUILDERS,
1-A, Rama Rao Street,
T'Nagar, MADRAS-17.

ఆదివారం పని రోజు
మంగళవారం శలవు

శ్రీ సౌమ్యనామ సంవత్సర

ఆధిక ఆషాఢ శుద్ధ పాడ్యమి

1969, జూన్ 15 ఆదివారం

శుద్ధ పాడ్యమి తె 5—4
మృగశిర నక్షత్రం 4—25 వరకు
వర్జ్యం ఉ 1—18 నుం 3—24కు

దివ్యత్వమొందిన శరీరంలో జీవాణువుల మార్పు

శరీరంలోని జీవాణువులు క్షణక్షణమూ మారిపోతూ వుండే పరిస్థితిలో శరీరాన్ని దివ్యమొందిన్చటానికి ప్రయత్నం వలన ఏమి ప్రయోజనం, అని సైతం అలపోయరాదు. అతిమానస విజ్ఞానంచే దివ్యమైన శరీరమును కూడా జీవాణువుల మార్పు చెందుతూనే వుండవచ్చును. కాని, ఆ మార్పు ఆ దివ్య తాని కనుగుణంగా తేజోవంతమై నిలిస్తూ వుంటుంది. — శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1969 జూన్ 15 ఆదివారం

ప్రభుత్వోద్యోగుల వేతనాల సవరణ

నాలుగు సంవత్సరాలుగా సలుగుతూ వున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల జీత భత్యాల సమస్యను పరిష్కరించినందుకు మంత్రివర్గాన్ని అభినందించవలసి వున్నది.

1965వ సంవత్సరంలో ఉద్యోగుల వేతనాల సవరణను పరిశీలించుటకు న్యాయమూర్తి శ్రీ ఎస్. ఓ. కృష్ణరావును ఏకసభ్య సంఘంగా నియమించిన తరువాత పరిస్థితులలో ఎన్నో మార్పులు వచ్చినవి. 1967 వ సంవత్సరంలో న్యాయమూర్తి శ్రీ కృష్ణరావు తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి పూర్వమే భత్యాల్లో మార్పుచేయవలసిన అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని ధరల సూచికనుబట్టి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకొనవలసి వచ్చింది. అవసర నివేదిక నొకదానిని సమర్పింపవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ కృష్ణరావు కమిషన్‌ను కోరినది. ఈ లోపునే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడినది.

న్యాయమూర్తి శ్రీ కృష్ణరావు నివేదిక ఉద్యోగులకు తృప్తికరంగా లేనందున, ఆ నివేదికను పరిశీలించి, సిబ్బంది అభ్యంతరాల దృష్ట్యా, పరిస్థితులలో వచ్చిన మార్పులదృష్ట్యా మార్పులను సూచించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచిన అధికారుల సంఘం శ్రీ కృష్ణరావు సంఘ ప్రతిపాదనలను చాలవరకు మార్చివేసింది. ఈ మార్పులలో ముఖ్యమైనది సిబ్బంది వర్గీకరణకు సంబంధించినది. తరగతి విభజనవల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికికూడా ఎన్నో చిక్కులు ఏర్పడినవి. అలాగే 'సమర్థత'ను బట్టి జీతాల స్కేలును మార్చే పద్ధతి సృష్టి చెప్పడంవల్ల క్రింది ఉద్యోగులు పై అధికారుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసిన అగత్యం లేకుండా పోతుంది. క్రింది ఉద్యోగులలో కొంత స్వతంత్ర ప్రవర్తనను, నిజాయితీని ప్రోత్సహించడానికి కూడా ఈ మార్పు తోడ్పడుతుంది.

కరువు భత్యాన్ని జీతంలో కలిపివేయా లనే ఉద్యోగుల కోరికను అధికారుల సంఘంకూడా పూర్తిగా అంగీకరించలేక పోవడానికి కారణాలున్నవి. కేంద్ర ప్రభుత్వమే ఇంతవరకు ఈ కోరికను మన్నించలేదు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అధికారుల సంఘం అనుసరించినందువల్ల రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి ఎట్టి ఆక్షేపణా వుండవలసిన అవసరం లేదు.

దేశంలో ఇంతవరకూ ప్రభుత్వోద్యోగుల వేతనాలు, కరువుభత్యం నిర్ణయించడంలో నిర్దుష్టమైన సూత్రాలు ఏర్పడలేదు. వేతనాల నిర్ణయంలో ఉద్యోగి పనినిగాని, ఉద్యోగి అవసరాలను గాని గమనించడం జరగలేదు. అవసరాలు ఆధారంగా వేతనం నిర్ణయం కావడం న్యాయం అనే వాదనను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా హర్షించినా, ఆ సూత్రం ప్రకారం వేతనాలను నిర్ణయించగల ఆర్థిక స్తోమతు కేంద్ర ప్రభుత్వానికీ లేదు; రాష్ట్ర ప్రభుత్వాలకూ లేదు. కమ్యూనిస్టు రాజ్యాల్లోనే "మనిషి శక్తిని బట్టి పని తీసుకుని, అవసరాన్ని బట్టి వేతనం చెల్లించే" సూత్రం అమలు జరగలేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపృష్ట్యా

ఉద్యోగుల అవసరాలను ధరలపెరుగుదల, జీవన వ్యయం పెరుగుదలను గమనించి అధికారుల అవకాశం వున్నంతవరకు న్యాయమూర్తి శ్రీ కృష్ణరావు ప్రతిపాదనలను సిబ్బందికి లాభదాయకంగా మార్పు చేసినది అధికారుల సంఘం. అయినా ఈ కొత్త వేతనాలు, భత్యం సిబ్బందికి పూర్తిగ తృప్తి నివ్వకపోవడం సహజమే. విచారణ ప్రారంభించి, పూర్తిచేసే లోపునే వస్తువుల ధరలలో ఎన్నో మార్పులు వస్తున్నవి. జీవితావసర వస్తువుల ధరలను అదుపు చేయలేక ఈ విధంగా జీత భత్యాలను ఎంత పెంచుకు పోయినా ప్రయోజనం ఉండదు.

కొత్త వేతనాలు స్థానిక సంస్థల సిబ్బందికి కూడా వర్తించగలవని మంత్రిమండలి చేసిన నిర్ణయం హర్షింప తగింది. ఉపాధ్యాయుల విషయంతో కొఠారీ కమిషన్ సిఫార్సులు ఇంకా పరిశీలనలోనే వున్నవనే ప్రధాన కార్యదర్శి ప్రకటన నిరుత్సాహకరంగా వున్నది. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ అధికారుల దృక్పథం మొదట్నుంచీ అసంతృప్తికరంగానే వుంటున్నది. ఇప్పుడూ అదే ధోరణిని అవలంబించడం సమంజసంగా లేదు. ఎక్కువ కాలయాపన లేకుండా ఈ అధికారుల సంఘం కొఠారీ కమిషన్ సిఫార్సులను ఆమోదించడం అవసరం. నేడు దేశంలో ప్రబలిన అరాచకానికి మూలాలు అధ్యాపకబృందంలో ప్రబలిన అసంతృప్తేనని అధికారులు గ్రహించవలసివుంది. కొఠారీ కమిషన్ సిఫార్సుల అమలునకు కేంద్ర ప్రభుత్వము, యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని పొందడానికి అవకాశం వున్నప్పుడు అధికారుల సంఘం ఉపాధ్యాయుల వేతనాల సమస్యను వాయిదా వేయడం సమర్థనీయం కాదు.

ఎన్. జి. ఓ. ల సంఘం అధ్యక్షుడు శ్రీ ఏ. శ్రీరాములు, నాల్గవ తరగతి సిబ్బంది సంఘం అధ్యక్షుడు శ్రీ వీరభద్రయ్య అధికారుల సంఘ ప్రతిపాదనలుపూర్తిగా తృప్తికరంగా లేకపోయినా, ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల వారి హర్షాన్ని ప్రకటించారు. రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితులలో వున్నదని వారు గ్రహించి ఈ ప్రతిపాదనలను ప్రస్తుతానికి అంగీకరించగలరని, ప్రభుత్వోద్యోగులలో ఏర్పడిన అశాంతి తొలగడానికీ నిర్ణయాలు తోడ్పడగలవని విశ్వసించు చున్నాము.

యూనివర్సిటీలలో గాంధీ శతజయంతి

న్యూఢిల్లీ, జూన్ 14 : గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ ఆర్థిక సహాయం చేయ సంకల్పించు కున్నది.

ఈ కార్యక్రమాలలో గాంధేయ సిద్ధాంతాల అధ్యయనం, వాటి పరిశోధన, గాంధీ జీవితచరిత్ర, రచనల ప్రచురణ మున్నగునవి చేరి ఉంటాయి. గాంధేయ సారస్వతం సేకరించడానికి సదస్సులు, గోష్ఠులు, ఏర్పాటు చేయడానికి కూడా ఆర్థిక సహాయం అందచేస్తారు.

విద్యార్థులు పాల్గొనే సాంఘిక సంక్షేమానికి సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తారు.

పాకిస్థాన్‌కు 45 కోట్ల డాలర్ల సహాయం

సహాయక దేశాల బృందంతో త్వరలో చర్చలు

ఇస్లామాబాద్, జూన్ 14 : పాకిస్థాన్ సహాయక దేశాల బృందం నుంచి 45 కోట్ల డాలర్ల సహాయంకోసం పాకిస్థాన్ ఎదురు చూస్తున్నది. ఇందుకై ఆ బృందంలోని 10 దేశాలతో నాలుగైదు వారాలలో చర్చలు జరుపనున్నట్లు నిన్న ఇక్కడ అధికారులు తెలిపారు.

ఈ సహాయంలో అధిక భాగాన్ని పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులకోసం గోలుకొనడం, ప్రాజెక్టేతర సహాయంగా అందజేయవలసిందని కోరుతున్నది.

ఈ ప్రాజెక్టేతర సహాయం మొత్తం సహాయంలో కనీసం సగం ఉండవచ్చునని అధికారులు ఆశిస్తున్నారు.

గత నెలలో పారిస్‌లో జరిగిన ఈ సహాయ దేశాల బృందం సమావేశానికి పాకిస్థాన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 48 కోట్ల, 40 లక్షల డాలర్ల సహాయం అందుతుందని సూచించింది. ఈ మొత్తంలో కొన్ని తగ్గినా కనీసం 45 కోట్ల డాలర్ల సహాయం లభించవచ్చునని అధికారులు ఆశిస్తున్నారు.

కోపెన్‌హాగన్, జూన్ 14 : ఇజ్రేల్ మాజీ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ... గుండెజబ్బు చికిత్సకు ... చేసిన ... తర్వాత ... ఆరోగ్యం ... మెరుగుపడింది.

'ఆక్రమిత ప్రాంతాలనుంచి ఇజ్రేల్ వైదొలగి తీరాలి'

కైరోలో చర్చల పిమ్మట ఈజిప్టు సోవియట్ యూనియన్‌ల సంయుక్త ప్రకటన

కైరో, జూన్ 14: ప్రస్తుత సమస్యలు ఎట్టి పరిష్కారానికైనా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రేల్ వైదొలగి తీరాలని సోవియట్ యూనియన్, అరబ్ రిపబ్లిక్‌లు నిన్న ప్రకటించాయి. సోవియట్ విదేశాంగ మంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికో ఇక్కడ నాలుగు రోజులు చర్చలు జరిపి మాస్కోకు తిరిగి వెళ్ళిన సమయంలో వెలువడిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నారు.

ఎట్టి పరిష్కారమైనా 1967 నవంబరు 22న భద్రతా సంఘం చేసిన తీర్మానాన్ని సంపూర్ణంగా అమలు జరుపడం అవసరమని కూడా ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ తీర్మానంలో ప్రకారం పాలస్తీనా శరణార్థుల సమస్య పరిష్కారం కావాలని, యుద్ధ విరమణ వ్యవస్థ సృష్టి పెంపొందించాలని, సూయజ్ కాల్వలో సహా అంతర్జాతీయ జల మార్గాలలో స్వేచ్ఛా నౌకాయానం అవసరమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

సమితి భద్రతాసంఘం తీర్మానాన్ని అంగీకరించి దాన్ని అమలుజరుపడానికి ఈజిప్టు అంగీకరించినందుకు సోవియట్ యూనియన్ ఆ ప్రకటనలో హర్షం వెలిబుచ్చింది.

తీర్మానాన్ని అమలు జరపడానికి జరిగే అంతర్జాతీయ కృషికి తోడ్పడడానికి ఈజిప్టు అంగీకరించినట్లు ఆ ప్రకటన తెలిపింది.

1967లో ఇజ్రేల్‌తో జరిగిన అరబ్ జూలయుద్ధంలో మిగిలిన చిహ్నాలను నిర్మూలించడానికి ఈజిప్టు, తదితర అరబ్ దేశాలు సాగించే పోరాటాన్ని పూర్తిగా బలపరచగలమని మాస్కో పునరుద్ఘాటించింది.

ప్రకటన అపహాస్యాస్పదంగా వున్నదని ... అన్నారు.

"కైరోలో సంయుక్త ప్రకటన ఎక్కడ చూసినా విద్రోహపూరిత ప్రచారమే స్పష్టంగా కనిపిస్తున్నదని ... పైన ... అని, అది 1967నుంచి ఈజిప్టు, రష్యాలు పల్లిస్తున్న పాత పాటేనని ఆయన అన్నారు.

భద్రతాసంఘం తీర్మానానుసారం ఇజ్రేల్ ఉపసంహరించుకోవాలన్న కైరోలో సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి గురించి ఆయన ప్రస్తావించి "ప్రెసిడెంట్ నాసర్, గ్రోమికోలు చెప్పినట్లు చేస్తే యుద్ధాన్ని చేతులారా కోరి తెచ్చుకోవడమేగాక, ఇజ్రేల్ పర నాశనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి" అన్నారు.

"శాంతి సహా జీవనం మరియు శాంతి సాధనకు తోడ్పడగా ఎట్టి షరతులు లేకుండా సేచ్ఛగా చర్చలు జరగడమే ఇజ్రేల్ విధానమని" శ్రీ ఎబెన్ అన్నారు.

శ్రీ గ్రోమికో ప్రకటన

నిన్న ప్రెసిడెంట్ నాసర్‌ను మూడవసారి కలుసుకొని చర్చలు జరిపిన సోవియట్ విదేశాంగ మంత్రి శ్రీ గ్రోమికో, నిన్న మధ్యాహ్నం మాస్కోకు బయలుదేరబోయే ముందు మాట్లాడుతూ ప్రెసిడెంట్ నాసర్‌తో జరిపిన చర్చలు తనకు తృప్తి కలిగించాయని అన్నారు.

ఈజిప్టు—సోవియట్ సంబంధాల పటిష్టతకు తమ చర్చలు ముఖ్య చర్య అని ఆయన అన్నారు.

ఉపసంహరణ సమస్య లేదని ఇజ్రేలు స్పష్టీకరణ

జెరుసలెం, జూన్ 14: పశ్చిమ ఆసియా యుద్ధంలో ఆక్రమించుకొన్న ప్రాంతాలనుంచి ఇజ్రేల్ ఉపసంహరించుకొనే ప్రశ్నే లేదని, అలా ఉపసంహరించుకోవడం ఇజ్రేల్‌కు ప్రమాదకరమని, అట్టి సంకట పరిస్థితిని తాము చేజేతులా తెచ్చుకోమని ఇజ్రేల్ విదేశాంగమంత్రి శ్రీ అబ్బా ఎబెన్ నేడిక్కడ స్పష్టం చేశారు.

కైరోలో రష్యా- ఈజిప్టు చర్చల పిమ్మట వెలువడిన సంయుక్త ప్రకటనపై ఆయన ఒక ప్రకటన చేస్తూ "ఆరు రోజుల యుద్ధం ముగిసిన రెండేళ్ళ పిమ్మట కూడా ఆ యుద్ధానికి కారకులైనవారు శాంతి సాధ

శాంతి చర్చలకై హనోయ్‌కి ఇండియా సూచన

న్యూఢిల్లీ, జూన్ 14 : ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న వియత్నాం శాంతి సంభాషణలను త్వరితంగా సాగించే విషయమై ఇండియా ఉత్తర వియత్నాంకు సలహాచెప్పవచ్చు.

జపాన్, ఇండోనేషియాలలో పర్యటించనున్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకోడానికి విదేశ వ్యవహారాల కార్యదర్శి శ్రీ టి. ఎన్. కౌల్ వచ్చేవారం టోకియోకు వెళ్ళేటప్పుడు హనోయ్‌లో ఆగి, ఉత్తర వియత్నాంకు సలహానివ్వవచ్చు.

శ్రీ కౌల్ సైగాన్, వియంటియన్ లను కూడా దర్శించవచ్చు.

ఈ శాంతి చర్చలలో ఉత్తర, దక్షిణ వియత్నాంల వైఖరి గురించి శ్రీ కౌల్ అంద చేసే తాజా వివరాలు విదేశాంగమంత్రి శ్రీ దినేష్‌సింగ్ వచ్చేనెలలో వాషింగ్టన్‌లో అమెరికా నాయకులతో వియత్నాం సమస్యపై జరిగే చర్చలకు ఉపయోగించవచ్చు.

ఆంధ్ర పి.యు.సి., మెట్రిక్ ఫలితాలు 17న ప్రకటన

వాల్తేరు, జూన్ 14 : ఆంధ్ర విశ్వవిద్యాలయం పి. యు. సి., మెట్రిక్ పరీక్షా ఫలితాలను జూన్ 17 వ తేదీ సాయంత్రంలో ప్రకటించబడుతున్నాయి ... విడుదల చేయబడతాయి.

ఇదివరలో ప్రకటించినట్లు పి. యు. సి. ఫలితాలు 15 వ తేదీననే విశాఖలో ప్రకటించడం సాధ్యంకాకపోతున్నందున ఈ విధంగా చేయవలసి వచ్చిందని రిజిస్ట్రార్ శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి నేడు ఇక్కడ తెలియజేశారు.

విశాఖ విశ్వవిద్యాలయం నోటీసుబోర్డులో కూడా జూన్ 17న ప్రకటిస్తారు.

బెంగాల్‌లో కార్మిక ఉద్యమం: శ్రీ నందా హెచ్చరిక

కలకత్తా, జూన్ 14: పశ్చిమ బెంగాల్ ట్రేడ్ యూనియన్‌లలో రాజకీయ పక్షాల ప్రాబల్యంవహించడానికై పోరాటం సాగిస్తున్న కారణంగా అక్కడ సాధారణ కార్మిక యూనియన్‌ల ఉనికికీ, వాటి కార్యకలాపాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడినదని భారతజాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్‌నందా ఎం. పి. నిన్న హెచ్చరించారు. ఇటువంటి పోరాటాలవల్ల హింస, దౌర్జన్యకాండలు చెలరేగి పరిస్థితులు మరీ అధ్వాన్నం కాగలవని, తుదకు కార్మికప్రజల నంతకూ కష్టనష్టాల పాల్జేయగలదని ఆయనన్నారు.

వివిధ ఐ. ఎన్. టి. యు. సి. అనుబంధ ట్రేడ్ యూనియన్‌ల కార్మిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

'ఘెరావ్' పద్ధతిని కూడా శ్రీ నంద విమర్శించారు. ఎట్టి పరిస్థితులలోనూ దీనిని సహించరాదని ఆయన అన్నారు.

పశ్చిమబెంగాలు కాంగ్రెస్‌పై శ్రీ నందాకు ఫిర్యాదు

కలకత్తా, జూన్ 14: అసంతృప్తి పరులైన పలువురు కాంగ్రెసువాదులు నిన్న ఇక్కడ పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి శ్రీ జి. ఎల్. నందాను కలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలను గూర్చి తెలియ జేశారు.

ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి పట్ల అసంతృప్తి పరులైన కాంగ్రెసువాదులు చేసిన నిరసనను తెలియజేశారని శ్రీ నందా అటుతరువాత పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

'భాగస్వామిగావుంటూ ప్రతిపక్షంగా వుండే వీలులేదు'

త్రివేండ్రం, జూన్ 14 : మిశ్రమ ప్రభుత్వంలో భాగస్వామిగా వుంటూ, ప్రతిపక్షంగా వ్యవహరించే వీలులేదని రాష్ట్ర కమ్యూనిస్టు (పి. సి. ఐ.) పార్టీని కేరళ మార్క్సిస్టు పార్టీ హెచ్చరించింది.

గత 27 మాసాలుగా సి. పి. ఐ. నా మిశ్రమ ప్రభుత్వంలోనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నదని మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఒకతీర్మానంలో పేర్కొన్నది. సి.పి.ఐ. ఒక భాగస్వామిగా వ్యవహరించి, బాధ్యతలను పంచుకోవాలి. సి. పి. ఐ. వైఖరే ప్రవర్తిస్తున్నదని భారతీయ సోషలిస్టు పార్టీని కూడా మార్క్సిస్టు పార్టీ విమర్శించింది.

సభలు- సమావేశాలు

శ్రీ కనకదుర్గా కళాసమితి సర్వసభ్య సమావేశం విజయవాడ గాంధినగరంలోని కృష్ణా జిల్లా రైస్ అండ్ ఆయిల్ మిల్లర్ల సంఘం హాలులో జూన్ 15 వ ఉదయం 9 గంటలకు జరుగును.

సాయంత్రం 6—30 గంటలకు శ్రీమతి ఎన్. కాశి (మద్రాసు), వేణుగాన కచేరీ జరుగును.

లేఖలు:

ఆంధ్ర సంస్కృతికి అపఖ్యాతి తెస్తున్న ఉద్యమం

ఆర్యా,

స్వాతంత్ర్యసిద్ధి అనంతరం ఎట్టి అంతః కలహాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగాంబూలం. ఆంధ్రరాష్ట్రం అవతరించి నప్పుడు అంతకు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంగా వున్న తమిళులతోగాని, తెలంగాణా జిల్లాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరా తగాని, మన చెట్టి కలతలు, కల్లోలాలా లేవని యితర రాష్ట్రాలవారు కేంద్రవాయకులూ కూడా ప్రశంసించారు. కాని, ఈనాడు ఆ భావన పట్టి భ్రమ అనే అవకాశాన్ని మనం కలిగించడం విచారించదగ్గ విషయం.

గత కొద్ది మాసాలుగా తెలంగాణా జిల్లాలలో సాగుతున్నఉద్యమం వికృతరూపం దాల్చడంతో మనం మరింత అపఖ్యాతిపాలయ్యాం. తెలంగాణా జిల్లాలవారికి అన్యాయం జరిగిందనేది అందరూ అంగీకరించిన విషయమే. కాని, జరిగిన అన్యాయాలను, అక్రమాలను సరిదిద్దుకొనడానికి చట్టబద్ధమైన అహింసా యుతమైన మార్గా లనేకం వున్నాయి. వాటిని మన నాయకులు మనకు ఉగ్గుపాలతో పోశారు. మన రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంవారయినా, దేశంలోని ఏ ప్రదేశానికైనా తరలిపోయి జీవనోపాధిని ఏర్పాటు చేసుకునే అవకాశం వున్నది.

ఈ నాడు ఆంధ్రులను తరిమి వేస్తున్నది ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిని దిగిపొమ్మన్నా సమస్యలు పరిష్కార మవుతాయా? తెలంగాణాలో ఒక్క ఆంధ్రుడే కాదుగదా నివాస మేర్పరచుకున్నది? అనేక రాష్ట్రాలవారు, అనేక భాషలవారు వున్నారు. తెలంగాణా ఏ ఒక్కరిసొత్తు కాదు. అది దేశంలోని అందరిదీను. ఆంధ్రప్రాంతం ఒక్క ఆంధ్రులదేకాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలవారిదీకూడా. సరే, తోటి ఆంధ్రులపై దౌర్జన్యం జరపడం, ఆస్తులను లూటీ చేయడం, స్త్రీలను భయభ్రాంతులను చేసి హింసించటం వంటి చర్యలు ఒకనాడు రజాకార్ల చర్యలను గుర్తుకు తెస్తాయి.

రాజకీయ సంబంధమైన పరిష్కారానికి అవకాశాలేర్పడినప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్న తోటి ఆంధ్ర సోదరులు, సోదరీమణుల పై దౌర్జన్యం జరపడంగాదు సరైన మార్గం. న్యాయాలను హత్య చేయటం, పెట్రోలు పోసి సజీవ దహనానికి పూనుకోవటం, హరిజనయువకులపై దౌర్జన్యం చేయటం వంటివి నాగరిక చర్యం, పాశవిక చర్యలు ఒక్కసారి వూహించుకొనటం అవసరం. నిజాంతో జరిగిన పోరాటంలోను, రజాకార్ల సమయంలో ఆశ్రయమిచ్చి ఆదుకొనటంలోని మనతోటి ఆంధ్రుల పాత్ర విస్మరించదగింది కాదనేది ప్రతి ఒక్కరూ గుర్తించదగ్గ విషయం.

ఈనాడు తెలంగాణాలోని ప్రతి గ్రామంలోను ముఖ్యంగా ఆంధ్రుల పెత్తనం చిన్నా పెద్దా రాజధాని నగరంలోను తోటి ఆంధ్రులపైన, ముఖ్యంగా స్త్రీలపైన ప్రాసిన అసభ్యకరమైన నినాదాలు చరిత్రలో ఏనాడూ ఎక్కడా కనిపించని ఎరుగవట్టివి. ఆంధ్ర స్త్రీలంటే తోటి తల్లులు, అక్క చెల్లెండ్రు కాదా? అలాగే తెలంగాణా స్త్రీలు ఆంధ్రస్త్రీలకు తోబుట్టువులు కారా? తెలంగాణాకు జరిగిన అన్యాయం ఈనాడు ఒక్కసారిగా బ్రహ్మానంద రెడ్డిగారి హయాంలోనే జరిగినట్టిది కాదే? ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన నాటి నుంచి ఉపముఖ్యమంత్రిగావున్న కొండా వెంకటరంగా రెడ్డిగారినుంచీ నేటివరకూ వున్న తెలంగాణా మంత్రులకు బాధ్యతలేదా? ఏది ఏమైనా గాన్ని తిరగదోడటం గతజల సేతుబంధనమే అవుతుంది.

న్యాయసమ్మతమైన హక్కులకోసం గాను రాష్ట్రాన్ని మరుభూమిగా మార్చటం కాదు చేయవలసింది. అందరూ ఏకమై అన్నపూర్ణ అనే పేరును మన రాష్ట్రానికి నిలబెట్టుకునే విధంగా కృషిచేయడం ప్రతి ఒక్కరివిధి కూడా. ఆంధ్రప్రదేశ్ అవతరించి ముక్కోటి ఆంధ్రులు ఏకమైనప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవించాం. తిరిగి ముక్కచెక్కలు కావాలని ఈనాడు జరుపుతున్న హింసా చర్యలు మన ఆంధ్ర సంస్కృతికే కళంకాన్ని ఆపాదిస్తున్నాయి.

ఇప్పటి ముఖ్యమంత్రి వైదొలగి మరే వ్యక్తి ముఖ్యమంత్రి అయినా జరిగిన అన్యాయాన్ని సవరించటంగాని, కలిగిన నష్టాన్ని పూరించటంగాని పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చడంగాని జరుగుతుందా? మన జాతి పైన బ్రిటిషువారితో పోరాడేటప్పుడు సైతం పట్టు విడుపులను అవలంబించారు. ఈనాడు మనకు అదే అవసరం. ఈనాడు కావలసింది సంకుచితత్వం కాదు, విశాలదృక్పథం. మనకు బాహ్యంగానూ, అంతరంగికంగానూ అనేక ప్రతిబంధకాలున్న సమయంలో ఒకే రాష్ట్రంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల వైరాలు పెంచుకొనటం సమంజసంకాదు.

విడిపోయేవారాన్ని పట్టుకొని తెలంగాణా సోదరులు కొట్లాటం జరిగితే లేదా విడిపోవటం అంటూ జరిగితే మైనారిటీగా వున్న ముస్లిం సోదరులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరరు అనే నమ్మకం ఏది? తెలంగాణా అభివృద్ధి చెందలేదనటం వాస్తవ విరుద్ధం. అయితే సొంత స్వార్థం వచ్చి, ఇరవై ఏళ్ళనాటినా ఇంకా మంచినీటికే నోచుకోని రాయలసీమ, గుడ్డకట్టుకోవడం చేతకాని శ్రీకాకుళం జిల్లాలుకూడా మనరాష్ట్రంలోనే వున్నాయని గుర్తుంచుకోవాలి. ఇకనైనా తెలంగాణా సోదరులు నైతిక విలువలతో ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

బి. రాధాబాయి ఆనందరావు,
(లోకసభ సభ్యురాలు, కొత్తగూడెం.)

నడిచే విద్యార్థుల ప్రధాన పాత్ర వహించిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వదలి ఉద్యమాన్ని సమర్థనాయంలో స్వీకరించడం జరిగింది. విద్యార్థులకు మార్గదర్శనం చేసే పెద్దలు నాయకత్వం వహించి, విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు రాజకీయవాదుల చేతుల్లోకి పోయి విపరీత పరిణామాలకు దారితీసింది. విద్యార్థులు తమ భవిష్యత్తును గమనించి కళాశాలలు తెరవాలని, పరీక్షలు నిర్వహించాలని చెప్పినా వినిపించుకోకుండా చల్లా సంజీవరెడ్డి కల్పించారు. విద్యార్థుల చైతన్యాన్ని గ్రహించి శ్రీ రావాడ సుందరావుతో కళాశాలలు జూన్ 9 నుండి ప్రారంభిస్తామని, ఒక నెల విద్యాబోధన పిదప జూలై 21 నుండి పరీక్షలు కూడా జరుగుతాయని ప్రకటించారు.

అయినప్పటికి విద్యార్థులలోని కొన్ని వర్గాలవారు దాన్ని వ్యతిరేకించటం విచారకరము. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే కాక పెద్దలు కూడా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య ఇది. ఈ ఉద్యమంలో పాల్గొనవలసిన విలువైన కాలాన్ని వృధాచేయడం కాకుండా విద్యార్థులు తమ లక్ష్యాలకు పురోగమించడానికి గ్రహించి తెలివైనవారైనా తాన్ని గ్రహించి ఏ ఒక్కటి విజ్ఞానాన్ని పొందే సమయంలో ఉద్యమంలో పాల్గొనకుండా చేయాలి (కొంత కాలం వ్యర్థమైపోయినా) పరీక్షలకు హాజరై సంపూర్ణ విజయం సాధించడానికి విద్యార్థులకు సాధ్యమైన ఆవగాహన కల్పించాలి. ఇది గ్రహించే అధికారులు పరీక్షల నిర్వహణలో ఉదారంగా వ్యవహరించాలని ప్రకటించారు. చివరకు విద్యార్థి కృతార్థుడై పైతరగతిలో ప్రవేశించినవాడు "ఆ తరగతిలో సాధించిన విజ్ఞానం ఏమిటి?" అని ఏ పెద్దమనిషైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడకూడదు. ఈవిధంగా కృతార్థులై పైక్లాసు లకు వెళ్ళినా క్రింది తరగతుల్లో విజ్ఞానం లేకపోతే విజయం సాధించడం కష్టం.

ఏదిఏమైనా పెద్దలు, విద్యాధికారులు ఈ సమస్యను ఒక్క దృక్పథంతో మరింత పరిశీలించి నేటికి కాకపోయినా రేపటికైనా ఉపయోగకరమైన, ఆంధ్రులు హర్షించదగిన నిర్ణయానికొచ్చి, విద్యార్థి లోకానికి మేలుచేయగలరని ఆశిస్తున్నాను.

జి.వి.ఎల్. నారాయణరావు
న్యూసైన్స్ కాలేజి విద్యార్థి,
హైదరాబాద్.)

విద్యార్థులకు మేలు చేయాలి

ఆర్యా, ఏ ... తెలంగాణా ఉద్యమంలో మొదటి ... సాగుతున్న ...



కురిస్తే అడగండి. అంతేగాని, తొలకరిజల్లు అనీ, ముసలకల జల్లనీ,— కలువు జల్లుల వరికాసుపు జల్లులనీ, ఇన్నిపేర్లున్న పన్నీరు చిలకరించినట్లు చిలకరిస్తూ కూర్చోవడానికి ఎవడికి తీరిక వుంది "అని వర్షదేవుడు ప్రశ్నిస్తున్నాడు.

అసలు నరజాతి మీద బుతువులకు కించిత్తు ఆపుక్క వచ్చినట్లు కనిపిస్తోంది. తొలకరి జల్లుల కోసం రైతులు పూరాలంగా ఎదురు చూస్తున్నారు! వానల్లు రావాలి— వరిచేలు పండాలి" అంటూ పాడుకొంటూ భజనలు చేస్తున్నారు...

ఎక్కడపడితే అక్కడ మోటార్లు పెట్టి భూమిలోనుంచి నీరు తెచ్చి పొలాలలో, నింపుకొంటున్నారు— ఆకాశం వంక చూడవలసిన అవసరమే పోయింది వారికి. ఎప్పుడు మబ్బు నీడ అవుతూ మేఘం విరిచింది.

అవుగో పంట మబ్బులు... పాడి మబ్బులు

పూర్వం ఇలా వుండా వర్షదేవుడికోసం కరువాచి కూర్చునేవారు. అవి రాగానే అవుగో చూడి మబ్బులు...అదిగో వసిడి మబ్బులు.... పంటమబ్బులు" అని గంతులు వేసేవారు.... గొంతులు విప్పి పాడేవారు..

ఇప్పుడేం వుంది 'స్ప్రింక్లర్' యంత్రాల వంక చూడటమేగాని అంబరం వంక చూసే దెవరు?— తొలకరి జల్లులు సూని వ్యవసాయానికి వున్న కనించడమనే ప్రసేయం ఎక్కడుంది

మృగశిరాకార్తిలో
మూర్తి యిచ్చి కొండ
ముసలి ఎద్దా కూడా
బసులు పెట్టింది.
వంకనా మొక్కట్లు
చంకకెక్కాయి..."

—లాటి పాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి?

తొలకరి జల్లుల్లో
తొంగిచూచాయి..
ఏటి ఒడ్డున విలక
లెగిరిపోయాయి,.
ఎందుకో నా కొక్క
లిగిరిపోయాయి"

—అంటూ బానసుడ విరహానికి పాడుకోవడం ఎక్కడుంది ... దేవుడికి ఆశ్చర్యం వచ్చింది వానల స్వభావాన్ని గమనించి. పైగా ఇలా కూడా అనుకొని వుంటాడు—

నదులకు కొలతలూ, కొండ గుర్తులా ?

సకాలంలో వర్షించి. నదీనదాలు నింపి, పంటలు పండించుకోండి" అంటే మాత్రం వింటున్నారా ...ఎక్కడ పడితే అక్కడ నదీ జలాలు తగాదాలు... మానీరం మే—మానీరం వైరాలు...కొలతలు...కొండ గుర్తులు...నదుల మర్యాదలేం కాపాడుతున్నారు నదుల్ని పూజించడం పోయి— శాసించడం దాకా వచ్చింది పరిస్థితి. అంత కాడికి యెక్కడ కురిస్తేనేం? ఎలా కురిస్తేనేం?— అని వర్షదేవుడు.

ఆయన మాటేమిటి? సూర్యభగవానుడు మాత్రం .. వేసవివే అంటిపెట్టుకొని కూర్చుంటున్నాడా మృగశిరలోకి కూడాఅతిక్రమించడంలా! పూర్వ కాలంలో ఆయనే ఇది దురాక్రమణ అయ్యేది...ఈ కాలంలో బలవంత ప్రవర్తన..

ఇలా చేస్తుంటే ప్రజలేం చేయగలరు ... బుతు కార్యక్రమాల కలబోతలో ఇది వంచుకోవలసిందే ...

మొన్న బట్టల షాపులోకి వచ్చారు కొంచెం వదినగారు ఓరాయనా. ఆమె మరీ సన్నటి చీర తీసింది. ఆయన కొంచెం ముతక చీర తీశాడు. ఆవిడ సన్నచీరే కొంటానంది. ఆయన ముతక చీర కూడా తీసుకో మన్ని యెవరు నవ్వారు అన్నాడు.

అన్నికాలాలకు సిద్ధంగా వుండాలి

అని ఇప్పుడు దేనికండీ ...శీతకాలంలో తీసుకోవచ్చు" అన్న దామె. ఆయన వెంటనే అన్నారు శీతాకాలం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు" ఈ ఏడు వర్షాకాలం ముందు వచ్చింది. ఇక శీతాకాలమె నిరావచ్చు..అన్ని కాలాలకు మనం సిద్ధంగా వుండాలి" అన్నాడు.

ప్రొద్దున వాన, మధ్యాహ్నం ఎండ, రాత్రికి చలి- ఇలా వుండాలి ప్రతిరోజూ అని ప్రాసు కొన్న పోలీస్ కవి నాన్నాలు నిజమవుతాయేమో...

సంబంధాలాల కళాపాలు పెట్ట పారీ చేయుగల సమర్థత నరుడికెక్కడ వుంది ...

—రావూరు

తెలంగాణా పాఠశాలల పునఃప్రారంభం వాయిదా

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణాలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ బి. వ్రతారెడ్డి నేడిక్కడ ప్రకటించారు.

పాఠశాలలను పునఃప్రారంభించే తేదీని త్వరలో ప్రకటిస్తారు.

నీరు పోవడానికి వీలుగా రైలు మార్గంపై వంతెనలు

గుంటూరు, జూన్ 14 బాపట్ల ప్రాంతం పొడపునా నీళ్ళు నిలవకుండా సరిగా పోవడానికి వీలుగా రైలే మార్గంపై వంతెనలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖను కోరుతూ గుంటూరు జిల్లాపరిషత్ సాధారణ సమావేశంలో నిన్న ఒక తీర్మానం గావించింది. జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ మేదూరి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తుపాను సమయంలో కలెక్టరు, తదితర అధికారులు చేసిన సేవలను ప్రశంసిస్తూ, మరో తీర్మానం చేశారు. తుపానులో మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి రెండు నిముషాలపాటు సమావేశం మౌనం పాటించింది.

నీగ్రో నాయకుని హత్య

న్యూయార్క్, జూన్ 14. నీగ్రో పౌర హక్కుల నాయకుడు క్లియరెన్స్ స్మిత్ జావార్స్ (41) ను న్యూయార్క్‌లో నీగ్రోల ప్రాంతమైన హార్లెమ్‌లో నిన్న కాల్చి చంపారు.

చిత్రజగత్తు

'టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసేవారి సంఖ్య పెరిగిందట!'

'అవునోయ్. ఎన్నికల్లో కూడా పార్టీ టిక్కెట్టు పుచ్చుకునేవారి సంఖ్య తగ్గి, అభ్యర్థి దరఖాస్తులవల్ల వచ్చే ఆదాయం తగ్గిందంటున్నారు.'

మంగోలియా కబళింపునకు కమ్యూనిస్టు చైనా యత్నం

మాస్కో, జూన్ 14:— చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావ్—సే టుంగ్ మంగోలియాను బలప్రయోగంతో కబళింప చూస్తున్నట్లు మంగోలియా ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ యువ్‌జగిన్‌చెండెన్‌బాల్ నిన్న ఇక్కడ ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల మహాసభలో ఆరోపించారు.

ఈ మహాసభలో పెకింగ్ పొంకాలను నిరసించాలనే ఉద్యమం బలపడుతున్నదని అనధికార వార్తలు అందుతుండగా శ్రీ చెండెన్‌బాల్ పై విధంగా అన్నారు.

మావ్- సే టుంగ్ 1964లోనే జపాన్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మంగోలియా రిపబ్లిక్‌ను బలప్రయోగంతో చైనాలో విలీనం చేయాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు మంగోలియా ప్రధాని ఈ సమావేశంలో అన్నట్లు ''ఇజ్వెస్తియా'' పత్రిక ప్రకటించింది.

పదిలక్షల మంది జనసంఖ్యగల మంగోలియా చైనా—రష్యాల వివాదంలో రష్యానే గట్టిగా బలపరుస్తున్నది.

ఈ మహాసభ మొదటి తొమ్మిది రోజులలో ప్రసంగించిన 50 మందిలో కనీసం 30 మంది చైనా విధానాలను దుయ్యబట్టారు.

ఈ మహాసభలు పూర్తిగా జరగడానికి ఇటలీ, రుమేనియా, పార్టీలతో సహా అనేక ముఖ్యమైన పార్టీల కోర్కెలను రష్యా అంగీకరించినట్లు తెలుస్తున్నది. ఈ మహాసభను చైనా వ్యతిరేక చర్చావేదికగా మార్చరాదని ఆ పార్టీలు కోరినవి. అయితే చైనాను మహాసభ పత్రంతో నిమిత్తం లేకుండా నిరసించ అవకాశం కల్పించారు.

అయితే తూర్పుపాకిస్తాన్, కోస్టారికా పార్టీలు ఈ మహాసభ చైనాను ఖండించాలని కోరినట్లు అధికారపూర్వకంగా తెలిసింది.

ఈ సమావేశం మరొక వారం రోజుల పాటు జరగవచ్చు.

నిన్న మంగోలియా కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి శ్రీ చెండన్‌బాల్‌తో పాటు ఇజ్రేల్, లక్సెంబర్గ్‌ల కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా ప్రసంగించారు.



కట్టలేరు వంతెనకు ముందు ఏర్పడిన గండి



మధిరవద్ద 60 అడుగుల పొడవుగల ఇనుప గడ్డర్లు వరదనీటికి కొట్టుకుపోగా మిగిలిన వైరా వంతెన, ఈ వంతెన ఎంత పురాతనమైనదీ ఈ చిత్రంలో గమనించవచ్చు.

చైనా దిశగా 300 అణ్వస్త్రచోదిత రష్యన్ రాకెట్ల మోహరింపు

సోవియెట్‌తో ఎట్టి యుద్ధానికైనా సిద్ధమేనని పెకింగ్ పునరుద్ఘాటన

లండన్, జూన్ 14: చైనా ప్రధాన అణ్వస్త్ర కేంద్రాలున్న సింకియాంగ్ రాష్ట్రంవైపుగా సోవియెట్ యూనియన్ మంగోలియాలో 300 అణ్వస్త్ర చోదిత రాకెట్లను నెలకొల్పినట్లు నిన్న ఇక్కడి రక్షణశాఖ వర్గాలవారు తెలిపారు. అంతేగాక సరిహద్దులలో రష్యా ఎన్ని రాకెట్లను నెలకొల్పినా తాము భయపడేది లేదని, సోవియెట్‌తో అణ్వస్త్ర యుద్ధంతో సహా ఎట్టి యుద్ధానికైనా సిద్ధంగావే వున్నట్లు కమ్యూనిస్టు చైనా నిన్న పునరుద్ఘాటించింది.

లండన్‌లో రక్షణశాఖ వర్గాల వారు నిన్న తెలిపిన దాన్నిబట్టి రష్యా దూరప్రాచ్యంలో—ముఖ్యంగా సైబీరియాలో వైమానిక స్థావరాలను తగినంతగా విస్తృతం చేస్తున్నట్లు తెలిసింది.

మావ్‌సేటుంగ్ రష్యాకు వ్యతిరేకంగా ఎట్టి దుస్సాహసానికి పాల్పడినా ప్రతిఘటించడానికి వీలుగా రష్యా క్షిపణి నిర్మాణంతో సాగిస్తున్న యత్నాలలో ఇదొక భాగమని కమ్యూనిస్టు వర్గాల ద్వారా తెలుస్తున్నది.

మంగోలియాలో సోవియెట్ రాకెట్ కేంద్రాలను, 1966 జనవరి సోవియెట్ పార్టీ అధినేత శ్రీ బ్రెజ్నేవ్ సంతకాలు చేసిన స్నేహ—మంగోలియా రక్షణఒడంబడిక ప్రకారం ఏర్పాటు చేశారని ఈ వర్గాల వారు తెలిపారు.

ఈ రాకెట్లన్నీ నిర్మానుష్య ప్రాంతాలలో వున్నవి. వీటన్నిటినీ రష్యన్ సిబ్బందే నిర్వహిస్తున్నారు.

సోవియెట్ ప్రెసిడెంట్ నికోలయ్ పోడిగోర్నీ ఈ రక్షణ వ్యవహారాలపై చర్చలకు గత నెలలో మంగోలియాను సందర్శించారు.

సింకియాంగ్ రాష్ట్రంలో చైనా అణుశక్తి కేంద్రాలు యురేనియం గనులు వున్నందున సోవియెట్ భారీ ఆయుధాలను మంగోలియాలో కేంద్రీకరించినట్లు రక్షణ శాఖ వర్గాల వారు తెలిపారు.

ఈ యత్నాల వల్ల చైనా పారిశ్రామిక ప్రాంతమైన మంచూరియాకు కూడ సోవియెట్‌కు అందుబాటులో వున్నది.

అణ్వస్త్రయుద్ధానికి చైనా సిద్ధమేనట

హాంగ్‌కాంగ్, జూన్ 14: సోవియెట్ యూనియన్‌తో అణ్వస్త్ర యుద్ధంతో సహా ఎట్టి యుద్ధానికైనా తాము సిద్ధంగా వున్నట్లు కమ్యూనిస్టు చైనా నిన్న పునరుద్ఘాటించింది.

పెకింగ్, తదితర రాష్ట్రాల రేడియోలు రష్యన్ రాకెట్లను కాగితం పులులుగా అభివర్ణిస్తూ, 70 కోట్ల మంది చైనా ప్రజలను ఆ రాకెట్లు ఏమీ చేయజాలవని అన్నవి.

ఒక రేడియో ''మేము ఎట్టి కష్టాలకైనా భయపడడంలేదు. మరణానికి సైతం భయపడం'' అన్నది.

సోవియెట్ రివిజనిస్టులతోను, అభ్యుదయ నిరోధకులతోను పోరాటానికి తాము సిద్ధమేనని, ఆ రేడియో అన్నది.

''మేము దీర్ఘ కాల పోరాటానికైనా సిద్ధంగానే వున్నాము. పార్టీ అధినేత మావో నుంచి ఆదేశంరాగానే యుద్ధరంగంలోకి దూకడానికి మేము సిద్ధంగా వున్నా''మని ఆ రేడియో అన్నది.

మరొక రేడియో సోవియెట్ యూనియన్‌లోని కొత్త 'జార్'లను చైనాలోని 70 కోట్లమంది ప్రజలు తమ ఉక్కు పిడికిళ్ళతో తునా తునకలు చేయగల'' రని హెచ్చరించింది.

చర్చలకు సూచన

లండన్, జూన్ 13: చైనా—రష్యా సరిహద్దులలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పడానికి వచ్చే రెండు మూడు నెలలలో చర్చలను పునః ప్రారంభించవలసిందని సోవియెట్ యూనియన్ చైనాను కోరినట్లు మాస్కో రేడియో గురువారం ప్రకటించింది.

పరిస్థితులను చక్కబరచడానికి ఆచరణాత్మక చర్చలు జరగవలసిందని మాస్కో కోరింది.

సోవియెట్ సరిహద్దులలో చైనా అధికారులు ఆదేశించిన కవ్వింపు చర్యలు సాగించడంలో పెకింగ్ నాయకుల ఉద్దేశం రష్యా చైనాపై దాడి చేయగోరుతున్నదనే అభిప్రాయాన్ని చైనా ప్రజలలో కలిగించడానికేనని మాస్కో రేడియో అన్నది.

చైనాతో స్నేహంతో, సత్సంబంధాలతో వుండాలన్న సోవియెట్ వైఖరిలో ఎట్టిమార్పు లేదని, ఉభయ దేశాల చర్చలకు అవరోధాలను తొలగించడమే తమ ఆశయమని, అయితే రష్యన్ సరిహద్దుల ఉల్లంఘనకు ఎట్టి ప్రయత్నం చేసినా తగురీతిగా గుణపాఠం నేర్పడం జరుగుతుందని రష్యా హెచ్చరించింది.

రుహాన్సీ, జూన్ 14: జాన్సీ, దాని పరిసర ప్రాంతాలలో మొన్న 115 మందికి వడదెబ్బ తగిలింది. ఒక బాలుడు వడ దెబ్బకు మరణించాడు. 39 మందిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు.

'వారంరోజులలో జూనియర్ కాలేజీల జాబితా ప్రకటన'

ఉపాధ్యాయులను తగ్గించబోమనికూడా విద్యామంత్రి శ్రీ నరసింహారావు స్పష్టీకరణ

మచిలీపట్టణం, జూన్ 14: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభించడం వాయిదా వెయ్యడమంటూ లేదనీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి ఎన్నికచేసిన ప్రదేశాల జాబితా ఒక వారంరోజులలో ప్రకటింప బడుతుందనీ రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలియజేశారు.

ఉపాధ్యాయుల తొలగింపు ఉండబోదనీ, ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయబడగలవనీ కూడా మంత్రి అన్నారు.

విద్యా సమస్యలపై చర్చించేందుకు ఈ నెలాఖరులో విజయవాడలో ఒక మహాసభ ఏర్పాటు చేయాలనే సూచనను మంత్రి ఆమోదించి ఆ మహాసభకు పదకొండు ఆంధ్ర జిల్లాల పరిషదధ్యక్షులు, ఉపాధ్యాయుల ప్రతినిధులు కూడా ఆహ్వానింపబడగలరని ఆయన అన్నారు.

స్కేళ్ళ సవరణవల్ల సమ్మెలో మార్పు రాదు

శ్రీ ఎస్. ఎల్. ఎన్. చారి ప్రకటన

హైదరాబాద్, జూన్ 14: జీతాల స్కేళ్ళను సవరించినంతమాత్రాన ఎన్.జి.ఓ.ల సమ్మెలో మార్పు ఉండదని గుర్తింపు తొలగింపబడిన తెలంగాణా ఎన్. జి. ఒల యూనియన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎల్. ఎన్. చారి నిన్న ఇక్కడ అన్నారు. జీతాలస్కేళ్ళ సవరణ ఒక వల వంటిదనీ, ఉద్యోగుల గందరగోళం, అయోమయ పరిస్థితిని సృష్టించడానికి ఉద్దేశించబడినదని ఆయన పేర్కొన్నారు. సీనియారిటీ, విషయాలు, ఆంధ్రులకు అక్రమంగా ప్రమోషన్లు ఇవ్వడం, ముల్కీ ఉద్యోగాలలో నాన్‌ముల్కీ అభ్యర్థులను నియమించడం — మొదలగునవి ఖండిస్తూ తెలంగాణా ఎన్. జి. ఒలు సమ్మె జరుపుతున్నారన్నారు. ఈ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పరిష్కారం కుదర్చగలిగినట్లయితే ప్రతిపాదనలపై చర్చలు జరుపవచ్చునని శ్రీ చారి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే ఎన్. జి. ఒ. ల సమస్యలన్నీ పరిష్కరింపబడగలవని ఆయన పునరుద్ఘాటించారు.

శ్రీ సత్యమూర్తి విస్మయం

హైదరాబాద్, జూన్ 14:— ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సంఘాధ్యక్షుడు శ్రీ పి. సత్యమూర్తి కూడా వేతనాల సవరణను ప్రశంసించారు. అయితే వేతనాల నిర్ణయంలో ప్రభుత్వం అనుసరించిన సూత్రాలు 1958లో కంటె అభివృద్ధి నిరోధకంగా వున్నందుకు ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చారు.

ఏదేర్పాటులోపు సర్వీసు గలవారికి ఒక్క ప్రయోజనం కలిగించడం లేదని ఆయన అన్నారు.

4 వ తరగతి సిబ్బందిని పెడదారికి తిప్పవద్దు

యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 14: 4 వ తరగతి ఉద్యోగుల ప్రశాంతతను చెరగొట్టవద్దని రాజకీయ, ట్రేడ్‌యూనియన్, సర్వీస్ యూనియన్ల నాయకులకు రాష్ట్ర సచివాలయ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ యాకూబ్, కార్యదర్శి శ్రీ మహబూబ్ అలీలు నిన్న విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ సమైక్యతను భంగపరిచే ప్రయత్నాలను ఉద్యోగులు ప్రతిఘటించగలరని వారు పునరుద్ఘాటించారు.

నాల్గవ తరగతి ఉద్యోగులు తెలంగాణా ఎన్. జి. ఒలు జరుపుతున్న సమ్మెలో పాల్గొనడం లేదు.

బెల్‌గ్రేడ్, జూన్ 14: సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికో బెల్‌గ్రేడ్ సందర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు, అయితే తేదీని ఇంకా నిర్ణయించలేదని ఇక్కడ తెలిసింది. సోవియెట్ విదేశాంగమంత్రి ఒకరు పెక్కు సంవత్సరాల తర్వాత బెల్‌గ్రేడ్‌కు రావడం ఇదే ప్రథమం.

గ్రహబలం

16—6—69 సోమవారం

అధిక ఆషాఢ శుక్ల విదియ, ఆర్ద్ర నక్షత్రం రాత్రి సుమారు 7 వరకు, ఉత్తర శృంగోన్నతిగల చంద్రోదయము. ఈ రోజు వర్జం—దుర్ముహూర్తం విడిచి ప్రయాణములు, కంది—పులవ—రాగి మొదలగువాటిపైన్లు చేయుట ఆయుధ విద్యాభ్యాసం, యిండ్లు మారుట చేయవచ్చును.

మేషం: ప్రయాణంతర కార్యసిద్ధి, ప్రిప్పట అకాలమయినా మృష్టాన్నప్రాప్తి, వృత్తి, వ్యాపారానుకూలత శుభ వ్యయం. ఏలుకుబడి.

వృషభం: మీ మాటలు తీవ్రములు కావచ్చు. వృత్తిలో శ్రమాధిక్యత— అనారోగ్య బాధ వున్నా ఆదాయం వుంటుంది.

మిథునం: వృత్తిలో గౌరవాదరాలు, కళత్ర వర్గానుకూలత. మృష్టాన్న భోజన ప్రాప్తి దైవదర్శన యోగం, విద్వాన్సంగం, మానసిక అశాంతి.

కర్కాటకం: శత్రురోగ బుణబాధల పీడవున్నా ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. శ్రమ, త్రిప్పటలలో కూడిన కార్యక్రమాలు. ప్రయాణాలు, ప్రమాదాలు.

సింహం: అకాలమయినా భోజన సంతృప్తి. మధుర పదార్థ భక్షణం, శ్రమ ఉన్నా ఆదాయం, పలుకుబడి వినియోగం. కార్యసాధన.

కన్య: ఇంట, బయట గౌరవాదరాలు, దైవదర్శనాభిలాష. పుణ్యకార్యాచరణ, బంధుదర్శనం, కళత్ర సౌఖ్యం, సుఖ సంతోషాలు. కార్యసిద్ధి.

తుల: ఆరోగ్యం బాగుండదు. శత్రుబాధ వ్యవహారాలు వుండవచ్చు. పుణ్యకార్య ఆసక్తి. సాహసంతో చేసిన కొన్నిపనులు సాధిస్తారు. స్త్రీలకు అనుకూలత లేదు.

వృశ్చికం: అనుకూలమయిన రోజు కాకపోవచ్చు. శ్రమ, త్రిప్పట వుండవచ్చు. అయినా వృత్తిలో ఆదాయం సంఘంలో గౌరవం వుంటాయి.

ధనుస్సు: మంచిరోజు. బంధుమిత్రులతో విద్యా వినోదాలతో కాలం గడుపుతారు. మీ ప్రయత్నం—ప్రతిష్ఠ అభివృద్ధి అవుతాయి.

మకరం: దిగ్విజయమైన రోజు, మీరు సాహసించి సాధించలేనిదేదీ లేదు. ఖర్చులున్నా భయపడరు. శుభం చేకూరుతుంది.

కుంభం: తీవ్రమయిన ఆలోచనలు చేస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ధనాదాయం లభిస్తుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి.

మీనం: ఇంట, బయట గౌరవాదారాలు, మీ కీర్తి జగద్విఖ్యాతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో కలుకుబడితో కూడిన ఆదాయం, పుణ్యకార్యాలలో పను, దైవదర్శన యోగం.



తొండలగోపవరం గ్రామంవద్ద దెందుకూరు సమీపాన రైలు వంతెన వరదనీటికి కొట్టుకుపోయి రైలుమార్గం వేలాడుతున్న దృశ్యం

జూన్ 18 న సమ్మెకు పిలుపు

హైదరాబాద్, జూన్ 14: బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దుచేయాలనీ, రౌండ్‌టేబిల్ సమావేశంద్వారా రాజకీయ పరిష్కారం కుదరడానికి వీలుగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని సి. పి. ఐ. కోర్కెలను బలపరుస్తూ రాష్ట్రంలోని కార్మిక వర్గమంతా జూన్ 18 న సమ్మెచేయవలసిందిగా ఏ. ఐ. టి. యు. సి. ఉపాధ్యక్షుడు శ్రీ మఖ్దూంమొహిద్దీన్ (ఎం. ఎల్. సి), ఎ. పి. టి. యు. సి. అధ్యక్షుడు శ్రీ జె. సత్యనారాయణ నేడొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ రాజబహదూర్‌గౌడ్ నిరాహారదీక్ష విరమణ

హైదరాబాద్, జూన్ 14: కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు డాక్టర్ రాజ బహదూర్ గౌడ్ 9 రోజులుగా సాగిస్తున్న నిరాహారదీక్షను ఈ రోజు విరమించారు.



ఎర్రుపాలెం,, కట్టలేరు వంతెన మధ్య రైలు మార్గానికి పడిన గండిని మట్టితో పూడ్చి మరమ్మతులు చేస్తున్న దృశ్యం

విజయవాడకు రామ్‌సుభాగ్‌సింగ్ రాక

డోర్నకలు సెక్షన్‌పై మరమ్మతు పనుల తనిఖీ

విజయవాడ, జూన్ 14. కేంద్ర రైల్వే మంత్రి శ్రీ రామ్‌సుభాగ్ సింగ్ మద్రాసు నుంచి నేటి ఉదయం ఇక్కడకు వచ్చారు.

ఆయన ప్రత్యేక రైలులో వెళ్లి విజయవాడ - డోర్నకల్ సెక్షన్లలో వంతెనలపై జరుగుతున్న మరమ్మతు పనులు తనిఖీ చేశారు.

ఆయన వెంట రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ జి. డి. ఖండేల్వాల్, సభ్యుడు శ్రీ కె. సి. సూద్(ఇంజనీరింగ్) సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు శ్రీ ఎస్. స్వామినాధన్‌గార్లు వున్నారు.

డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్‌తో బాటుగా కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు కూడా నేడు ఇక్కడకు వచ్చారు.

సాయంత్రం డాక్టర్ రామ్ సుభాగ్ సింగ్ కేదారేశ్వరపేటలో మామిడిపండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు.

తరువాత ఆయన కాంగ్రెసు కార్యకర్తల సభలో ప్రసంగించారు.

వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో 70 మంది అరెస్టు

''విధేయులైన ఉద్యోగులను ఆటంకపరచినందుకు'', గురువారంనాడు తపాలా శాఖ కార్యాలయం ముందు పికెటింగ్ జరిపినందుకు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలలో మొత్తం 70 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.

ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి

[1 వ పేజీ తరువాయి]

రైతులకు ధాన్యాని గరిష్ట ధర చెల్లించాలని మంత్రి నొక్కి చెప్పారు.

తుపాను దెబ్బతిన్న ప్రాంతాలలో సహాయం సరిగా అందలేదన్న ఫిర్యాదులపై మాట్లాడుతూ ఎక్కడో కొన్ని పొరపాట్లు జరిగి వుండవచ్చునన్నారు.

చెరకు రైతులకు 'ధర' చెల్లింపు సమస్య

చెరకు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని శ్రీ కలపాల సూర్య ప్రకాశరావు మంత్రికి సూచించారు.

రు 85ల నుంచి రు 100లకు చెరకు ధర పెంచామనీ, అదే సబ్సిడీ అనీ మంత్రి అన్నారు.

ఆ ధరను మిల్లులు ఇవ్వడం లేదని శ్రీ సూర్యప్రకాశరావు అనగా అలాంటి విషయాలు తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య మిల్లర్ల సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ఫుడ్‌కార్పొరేషన్ [illegible] ధాన్యం కొనడానికి బస్తాకు రు 150లు ఖర్చుచేసి వుంటుందనిఅన్నారు. తమకు ఎగుమతి స్వేచ్ఛ ఇస్తే రైతుకు తగిన ధర ఇవ్వడానికి ఎట్టి అభ్యంతరం వుండదని అన్నారు.

రైల్వేలకు విపరీత నష్టం

[1 వ పేజీ తరువాయి]

ప్రభుత్వ ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు అధ్యక్షత వహించారు.

ఫ్రూట్ కమిషన్ మర్చంట్సు అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ షరామియా స్వాగతం చెప్పారు.

కార్యదర్శి శ్రీ సుంకరకనకారావు నివేదిక సమర్పిస్తూ, 1940 నుంచీ మామిడిపండ్లను విజయవాడనుంచి ఢిల్లీ మొదలైన ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామనీ, ఈ మార్కెట్‌కు రైల్వే సైడింగ్ ఏర్పాటు చేయవలసినదిగాను, ఎల్. ఐ. సి. నుంచి ఋణం ఇప్పించాలని కోరారు.

మంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ మాట్లాడుతూ మామిడిపండ్ల వ్యాపారం ఎగుమతులవిషయంలో డాక్టర్ కె. ఎల్. రావు అత్యంత శ్రద్ధవహిస్తున్నారని వారంరోజులలో ఢిల్లీకి ఇక్కడనుంచి వ్యాగెన్లు చేరేటట్లు కృషి చేస్తున్నామని అన్నారు.

రోజా 40—50 వ్యాగెన్లు ఎగుమతి అవుతున్నాయనీ వ్యాగెన్‌కు 22,23 టన్నుల పండ్లువుంటాయనీ అన్నారు.

రైల్వే సైడింగ్

రైల్వే సైడింగ్ ఏర్పాటునుగూర్చి చెప్తూ విజయవాడలో చౌకగా భూమినివిక్రయించేయ కలిగితేఅదిసాధ్యపడుతుందనీ, తాను అధికార్లతో సంప్రదించగలననీ అన్నారు. రైల్వే శాఖతరపున వెంటనే వాగ్దానంచేయజాలనని అన్నారు.

డాక్టర్ కె. ఎల్. రావు మాట్లాడుతూ మామిడిపండ్ల నిల్వకు సీతల గిడ్డంగులను నిర్మించాలని సూచించారు.

సిమెంటు కంపెనీ సైడింగ్‌ను మామిడిపండ్ల వర్తకులు ఉపయోగించుకోవచ్చు నన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల సభ

డాక్టర్ సింగ్ కాకరపర్తి భావన్నారాయణ హాలులో (ఆంధ్రభరత భవనం) జరిగిన కాంగ్రెసుకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల ఆంధ్రకు ఇటీవల ఏర్పడిన నష్టాన్ని గూర్చి తన సానుభూతిని ప్రకటించారు. ఆయన 5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనను గూర్చికూడా ప్రస్తావించారు. కాంగ్రెసు కార్యకర్తల బాధ్యతను గూర్చి ప్రసంగిస్తూ, అధికారంలో వున్నవారి కంటే— కాంగ్రెసు కార్యకర్తలపై ఎంతో గురుతరమైనబాధ్యత వున్నదని ఆయన అన్నారు. మన బలహీనత వల్లనే కాంగ్రెసేతర పార్టీలు కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయనీ ఐనా అవి సాధించకల్గిన ప్రయోజనాలుగాని ప్రజలకు చేకూర్చిన అధిక సౌకర్యాలుగాని ఏవీ లేవని అన్నారు.

నిజమైన అధికారం

కాంగ్రెసు వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడంలో కార్యకర్తలు కృషి చేయాలనీ, కాంగ్రెసు సిద్ధాంతాలు అమలు జరపాలని ఆయన చెప్తూ నిజమైన అధికారం కార్యకర్తలదేనన్నారు.

పౌరసన్మానం

కేంద్ర మంత్రులు డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్, డాక్టర్ కె. ఎల్. రావు గార్లకు పురపాలకసంఘం పౌరసన్మానం చేసింది.

చైర్మన్ డాక్టర్ గద్దె పూర్ణచంద్రరావు సన్మానపత్రాలు చదివారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జికిసహాయం

ఇంద్రకీలాద్రి సొరంగం నుంచి రైల్వేయార్డుకు వచ్చేందుకు వీలుగా నిర్మిస్తున్న ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి తాము డాక్టర్ రావు గారి కోర్కెపై సహాయం చేస్తున్నామని డాక్టర్ సింగ్ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటించారు. త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తికాగలదని అన్నారు. డాక్టర్ రావు విజయవాడ పౌరుల అవసరాలను గూర్చి చెప్తూ వుంటారని వాటిని తాము తప్పక నెరవేర్చగలమనీ అన్నారు.

విజయవాడకు, ఆంధ్రప్రదేశ్‌కు రాజకీయ ప్రాధాన్యత కలదని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ రావు తన సమాధానంలో మురికి పేటల నిర్మూలనకు కృషి జరగాలన్నారు. ఇంద్రకీలాద్రిపై చెట్లు పెంచే కార్యక్రమాన్ని గూర్చి ప్రస్తావించారు. కౌన్సిలర్లు అందరూ సమైక్యంగా పట్టణాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

వైస్—చైర్మన్ శ్రీ దిరిసాల సుబ్బరామయ్య అభినందనలు తెలిపారు.

రాష్ట్రపతిపదవి అభ్యర్థిగా శ్రీ గిరికి అవకాశాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 14: వచ్చేవారం కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ కేంద్రపార్లమెంటరీబోర్డు సమావేశాలు జరగాల్సి యుండడంతో రాష్ట్రపతి పదవికి నిలబెట్టే అభ్యర్థినీ విషయమై ఇక్కడ రాజకీయవర్గాలలో ఊహాగానాలు బయలు దేరినవి.

రాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థి విషయమై ప్రధాని అందరికి ఆమోదకరమైన ఒకనిర్ణయం తీసుకునే నిమిత్తం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోను, రాజకీయ పక్షాలనాయకులతోను చర్చలు జరిపినట్టు ఆమెకుసన్నిహితమైన వర్గాలద్వారా తెలుస్తున్నది. పార్లమెంటుబోర్డు లో తీవ్ర అభిప్రాయభేదాలు ఉండని పక్షంలో ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న శ్రీ వి. వి. గిరిని అభ్యర్థిగా నిర్ణయించ వచ్చునని తెలుస్తున్నది.

ఈ సందర్భంగా శ్రీయుతులు జగజ్జీవన్‌రామ్, స్వరణసింగ్, సంజీవరెడ్డి, జయప్రకాశ్ నారాయణల పేర్లు కూడా వినవచ్చినవి. శ్రీ జయప్రకాశ్‌నారాయణ పేరును సంయుక్త సోషలిస్టుపార్టీ, ప్రజాసోషలిస్టుపార్టీ ప్రతిపాదించినవి.

పైన ప్రతిపాదించిన, అభ్యర్థులలో శ్రీ జగజ్జీవన్‌రామ్, శ్రీ స్వరణసింగ్‌లు ఈ దశలో రాజకీయాలనుండి విరమించుకోవడానికి తాముసుముఖంగాలేమనీ, ప్రస్తుతపదవులలోనే తాముకొనసాగించదలచామని ప్రధానికి సన్నిహితులైన వారికి వెల్లడించినట్టు తెలుస్తున్నది.

శ్రీ సంజీవరెడ్డి పేరును ఇంతవరకు ఎవరూ ప్రతిపాదించలేదు. రాష్ట్రపతి రిటైరయిన వెంటనే ఉపరాష్ట్రపతి ఆ పదవి నధిష్ఠించాలన్న విధానానికి ప్రస్తుత పరిస్థితులు వేరుగానున్నవని కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కొందరు వ్యతిరేకించినందువల్ల శ్రీ సంజీవరెడ్డి కూడా ఒక అభ్యర్థిగా నిలబడే అవకాశ మున్నది.

అట్టివారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ ఉన్నారు. తన మంత్రివర్గంలో పార్టీలో యధాస్థితికి భంగంవాటిల్లకుండా ఉంచడమే ప్రధాని అభిమతం. ఇది స్పీకర్‌గా రాణించిన శ్రీ సంజీవరెడ్డికి కూడా వర్తిస్తుంది. వెనుకటి సందర్భంలో కూడా ప్రధాని తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి పార్టీలోని ప్రముఖనాయకులు వ్యతిరేకించినప్పటికీ కూడా డాక్టర్ జకీర్‌హుస్సేన్ పేరు పార్లమెంటుబోర్డు లో బలపడేటట్లు చేయగలిగారు. కనుక ఈసారికూడా శ్రీ వి. వి. గిరి అభ్యర్థిత్వం దాదాపు నిర్ణయమైనట్లే భావించవచ్చు.

శ్రీ గిరి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా గల ఏకైకవాదం ఆయన వయస్సుకుసంబంధించి నదిమాత్రమే. అది పెద్దసమస్యకాదు. మరొక అభ్యర్థిని నిర్ణయిస్తే ప్రభుత్వం లోను, పార్టీలోను ప్రస్తుతంగల పరిస్థితి ఒడిదుడుకులు ఏర్పడవచ్చు.

ఉపరాష్ట్రపతి పదవికి నిలబెట్టే అభ్యర్థి విషయమై వీరంతా ఎక్కువశ్రద్ధ తీసుకోవచ్చు. పార్లమెంటులో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉనందున ఉపరాష్ట్రపతి ఎనిక సులభంగా జరుగుతుంది.

శ్రీ జయప్రకాశ్‌ను అభ్యర్థిగా నిలబెట్టడానికి కృషి జరుగుతునప్పటికీ, ప్రతిపక్షాలకు సంబంధించి ఇదివరలో చేసినట్టు అని పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కన్పించడంలేదు.

చైనాకు వ్యతిరేకంగా ఆసియా రక్షణ కూటమి

ఏర్పాటుకు రష్యా ప్రయత్నిస్తున్న సూచన

లండన్, జూన్ 14: వియత్నాం నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత, సింగపూర్, మలేషియాలనుంచి బ్రిటన్ సైన్యం వైదొలగిన్నాక ఆసియా రక్షణ వ్యూహంలో ఏర్పడే 'ఖాళీ'ని భర్తీచేయడానికి చైనాకు వ్యతిరేకంగా ఆసియా రక్షణ కూటమిని ఏర్పాటు చేసుకోవడం అవసరమని రష్యా ఆసియాదేశాలకు సూచిస్తున్నట్లు తెలుస్తున్నది.

జూన్ 7 వ తేదీన ప్రపంచ కమ్యూనిస్టుపార్టీల సభలో రష్యా పార్టీ కార్యదర్శి ప్రసంగంలో ఈ విషయాన్ని సూచనప్రాయంగా ప్రస్తావించారు. చైనా దక్షిణ సరిహద్దున ఒక రక్షణ శ్రేణి నిర్మాణం గురించి ఆసియా రాజ్యాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మాస్కోకు పిలిపించినట్లు తెలుస్తున్నది.

మే 28 వ తేదీ 'ఇజ్వెస్తియా' పత్రికలో ఈ సమస్యను విపులంగా చర్చిస్తూ ఒక దీర్ఘవ్యాసం ప్రకటించబడింది. ఆసియా రక్షణ కూటమిలో రష్యా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సైనిక సహాయం చేసే అవకాశం వుందని ఈవ్యాసంలో సూచించడం జరిగింది.

రక్షణ ఒడంబడికలు, రక్షణ కూటముల విషయంలో రష్యా ఇంతవరకూ అనుసరిస్తున్న విధానంలో మార్పు రావడంవల్ల భారతదేశం లాంటి చైనా సరిహద్దు దేశాల విధానాల ప్రభావం కొంత తగ్గిపోయే అవకాశం వుంది. ఇప్పటి ప్రపంచ వ్యవస్థనుబట్టి చైనాయే రష్యా లక్ష్యంగా కన్పిస్తున్నదని ఇక్కడి ఇటీవల ఆదేశాల్లోని రష్యా రాయబారులను పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్



నేషనల్ డీలక్సు 3 బాండ్ ఆల్ వరల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టరు నెలసరి రు 10

వాయిదాలలో ప్రతి చోటకు దొరకును.

IMPEX INDIA (A.P.V.),
P.B. 1045, Delhi-6.

సంగ్రహ ప్రకటనలు

వేలం నోటీసులు

పోడూరు గ్రామ పంచాయతీ

పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు గ్రామ పంచాయతీవారి ఆధీనంలో ఉన్న చెరువులలో చేపలు పట్టుకొనుటకు, కాల్వగట్లు, పోరంబోకులు, చెరువుగట్లు కొనుక్కొనుటకు ... నెం. 1 నుండి 9 వరకు ... 19—7—1969 ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ ఆఫీసువద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేక వారిచే అధికారము పొందిన వారిచే గాని బహిరంగ వేలము వేయబడును.

వరియు

2. ది 24—6—1969 తేదీ సాయంకాలము 4 గం.లవరకు పరిశుభ్రత ... సరఫరా కార్యము నిమిత్తం టెండర్లు ఆహ్వానించడమైనది. ఈ ఆఫీసుకు చేర వచ్చును. సీలు టెండర్లు ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేక వారి వల్ల అధికారము పొందిన వారివల్లగాని తీసికొనబడును. టెండర్లు అదేరోజు గం. 4—30లకు తెరువబడును. టెండర్లతో రు 50—లు ధరావతు చెల్లించవలెను. ఇతర వివరములు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

(సం) టి. ఆచ్యుత రామరాజు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు నోటీసులు

పాలకొల్లు మునిసిపాలిటీ

ఈ క్రింద తెలుపబడిన ... సీలుచేసిన టెండర్లు ది 28—6—69 తేదీ సాయంత్రం 4—00 గంటలవరకు తీసుకొనబడి, అదేరోజు సాయంత్రం 4—30 గంటలకు తెరువబడును.

టెండరు ఫారములు మరియు షరతులకు ఒక్కొక్కటికి రు 2 లు చెల్లించి పాలకొల్లు మునిసిపల్ ఆఫీసు నుండి ది 27—6—69 లోగా పొందవచ్చును.

1. స్కావెంజి సామానుల సరఫరా.
   డిపాజిట్టు రు 225
2. ప్రింటింగు మరియు బైండింగునకు
   డిపాజిట్టు రు 100

(సం) ఎం.ఎస్. ఏర్ల సూర్యనారాయణ
సెక్రటరి.

మొగల్తూరు గ్రామ పంచాయతీ

నర్సాపురం తాలూకా మొగల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ... రెండు ... లు వేయుటకు మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యనిర్వాహణాధికారిచే ది. 20 6—69 శుక్రవారం మధ్యాహ్నం 3 గం. వరకు సీలువేసిన టెండర్లు స్వీకరింపబడి అదేరోజున 3—30 గం. లకు తెరువబడును ... షరతులు ఆఫీసు పనివేళలో తెలుసుకొనవచ్చును.

1. మొగల్తూరు డి.బి. హైస్కూల్లో రెండు తాటాకుల ... లు నిర్మించుటకు.
   ఎస్టిమేటు రు. 4,000—
   ధరావతు రు. 200—

(సం) ఎన్. రాధాకృష్ణ, బి ఏ.
కార్యనిర్వాహణాధికారి.

పిఠాపురం మునిసిపాలిటీ

యీ దిగువ తెల్పిన సామానులు 1969—70 సంవత్సరమునకు పిఠాపురం మునిసిపాలిటీకి సప్లయి చేయుటకు గాను తేది 5—7—69 సాయంకాలము 4 గం.ల వరకు కాంట్రాక్టు చేయగోరువారు ... వారికిగాని లేక వారి అనుమతి పొందిన వారికిగాని చేరు లాగున కోరబడు చున్నవి.

1. బ్లీచింగు పౌడరు
   చెల్లించవలసిన ధరావతు రు 75
2. దోమల నివారణకు ఇండియన్ ఆయిల్
   చెల్లించవలసిన ధరావతు రు 200
3. రోడ్డు ... సామానులు
   చెల్లించవలసిన ధరావతు రు 50
4. ప్రింటింగు మరియు బైండింగునకు
   చెల్లించవలసిన ధరావతు రు 10
5. ... సామానులు
   చెల్లించవలసిన ధరావతు రు 75
6. ... సామానులు
   చెల్లించవలసిన ధరావతు రు 200
7. కొబ్బరినూనె మరియు ... సామానులు
   చెల్లించవలసిన ధరావతు రు 200
8. ... సామానులు
   చెల్లించవలసిన ధరావతు రు 50
9. ...
   చెల్లించవలసిన ధరావతు రు 150
10. ... ఫినాయిల్ కంపెనీ
   చెల్లించవలసిన ధరావతు రు 250

పదరపై తెల్పిన సామానుల వివరములకు ఒక్కొక్క ఫారము ... చెల్లించి ... మునిసిపల్ ఆఫీసునుండి పొంద వలెను. ధరావతు మునిసిపల్ ఆఫీసు నందు నగదుగా చెల్లించుటగాని స్టేట్ బ్యాంకులో ... బ్యాంకు ద్వారా ... (డాఫ్టు రూపంలో) ... జతపరచి టెండర్లు పంపవలెను.

కమీషనర్.

ఎడ్యుకేషనల్

స్టేషను మాష్టర్లుగాను, టెలిగ్రాఫిస్టులుగాను, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగములకు ట్రయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్పు కలదు. ఉచిత వివరములకు, విద్యార్హత తెలుపుము. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Regd. ...

AT & WT COLLEGE,
Pandaripuram Guntur-2.

P.U.C., H.S.C., S.S.L.C., MATRIC, 12th Class pass or Failed, Boys and Girls రైల్వేలలో, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములు, వేయుటకు, ట్రెయినింగు ఇవ్వబడును. వివరములకు, 1 రు. ఎం.ఓ. చేయుము. స్కాలర్‌షిప్పులు గలవు.

Central Telegraph & Telephone Training College (Recognised)
9th Line Arundalpet GUNTUR-2.

RADIO ... ...

WIRELESS OPERATOR, TELEGRAPH, TELEPHONE OPERATOR ... ట్రెయినింగు పొందిన వారికి ఉద్యోగములకు ...

ROYAL TELEGRAPH INSTITUTE
(Government Recognised) 10, Sunkuvar Agraharam Street, Madras-2.

పోస్టేజికై 50 పైసలు ఎం.ఓ. చేయండి.

SRIRAMAKRISHNA MISSION VIDYALAYA
SCHOOL OF ENGINEERING
DIPLOMA IN CIVIL AND RURAL ENGINEERING
Sri Ramakrishna Vidyalaya (P.O.),
Periamaickenpalayam (R.S.),
Coimbatore Dt.

పైన కనబరచిన విద్యాసంస్థలో మూడు సంవత్సరములు డిప్లమా కోర్సునకు దరఖాస్తు లు కోరబడును. కోర్సు పూర్తి అయిన తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే డిప్లమా ఇవ్వబడును. ఈ కోర్సు ఎస్.ఎస్.ఎల్.సి. ... దరఖాస్తు ఫారములు 50 పైసలు ...

బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సెస్
బాపట్ల

పూర్వ ప్రవేశపరీక్ష 16—6—69 సోమవారం ఉ. 10 గం.కు. ...

దరఖాస్తు ఫారములు ... కాలేజి ఆఫీసులో ... దరఖాస్తులు చేరవలసిన తేదీ 28—6—69 ... తరగతులు 1.7.69 నుండి ప్రారంభం.

బాపట్ల ... ప్రిన్సిపాల్.
11—6—69

శ్రీ నీలకంఠ శాస్త్రి హైస్కూలు
ఓ. నాగర్ (పోస్టు) ఆదోని తాలూకా,
కర్నూలు (జిల్లా)

విద్యార్థులకు ఉచిత అవకాశము.

పై పాఠశాల జూన్ 18 వ తేదీ తెరువ బడును. అర్హులైన విద్యార్థులు 8, 9, 10 తరగతులలో చేరవచ్చును. హాస్టలు వసతి గలదు. షెడ్యూలు కులముల (మాల, మాదిగ, బోయ....) వారికి ఉచిత భోజన సౌకర్యము కలదు. ఇతర కులముల విద్యార్థులు నెలకు రు. 20 లు చొప్పున ... చేయబడును. ఆరోగ్యమైన వసతి గలదు.

గవర్నమెంటుచే రికగ్నైజ్ ... అనుభవజ్ఞులు ఉపాధ్యాయులు పనిచేయుచున్నారు. ... 7 గం. ... ఉచితముగా ...

... ప్రిన్సిపాల్.

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
... (ప.గో. జిల్లా)

ఉచిత భోజనవసతి సౌకర్యములతో ... ఈ క్రింది ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగు ట్రేడ్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులు 25.6.69 తేదీలోపల కోరబడుచున్నవి.

1. వెల్డింగ్ (గ్యాస్, ఆర్కు) 2 సం
2. టర్నింగ్ 2 సం
3. ఫిట్టింగ్ 2 సం
4. మెకానిక్ ... 2 సం
5. డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్) 2 సం
6. డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) 2 సం
7. రేడియో ... 2 సం
8. ఎలక్ట్రీషియన్ ... 2 సం
9. కార్పెంటరి 3 సం
10 ... 2 సం
11 ... 1 సం

వివరములకు దరఖాస్తు ఫారములకు రు. 1 ...

ఆర్. ... ప్రిన్సిపాల్.

వైద్యము

ఇండియన్ రెమిడీస్ విజయవాడ 1

పూర్వ ఋషుల ఆయుర్వేద పద్ధతుల, డా. వై. ... ఆయుర్వేద చికిత్సా ... అల్ పటియు ప్రదర్శన నం రు 16/— గృహ వైద్యం (రు 3/—) దొరకును. పోస్టేజి అదనం. వ్రాయండి.

ఫ్రీ మీయొక్క పోస్టు ద్వారా నేర్చుకొని ఎల్. ఎమ్. ... డిప్లామా పొందండి. ఉచిత ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి.

HOMOEOPATHIC COLLEGE
(APV) SONEPAT (HARYANA)

సత్తువుందా ? డా. సూరంత్‌కర్ ఆంటి స్పార్ ... గొప్పగా ... అనేకులు లాభపడ్డారు RAMAKANT BROS. 480 Shanwarapeth Poona-2.
ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయాలి.

డా... ... సిరా లివర్ కేర్ — పిల్లల లివర్ ... వ్యాధులకు,

డా. ... మెడిసిన్ హౌస్,
...

ఔషధ (స్థాపితం) 1930 ...

EDUCATIONAL

హోమియోపతియందు పోస్టు ద్వారా విద్య నేర్పబడును. ... వివరములు ఉచితముగా పంపబడును.

డైరెక్టరు
కర్నాటక హోమియోపతి కాలేజి,
నం 61,11 ... 13వ క్రాస్, మల్లేశ్వరం బెంగళూరు 3

డ్రయినింగు

స్టెనోగ్రాఫర్లుగాను, టెలిఫోన్ ఆపరేటర్లుగాను ... శిక్షణ ...

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

నోబుల్ కాలేజి, ... 25—6—69

అడ్మిషను 23.6.69 ... కోర్సులు ...
1 ఇంటర్ మీడియేట్ ... తెలుగు, ...
2. బి.ఎస్సి. ... 3. ... 4. బి.ఎస్సి. ...

ప్రాస్పెక్టసు, దరఖాస్తు ఫారములు రు 1 ... 35 పైసలు ...

50% లకు తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తులను ... 20.6.69 లోగా చేరునట్లు పంపవలెను.

ఏ. ఎస్. త్యాగరాజు ఎం. ఏ.
(లండన్)
ప్రిన్సిపాల్

ఉద్యోగావకాశము

రోజుకు ... సంపాదించి ...

...

వివాహ ... ఫోటో ...

Anglo American Stores
(Regd) P.B. 1129 (APV) Delhi-6

ప్రసిద్ధి చెందిన మా "..." ...

...

6, ... 64

1970 సంవత్సరము మా ఫోటో ... 40 ... 197 ...

పుస్తకములు

నెలకు రు. 400— సంపాదించండి. (ట్రాన్సిస్టర్ రేడియో సైజ్ (సచిత్రం) ఇంటివద్ద ట్రాన్సిస్టర్ రు. 45— లకు తయారు చేయు విధం నేర్పును. ధర రు 5— పోస్టేజి రు 1—25

Ilfa Book Depot (A-12) Aligarh.

ఉచిత పుస్తకాలు

... జయంతి సందర్భంగా ... కావ్యాలు ఉచితంగా పంపుతున్నాం. పోస్టేజి నిమిత్తం 50 పైసలు తపాలా బిళ్ళలు పంపండి డైరెక్టర్, స్నేహపీఠం, ఏలూరు-2

అమ్మకము

వివిధ స్వేచ్ఛలక్రింద పోడి ...

మొదట డబ్బు చెల్లించకుండా, ...

MODIAGENCY,
28/A/1. Post Office Street,
Madras-1.

ప్రకటనలు

...

శ్రీ ...

కావలెను

...

కంప్యూటర్ ...

(అది పిల్లలకు ...)

శ్రీ ...

CORRESPONDENT,
S.C.E. College, Bellary
Registered by Government.
Phone No.: 507.

కావేరి స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్సు లిమిటెడ్

...

అడసు మార్పు

5—6—69 ...

ఎస్. సి. ముదలియార్,
సెక్రటరి.

వేలము నోటీసు

... (Dead Stock Articles) ... ఫుడ్ కార్పొరేషన్ ... జిల్లా శాఖాధికారి కార్యాలయములో తే 28—6—69ది. ఉదయం 11—00 గంటలకు బహిరంగ వేలము వేయబడును.

1. ఇ.పి.బి. ...
2. ఇ. డి.సి.టి. ...
3. గోనె సంచులు (Unserviceable)

...

జిల్లా అధికారి,
...

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

Tender Notice
No. E(1)16/(2)/W/Crates/16/PF.

కొయ్య క్రేట్సు (బుట్టలు) సప్లయి
(wooden crates)

... 52,000 కొయ్య క్రేట్సు (wooden crates) సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

... 16—6—69 ... ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ...

టెండర్లు ... 30. 6. 69 ... 3 గం. లోగా చేరవలెను.

ఆంధ్రప్రదేశ్
స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

విద్యుత్-సౌధ మోజామ్ జాహీ
హైదరాబాదు—4

...

"Tenders for the Construction of Repair bay at Chittoor Sub Station, Earnest Money Deposit Enclosed".

...

(సం) పి. రామచంద్రరావు,
...
(సివిల్ అండ్ ...)
... 4.
ఫోను : 34739, 30106 — 204.

ఇపుడే వెలువడినది
NCAER's Latest Publication
... ఆంధ్రప్రదేశ్.
(ధర రు. 20)
ఇందులో 1969—74 ...
Publications Division
NATIONAL COUNCIL OF APPLIED ECONOMIC RESEARCH,
Parisila Bhawan, 11, Indraprastha Estate,
NEW DELHI-1.

HINDUSTAN ENGINEERING TRAINING CENTRE
8, Pachiappa's Hostel Road, Kilpauk, MADRAS-31.
(Regd. Under Societies' Act XXI of 1860)
1 A.M.I.E. B.E. ...
2 A. M. Ae. S. I. ... B.E. ...
3 ... A.M.I.M.I, (Lond), C & G (Lond), Dip, Tech.
(4) L.C.E., L.M.E., L.E.E. for Private Candidates.
5 ...
(6) Diploma in Sales Engineering and Marketing.
(7) Industrial Chemistry.
... S. S. L. C. ...
... G. D. ... Inplant ...
Dr. K. S. MURTY, M. Sc. (Hons), Ph. D. Principal.
V. V. L. RAO, B. E., D. I. C., M. I. E. Director of Studies

...
MFRS: SEENU & CO. MADRAS-21
...
Advt. Permitted under G.O. MS. No. 1121

INDIA'S TOP TRANSISTOR
TOKYORAJAJ PRESENTS 1ST. TIME IN INDIA
THIS ENCHANTING BRIEF CASE
FREE

3 Bands Rs.125/- S.T. EXTRA. 5 Bands SANKYO ANAND Rs.165/-
CONTACT
SOLE DISTRIBUTORS
MURLI & RAM
ABID ROAD, HYDERABAD-1
ప్రతి టోకియో ... ట్రాన్సిస్టరుతో బ్రీఫ్‌కేసు ఉచితం.
ఆఫరు 30—6—69 వరకు అమలులో వుంటుంది.
H.A.

స్పెషల్ ఫారెస్టు డివిజన్, చంద్రపూర్ యొక్క డిపో సరుకు వేలం అమ్మకపు నోటీసు

... 1969 జూన్ 17 మరియు 18 తేదీలలో ... 10—00 గం. ...

వరుస నం.	వివరములు	డిపో పేరు	సుమారు పరిమాణము	వేలం తేదీ
1.	...	...	416ఘ.మీ.	1969 జూన్ 17 మరియు 18
2.	...	డిటో	670ఘ.మీ.	డిటో
3.	...	డిటో	4500 నం. లు	డిటో

వివరములు ... డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ స్పెషల్ ఫారెస్టు డివిజన్, చంద్రపూర్, ఆఫీసునుండి ...

నాణ్యతతో కూడిన పోడిమినిగురించి మీరు యోచించేప్పుడు...స్పార్టన్ అక్రిలిక్ ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింటు నుంచి మీకు ఎంత అధికమైనపూత లభిస్తున్నదో గమనించండి.

Spartan Acrylic
PLASTIC EMULSION PAINT
...

APC-10
ఏషియన్స్ పెయింట్స్ అండ్ కెమికల్స్ లి., మద్రాసు-11.
...

ఆంధ్రప్రభ

కళా సాహిత్య విజ్ఞాన వేదిక

సూర్యగోళం-కొన్ని విశేషాలు

శ్రీ డి. వి. ఆర్. భాస్కరశాస్త్రి

గ్రహాంతరయానం గబగబా అభివృద్ధి చెందే రోజులివి. చంద్రలోకం మీద మానవుడు పాద మూన్చే సమయం వస్తున్నమైంది. తాను స్వయంప్రకాశం కాకపోయినా, చంద్రగ్రహం చల్లని, ఆహ్లాదకర కాంతినిస్తూ, మానవుని తన దగ్గరికి ఆకర్షించింది. నిజానికి, సూర్యరశ్మి చంద్రుని మీద పడితేతప్ప చంద్రుని సజీవమైన ఉనికి మన దృష్టిలో పడేది కాదేమో!

మన సమస్తమైన మనుగడకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూర్యుడే కారకుడవుతున్నాడు. సూర్యగోళం గురించిన మరి కొన్ని భౌతిక విశేషాలు, విచిత్రాలు ఉన్నాయి.

భూమి - సూర్యుడు

సెకనుకు లక్ష ఎనభై ఆరువేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి కిరణాలు, వెలుగు రూపంలో నైతేనేం, వేడిరూపంలోనైతేనేం, మనకు చేరడానికి దగ్గర దగ్గర 9 నిమిషాలు పట్టేటంత దూరంలో ఉంది సూర్యగోళం మనకు. భూమికంటె సూర్యగోళం పరిమాణంలో సుమారు 12,500 కోట్ల రెట్లు పెద్దది. సూర్యుని ద్రవ్యరాశిని కిలోగ్రాముల్లో చెప్పాలంటే 2 వేసి, ప్రక్కన 30 సున్నాలువేయాలి! సరి తూచాలంటే సూర్యుని ఒక పళ్ళెంలోవేసి, త్రాసురెండో పళ్ళెంలో మూడులక్షల భూగోళాలు వేసినా సరితూగవు. దానికేంద్ర ప్రాంతంలో 150 లక్షల సెంటిగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే, రోహిణికార్తెలో మనం అనుభవించే తాపానికి సుమారు మూడులక్షల రెట్లుంటుంది. ఆ గోళంమధ్య భాగంలో పదార్థం మన నీటికి డెబ్బది రెట్లు బరువుంటుంది.

సూర్యుని ద్రవ్యరాశిలో 70 శాతం హైడ్రోజన్ వాయువై యుండటం విశేషం. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా సూర్యునిలోని ఉదజని హీలియంగా మారిపోతోంది. ఆ మార్పిడిలో జనించేశక్తి, ఐదారు వందల కోట్ల సంవత్సరాలనుంచి అనుక్షణమూ విశ్వాంతరాళంలోనికి ప్రసారితమవుతోంది. సూర్యగోళంలో ఉదజని వాయువు సమృద్ధిగా ఉండటంవల్ల అది ఇంధనంగా ఉపయోగించి ఇంకా పెక్కు వందల కోట్ల సంవత్సరాల కాలం సూర్యరశ్మి ప్రసారితమవుతూనే ఉంటుంది.

సూర్య కేంద్రంనుంచి ఉపరి భాగానికి వచ్చిన కొద్దీ, దాని ఉష్ణోగ్రతా, సాంద్రతా కూడా త్వరత్వరగా తగ్గుతాయి. భూమిని గాలి ఆవరించియున్నట్లే, సూర్యగోళాన్ని కూడా వాయువులు ఆవరించి ఉన్నాయి. సూర్యుని కానుకున్న వాయుభాగం అపారదర్శకమైనది. దానికి ఇంకా వెలుపల ఉన్న వాయు భాగం పారదర్శకంగాను, పల్చగాను ఉండటంవల్ల అది కిరణాలు ప్రసారం చేస్తోంది. మనకు చేరే కిరణాలు అవే, ఈ భాగం ఉష్ణోగ్రత 8000 సెంటిగ్రేడ్ డిగ్రీలు మాత్రమే ఉంటుంది. నీటిసాంద్రతలో పదికోట్ల వంతుమాత్రమే ఉంటుంది. ఈ పై పొర సూర్యుని మొత్తం బరువులో 10''వ భాగం బరువుమాత్రమే ఉంటుంది.

టెలిస్కోపులో చూస్తే, సూర్యగోళాన్ని ఆవరించిన ఫొటోస్ఫియర్ అనే తేజోమయ ఆవరణలో అనేకు నల్లని మచ్చలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక్కడేమీ మసి గాని, మచ్చగాని ఉండదు నిజానికి 1000—1500 సెంటిగ్రేడ్ డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు, ప్రక్క స్థలాలతో పోలిస్తే నల్లగ మచ్చలు మచ్చలులాగ కనిపిస్తున్నాయి. మచ్చలుగా కనిపించే ప్రాంతాల్లోను శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఆవరించిఉంటుంది. భూమికిచుట్టూ సహజంగా ఉండే అయస్కాంత శక్తికి సూర్యుని మచ్చలలోని అయస్కాంత శక్తి అనేక వేల రెట్లు ఉంటుంది. భూమి వాతావరణాన్ని అధిగమించి జాగ్రత్తగ ఫొటోస్ఫియర్‌భాగాన్నిపరిశీలించారు. ఫొటోస్ఫియర్ ఆవరణ అనేక కాంతిమంతములైన భాగాలు గాను, మధ్య మధ్య నల్లటి గీతలుగాను కనిపించింది. నల్ల గీతలుగా కనిపించే భాగాలు, ఇరుగు పొరుగు భాగాలుకన్నా, 50—100 డిగ్రీలుమాత్రమే తక్కువ ఉష్ణోగ్రతకలిగి ఉంటాయి. ఈ తెల్ల గీతలూ, నల్లగీతలూ, క్షణ క్షణమూ స్థానం మారుతూండడంకూడా కనిపించింది. దానిని బట్టి సూర్య గోళంలో పెద్ద ఎత్తున ఉష్ణ సంవహనం జరుగుతోందని గ్రహించారు. సూర్యగోళం లోపలినుంచి ఉపరితలందాకా ఉష్ణం వికిరణం చెందుతోంది. కాని ఉపరితలంటగ ర ఉష్ణ శక్తి ఆ గోళంలోపలి వాయువుల సంవహనం వల్లనే వ్యాపిస్తోంది.

ఈ ప్రక్రియలో వాయువులు,కణాలు, కదులుతూంటాయి. ఈ కదలికల్లో అధికంగా యాంత్రికశక్తి, అయస్కాంత శక్తి సూర్యగోళం పై భాగానికి వెళ్ళిపోతాయి. ఇది బయటకు వికిరణం చెందే లోపున ఉష్ణంగా మారిపోతుంది. ఇట్లా ఈ ప్రాంతంలో 10 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగిపోతుంది. గ్రహణం పట్టినప్పుడు ఈ పొర గులాబీ రంగులో కనిపించడంవల్ల దానిని క్రోమోస్ఫియర్ అన్నారు.

'సౌరకిరీటం'

ఈ క్రోమోస్ఫియర్ ఆవరణ మొదలు కొని సూర్యరశ్మి అనేక కోట్ల మైళ్ల దూరం గ్రహాంతరాళంలోకి వ్యాపించి ఉంటుంది రశ్మి వ్యాపించిన ఈ భాగాన్ని సౌర కిరీటం అంటారు. ఈ ఆవరణ భూమి కక్ష్యను కూడా దాటిపోయి ఉండవచ్చు.

పెను తుపానులలాగ కనిపించే సూర్యగోళంలోని సంక్షోభాలకూ, 11 సంవత్సరాలకొకసారి అందులో కనిపించే మచ్చలకూ సంబంధ ముండవచ్చని నమ్ముతున్నారు. ఈ మచ్చలు వచ్చినప్పుడే, సూర్యుని నుంచి X కిరణాలు కూడా ప్రసరిస్తున్నట్లు గమనించారు. 1953, 54 సంవత్సరాలలో చాలా తక్కువమచ్చలు కనిపించాయి. ఆ సమయంలో భూమికి చేరిన — కిరణాలుకూడా తక్కువే.

సూర్యగోళంలో కనిపించే మరొక ప్రత్యేక వైచిత్ర్యం సౌరజ్వాల. క్రోమోస్ఫియర్ ఆవరణలో అప్పుడప్పుడు చాలా తక్కువ వ్యవధిలో, చిన్న జాగాలో బ్రహ్మాండమైన మహోజ్జ్వల జ్వాల ఉత్పన్న మవుతూంటుంది. అది కొన్ని వందలకోట్ల మైళ్ళ విస్తీర్ణం వరకు. త్రుటిలో వ్యాపిస్తుంది. ఎట్లా ఈ జ్వాల పుట్టుందో తెలియకపోయినా, ఈ జ్వాల ఫలితాలు భూమిమీద కనిపిస్తున్నాయి. విద్యుదావేశం కల్గిన కణాలు అనేకం, కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో అన్ని వైపులా విశ్వాంతరాళంలో వ్యాపిస్తున్నాయి అయితే, అవి తిన్నగా భూమిని చేరకుండా భూమి సహజ అయస్కాంత క్షేత్రం బలం వల్ల మార్గాంతరంలోకి నెట్టివేయ బడుతున్నది.కాని మరీ వేగంగా వచ్చే కొన్నిసూక్ష్మ కణాలు విశ్వకిరణాలు (కాస్మిక్ కిరణాలు) గా భూమినిచేరి, భూమి వాతావరణంపై పొరల విద్యుదావేశంలో పెద్దమార్పులుకల్గిస్తున్నాయి.వాటి ఫలితంగానే, ధ్రువ ప్రాంతంలో అరోరా బొరియాలిస్ అనే సుమేరు జ్యోతి ఏర్పడుతుంది. అది శోభాయమాన కాంతితో దివినుంచి దిక్చక్రానికి దిగుతుంది. రేడియో ప్రసారాలకూ, టెలిగ్రాఫ్ టెలిఫోన్లకూ తీవ్ర అంతరాయం కల్గుతుంది వాటివల్ల.

హెర్బర్ట్ ఫ్రీడ్‌మన్ వంటి విజ్ఞానులు ఇటీవల చేసిన రాకెట్ ప్రయోగాలు బట్టి చూస్తే, సౌరజ్వాల కనిపించే సమయంలో సూర్యుని నుంచి శక్తివంతమైన కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు వెలువడుతాయని తెలుస్తున్నది. ఈ కిరణాలు, భూమి వాతావరణాన్ని అయానీకరణం చేసి, దాని పైపొరల లోని అయానీయావరణం విద్యుదావేశాన్ని విశేషంగా వృద్ధి చేస్తాయి. మామూలుగా, ఆకాశవాణి స్టేషను నుండి బయలుదేరే హ్రస్వతరంగాలు, కాంతికిరణాలు ప్రయాణం చేసే వేగంతో తిన్నగా ప్రయాణం చేసి, అయానీయావరణం మీద పరావర్తనం చెందుతాయి. అవి తిరిగి భూమి ఉపరితలం మీద యితర స్థలాలకు చేరి, రేడియోలు వాటిని గ్రహించగానే ధ్వనిరూపంలోకి మార్చి వినిపిస్తున్నాయి. కాని సౌరజ్వాల కారణంగా అయానీకరణం అధికమవడం వల్ల, రేడియో తరంగాలు ప్రతిఫలించడానికి బదులు, అయానీయావరణంలో పూర్తిగా శోషణం చెందిపోతాయి. అందువల్ల అవి తిరిగి రేడియోలకు చేరనే చేరవు. ఆ సమయంలో రేడియోలు దూరం నుంచి వచ్చే ప్రసారాలను ఆవిధంగా గ్రహించ లేక పోతూంటాయి.

సౌరజ్వాల

భూమి వాతావరణాన్ని అయానీకరణం చేసే X కిరణాలు సూర్యగోళం అంతటి నుంచి ఏకరీతిగా ఉద్గారమవుతున్నాయో, లేక ఆ కిరణాలకు కేంద్ర స్థానాలున్నాయో, అన్నది 1958 వరకు తెలలేదు. గోళమంతటి నుంచి ఏకరీతిగా వెలువడుతున్నట్లయితే— క్రమంగా సూర్యునికి భూమికి మధ్యచంద్రుడు ప్రవేశిస్తున్నప్పుడు, అంటే సూర్యగ్రహణం పట్టున్నప్పుడు, మన వాతావరణం అయానీకరణం క్రమంగా ఏకరీతిగా తగ్గుతూ ఉండాల్సి ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం పట్టినప్పుడు, వాతావరణం అయానీకరణం ఆగిపోవాలి కూడా. అట్లే, విడుపు సమయంలో క్రమాభివృద్ధి కనిపించాలి. 1958 అక్టోబరు 12న పట్టిన ప్రసిద్ధ సూర్యగ్రహణాన్ని, చోటిక పునర్దార్ఢ్యంతో నడచే రాకెట్ల సహాయంతో పరిశీలించారు. సూర్యగోళం తూర్పు భాగంలో నుంచి, పడమటి భాగంలో నుంచి

మిగతా 6వ పేజీలో

''కటంక బాధితురాలు'' (పాలంపేట రామప్పగుడి శిల్పం) ప్రతిరూప చిత్రకారుడు :— వెల్లటూరి పూర్ణానందశర్మ

రాకాసి ప్రకృతి

శ్రీ టి. బి. యం. అయ్యవారు

లవలీపల్లవ కోమలాంఘ్రి యుగళీ లాస్యంబులుం బార్వణేం
దవరోచిర్మృదు మందహాసములుఁ జిత్త ప్రీతిగాఁ జూచుమా
కు విపర్యాసముఁ జెప్పిపెట్టితివె? దిక్కూలంక షోచ్చండ భై
రవ ఝుంఝూ మరు దుగ్రతాండవ సమారంభంబుతో నీగతిన్.

ఉన్నట్లుండి తెలుంగు గడ్డపయి నీ యుద్ధారముల్ జూపి, క్రు
ధ్యన్నేత్ర ప్రభతోడ సుప్పెనల నాట్యంబాడగా నేలనో!
కన్నీటంబడి యీదు లాడుటకు వేడ్కల్ పుట్టెనో! సర్వసం
పన్నోర్విస్థలికింత చెట్ట నొసరింపం జేతు లెట్లాడెనో!

నీ యందమ్ముల, నిన్ని యిన్ని విషవహ్ని జ్వాలికల్, ధారుణీ
శ్రేయఃపల్లవ మంజరీ దహనకేళీ క్రూరముల్ దాగి య
న్యాయ ప్రక్రియ నింతచేయునని యెన్నం డెంచగాలేదు దౌ
ష్ట్యాయత్తంబు త్వదీయ వృత్తి, ప్రకృతీ! సౌజన్యశూన్యాకృతీ!

ఒకరా! యిద్దర వేయిమంది ప్రజ యాయుస్సూత్రముల్ ద్రెంచు చే
తకుఁ బాల్పడ్డ కిరాతి వీవకట! చింతాశోక దారిద్ర్య ధూ
మ కదంబమ్ముల కాలవాలమగు నీక్ష్మామండలిన్ మందహా
స కళాచంద్రిక లెన్ని యేండ్లకిక సాక్షాత్కారమున్ జెందునో!

యావద్దక్షిణ భారతమ్మునకు, దీవ్యత్స్నేహ పీయూష ధా
రా పల్యాగ్రజ్వల లోచన ద్యుతుల శాల్యస్సంబు, శ్రీ యస్న పూ
ర్ణా వేశ్మంబయి పెట్టు నీవసుధ హాహాకారముల్ లేచునే
యీ వైరుధ్యము సంఘటించుటలు మేలే! యింత రాకాసివే!

(ఆంధ్రదేశంలో విలయ తాండవంచేసిన ప్రకృతి నుద్దేశించి వ్రాసినవి.)

రోగ నిదానము

రోగము నిదానముగఁ గనక రోగికెన్ని
మందులను వాడ ఫలమున్నె? మాతదైన
జబ్బు గుర్తించి మరి, చికిత్సలకు దిగుడు
ఆరయ ను చితౌషధావళి నాంధ్రసుతులు.

వ్యాధిలక్షణములు గననయ్యె, దొలుత
నిధుల వ్యయమందు, ముక్కల విధుల
యందు
స్థానిక చికిత్సకులు పరీక్షలనొసర్చి
జబ్బు సమయుంచుమందు లొసంగినారు.

మొదలిడిన చికిత్స సంపూర్తి కాక
ముందె, కొందఱు పుత్రులు తొందరపడి
ఆంగ వైకల్యమ్మునకు ప్రస్తుతమైన
శస్త్రవైద్యమె మిగుల ప్రశస్తమనిరి.

శస్త్రవైద్యమునందలి జాణల గని
వారి కావ్వేన విమాయుగ వార లంత
నవ్వి, యేమది? శస్త్రమ్ము న్యాయ
మెట్లు?
స్వల్పరుగ్మత కక్కటా! వలదు అనిరి.

తగవుకాడక బిడ్డలు తల్లిజబ్బు
కుదురు మందులు వాడుడు, కోరి మీరు
కాయమును కోయవలదమ్మ కంటినీరు
స్థిరముగ చరిత్రన పదూరు తెచ్చితిరు.

అమ్మపడములొకరు, ఆసనం బొక్కరు
మొండెమొకరు గొనుచు మోహరింప
అమ్మ మనుగడేమియగునొ తలంపని
తెలివిలేనివారె తెలుగులకట!

శ్రీ గుమ్మళ్ళ వెంకటేశ్వరరావు

కళాపోషణ, కళాకారుల ఆదరణ

నటరాజ రామకృష్ణ

కోనసీమలో ఒక్క రసిక హృదయులు కళాకారులకు ఆశ్రయమిచ్చేవారు. స్వస్థకళయొక్క సంపూర్ణ వికాసాన్ని తిలకించి, ఆనందించి ప్రదర్శకులను ప్రోత్సహించేవారు. నాడా లేదా అని పరీక్షించేవారుండేవారు. అందుకే ఆ ప్రాంతాల్లో శాస్త్రమూ, సంప్రదాయమూ రెండూ తెలిసినవారు ఎందరో ఉండేవారు— కాని ఆ ప్రాంతంలో నేటి కాలంలో ఎందరు పెద్దలకు తెలుసు? ఎందరికి జ్ఞాపకముంది!

కొద్ది కాలం క్రిందట కూచిపూడి భాగవతం అక్కడ ఉన్నప్పుడు అందరినీ కళాప్రదర్శనలో శాస్త్రీయతనిరూపించుటకు పాటుపడినారు. ఇప్పుడు ఆకళ శాస్త్రీయమైనది. కాని దురదృష్టమేమిటంటె — పురుషులు స్త్రీ వేషాలు వేసి ఆడే భాగవత సంప్రదాయమొక్కటే ఆంధ్రలో ఉన్నదనే అభిప్రాయం ప్రచారంలో మొదలైంది స్త్రీలు ప్రదర్శించే భరతనాట్య రీతి గూడా ఆంధ్రలో ఉన్నదన్న విషయం మరుగున పడిపోయింది. ఇంక కొంతకాలం పోతే మిగిలిన కొద్దిమంది కళాకారిణులు స్వర్గస్థులైన ఆంధ్రులకు భరత నాట్యమే లేదనే అపకీర్తి శాశ్వతమై పోతుంది. — చరిత్రలో అచ్చటచ్చట కొందరు నర్తకీ మణుల పేర్లు కన్పించినప్పుడు, వారెటువంటి నృత్యాన్ని ప్రదర్శించేవారని ప్రశ్న ఉదయించినప్పుడు, శాస్త్రము సంప్రదాయమూ రెండూ తెలియక — రచయితలు సాగింపువారు. ఆరాజ నర్తకులంతా భాగవతమువారే వారని రచన సాగించే దుస్థితి కల్గుతుంది. ఇది ఆంధ్రుల యొక్క సాంస్కృతిక చరిత్రకు తీరని అపకారమగునని నేను వేరుగా తెల్పనక్కర లేదు. సహృదయులైన కళాపోషకులు ఇట్టి దుస్థితి యేర్పడకుండా దేశంలోని కళల అభివృద్ధికి పూనుకోవాలని పూనుకుంటారని ఆశిస్తున్నాను,

కోనసీమ కళాకారుల పాండితి ప్రతిభ గురించి తెలియజేయుటకు గాను మరికొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను.

ఒక కళాకారుల కుటుంబము —వారందరూ కళోపాసకులే. తల్లి గొప్ప కళావేత్త. కుమార్తెలందరూ సంస్కృతం, తెలుగు, సంగీతము, భరతము, అభినయ శాస్త్రము అభ్యసించినవారే. అంతేగాక ఒక్కొక్కరు — ఒక్కొక్క విద్యలో ప్రసిద్ధులు. ఒకరు గొల్లకలాపం,ఒకరు భామాకలాపం,ఒకరు పదాభినయం, ఒకరు నృత్తనృత్యములు — ఏదో విద్యలో వారు అతితేలినవారైనా అందరూ కలిసి మేళంచేసేవారు. వారి సోదరులు వాద్య గోష్టి జరిపేవారు — వారిలో ఒక కళాకారిణి నాట్యశాస్త్రమునేగాక, అలంకార సాహిత్య శాస్త్రములను కూడా చక్కగా అధ్యయనం చేసిన విద్వాంసురాలు — ఆమె సభకు వెళ్ళిన యెంతో గౌరవింపబడేది పండితులతో ఆ శాస్త్రాల్లో వాదప్రతివాదాలు జరిపి ప్రశంసల నందుకొన్నది. ఆమెపేరు రెడ్డెమ్మ — కాని ఆమెను ''రెడ్డి శాస్త్రి''— అని పండితులు పిలిచి గౌరవించేవారు. — అంతటి విద్వాంసురాలు ఆమె. ఇది తంజావూరు, విజయనగర సంస్థానాలనాటి విషయంగాదు. నేను చరిత్రలో చదివిన విషయం అసలుగాదు. — ఆకుటుంబానికి చెందినవారు నేటికీ ఒకరు మిగిలి యున్నారు. ఆమె — అన్నాబత్తుల బులి వెంకటరత్నం — ఇది రెండు తరాలకు ఉదాహరణ కళా బ్దాల క్రిందటి విషయం, — ఆనాటి కళాకారులు వివిధ విద్యల్లో పాండిత్యాన్ని సంపాదించుటయే గాక, తమ పాండిత్యాన్ని అభినందించేవారిని వెదుకుతూ పోయి, వారి ముందు తమ విద్య ప్రదర్శించేవారు.

''తమ దామె పత్తురళ్ళు,
క్రమ మెరిగిన దాత కడకు రమ్మన్నారా?
కమలంబులున్న చోటికి,
భ్రమరంబులు...''

విజ్ఞమైన కళాకారుని హృదయాన్ని క్షేత్రయ యెంత చక్కగా చెప్పాడు! ఇట్టి కళోపాసన, కళా పోషణ కోనసీమలో వుండేది. అందువల్లనే శాస్త్రీయము, సంప్రదాయము రెండూ తెలిసిన పండితులెందరో నాటి కళారాధకుల్లో ఈ ప్రాంతములో వుండేవారు. ఆఖరికి తోలుబొమ్మల భాగవతులతో సహా అమరము చదువనివారు ఈ ప్రాంతంలో లేరు.

విద్వాంసులు లేని సభకు నాయకురాలు నమస్కరించి, గజ్జెకట్టి అభినయించెడిది గాదు. విద్వాంసులు పరీక్షించగని యెడల తన ఓటమిని అంగీకరించి, గజ్జెలు విప్పివేసి సభను వదలి వెళ్లి యెడిది. అదే ఆనాటి కట్టుబాటు—పాండితి లేని కళాకారిణి నాయకత్వం వహించెడిదేగాదు.

సత్యభామ తెరపై జడవేసి సభను సవాల్ చేయుట సంబరంగాదు సభలోనుండి యెవరైన పండితులు లేచి—భామ విద ను పరీక్షించి, లోపమున్న ఎడల కత్తిరించి వేయ కుండునట్టి పాండితం కలిగి వుండాలి. నిండు సభలో అంతకంటె అగౌరవముండదు. ఆ విద్వాంసులకు నేటి కాలంలోని విద్వాంసులవలె ఏవో రెండు మూడు పదాలు, జావళీలు, ఒకటో రెండు వర్ణాలుఅభ్యసించి అదే పాండిత్యమనుకొని సభల్లో ప్రదర్శనలిచ్చి, తృప్తి చెందెడివారు గాదు—ఎవరైనా ఒక కొత్త పదము నిచ్చిన అందలి నాయకను నిరూపణచేసి, సంచారులు క్రమ మొప్ప అభినయిస్తూ రసభావముల ప్రదర్శించేవారు. అలంకారశాస్త్రం, రస ప్రకరణ, నాట్య శాస్త్రములను సంపూర్ణంగా చదివేవారు.

ఆనాటివారి పాండిత మునుతెల్పుటకు మరో సన్నివేశమును గూర్చియిచ్చుట ముచ్చటిస్తాను. ఒకప్పుడు వల్లూరుకు ఒక వివాహ సందర్భంలో చాలామంది పండితులు వెళ్ళారు. యువతీరం వారికి భాగవతము, మేళము ఆట యేర్పాటు చేశారు. చాటురా బాల త్రిపురసుందరి అనే ప్రసిద్ధ నట్టువరాలు గూడా అచ్చటకు ఆహ్వానింప బడినది. పండితు లందరి కోర్కెపై ఆమె అభినయం గోపాలస్వామి కోవెలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారు.

''తాళు తాళురా స్వామి
తత్తర పడ నేల
అత్తింటి కోడలది
వేళ గాదుర స్వామి''

ఇది దాసు శ్రీరాములు జావళి—సామాన్యమైనట్టిది. ఆమె యీ జావళినాలపించగానే, అచ్చట జేరిన వారందరకు అసతృప్తి కలిగినది. వారందరూ గొప్ప విద్వాంసులు, పండితులు, బహు భాషా పత్తలు వారిముందు ఏ క్షేత్రయ్య పదాన్నా, పుష్పబాణ విలాసంలోని శ్లోకాలనో అభినయించక ఆ చిన్ని జావళిని పండితురాలైన ఆమె అభినయించుట—కాని సభా మర్యాదను ఆలోచించివారు ఊరు కున్నారు. అభినయం ఆరంభమైనది. అరగంట, గంట, రెండు గంటలు గడిచినా ఆ జావళి యొక్క అభినయం ముగియలేదు. ఒక్క అలంకార శాస్త్రమేమిటి, రస ప్రకరణ మేమిటి? పదమునిక —ఆ ఒక్క జావళి ఆధారముతో యెన్నోశాలంగులు ఎన్నో ఉదాహరణలతో అభినయించినది. ప్రారంభములో విసుక్కున్న పండిత లందరూమ గ్ధులైయారు. ఆమె పాండిత్యానికి ఆనాటి ఒక విద్యవేత్త నాకీ విషయం చెప్పారు.

పాట యెటువంటిదైననేమీ దని అభినయించే వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఆ పాటను రంజింప జేయుట, దానికి గొప్ప చేకూర్చుట సమర్థుడైన కళాకారుడు యెట్టి గీతానికైనా తెని విశిష్టతను చేకూర్చ గలడు. ఊహించని భావ వికాసము గోచరింపచేయగలడు. అదే వారిలోని గొప్ప తనము.

ఘుం ఒక్క సంఘటన—మన దేశంలో నాట్యాన్ని, మేళాలను బహిష్కరించాలని ప్రచారము జరుగుతుండిన రోజులవి. ఆ కాలంలో కొందరు విద్యావంతులు నూతన ఫక్కీలోనాట్యం చేయుట, నూతనమైన రచనలకు అభినయించుట చేసేవారు. ప్రతి ప్రదర్శనములో నృత్య కళపై ఉపన్యసించుట కూడా జరిగేది. అలాంటి ఒక సభ— దేవుని తిరునాళ్ల సమయంలో ఒక విద్యవేత్త నాట్య కళపై గంభీరోపన్యాసంచేసి నూతనరీతి నాట్యప్రదర్శనము జరిగిన వేదికపై కళయొక్క గొప్పతనమును గూర్చి చెప్పుటతో తృప్తి కడక కొన్ని కులాలవారు కళకు కళంకము తెచ్చారని విమర్శించాడు. తిరునాళ్ళ దేగింపులో పాల్గొనుటకు ఒక మేళము వచ్చినది. ఆ మేళ వారు కులాలు ఆ ఉపన్యాసం వినినది. వారి కచ్చేరి ముగియగానే ఆ ఉపన్యసించిన వారిని కలిసి, 'అయ్యా ! కొన్ని విశేషాలు మేము నిడిదిగిన బసవద్దకు వస్తారా! మీతో కళ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని'' ఆహ్వానించగా, వారు వెళ్ళారు:— ఆమె.

''పచ్చి ఒడలు దానసురా ...'' అనే క్షేత్రయ్య పదము సుమారు ఒక గంటసేపు అభినయించినది. అందు సంగీతమే గాదు, అభినయమే కాదు, బాలింతరాలి సమయంలో పాటించే నియమాలు, మందుమాకులు ఒక్క మెటీరియాలిటీ పైన్నుండి అంతా అభినయంలో చూపించినది. అతడు విశ్మృడుగా చూస్తూవుండగా,తన అభినయం ముగించి.

''ఆర్యా, మీ విద్యలో అశ్లీలం, అవినీతి యెక్కడైనా కనిపించిందా ? ఆ విద్య యొక్క డైనా వుందా ? అపశ్రుతి గాత్రములో విన్నారా ? అపలయ గాంచినారా ? అశాస్త్రీయత మీకు తోచిందా ? సంప్రదాయ మెక్కడైనా తప్పిందా ? సభ్యతలోపించిందా ? ఇక మేము కళకు కళంకము చేకూర్చిన దెక్కడ? సెలవియ్యండి'' అని ప్రశ్నించిన ట వారు మనస్సులో బాధపడి, నాటినుండి అట్టి ఉపన్యాసం ఇచ్చుట మానినారు. ఆ సహృదయుడే నాతో యీ విషయం చెప్పినాడు.

ఇట్టి పండితులు కొందరు మాత్రం నేటికీ మిగిలి వున్నారు. వారందరూ వృద్ధులే. కొందరికి లక్ష్మి సరస్వతు లిద్దరూ ప్రసన్నమైనారు. కొందరికి సరస్వతి మాత్రము సాక్షాత్కరించినది. వృద్ధాప్యంలో దినము గడుపక కష్టపడుతున్నారు. అయినను వారు కోరేదేమిటి ? బిరుదులు, సనదులు, సన్మానాలు, దవ్యాన్ని కాదు, వారి విద్య యొక్క విలువనెరిగి కొందరు యువతరంవారు వారు గతించేలోగా ఆ విద్యను నేర్చుకోవాలని. ఆంధ్రుల యొక్క విశిష్ట నృత్య సంప్రదాయాలు అంతరించి పోరాదని. నా రెండు అభిప్రాయంలో తెల్పుటకు కొన్నికాలను క్రిందట నేను కలిసిన ఒక వృద్ధ కళావేత్త గురించి కొద్దిగా ముచ్చటిస్తాను.

ఆమె చాలా వృద్ధురాలు. పండితురాలు. ఆ కాలంలో పేరువడ్డ విద్వాంసులవద్ద నృత్యం సంగీతం నేర్చుకుంది. ఎన్నో కచేరీ లాడింది. ఎందరో విద్వాంసుల మెప్పు బొందింది. ఎంతో ధన మార్జించినది. ఎంతో దానధర్మాలకు వ్యయపరచింది. నేటి కాలంలో పూట గడుపుట కష్టముగా వుంది. చక్కని అభినయం, నిండైన గాత్రం, రమ్యమైన కర్ణాటక సంగీత బాణి. ఆమెలోని విశిష్టత. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకు తన దీనస్థితి తెల్పుటకూ వృద్ధ కళాకారులకు చేసే ఆర్థిక సహాయం కొరకు అర్జీ పెట్టింది. రెండు సంవత్సరాలైనా అకాడమీ దనలోపంవల్ల ప్రక్క సహాయం చేయులేక పోయింది. గత పర్యాయం నేను కలిసినప్పుడు —

'అకాడమీ ఆలస్య మవుతుంది. మా స్థితి చాలా బాధాకరంగా వుంది. పోసి, వృద్ధులకు గవర్నమెంటువారిచ్చే ఆర్థిక సహాయానికి అప్లికేషను పెట్టండి. అది తొందరగా వచ్చే ప్రయత్నం చేద్దాము'' అన్నాను.

ఈ మాటలు వినగానే ఆమె ముఖం కాంతి విహీన మయింది. కండ్లలో నీరు నిండింది. 'బాబా నేను సాత్వసరస్వతిని అర్థిం

[మిగతా 6వ పేజీలో]

వెలుగు రవ్వలు

స్వామి రామదాస్ భక్తుడు మగన్‌లాల్ విచిత్ర అనుభవం

శ్రీ గుడిపాటి వెంకటచలం

స్వామి రామదాసు పుచ్‌కండ్‌గుహలో ఉండే టప్పుడు మగన్‌లాల్ అనే యువకుడు ఆయన్ని దర్శిస్తూ ఉండేవాడు. ప్రతి నిత్యమూ ఉదయమూ సాయంకాలమూ పూర్ణాంచి అరిటిపళ్లు పాలూ తీసుకుపోయి స్వామికి సమర్పించేవాడు. ఒక రోజు మగన్‌లాల్ రోజంతా స్వామితో గడిపాడు. సాయంత్రం ఇద్దరూ బైటికి వెళ్లి విహరించి, తిరిగి గుహకి వస్తోవుండగా, మగన్‌లాల్‌కి జ్ఞాపకం వచ్చింది. తను స్వామికి సాయంత్రం భోజనం తీసుకు రాలేదని, అందుకని స్వామితో తాను తొందరగా ఊళ్లోకి వెళ్లాలన్నాడు. స్వామి అతన్ని కారణం అడిగాడు. స్వామికై అరటిపళ్లు పాలు తీసుకు రావాల్సికని చెప్పాడు.

''వాటి కోసం వెళ్లడమెందుకు ఇప్పుడు'' అన్నాడు స్వామి. కాదు. వెళ్ళి తీరతానన్నాడు మగన్‌లాల్.

''ప్రతి వాడికి ఆహారాన్నిచ్చేది, రాం.'' ఈ రాత్రికి నేనేం తినాలో ఆయనే చూసుకుంటారు'' ''నిజమే స్వామి. ప్రస్తుతం రామదాస్‌గారికి రాం మగన్ రూపంలో ఆహారం తెచ్చిపెడుతున్నారు.రాం తనపెప్పగిం విసదాని మగన్‌లాల్ ఉపేక్ష చేస్తే, స్వామికి రాత్రికి భోజనమెట్లా వస్తుంది?'' ''ఈ రాత్రికి రాం ఏమిస్తే అదే తింటాను.'' ''నన్ను మీరు పోనీకపోతే, స్వామికి భోజనం వుండదు.'

ఇట్లా మాట్లాడుకుంటూ ఇద్దరు గుహను సమీపించారు. పక్కనున్న గుహల్లో ఉండేసాధువు వాళ్ళదగ్గిరికి అరటిపళ్లని పాలనీ తెచ్చి ఇచ్చి, వాటిని రామదాస్ కోసంతనకి ఇచ్చి వెళ్లారని చెప్పారు. ఎవరూ పళ్లుతెచ్చిందని మగన్‌లాల్ ఎంత వెతికినా ఎవరూకనపడలేదు.

• • •

త్రిలింగస్వామి కాశీలో వుండేవారు. ఆయన చాలా వారాలు ఏమీ తినకుండానే తిరుగుతూండేవారు. తాగినప్పుడు కుండలకొద్దీ మజ్జిగ తాగేవారు. ఆయనమీద ప్రేమకొద్దీ భక్తులు ఆయనకి త్రాగినంత మజ్జిగ ఇచ్చేవారు. ఇదంతా భేషజమనీ, స్వామి రహస్యంగా ఏదో తింటూ ఉంటారనీ, అనుకునేవారూ లేక పోలేదు. వారిలో ఒక అతను ఆయన మోసాన్ని బయట పెట్టాలని బాగా మజ్జిగముల్లో కలబడి సున్నం నీళ్ళని ఓ కుండెడు స్వామి కిచ్చాడు. స్వామి తాగేశాడు. వెంటనే ఆ దుర్మార్గుడు నేలమీద పడి పొర్లటం ప్రారంభించాడు.

''స్వామీ రక్షించండి చచ్చిపోతున్నాను నా దుర్బుద్ధి క్షమించండి'' అని అరిచాడు.

''నాకు విషమిచ్చావు. కాని నాలోని ప్రాణమే సమస్త జీవుల్లోనూ ఉందని తెలీదు నీకు. అందరి ఉదరాల్లో ఉండే ఈశ్వరుడే నా ఉదరంలోనూ ఉన్నాడనే జ్ఞానమే లేకపోతే ఆ సున్నం నన్ను చంపేసేది. ఇంక యిట్లాంటి పనులు చెయ్యకు—పో'' అన్నాడు.

ఆ విషదాత లేచి సుఖంగా ఇంటికి వెళ్లాడు.

• • •

లతీఫ్ అనే సాధు, శాంతంగా వుండే ప్రదేశం ఒక వనంలోకి ప్రతి రోజూ వెళ్లేవాడు. అక్కడ ఓ బావి వుంది. ఆ వూరి కన్యలు నీళ్ళు తోడుకుపోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. లతీఫ్ జపమాల తిప్పుతూ నామజపం చేస్తూడు. ఒక్కొక్క పూస తిప్పుతూ ఈశ్వర నామాన్ని ఉచ్చరించినప్పుడల్లా ఈశ్వర పదాల్ని తాకినట్లు అనిపించేది అతనికి. ఎన్నిసార్లు జపమాల తిప్పాడో అది లెక్క అతనికి.

నీళ్ళకు వచ్చిన కన్యలు, అతన్ని గమనించేది, స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళు.వాళ్ళ సరసాలూ, సంభాషణలూ అప్పుడప్పుడు విన బడుతూ వుండేవి అతనికి. ఓ రోజు ఈ మాటలు అతను వినటం సంభవించింది.

''నువ్వు నీ ప్రియుణ్ణి ఎన్నిసార్లు రహస్యంగా కలుసుకుంటున్నావు?'' అని ఒకతె.

''ఓ వదిసార్లనుకో ''

''నువ్వెన్నిసార్లు నీ ప్రియుణ్ణి కలుసుకుంటావు?'' అని ఇంకొకతె.

''ప్రియ సమాగమాన్ని లెక్కలు పెట్టే జ్ఞాపకం వుంచుకునే దౌర్భాగ్యురాల్ని కాను నేను'' అని జవాబు చెప్పింది.

ఆ మాటలు విన్న లతీఫ్ అనుకున్నాడు. ''ఆ అమ్మాయి తన ప్రియుడి సమాగమాన్ని లెక్కపెట్టుకోడం నీచమనుకుంటోంది. నేను నా ప్రభు పాద సందర్శనాన్ని, పూసల తాపంతో లెక్కలు పెడుతున్నాను'' అని సిగ్గుపడి జపమాలని తిప్పడం మానివేశాడు.

పునాదులు లేని ఆధునిక కవిత

రచన:
ఉషశ్రీ పురాణపండ

కవికుల తిలకుడయిన కాళిదాస మహాకవి అనుగ్రహించిన రఘువంశ, కుమార సంభవ, మేఘ సందేశాలతో భారవినీ, మాఘ కవినీ అధ్యయనం చేశాక, నైషధం కూడా అయితేగాని నాటకాలంకారాలు పఠించేవారు కారు, గురువులు. ఈ వంక యిది పొసగుతూండగానే, శబ్దమంజరీ, అమరకోశం. కంఠపాఠం చేయించేవారు. ఏది చదివినా గ్రంథాపేక్ష లేకుండా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మననం చేసుకోవడానికి వీలుగా చదివే గ్రంథమంతటినీ ధారణ చేయించడం — కాదు— చేయడం అనాది సంప్రదాయం.

ఈ సంప్రదాయానికి భిన్నంగా పఠన ప్రవచనం సాగేదికాదు. ఒకరిద్దరు మహా మేధావులు దీనికి వ్యతిరేకంగా తమ విద్యావ్యాసంగాన్ని కొనసాగించి సాహిత్యలోకాన కొలువు పొందినవారై ఉండవచ్చు. కాని, ప్రసక్తాంశం అదికాదు. విద్యాభ్యాస విషయంలో సలక్షణ మార్గమే మనం చూడవలసింది. ఆనందవర్ధనాది అలంకార శాస్త్రవిదులచేత

యేనాస్మిన్ స్మృతి విచిత్ర
కవిపరంపరావాహిని
సంసారే ద్విత్రాః పంచషావా
కవయః ఇతి గణ్యంతే
కాళిదాస ప్రభృతయః

అన్న

''పురా కవీనాం గణనా ప్రసంగే
కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః''

అనీ—ప్రశంసలందుకున్న మహాకవి రచనలను వ్యాఖ్యా సమేతం అధ్యయనంచేసి, అనంతరం అటు విషయ గౌరవంతో, యిటు విన్యాస కౌశలం సంతరించుకున్న భారవినీ, మాఘ కవిని తిరిచి చూసి, అవసరమయిన శబ్దార్థ జ్ఞానానికి, అమరకోశశబ్దమంజర్యాదులు అపోశనం పట్టేసిన అనంతరంహర్షుడి శేముషీవైభవాన్ని, మురారి పాండిత్య ప్రకర్షనూ గ్రహించిన అనంతరం అవశ్య శాస్త్రజ్ఞానం సమకూర్చుకుని, నిరంతర కావ్య, నాటకాలంకార గోష్ఠి నిమగ్నులయి కావ్యరచనకు ఉపక్రమించేవారు — ప్రాచీనులు.

అవిభంగా తనముందు తరాలవారి సంప్రదాయాన్ని, వారి రచనా రీతిని, భావ విలసనాన్ని, రసాలంకార వ్యంగ్య విధానాలను అవలోడించుకున్న అనంతరమే రచనకు శ్రీకారం చుట్టేవారు—వారు.

అంత శిలాన్యాసం ఉన్నందువల్లనే వారు చుట్టిన శ్రీకారాలకు నేటివారు పైతం చేతులు జోడించి, తలలు వంచి ఆదర్శగౌరవాలతో అధ్యయనం చేసే అదృష్టం ఆ కృతులకు లభించింది. చదివినకొద్దీ చవులూరిస్తూ సరస హృదయ సంతర్పణం అవుతూ, క్రొంగ్రొత్త భావావిర్భావానికి ఆస్పదులు ఉద్దీపనాలవుతున్నాయి. ఆదికవి వాల్మీకి అనుగ్రహించిన రామకథ, ద్వైపాయనుని వ్యాస భట్టారకుడు ప్రసాదించిన మహా భారతం — ఈ రెండ అనంతర కాలీన కవి కుటుంబానికి పిత్రపైతామహమయిన ఆస్తులయాయి. వాల్మీకి నుంచి కవితా మార్గాన్ని, వ్యాసుని కథావస్తువును గ్రహించి తమ ప్రతిభతో సృష్టించిన అభిజ్ఞాన శాకుంతలం — భారతీయులకే కాదు సర్వ ప్రపంచ సాహితీ ప్రియులకూ ప్రియమవుతూనే ఉన్నది. అది— ఆ మహాకవి— ఆదికవి, మునుల— మార్గాన్ని సమన్వయించి సాధించిన మహోదాత్త కృతి— కావడంవల్లనే శతాబ్దుల వయసు చెల్లినా నిత్య నూతనంగానే భాసిస్తున్నది.

ఆ యీ ప్రసక్తి యీవత్తు కాళిదాస పరంగానే సాగడానికి కారణం కావ్య ప్రసంగం ఆరంభిస్తే ఆ మహాకవి స్మరణ ఎంత సాగినా సంతుష్టి కాకపోవడమే :

యేతావాతా — ఈనాడు కవితకు అంత ఆదరం లభించడం లేదనీ, మున్ముందు కవిత్వం చదివేవారే కాదు, వ్రాసేవారుకూడా ఉండరేమోననీ కొందరు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, చిర కాలంగా ఈ విషయమై కొంత మథనపడుతోంది, హృదయం. ఈ హృదయంతో సంవాదం పొందే వారెందరో ఉండవచ్చు కనక వారిముందు ఈ దుస్థితికి హేతువులుగా నాకు గోచరించేవి వివరిద్దామని. అయితే తెలుగు కావ్య రచనకూ సంస్కృతి కావ్యాధ్యయనానికీ సంబంధ మేమిటనే మీమాంసకు కూడా అస్కారం లేకపోలేదు.

కాని —

(మిగతా 7వ పేజీలో)

కథానిక:

నిన్న - నేడు - రేపు

శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం

రెండు వాటాలకూ సవిష్యంగా ఉన్న వరండాలో కుర్చీలువేసుకుని కూర్చున్నాం నేనూ వెంకటాచలంగారూ. కుర్చీల నడుమ అట్టే దూరంలేదు కానీ మా ఇద్దరి మధ్యా చాలా దూరం. మా వాటాలకు మల్లె మేము చాలా విషయాలలో తూర్పు పడమరలమే.

ఏభై దాటిన వెంకటాచలంగారు వేదాంత గ్రంథం చేబడితే ముప్పై దాటిన నేను మధుర శృంగార నవల పట్టుకున్నాను. సాయంత్రపు ఎండకి వెలుగేకానీ వేడి అట్టే లేదు. వరండాలోని పూల మొక్కలమధ్యనుంచి ఆహ్లాదకరమైన గాలి వీస్తోంది.

జీవితపు ఇవతలి గట్టులోని ఆకర్షణలను దర్శిస్తూ వేదాంత గ్రంథంలో వెంకటాచలంగారు తలమునకలౌతుంటే, ప్రణయ సమారాధన గావిస్తూ సంఘానికి ప్రశ్నార్థకాలౌతున్న ప్రేయసీ ప్రియుల సంభాషణలలో నేను మునిగి ఉన్నాను.

అటువంటి సమయంలో ... అపశ్రుతిలా గేటు అరిచింది.

వెనువెంటనే స్పష్టమైన ఓ కంఠం "సాముద్రికం చెప్పేవారున్నారా ఇక్కడ?" అడగడంలో అనాదరకమైన అహంభావం ద్యోతకమవుతూంది.

"అటువంటి వృత్తి చేపట్టినవారెవరూ లేరిక్కడ". ఏ మాత్రం ఆలోచించకుండా బదులు చెప్పేశారు వెంకటాచలంగారు. వచ్చిన మనిషి వచ్చినదారినే వెళ్ళాడన్నందుకు నిదర్శనంగా గేటు మళ్ళీ మూల్గింది.

నేను వెంకటాచలంగారి వంక చూశాను ఆదోలా.

"వృత్తికీ ప్రవృత్తికీ వ్యత్యాసం వుందోయ్" చిలిపితనం చిలుకరిస్తున్న చిరునవ్వుతో అన్నారాయన — తనేమీ అబద్ధం ఆడలేదనీ అనృతదోషానికి పాల్పడలేదనీ నిర్ధారిస్తూ.

ఉభయపక్షాలు ఇసుకలో తలదూర్చుకున్నట్లు మళ్ళీ పుస్తకాలలో మా తలలు దూర్చేసుకున్నాం.

ఇది జరిగింది — నిన్న.

ఇవాళ అదే వాతావరణం. అటువంటిదే సన్నివేశం. ఎటొచ్చీ గేటు తెరచుకుని ఉంది — ఎవరో మర్చిపోయిన కారణంగా.

"వెంకటాచలం గారంటే ..."

"నేనే."

"మీరు సాముద్రికం చెప్తారటగా?"

"దాన్ని నేను వృత్తిగా చేసుకోలేదు కనుక చెప్పడమూ చెప్పక పోవడమూ నా యిష్టానుసరించే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పితీరాలన్న నిర్బంధమేమీ లేదు నాకు."

"మంచి చమత్కారులు," నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడాయన.

ప్రణయం వివాహంతో అంతమైపోయింది కనుక ఉత్కంఠ చచ్చి పుస్తకం మూసేసి చూశాను.

వచ్చినమనిషి చేతిలో అంతపై రూపాయలు ఖరీదుచేసే చేతికర్ర ఉంది. వయస్సు అరవయ్యేళ్ళపై చిలుకే ఉంటుంది.

... వచ్చిన మనిషి పట్ల సుముఖంగా ఉన్నట్టు కనిపించలేదు వెంకటాచలంగారు.

"నా భవిష్యత్తు తెలుసుకోవాలని వచ్చాను. మీకు చాలా మంచి పేరుందని విని..." వెయ్యిజాతి వెంకటాచలంగారి దృష్టి కెదురుగా ఉంచాడాయన.

ఆ కళ్ళల్లోని కుతూహలం సరిగా కనపడేందుకని కుర్చీ జరుపుకున్నాను. అరవైయ్యేళ్ళ వృద్ధుడు కుర్రవాళ్ళకంటె అధికంగా కుతూహల పడుతున్నాడు భవిష్యత్తుకోసం. వింతగా అనిపించింది నా మట్టుకు.

"ఇప్పుడు మీకు డెబ్బయ్యొకటి నడుస్తూంది. కొద్ది రోజులలో డెబ్బయిరెండవగ్గర పడుతోంది." కళ్ళు చిట్లించే అద్దాలలోంచి రేఖలు చూస్తూ అన్నారు వెంకటాచలంగారు.

"కరెక్ట్. ఎల్లుండేనా బర్త్‌డే. కానీ..." ఒక్కసారిగా గాలిపోయిన బెలూనుమాదిరి ఆయన ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. ఈ సారాయన కంఠం ఆతురతతోనూ భయంతోనూ కంపించసాగింది.

"ఈ బర్త్‌డే చేసుకోగల నంటారా?" అంటూ అడిగాడు.

"అసలా అనుమానం మీకెందుకొచ్చింది?"

"ఏడాది క్రితం ఓ పాడుముండావాడు నేను మరో బర్త్‌డే చేసుకోనని చెప్పాడు."

"ఆ పాడు ముండావాడు సరిగ్గా చెప్పి ఏడవలేదు. ఏడిమిడి జ్ఞానం అయ్యుంటుంది. నిజానికి శాస్త్రం అంత సులువుగా పట్టుబడేది కాదు."

"నే నెన్ని సంవత్సరాలు బ్రతుకుతానో చెప్పండి." వేలుపుని వరమడిగేట్లడిగాడాయన వెంకటాచలంగారిని.

"ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుంది మీకు?" వరమడగ మన్నట్లే చూశారు వెంకటాచలంగారు.

"ఎనభై ... కాదు ... మరో అయిదు ... అంటే ... ఎనభై ఐదు."

"ఎనభై అయిదు కాదు కాని ... ఎనభై నాలుగు సంవత్సరాల ఆయుర్దాయం తప్పదు."

"మీరు చాలా మంచివారు. భగవత్స్వరూపులు. మరొక్క విషయం చెప్పండి చాలు."

"ఏమిటి?" ప్రశ్నించారు వెంకటాచలంగారు.

"నా చివరిక్షణాలు ... అంటే ... నేను చచ్చిపోయే టప్పుడు అంతా సవ్యంగా ఉంటుందా?"

"మీ ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నాను. హైదాలో ఉన్న ఓ కొడుకుండాలి మీకు. మరో పుత్రికామణి ఉండితీరాలి. అవునా?"

"ఎంత కరెక్ట్‌గా చెప్పారు. ఆ పాడుముండావాడు నాకు దిక్కులేని చావు రాసిపెట్టిందన్నాడు. తీరా కళ్ళు మూసేటప్పుడు ఎదురుగా ఎవరూ ఉండరన్నాడు. ఒట్టి దిక్కులేని చావట."

ఓసారి ఊపిరి పీల్చి అన్నారు వెంకటాచలంగారు. "పండి ఎండిన ఆకు చెట్టునుంచి రాలిపోక తప్పదు. చెట్టునుంచి రాలిపోయాక ఆకు నేలమీద పడినా, నీటిమీద పడినా చివరకు మట్టిలో కలిసిపోవలసిందే తప్ప ఏమీ సాధించలేదు. పంచభూతాలతో కూడిన యీ దేహానికి అంతిమ గమ్యం అదే. పంజరంనుంచి చిలుక లేచిపోయాక ఆ పంజరం ఎలా పోతేనేం? తరతమ భేదాలు మనిషి నిర్మించుకున్నవి. అవి మనిషితోనే సరి."

"నిజమే కాని. నేను చాల పెద్ద హోదాలో బ్రతికినవాడిని. ఓ కంపెనీకి జనరల్ మానేజర్‌గా చేశాను. కార్లలో తిరగడం తప్ప కాలు తీసిపెట్టిన పాపాన పోలేదు. భవనాలలో నివాసం. ఘనంగా బ్రతికాను."

"జీవితం అంత ఘనంగా గడిచింది కనుక మరణం కూడా అంత హుందాగానూ ఉండాలని కోరుకుంటున్నారు. అంతేనా?" మళ్ళీ హస్త రేఖలు చూసి - "సరే. మీ కోరిక తీరుతుంది. రాజహంస మరణసమయంలో, కూడా తన ఆశక తను నిలుపుకునేటట్లే.. మీరూ ..." ఉత్సాహవంతంగా చెప్పారు వెంకటాచలంగారు.

"బ్రతికించారు. ఆ పాడు ముండావాడి మాటలు గుర్తుకొచ్చి యిన్నాళ్ళూ హడలి చచ్చాను. ఇప్పుడు నా మనస్సు తేలిక పడింది."

ఆయనేవో యివ్వబోవడమూ, వెంకటాచలంగారు మృదువుగా తిరస్కరించడమూ, జరిగాక గేటువరకూ సాగనంపి వచ్చి కూర్చున్నారు వెంకటాచలంగారు.

నా పరిమిత పరిజ్ఞానానికి రాజహంస మరణసమయంలో నిలుపుకునే హుందాతనం అందడం లేదు.

"మానవుడు ఈ ఉత్సాహంతోనేవేళ్ళు బ్రతికే టట్టున్నాడు." నవ్వుతూ అన్నారు వెంకటాచలంగారు నన్ను రెచ్చగొట్టడానికలా అంటున్నట్లు.

"మీ సాముద్రికుడికి చాలా వరాలే ప్రసాదించిన ట్లున్నారు!"

"ఏం చెయ్యమంటావ్? మనిషిమీద చాలా జాలివేసి ..."

"మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా?" అడిగాను.

"నిజం తెలిసీ అలా చెప్పవలసి వచ్చింది."

"ఎందుకని?"

"ఆ మాత్రం భరోసా యివ్వకపోతే యీ క్షణాన చచ్చిపోయేట ట్టున్నాడు. మనిషి నిజం చెపితే నిలువునా గుండె...తాను"

"మీరు నిజం ఎందుకు దాచినట్టు?"

"అప్రియమూ, అపాయకరమూ అయిన సత్యాన్ని మరుగు పరచడమే మంచిది. రేపు ఏదో జరుగుతుం దన్న ఆశలేకపోతే యీరోజు గడపడం కష్టం. రాబోయే క్షణంమీది ఆశే జీవన స్రవంతికి ఆధారం. దాన్ని త్రెంచివేయడం అధర్మం. ఆశను పోషించడమే మానవధర్మం. శాస్త్రం సూచించిన సత్యం వెల్లడి చేయడంకంటె మానవత్వంతో మంచిమాటలు చెపి, అతన్ని రాత్రి సుఖంగా నిద్రపోనియ్యడమే మంచి దనిపించింది. ఎంత హుందాగా వెళ్ళాడో చూశావు కదా ?"

"రేపేం జరుగుతుంది ?"

"నీకు శాస్త్రంలో నమ్మకంలేదుగా ?" ఆ పాడుముండావాడన్నదే మాత్రమూ అబద్ధం కాదు. శాస్త్రంలో నిష్ణాతుడే కాని, సమయానుగుణంగా మనిషితో వ్యవహరించే లౌక్యం తెలియదు అతనికి. అందుకే జనరల్ మానేజరు గారికి నిజాలుచెప్పి ఆదరగొట్టేసి సాముద్రిక పండితుడు కాస్తా పాడుముండావాడనిపించుకున్నాడు."

"ఇంతకీ రేపేం జరుగుతుం దంటారు?", కుతూహలంగా అడిగాను. ఈ సారైనా శాస్త్రాన్ని పరీక్షించేసి - వెంకటాచలం గారి మాట పొల్లుపోతే ఆయన శాస్త్రాన్ని తూర్పారబట్టి సైన్సుని సమర్థిద్దామని నా ఆశ.

నిమ్మకు నీ రెత్తినట్లు నిదానంగా, అన్నారు నన్ను దెబ్బకొడుతున్నట్లు, "రేపు జరిగేది రేపు జరుగుతుంది. ఇవాళ చెప్పినా నువ్వు నమ్మలేవు. ఇవాళ్టి రేపు— రేపటికి ఇవాళ అవుతుంది. నిరీక్షించి చూదాం."

• • •

నిన్నటికి రేపు నేడు.

ఆఫీసునుంచి ఆలస్యంగా వస్తున్నాను.

వీధిదీపాలు లేని మా వీధిలో గ్యాస్ లైట్ వెలుగుతోంది.

రోడ్డుమీద నీడల్లా మనుషులు.

పరిశీలనగా చూశాను. ఇంటి గుమ్మం మీద — ఇంజనీరుగారి భార్య. ఏడవటం లేదుకాని, చాలా దిగులుగా వుంది. గ్యాస్ లైట్ వెలుగులో ఆమె అతి చిక్కని నీడలా వుంది.

పుట్టిన మనిషి గిట్టక తప్పదన్నమాట. ఇలా జరుగుతుం దని తెలిస్తే, ఇంజనీర్ వారు క్యాంపు కెళ్ళేవారే కాదు. ఎంతో వైభవంగా బ్రతికిన మనిషి. ఎవరూ లేని ఏటి వడ్డున పాము కరచి చచ్చిపోయా డంటె నమ్మగలిగే విషయమా. కొడుకు కుండి కూడా లేనట్లే అయిపోయాడు. విధిలిఖితా న్నెవరు తప్పించ గలరు ?

ఎవరో చూసి పోలీసులకు చెప్పకపోతే శవం కంటపడేదే కాదు. చూసిన వారికి తెలిసినవారవడం — ఆ కాటికి అదృష్టమే. కూతురికి కూడా టెలిగ్రాం పంపాము. ఇంజనీరుగారిని తప్పించడానికి మనిషిని పంపాం"

ఆత్రుత ఆపుకోలేక కొంచెం తొంగిచూసి వెళ్ళి శవాన్ని చూసేను.

నా అనుమానం నిజమే.

అక్కడ ఉండలేక యింటికి వచ్చేశాను. వెంకటాచలంగారెక్కడికో వెళ్ళినట్లున్నారు.

కాళ్ళు కడుక్కొంటుంటే నీళ్ళందించి, బట్టలు మార్చుకున్నాక వో కవరందించింది శ్రీమతి. లోకల్ డెలివరీ — వెంకటాచలంగారు వ్రాశారు. ఇవాళే పోస్టయింది. ముద్ర కూడా చూశాను. రాసినవారు వెంకటాచలంగారు కనుక.

"నిన్నటిసాముద్రికుడు—యివ్వాళో, రేపో టపా కట్టేస్తాడు. ప్రవాహం వడ్డున పాము కరచి చనిపోతాడు. నీకు ముఖాముఖి చెప్పడం కంటె యిలా వ్రాయడమే మంచి దనిపించింది. ఇకనైనా ఈ శాస్త్రం నిజమని విశ్వసిస్తావా ?"

జనరల్ మానేజరుచావుగురించి వెంకటాచలంగారు చెప్పింది అక్షరాలా నిజమైంది. శాస్త్రంలో తన సామర్థ్యం నిరూపించుకున్నారు. కాని ... నా కంటికి ఆయన మనిషిలా కనిపించడం లేదు.

ప్రజాస్వామ్యంలో ఆందోళనల ఎక్స్-రే

ఎన్. ఇన్నయ్య

శాంతియుతంగా ఆందోళన చేసుకొటానికీ, సమావేశాలు ఏర్పాటుచేసుకోటానికీ, ప్రభుత్వాలను మార్చటానికీ అవకాశంవున్న ప్రజాస్వామ్యవ్యవస్థలో హింసాపూరితంగా ఆందోళన జరిగిందంటే, ఉద్యమకారులకు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదన్నమాట. ఇలాంటి ఆందోళనకారుల మనస్తత్వం నియంతృత్వ లక్షణాలతో నిండివుంటుంది. దానికి వారిచ్చే బాహ్యరూపమే హర్తాళ్, సమ్మె, బంద్, ఘెరావ్, ధరనా, ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మాహుతి మొదలైనచర్యలు. వీటి విశ్వతరూపాలే లూటీలు, దహనకాండ, చెరచటం, అసభ్యప్రవర్తనయిత్యాదులు. వీటన్నిటి వెనుక ఒకే ఒకవాదన వుంటుంది. తాముచెప్పేదేవాస్తవం, సత్యం, తిరుగులేనిది అని. అలా నమ్మినప్పుడే ప్రత్యక్షచర్యకుదిగుతారు. సాధారణంగా నేడు మన దేశంలో జరుగుతున్న ఆందోళనలన్నీ నియంతృత్వరూపాన్నే అవలంబిస్తున్నవి. ప్రజాస్వామ్య పునాదులు సడలినవి. నైతిక విలువలకు అర్థమే లేకుండా పోయింది.

ప్రత్యక్షచర్యలన్నీ నియంతృత్వ లక్షణాలన్న ప్రతిపాదనను విపులంగా పరిశీలిద్దాం.

ఉదాహరణకు బంద్ లేక హర్తాళ్ తీసుకుందాం. ఈ రెండిటికీ ఆట్టే తారతమ్యం లేదు. ఉద్యమకారులు ఒకరోజు నిర్ణయించి, ఆనాడు ప్రజాజీవితం పూర్తిగా స్తంభింపజేయాలని అది బంద్ లేక హర్తాళ్‌గా ప్రతిబింబించాలని పిలుపునిస్తారు. ఆందోళనకారులు కేవలం పిలుపునిచ్చి లేక విజ్ఞప్తి చేసి వూరుకుంటే, వారికోరిక ప్రకారం అందరూ సానుభూతితో తమ వర్తక వాణిజ్యాలను ఆరోజు మూసేస్తే అదిసానుభూతి సూచన. కాని అలాంటి హర్తాళ్, బంద్ మన దేశంలో యింతవరకు జరగలేదు. బహుశ జరగదేమోకూడా. బంద్, హర్తాళ్‌నాడు కొందరు బయలుదేరి బలవంతంగా వీధులలోని దుకాణాలు, హోటళ్లు మొదలైన వన్నీ మూసేయిస్తారు. ఇలా ఎవరైనా వచ్చి మూసేయమని బలవంతంచేయనిదే, వారంతట వారే ఎవరూ సాధారణంగా మూసేయరు. కాగా, ఆందోళనకారులు అల్లంతదూరాన రావటంచూసి కొందరు హడావుడిగా తలుపులు వేసుకుంటారు. ఎవరైనా మూసేయమని ఎదురు తిరిగితే కొట్లాట జరుగుతుందేగాని, ఆందోళనకారులు శాంతియుతంగా, నచ్చచెప్పి వారివారి యిష్టానికి సమస్యలు వదలరు. వ్యాపారస్థులు సాధారణంగా ఆందోళన పట్ల భీతితో వుంటారు. కారణమేమంటే వారికి నష్టం వాటిల్లకుండా చూసుకోటానికి, ఆస్తి కాపాడుకోటానికి. అందుకే ఆందోళనకారులు అడిగినదే తడవుగా చందాలిస్తారు. అందులో సానుభూతికంటే తమ రక్షణే వారికి ప్రధానం. ఆందోళన మూక వెళ్ళిపోయారనే నమ్మకం కలిగి, త్వరలో రారనే హామీ వున్నప్పుడే దుకాణాలు మరల తెరవటం కద్దు. అంటే అర్థం యేమిటి? ఆందోళనకారులు సమీపించినప్పుడు తమ ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోటానికి, తాత్కాలిక వుపాయంగా మూసేయటం, ఆ పిమ్మట సమయానుకూలంగా తెరవటం జరుగుతున్నది. ఏ ఉద్యమ సమయంలోనైనా చూడండి. కొన్ని దుకాణాలు సగం తెరచి వుంటాయి. కొందరు తలుపులు వేసుకొని లోపల కూర్చుంటారు. ఇంత జరిగినా, పత్రికలలో మాత్రం హర్తాళ్, బంద్‌లు విజయవంతంగా జరిగాయని, నూటికి నూరుశాతం జయప్రదం అని వార్తలు వస్తాయి.

పోనీ సమ్మెలు చూద్దామంటే అవి మరీ అధ్వాన్నం. ముఖ్యంగా విద్యార్థులలో జరిగే సమ్మెల వెనుక చాలా కటిక సత్యాలు గమనించాల్సి వుంటుంది. కార్మికుల సమ్మెలు మినహాయిస్తే, విద్యార్థుల సమ్మెలో కొద్ది మందే ఉత్సాహంగా ముందుకొస్తారు. అధిక సంఖ్యాకులు సాధారణంగా సమ్మెకు వ్యతిరేకులే. అయితే ఈ అధిక సంఖ్యాకులైన విద్యార్థులు అజ్ఞాపిటి భయపడతారు. కనుకనే సమ్మె రోజుల్లో అసలు రాకుండా వుండటమో, వచ్చినా ప్రేక్షకులుగా ప్రవర్తించటమో కద్దు. దీనికి కూడా కొన్ని ప్రమాణాలు లేకపోలేదు. సమ్మె పిలుపు విజ్ఞప్తి పూరకంగా యిచ్చి, విద్యార్థులు పాటిస్తారులే అనే ధీమాతో ఎవరూ మిన్నకుండరు. సమ్మె వాడు విద్యాలయాల గేటుదగ్గర నిలబడి, పొరబడిన వారిని లోనికి పోనివ్వరు. బలవంతంగా పోయిన వారి భరతం పడతారు. తరగతుల్లోనుండి పిల్లల్ని బయటకు లాక్కొస్తారు. ఇంతాచేసి సమ్మె జయప్రదమని ప్రకటిస్తారు. ఇందులో ప్రజాస్వామ్యం యేమిటి? వాస్తవం యెంత? ఆలోచించండి.

ఘెరావ్ చూడండి. ఒక మంత్రినిగాని లేక అధికారినిగాని నిలుచున్నచోటగా ఒకానొక సమస్యను పరిష్కరించాలని దీని తాత్పర్యం. ఇందులో సాధ్యాసాధ్యాలు, మంచి చెడులుంటాయనిగాని, శాసనసభలు చర్చించే పరిష్కరిస్తాయనిగాని ఆలోచన వుండదు. అమానుషమైన ఆందోళనారూపమిది.

ఆత్మహత్యలో ఏమాత్రమైన ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రజాస్వామిక వ్యతిరేకమే. ఒక సమస్య పరిష్కారానికి ప్రాణం తీసుకుంటాననీ కూర్చోనటం హాస్యాస్పదం. కొన్ని సందర్భాలలో ఒకే సమస్యకు పరస్పర విరుద్ధంగా యిరువురు ఆమరణ నిరాహారదీక్ష వహిస్తే యేమి చెయ్యాలి? అసలిది పద్ధతే కాదనేది గ్రహించాలి.

ప్రతి ఉద్యమం లేక ఆందోళన శాంతియుతంగా ఆరంభమైనట్లున్నా, హింసతో అంతమవుతుంది. ఇక్కడే ఉద్యమకారులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఉద్యమం సాధించే వత్తిడితాలన్నీ తమవేనంటారు. కాని చెడు మాత్రం తమకు అంటదంటారు. అంటే రైళ్లు పడగొట్టటం, ప్రయాణీకులను హింసించి, చందాలు వసూలు చేయటం, బస్సులు తగులబెట్టటం, తీగెలు తెంపటం, ఇళ్ళు లూటీ చెయ్యటం, రాళ్ళు విసరటం మొదలైనవి ఆందోళనలన్నిటిలో సర్వసాధారణం గదా. అవి ఎవరు ఆపాలి? ఉద్యమకారులు చిత్తశుద్ధిగలవారైతే, వారే అలాంటివి జరగకుండా చూడాలి. కాని ఉద్యమాన్ని ప్రారంభించటమే తప్ప, నడపటమెలాగో తెలియని వారు ఈ బాధ్యతను సహించరు. పైగా అవన్నీ తమ వుద్యమానికి సంబంధం లేదనీ, ఎవరో దుండగులు చేశారనీ ప్రకటనలు చేస్తారు. ఆ దుండగుల దుశ్చర్యలు ఎవరు అరికట్టాలి. ప్రజాజీవితాలను సురక్షితంగా ఎవరు చూడాలి: ప్రభుత్వం ఆ కార్యక్రమం చేపట్టాలి. సహజంగా పోలీసు, కొన్ని సందర్భాలలో సైన్యం చట్టరక్షణకు పూనుకుంటాయి. దుండగులను అనేకవిధాల శిక్షిస్తారు. ఉద్యమాల పేరుతో దుండగులు వస్తే, రక్షణకై పోలీసు రాక తప్పదు. అలాంటి దుండగులను శిక్షిస్తే ఉద్యమకారులు అభ్యంతర పెట్టకూడదు. కాని ప్రకటనలు చూస్తుంటే, ప్రతి ఉద్యమంలోనూ పోలీసు జులుంను ఖండిస్తూ ప్రకటనలు వెలువడుతుంటాయి. దీని భావమేమి? పోలీసు రెండుదెబ్బలు కొట్టారా పదిదెబ్బలు కొట్టారా అనేదికాదు సమస్య. అసలు పోలీసురంగంలోకి రావటానికి కారకులెవరూ అనేది ప్రశ్న. పోలీసు రాకూడదు గాని ప్రజలు రక్షించబడాలి అంటే అసాధ్యం. తగులబెడుతుంటే చూస్తూ వూరుకోమనటం అసమంజసం, బాధ్యతారహితం. ప్రభుత్వం అధికారంలోవున్నా ఆందోళనహింసాపూరితమైనపుడు పోలీసును వాడక తప్పదు.

సమస్య రావటం తప్పుకాదు. అభిప్రాయభేదాలుండటం అంతకంటే దోషంకాదు. భేదాభిప్రాయాలు లేవంటే ఆ సమాజం జడప్రాయమన్నమాటే. కాని వాటిని పరిష్కరించుకోటంలో ఏమార్గాన్ని అవలంబిస్తున్నామనేదే ఆలోచించుకోవాలి.

మనది నియంతృత్వం కాదు. బెంగాల్, కేరళ, మద్రాసు, ఒరిస్సా, మాదిరే యితర చోట్ల, కేంద్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రభుత్వాన్ని మార్చవచ్చు. ఆ అధికారం, అవకాశం వోటర్లకున్నది.

ఈ ప్రజాస్వామిక అవకాశాలను వినియోగించి, వోటర్లను విద్యాధికుల గావించి, ఎన్నికలనాటికి సమస్యలపై వోట్లువేసి అభ్యర్థులను గెలిపించుకోవచ్చు. ఈలోపు సమస్య బాగా కూలంకషంగా చర్చించవచ్చు. అనుకూల, ప్రతికూల ప్రజాభిప్రాయాలు యేర్పరచవచ్చు. ఇలాంటివి వదలి చేపట్టిన సమస్య, అప్పుడప్పుడే పరిష్కారం కావాలనటం నియంతృత్వ పోకడ. ఆ మార్గావలంబన ఫలితమే ఆందోళన రూపం.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన మేధావులెన్న సమస్యలన్నీ యించుమించు ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిలోనే. అందుకే ప్రజాస్వామ్య పడుగు పేకలు సడలుతున్నాయి. నియంతృత్వం వైపు పరుగులు తీస్తున్నాం. ఆ విధానం స్వర్గాన్ని చూపుతుందేగాని, సాధించలేదనేది ప్రపంచానుభవం ప్రత్యక్షంగా చూపుతున్నది. మన నాయకులు, ముఖ్యంగా ఉద్యమకారులు యిది గమనించక పోతే మనం నియంతృత్వానికి ఆట్టే దూరంలో లేము. కాని మన కోర్కెల ననుసరించి నియంత ప్రవర్తిస్తాడనుకోటం భ్రమ. అలాంటి భ్రమ ఎండమావివలె చదువుకున్న వారిని సైతం వెన్నాడుతున్నది.

కాలక్షేపం

"అమెరికాలో ఒకామె దేవుడిమీద దావా వేసిందట" అన్నాడు కంపు పత్రిక చదువుతూ.

చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటే రకరకాల పెడబుద్ధులు పుడుతూ ఉంటాయి. అందులో ఇదొకటి అన్నాను.

"పైగా మహిళామణి" అన్నాడు తి. శ.

"ఇలాంటి దావాలకు దిగిందంటే సర్వస్వతంత్రురాలు కూడా అయివుంటుంది" అన్నాడు నీలమేఘం.

"మహిళ లేమిటి, పురుషు లేమిటి? దావా ఎవరైనా వెయ్యవచ్చు" అన్నాడు కంపు. ఇతగానికి మహిళలంటే గౌరవం ఎక్కువ. తన రచనలు మహిళలు ఎక్కువగా చదువుతారని కంపు కొక అభిప్రాయం ఉంది. అతని రచనల స్థాయినిబట్టి నిజమే ననుకుంటుందని మేము కూడా నమ్మక తప్పింది కాదు.

"మహిళలను చులకన చేయరాదు. 'పూజ్యంతే యత్ర నార్యస్తు, రమంతే తత్ర దేవతా:' అన్నాడు మహర్షి గడ్డం నిమురుకుంటూ.

"ప్రతిదానికీ ఒక శ్లోకం చేపికే స్వామీ! మీరు తెలుగులో చెప్పింది అర్థమయిందిగా" అన్నాడు తి. శ.

"శ్లోకం లేకపోతే చెప్పేదానికి బరువు చాలదులేవోయ్" అన్నాడు నీలమేఘం.

"ఏమైనా మ్లేచ్ఛుల దేశం కాబట్టి దేవునిమీద దావా వేశారుకాని, మనదేశంలో అయితే ఇలాంటిది జరుగుతుందా ?" అన్నాడు కంపు.

"ఆ దేశంలో దేవునిమీద భక్తి ఎక్కువ లేవోయ్" అన్నాను.

"ఏమిటేమిటి ?" అన్నాడు కంపు గతుక్కుమని.

"అవునోయ్ ? దేవునిమీదా, అతని సృష్టిమీద ఎంత నమ్మకం లేకపోతే అలా దావా వెయ్యగలుగుతుంది ?" అన్నాను.

"అవును. నిజమే. రావణభక్తి" అన్నాడు మహర్షి.

"అదేమిటండోయ్ ? క్రొత్తమాట?" అన్నాడు తి. శ.

"నీ కేం తెలుసురా తి. శ. ? రావణబ్రహ్మ దేవునిమీద భక్తివలనే ఎదురుతిరిగి సాధించాడు" అన్నాడు మహర్షి.

"కాబట్టి నాస్తికులంతా పరమ భక్తులన్నమాట ?" అన్నాడు తి. శ.

"అన్నమాట" అన్నాడు మహర్షి.

"అయితే, ఆస్తికులంతా తక్కువరకం భక్తు లన్నమాటేగా ?" అన్నాడు నీలమేఘం.

"ఏమాత్రం కాదు" అన్నాడు మహర్షి.

"ఇద్దరూ సమానమైన భక్తులేనని ఒప్పుకున్నాం. మహర్షి ? లేకపోతే లేనిపోని పేచీలు వచ్చేట్లున్నాయ్!" అన్నాడు నీలమేఘం.

"మహర్షితో వాదించడం కష్టం" అన్నాడు తి. శ.

"ప్రకృతి ఉత్పాతంవల్ల నష్టం కలిగింది కాబట్టి అమెరికాలో ఆవిడ దేవునిమీద దావా వేసింది. అదే మనదేశంలో అయితే ఏంచేస్తాం ? అని అడిగాను.

"యజ్ఞయాగాలు చేస్తాం" అన్నాడు కంపు.

"దేవతలను ప్రసన్నులను చేస్తాం" అన్నాడు మహర్షి.

అంటే బాబూ ? మా జోలికి రావద్దు నీకు కావలసిందేదో మెప్పు తీసుకో అన్నట్లేగా ? అన్నాను.

"అప్పనమాటే?" అన్నాడు తి. శ. కసిగా.

మరి మనదేశంలో లంచగొండితనమూ అవినీతి ప్రబలడంలో ఆశ్చర్యం లేదు అన్నాను.

దారుణం ? దారుణం ? మహాపాపం అన్నారు కంపూ, మహర్షి ఏకకంఠంతో వరుస తప్పకుండా.

"ఇద్దరూ పనిని చదువుతున్నారే ?" అన్నాడు తి. శ.

"సాధు ! సాధు ! బాగు ! బాగు !" అన్నాడు నీలమేఘం.

"నీవు మ్లేచ్ఛుడవు" అన్నాడు కంపు.

"పరమ నాస్తికుడవు. నీకు పుట్టగతు లుండవు" అన్నాడు మహర్షి.

"కమండలం, కమండలం, శివో...జలం" అన్నారు తి. శ. నీలమేఘం ఏకకంఠంతో వరుస క్రమం తప్పకుండా.

"ఏమాత్రం కాదు! నేను ఆస్తికులలో మేలురకం వాడిని" అన్నాను.

"అదెలాగ ?" అన్నారు కంపూ, మహర్షి ఒకేసారి విస్తుపోతూ.

"దేవుడు మానవులకు ప్రకృతి ఉపద్రవాలు ఎందుకు కల్పిస్తున్నాడు ?" అని అడిగాను.

"ఎందుకూ ?" అన్నారు ఇద్దరూ.

"నరులను పరీక్షించడానికి, లేదా శిక్షించడానికి" అన్నాను.

ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూచుకొని, "శిక్షించడమనేది అంతసబబుగా లేదు కాబట్టి మొదటిది ఒప్పుకుంటాం" అన్నారు.

"అయితే, యజ్ఞయాగాదులు చేసి నీవు మమ్మల్ని పరీక్షించవద్దు అనటం ఏమి సబబుగా ఉంటుంది ?" అని ప్రశ్నించాను.

బడిపిల్లలు మాకు పరీక్షలు వద్దు అన్నట్లుగా అన్నాడు నీలమేఘం.

"అంతేకాదు, ఋణమో, పణమో ఇచ్చు కొంటాం అన్నట్లుగా" అన్నాడు తి. శ.

కాబట్టి నే నేమంటున్నా నంటే దేవుని పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలండి. భక్తిలో తప్పు లేదు. కాని, భయపడ కూడదు. దీని కేమంటారు ? అన్నాను.

"ఏమైనా నీవు నాస్తికుడవే" అన్నాడు మహర్షి.

పోనీ, అలానే అనుకో. కాని, నాస్తికుడు కూడా ఒకవిధమైన ఆస్తికుడేనని నువ్వు ఇప్పుడేగా అన్నావు ? అని అడిగాను.

"అది రావణబ్రహ్మ వంటి నాస్తికులను గురించి కాని, నీగురించి కాదు!" అన్నాడు మహర్షి.

అలాగే ఒప్పుకున్నాను. నేను ఏ సీతాదేవినీ చెరపట్టలేదు. అంతవరకూ నిజమే అన్నాను.

"నీవు మ్లేచ్ఛుడవు" అన్నాడు కంపు.

"వేదబాహ్యుడవు" అన్నాడు మహర్షి.

"అలాగే ఒప్పుకున్నాను. కాని, నేను దేవునిమీద దావా వెయ్యను. నా దగ్గర అంత డబ్బులేదు" అన్నాను.

"ఆ తిక్కేదో తెలుగులో తిట్టండి. నా కర్థమై చావడంలేదు" అన్నారు తి. శ. నీలమేఘం.

— వైరాగి.

వారంవారం: ఆకాశవాణి

(జూన్ 1 వ తేదీ నుంచి జూన్ 7 వ తేదీ వరకు)

మొత్తానికి మన రాష్ట్రానికి చెడ్డ రోజులు పోయి సుఖశాంతులు లభించే రోజులు మెల్లిమెల్లిగా వస్తున్నాయేమో అనే ఆశ కొంచెం కొంచెంగా తలెత్తుతోంది. తుపాను బీభత్సం తగ్గి మనం కుదుటపడుతుండని ఆశిస్తూ ఉంటే తెలంగాణా ఆందోళన యీ వారంలో యింకా తీవ్రరూపం దాల్చింది. రాజధానీనగరంలో తెలంగాణా ప్రాంతంలో చాలా నగరాలలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దహనకాండలు, దోపిడీలు, రాళ్ళ రువ్వడాలు మొదలైన అమానుష చర్యలకు దారితీసిన ఈ ఉద్యమం చివరకి ప్రత్యేక తెలంగాణా వాదుల చేతులలోంచి కూడా జారిపోయి, సంఘ వ్యతిరేకశక్తుల హస్తగత మయింది. 'ఇందుకు బాధ్యులు ఎవరు' అని ఆలోచించడం కంటే, "ఈ పరిస్థితిని మార్పుచేయడం ఎలాగ" అని ఆలోచించడం మానవతా సంస్కారం కల ప్రతి వ్యక్తికీ అవసరం. వారు ఏ కూటమికి చెందినవారయినా సరే, అమాయక ప్రజలు బాధలకు గురిఅవుతుంటే మనమూ, తామూ పరిస్థితికి బాధ్యులము. కాము' అని సంతృప్తి చెందితే చాలదు. దానిని సరిదిద్దడానికి నడుంకట్టి పనిచేయాలి. అటువంటి దేమీ కనుపించదు. ప్రభుత్వ తరపున, ప్రయత్నాలు జరుగడం లేదని ఎవరూ అనలేరు కాని, సైన్యాన్ని పిలిపించి రక్షణ కల్పించడానికి చేసిన ప్రయత్నమూ, కర్ఫ్యూ విధించి శాంతి చేకూర్చడానికి చేసిన ప్రయత్నమూ కూడా ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాయి అంటే చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితులలోనే రేడియో వంటి సాధన అధికంగా ఉపయోగపడవలసింది. అసలు ఆ ప్రయత్నం జరుగలేదని నే ననను గానీ ఒక్క మాట మాత్రం అనక తప్పదు. ఇది గవర్నమెంటువారి ఆధీనంలో ఉన్న సంస్థ అయినా, ప్రజా సంస్థ ప్రజాక్షేమంకోసం ముఖ్యంగా యిట్టి ఉద్రిక్త పరిస్థితులలో వయినా ప్రజాహితం కోసం తను సాధారణ నియమాలను త్రోసిపుచ్చి అయినా సరే, కొంత క్రొత్తదారి త్రొక్కవలసింది. అయితే, ఆ బాధ్యత పూర్తిగా స్థానిక రేడియో అధికారుల చేతుల్లో మాత్రమే లేదన్నమాట నిజం. కేంద్ర ప్రభుత్వం స్థానికాధికారులకు యింక కొంచెం స్వేచ్ఛను యివ్వడమూ, ఆ స్వేచ్ఛను స్థానికాధికారులు సద్వినియోగం చేసుకుని ఉండవలసిన పని జరుగవలసింది. తమ తమ వాదాలను సమర్థించుకుంటూ ప్రసంగాలను యిచ్చినా, మానినా, అధవా ఈ విధ్వంసకాండను సత్వరం మానవలసిందిగా బాధ్యతాయుతులైన అన్ని పక్షాల ప్రతినిధులూ, రేడియోలో అవకాశం తీసుకుని ఆదేశించివుంటే, పరిస్థితులు యింత విషమించేవి కావేమో. అంతే కాకుండా 'కర్ఫ్యూ' నిబంధనల సారం ము, ఆ సమయాలలో ప్రజా బాహుళ్యం యొక్క ప్రవర్తన ఎట్లుండవలెనూ అనే విషయాలు, ఈ నియమ ఉల్లంఘనవల్ల ఏర్పడే ప్రమాదాలు మొదలైన సంగతులు తేటతెల్లంగా, ప్రజావీకానికి అర్థమయ్యే రీతిని విశదీకరించే ప్రసంగాలను ఏర్పరచి ఉండవలసినది. అటువంటిదేదీ జరుగలేదు. జరిగినా, జరిగినది చాలదు. ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో, ఆ పరిస్థితులనూ, అన్ని వారణ పద్ధతులనూ, విశదీకరించడంలో రేడియోకు అంత బాధ్యతా ఉన్నది. ఈ వారాంతంలో ప్రధాని ఇందిరాగాంధి రాక, ఆ తరువాత హోంమంత్రి చవన్ మంతనాలు, కొంతవరకు ఈ విషమ పరిస్థితులను మెరుగు పరచగలవేమో అనే ఆశను కలిగిస్తున్నాయి. ఆ పైని భగవంతుడే రక్షించాలి.

సరే, ఇక కార్యక్రమాలను గురించి 2వ తేదీ రాత్రి 9—30 గంటలకు ప్రసారమయిన జానపద గేయ కార్యక్రమం చాలా బాగుంది. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలనుంచి సేకరించిన జానపద గేయాలను వినిపించారు. అమాయక ప్రజల జీవితాలనూ, వారి సుఖదు:ఖాలను భావాలను చిత్రించే జానపద గేయాలు ఎప్పుడూ హృదయ రంజకాలే. వాటి నిర్వహణ కూడా బాగున్నప్పుడు అట్టి కార్యక్రమాలు బాగుండడంలో ఆశ్చర్యం ఏముంటుంది ?

ఆ రాత్రే 9—45 గంటలకు ప్రసారమయిన ప్రసంగం 'కవి సమయాలు' కూడా చాలా విజ్ఞానదాయకంగా వుంది. పూర్వ కవితా గీతులలోని సంప్రదాయాలు, ఉత్ప్రేక్షలూ, ఉపమలూ, నీటి సన్నివేశ పోదహరణంగా, విపులంగా చర్చించారు శ్రీ చిట్టి కృష్ణ గారు. వినదగ్గ ప్రసంగం. చదివిన రీతికూడా చాలా బాగుంది.

ఇక 4 వ తేదీ కార్యక్రమాలలో మధ్యాహ్నం మహిళా సమాజం కార్యక్రమంలో ప్రసారమయిన ఆణిముత్యాలు బాగున్నాయి. మహాను చిన్న కథలు, ముచ్చటలు, సౌరభ [illegible] రచించినవి. ఈ పర్య కథా [illegible] చాల ఎక్కువగా ఉభివృద్ధి చెందుతోందనడానికి సందేహం లేదు. అందులోనూ స్త్రీ రచయితలు పురుష రచయితలకంటే గూడా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతున్నారేమో అనిపిస్తోంది. మంచిదే. కాని, కథలలో, వాటి వస్తువులో వైవిధ్యం అంతగా గోచరించడం లేదు. రచనా వైవిధ్యమూ తక్కువే కనిపిస్తోంది. విషయ వైవిధ్యమూ తక్కువే గోచరిస్తోంది.

ఆ రాత్రి ప్రసారమయిన నాటిక 'అత్తగారు' లో ప్రత్యేకత ఏమీ కనుపించ లేదు. అరిదులో అత్తగారిని కొంచెం హాస్యలోలలో చిత్రించడం తప్ప విశేషమేమీ లేదు. అదికూడా అంత రసవత్తరంగా లేదు. ఒక మోస్తరు స్థాయిని అందుకున్న హాస్యనాటిక సంపుటి. ఇట్టి నాటికలకు 30 నిమిషాల వ్యవధి అనవసరం.

5 వ తేదీన ఒక ఏకపాత్రాభినయం ప్రసారమయింది. [illegible] కార్మికుల కార్యక్రమంలో. ఒక పూర్తి నాటికలోని మిగిలిన అన్ని పాత్రలనూ తొలగించి, ఒక పాత్ర చేతనే ఆ పాత్ర మాటలను మాట్లాడించడం 'ఏకపాత్రాభినయం' అని శబ్దార్థం రీత్యా అనిపించుకుంటుందేమో కాని, అది అంత సమంజస ప్రక్రియగా భాసించదు. ఒక్క ఘట్టాన్ని మాత్రమే తీసుకుని, యితర పాత్రల ప్రమేయం గాని, అవసరం లేని సందర్భం ఏకపాత్రచే ఒప్పించడం, ఆ పాత్ర గుణశీలవులనూ వున్న మానసిక సంఘర్షణను గాత్రాభినయంద్వారా వ్యక్తీకరించడం ఏకపాత్రాభినయానికి అనుకూలం. చేసినంతవరకూ శ్రీమతి శారదా శ్రీనివాసన్ ఆ పాత్రను బాగానే ఒప్పించారు. రచన కొంత గాంధిక ధోరణిని నడిచింది. అంతకంటె నటన, [illegible] శిష్ట వ్యావహారికంలో రచించివుంటే యింకా రక్తికట్టేది.

6 వ తేదీ 7—15 నిమిషాలకు ప్రసారమయిన గోపాలశాస్త్రిగారి ప్రసంగం, 7వ తేదీన గ్రామసీమల కార్యక్రమంలో భాగంగ ప్రసారమయిన సీతారామ లక్ష్మీప్రసాద్‌గారి ప్రసంగం బాగున్నాయి. [illegible]

6 వ తేదీ రాత్రి 7—45 ప్రసారమయిన "[illegible]" కార్యక్రమం భాగమయిన ప్రసంగం [illegible] శ్రీనివాసరావుగారి "విజయనగర సామ్రాజ్య పతనం" నాటకం యొక్క ప్రసంగం చాలా బాగుంది. చదివిన రీతికూడా చాలా బాగుంది. [illegible] కాని కొంచెం విక్షలంగా ధ్వనించింది. ఆ కార్యక్రమం భాగంగానే ప్రసారమయిన కవితలు ([illegible] దినోత్సవ సందర్భంగా [illegible] ప్రసారమయిన భారతీయ భాషా కవి సమ్మేళనంలోని యితర భాషా కవితలకు తెలుగు సేతలు) చాలా బాగున్నాయి. అనువాదాలుగా కాక స్వతంత్ర రచనల లాగానే ధ్వనించాయి. ఇది ఆయా అనువాదకుల కవితా నైపుణ్యానికి నిదర్శనం.

— కౌండిన్య

సూర్యగోళం

(5వ పేజీ తరువాయి)

కంటె X కిరణాలు విశేషంగా వస్తున్నట్టు [illegible] పైగా, [illegible] భాగం [illegible] అతి నీలలోహిత కిరణాలు, అంతే విస్తీర్ణం గల భాగం [illegible] సహాయంతో గ్రహించారు. దీనిసబట్టి, సూర్యగోళంలో కొన్ని ప్రత్యేక స్థలాల నుంచి ఈ X కిరణాలు, నీలలోహిత కిరణాలు ఉద్భవిస్తున్నట్లు తేలింది. దీనికి తోడు సూర్యగోళ X కిరణ ఫోటోలు ఈ నిర్ణయాన్ని ధృవపరిచాయి.

శక్తివంతమైన ఈ కిరణాలను ప్రసారం చేసే సూర్యగోళం మనకు దుర్నిరీక్ష్యంగా ఉంది. అందులోని తాపతీవ్రత విజ్ఞానులకు, పరిశోధకులకు ఉపయోగంగా ఉంది. అందువల్ల సూర్యగోళం మీద మానవుడు సాధించిన విజయాలు ఆ దేవుడెరుగు, ఆ గోళాన్ని భౌతికంగా పూర్తిగా ఎట్లా పరిశీలించడం అనేది కూడా జవాబులేని ప్రశ్నగా ఉంది శాస్త్రజ్ఞులకు. అత్యధిక ఉష్ణోగ్రతకు తట్టుకొని, [illegible] ఉండే పరికరాలు తయారు చేయాల్సి ఉంది. వాటిని [illegible] పంపి, సమాచారాన్ని సేకరిస్తే, సూర్యుని ఇతర రహస్యాలు అనేకం తెలియవచ్చు.

కళాపోషణ

(5వ పేజీ తరువాయి)

దాను. ఆ కళకు సంబంధించిన [illegible] ద్వారా ఏదైనా సహాయం పొందితే గౌరవం. కాని, కూటికిలేని తిరిపెముగా వృద్ధుల పింఛను అర్థించటం సరస్వతిని అగౌరవపరచటమౌతుంది — ఆ తల్లికి దయ కలిగినప్పుడే నాకు సహాయం కలుగుతుంది. అంతవరకు ఇలాగే గడుపుకుంటాను ..." అని కంట నీరు తుడుచుకుంది.



ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 'సాధన' పత్రికా నిర్వహణ

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
—కోతా రామమోహనశాస్త్రి

[శ్రీ గూడూరు నమశ్శివాయ]

ఆంధ్రరత్న, విరామ రామదాసు — అని పేరుపొందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవితంలో 'సాధన' అనే ఆంగ్ల వార పత్రికా నిర్వహణ ఒక విశేషమైన ఘట్టం. దురదృష్టవశాత్తూ ఆ పత్రిక నాలుగు సంచికలతో మాత్రమే ఆగిపోయింది. అసలు ప్రతిష్ఠాత్మకమైన 'రామదండు' అనే పేరట తెలుగులో ఒక త్రైమాసపత్రికను కూడా దానితో పాటుగా నిర్వహించాలని వారు ఆశించారు. 'రామదండు' లువడనున్న టంటూ 'సాధన' పత్రిక నాలుగు సంచికలలోనూ, విస్తృత ప్రకటన లుండేవి. కాని, 'రామదండు' వెలువడలేదు. సరికదా, సాధన కూడా అంతర్ధానమైపోవలసిన పరిస్థితులు తోసుకుని వచ్చాయి.

పత్రికా ప్రచురణతో పాటుగా ఇంకనూ ఎన్నో కార్యకలాపములు కొనసాగించే నిమిత్తమై ఒక బృహత్పథకమునే గోపాలకృష్ణయ్యగారు మొదట్లో సంకల్పించారు. చిత్తరంజనదాసుగారి కోరికపై అఖిలభారత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి పదవిని గోపాలకృష్ణయ్యగారు అవాంతరముగా స్వీకరించ వలసి వచ్చుటచే ఆ పథకం అమలులోకి రావడానికి అంతరాయ మేర్పడింది. వారు తిరిగి పత్రికా ప్రచురణ తలపెట్టే సరికి దేశంలో సహకారం దిగజారి పోయింది. అది గ్యము కూడా అంతంతమాత్రమే అయింది.

చిత్తరంజనదాసుగారు రాసిన ఒక లేఖ ప్రోద్బలముతో 'సాధన' పత్రికను ప్రారంభించారు. కాని, తగిన హంగులేని హేతువుచేత ఆ నాలుగు సంచికల నైనను ప్రతివారమూ వరుసగా ప్రకటించలేక పోయారు. మొదటి సంచిక 1924 డిసెంబరు 24వ తేదీన, రెండవది 1925 జనవరి 11వ తేదీన మూడవది జనవరి 18వ తేదీన నాల్గవది ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటితమైనవి. దురదృష్టవశాత్తూ ఫిబ్రవరి 1వ తేదీ సంచికయే తుది సంచిక కూడా అయిపోయింది. పత్రికా సంపాదకులుగా గోపాలకృష్ణయ్యగారి ప్రతిభకు, తార్కాణముగా మాత్రం ఆ నాలుగు సంచికలూ లోకానికి దక్కాయి.

తన పత్రిక జాతీయ భావపూరితమైన 'ఆదర్శవాదాన్ని' ప్రతిబింబించే పత్రికయని గోపాలకృష్ణయ్యగారు చాటుకొన్నారు. జాతీయతను ఆదర్శముతోనూ, ఆదర్శవాదాన్ని జాతీయతతోనూ మేళవించడం వారికి ప్రీతికరం. ఈ పద్ధతి భారతీయ కవయిత్రి శ్రీమతి సరోజినీదేవి ప్రశంసకు పాత్రం కావడంలో ఆశ్చర్యం లేదు. వ్యావహారిక రాజకీయ ధోరణులతో సతమతమవుతూ వుండిన కాలంలో జాతీయతాపూర్వక ఆదర్శ వాదానికి అంకితమైన పత్రిక యొకటి వెలువడటం సంతోషదాయక మని అవె యీ పత్రికకు స్వాగతం పలికింది. ఉన్నతమైన ఆదర్శగుణం తెలుగుజాతికి ముఖ్య లక్షణమనీ, కనుకనే ఈ పత్రిక ముఖముగా ఆంధ్రదేశము, ఆంధ్రరత్నముగా గోపాలకృష్ణయ్యగారు) ఉన్నతాదర్శ భావములను లోకమునకు అందీయగల రనడంలో సందేహం లేదని కూడా ఆమె ప్రశంసించింది. తొలిసంచిక చదువరులకు ఉల్లాసము కల్పించునది దిగుటయేగాక రాజనీతి ఎత్తురెత్తు వేలార్చుకున్నదన్న పైలవమ్ము ఉగ్గడించింది.

స్వరాజ్యపార్టీ అవతరణ

తొలి సంచికలో గోపాలకృష్ణయ్యగారు ప్రస్తావముగా చేసిన మూర్తిత్రయ ప్రశంసయే సరోజినీదేవి పైవిధంగా వ్యాఖ్యానించడానికి కారణం. మహాత్మాగాంధి, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజనదాసు,— ఈ ముగ్గురి మధ్య దేశ స్వాతంత్ర్యసమర పద్ధతిలో ఒక ముఖ్యమైన ఒడంబడిక కుదిరిన సందర్భ మది. అంతకు పూర్వం దేశమంతటా గాంధిమహాత్ముని ఆధ్వర్యమున అహింసాపూర్వక సహాయ నిరాకరణోద్యమం సాగి, చౌరీచౌరాలో ప్రజలు హింసాత్మకచర్య లకు తలపడినందున విరమించబడింది. కాంగ్రెసు నాయకులలోనే పెక్కుమందికి దీని విపరీతమైన ఆశాభంగం కలిగించింది. స్వరాజ్య సమరం కొనసాగించడ మెట్లు? ఏమి చెయ్యాలన్న మథన బయలుదేరింది. ఉద్యమ సందర్భంలో అంగీకారపూర్వం గాంధీజీ ఆదేశానుసారం బ్రిటిషు ప్రభుత్వం నడిపే శాసనసభలను, న్యాయస్థానములను, విద్యాలయాలను కాంగ్రెసువారు బహిష్కరించారు. ప్రభుత్వ శాసనాలను ధిక్కరించి జైళ్లకు పోయారు. ఉద్యమము విరమించ బడిన పరిస్థితిలో చేయదగిన దేమిటి? బహిష్కరించిన శాసనసభలలో పరల ప్రవేశించి పోరాటమును శాసనసభ లోపలనుంచి కొనసాగించాలని కొందరు తలంచారు. చిత్తరంజనదాసు, మోతీలాల్ నెహ్రూ, ప్రభృతులీ పక్షానికి నాయకులు. కాని, యీ పద్ధతి కొందరికి నచ్చలేదు. శాసనసభా బహిష్కారం యథాపూర్వంగానే కొనసాగవలె నన్నారు. మార్పు కోరేవారికి 'ప్రోఛేంజర్లనీ' మార్పు కోరని వారికి 'నో ఛేంజర్లనీ' పేర్లు చలామణి లోనికి వచ్చాయి. కాంగ్రెసులో ఇరువర్గాలమధ్యా అంతః సంఘర్షణ దాసు ప్రభృతులచే శాసనసభా ప్రవేశలక్ష్యము గల స్వరాజ్యపార్టీ స్థాపనకు దారితీసింది.

గాంధి, నెహ్రూ, దాసుల మధ్య జరిగిన ఒడంబడిక కాంగ్రెసులో అంతర్భాగంగా స్వరాజ్యపార్టీ అనే ప్రత్యేకంగా శాసనసభా ప్రవేశ కార్యక్రమ మొకటి కొనసాగడం పట్ల గాంధీజీ సుముఖత్వమునే చూపారు.

త్రిమూర్తులు

గాంధి, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన దాసుల వ్యక్తిత్వ విశేషములను గురించిన వాక్చిత్రణం ఈ సందర్భంగా ఈ పత్రికలో చేయబడింది. నేటి ఆపోస్తలులైన గాంధి మహాత్ముని క్షమాశక్తిని, భారత కుటుంబ గృహమేధి వంటివాడైన మోతీలాల్ నెహ్రూ మానవతా గుణమును, అగ్నిజ్వాల వంటివాడైన చిత్తరంజనదాసు కార్యోత్సాహశక్తి భారత జాతిని పునరుజ్జీవనపొందుర్చి, ఉజ్జ్వల భవిష్యత్తునకు దారితీసే సమయం ఆసన్నమైన దన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 'శివం ప్రచారయతు గోవిందో హరిః'— అనే భగవన్నామ సంకీర్తనం సాధన పత్రికకు మకుటం.

"మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం,
గీతే గీతే మంజులాలాప గోష్ఠీ,
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర,"

అనే రామకర్ణామృత శ్లోక వ్యాఖ్యాన పూర్వకంగా తానెందుకు సాధన పత్రికను ప్రారంభిస్తున్నదీ ఆయన వివరించారు.

గమ్యం మొక్కటే అయినా సాధనమార్గము లనేకం. ప్రతి జాతికీ, ప్రతి సంఘానికీ ప్రతి కులానికీ, ప్రతి వ్యక్తికీ కూడా ప్రత్యేకమైన సాధనామార్గ ముంటుంది. ఎన్నైన పుటలుండి ఎన్ని తోవలైనా తుదకు ఒక్క చోటికే చేరేవే. ఏకత్వానేకత్వమున్నా నానాత్వం జీవిత లక్షణం. సృష్టిలో ప్రతి వ్యక్తికీ విలువ ఉన్నది. ఏ వ్యక్తి విలువ దానిదే. దేనిని త్రోసిపుచ్చడానికీ వీలు లేదు. వ్యక్తిత్వ విశేషము లన్నింటినీ గౌరవించడం భారత సంప్రదాయం. ఎక్కువ తక్కువల పరిగణన కిందట తావులేదు. అత్యంత సామాన్య మనుకునే దానిలో కూడా విశేషమున్నది. ఆ విశేష గుణములన్నింటినీ గుర్తించి, ప్రోత్సహించి, చక్కదిద్దవలసిన అవసరం ఉన్నది. ప్రతి వ్యక్తీ తన వ్యక్తి విశిష్ట మార్గము ననుసరించి పోరాడుచే తదనురూప మార్గగామలైన వారి సిద్ధిని, సంపద కూడా వానికి లభిస్తుంటాయి. ప్రారంభ దశలో భిన్నత్వం హెచ్చుగా కనిపించినా, గమ్యం సమీపిస్తున్నకొలదీ క్రమముగా అంతా ఒక్కటేకాక తప్పదు. అంతవరకు భిన్నత్వానికి స్థానం యున్నదనే విషయం పెడచెవినబెట్టరాదు. కనుకనే 'సాధన' అనే యీ చిన్న పత్రిక భావసమన్వయానికి సాధనమై విలసిల్లాలని గోపాలకృష్ణయ్యగారు చెప్పుకొన్నారు. పెద్దపెద్ద వాకలపై ఈ ప్రయాణం ఇతరు లనేకులు కొనసాగిస్తున్నా సంగతి తనకు తెలియకపోలేదు. కాని, అట్టి వారి పొకడలను గమనిస్తూనే, తన చిన్న పడవలో తన ప్రయాణం తాను కొనసాగించే హక్కుకూడా తన కున్నది. ఈ సందర్భంలో ఆయన రచించిన ఈ వాక్చిత్రం గమనించదగినది.

"సాధన" లక్ష్యం

"సమస్తజనులకు నమస్కరిస్తున్నాము. కోవిదులను తెలుసుకుంటాము. ఉత్సాహులకు సహకరిస్తాము. శత్రువులకు తోడ్పడతాము. వాది అజ్ఞానమైతే ఆ దోషం సృష్టికర్తది. నాలో కొత్తదన మేదైనా ఉంటే ప్రజల అభిమానానికి పాత్రుల మవుతాము. దురదృష్టం పైకొన్నప్పుడు ఎంకంగా ఆ స్వప్నం తొంగిచూచినప్పుడు ఒడ్డున వుండే ప్రయాణం సాగించడమే మా పని. మేము విశ్వవిధాన విధిమప్పుడు తోటి ప్రయాణీకులు సహకరిస్తే సంతోషిస్తాము. అయితే మాకు కావలసినవి సముద్ర కెరటాల జెండాలు. మహాసముద్ర సంచారి ఆగద పేసి వుండవచ్చునని, కాలం అనంతర ఉద్యమానికి నేడు పరిపక్వమై ఉన్నదని గాంధి మహాత్ముని వంటి నాయకులు దేశానికి లభించడం గొప్ప అదృష్టమని ఆయన ఉద్బోధ. మానవులను బ్రాహ్మణులనుగ వికసింప చేయడానికి మహోద్యమ మొకటి సాగించాలనేదే ముఖ్యాశయం.

స్వరాజ్య పార్టీ ప్రతిపాదించిన శాసనసభా ప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెసు సంస్థ ఆమోదించడం వల్ల అది నైతిక నిష్ఠా ప్రధానమైన బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించినట్టయిందని గోపాలకృష్ణయ్యగారు వ్యాఖ్యానించారు. దేశంలోని మ్యునిసిపాలిటీలనూ కాంగ్రెసు కైవసమొనర్చుకొని, తద్వారా నిర్మాణ కార్యక్రమ ప్రయోజనాలను సాధించడం కోసం ఒక పథకాన్ని తయారుచేసి గోపాలకృష్ణయ్యగారు గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీకి సమర్పించారు. జాతీయ విద్యావిధానాన్ని దేశమంతటా వ్యాప్తం చెయ్యడంలో ఈ స్థానిక సంస్థలు విశేష పాత్ర వహించాలని వారి ఆశయం. దీన జనాశ్రయములు స్థాపించి దీనజన సేవ చెయ్యడం, శ్రామిక బోర్డులు స్థాపించి దృఢకాయులైన పేదలకు స్వావలంబక వృత్తి నలవరచడం, మద్యపాన నిషేధ ప్రచారం ద్వారా త్రాగుడు వ్యసనానికి దేశంలో తావు లేకుండా చెయ్యడం, మొదలైన అంశము లెన్నో ఈ పథకంలో వారు పొందుపరచారు. స్థానిక సంస్థల నిధులన్నీ ఈ జాతీయ కార్యక్రమానికే అంకితం కావాలనిన్నీ ప్రభుత్వం దీనిని ఆటంకపరిస్తే ప్రతిఘటించాలనిన్నీ ప్రజలు పన్నులు చెల్లించడం మాని కొత్త బోర్డులు సృష్టించి వాటికే పన్నులు చెల్లించాలనేటంతవరకూ గూడా వారి ప్రతిపాదనలు నడిచాయి. జాతీయ విద్యా విధాన స్వరూప స్వభావాలను చిత్రిస్తూ ఒక వ్యాసపరంపరను ప్రచురింప సంకల్పించి గోపాలకృష్ణయ్యగారు వాటిలో మొదటి రెండు వ్యాసములను మాత్రమే సాధన పత్రికలో ప్రకటించగలిగారు. సిమ్మట పత్రికకే ఆగిపోవలసి వచ్చింది. గాంధి మహాత్ముని ఆధ్యక్షత క్రింద జరిగిన బెల్గాం కాంగ్రెసు ఉదంతాన్ని ప్రతిబింబించిన తృప్తి ఒకటి మాత్రం పత్రికకు దక్కింది. విధి అనుల్లంఘనీయము కదా.

(శ్రీ గోపాలకృష్ణయ్యగారి 41వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాయబడినది.)

ఆంధ్రులు గర్వించదగిన వ్యక్తి శ్రీ నూతక్కి రామశేషయ్య

[శ్రీ పిన్నమనేని భూపతిరాయుడు]



ఆంధ్రదవాత అదృష్టం కొద్ది పుట్టిన బహు కొద్దిమంది ప్రముఖులలో శ్రీ నూతక్కి రామశేషయ్యగారొకరు. ఆంధ్రదేశంలో జన్మించి, పెరిగి పెద్దవారై, విజయవాడలో రాజకీయాలకు ఓనామాలు దిద్దుకొని, తదనంతరము మన ప్రక్క రాష్ట్రమైన ఒరిస్సాలోని రాయగడలో స్థిరనివాస మేర్పరుచుకొని, వ్యవసాయాభివృద్ధికీ, పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి గావించి, పేరు ప్రఖ్యాతులను ఆర్జించుకొని, రాజకీయములలో విశేషానుభవం గడించి, ఒరిస్సా ప్రభుత్వములో ఆరోగ్య శాఖా మంత్రి పదవి నలంకరించి, కొంత కాలముగా ఆస్పత్రులుగా వింటూ ఇటీవల నిర్యాణము పొందడం, ఒక్క ఒరిస్సా రాష్ట్రానికే కాదు— అంతకన్నా మిన్నఆంధ్రులకు తీరని కరవు, ప్రత్యేకించి స్వతంత్రపార్టీకి తీరని లోటు.

శ్రీ నూతక్కి రామశేషయ్యగారు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిలువూరు గ్రామములో 1896లో సామాన్య రైతు కుటుంబమందు జన్మించిరి. వీరు ఇరువురు సోదరులు, నలుగురు సోదరీమణులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యను తెనాలిలో పూర్తిగావించి, మద్రాసులో బి.ఎ.బి.ఎల్. ప్యాసయిన అనంతరము గుంటూరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. సాతంత్ర్యానికి పూర్వము ఆ రోజులలో ఉన్నత విద్యను అభ్యసించిన కొద్దిమందిలో ఆయనొకరు. బహుకొద్దికాలము అనంతరము విజయవాడకు తరలి 1926లో న్యాయవాదిగా ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. అప్పుడే తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికై ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యునిగా కూడా పనిచేసి, తన కార్యదక్షతతో ప్రజామన్నన లందుకొన్నారు.

సాహిత్యమన్నా, కవిత యన్నా, శ్రీ రామశేషయ్యగారికి విశేషమైన అభిరుచి వుండేది. అనేకమంది కవులతో, పండితులతో చర్చలతోను, ఆయనకు గాఢమైత్రి వుండేది. ఆయనవక్తలలోకాక్కని. రచయిత. 'సాహితీ సమితి'లో సభ్యులుగా ఉన్నారు. అభ్యుదయ భావాలు గల వ్యక్తి. వర్ణాంతరవివాహాల మీద పద్యాలు వ్రాశారు. "సాహితి" పత్రికలో 'గీతానందుడు' అనే పేరుతో రచనలు చేస్తుండేవారు. అనేక గ్రంథాలు కూడ వ్రాశారు. అనేకమంది తమ గ్రంథములను శ్రీ రామశేషయ్యగారికి అంకితమిచ్చారు. ఆంధ్రదేశంలోని అనేక సాహిత్య సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధము వున్నది. గత సంవత్సరము హైదరాబాదులో జరిగిన అఖిలభారత తెలుగు రచయితల మహాసభకు విచ్చేసి, వాట కార్యకలాపముల యందు ప్రముఖ పాత్ర వహించారు. ఆయన తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అనేకమందికి ఆర్థికంగా తోడ్పడ్డారు జ్యోతిష శాస్త్రంలో, హస్తసాముద్రికంలో ఆయనకు మంచి ప్రవేశ మున్నది.

కీ.శే. వెలగపూడి రామకృష్ణకు దగ్గర బంధువు. స్నేహితులు. ఆయన జయపూర్ ఎస్టేటుకు దివానుగా వుండగా, ఈయన అసిస్టెంటు దివానుగా వుండేవారు. తదుపరి దివానుగా కూడ పనిచేశారు. ఆయన స్వాసించిన పెక్కు పరిశ్రమలతో ఈయనకు సన్నిహిత సంబంధమున్నది. రాయగడలో షుగర్ ఫ్యాక్టరీ, ఫెర్రో మాంగనీసు ఫ్యాక్టరీల స్థాపనలో అవిరళ కృషి గావించి, మానేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనకు పరిశ్రమలన్నా, వ్యవసాయమన్నా విశేషమైన ఆసక్తి కలదు. ఆయన కోరాపుట్ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి విశేష కృషి గావించారు. అక్కడ నేడు ఆధునిక పద్ధతులలో వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్నారంటే అందుకు శ్రీ రామశేషయ్యగారి కృషియే కారణము.

1952 ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నుండి లోక్సభకు ఇండిపెండెంటు అభ్యర్థిగా ఎన్నికైనారు, లోక్సభలో ఆంధ్రులకు సంబంధించిన సమస్యలను ప్రతిభింబచేస్తూ వుండేవారు. 1967 ఎన్నికలలో కోరాపుట్ జిల్లా జయపూర్ నియోజకవర్గం నుండి ఒరిస్సా శాసనసభకు స్వతంత్రపార్టీ అభ్యర్థిగా ఎన్నుకొబడి, తదుపరి సంకీర్ణ— జనకాంగ్రెస్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖా మంత్రిగా నియమితులయ్యారు. అక్కడున్న ఆంధ్రప్రజలే గాకుండా ఒరిస్సా ప్రజల ప్రేమాభిమానాలను పొందారు. కుటుంబ నియంత్రణ పథకములో ఒరిస్సా రాష్ట్రములో గొప్ప పురోభివృద్ధి సాధించారు. ఆంధ్ర— ఒరిస్సా ప్రజల సామరస్యానికి తోడ్పడుతూ వచ్చారు.

తెనాలిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కిసాన్ సమ్మేళన మహాసభలకు విచ్చేసి రైతులను చైతన్యవంతులను గావించారు. ఆయన ఆంధ్ర పర్యటనలో అనేకవర్గాల్ని కలుసుకొన్నారు. యువజన, విద్యార్థులు ముందుకు వచ్చి సాంఘిక కార్యకలాపములలో ప్రముఖపాత్ర వహించి, దేశాభ్యున్నతికి కృషి చేయాలని ఆయన హితవు చెప్పేవారు.

ఆయన మనస్సు నిర్మలమైనది. విశాల భావాలుగల వ్యక్తి. అత్యంత ఆకర్షణీయమైన శక్తి కలదు. పలోక్తులతో, సరసముగా సంభాషించేవారు. పరిపాలనా దక్షులు. స్నేహపాత్రులు. సహనశీలురు. నిజమైన పెద్దమనిషి. రాజకీయరంగంలో ఇలాంటి వ్యక్తులు చాల తక్కువ. ఆయనకు ఇరువురు కుమార్తెలు, ఇరువురు కుమారులు కలరు. అణుశక్తి సంస్థలో పరిశోధనలకు గాను భారత ప్రభుత్వము "పద్మశ్రీ" బిరుదుతో చిన్న వయస్సులోనే సత్కరించిన శ్రీ నూతక్కి భానుప్రసాద్ ఈయన రెండవ కుమారుడు. ఆయనమరణముఆంధ్రప్రజలకుదిగ్భ్రాంతి కలుగచేసింది. ఆయనమృతితో ఒరిస్సారాష్ట్రమే గాకుండా, ఆంధ్ర జాతి ఒక సంఘ సంస్కర్తను, ఒక సాహిత్య ప్రియునిని, ఒక ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. దుఃఖసాగరములో వున్న వారి కుటుంబానికి సానుభూతి. ఆయన ఆశయాలను ఆదర్శాలుగా తీసుకొనియువజనులు, విద్యార్థులు తమ బుద్ధి శక్తులు దేశాభివృద్ధికి వ్యవసాయక, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధిని సాధించి దేశాభ్యున్నతికి తోడ్పడుదురుగాక!

ఆధునిక కవిత

[5వ పేజీ తరువాయి]

ఎంత అభ్యుదయ కవితా వ్యాసంగానికి అలవాటు పడ్డవారి కయినా సంస్కృత వాసన అంతో, యింతో ఉండక తప్పదు. ఆనాసన సహితంగానే సంస్కృత శబ్దాలశాస్త్రంగా కవిత సాగించే వారు కనిపిస్తారు. ఆ శబ్దానికి ఆ సందర్భంలో ఉత్తమస్థానం ఉన్నదో, లేదో దానిలో నర్థం వారాహించెది ఉన్నదో, లేదో వారికే తెలియక పోయినా(తెలియనివి కొల్లల్లు) ప్రయోగించడం మానరు.

అందుచేత సంస్కృత ప్రసక్తి లేకుండా తెలుగులో కవిత యుండవలెనని నిషేధ ఆంక్ష అప్పు తెలుగు కవిత కిది తప్పనిసరి ఆవశ్యకం లకు నివేదించడం పునరుక్తి దోషం జన్మమే అవుతుంది.

సరే, అటు సంస్కృతాన్ని అభ్యసించి వేయకపోయినా యిటు తెలుగు కావ్యాలనయినా చదువుతున్నారా — అంటే అదీ లేదే:

కనీసం — కవిత్రయం అనుగ్రహించిన మహాభారతమయినా చదివిన వారెంత రినాటి రచయితలలో మహాభారతం పరిగ్రహింగ ఆవసరంలేదు — కనీసం ఆదిసంబంధమయినా పద్యము నాటి చేసిన వారికి నాటు శ్రీనాథుని స్తలపురాణాలు కాని, పోతనగారి భాగవతంలో ప్రీలు కీర్తనం చేసే రుక్మిణీ కళ్యాణాది ఘట్టాలయినా చదివిన వారెందరు?

పండితులకే విద్విష్టమయిన నైషధం, ఆముక్తమాల్యద విప్పకపోయినా శిరీష కుసుమ పేశలంగా కృతినందించిన ఎలకూచి వారి పెద్దనాదులనా ? వాచిన దెందరు? రామరాజ భూషణుని సంగీత సాహితీ సరసిలో స్నానమాడిన వారెందరు? వేమ నారావారి విజయుని విలాస శోభలో శబ్ద చమత్కారం కనీసం విన్నవారెందరు ?

జాతికి జీవగర్రలయిన ఈ ప్రబంధాలను గురించి కూడా ఎరగకుండా, రాజుల కథలనా — రాణుల భాగాలనా వర్ణించారు. ప్రాచీనులు— అనిఉపడినా పుంత్రులకూ పసితారలకూ కృతులను నైవేద్యం చేసి తృప్తి దేనిని పినవాలి? వారి కృతులకు ఆయుర్దాయం ఎంత ఉంటుందవాలి.

కావ్యావిర్భావతికి బాహ్యయం శ్రీ— మహా శాఖీ— కారయుంత్రి అనే దశలు మహాద్వయ్యాయుని చెప్పిన ప్రాచీనాలంకారికుడికి నాటి తెలియక పదంచి దశను పిడివి భాష : బట గానే భాషాంలంలో బిగించి చదివిస్తే వాటికి శాశ్వతత్వం వస్తుందా? ఆ రచనలు సహృదయ హృదయాహ్లాదం కలిగించగలవా:

ఈనాడు కవితా క్షేత్రంలో విహరించే వారు ఈ విషయాల్ని అనుశీలించుకోగలిగితే తెలుగు కవిత వారికొంతవారికి చిట్టకట్ట కలుగుతుంది.

లేదా— ఆ అనుశీలనావసరాన్ని ఆధునికులు భావించిన— తెలుగు కవితా సరస్వతి కంఠకానావా, నావారులమధ్వంసం చేసిన అపఖ్యాతికి ఈ యుగపురుషం ఒడిపట్టక తప్పదు.

అటువంటి స్థితికి అవకాశం కలిగించక వద్దని ఆధునిక కవిత్వ రచనా ప్రియులకు మనవి.

స్వీకారం

శ్రీ సత్యసాయి భగవల్లీలామృతాలు

(ప్రకాశకులు ప్రణేత: ఉప్పాడ రాజారావు, మహాల్యము తెంధున్నర రూపాయలు ప్రతులకు: మహాసే జరు సనాతన సారథి, ప్రశాంతి నిలయము: (పట్నూ) బుక్కపట్నము, అనంతపురం జిల్లా.

తారాబలం-చంద్రబలం

15—6—69 మొదలు 21—6—69 వరకు

గ్రహస్థితి

మేషంలో శని- శుక్రులు, వృషభంలో బుధుడు, మిథునంలో రవి, కన్యలో గురు, కేతువులు, వృశ్చికంలో ఏక్రకుజుడు, మీనంలో రాహువు, మిథున- కటక- సింహాలలో చంద్రుడు.

మేషం

(అశ్వని, భరణి, కృత్తిక 1 పా)

ఈ వారంలో రవి- బుధు- శుక్ర- కేతువులు అనుకూలురు. ఇంట సంతానపర్గం ఆరోగ్యం బాగుండక పోయినా మీ కార్యక్రమాలలో గతం కంటె కొంత చురుకుతనం కనిపిస్తుంది. సాహసంతో చేసే పనులు పూర్తి అవుతాయి. శత్రు వర్గం మీ తేజస్సుకు ఫలాయనం చిత్తగిస్తుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనివారి పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.పెలుకుబడి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విద్యా వైజ్ఞానిక గోష్ఠులతో కాలం గడుపుతారు. 15, 16, 17 తేదీలు మిక్కిలి అనుకూలం.

వృషభం

(కృత్తిక2,3,4పా- రోహిణి, మృగశిర1,2పా)

గురు- శుక్ర- రాహువులు అనుకూలురు. వారారంభంలో కుటుంబ ఆర్థిక తొందరలు, చికాకు కలిగిస్తాయి. అజీర్ణ సంబంధమయిన అనారోగ్య బాధలకు గురికావచ్చు. వారంమధ్య నుండిక్రమంగా మీ పరిస్థితులుఅనుకూలంగా మారతాయి. సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. ఉత్సాహంతో కార్యసాధన చేస్తారు. విద్యావ్యాసంగం, బంధుమిత్రులతో గోష్ఠి జరుపుతారు. ప్రయత్నాలు ఫలించి- విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలోనివారికి ఆర్థికంగా మేలు, గౌరవం లభిస్తాయి. ప్రయాణాలు చేయవచ్చు. 18, 19 తేదీలు అనుకూలం.

మిథునం

(మృగశిర3,4పా- ఆర్ద్ర,పునర్వసు1,2,3పా)

శని- శుక్ర- కుజులు అనుకూలురు. వారారంభంలో శరీరారోగ్య పరిస్థితులుబాగుండవు. వ్యవహారాల వత్తిడి వుండవచ్చు. పట్టుదలలకు లోనై ఉద్రేకంతో రెచ్చిపోయి ఇతరులను దూషించేవీలున్నది. ఇందువల్ల రాబోయేహానినిఊహించి వసనంగా వుండండి. ఆర్థికంగా బాధవుండక పోయినా ఋణాలు చేసే వీలున్నది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలోనివారి పరిస్థితి క్లిష్టంగా వున్నావివ్వాదాయం. వారం మధ్య నుండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ధైర్యసాహసాలు ప్రశంసాపాత్రం అవుతాయి. కార్యసిద్ధి, జయం చేకూరుతాయి. 20, 21 మిక్కిలి అనుకూలం.

కర్కాటకం

(పునర్వసు4, పుష్యమి, ఆశ్రేష)

బుధ- కేతువులు అనుకూలురు. గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు తగ్గి వుండడం మంచిది. లేనిచో తలకు బొప్పికట్టే స్థితి తప్పదు. మీ పుత్సాహ శక్తి, వితండవాదం ఇప్పుడు పనిచేయవు. రాజకీయ వ్యవహారాలలో వుండేవారు మునిగి, తేలకుండా వుండే పరిస్థితులు సిద్ధమవుతాయి.అంతశ్శత్రుపోషణం, మనోభీతి ఏర్పడతాయి. త్రిప్పట- శ్రమ ఉద్యోగాలలో హెచ్చుగా వుంటుంది. స్వల్ప ప్రయాణాలు, ధన వ్యయం చెప్ప సవసరం లేదు. వారం మధ్య కొంత శాంతి ఏర్పడుతుంది. మనోనిగ్రహం దైవధ్యానం చేసేవారికి, పరోపకార పరాయణులకు, పాపభీతిగలవారికి గ్రహబలం తగ్గినా మానసిక నైర్మల్యం ఏర్పడకపోవచ్చు. 18, 19 తేదీలు కొంచెమంచివి.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

రవి- బుధ- శుక్ర- గురులు అనుకూలురు. వారం ప్రారంభంలో ఉష్ణ ప్రకోపం వల్ల— చర్మ వ్యాధులు మొదలైన వాటి బాధ పడినా రాజకీయ- వ్యవహారంగాలలో క్రమంగా అనుకూల పరిస్థితు లేర్పడతాయి. మీ పరాక్రమం పదిమందిలో ప్రశంసా పాత్రమవుతుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి పొందుతాయి. తలచిన పనులు శీఘ్రంగా పూర్తవుతాయి. ఋణాలు కొన్ని తీర్చి ఒడ్డున పడగల అవకాశాలున్నాయి. ప్రయాణాలు కలిసిస్తాయి. వృత్తి వ్యాపార రంగాలలోనివారికి ఆర్థికస్థితిమెరుగుపడుతుంది. రానున్న నెల రోజులలోపుగ జాతకాలలో యోగకారక దశలు నడిచే ఉద్యోగులకు ధన యోగం, పై పదవులు లభిస్తాయి. 15, 16, 17 తేదీలు మిక్కిలి అనుకూలం.

కన్య

(ఉత్తర2,3,4పా,హస్త,చిత్త1,2పా)

రవి- కుజులు అనుకూలురు. రోజులు మంచివికానప్పుడు దైవ్యసం తప్ప వేరే ఉపాయ ప్రయత్నం ఫలించదు. వృత్తి, ఉద్యోగ రంగాలలోని వారికి విపరీతశ్రమ- లేనిపోని బాధ్యతలు, అధికారుల మందలింపులు, స్థాన చలన సూచనలు వుంటున్నాయి.ఓర్పుగా— నేర్పుగా వ్యవహరించడం మంచిది. ప్రత్యక్షమయిన ఇబ్బందులు రాకుండా మెలగవచ్చు. రాజకీయ వాదులు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనవలసిన స్థితిలేగాక రాగల నెలలోపుగ తమ పదవులను పరిత్యజించవలసిన రోజును కూడా చూడవలసిరావచ్చు. వ్యాపార రంగంలో వారికి వారం మధ్య పరిస్థితులు కొంతమెరుగుపడవచ్చు. ఎక్కువ పెట్టుబడులు పెట్టదగ్గ కాలం కాదు. వారాంతంలో ప్రయాణాలుమానినధన వ్యయం. 18, 19 తేదీలు కొంత అనుకూలం.

తుల

(చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

బుధ — రాహువులు అనుకూలురు. ఉద్యోగ వృత్తులను గుర్తించి తీవ్రాలోచనలు సాగిస్తారు. కొంతమంది ఆ ప్రయత్నంతో సఫలీకృతులవుతారు. ఆదాయం - పెద్దా కూడా లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. పట్టుదలలో కృషి సాగించేవారికి క్రమంగా అనుకూలమార్గ ఏర్పడుతుంది. వ్యాపార రంగంలోనివారికి ఆర్థికంగా ప్రోత్సాహం ఉంటుంది. వ్యవహారాలు విజయవంతములవుతాయి. 21, 22 మిక్కిలి అనుకూలం.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

గురు- శనులు అనుకూలురు. వీరు పట్టుదల సాహసం గలవారు. కాలం లొంగకపోతుందా? అని ఉపేక్షించిన వ్యవహారాలురాబకుంటాయి. పాపం వ్యాపిస్తాయి. మంటలు లేస్తాయి. రాజకీయ రంగములోని వారి పదవులకు రానున్న నెలరోజులు అంతిమాధ్యాయానికి చెందివుంటాయి. ఉద్యోగులకు పై అధికారుల మందలింపు తాఖీదులు, వృత్తిలోవిపరీత శ్రమ, శత్రుతాపాలు ఎదురవతాయి. వ్యవహారాలు వ్యతిరేక సంతాలలో వుండి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడతాయి. శరీర ఆరోగ్యం చెడటంవల్ల కొందరు వైద్యశాలలకు పోవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వారాంతంలో సాధారణ శాంతి లభించవచ్చు. 20, 21 తేదీలు కొంతమేలు.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా)

బుధ,శుక్రులు అనుకూలురు. ఇంట కళత్ర ఆరోగ్యం బాగుండదు. తీరని కోరికలచే మనోవ్యాకులత ఏర్పడవచ్చు. వృత్తిలో నూతన ప్రయత్నాలు చేస్తారు. పెద్దభారం పైన బడే అవకాశాలున్నాయి. ఆ కర్తవ్యం జరుగుతుంది. వారం మధ్య ఏపని చెయ్యాలన్నా తోచదు. ఉద్యోగాలలో శ్రమ, త్రిప్పట వుంటాయి. అకాల, అమిత ఆహార విహారాలవల్ల ఆరోగ్యం చెడవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చు. విశ్రాంతి లేని కార్యక్రమాలతో మునిగి తేలవచ్చు. మనోనిగ్రహం, దైవధ్యానం మంచిది.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

రవి, గురు, కుజ, శుక్ర, రాహువులు అనుకూలురు. గాలివీచినప్పుడే జెండా ఎగరవేయాలి. కాలం అనుకూలించినప్పుడే పురోగమించి విజయాలు సాధించాలి. మీరు తలచి సాధించలేని దేమీ లేదు. శత్రువులు మీ విక్రమ సాహసాలకు విరావి లౌతారు. వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఈనాటి నుండి నెలలోపుగా మీకీర్తి చంద్రికలు దశదిశల వ్యాపిస్తాయి. తమ జాతకాలలో యోగకారక దశలు నడచే ఉద్యోగస్తులకు పై అధికారంతోకూడిన అదృష్టం లభిస్తుంది. తమ మాటకు తిరుగుండని నిర్ధంగా సంచరిస్తారు. వ్యాపారస్తులు అధిక లాభాలార్జిస్తారు. వారాంతంలో ప్రయాణాలు అధికశ్రమ. 15, 16,17 తేదీలు కొంత అనుకూలం.

కుంభం

(ధనిష్ఠ 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా.)

కుజ, శుక్ర, శనులు అనుకూలురు. తీవ్రాలోచనలు మనోవేదనా హేతువులు కావచ్చు. కళత్రారోగ్యం బాగుండదు. నూతన వృత్తి ప్రయత్నాలు సాగించి కొందరు సఫలీకృతులౌతారు. వారం మధ్యనుండి వృత్తి, వ్యాపార రంగాలలోని వారికి కొంత ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కార్యసాధన కలుగుతాయి. ఎక్కడకు వెళ్ళినా గౌరవ దరాలు లభిస్తాయి. మీ మాటకు విలువ పుట్టుంది. మిత్రులకు సహాయపడతారు. 18, 19 తేదీలు మిక్కిలి అనుకూలం.

మీనం

(పూర్వాభాద్ర, 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు- శుక్రులు అనుకూలురు. ఇంట అనారోగ్యాలు, ఋణబాధ, కలహాలు తలెత్తవచ్చు. వ్యవహారాలు గడ్డుగా వుంటాయి. సుఖ సౌఖ్యాలకై తాపత్రయం పెరుగుతుంది. కాని అవి లభించవు. స్థిరాస్థి లావాదేవీలు మనస్సును పీడిస్తాయి. వారంమధ్యనుండి— వృత్తి, వ్యాపారాలవారికి తగిన ప్రోత్సాహం కలుగుతుంది. స్వల్ప లాభం, చేకూరుతుంది. దైవబలం, వాగ్బలం, మిమ్మల్ని కాపాడుతుంటాయి. గౌరవలోపం రాకుండా ఏది విధింగా కాలం గడుస్తుంది. 20,21 తేదీలు మంచివి.

రోజా

ROJA

సువాసన వక్కపొడి, పుగాకు

తయారు చేసినవారు:

ఎస్. వి. కే. ఎం. అండ్ సన్స్, దిండిగల్

(తమిళనాడు)

బెంగాల్ కెమికల్ వారి

అశ్వన్

(అశ్వగంధ సంజీవనౌషధం)



ఆయుర్వేద ప్రక్రియ ఆధారంగా, పటువైన పోషక ఔషధ ద్రవ్యాలతో బలపరచ బడిన టానిక్. ఆరోగ్యదాయి యైన అశ్వన్ బలహీనతను, పోయిన పత్తువ తిరిగి పొందేందుకు మేలైనది ఇది నరాలకు చురుకుదనం ఇచ్చి, కండర శక్తిని పెంపొందిస్తుంది.

ఇది ఆటగాళ్ళకు, మెదడుతో పనిచేసే వారికి, విద్యార్థులకు తప్పక కావలసినది.

బెంగాల్ కెమికల్

కలకత్తా ★ బొంబాయి ★ కాన్పూర్

వ్యవసాయమునకు, పరిశ్రమలకు

టెక్స్మొ

మోటారు మరియు పంపులు మానోబ్లాక్ సెట్లు



TEXMO

టెక్స్మొ ఇండస్ట్రీస్

మెట్టు పాలయం రోడ్ ఆర్. ఎస్. పురం. కోయంబత్తూరు-2.

బ్రాంచీలు: మద్రాసు, మధురై, సేలం, తిరుచ్చి & బెంగుళూరు. పార్కు రోడ్, విజయవాడ 4-3-129, హిల్ రోడ్, సికింద్రాబాద్-3.

Nalini TI-101-T8


'ఆదర్శ కుటుంబం' లో అక్కినేని నాగేశ్వరరావు, జమున

ఆదర్శ కుటుంబం

ఇప్పుడంటే కాలమూ, పరిస్థితులలా మారి పోయి వేరింటి కాపురాలు పెట్టి ఎవరికి వారై పోయారు కాని, నిన్న — మొన్నటిదాకా మన వాళ్ళందరివీ సమిష్టి కుటుంబాలే.

అందరూ కలిసి ఉండడంలో ఒక హాయి ఉన్నది. ఒక ఆనందం వున్నది. ఒక గౌరవం వున్నది. ఒక ఆశయమూ వున్నది. అయితే అందరూ నిష్కల్మష హృదయులై, స్వార్థాన్ని విడనాడి ఒకరి నొకరు అర్థంచేసుకుని ఒద్దికతో మెలగినప్పుడే ఈ ఉమ్మడి కుటుంబాలు స్వర్గధామాలు అవుతాయి. లేదా ఈ కుటుంబ జీవితాలు నరకంకంటె హీనంగా తయారవుతాయి.

ఒక కుటుంబం అలాంటి స్థితికి దిగజారినప్పుడు ఆ కుటుంబంలోని ఒక ఆదర్శ యువకుడు ఒక ఆదర్శ యువతి తమ తెలివి తేటలవల్ల నిస్వార్థ సేవాపరాయణత్వంవల్ల ముక్క చెక్కలుగా విడిపోయినవారందరినీ— మరల కలిపి, 'మనుషులు కలిసి వున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, మనసులు కలిసి ఉండాలి' అన్న సత్యాన్ని వారు అనుభవ పూర్వకంగా గ్రహించేటట్లు చేసి, ఆ కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబంగా తీర్చి దిద్దుతారు.

ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ క్రింద ఎ. వి. సుబ్బారావు నిర్మించిన 'ఆదర్శ కుటుంబం' చిత్రానికి ఇదే ఇతి వృత్తం.

ఈ చిత్రంలో ప్రసాద్‌గా, నలభై ఆయిదేండ్ల యువకుడు అక్కినేని నాగేశ్వరరావు యువకులను మించిన హుషారుతో, చలాకీతనంతో ప్రతిభావంతంగా నటించాడు. ప్రాగుబోతుగా ఆయన నటన 'దేవదాసు' చిత్రాన్ని జ్ఞప్తికి తెస్తుంది. సరోజగా జయలలిత సమర్థనీయంగా నటించింది. పెద్ద కొడుకుగా గుమ్మడి పెద్ద కోడలుగా అంజలీదేవి ప్రశంసనీయంగా నటించారు. కొన్ని పట్టులలో వీరిద్దరూ హృదయాలను ద్రవింప జేసి కంట తడిపెట్టిస్తుంది. రెండవ కొడుకు ప్రెసిడెంట్ ప్రకాశంగా నాగభూషణం తన సహజ వ్యంగ్య ధోరణితో చాలా నేర్పుగా నటించి ప్రేక్షకులను ఆకర్షిస్తాడు. రే చీకటి జబ్బు ఉన్న అల్లుడుగా పద్మనాభం తమాషాగా నటించాడు. అతని సరసన నూతన నటి అనిత, చక్కగా నటించింది. 'ఉయ్యాలజంపాల' కోడలుగా ఎస్. వరలక్ష్మి, వస్తాదు భార్యగా గీతాంజలి, వస్తాదుగా భీమరాజు, తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. వృద్ధ రైతుగా నాగయ్య, అతని భార్యగ హేమలత, హుందాగా పాత్రోచితంగా నటించారు. విజయలలిత నాట్యం బాగున్నది. బాలసరస్వతి వేషం చిన్నది అయినా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. సూర్యకాంతం, రమణారెడ్డి అతిథి నటులుగా పాల్గొన్నారు.

సినిమాటోగ్రఫీ కొంత 'ఔట్'గా ఉన్నట్లు కనిపించినా లక్ష్యం, లక్ష్మీం లేని ఈ చిత్రం 'హిట్'గా ఉన్నది. సాధారణంగా సమిష్టి కుటుంబాలలో వ్యక్తుల మనస్తత్వాలను, నిత్యం జరిగే సంఘటనలను వాస్తవికంగా కళ్ళకు కట్టినట్లు రూపొందించాడు దర్శకుడు కె. ప్రత్యగాత్మ. చిత్రం చూస్తున్నంత సేపూ చాలా హాయిగా ఫీల్ అవుతాము.

సినీరంగంలో నటుడుగా పాతికేండ్ల జీవితం గడిపి, నిత్యోత్సాహంతో పరిణతిచెందిన ప్రతి పాత్రనూ సజీవం చేస్తున్న అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ చిత్రంగా ఈ చిత్రం వెలువడడం సముచితంగాను, సమయోచితంగాను ఉన్నది.

చిత్రాన్ని విడుదల చేసిన వారు నవయుగ ఫిలింస్ వారు. విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్‌లో ప్రదర్శింపబడుతున్నది.

—రెంటాల

దిగ్రేట్ డైమండ్ రాబరీ

ఇటీవలి కాలంలో మంచి ఇటాలియన్ చిత్రాలు అనేకంగా వస్తున్నాయి. టెక్నిక్ పరంగా 'టెక్నిక్‌లోనేమి,— ఇవి హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసికట్టు కావు. అనడంలో సందేహం లేదు — ఇటాలియన్—స్పానిష్ సంయుక్త నిర్మాణంలో తయారైన ఒక మంచి చిత్రం 'ది గ్రేట్ డైమండ్ రాబరీ'—

బ్యాంకులో ఉన్న అమూల్యమైన వజ్రాలు అపహరించాలని బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ బెర్నార్డ్‌కి దుర్బుద్ధి పుట్టింది. లాంగ్ అనే ప్రసిద్ధ నటుడికి అక్రమ పనులు ఇస్తానని ఆశపెట్టి అతన్ని ఈ కార్యసాధనకై వినియోగించాడు.

వజ్రాలు ఒవెన్ అనే అధికారి అధీనంలో ఉన్నాయి. ఒక పెద్ద పథకం వేసి ఒవెన్‌ను అపస్మారక స్థితిలో హోటల్‌లో ఉంచి ఎత్తుకుపోయారు. లాంగ్ అచ్చంగా ఒవెన్ వేషం వేసుకుని అతని స్థానం ఆక్రమించాడు. అతనిలా నటించాడు. ఎవరూ అతన్ని గుర్తించలేదు. వజ్రాలు అపహరించబడినాయి. వజ్రాలు కనిపించకపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు ఒవెన్‌ను అనుమానించారు. లాంగ్, ఒవెన్‌లా నటించవలసి వచ్చింది. అయితే ఈ నటనవలన అతను చిక్కుల్లో పడ్డాడు. వజ్రాల అపహరణకు సంబంధించిన వివరాలు తెలుసుకోగోరి ఈ దోపిడీలో ఒక్కరు ఒవెన్‌కోసం, బ్యాంక్ ప్రెసిడెంట్ వాన్‌డెర్‌లా, ఏవ్ సెక్యూరిటీ ఆఫీసర్ బెర్నార్డ్ మాత్రమే అని తేలిపోయింది. ఈ దొంగలు పెద్ద మనుష్యులుగా చెలామణి అవుతూ దొంగలే. దోపిడీలు సాగిస్తున్న ఈ 'ముఠాను పట్టుకోవడంలో లాంగ్ తనకు ప్రమాదం సంభవించినా లెక్క చెయ్యక చివరకు కృతకృత్యుడైనాడు.

ఈ చిత్రంలో రిచర్డ్ హారిసన్, ఉడాల్ఫ్ సెలి, మార్గరెట్‌లీ ప్రధాన పాత్రలు ధరించారు. సాంకేతికంగా చిత్రం చాలా గొప్పగా ఉన్నది. గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నా సన్నివేశాలకు తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. నటీనటుల ప్రతిభ. చిత్రం చూస్తున్నంత సేపూ ప్రేక్షకులలో ఉత్కంఠ కలిగిస్తూ ఉంటుంది. అయితే, చిత్రాన్ని జాగ్రత్తగా చూడకపోతే కొంతతికమక పడవలసి ఉన్నది.


'మాయకు అగ్గ కోసులు'లో రాజనాలరేష, విజయనిర్మల, భీం

రూపవాణి


'హసీనా మాన్ జాయేగీ' లో బబిత, శశికపూర్

హసీనా మాన్ జాయేగీ

ఇద్దరు వ్యక్తులు అచ్చంగా ఒకపోలికలతో ఉన్నప్పుడు ఎప్పుడిక్కులైనా సంభవిస్తాయి. ఎన్నితమాషాలైనా జరుగుతాయి.

కమల్, రాకేష్ విషయంలో అక్షరాలా అదేజరిగింది. ఇద్దరి రూపురేఖలూ ఒక్కటే కానిరూపాలు ఒకటైనా గుణాలువేరు. కమల్ మంచివాడు రాకేష్ చెడ్డవాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న ఒక అందమైన అమ్మాయి అర్చనపై కన్నువేశాడు. రాకేష్. ఆ అమ్మాయి కమల్‌నుచూచి రాకేష్ అనుకుని అతనికి బుద్ధిచెప్పింది. తరవాత నిజంతెలుసుకుని కమల్‌కు క్షమాపణ చెప్పుకున్నది. కమల్ గుణగణాలు అర్చనను ఆకర్షించాయి. ఇద్దరికీ స్నేహం కలిసింది. క్రమేణా ప్రేమగా మారింది. తుదకు పెళ్ళి చేసుకోడానికి నిశ్చయించుకున్నారు.

అయితే, రాకేష్ ఆ వివాహాన్ని చెడగొట్టి అర్చనను తనదాన్నిగా చేసుకోవాలని ఎన్నో ఎత్తులు వేశాడు కాని ఫలించలేదు. కమల్‌తో అర్చన వివాహం జరిగిపోయింది. వారు ఆనందంగా ఉన్నారు.

ఇంతలో చైనాతో యుద్ధం వచ్చింది. మాతృభూమి రక్షణకోసం కమల్ సైన్యంతో చేరి రణరంగంలోకి ఉరికాడు. రాకేష్ కూడా యుద్ధభూమికి వెళ్ళాడు. అయితే అతని ఉద్దేశ్యం వేరు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కమల్‌ను చంపాలని, కమల్ వేషంతో తిరిగివచ్చి అర్చనతో సుఖించాలని అతని దురాలోచన.

యుద్ధభూమిలో కమల్‌కూ, రాకేష్‌కూ బాహాబాహి పోరాటం జరిగింది. ఒకరినొకరు చంపుకోడానికి ప్రయత్నించారు.

ఇద్దరిలో ఒకరు చనిపోయారు. రెండవ వాడు ఇంటికి తిరిగివచ్చి అర్చన భర్తగా ఉన్నాడు.

అయితే, యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చింది కమల్ ఏనా లేక రాకేషా? అర్చనకు కూడా ఈ అనుమానంవస్తే పర్యవసానం ఏమవుతుంది? పాత్రలతోపాటు ప్రేక్షకులకు కూడా ఇదొక పెద్ద సస్పెన్స్. చిత్రం పతాక సన్నివేశాలు చూస్తే కాని పర్యవసానం ఏమవుతుందో తెలియదు.

మంగళరాం ఫిలింస్‌వారి ఈ ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రంలో శశికపూర్ కమల్‌గా, రాకేష్‌గా ద్విపాత్రాభినయంచేశాడు. విభిన్న మనస్తత్వాలు గల ఈ పాత్రలను అతను సమర్థనీయంగా పోషించాడు.

అర్చనగా అందాలతార బబిత వలువరకాల అలంకారాలలో ప్రేక్షకులను మురిపిస్తూ నటించింది.

వాచ్‌మన్ కుమార్తెగా అమితా, ఆమెను ప్రేమించిన జానీవాకర్ పుష్కలంగా హాస్యాన్ని అందించి కడుపుబ్బ నవ్విస్తారు.

రాకేష్ పాత్రలో శశికపూర్ అసభ్యకరాల ఆడవేషాలువేసి ప్రేక్షకులను ఆకర్షిస్తాడు.

ఈ చిత్రంలో ప్రధానంగా ప్రశంసించ దగిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటిది కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీతం చెప్పుకు తగినంత ఇంపుగా ఉండి, ఉల్లాసం, హుషారు కలిగించే సంగీతం చిత్రాని కొక హైలైట్. 'ఏటీబార్ జానేయా, 'బేఖుదీమేసనం,' 'నకేదీసాతమిల్కే'— అనేపాటలు వాటికి సమకూర్చిన సంగీతబాణీలు ఎంతో మనోహరంగా ఉండి పదేపదేవినా అనిపిస్తాయి. రెండవది ఎస్. సత్యన్ ఫోటోగ్రఫీ చాలా ఆకర్షణీయంగా ఉన్నది. ముఖ్యంగా కొన్ని క్లైమాక్స్ దృశ్యాలలో చాయాగ్రహణం నేత్రపర్వం చేస్తుంది. నటీనటులంతా చలాకీగ నటించడంవల్ల, డైరెక్టర్ ప్రకాశ్ మెహ్రా నేర్పు, ప్రతిభలవల్ల చిత్రం ఎక్కడా విసుగుపుట్టించక హాయిగా చూడాలనిపిస్తుంది.

పాటలు మహమ్మద్ రఫీ, లతామంగేష్కర్, మన్నాడే, ఆశాభోస్లేలు పాడారు.

ఇందు భూషణ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఈ చిత్రం శ్రీ దుర్గాఫిలింస్‌ద్వారా విడుదల అయి విజయవాడ శేషమహల్‌లో ప్రదర్శింప బడుతున్నది.

దేవానంద్‌చే గుజరాత్‌లో ఫిలిం స్టూడియో ఏర్పాటు

ప్రఖ్యాత హిందీనటుడు, నిర్మాత దేవానంద్ గుజరాత్‌లో ఒకసమగ్రమైన ఫిలిం స్టూడియో ఏర్పాటుచేయనున్నారు. బహుశః సముద్రతీరమందలి నార్‌గోల్ వద్ద దీనిని ఏర్పాటుచేయవచ్చు.

గుజరాత్‌లోని బుల్సార్‌జిల్లాలో బొంబాయి—సమీపంలో ఉన్న ప్రదేశంఇది.

ఈ సందర్భంలో దేవానంద్ గుజరాత్ పరిశ్రమలమంత్రి శ్రీ జస్వంత్‌మెహతాను ఇటీవల కలుసుకొని చర్చలుజరిపారు. ఈ ప్రాంతం ఫిలింస్టూడియోకు అన్నివిధాల అనువుగా ఉంటుందని, దేవానంద్ చెప్పారు.

అయితే ఇందుకు ప్రభుత్వం ఎంతవరకు సహాయంచేయగలదో ఇంకాతేలలేదు. దేవానంద్, అతని సోదరుడు దర్శక నిర్మాత అయిన విజయానంద్ ఈ ప్రదేశాన్ని పరిశీలించి వచ్చారు.

మన్‌కామీత్

అజంతా ఆర్ట్స్‌వారు సోమదత్తు సిన్హా, వినోద్‌ఖన్నా, సంధ్యారాణి, అరుణా సచ్‌దేవ్, అన్వర్ హుస్సేన్, మనోరమ, జీవన్, షమ్మీ నానాపల్సికర్, మధుమతి, ముక్రి, మాస్టర్ పప్పూ, రాజేంద్రనాథ్, జానకీదాస్, అతిథి నటుడుగా మెహమూద్, ముఖ్యులుగా వారిత అదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్‌హిందీచిత్రం 'మన్‌కామీత్' త్వరలోనే ఆంధ్రలో రీగల్‌ఫిలింస్ వారి ద్వారా విడుదలకానుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు రాజేంద్రకిషన్, సంగీతం: రవి, సమకూర్చారు.

'ముహూర్తబలం' లో అల్లు రామలింగయ్య

మహల్

ఆశాపరేక్, దేవానంద్, అభిభట్టాచార్య ప్రతిమాదేవి, డేవిడ్, సుందర్ సప్రూ, అజ్రా, సఫిల్ ముఖ్యులుగారితో రూప్‌కళా పిక్చర్స్ వారు శంకర్ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం 'మహల్' ఈ నెలలోనే ఆంధ్రలో శ్రీ వెంకటరమణా పిక్చర్స్‌వారి ద్వారా విడుదలకాబోతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కె. ఏ. నారాయణ్, మాటలు రాజేంద్రనాథ్, పాటలు ఆనంద్ బక్షి వ్రాయగా కల్యాణ్‌జీ, ఆనంద్‌జీలు సంగీతం సమకూర్చారు.

వాసనా

అనురాధా ఆర్ట్స్‌వారు పద్మిని, రాజకుమార్ కుముద్, చాంద్, మెహముద్‌ఖాన్, హెలెన్, డేవిడ్ ముఖ్యులుగావారితో టి. ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం 'వాసనా' ఈ నెలలోనే ఆంధ్రలో విజయసారథి ఫిలింస్‌వారి ద్వారా విడుదల కానుంది. ఈచిత్రానికి కథ సుల్తాన్ సంద మాటలు ఇంద్రరాజ్ ఆనంద్, పాటలు సాహిర్, సంగీతం చిత్రగుప్త సమకూర్చారు.


'జగత్‌కిలాడీలు'లో రాజబాబు, విజయభాను, రేణుక, పంఢరి

ఉత్తరభారతంలో తొలిసారిగా చిత్రపురి నిర్మాణం

ఉత్తరభారతంలో తొలిసారిగా ఒక ఫిలిం నగరాన్ని నిర్మించ బోతున్నారు. న్యూఢిల్లీ సమీపంలోని మోహన్‌నగర్‌వద్ద ఈ ఫిలిం నగరం నిర్మాణానికి యు. పి. ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తా జూన్ 1 వ తేదీన శంకుస్థాపన చేశారు.

దీనినిర్మాణం 1971 నాటికి పూర్తి అవుతుంది. 250 ఎకరాల ప్రదేశంలో నిర్మాణం అయ్యే ఈ చలనచిత్రపురిలో ఫిలిం నిర్మాణానికి, ఔట్‌డోర్ షూటింగ్‌కు అవసరమగుసౌకర్యాలన్నీ ఉంటాయి. భారత ఫిలిం నిర్మాతలకే కాక విదేశీఫిలిం నిర్మాతలకుకూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రాజెక్టు ఛైర్మన్ లెఫ్టినెంట్ కర్నల్ వి. ఆర్. మోహన్ తెలియజేశారు.

ఈ చిత్రపురి నిర్మాణంలో జపనీస్, అమెరికన్, బ్రిటిష్ సినీనిపుణులు సహకరిస్తున్నారు.

సినీనటుడు సునీల్‌దత్ ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండడం మరొక విశేషం. ఈ ప్రాజెక్టు నిర్మాణంసాధ్యం కావడానికివీలుగా ప్రభుత్వం తోడ్పడుతున్నందుకు సునీల్‌దత్ యు. పి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక్కడ ఫిలిం నిర్మాణం చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసౌకర్యాలు కల్పిస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఋణసదుపాయాలు కల్పించడమేకాక ముడివస్తువులపై అమ్మకంపన్నుండదు చేయడం వినోదపుపన్ను తగ్గించడంలాంటి చర్యలు తీసుకోనున్నది.

ఈ చలనచిత్రపురిలో సినీటెక్నీషియన్లు, సౌండ్ స్పెషలిస్టులు, దర్శకులు, నిర్మాతలు —మొత్తందాదాపు వెయ్యిమంది పనిచేస్తారు.

'పార్వతీ కళ్యాణం'లో శోభన్‌బాబు

హమ్ సాయా

శర్మిలాటాగోర్, మాలాసిన్హా ముఖ్య పాత్రలతో ప్రసిద్ధ హిందీనటుడు జాయ్ ముఖర్జీ ప్రప్రథమంగా తనస్వంత బ్యానర్ క్రింద దర్శకత్వం వహించి నటించిన 'హమ్ సాయా' ఈస్ట్‌మన్‌కలర్ హిందీచిత్రం త్వరలో శ్రీ దుర్గాఫిలింస్‌ద్వారా ఆంధ్రలో విడుదల కాబోతున్నది.

భారీవ్యయ ప్రయాసలతో నిర్మించిన ఈ చిత్రానికి ఓ. పి. నయ్యర్ సంగీత దర్శకుడు.


'వాసనా'లో పద్మిని, డేవిడ్, కుమారీ గౌరి

ఆయా సావన్ ఝూంకె

ఆశాపరేక్, ధర్మేంద్ర నాయికా, నాయకులుగా రఘునాథ్ ఝలానీ దర్శకత్వంలో ఫిల్మ్ యుగ్‌వారు నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం 'ఆయా సావన్ ఝూంకె' జూన్ 12 వ గెయిటీ ఎంటర్ ప్రైజెస్ వారిద్వారా విడుదలైంది. ఈచిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకులు.

'ఇంతకామ్'

ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో శక్తి సామంత్ ఎంటర్‌ప్రైజెస్ (పోస్ట్‌బాక్స్ 321, అర్లెస్‌రోడ్, బాంద్రా, బొంబాయి 50) వారు నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రం 'ఇంతెకామ్' లో పాట సంగీతపరంగా మీ అభిప్రాయాన్ని ఇంగ్లీషులోగాని హిందీలోగాని 50 పదాలకు మించకుండా వ్రాసి ఆచిత్రంలోని పాటల ఎల్.పి. రికార్డులో వచ్చే కూపన్‌తో సహా 1969 ఆగస్టు 15 లోగా పంపండి. నిర్మాతలు మొదటి బహుమతి లంబోర్ ద్వారా, రెండవ బహుమతి కాశ్మీర్‌లో పదిరోజుల ఉచిత విహారయాత్ర, మూడవ బహుమతిగా ఒక్కొక్కటి ఒక రికార్డు చొప్పున వందమందికి ఇస్తారు. ప్రతి సెంటర్‌లో పాటలు పెక్కర్లు కౌంటర్ ఫారంలో ఈ పోటీ వివరాలు ఇస్తారు. ఇదో షరతు.

'సత్తెకాలపు సత్తెయ్య' జూన్ 19న విడుదల

ప్రసాద్ ఆర్ట్స్‌వారు నిర్మించిన సాంఘిక చిత్రం 'సత్తెకాలపు సత్తెయ్య' జూన్ 19 ఉదయంఆటతో ఆంధ్ర దేశంలోని అన్ని ముఖ్య కేంద్రాలలోనూ పూర్ణాపిక్చర్స్‌ద్వారా విడుదల కాబోతున్నది.

శ్రీ వి. కె. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రములో శోభన్‌బాబు, చలం, గుమ్మడి, రాజశ్రీ, విజయలలిత, ఎస్. వరలక్ష్మి ముఖ్యులు వారు నటించారు. కె. బాలచందర్ దర్శకత్వం. ఎం. ఎస్. విశ్వనాథం సంగీతం.

తమిళనాటకంలో జి. వరలక్ష్మి

ప్రసిద్ధ తెలుగు తార జి. వరలక్ష్మి ప్రథమంగా తమిళ నాటకంలో నటించబోతున్నది.

'చింతనాలయ' వారు సమర్పిస్తున్న 'వైరం' అను ఈ తమిళ నాటకం మైలాపూర్ ఫైన్‌ఆర్ట్స్‌క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 28, 29—రెండు రోజులు ప్రదర్శించనున్నారు.

కళాచిత్రవారి సాంఘికం

కళాచిత్రవారి తెలుగు సాంఘిక చిత్రంలో మూడుపాటలు ఇటీవల భరణీ స్టూడియోలో రికార్డు అయినాయి. సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ ఏటిని రికార్డు చేశారు. ఎస్. హనుమంతరావు సంగీత దర్శకుడు.

ఎల్.ఆర్. ఈశ్వరి, జానకి సుబ్రహ్మణ్యం పాడిన 'వలపుతేనెలే' అనే యుగళగీతం పెరునాళ్, రాజశ్రీలపై చిత్రీకరించనున్నారు.

ఎల్.ఆర్. ఈశ్వరి, కౌసల్య పాడిన 'ఆడవాళ్ళ చూపుకోసం' అను కోరస్, పిక్‌నిక్ సాంగ్‌గా రాజశ్రీ, మీనాకుమారి ముఖ్యులు వారిపై చిత్రీకరించనున్నారు.

'ఆగవే, ఆగవే' అనే కామెడీ సాంగ్‌ను బసవేశ్వర్ పాడాడు. దీనిని స్క్రీన్ మీద రాజబాబు, మీనాకుమారి వెంట ఓ తరుముతూ పాడతాడు. ఈ చిత్రానికి దర్శకుడు సుబ్రహ్మణ్యం. నిర్మాత: లక్ష్మణరావు.

అక్కాచెల్లెలు

జగపతి పిక్చర్స్ (విజయవాడ) అక్కాచెల్లెలు అనే సాంఘిక చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జూలైలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యపాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, జానకి, కృష్ణ, పద్మనాభం విజయనిర్మల, గుమ్మడి, విజయలలిత ముఖ్యులుగావారున్నారు. మాటలు: ఆత్రేయ, పాటలు: ఆరుద్ర, ఆత్రేయ. సంగీతం: కె.వి. మహదేవన్, ఛాయాగ్రహణం: వెంకటరత్నం. కళ: జి.వి. సుబ్బారావు ఎడిటింగ్, దర్శకత్వం: సంజీవి. నిర్మాత: వి. కృష్ణప్రసాద్, సమర్పణ: వి. రాజేంద్రప్రసాద్.

ఈ చిత్రాన్ని మూడు మాసాలలో పూర్తి చేయాలని నిర్మాతల సంకల్పం.

దసరాబుల్లోడు

జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ వారు నిర్మించే 'దసరాబుల్లోడు' చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కాగలదని తెలుస్తున్నది.

అక్కినేని నాగేశ్వరరావు జయలలిత ప్రధాన భూమికలు ధరిస్తున్నారు. రచన: ఆత్రేయ. సంగీతం: కె.వి. మహదేవన్. ఛాయాగ్రహణం: వెంకటరత్నం. ఎడిటింగ్, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్. నిర్మాత: వి. రాజేంద్రప్రసాద్

'ప్రిన్స్' లో షమ్మీకపూర్, వైజయంతిమాల

ఉక్కుపిడుగు

నవభారత కంబైన్స్ బ్యానర్ క్రింద ఎ. పూర్ణచంద్రరావు నిర్మించే థ్రిల్లింగ్ జానపద చిత్రం 'ఉక్కుపిడుగు'లో ఏడు పాటలున్నాయి. ఇందులో నాలుగు పాటలు హిట్స్ అయ్యే అవకాశం ఉన్నది. పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఒక పాట చాలా విశిష్టంగా ఉన్నది. కమ్మని కలలాగా కనిపించదే— అనేది ఈ పాట పల్లవి. ఈ పాటలన్నీ వీటూరి వ్రాశాడు.

జి. విశ్వనాథం డైరెక్టు చేస్తున్న ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, విజయలలిత, విజయశ్రీ, మీనాకుమారి, జూనియర్ శ్రీరంజని, రాజనాల, రాజబాబు, సత్యనారాయణ ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, శ్రీకాంత్, కాశీనాథ్ ముఖ్యులుగావారు నటిస్తున్నారు.

తాళిబొట్టు

జయలక్ష్మి ఆర్ట్స్ వారు సమర్పించే 'తాళిబొట్టు' అను సాంఘిక చిత్రంలోని మొదటి పాట రికార్డింగ్ మే 19న విజయా గార్డెన్స్‌లో జరిగింది.

'నా కన్నతనంలో మొత్తంగా నీ కన్నుల కైపుగ మారుస్తా' అనే పాట సుశీల పాడగా రికార్డు చేశారు.

ప్రముఖ తారాగణంతో త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ, సంగీతం. కె. వి. మహదేవన్. ఛాయాగ్రహణం. ఎం.కె. రాజు. కళ. తోట. కూర్పు. బి. గోపాలరావు. నృత్యాలు: హీరాలాల్.

పి. మాధవరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.

ప్రతీకారం

శ్రీశారదాకృష్ణ బ్యానర్ క్రింద దర్శక నిర్మాత ఎం. నాగేశ్వరరావు రూపొందించిన ప్రబోధాత్మక సాంఘిక చిత్రం 'ప్రతీకారం' ఒకప్రబోధగీతి చిత్రీకరణతప్ప తక్కిన షూటింగ్ పూర్తి చేసుకున్నది.

ఆంధ్రదేశంలో యువజన సమాఖ్యను సంఘటితపరిచి సమీకృతమొనర్చే ఈ ప్రబోధగీతాన్ని శోభన్‌బాబు, సంధ్యారాణి లతో విశాఖ, కాకినాడ, రాజమండ్రి అలమూరు వంతెన, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు వాకాడు పట్టణాలలో త్వరలో చిత్రీకరించనున్నారు.

చిత్రంలో ఇంకా హరనాథ్, చంద్రకళ, ధూళిపాళ ముఖ్యులువారు నటిస్తున్నారు. మాటలు చెరువు ఆంజనేయశాస్త్రి. సంగీతం: సత్యం. త్వరలో విడుదలకానున్న చిత్రం ఇది.

రాగద్వేషాలు

శ్రీనివాసకళామందిర్ (హైదరాబాద్) బ్యానర్ క్రింద మహేశ్వరి, సోనీరాగద్వేషాలు అనే చిత్రం నిర్మిస్తున్నారు.

ధూళిపాళ, ప్రభ కరరెడ్డి, టి. జి. కమలాదేవి, విజయశ్రీ ముఖ్యులువారు నటిస్తున్నారు. పి. సుశీల, మోహన్‌రాజ పాడిన రెండుపాటలు రికార్డు అయినాయి. వాణిశ్యారావు సంగీత దర్శకుడు. మాటలు తాళ్ళూరి నాగేశ్వరరావు.

మహేష్, ఆశాభోంస్లేలు తొలిసారిగా ఈ చిత్రంలో పాటలు పాడబోతున్నారు. పాటలు గఫూర్‌బేగ్, కృష్ణమూర్తి, రామకృష్ణ, శివప్రసాదలింగం వ్రాయగా చాయాగ్రాహకులు. సర్వభౌమారావు దర్శకత్వం వహిస్తున్న చిత్రంఇది.

నటుడు కృష్ణంరాజు వివాహం

నిడమర్రు తాలూకా, మొగల్తూర్ పోస్టు వాస్తవ్యులు శ్రీ ఎస్. యు. వి. వి. సత్యనారాయణరాజుగారి పుత్రుడు, సినీ నటుడు అయిన చి. కృష్ణంరాజుకు, శ్రీ ఎస్. ఆర్. కె. డి. పి. ఏ. ఏ. ఎస్. కె. ఎల్. కె. రాజా బహదూర్ గారి పుత్రిక చి. సౌ. సీతాదేవికి మొగల్తూర్ నగరులో మే 10 న వైభవంగా వివాహం జరిగింది.

చలనచిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు.

కొత్త నటీనటులు కావాలి

మేము ప్రారంభించిన తెలుగు, హిందీ చిత్రములలో నటించుటకు అందమైన నటనా సామర్థ్యంగల నటులు: యువతీ యువకులు మరియు ఒక హాస్యనటుని వెంటనే కావలెను. వివరములకు వ్రాయండి.

శ్రీనివాస్ కళా మందిర్,
సెకండ్ స్ట్రీట్, లింగంపల్లి
హైదరాబాద్-27.

బాలవిహారం

జాతీయాలు, వాటి పుటు పూర్వోత్తరాలు

మక్కికి మక్కి

మక్కికిమక్కి— అంటే ఉన్నదున్నట్లు అని అర్థం.

పుస్తకాలు, కావ్యాలతో సహా—ఎక్కడా ఒక అక్షరం తీరుపోకుండా ఉన్నదున్నట్లు అసలుకు సరియైన నకలు వ్రాస్తే—మక్కికి మక్కి—అచ్చుగుద్దినట్లు వ్రాశాడనడం పరిపాటి.

మక్షికం అంటే ఈగ. ఈ శబ్దానికి దేశీయ విశేషణమే మక్కి. ఒక ఈగ మూలంగా ఈ మాట పుట్టింది ఆ కథ ఇది—

పూర్వం ఒక శ్రీమంతుడి దగ్గర ఒక గుమాస్తా ఉండేవాడు. పత్రాలకూ, పుస్తకాలకూ నకళ్ళు వ్రాసిపెట్టడం అతని పని. ఆ పనిలో అతను చాలా శ్రద్ధ చూపేవాడు. అసలులో ఎలా ఉంటే అలా తూ 'చ' తప్పక నకళ్ళు వ్రాసిపెట్టి యజమాని ఆదరాభిమానాలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు.

ఒకనాడు యజమాని పూర్తిగా చిరిగి, శిథిలమైపోయిన ఒక పాత అప్పు పుస్తకం పట్టుకొచ్చి గుమాస్తాకు ఇచ్చాడు.

ఈ పుస్తకం పని అయిపోయింది. కొత్త పుస్తకం దొరికేటట్లు లేదు. ఇప్పటికో ఈ గ్రంథం అప్పు అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. అందువల్ల ఈ పుస్తకానికి సరియైన నకలు వ్రాసిపెట్టు''— అని చెప్పాడు.

గుమాస్తా ఆ పుస్తకానికి సరియైన నకలు తయారుచేశాడు. ఆ అప్పు పుస్తకంలో ఎన్ని పేజీలున్నాయో వ్రాతప్రతిలో కూడా సరిగ్గా అన్ని పేజీలే వచ్చేటట్లు వ్రాశాడు. అప్పులో పేజీకి ఎన్ని పంక్తులుంటే వ్రాతలో కూడా సరిగ్గా అన్ని పంక్తులే వచ్చేటట్లు వ్రాశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే—ఒకటి అప్పుపుస్తకం, రెండవది వ్రాతపుస్తకం— అనుకోవలసిందే తప్ప— రెంటికీ మరెక్కడ తేడా లేదు.

ఆవిధంగా పుస్తకం పూర్తిచేసి ఆ గుమాస్తా అసలు పుస్తకాన్ని, నకలు ప్రతిని తీసుకుని పోయి యజమానికి ఇచ్చాడు.

యజమాని ఆ రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకుని, ఏమైనా తేడా ఉన్నదేమోనని పేజీలన్నీ తిరగవేస్తూ పరిశీలించాడు. నకలు ప్రతి సరిగ్గా ఉన్నది. ఎక్కడా అప్పుల్లేవు. అయితే, ఒక పేజీలో మాత్రం చచ్చిన ఒక ఈగ అంటించి ఉన్నది. ఇదేమిటా అని యజమాని అసలు పుస్తకాన్ని చూచాడు. ఆ పుస్తకంలో కూడా అదేపేజీలో ఒక చచ్చిన ఈగ అంటుకుని ఉన్నది.

గుమాస్తా తెలివితక్కువ తనానికి యజమాని లోలోపల నవ్వుకున్నాడు.

'ఏమయ్యా! ఏమిటిది? ఈ పేజీ ఖరాబు చేశావేమిటి?''— అని అడిగాగాడు.

అప్పుడు గుమాస్తా 'అయ్యా అసలుకు సరియైన నకలు తయారుచేయడం నా విధి అసలు పుస్తకంలోని ఒక పేజీలో చచ్చి అతుక్కుని ఉన్న ఒక ఈగ కనిపించింది. నేను కూడా ఒక ఈగను చంపి నకలులోనిఆ పేజీలో అతికించాను! పాపం! అని తెలిసినా నకలు సరిగ్గా ఉండాలన్న తలంపుతో ఈ పని చేశాను. 'మక్కికిమక్కి' ఉంచను ''— అని బదులు చెప్పాడు, తను చేసిన పనికి తానే సంతోషిస్తున్నట్లు.

ఇది విని ఆ యజమానికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు ఏమీ తోచక అలాగే చూస్తూ ఉండిపోయాడు!

ఇలా ఉన్నదున్నట్లు అసలుకు సరియైన నకలు వ్రాసిపెట్టినప్పుడు 'మక్కికిమక్కి'గా ఉన్నదని అనడం లోకంలో మామూలు అయిపోయింది.

—రెంటాల



విజ్ఞాన వీధి

నీటి ఆవిరి

కావలసినవి :

నీటి పాత్ర, స్టౌ

చేయవలసింది :

నీటిని ఆవిరి చేయండి. నీరు మరిగినప్పుడు తెల్లని ఆవిరి వంటి పదార్థం ఒకటి కనిపించి, అది గాలిలోకి అదృశ్యమైపోతుంది.

ఎందు చేత ?

ఆ అదృశ్య పదార్థం ఆవిరికాదు. వాయువు కదు. అందులో నీటి ఆవిరి అణువులు అనేకం ఉంటాయి. ఆవిరి చల్లారుతుండగా అవి అన్నీ ఒక చోట చేరతాయి. పాత్ర నుండి పైకి వచ్చే ఆవిరి వాయువులవలె కనిపించదు.

—వాట్ ,వౌన్

లాసా
లాసా
మంచి వాసన, రుచికి ఎంపికైన మిశ్రమం.
నీలగిరి టీ ఎంపోరియం
మొజాంజాహి మార్కెట్, హైదరాబాద్-.

విమారు
వృద్ధులుగాకుండా వుండరు
విమారు దానిని కనిపించకుండా నిరోధించగలరు నిరంతరం వాడండి

ప్యాకింగ్ : పెద్ద, మధ్యమ, చిన్న సైజు సీసాలలో మరియు ట్యూబులలో.
కేశ పోషణకారి!
ఎమ్.ఎస్. ... అహమదాబాద్-1.
... విజయవాడ.

ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ)
... 30.6.69 లోగా ... కోరడమైనది.
మేనేజింగ్ డైరెక్టర్,
ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్,
... హైదరాబాద్-4.


మీ పొలంలో మొక్క జొన్న పండిస్తున్నారా? సామాన్యరకం విత్తనంతో మంచి పైరు లభ్యమా?
అయితే మహికో హైబ్రిడ్ మొక్క జొన్న చాల వ్యత్యాసమును కలిగిస్తుంది.

మహికో హైబ్రిడ్ విత్తనాలు:
★ చాల మంచి పంటను ★ ఎక్కువ పశు గ్రాసాన్ని ★ ఎకరానికి రూ. 600/- ఎక్కువ నికర లాభాన్ని లభింప చేస్తుంది ★ త్వరగా పండును ★ సకాలంలో అందింపబడును ★ విత్తనములన్నియూ సర్టిఫై చేయబడినవి ★ విత్తనములు కీటక నిరోధ పందులలో సప్లయి చేయబడును.
మహికో హైబ్రిడ్ మొక్కజొన్న:
డెక్కన్ గంగా-5, గంగా సఫేద్-2.
వీటి తుల్యమైన మంచివే మహికో హైబ్రిడ్ విత్తనములు, జొన్న, సజ్జ, మరియు కాయగూరలలో కూడ లభించును.

మహికో అడగండి;
మీ పొలమునుండి అధిక ఫల సాయమును పొందండి
మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కార్పొరేషన్
పోస్టు బాక్స్ నెం, 27. జాల్నా.

దివిసీమలో ఇళ్ళు కూలిపోయినవారికి రు 3.5 లక్షలు పంపిణీ

అవనిగడ్డ, జూన్ 13: దివిసీమలో తుపాను కారణంగా కూలిపోయిన 5,463 గృహాల కుటుంబాలవారికి పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రు. 3.5 లక్షలు మంజూరు చేసింది. దివిసబ్ డివిజనల్ ఆఫీసరు శ్రీ శ్రీనివాసాచార్యులు, తహశీల్దారు శ్రీ పెద్దిరాజులు, డిప్యూటీ తహశీల్దారు శ్రీ నారాయణరావు మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు.

తుపానువల్ల నష్టపోయిన గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వం 50 బస్తాల బియ్యం 50 బస్తాల గోధుమలు పంపిణీ చేశారు.

మత్స్యపారిశ్రామికులస్థితి

దివిసీమలోని మత్స్య పారిశ్రామికులు నివసించే తీర గ్రామాలలో జిల్లాపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీ ... సింహారావు, అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ రామేశ్వరరావు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరు శ్రీ జయరామారావు, మత్స్యపారిశ్రామికుల సంఘం కార్యదర్శి శ్రీ కె. జగన్నాథం పర్యటించి, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉప్పెనకారణంగా చేపలు దొరకనందున మత్స్య పారిశ్రామికులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ వారికి ఉపాధి కల్గించాలనీ శ్రీ మండలి వెంకట కృష్ణారావు అన్నారు.

• • •

దివిసీమ పండ్లు, కాయగూరల ఉత్పత్తిదార్లు శ్రీ సింహాద్రి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమై తుపానువల్ల పండ్లు కాయగూరల ఉత్పత్తి దారులకు ఎకరమునకు రు. 500 ఋణ రూపంలో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

• • •

అవనిగడ్డ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీ ఎస్. వెంకట సుబ్బారావు అధ్యక్షతన సమావేశమై తుపాను బాధితుల సహాయ కార్యక్రమాలను గురించి చర్చించారు.

• • •

దివిసీమ సాంఘిక సేవా కార్యకర్తల సమావేశం శ్రీ మండలి వెంకట కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. తుపాను బాధితులకు ... సహాయంలో తీర్మానించారు.

నర్సరావుపేట రోటరీక్లబ్ సహాయం

నర్సరావుపేట, జూన్ 13: నర్సరావుపేట రోటరీ క్లబ్ శ్రీ కె. వి. నరసింహారావు అధ్యక్షతన ఇటీవల సమావేశమై ... తుపాను బాధితులకు ... తీర్మానించారు.

రేపల్లె తాలూకాలో రు. 1.60 లక్షలుపంపిణీ

రేపల్లె, జూన్ 11: రేపల్లె తాలూకాలో సహాయ కార్యక్రమాలకు రు. 1,60,590 లు 1053 బస్తాల బియ్యం పంపిణీ జరిగిందని తాసిల్దారు శ్రీ కె. సూర్యనారాయణ మూర్తి పత్రికలవారికి తెలియజేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి 2780 ఇళ్లకు నష్టాన్ని బట్టి రు. 50 నుంచి 150 వరకు సహాయం అందజేశారు. 81 గ్రామాలలో ఉచితంగా పేదలకు 678 బస్తాల బియ్యం పంపిణీ చేశారు. 19 గ్రామాలలో చౌకడిపోలకు 374 బస్తాల 66 కె. జీ. లు బియ్యం ఇచ్చారు.

ఇప్పుడు రేపల్లెలో వడగాడ్పులతో తీవ్రమైన ఎండలు కాయుచున్నవి.

పొన్నూరు సబ్ తాలూకాలో రు. 1లక్ష పంపిణీ

పొన్నూరు, జూన్ 13: పొన్నూరు సబ్ తాలూకా గ్రామాలకు చెందిన తుపాను వరద బాధితులకు గృహవసతి కోల్పోయిన ప్రజలకు డిప్యూటీ తాశిల్దారు శ్రీ ఎం.వి.ఎల్. నరసింహారావు యింతవరకు ఒక లక్ష రూపాయలు నగదు రూపంలోను, 450 బస్తాల బియ్యం, 100 బస్తాల గోధుమలు పంచిపెట్టినట్లు తెలియజేశారు.

నిధి సేకరణ

సీలాయపాలెంలో వరదకు కొట్టుకొనిపోయి మరణించిన వారికి డాక్టర్ యస్. చంద్రవౌళి అధ్యక్షతను జరిగిన సభలో సంతాపం వెల్లడిస్తూ తీర్మానించారు. జిల్లా యానాదిసంఘ కార్యదర్శి శ్రీ నంబూరి శ్రీరాములు ప్రసంగించారు. వరదబాధితులైన ఆ ప్రాంత యందలి యానాది కుటుంబాలకు చెందిన స్త్రీలకు శ్రీ చంద్రవౌళి 5 చీరెలు, శ్రీయుతులు తెల్ల కృష్ణారావు, వీరయ్యాల కోటేశ్వరరావు యింకా యితరులు సభలో రు 120—లు విరాళాలు అప్పటికప్పుడే సమర్పించారు. బాధితులకు అందచేసేందుకు విరాళాలు వసూలు చేసేందుకు శ్రీ చంద్రవౌళి అధ్యక్షతను ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. (ప.వి)

భారతీగానసభచే రు.116లు

విశాఖపట్నం, జూన్ 11: భారతీ గానసభ నిన్న అత్యవసర సమావేశంలో తుపాను బాధితులకు రు. 116 లు విరాళం ఇవ్వాలని తీర్మానించింది. ఈ మొత్తానికి ఒక చెక్కును ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌కు అందచేశారు. (ప.వి)

విశాఖలో జింక్ కర్మాగారం స్థాపన: పోలెండ్ నిపుణుల రాక

8 నెలల్లో ప్రాజెక్టు నివేదిక సిద్ధంకాగల సూచన

న్యూఢిల్లీ, జూన్ 14: విశాఖపట్టణంలో జింకు శుద్ధి కర్మాగారం స్థాపనకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయడానికి నలుగురు డిజైన్ ఇంజనీర్లుగల పోలెండ్ ప్రతినిధివర్గం ఒకటి నిన్న ఇక్కడకు వచ్చింది.

ఈ బృందం ఉదయ్‌పూర్, హైదరాబాద్, విశాఖపట్నంలను సందర్శించి 8 నెలలలో ఒక నివేదిక సమర్పిస్తుంది.

ఈ ప్రాజెక్టు నివేదికను రూపొందించేటప్పుడు ప్రాజెక్టులో భారతీయ పరికరాల వినియోగానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ ప్రాజెక్టు స్థాపనకు ప్రాథమిక చర్యగా నివేదికను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ బృందం ప్రాజెక్టును గురించి హిందూస్థాన్ జింకు లిమిటెడ్ సంస్థ అధికారులతోను, సాంకేతికాభివృద్ధి శాఖ డైరెక్టరేట్‌తో కూడా చర్చలు జరుపుతుంది.

మద్రాసు, విశాఖలమధ్య సముద్ర తీరంలో రాడార్ కేంద్రం

డాక్టర్ రావు సూచన

మద్రాసు జూన్ 14. తుపానుల తీవ్రతను గురించి తెలుసుకొనేందుకు తూర్పు కోస్తాలో అదనంగా రాడార్ స్టేషన్లను నెలకొల్పాలని భారత ప్రభుత్వానికి తాను సిఫార్సు చేశారని కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి విషయాలమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నిన్న ఇక్కడ వెల్లడించారు. ఈ స్టేషన్లను మద్రాసు, విశాఖపట్టణంల మధ్య నెలకొల్పుతారు.

తూర్పుకోస్తాకు ఎప్పుడూ తుపానుల ప్రమాదం వున్నదని ప్రజలను హెచ్చరించేందుకు ఈ తీరంవద్ద రాడార్లు వుండడం అవసరమని ఆయన అన్నారు. 1964లో మిత్రాకమిటీ సిఫార్సు చేసిన మురుగు పారుదల స్కీమును పైన ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయలను అప్పుగా ఇవ్వవలసిందిగా తాను కేంద్రానికి సిఫార్సు చేశానని కూడా ఆయన వెల్లడించారు. ఈ మురుగు పారుదల పథకానికి రు 30 కోట్లు ఖరు అవుతుంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలలో 25 లక్షల ఎకరాలు ఈ పథకం క్రిందకు వస్తాయి.

ఈ ప్రాంతంలోని వ్యవసాయదారుల నుంచి వసూలు చేసే సొమ్ముద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహించ తలపెట్టింది. కాని ఇటీవల సంభవించిన తుపాను విపరీతమైన వర్షాలవల్ల ఈ వసూలు ప్రారంభం కాలేదు.

29 మంది టీచర్ల సస్పెన్షన్

ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఫలితం

హైదరాబాద్, జూన్ 14: "ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నియమావళి"ని ఉల్లంఘించినందుకు రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్‌కు చెందిన ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ నగరం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వరంగల్ శాఖల కార్యకర్తలను 29 మందిని సస్పెండు చేసినట్లుగా యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. రామబ్రహ్మం నిన్న ఇక్కడ చెప్పారు.

మీరు ఈ దినం ఫెర్రడాల్® తీసుకున్నారా?

రుచివంతం, శక్తిదాయకం అయిన, విటమిన్లతో కూడిన పౌష్టిక ఔషధం. గృహయావన్మంది యొక్క శరీర శక్తికై వాడ తగినది
... ఉత్పత్తి
JAISONS-7469 TEL



మీకు తట్టని యెడల జి. ఇ. బల్బులో పల చూడండి!

కాయిల్డ్ కాయిల్ బల్బులో వంపుతిరిగిన తీగలు ... మీ ఎలెక్ట్రిక్ కన్ను ...
అందుచేత మీరు ఇంకొక దఫా బల్బులు కొన వలసివచ్చినపుడు—జి.ఇ.వారి బల్బులుకొనండి.
GENERAL ELECTRIC
ప్రపంచములోకెల్లా ఎక్కువ వస్తువులు తయారుచేయువారు
... ఇంటర్నేషనల్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
అధికారం పొందిన జి. ఇ. లాంప్ డీలర్లు:
పొప్పుట్ జమాల్ అండ్ సన్స్, 11—25—35, మెయిన్‌రోడ్, విజయవాడ
పొప్పుట్ జమాల్ అండ్ సన్స్, సిద్దంబర్‌బజార్, హైదరాబాద్—ఏ.పి.

ముఖ వర్చస్సుకు సౌమ్యమైన రక్షణకు తక్షణ హాయికి మనోహరమైన సువాసనకు... కుటికురా

కుటికురా
... టాల్కం పౌడరు
JAISONS 16468

గుంటూరుజిల్లా సహాయచర్యలకు రు. 2.75 కోట్లు కేటాయింపు

ఇళ్ళు కూలిపోయినవారికి ఇంతవరకు రు. 65 లక్షలు పంపిణీ

గుంటూరు, జూన్ 14: తుపానుబాధిత సహాయనిధి క్రింద గుంటూరు జిల్లా కలెక్టరుకు ఇంతవరకు రు. 35.591లు అందినవి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి విరాళాలు అందాయి. డి.సి.సి. సిమెంటు ... రు 10 వేలు, శ్రీ భజరంగ్ జ్యూట్ మిల్సు రు 5,100, జ్యూట్‌మిల్ సిబ్బంది ... బాలాజీ వారిటేస్ ... రు 5వేలు, శ్రీ ... రు 1000 విరాళమిచ్చారు.

తుపాను వరదబాధితుల సహాయార్థం గుంటూరు జిల్లాకు 2.75 కోట్ల రూపాయలు కేటాయించబడినవని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. వెంకటరత్నం నిన్న చెప్పారు. ఖరీఫ్ పంటకు నీరు సరఫరా చేయుటానికి గాను ఇరిగేషన్ కాలువలకు, మురుగు కాలువలకు మరమ్మతులు పూర్తిచేయుటం జిల్లాలో అత్యవసరమైన కార్యక్రమం అని, అందుకుగాను దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రు 75 లక్షలు మంజూరు చేయబడినదని కలెక్టరు చెప్పారు. తుపానుబాధితుల సహాయ నిధి క్రింద రు 50 లక్షలు విరాళంగా సేకరించాలనుకుంటున్నట్లు శ్రీ వెంకటరత్నం తెలియజేశారు.

జిల్లాలో గృహాలు కూలిపోయిన వారికి ఇంతవరకు రు 65 లక్షలుపంపిణీ చేశారు. బాపట్ల, సత్తెనపల్లి తాలూకాల్లో 10 వేల మందికి స్త్రీపురుషులకు చీరలను, దోవతులను పంచిపెట్టారు.

అంతర్జాతీయ క్లబ్ కార్యదర్శి శ్రీ డి. మోహనరావు ఇతర సభ్యులతో కలసి తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించి ...తపూడి, మునుకొండపాడు, వేమలపల్లి గ్రామాలలోని తుపానుబాధిత ప్రజలకు పాత్రసామగ్రిని, వస్త్రాలను, మందులను పంచిపెట్టారు. ప్రజలు వారు సకాలంలో చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

బాపట్ల తాలూకాల వి 170 కుటుంబాలవారికి తాము వస్త్రాలు పంపిణీ చేసినట్లు ఆనందమార్గ ప్రచారక సంఘానికి చెందిన శ్రీ ఎ. రామానందఅవధూత చెప్పారు. వారు, చినగంజాంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజన కేంద్రంలో పల్లెపాలెం, చినగంజాం, మల్లెపల్లి, యానాదిసంఘం ప్రజలు 2500 మందికి భోజనవసతి కలిగించారు. చినగంజాం ప్రాంతంలోని తుపాను బాధితుల కొరకు తమ కమిటి రు 2.5 లక్షల వ్యయంతో 1000 తాటాకు ఇళ్లు నిర్మించనున్నట్లు శ్రీ రామానంద అవధూత చెప్పారు.

కగ్గర్ అస్పత్రికి చెందిన ఒక డాక్టర్ల బృందం డాక్టర్ సరళ నాయకత్వంలో బయలుదేరి చిలకలూరిపేట ప్రాంతంలో కలరా నిరోధక ఇంజక్షన్లు ఇవ్వటం మొదలైన వైద్య సహాయం చేయుచున్నారు.

అప్పంపల్లిగ్రామస్థుల విరాళం

... తాలూకా అప్పంపల్లి గ్రామస్థులు తుపాను బాధితుల సహాయార్థం రు 110లు విరాళంగా సేకరించి ఆ మొత్తానికి ఒక డ్రాఫ్టును గుంటూరు జిల్లా కలెక్టరుకు అందజేశారు.

తెనాలి పంచాయతీ విరాళం

తెనాలి పంచాయతీ సమితిలోని ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయులు రు 451, పంచాయతీ సమితి సిబ్బంది రు 116లు మొత్తం రు 567లను తుపాను బాధితుల సహాయ నిధికి విరాళంగా గుంటూరు జిల్లా కలెక్టరుకు పంపించారు. (ప.వి)

రాజ్ మహల్ వారి విరాళం

కందుకూరు, జూన్ 14: నెల్లూరు జిల్లాలో కందుకూరులోని రాజ్ మహల్ సినిమా హాలువారు తుపానుబాధితుల సహాయార్థం రు 116లు విరాళం సేకరించి ఆ మొత్తానికి ఒక చెక్కును నెల్లూరు జిల్లా కలెక్టరుకు అందజేశారు.

గుంటూరు క్లిఫ్ క్లబ్ స్వర్ణోత్సవాలు

నూతన భవనాలకు ప్రారంభోత్సవం

గుంటూరు, జూన్ 11: ఇక్కడ పోలీసు క్లబ్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తూ జిల్లా రెవిన్యూ ఆఫీసర్ శ్రీ ఎస్. పి. సుబ్రహ్మణ్యం జిల్లాలో పోలీసుల సేవను ప్రశంసించారు.

శ్రీ డి. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

క్లబ్ కార్యదర్శి శ్రీ టి. ఎస్. రామబ్రహ్మం సందేశాలు చదివారు.

అంతకు పూర్వం శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ వెంకటేశ్వరరావులు క్లబ్‌లో నూతనంగా నిర్మింపబడిన రెండు భవనాలకు ప్రారంభోత్సవం జరిపారు. ఈ భవనాలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతనాయుడు, శ్రీ శ్రీనివాసరావుల పేరిట నిర్మింపబడినవి.

డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.

శ్రీ వై. వి. కృష్ణరావు ప్రభృతుల నిరాహారవ్రతం

విజయవాడ, జూన్ 14: శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని కోరుతూ ... ఉదయం ... సెంటర్‌లో దళాలవారి నిరాహార వ్రతాన్ని కమ్యూనిస్టు నాయకులు ప్రారంభించారు.

ప్రథమ దళానికి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీ వై. వి. కృష్ణారావు నాయకత్వం వహించారు.

ఆంధ్రప్రదేశ్ సమైక్యతను కాపాడుటకు తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరమనీ, తెలంగాణా సమస్యకు రాజకీయ పరిష్కారమార్గం కనుగొనటానికి రౌండ్ టేబుల్ సమావేశం అవసరమనీ వీరు కోరుతున్నారు.

ఫ్రెంచి బ్యాంకురేటు 7 శాతానికి పెంపుదల

పారిస్, జూన్ 14: ఫ్రెంచి బ్యాంకు రేటును నిన్న ఒకశాతం పెంచారు. ఈ పెంపుదల తక్షణం అమలులోకి వస్తుంది. ఇప్పుడు ఫ్రెంచి బ్యాంకురేటు 7 శాతం ఉన్నది.

అంతర్జాతీయ ఆర్థిక విషయాలలో వచ్చిన మార్పులదృష్ట్యా ఈ పెంపు అవసరమైనదని బ్యాంకు పేర్కొన్నది. గత నవంబరులో ఫ్రెంచి బ్యాంకు రేటును అయిదుశాతంనుంచి ఆరు శాతానికి పెంచారు.

న్యూఢిల్లీకి స్పెషల్ రైళ్ళు

హైదరాబాద్, జూన్ 14: ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి మద్రాసునుండి హౌరాకు, న్యూఢిల్లీకి రెండు స్పెషల్ రైళ్ళను జూన్ 14వ తేదీని నడపుతున్నారు. మద్రాసు- హౌరా స్పెషల్ రైలు జూన్ 14 తేదీ ఉ. 6—35 గంటలకు బయలుదేరి రా. 9—15గం. లకు హౌరా చేరుతుంది. మర్నాడు మరో స్పెషల్ రైలు మద్రాసులో ప. 12—10 గంటలకు బయలుదేరి జూన్ 16 ప. 11 గంటలకు న్యూఢిల్లీ చేరుతుంది.

వివాహాలు

శ్రీ కె. ఎస్. దల్ కనిష్ఠ సోదరి చి. సౌ. డాక్టర్ పార్వతికి, డాక్టర్ మోహన్ రావుకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ... థియేటర్‌లో జూన్ 9 వైభవంగా వివాహం జరిగింది.

• • •

విజయవాడ, జూన్ 11: ... సర్కిల్ ఇన్‌కమ్‌టాక్సు ఆఫీసరు శ్రీ కృత్తివెంటి సూర్యనారాయణమూర్తి గారి కుమార్తె చి.సౌ. లక్ష్మీమహాలక్ష్మి సత్యభామకు, స్థానిక అడ్వకేట్ శ్రీ లక్కరాజు నిరంజనరావు కుమారుడు చి. ఉమామహేశ్వరరావుకూ ఈ నెల 6వ ఇక్కడ వివాహం జరిగింది.

ఏది మేలైనది?


రెండూ ఒకే రకంగా పనిచేయగలవు. అయితే టైర్‌సోల్స్ వదే. వదే మీ టైరు కొత్త టైరువలె ఎక్కువ మైళ్లు ప్రయాణించేటట్టు చేస్తుంది.
విశిష్టమైన టైర్‌సోల్స్ ప్రాసెస్‌కు ప్రపంచ విస్తృతమైన సంస్థ అండదండలు కలవు. నిరవధికంగా జరిగే పరిశోధనలవల్ల, ఒక్కొక్క దానికీ ప్రత్యేకంగా రీట్రెడ్ చేసే పద్ధతివల్ల, టైర్‌సోల్స్ రీట్రెడ్ చేసిన టైరులు ఇతర వానికంటె నాణ్యంగా పనిచేయగలవు. ఇందువల్లనే ప్రతివారూ తమ టైరును టైర్‌సోల్స్ మాత్రమే రీట్రెడ్ చేయాలని కాంక్షిస్తారు.
ఒకే టైరును తొమ్మిదిసార్లు రీట్రెడ్ చేయగల విధంగా చేసేవారు ఇతరు లెవ్వరు?

అత్యధిక ప్రయోజనాన్ని పొందాలంటే టైర్‌సోల్స్‌చేతనే రీట్రెడ్ చేయించండి
టైర్‌సోల్స్
సేన్‌టైర్ అండ్ రబ్బర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్
తిరుచి రోడ్, కోయంబత్తూరు.
ఫ్యాక్టరీలుగల ఇతర పట్టణాలు:
మద్రాసు, వెల్లూరు, తిరుచి, సేలం, తూత్తుకుడి, కూనూరు, బెంగుళూరు, మంగుళూరు, విజయవాడ, సికింద్రాబాద్, ఎర్నాకుళం, కోట్టయం, కోయికోడ్, తిరుచూరు.
సేన్‌టైర్ మా పోష్టతీ. మా రీట్రెడ్‌కు మార్గదర్శి



రు. 1 కోటితో వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు

వివిధ పద్దులకు జిల్లాపరిషత్ కేటాయింపులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 14: వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిన్న ఉదయం వరంగల్‌లో జరిగింది. జిల్లాపరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ పి. ఉమారెడ్డి అధ్యక్షత వహించారు.

వరంగల్ జిల్లాలో గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాలకు రు 60లక్షలుకేటాయించడానికిసమావేశంతీర్మానించింది. పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటురోడ్లకు5.31లక్షలు, జిల్లాపరిషత్ రోడ్లకు రు 8 లక్షలు, జిల్లా పరిషత్ ఇరిగేషన్ పనులకు రు 5 లక్షలు పి.డబ్ల్యు.డి. ఇరిగేషన్ పనులకు రు 2లక్షలు స్కూలు భవనాలకు రు 7.80 లక్షలు, జూనియర్ కళాశాలలకు రు 3 లక్షలు, హరిజన, సాంఘిక సంక్షేమానికి రు 5లక్షలు, గిరిజన సంక్షేమానికి రు 2 లక్షలు, వ్యవసాయ కార్యక్రమాలకు రు 1.14 లక్షలు, ఎం. జి. ఎం. ఆసుపత్రిలో బెడెక్స్ ప్యాసింజర్‌లిఫ్ట్సు నెలకొల్పడానికి రు 75,000 కేటాయించడానికి తీర్మానించారు.

తెలంగాణా అభివృద్ధి పథకం క్రింద వరంగల్ జిల్లాకు కేటాయించిన రు 1కోటి నుండి చేపట్టే పథకాలనుగూర్చి జిల్లా కలెక్టరు శ్రీ పి.కె. దొరైస్వామి వివరించారు.

మండపేశ్వర్ గుహలలో శిలా శాసనం

ఆంధ్రప్రభ ప్రతినిధి

బొంబాయి, జూన్ 14: పురాతనమైన శిలాశాసనం ఒకటి బొంబాయికి 25 మైళ్ల దూరానగల మండపేశ్వర్ గుహలలో ఇటీవల కనుగొన్నారు. మధ్యగుహలో నుండి లోపలి గుహలోనికి పోయే ద్వారంపై ఈ శాసనం పదకొండు పంక్తులలో చెక్కబడి ఉంది.

ఈ శాసనం దేవనాగర లిపిలో, సంస్కృత భాషలో ఉంది.

ఈ శాసనంలో ''గోవింద'' అనే [illegible] ఉంది. ఇది బహుశా ఈ గుహ నిర్మాణానికి ధనసహాయం చేసినవారి పేరు అయివుంటుందని భావిస్తున్నారు. ఈ గుహలు 8వ శతాబ్దం నుండి ఉన్నప్పటికీ, శాసనం మాత్రం 17వ శతాబ్దానికి చెందినది కావచ్చుని అధికారులు ఊహిస్తున్నారు.

పెద్దకుడం గ్రామంలో గిరిజనుల దాడి

హైదరాబాద్, జూన్ 14: శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం గిరిజన ప్రాంతంలోని పెద్దకుడం, ప్రజాతడ గ్రామాలకు చెందిన 60 మంది గిరిజనుల గుంపు బుధవారంనాడు పెద్దకుడానికి చెందిన శ్రీ జి. గురుమూర్తి షావు పైనా, ఇంటి పైనా పడి రు. 5,000 విలువగల వెండి, బంగారు నగలు, వస్త్రాలు, నగదు, ఆహార ధాన్యాలతో పరారీ అయినట్లు విన్నఇక్కడ పోలీసు కార్యాలయానికి అందిన వార్తా ద్వారా తెలుస్తున్నది.

మృతవీరులస్మారకచిహ్నంపై మావో సూక్తుల ప్రసక్తి

బీహార్ శాసనసభలో గందరగోళం

పాట్నా, జూన్ 14: మధ్యాహ్నం భోజన సమయానికి సభ వాయిదా పడడానికిముందుగా బీహార్ శాసనసభలో గందరగోళం జరిగింది. సభ్యులు బిగ్గరగా అరుస్తూ బల్లలను బాదుతూ వాదప్రతివాదాలు జరిపారు.

శాసనసభ ముందువున్న మృతవీరుల స్మారక చిహ్నంపైన మావో నినాదాలు వ్రాసి దానిని అపవిత్రపరిచారని శ్రీ యశ్వంతకుమార్ చౌదరి(స్వ.) ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చెప్పినపుడు ఈ గలభా జరిగింది.

మృతవీరులు దేశ స్వాతంత్ర్యంకోసం ప్రాణాలు త్యాగంచేశారని ఈ మెమోరియల్‌కు జాతి వ్యతిరేకశక్తులు అపవిత్రం చేయకుండా కాపాడడంలో ప్రభుత్వ విఫలమైనదని శ్రీ చౌదరి అన్నారు. ఈ సందర్భంలో అరెస్టులేవీ ఇంతవరకు జరగలేదని ఆయన అన్నారు.

శ్రీ చౌదరి ప్రకటన అయిన తక్షణమే పి. సి. ఐ. సభ్యులొకరు, పి. సి. ఐ. మార్క్సిస్టు) సభ్యులొకరు లేచి కేకలు పెట్టి ఆ ప్రకటనకు తమ అభ్యంతరాన్ని తెలియచేశారు.

రాజకీయ విషయం ఈ సందర్భంలో తీసుకురారాదని శ్రీ ఎ.కె. రాయ్ (సి. పి. ఐ. మార్క్సిస్టు) అనడంలో మరొక పర్యాయం గందరగోళం చెలరేగింది.

ఈ సమయంలో స్పీకరు భోజన విరామానికి సభను వాయిదా వేశారు.

మోటారు సైకిల్ ఢీకొని బాలిక మృతి

కొవ్వూరు, జూన్ 11: ఇక్కడకు 12 మైళ్ల దూరంలో గల వేగేశ్వరపురంలో గత సోమవారంనాడు పుట్టా గంగారత్నం అనే 9 సంవత్సరాల బాలికను మోటారు సైకిల్ ఢీకొనగా మరణించింది. మోటారుసైకిల్ పై వెడుతున్న వానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆతరువాత అతడు బెయిల్‌పై విడుదల చేయబడ్డాడు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. (మ. వి.)

తుపాను పీడిత జిల్లాలలో వైద్య సిబ్బంది సహాయ కార్యక్రమం

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 14: ఇటీవల తుపాను, వరదలకు గురైన నాలుగు జిల్లాలలో వైద్యసర్వీసుల డైరెక్టరు తీసుకున్న వైద్య సహాయక చర్యలవల్ల కలరా వంటి అంటువ్యాధులు వ్యాపించకుండా అరికట్టడానికి వీలయినది. ఈ నాలుగుజిల్లాలలో వరదలలో మృతిచెందినవారి శవాలు గుట్టలుగా పడి ఉన్నప్పటికీ కూడా ఎట్టి అంటువ్యాధి కూడా సోకలేదు.

వైద్య సర్వీసుల డైరెక్టరు డాక్టర్ బి. భూషణరావుతోపాటు అడిషనల్ డైరెక్టర్లు డాక్టర్ బి. రామచంద్రన్, డాక్టర్ బి.ఎస్. మూర్తి, సీనియర్ అధికారులు, వందమంది డాక్టర్ల బృందం తుపాను బాధిత ప్రాంతాలకు హుటాహుటిని వెళ్ళి వైద్య సహాయం అందజేశారు.

జూన్ 9 వరకు నాలుగు లక్షల మందికి అంటు వ్యాధులు రాకుండా ఇంజక్షనులుఇవ్వడం జరిగింది. బావులలో మందుచల్లి శుభ్రంగా ఉంచారు.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవడానికై ముఖ్యమైన ప్రాంతాలలో వైద్య సహాయక కేంద్రాలను కూడా నెలకొల్పారు. ఒక్క చీరాలలోనే 3000 బావులలోమందు జల్లడం జరిగినదని శ్రీ రామచంద్రన్‌చెప్పారు.తుపాను అనంతరం బాపట్లలో రెండు వారాలపాటు మకాంచేసిన డాక్టర్‌యు. ఎస్. జి. శర్మ (అసిస్టెంట్ డైరెక్టరు) వరద నీరు బయటకు వెళ్ళే మార్గం లేనందువల్ల గుంటూరుజిల్లాకు అమితనష్టం వాటిల్లినదన్నారు.

ఈ జిల్లాలన్నింటిలో 166 మందికిఉదర సంబంధమైన వ్యాధిరాగా 15 మంది మృతి చెందారు. వారిలో 14 మంది గుంటూరు జిల్లాలో, ఒక్కరు కృష్ణాజిల్లాలో మృతిచెందారు.పశ్చిమగోదావరిలో 20 మందికిఉదర సంబంధమైన వ్యాధివచ్చి నదన్నారు.ఖమ్మంలో అట్టి వ్యాధులు రాలేదు.

తుపాను బాధిత ప్రాంతాలలో మామిడి పండ్లు, చేపలు, మాంసం మొదలగు పదార్థాల విక్రయం నిషేధింపబడినదని డాక్టర్ రామచంద్రన్ చెప్పారు.

ఆహార పొట్లాలు, వస్త్రాలు పంచిన కేంద్రాలలో ఉదర సంబంధమైన వ్యాధిరాకుండా మందులు కూడా పంపిణీ చేయబడినవని తెలిపారు.

గుంటూరు మెడికల్ కాలేజి నుండి 72 మంది, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజి నుండి 40 మంది, హైదరాబాద్, ఉస్మానియా గాంధి ఆసుపత్రులనుండి 16 మంది, ఖమ్మంనుండి ఆరుగురు డాక్టర్ల సహాయం కోరబడినదన్నారు.

అన్ని తాలూకా జిల్లా స్థాయిలలో ప్రత్యేక ఎమర్జెన్సీ వార్డులు నెలకొల్పి ఒంగోలు, బాపట్ల, చీరాల, వేటపాలెంలలో వైద్య సహాయంపై శ్రద్ధ తీసుకున్నట్లు డాక్టర్ భూషణరావు చెప్పారు.

250 ఆరోగ్య బృందాలను వినియోగించి ప్రజారోగ్య చర్యలు తీసుకున్నట్లు వైద్య సర్వీసుల డిప్యూటీ డైరెక్టరు డాక్టర్ వై. సుబ్రహ్మణ్యం చెప్పారు. గుంటూరుజిల్లాలో కలరావ్యాధి సోకకుండా రెండు లక్షలమందికి ఇంజక్షనులనుయిచ్చినట్లు చెప్పారు. కృష్ణలో లక్షమందికి. పశ్చిమ గోదావరిలో 30,000 మందికి ఖమ్మంలో 21 వేల మందికి ఇంజక్షనులు యిచ్చారు.

సహాయ కార్యక్రమాల అనుభవాన్ని పురస్కరించుకుని తాము స్పెషల్ సెక్రటరీకి కొన్ని సిఫార్సులు చేసినట్టు డాక్టర్ భూషణరావు చెప్పారు. అంటువ్యాధుల రిజర్వు నిధిని నాన్‌ప్లాన్ బడ్జెట్‌లో ఒక లక్ష రూపాయలు కేటాయించాలనిఆయనసూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలగు ఆసుపత్రులలో కలరా నిరోధక వాక్సిన్, బ్లీచింగ్‌పౌడరు, ఇతర మందులు ఉండాలన్నారు.

ఆంధ్రయూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ నిధికి విరాళం

విశాఖపట్నం, జూన్12: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులువైస్ ఛాన్సలర్ తుపాను బాధితుల సహాయ నిధికి రు. 1036లు విరాళమిచ్చారు.

ఈ నిధికి ఇంకా విరాళాలు ఇచ్చినవారివివరాలు:

రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిరు913, యూనివర్సిటీ లైబ్రరీ రు. 725, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కార్యాలయంరు 639., టి. బి. ఎ. డి. అనువర్తి సూపరింటెండెంటు సిబ్బంది రు. 569, అనకాపల్లి లయన్స్‌క్లబ్ రు. 500, యూనివర్సిటీ ప్రెస్ సిబ్బంది రు. 383, విశాఖ పిండిమిల్లులు రు. 350, కాలేజీ టీచర్స్ కెమిస్ట్రీ వేసవిఇన్‌స్టిట్యూట్‌లో పాల్గొంటున్నవారు రు. 277, రాజస్థానీ సాంస్కృతిక మండలి రు. 251, శ్రీ ఎం. ఎస్. శాస్త్రి రు. 250, యూనివర్సిటీడిస్పెన్సరీ రు. 140,

రు. 116లు విరాళమిచ్చినవారు:

ప్రొఫెసర్ కె. వి. శివయ్య, యూనివర్సిటీ లాడ్జి, ప్రొఫెసర్ డి. వెంకటేశ్వర్లు, అలంకార్ థియేటర్, శ్రీ పి. సన్యాసిరాజు, కమాండర్ ఆల్మెడా, శ్రీ పి. రాములు, ఎం. అరుణాద్ అండ్ కంపెనీ, పి. అప్పారావు అండ్ సన్స్, టి. వి. నరసింహం అండ్ సన్స్, లామెన్ ఎలెక్ట్రిక్ కంపెని, రావుఎలెక్ట్రిక్ వైరింగ్‌వర్క్సు, శ్రీ డి. ఎల్లయ్యరెడ్డి, శ్రీఐ. ఎ. పాత్రుడు, యూనివర్సిటీ వినియోగదార్ల సహకార స్టోర్సు, శ్రీ ఎల్. ఎస్. పాత్రుడు.

రు. 101 విరాళమిచ్చినవారు: శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి, డాక్టర్ ఎం. సుబ్బారావు, ప్రొఫెసర్ జి. సుందరరెడ్డి,

తుపాను బాధితులకు రు. 116 లు విరాళం

గుంటూరు, జూన్ 14: కోస్తా జిల్లాలలో తుపాను బాధితుల సహాయార్థం ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ కార్యవర్గం రు. 116 లు విరాళమివ్వ తీర్మానించింది. ఈ సమావేశానికి శ్రీ నల్లపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు.

ప్రభుత్వాన్ని తొలగించే హక్కు శాసనసభదే మాత్రమే

రాష్ట్రపతిపాలన విధించాలనే సూచన ప్రతిఘటిస్తూ విశాఖ, శ్రీకాకుళంజిల్లాల నాయకుల ప్రకటన

వాల్తేరు, జూన్ 14: విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 13 మంది శాసనసభ్యులు, పార్లమెంటరు కాంగ్రెసు నాయకులు నిన్న చేసిన ఒక సంయుక్త ప్రకటనలో రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలనే సూచనను తీవ్రంగా ప్రతిఘటించారు.

ఈ ప్రకటనపై సంతకం చేసినవారిలో రాష్ట్ర ఖాదీబోర్డు ఛైర్మన్ శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, పి. సి. సి. కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు శ్రీ వి. కృష్ణమూర్తి నాయుడు, శ్రీకాకుళం జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ జి. శ్రీరాములునాయుడు వున్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఒక్క అసెంబ్లీ మాత్రమే తొలగించగలదని వారు అన్నారు. రాష్ట్రపతిపాలన విధించాలనేసూచన అప్రజాస్వామికము, రాజ్యాంగ విరుద్ధమునని వారన్నారు.

తెలంగాణాలో హింసా చర్యలకు బాధ్యులైన వారు 'శాంతి భద్రతలు భంగమైన' వనే కారణంతో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతుండడాన్ని తాము ఆందోళనతో గమనిస్తున్నామన్నారు. ఈ తెలంగాణా నాయకులు తాము జరుపుతున్న హింసా చర్యలను అదుపులో పెట్టలేకుండా వున్నారు గనుక, కేంద్రం జోక్యం కలిగించుకొని వాటిని అదుపులో పెట్టాలని కోరుతున్నట్లువుతున్నదని వారన్నారు.

హింసా చర్యలను అదుపులో పెట్టవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఆయనకు తమ పూర్తి అండదండలు వుండగలవని వ్యక్తపరచారు. హింసా చర్యలు జరుగకుండా శాంతిని కాపాడవలసిందని వారు తెలంగాణా నాయకులకు విజ్ఞప్తిచేశారు.

ప్రత్యేక తెలంగాణా కోరిక విషయమై ప్రస్తుతం, ఇప్పుడు కేంద్రం ఈ విషయమై జోక్యం కలిగించుకొన్నది గనుక దానిపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్రానిదిమాత్రమేనని వారన్నారు. అయితే, ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు కోట్ల ఆంధ్రులను సంతృప్తిపరచేదిగా వుండాలన్నారు. కేంద్రం వేర్పాటు శక్తులను ప్రోత్సహించేయెడల, అత్యంత వెనుకబడివున్న విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేసే బాధ్యత వహించాలని ఈ సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు.

ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసిన శాసనసభ్యులు శ్రీమతి రామకృష్ణాదేవి, శ్రీయుతులు కె. అప్పలదొర, ఎస్. ఆర్. ఏ. ఎస్. అప్పలనాయుడు, కొల్లా అప్పలనాయుడు, టి. చిట్టినాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఎన్. వి. [illegible] (విశాఖపట్నం జిల్లా), అప్పల నరసయ్యనాయుడు, టి. రామారావు, నారాయణ అప్పలనాయుడు, బి. రామయ్య, వెంకట అప్పలనాయుడు (శ్రీకాకుళం జిల్లా).

సబ్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్

పొన్నూరు, జూన్ 13: విజయవాడ అవినీతి నిరోధక విభాగం డి. యస్. పి. శ్రీ నాగభూషణం మే 22వ తేదీన అరెస్టుచేసిన చెరుకుపల్లి సబ్‌యిన్‌స్పెక్టరు శ్రీ బి. వెంకటస్వామిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

చెరుకుపల్లికి ఆయన స్థానే ప్రస్తుతం పొన్నూరులో సబ్‌యిన్‌స్పెక్టరుగా వున్న శ్రీ చెంచయ్యను నియమించారు. (మ.వి.)



ప్రపంచప్రసిద్ధమైన
బెడేకర్ ఊరగాయలు
ఇప్పుడు మా క్రొత్త ఫ్యాక్టరీ నుంచి లభిస్తున్నవి
మాగాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, కలగాయ, మామిడిపిందె, ఆవకాయ, నిమ్మపచ్చిమిరపకాయ, ఉసిరికాయ, తియ్య నిమ్మకాయ – 500 గ్రా. ల సీసా సీసాలో.
వి. పి. బెడేకర్ అండ్ సన్స్ ప్రై. లిమిటెడ్,
బొంబాయి – 4.
ఓర్యు స్మార్తము వ్రాయవలెను. వి.పి.పి. గాని పోస్టుపార్శిల్యుగాని పంపబడవు.
వ్యాపారస్థులకు:- కొనటల్ ఏజన్సీస్,
80, నారాయణమొదలి వీధి, మద్రాసు-1. ఫోన్: 32445
స్టాకిస్టులు: ఎం. ఆర్. షాకె అండ్ కం., హైదరాబాద్,
మా నిమ్మపూరగాయ రస్లింబు ఇటీవల నాగపూరులో జరిగిన ప్రదర్శనలో మొదటి బహుమతి పొందినది.



గత 25 సం. ల నుంచి మన్నికగల అందమైన గొడుగులను తయారుచేయువారు
RATHOD UMBRELLAS MART
23, Babu Genu Road, Bombay-2.

NSF
మేతలు
అధిక పాలవృద్ధికి,
అధిక గ్రుడ్లకు

NSF పశువులమేతలు పాడి ఆవుల పాలవృద్ధిని అత్యధికము చేయును.
NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము
NSF మేతలు విటమిన్లు నిండిన సమగ్ర, సంగ్రహ ఆహారము.మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.
ఈ NSF మేతలు రుచితర నిర్ణయమునకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము
NSF మేతలు మీరు సులభముగా భద్రపరచి వాడుకోవచ్చును.
మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.
NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ లేక అణువుల రూపమున దొరకును.
NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ రూపమున దొరకును.



తయారుచేయువారు:
ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్
శక్కర్‌నగర్, నిజామాబాద్ జిల్లా
కేంద్ర కార్యాలయము:
ఫతేమైదాన్, హైదరాబాద్-4
(ఆంధ్ర ప్రదేశ్)
FDSN3F90



గ్లూకో మొనేకో ఓర్లే స్పిన్-ఎచ్ జెఫ్స్ చీస్‌లింగ్స్

సంతృప్తితో అతని ముఖం వెలిగిపోతోంది!
అతనివంటిలక్షలాది ప్రజలు అత్యధికంగ అమ్మేలా చేసే తీపి, ఉప్పు బిస్కట్లు గ్లూకో, మొనేకో

పార్లే బిస్కట్లు
ఓ పార్లే ప్యాకెట్ పట్టుకెళ్ళండి ఈరోజే!



జిహ్వకొక రుచి యన్నట్లు
గ్లూకో మొనేకోలలో
ఎవరికి కావలసిన గుణం వారికి దొరుకుతుంది—రుచి. స్వాదు. కరకరలాడే కమ్మన. పోడిమి. అన్నీ ఉన్నాయి వానిలో, అందుకనే అవి దేశంలోకల్లా ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కట్లు. వాటిని వెంబడిస్తూ వస్తున్నాయి-
జెఫ్స్, ఓర్లే, స్పిన్-ఎచ్, చీస్‌లింగ్స్, భారతదేశంలో మొట్టమొదటి స్వాదుగల బిస్కట్లు, అన్ని భారతదేశంలోని ఒకనైన అత్యాధునిక ఫ్యాక్టరీలలో తయారౌతున్నాయి — 30 ఏళ్ళ అనుభవము వానికి వెనుకబలము కానీయండి, ఒకటేంటి.. అన్నీతీసుకోండి !



everest/567/PP TL

బస్సు ప్రమాదంలో 11 మంది మృతి

మంగ్లై, జూన్ 14 : ఒక ప్రయాణీకుల బస్సు ఇక్కడ మధ్యాహ్నం ఒక గోతిలో పడిపోయిన కారణంగా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. ఇక్కడకు 90 మైళ్ళ దూరానగల కుసలలో ఈ బస్సు 43 మంది ప్రయాణీకులతో బయలుదేరింది. మృతిచెందిన వారిలో ఒక పోలీసు కానిస్టేబిల్ కూడా ఉన్నారు. 36 మందికి గాయాలు తగిలాయి.

ప్రాణంతీసిన ప్రేమ

అలహాబాద్, జూన్ 14: ప్రియురాలు మోసం చేయడంతో ఒక పోలీసు కానిస్టేబులు నవాబ్‌జంగ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

వివాహం చేసుకొనేందుకు సెలవు సంపాదించుకున్న కానిస్టేబులు చివరి క్షణంలో తన ప్రియురాలు తనను తిరస్కరించడంతో ఈ అఘాయిత్యానికి తలపడ్డాడు.

అతని ప్రియురాలు మరొక వ్యక్తిని పెళ్ళికున్నందువల్ల ఇలా జరిగింది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబులు దగ్గర కొన్ని ప్రేమలేఖలు లభ్యమైనట్లు గాతెలుస్తోంది.

కేరళ ప్రభుత్వ సిబ్బంది అభ్యర్థనల తిరస్కృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జూన్ 11: కనీస అవసరాల ప్రాతిపదికపై వేతనాలు ఇవ్వాలని కేరళ ప్రభుత్వోద్యోగులు చేసుకొన్న అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ఈ అభ్యర్థనపట్ల ప్రభుత్వం సానుభూతి వ్యక్తం చేస్తూ, ఆర్థికస్థితి బాగా లేనందువల్ల ఇది వెంటనే ఆచరణలో పెట్టడం కష్టం అని వేతనాల కమిషన్ సిఫారసులపై ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొన్నది.

మొదటి టెస్టు :

రెండవరోజున 13 వికెట్లు పడిన వైనం

మాంచెస్టర్, జూన్ 14: ఇంగ్లండ్, వెస్టిండీసు మధ్య ఇక్కడ జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో, నిన్న లంచ్ తర్వాత ఆట ఒడుదుడుకులతో సాగిన తర్వాత, ఇంగ్లండ్ ఫాస్టుబౌలర్లు ఆట తమ జట్టుకు అనుకూలంగా మార్చగల్గారు.

మొత్తం నిన్న 13 వికెట్లు పడినవి. 3 వికెట్లకు 261 పరుగుల స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు విగతా 7 వికెట్లు 152 పరుగులకే పోగొట్టుకుంది. గ్రావ్నే (75 తర్వాత, ఒలివియేరా ఒక్కడే 57తో అర్ధశతం దాటాడు. వెస్టిండీసు యువక మీడియం బౌలరు షెప్పర్డ్ 104 పరుగులకు 5 వికెట్లు తీసుకొని రాణించాడు.

కద్ది పరుగులకే ఇంగ్లండ్ ఇన్నింగ్సు క్లుప్తపరిచినందున, వెస్టిండీసు ఆధిక్యం పొందగలదని తోచింది. కాని, ఇంగ్లండ్, సీమ్ బౌలర్లు స్నో, బ్రౌను బాగా బౌల్ చేసి వెస్టిండీసు బాటింగ్‌పై వెర్రిదెబ్బ తీశారు. ఫ్రెడరిక్స్ (0 , కార్ల్యూ (1 వికెట్లు 2 పరుగులకే పోయిన పిదప డేవిస్(34 , బుచర్ (31 కొంతసేపు నిలబడ గలారు. తర్వాత సోబర్సు (10 , ఫాస్టర్ (4 వికెట్లు పోగా వెస్టిండీసు ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. లాయిడ్ 17తో బాట్ చేస్తున్నాడు. ఇతనికి షెప్పర్డు, హెండ్రిక్స్ తోడుగా నిల్వగల్గితే ఫాలోఆన్ తప్పవచ్చు.

వెస్టిండీసు తొలి బాట్స్‌మన్ వైఫల్యం పొందిన తర్వాత, ఇతర బాట్స్‌మన్‌తమ సహ ధోరణి వీడక, పరుగులు రమ్యంగా చేసి, ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. ఇదే ఇప్పటికి వారికి మిగిలిన ఘనత.

స్కోరు: ఇంగ్లండు: 413 (బాయ్‌కాట్ 128, ఎడ్రిచ్ 58, షార్ప్2, గ్రావ్నే 75, ఒలివియేరా 57, నాట్, ఇల్లింగ్‌వర్త్ 21, బ్రౌన్ 15, స్నైట్ 31, అండర్‌వుడ్ 11 నాట్‌ఔట్, స్నో 0 .

బౌలింగ్: సోబర్సు 78- 1వి, హోల్డర్ 93- 1వి, షెప్పర్డు 104- 5వి, గిబ్స్ 96- 2వి (60 ఓవర్లు .

వెస్టిండీసు: 104- 6వి, స్నో 39- 2వి, బ్రౌన్ 26—3వి, అండర్‌వుడ్ 7—1వి.

డబుల్సులో పశ్చిమజర్మనీ గెలుపు

బర్మింగ్‌హామ్, జూన్ 14: ఇక్కడ బ్రిటన్, పశ్చిమ జర్మనీ మధ్య డేవిస్‌కప్పు పోటీలో, పశ్చిమ జర్మనీ డబుల్సులో గెల్వగా, ఆఖరిరోజున రివర్సు సింగిల్స్ రెండూ ఆసక్తితో జరుగుటకు అవకాశం కల్గింది. ఖుంకే, స్టిల్‌వెల్ పోటీపై ఫలితం ఆధారపడింది.

నిన్నటి డబుల్సులో, బుంగర్ట్, ఖుంకే (జర్మనీ , కాక్స్, కోర్టిస్‌ను 10—8, 17—19, 13—11, 3—6, 6—2తో కొద్దిలో ఓడించారు.

ఇతర వార్తలు

బ్రిస్టల్ టెన్నిస్‌లో బారెన్స్ (ఫ్రాన్సు), గ్రాబ్నర్‌ను 10—8, 6—4తో, రోజ్ వాల్, ఎమర్సన్‌ను 7—5, 6—4తో ఓడించి ఫైనలు చేరారు.

నాటింగ్‌హామ్ టెన్నిస్ సెమీఫైనలులో, ఆస్ట్రేలియన్ జూనియర్ మాస్టర్స్, భారత డేవిస్‌కప్పు ఆటగాడు ప్రేమజిత్‌లాల్‌పై 12—10, 9—11, 7—5తో ప్రశంసనీయమైన గెలుపు సాధించాడు.

నార్‌హాంప్టన్‌షైర్‌తో పోటీలో,నాటింగ్‌హామ్‌షైర్ బాట్స్‌మన్ బోలస్ ఇన్నింగ్సు రెంటిలో సెంచరీ చేసి ప్రత్యేక ఘనత సాధించాడు.

తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎక్స్‌రే యంత్రం

తాడేపల్లిగూడెం, జూన్ 13: ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో రు 26 వేలు ఖరీదుచేసే ఒక ఎక్స్—రే యంత్రం గత రెండు నెలలుగా నిరుపయోగంగా పడిఉన్నది. ఈ యంత్రం ఉపయోగానికి అవసరమైన గది లభించనందువలన ఈ యంత్రం నిరుపయోగంగా ఉండిపోయినది. ఈ గది కొరకు కలెక్టరు రు 918 మంజూరు చేశారు. ఆ మొత్తం ఏప్రిల్‌లో చెల్లించటం కూడా జరిగింది. మెడికల్ ఆఫీసర్ శ్రీ ఆనంగపాల్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘం సమావేశంలో ఆసుపత్రిలో పనులు మందకొడిగా జరగటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఇంకా ఎక్కువ సౌకర్యాలు కలుగజేయవల్సిందనీ, ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచాలనీ ఈ సంఘం సూచించింది.(ప.ప్ర)

జిన్నూరులో ఆసుపత్రి భవన ప్రారంభోత్సవం

పెంకొల్లు, జూన్ 13 : జిన్నూరు గ్రామంలో ముప్పది ఐదువేల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రి కట్టడాన్ని నియంత్రణ భవనానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీ కె. వెంకటరెడ్డి ప్రారంభోత్సవం జరిపారు.

జిలా పరిషత్ అధ్యక్షులు శ్రీ … వెంకట హరిరాము జోగయ్య సభకు అధ్యక్షత వహించారు.

ఈ గ్రామంలోని ప్రధాన వీధికి తారు రోడ్డు వేయుటకు ఆయన ఆమోదాన్ని ప్రకటించారు.

ఈ ఆసుపత్రి భవనానికి తన తండ్రిగారి పేర పది వేలు … విరాళమిచ్చిన శ్రీ … దాతృత్వమును కొనియాడారు.

శ్రీ భూపతిరాజు లక్ష్మీ నరసరాజు నివేదిక సమర్పించారు.

సహకార సమితి అధ్యక్షులు శ్రీ రుద్రరాజు సూర్యనారాయణరాజు, శ్రీ అల్లూరి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ పరకాల శేషావతారం, భూదాతను, గ్రామపెద్దలు … ప్రసంగించారు.

సర్పంచ్ శ్రీ … రాజు వందన సమర్పణ చేశారు. (ప. వి.)

శ్రీ బయనఅబ్బయ్య మృతి

విజయవాడ, జూన్11:గత 25 సంవత్సరముల నుంచి శ్రీ హనుమాన్ చాలీసాను యావదాంధ్రమునందు ప్రచారము జరుపుతున్న హనుమద్భక్తుడు శ్రీ బయన అబ్బయ్య(55) జూన్ 5 వ తేదీన ఇక్కడ పరమపదించారు.

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు.

రేడియో

సోమవారం, జూన్ 16

శ.శ. 1891 జ్యేష్ఠ 26

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 షేక్‌హుస్సేన్ క్లారినెట్, 7—30 సంస్కృతపాఠం, 8—30 యావు వరలక్ష్మి. మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 యాదుర్తి వరలక్ష్మి 1—40 చిత్రసీమ, 1—50 తె. వా. సాయంత్రం 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 తెలుగుబాట, 7—30 చిత్రసీమ, 7—45 రేడియో కళాశాల, 8—15 షేక్ హుస్సేన్ క్లారినెట్, 9— 15 వికాస తరంగిణి, పత్రికా ప్రతినిధులతో గోష్ఠి, 9— 30 జానపద గేయాలు, 9— 45 రసమయి, 10- 00 స్వాతితిరునాళ్ కృతులు, 10- 35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7- 00 తె. వా., 7—30 సంస్కృత పాఠము(హైదరాబాద్ నుండి రిలే ,7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 చిత్రతరంగిణి, 1—50 తె. వా. సాయంత్రం 5—30 ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామ వినోదాలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 వాద్య చిత్రం, 6—45 గాంధీజీ రచన నుండి కొన్ని ఘట్టాలు, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 రేడియో కళాశాల (హైదరాబాద్ నుండి రిలే , 8—15 ఢిల్లీ నుండి రిలే, 8—25 ప్రాదేశిక సుగంసంగీత్, 9—15 వికాస తరంగిణి, 9—30 జానపద గేయాలు, 9—45 రసమయి, సాహిత్య కార్యక్రమము, 10—00 భక్తిరంజని ముకుందమాల, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం 6- 00 వందేమాతరం, మంగళగానం, 6- 30 నేటి కార్యక్రమ వివరణ, 6- 35 అరుల్ వాక్కు, 6—45 మల్లైవళి, 6—55 ఎస్. బాలకృష్ణన్ నాదస్వరం, 7—30 ఎమ్. ఎస్. గోపాలకృష్ణ వయొలిన్, 7—45 చిత్రగానం, 9—45 సంగీత మంజరి, 10—00 ఎస్. బాలకృష్ణన్ నాదస్వరం, 10- 30 మధుర గీతం. మధ్యాహ్నం 12- 00 కార్మికుల కార్యక్రమము, 12—30 సుమిత్రా రత్నం 1—00 స్త్రీలకు, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రం 5—30 సంగీతపాటలు, 5—45 మల్లిశై 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం,6—50చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00నేయూర్‌విరుప్పం (శ్రోతలు కోరిన పాటలు), 8—30 సంస్కృత కార్యక్రమము, 9—45 రాగం, తానం, పల్లవి, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ

ఉదయం 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 ఇళైకోలం, 7—30 మద్రాస్ ఎ వలె మధ్యాహ్నం : 1—40 మద్రాస్ ఎ వలె 1—50 తె వా. సాయంత్రం : 6—30 కిస్టయ్య కథానిక, 7—00 తె. వా.. 7—15 సుమిత్రా రత్నం, 7—45 రావనాలె వణి విజయలక్ష్మి, 8—25 గీతిమాలిక 9— 15 ఢిల్లీనుండి రిలే, 9— 30 వాద్య సంగీతం: వయొలిన్, 10—00 హిందూస్థానీ సంగీతం, 10— 35 ప్రసార సమాప్తి.



డిస్ట్రిబ్యూటర్లు : మైసూరు అండ్ గోవా : హిందూస్థాన్ డీలర్సు లిమిటెడ్, కెంపెగౌడ రోడ్, బెంగుళూరు 9. ఫోన్: 70272.
ఆంధ్రప్రదేశ్‌లో బ్రాంచీలు తెలంగాణా ఏరియాకు : 4—3—339, సుల్తాన్‌బజార్, హైదరాబాద్. ఫోన్: 43458.
పాత ఆంధ్ర ఏరియాకు : రాంగోపాల్ వీధి, విజయవాడ. ఫోన్ : 5691.

SIEMENS

ఖండసారి పంచదార ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నారా?

నమ్మకంగా పనిచేసే విద్యుత్ యంత్ర సామగ్రి, మరియు అమ్మకపుటనంతరపు సావధాన పరిచర్య కావాలంటే,

సీమెన్స్ వారిని సంప్రదించండి.

అన్ని రకాల విద్యుత్ పరికరాలకు, అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందింది సీమెన్స్. 50 నుండి 200 టన్నులవరకు రోజువారీ ఉత్పాదనశక్తి కలిగిన ఖండసారి పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మోటర్లు, స్విచ్‌గేరులు, కేబుల్సు, మరియు ట్రాన్స్‌ఫార్మర్లు వగైరా విద్యుత్ యంత్రసామగ్రి యొక్క సంపూర్ణశ్రేణికి. మీరు, వారిమీద నిస్సందేహంగా ఆధారపడవచ్చు. సీమెన్స్ యంత్రసామగ్రి లోపరహితంగాను, ఎంతో ఫలవంతంగాను పనిచేయటం మాత్రమేకాక, అత్యంత నైపుణ్యవంతమైన అమ్మకపుటనంతరపు పరిచర్యల నదుపాయపు టందదండలుకూడా కలిగియున్నవి.

సీమెన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.



వ్యాపారి వివరములకు దయచేసి వ్రాయండి.
ఇ. ఐ. డి. ప్యారీ లిమిటెడ్,
66, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్—3. డేర్‌హౌస్, మద్రాస్—1.



13-6-69 నుండి గుడివాడ - గౌరీశంకర్‌లో

త్వరలో : రాజమండ్రి - నెల్లూరు

రష్యన్ మ్యాప్‌లలో భారత భూ భాగాలపై అవకతవకలు

ఢిల్లీ ఆందోళనపై మాస్కో పరిశీలన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 14: సోవియట్ యూనియన్‌లో ప్రచురితమైన కొన్ని పత్రాలలో భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలు చైనీస్ భూ భాగాలుగా చూపబడినవి. ఇందుకు ఇండియా మాస్కోకు తన ఆందోళనను తెలిపింది. ఈ విషయాన్ని పరిశీలించగలమని ఇప్పుడు మాస్కో ఇండియాకు వాగ్దానం చేసింది.

అక్టోబరు విప్లవం 15వ వార్షికోత్సవాల సందర్భంగా 1967లో ప్రచురితమైన ప్రపంచ అట్లాస్‌లో మెక్‌మహన్ రేఖను అనుకొని ఉన్న ప్రాంతాలన్నీ చైనీస్ భూ భాగంలో ఉన్నట్లు చూపబడినవి. వీటిని చైనీస్ 1962లో ఆక్రమించుకొని తరవాత ఖాళీచేయడం జరిగింది. అయినా ఈ భూ భాగాలు ఇప్పటికీ చైనీస్ క్రిందనే ఉన్నట్లు అట్లాస్‌లో చూపారు.

చైనీస్ దురాక్రమణ ధోరణులనుబయట పెడుతూ కొన్ని కరపత్రాలలో సోవియట్ రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనించదగ్గవి. చైనీస్, భారత ప్రజలకు వాగ్దానం చేసిన అయిదు శాంతియుత సహజీవన సూత్రాలు (పంచశీల) 1962లో తన సేనలను ఇండియాలోకి తరలించడం ద్వారా చైనా ఉల్లంఘించినదని ఒక కరపత్రం పేర్కొన్నది.

కాలికట్, జూన్ 14: నిన్న సాయంత్రం ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో రెండు వర్గాల కార్మికుల మధ్య సంఘర్షణ జరిగిన ఫలితంగా అయిదుగురు మహిళలతో సహా 10 మంది గాయపడ్డారు.

మరాఠీ రచయిత ఆచార్య అత్రే మృతి

బొంబాయి, జూన్ 14: ప్రసిద్ధ మహారాష్ట్ర రచయిత ఆచార్య ప్రహ్లాద కేశవ అత్రే నిన్న రాత్రి ఇక్కడ మరణించారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.

ఆచార్య అత్రే కవి, మంచి వక్త, ప్రసిద్ధ జర్నలిస్టు, రాజకీయ నాయకుడు కూడ. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో పని చేశారాయన. కాంగ్రెస్‌లో కూడా చాలాకాలం సభ్యులుగా ఉన్నారు. 1957 నుంచి రెండు టర్ములు మహారాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉన్నారు. పుస్తకాలు, ఎన్నో నాటకాలు ప్రచురించారు. ఆయన 'శ్యామ్‌చీ ఆయీ' అనే చిత్రం నిర్మించినందుకు 1954లో రాష్ట్రపతి స్వర్ణపతకం లభించింది. రెండుసార్లు మాస్కో వెళ్ళారు. ప్రపంచ శాంతి మహాసభల్లో పాల్గొన్నారు. 1940లో 'నవయుగ్' అనే మరాఠీ వారపత్రికను నడిపారు.





వస్తూంది!





Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

యూనీకెమ్
మందులలో నమ్మదగిన పేరు
యూనీకెమ్
లేబొరేటరీస్ లిమిటెడ్

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 164 విజయవాడ 16-6-1969 సోమవారం 6 పేజీలు: 12 పైసలు

ప్రజాసమితి 'బంద్' దృష్ట్యా తెలంగాణా అంతటా గట్టి బందోబస్తు

రాజధానిలోని కీలకప్రాంతాలలో సాయుధపోలీసుల కాపలా

శాంతి, భద్రతలకు భంగంకలిగించేవారిపై కఠినచర్య

హైదరాబాద్, జూన్ 15 : రేపు 'బంద్' జరపాలని తెలంగాణా ప్రజాసమితి పిలుపు ఇవ్వడం దృష్ట్యా. పోలీసు అధికారులు తెలంగాణా అంతటా చాలా కట్టుదిట్టమైన రక్షణచర్యలు గైకొన్నారు. జూన్ రెండవ తేదీన నగరానికి పిలిపించబడిన సైన్యం ఇప్పటికీ అలాగే వున్నది.

రెండు పటాలాల కేంద్ర రిజర్వు పోలీసులతో సహా అదనపు పోలీసు దళాలు రాజధానికి రప్పించబడినాయి. వీటిని నగరంలోని కీలకప్రాంతాలలో నియమించనున్నారు. ప్రధానమైన అన్ని ప్రభుత్వ సంస్థలవద్ద, కేంద్రాలవద్ద నివాసాలవద్ద సాయుధ పోలీసులు కాపలా ఉంటారు.

తెలంగాణా ఆందోళన కారులపై ప్రభుత్వం దమననీతిని, అణచివేతచర్యలను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణా ప్రజాసమితి రేపు తెలంగాణా బంద్ జరపవలసినదని పిలుపు ఇచ్చింది.

ప్రజాసమితి 'బంద్' నిర్వహించడం ఇది ఆరవసారి. మొదట బంద్ మార్చి 3 న జరిగింది.

రేపు 'బంద్'ను పాటించవలసినదిగా పారిశ్రామిక పనివారి యూనియన్లు, మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, ప్రభుత్వ ముద్రణాలయాలు, షాపులు, హోటళ్ళు, సినిమాలు, టాక్సీలు, రిక్షాలతోసహా అనేక యూనియన్లకు సంస్థలకు పిలుపు ఇవ్వడం జరిగింది.

పోలీసు అధికారుల హామీ

రేపు తమసంస్థలు తెరవదలచుకున్న వ్యాపారస్తు లందరికీ తగురక్షణ కల్పించగలమని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

పోలీసు ఉన్నతాధికారులు నేడిక్కడ సమావేశమై పరిస్థితిని సమీక్షించిన పిదట ఈ హామీ ఇవ్వడం జరిగింది.

శాంతి, భద్రతలకు భంగంకలిగించడానికి ఎట్టిప్రయత్నం జరిగినా తీవ్రచర్యలతో దానిని ఎదుర్కొంటామని పోలీసు ప్రతినిధి ఒకరు పత్రికావిలేఖరులకు తెలియజేశారు.

గతకొలది రోజులలోనూ 151 వ సెక్షన్ క్రింద పలువురిని అరెస్టుచేయడం జరిగింది. సంఘవ్యతిరేక శక్తులని భావించ బడేవారిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.

శ్రీధర రెడ్డి పిలుపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 15: రేపు, తెలంగాణా అంతటా బంద్ జరపవలసినదిగా తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎం. శ్రీధరరెడ్డి పిలుపు ఇచ్చారు..

ఆందోళనను అణచివేయడానికై ప్రభుత్వం సంఘ వ్యతిరేక శక్తులను తెచ్చి వారిని హోంగార్డులుగా నియోగిస్తున్నదని ఆయన ఆరోపించారు.

తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి కెప్టెన్ ఎం. జె. అన్సారీ ఒక ప్రకటనచేస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై పోరాటానికి తెలంగాణా ప్రజలు పూర్తిగా సన్నద్ధులై ఉండాలని కోరారు. పోరాటం ప్రారంభించే ముందు అన్ని తినుపదార్థాలు తగినంతగా నిల్వచేసుకోవాలని సూచించారు.

గోవిందాచారి ప్రకటన

తెలంగాణా కార్మిక తరగతి కేంద్ర కార్యాచరణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. గోవిందాచారి నేడు ఒక ప్రకటనచేస్తూ తెలంగాణా బంద్‌ను పాటిస్తూ రేపు సుమారు 85,000 మంది పారిశ్రామిక పనివారు, షాపులకు, సంస్థలకు చెందిన సిబ్బంది సమ్మె చేయగలరని తెలియజేశారు.

సనత్‌నగర్, మహాబీ, ముటుకేశ్వర్‌ల వద్ద గల 40 వేలమంది పారిశ్రామిక పనివారు బందులో పాల్గొనగలరని ఆయన అన్నారు.

రేపు జంటనగరాలలో రిక్షాలుకూడా నడుపవద్దని రిక్షాడ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు శ్రీ జి. వెంకటస్వామి (ఎం.పి.) రిక్షాడ్రైవర్లకు ఒక విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ జిల్లా ప్రజాసమితి ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 15 : కొత్తగా ఏర్పాటు అయిన హైదరాబాద్ జిల్లా ప్రజాసమితి వాలంటీర్ల సమావేశంలో తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి నేడు ప్రసంగించారు.

జిల్లా సమితికి శ్రీ ఎం. మాణిక్‌రావు ఎం. ఎల్. ఏ., అధ్యక్షుడుగా ఎన్నిక అయినాడు. శ్రీ మాణిక్‌రావు వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రేపు తెలంగాణా బంద్ నూటికి నూరుపాళ్ళు జయప్రదం కావడానికి వాలంటీర్లు కృషిచేయాలని కోరారు. తాను నిన్న బొంబాయిలో శ్రీ ఎస్. కె. పాటిల్‌ను కలుసుకున్నానని, తెలంగాణా ప్రజల సమస్యలను గురించి ఆయనకు తెలిపానని శ్రీ మాణిక్‌రావు చెప్పారు.

రాయగిరి స్టేషన్‌పై దాడి

హైదరాబాద్, జూన్ 15: సికింద్రాబాద్ — కాజీపేట సెక్షన్‌లోగల రాయగిరి స్టేషన్‌పై 20 మంది తెలంగాణా ఆందోళనకారులు నేటి మధ్యాహ్నం దాడి చేసినట్లు రైల్వేవర్గాలవారు తెలిపారు.

వారు స్టేషన్ ఆవరణలోని పూలతోటను ధ్వంసంచేసినట్లు తెలుస్తున్నది.

ఆందోళనకారులు, పోలీసులు అక్కడికి రావడానికి ముందే చెదరిపోయారు.

విజయవాడలో పండ్లమార్కెట్ భవనానికి రైల్వే మంత్రి శ్రీ రామసుభగ్‌సింగ్ శంకుస్థాపన చేసినప్పటి చిత్రం

ఫ్రెంచి ప్రెసిడెంట్‌గా పాంపిడో ఎన్నిక కాగల సూచన

పారిస్, జూన్ 15 : వచ్చే ఏడేండ్లకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకొనడానికి నేడు దేశవ్యాప్తంగా రెండవ దఫా పోలింగ్ జరిగింది.

ఈ ఎన్నికలలో జనరల్ డిగోల్ క్రింద ప్రధానిగా పనిచేసిన జార్జెస్ పాంపిడో, ప్రత్యర్థి అయిన ఎలెన్ పోహెర్‌పై అత్యధిక వోట్ల మెజారిటీతో విజయం సాధించవచ్చునని అనుకుంటున్నారు. ఎలెన్ పోహెర్ జనరల్ డిగోల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినప్పటినుంచి తాత్కాలిక ప్రెసిడెంట్‌గా పని చేశారు.

కమ్యూనిస్టుపార్టీ ప్రజలకు ఈ పోలింగ్‌కు గైరు హాజరు కావలసిందని విజ్ఞప్తి చేసిన ఫలితంగా గత 20 సంవత్సరాలలో లేనంతగా అధికశాతం మంది వోటింగులో పాల్గొనలేదు. మూడింట ఒక వంతుమంది పోలింగ్‌లో పాల్గొనలేదని తెలుస్తున్నది. మామూలుగా 20 శాతం మంది మాత్రమే గైరుహాజరయ్యారు.

తెలంగాణాపై కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ కార్యవర్గం పరిశీలన నేడే

న్యూఢిల్లీ, జూన్ 15 : తెలంగాణా సమస్య గురించి ప్రధానంగా చర్చించడానికి రేపు ఇక్కడ సమావేశం కానున్న కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం గత కొద్ది రోజులుగా ఆ సమస్యా పరిష్కారానికి వచ్చిన ప్రత్యామ్నాయ సూచనలన్నిటినీ పరిశీలిస్తుంది. కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ జె. బి. ముత్యాలరావు నేటి సాయంత్రం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీని కలుసుకుని తెలంగాణా సమస్య గురించి చర్చించారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప రేపు యిక్కడకు వచ్చి ఆ సమస్య గురించి కాంగ్రెసు అధిష్టానవర్గ సభ్యులతో చర్చిస్తారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ఆయన లోగడే తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

పార్టీ కార్యదర్శి శ్రీ శంకరానంద్ నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకుని రేపటి సమావేశపు ఎజెండా గురించి చర్చించారు.

ఈ కార్యవర్గం చర్చల పిమ్మట మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చలు జరుగుతవి. అప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణాలో తాజా పరిస్థితులు గురించి కేంద్ర నాయకులకు వివరిస్తారు.

వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణా కాంగ్రెసు కమిటీ తనను ప్రత్యేక రాష్ట్ర సంస్థగా గుర్తించవలసిందిగా చేసిన విజ్ఞప్తిని, అందుకు ఆంధ్రప్రదేశ్ కమిటీ వ్యతిరేకత గురించి కూడా చర్చిస్తారు.

తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థన [illegible] మైన వైఖరి వ్యక్తం కాలేదు.

రాష్ట్రంలో అతి సున్నితంగా వున్న ప్రస్తుత పరిస్థితిపై ఎ. ఐ. సి. సి. ఎట్టి నిర్దుష్టాభిప్రాయాలను వ్యక్తం చేయలేదు.

తెలంగాణా కాంగ్రెస్ కమిటీకి ఎంత బలం ఉన్నదీ, అందులోగల సభ్యు లెందరో శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరిస్తారు.

మూడు రోజులు జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెసు సంస్థ పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక విధానానికి సంబంధించిన, బృందాల నివేదికలను కూడా పరిశీలిస్తుంది.

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించే విషయాన్ని చర్చించడానికి కేంద్ర కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు కూడా ఈ వర్కింగ్ కమిటీ సమావేశాల సమయంలోనే సమావేశం అవుతుంది.

పి. సి. సి. నుంచి సిటీ కాంగ్రెస్ వేర్పాటు

హైదరాబాద్, జూన్ 15 : హైదరాబాద్ నగర కాంగ్రెసు కమిటీ తెలంగాణా కాంగ్రెసు కమిటీతో కలిసిపోయి దాని ఆదేశానుసారం కార్యక్రమాలు సాగించడానికి నిర్ణయించింది.

తెలంగాణా ఎన్.జి.ఓ.ల సమస్యల పరిష్కారానికి కేంద్రం హామీ

శ్రీ అమోస్ సూచన

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణా యన్. జి. ఒల సమస్యల పరిష్కారానికి కేంద్రం హామీనిచ్చి, అందుకై కొంతవ్యవధిని కోరే పక్షంలో తాము విషయాన్ని పరిశీలించ గలమని ప్రభుత్వ పరిగణను కోల్పోయిన తెలంగాణా యన్. జి. ఒల సంఘాధ్యక్షుడు శ్రీ కె. ఆర్. అమోస్ నేడిక్కడ తెలిపారు.

సర్వీసుసమస్యలను పరిష్కరిస్తే ప్రత్యేక రాష్ట్రాందోళనతోఎట్టిసంబంధంవుండదాఅన్న ప్రశ్నకు ఆయన ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వకుండా తమసమస్యలు ప్రత్యేక తెలంగాణా వల్లనే పరిష్కారం కాగలవన్నారు.

జూన్ 10 నుంచి తెలంగాణా యన్. జి. ఒలు ప్రారంభించిన సమ్మె జంట నగరాలలో 50 శాతమే జయప్రదం అయిందని, జిల్లాలలో మాత్రం 90—98 శాతం వరకు విజయవంతం అయిందని, నగరంలోని మొత్తం 12 వేలమంది తెలంగాణా యన్. జి. ఒలలో ఆరు, ఏడువేలమంది సమ్మె చేస్తున్నారని శ్రీ అమోస్ అన్నారు.

ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితేనేగానీ తెలంగాణా ఎన్.జి.వోలకోర్కెలు నెరవేరవని 12 సంవత్సరాల అనుభవం, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పువలన స్పష్టంగా తెలుస్తున్నదని తెలంగాణా ఎన్. జి. వోల నాయకుడు శ్రీ అమోస్ నేడు అన్నారు.

ఎన్. జి. వోల సమస్యల నన్నింటిని పరిష్కరించి నట్లైతే ఆయన ప్రత్యేక రాష్ట్రం కోరటం మానివేస్తారా అని ప్రశ్నించగా ఏ పరిష్కారానికైనా ఆచరణ విషయంలో తాను పూర్తి పరిశీలనకు అవకాశం ఇవ్వటానికి సిద్ధమేనని ఆయన అన్నారు.

సర్వుకేటగిరీకి చెందిన ఉద్యోగాలలో ఉద్యోగాలకు అర్హులైన ముల్కీలు లేనందున నాన్—ముల్కీలకు ఆ ఉద్యోగాలు ఇవ్వబడినవని ఒక పత్రికా వ్యక్తి చెప్పిన విషయాన్ని శ్రీ అమోస్ ఖండించారు. 1961 లో, 20 వేలమంది అర్హతగల తెలంగాణా వ్యక్తులు ఎంప్లాయిమెంటు ఎక్ఛేంజి లిస్టులో ఉండగా 3000 నాన్—ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ముల్కీప్రజల విద్యావిషయంలో శిక్షణ విషయంలో అవసరమైన ప్రయత్నాలు ఏవీ చేయనప్పుడు, అర్హతలుగల ముల్కీలు [illegible] అనటంకూడా భావ్యంకాదని శ్రీ అమోస్ అన్నారు.

ఆంధ్ర ప్రాంతానికి బదిలీ కాదలచిన ఉపాధ్యాయులు

హైదరాబాద్, జూన్ 16 : తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు ఆంధ్రప్రాంతానికి బదిలీ కాదలచుకుంటే బదిలీకై తమ తమ అధికారులద్వారా దరఖాస్తులు పెట్టుకొనవలసిందని ఆంధ్రప్రదేశ్ టీచర్సు అసోసియేషన్ కార్యదర్శి శ్రీ భీమశంకరశాస్త్రి తెలియజేస్తున్నారు.

ఆ విధంగా యిప్పటికి 200 మందికి పైగా తమ స్వంత జిల్లాలకు బదిలీ చేయబడ్డారని కూడా ఆయన చెప్పారు.

గంగోత్రి - శిఖరారోహణ

బరోడా, జూన్ 15: ఏడుగురుసభ్యులు గల బరోడా విశ్వవిద్యాలయ విద్యార్థులబృందం మొన్న శుక్రవారం గంగోత్రి—3 శిఖరాన్నధిరోహించారని నేడిక్కడకుతంతివార్తద్వారా తెలియవచ్చింది. ఈ శిఖరం ఎత్తు 21,700 అడుగులు.

కాంగ్రెసేతర రాష్ట్రాలలో రాష్ట్రపతిపాలనకు సమ్మతిస్తారా?

ప్రతిపక్షాలకు శ్రీ భాట్టం ప్రభృతుల సూటిప్రశ్న

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్టణం, జూన్ 15: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆందోళన సాగిస్తున్న ప్రతిపక్షాలు కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇదే కారణాలపై రాష్ట్రపతి పాలన విధించడానికి అంగీకరించగలరా అని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు అధ్యక్షుడు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి మరి ఇద్దరు కాంగ్రెస్ శాసన సభ్యులు నేడు సూటిగా ప్రశ్నించారు.

ప్రజా ప్రతినిధులు మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించవలసి ఉన్నదని, ఈ హక్కును త్రోసిరాజనడం సముచితం కాదని వీరు ప్రకటనలో హెచ్చరించారు. ఈ ముగ్గురు విశాఖజిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు.

రాష్ట్రపతి పాలన కావాలని ఆందోళన సాగించే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెసేతర పార్టీలు అధికారాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రాలలో కేంద్రం జోక్యానికి అంగీకరించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నదీ ఆలోచించాలని వీరు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర మంత్రివర్గాన్నితొలగించి ఇప్పటి ముఖ్యమంత్రిని తీసివేయాలని ఆందోళన సాగిస్తున్న పార్టీలు ఫాసిస్టు ధోరణులను ప్రతిబింబిస్తున్నవని విమర్శించారు. ఆందోళనలో పాల్గొంటున్నవారిలో కొందరు ప్రజాస్వామ్య వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకొన్న రాజకీయశక్తుల దౌర్జన్య కార్యకలాపాల విషయంలో నోరు మెదపకపోవడం విచారకరమని, ప్రజాస్వామ్య ప్రభుత్వరక్షణకు తగిన పరిష్కార మార్గాలను సూచిస్తూ వీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ భాట్టంతోపాటు ప్రకటనపై సంతకాలు చేసినవారిలో శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు, శ్రీ కొల్లా అప్పలనాయుడు ఉన్నారు.

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఆరాధ్యుల అప్పారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. బలరామ్, జిల్లాకాంగ్రెస్ మహిళా విభాగ్ కన్వీనర్ శ్రీమతి లింగం సీత దేవి, పి.సి.సి. సభ్యులు శ్రీ తాడి సన్యాసినాయుడు, శ్రీ ఎస్. వెంకటేశ్వరులు ఒక సంయుక్త ప్రకటనలో రాష్ట్రపతి పాలనను విధించాలన్న ఆందోళనను ఖండించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని తొలగించాలన్న ప్రతిపాదన చాల తీవ్రమైనదని, ఇతర రాష్ట్రాలలో కూడా తీవ్రమైన పరిణామాలకు ఇది దారి తీయగలదని వీరు హెచ్చరించారు.

త్వరలో చైనాచే అణ్వస్త్ర రాకెట్ ప్రయోగం

లండన్, జూన్ 15: కమ్యూనిస్టు చైనా ఆరువేల మైళ్ళ దూరంగల ఒక అణ్వస్త్ర రాకెట్‌ను నిర్మిస్తున్నట్లు దాన్ని త్వరలోనే ప్రయోగించనున్నట్లు సండే టైమ్స్ పత్రిక నేడు ప్రకటించింది.

ఈ సంవత్సరారంభంలో చైనాలో అణ్వస్త్ర ప్రయోగ స్థావరాలను సందర్శించి రాకెట్లు అణుశక్తి బాంబులు నిర్మించే కర్మాగారాల ఫోటోలు తీసుకువచ్చిన ఆస్ట్రేలియా జర్నలిస్టు ఫ్రాన్సిస్ జేమ్స్ ఈ విషయాన్ని 'సండే టైమ్స్' లో వ్రాశారు.

ఈ పత్రిక ఆయన తెచ్చిన కొన్ని ఫొటోలు కూడా ప్రకటించింది. పాశ్చాత్య దేశానికి చెందిన ఒక పత్రికకు ఆ రాకెట్ కేంద్రాల ఫోటోలు లభించడం ఇదే ప్రథమం.

చైనాలో నూనె గనులకు యురేనియంకు నిలయమైన సింకియాంగ్ రాష్ట్రంలోకి గత ఏప్రిల్లో వెళ్ళిన పాశ్చాత్య దేశపు మొదటి జర్నలిస్టు జేమ్స్ మాత్రమే.

సహకార రంగంద్వారా గ్రామీణ మంచినీటి పథకాల అమలు

కృష్ణాజిల్లాలో ప్రారంభించాలని కేంద్ర ఇరిగేషన్‌మంత్రి డాక్టర్ కె.ఎల్. రావు సూచన

నందిగామ, జూన్ 15: గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలు సహకారరంగంలో అమలుపరచే ప్రయత్నం ఒకటి కృష్ణాజిల్లాలో ప్రారంభించి, అది విజయవంతమయే యెడల రాష్ట్రమంతటికీ ఆ పథకాన్ని విస్తరింపజేయవచ్చునని కేంద్రఇరిగేషన్‌మంత్రి డాక్టర్ కె. ఎల్.రావు నేడు తమపర్యటన సందర్భంలో తెలియజేశారు.

ఇట్టి పథకం ప్రస్తుతం బీహారులో రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలుజరుగుతున్నదని కూడా ఆయన తెలియజేశారు.

జిల్లాలో మంచినీటి సరఫరా పథకాలు అమలుజరపడానికి ఏర్పడే సహకారసంఘానికి అవసర నిధులు ఆయా గ్రామస్తులనుంచి విరాళాలు, చందాలరూపంలోను, ప్రభుత్వ గ్రాంటులద్వారాను లభించ గలవని ఆయన అన్నారు. (మ. వి)

డాక్టర్ వాడియా మృతి

న్యూఢిల్లీ, జూన్ 15: భూగర్భశాస్త్రంలో జాతీయాచార్యుడు, అణుశక్తి కమిషన్‌కు భూగర్భశాస్త్ర సలహాదారు అయిన డాక్టర్ డి. ఎన్. వాడియా నేడు వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్‌లో మరణించారు.

డాక్టర్ వాడియా వయస్సు 85 సంవత్సరాలు. అస్వస్థులుగా ఉన్నందున మే 26 తేదీన ఆయనను నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు.

డాక్టర్ వాడియాకు భార్య మాత్రం వున్నారు.

భారత ప్రభుత్వం 1958 లో డాక్టర్ వాడియాకు ''పద్మవిభూషణ్'' ప్రదానంచేసి సత్కరించింది.

సికింద్రాబాద్-ద్రోణాచలం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

భారీవర్షాలవల్ల మహబూబ్‌నగర్‌వద్ద మార్గానికి గండ్లు

హైదరాబాద్, జూన్ 15: నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా మహబూబ్‌నగర్ మనియంకొండ స్టేషన్లమధ్య రైలు మార్గానికి గండ్లు పడినవనీ, అందువల్లనే ఈ మధ్యరైల్వేలోని సికింద్రాబాద్—ద్రోణాచలం మీటర్ గేజ్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయనీ, రైల్వే అధికారుల వలన తెలుస్తున్నది. సికింద్రాబాద్, దెబ్బతిన్న ప్రాంతాల మధ్య టెలికమ్యూనికేషన్లకు కూడా అంతరాయం ఏర్పడినందున రైలుమార్గం ఎంతవరకు దెబ్బ తిన్నదీ తదితర వివరాలు తెలియ రాలేదు.

సికింద్రాబాద్ నుండి రైల్వే ఇంజనీరింగ్ బృందంవారు దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లారు.

ఈ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాల్సిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ కర్నూలు వద్ద నిలిపివేయబడింది. ఈ బండిలోని ప్రయాణీకులను రోడ్డు రవాణా సంస్థ బస్సుల దారా తీసుకొని రావటానికి రైల్వే అధికారులుఏర్పాట్లుచేస్తున్నారు.

సికింద్రాబాద్ నుండి బెంగుళూరుకు నిన్న రాత్రి పది గంటలకు బయలు దేరిన ఎక్స్‌ప్రెస్‌ను ఈ గండ్లుపడిన వార్త తెలియగానే కాచిగూడా వద్ద నిలిపివేశారు.

సికింద్రాబాద్ నుండి ద్రోణాచలానికి ఈ రోజు ఉదయం బయలుదేరవల్సి ఉన్న పాసెంజరు బండి బయలుదేరలేదు. సికింద్రాబాద్—కర్నూలు పాసెంజరు బండ్లు మహబూబ్‌నగర్‌వరకుమాత్రమేనడుస్తున్నవి.

నిన్న భారీవర్షాల మూలంగా ఇటికియాల్, శ్రీరామనగర్‌లమధ్య రైలుమార్గానికి పడిన గండ్లు మరమ్మతులు చేసినట్లు కర్నూలు నుంచి వచ్చిన వార్త తెలియజేసింది. మనియంకొండవద్ద గల ప్రధానగండ్లను మరమ్మత్తు చేస్తున్నారు.

నిన్న రాత్రినుంచి కర్నూలు వద్ద దిగబడిపోయిన బెంగుళూరు — సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లోని 500 మంది ప్రయాణీకులను కర్నూలు, సికింద్రాబాద్ మధ్యగలస్టేషన్లకు బస్సులలో పంపుతున్నారు. నేటి మధ్యాహ్నానికి 8 బస్సులు పోలీసుబందోబస్తుతో బయలుదేరి వెళ్ళినవి.

కోస్తా ప్రాంతాలంతటా తుపాను హెచ్చరిక ఏర్పాట్లు

మద్రాసు, జూన్ 15 :మద్రాసులో, నుంగబాకం వద్ద మూడు వారాలలో తుపాను హెచ్చరిక కేంద్రం పని ప్రారంభించ గలదని వాతావరణశాఖ అబ్జర్వేటరీ డైరెక్టర్ జనరల్ శ్రీ వై. పి. రావు విలేఖరులతో మాట్లాడుతూ తెలియజేశారు. ఇక మీదట నూతన కేంద్రం వాతావరణంలోని మార్పులు గురించి తెలియజేస్తుంది.

ఇటీవల కోస్తా ప్రాంతాలు అంతటా తుపాను ప్రమాదాలు గురించి ముందుగా ప్రజలకు హెచ్చరిక చేయుడానికి ఏర్పాటు చేశామని, తుపాను ప్రమాదాల సమయంలో వాతావరణ కేంద్రాలకు అందిన సమాచారాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వ కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు అందజేయగలమని శ్రీ వై. పి. రావు వివరించారు.



NBC పేపర్ రోలర్ బేరింగులు



అన్నినిధములా శ్రేష్ఠమయినవి.

డిస్ట్రిబ్యూటర్:

ది ఈశ్వర్ ట్రేడింగ్ కంపెనీ

కాన్వెంటు వీధి, పోస్టు బాక్సు నెం. 80, విజయవాడ—1.

Phone: 3563 Grams: HARDWARE.

A-1

సురాజ్‌మల్స్
నాణ్యమైన వజ్రాలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు
313, నేతాజీ రోడ్, మద్రాసు-1.

1969 లో మీ అదృష్టము

ఏదైన ఒక పుష్పం పేరును, మీ చిరునామాయును. వ్రాసిన ఒక పోస్ట్ కార్డ్ మాత్రం పంపండి. మీకు వచ్చే 12 నెలలలో వ్యాపారంలో లాభ నష్టములు, ఉద్యోగంలో ప్రమోషను, బదిలీ, సంతానం, వివాహం సౌఖ్యం మొదలైన వివరములు, దుష్టగ్రహ వీక్షణాలకు శాంతి విధానములతో



పాటు రు 1.25 పై.లకు పంపగలము. పోస్టేజి అదనం. ఒకసారి చూచిన మీకే తెలియగలదు.

PT. DEV DUTT SHASTRI
Raj Jyotshi (A.P.)
P.B. No. 86, JULLUNDUR CITY

ఉచితపు మందుల విషయములో జాగ్రత్త

తెల్లమచ్చలు

ఆర్యులారా, మేము గొప్పగా ఇతరులవలె చెప్పుకొనదలచలేదు. మా మందులతో ఒక నెలలోగా మీకు పూర్తిగా నయంకాకపోతే డబ్బు వాపసుచేస్తాము. ఇంగ్లీషులో వ్రాయండి. ధర: రూ. 11—75 మూడు కోర్సులు.

GAYA AYURVEDASHRAM (S.S.)
P.O. Katrisarai (Gaya)

బేకరీకి కావలసిన పరిశుద్ధమైన నీరు తియటి తినుబండారములు ఐసు క్రీము మొదలగు వాటికొరకు

బ్రూక్సు
సువాసన సార ద్రవ్యములు
తయారుచేయువారు:
సి. & డి. బ్రూక్సు అండ్ కో.,
6/105 ఇ, మౌంటు రోడ్డు,
మద్రాసు-18 ఫోను: 440202

ఆగ్నేయ రైల్వే

నాగపూర్ డివిజన్‌మీద కొన్ని స్టేషన్ల వద్ద గుడ్సు, పార్సెల్సు, బుకింగు అయిన సామానుల హేండ్లింగు కంట్రాక్టులు.

ఆగ్నేయ రైల్వేమీద దిగువ గ్రూపుల స్టేషన్ల వద్ద గుడ్సు, పార్సెల్సు, బుకింగ్ అయిన సామానులు హేండిల్ చేయుటకు సీల్డు టెండర్లు 7—7—69 న. 12 గం. వరకు కోరబడుచున్నవి.

గోండియా గ్రూపు XXX — గోండియా, రాజనందగాన్, డోంగర్‌గఢ్ స్టేషన్లు.

పై గ్రూపులను వివరములతో టెండరు ఫారములు 5—7—69 వరకు అసిస్టెంటు కమర్షియల్ సూపరింటెండెంట్, ఆగ్నేయ రైల్వే, ఎస్ప్లనేడ్ మాన్షన్సు సిటీ బుకింగ్ ఆఫీసు, కలకత్తా, డివిజనల్ కమర్షియల్ సూపరింటెండెంట్, ఆగ్నేయ రైల్వే, నాగపూర్, స్టేషన్ మాస్టర్, గోండియా నుంచి పొందవచ్చును. ఇందుకుగాను రు. 5— (వాపసు రాదు) చెల్లించవలెను. టెండరు ఫారములు సెట్టు 1కి రు. 7— మనియార్డరు ద్వారా (వాపసు రాదు) చెల్లించినమీదట పై ఆఫీసులనుంచి పోస్టుద్వారా తెప్పించుకొనవచ్చును.

ఏ టెండరునైనా లేక అన్ని టెండర్లు గాని, ఎట్టి కారణములు తెలుపకుండగనే నిరాకరించుటకు, పనిని విభజించుటకు, లేదా టెండరును పాక్షికంగా అంగీకరించుటకు చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్, ఎస్. ఇ. రైల్వే, గార్డెన్ రీచ్, కలకత్తా—21 కి హక్కు కలదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

రాజధాని విశేషాలు:

నేటి పరిస్థితులలో రాష్ట్ర గవర్నరు బాధ్యత

(ఆంధ్రప్రభ ప్రత్యేక రాజకీయ విలేఖరి)

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రేపు ఢిల్లీవెళ్తున్నారు. తెలంగాణా ఆందోళన ప్రారంభమైన తరువాత వారు గడచిన నెలలో సగం రోజులు ఢిల్లీలోనే వుండవలసి వస్తున్నది. ఢిల్లీలో అధిష్ఠాన వర్గం కూడా తెలంగాణా విషయంలో ఏమిచేస్తే పరిస్థితి కుదుట పడుతుందో తెలియని స్థితిలో వుంటున్నారు.

శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర పరిశోధక శాఖాధికారుల నివేదికపై ఆధారపడి వుంటుంది. రాజకీయ వ్యవహారాలకు గవర్నరు నివేదికమీద ఆధారపడి వుంటుంది. పోతే ముఖ్యమంత్రి తెలిపే విషయాల మీద ఆధారపడి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఒక నిర్ణయానికి వస్తూవుంటుంది.

తన రాష్ట్రంలో పరిస్థితులు విషమించినవని ఏ ముఖ్యమంత్రి అంగీకరించరు. ఎప్పటికప్పుడు పరిస్థితి అదుపులో వున్నదనే చెప్తూ వుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ ఆరు మాసాలూ అధిష్ఠానవర్గానికి అలాగే చెప్తూ వచ్చారు. కొద్దిమంది స్వార్థపరులు అమాయకులైన విద్యార్థులను, పనిలేని కుర్రకుంకలను తనపైకి ఉసికొల్పుతున్నారనీ, గట్టిగా తల్చుకుంటే వారం రోజుల్లో ఈ ఆందోళనను అణచివేయవచ్చునని కేంద్ర ప్రభుత్వానికి చెప్తూ వచ్చారు.

అసలు ఆయన కూడా అలాగే అభిప్రాయపడినట్లున్నారు. మంత్రి పదవికి శ్రీ కొండా లక్ష్మణ్ రాజీనామా ఇచ్చిన తరువాత, శ్రీ కొండా వెంకట రంగారెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గాని తెలంగాణా ప్రజల అభివృద్ధికి అవకాశంలేదని ప్రకటించిన తరువాత, మాజీ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఢిల్లీనుంచి హైదరాబాదుకు మకాం మార్చిన తరువాత అయినా శ్రీ బ్రహ్మానందరెడ్డి తానున్న పరిణామాలను ఊహించి వుండవలసింది.

రాజకీయ వాతావరణాన్ని మాపించే రాడార్ యంత్రాలు లేనందువల్ల ఆయన ఎక్కువగా చెప్పుడు మాటలమీదనే ఆధారపడినట్లు కన్పిస్తున్నది. ఇప్పటికీ ఆయన తెలంగాణా ఆందోళన స్వభావాన్ని గ్రహించినట్లు కన్పించదు. వారం రోజుల్లో అదే సర్దుకుంటుందని ఆయన అనుకుంటున్నారు. పోలీసుల్లోనే ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారు కొందరున్నారు, పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా పరిణమించినవో ముఖ్యమంత్రి గమనించి వుండవలసింది. తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దాదాపు సవాల్ చేసినట్లు చెప్పారు: "పోలీసులలో చాలామంది ప్రత్యేక రాష్ట్రోద్యమాని సమర్థిస్తున్నారని". రాజధానిలో వున్న ఆంధ్రులకు కలిగిన అభిప్రాయం కూడా అదే. అందువల్లనే ఆంధ్రప్రాంతంనుంచి వచ్చిన వారు వేల సంఖ్యలో తిరిగి వెళ్ళిపోతూ వున్నారు. రాష్ట్ర మంత్రివర్గం రక్షణ కలిగించగల స్థితిలో లేదని ఈ రెండు వారాల్లోనూ అందరికీ తెలిసిపోయింది.

గూండా చర్యలు ప్రబలడానికి ప్రధాన కారణం కూడా అదే. ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వుందని, పెద్ద ఎత్తున జంట నగరాల్లో కర్ఫ్యూను ధిక్కరించినప్పుడే తెలిసిపోయింది. ఈ వారంలో తెలంగాణా ప్రజాసమితి నాయకులు క్రిందటి నెల అనుభవంమీద కొత్త కార్యక్రమం ప్రారంభించారు. సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి "స్వేచ్ఛ తెలంగాణా" అనే కొత్త నినాదం ఇచ్చారు. ఆంధ్రప్రాంతంనుంచి వచ్చిన తెలుగు వారు అధికంగా వున్న ప్రాంతాలలో సభలు జరిపి తెలంగాణాలో తెలుగు వారికి స్థానం లేదని, తెలంగాణానుంచి వీరందరూ ఎంత శీఘ్రంగా వెళ్ళిపోతే అంత మంచిదని హెచ్చరికలు చేస్తున్నారు.

ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన వారి పరిస్థితి ఎంత దుర్భరంగా వుంటున్నదో ఎవరూ గ్రహించినట్లు కన్పించదు. వారు ఎవరిదగ్గరకూ వెళ్ళి చెప్పుకోగల స్థితిలో కూడా లేరు. చెప్పుకునా జరిగేది ఏమీ లేదు. అందువల్ల వూరు వదలి వెళ్ళిపోవడానికే ప్రతివారూ ప్రయత్నిస్తున్నారు. ఈ పదిరోజుల్లోనూ దాదాపు పదివేల మంది వరకూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు "తెలుగువాడ"లలో విచారించగా తెలుస్తున్నది. వాస్తవానికి ఈ ఉద్యమాన్ని తెలంగాణా ప్రజాసమితి నడప కలుగుతూ వుండటంతో నమ్మడం కష్టంగా వుంది. డాక్టర్ చెన్నారెడ్డి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య విద్వేషాలను కల్పించే ప్రసంగాలను చేస్తున్నా, ఇట్టి తీవ్రా వాదులపై ఇంతవరకూ ఎట్టి చర్యలు తీసుకోలేదు. వీరి ప్రసంగాలవల్ల వాతావరణం పూర్తిగా కలుషితమై పోయింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఏదోవిధంగా అల్లర్లు ప్రారంభించాలని వారు రాజధానిలోని ఆంధ్ర ప్రాంతీయులను భయపెడుతున్నారు. అయితే ఈ నెల మొదటివారంలో జరిగిన అనేక సంఘటనలను చూస్తే డాక్టర్ చెన్నారెడ్డి నక్సలైట్ల సహాయం కూడా తీసుకుంటున్నారనీ, రాజధానిలో హూర్తి అరాచకం ఏర్పడ్డానికి ఏవరు ఉపయోగపడితే వారివల్ల ఉపయోగించు కుంటున్నారని స్పష్టమౌతుంది.

డాక్టర్ చెన్నారెడ్డి తెలంగాణా ఉద్యమాన్ని నక్సలైట్లు ఉపయోగించుకునే "ప్రమాదం" వుందని చాలారోజుల క్రితమే ప్రకటించారు. ప్రజాసమితి నాయకులు, నక్సలైట్లు కలసి ఈ ఉద్యమాన్ని నడుపుతూ వున్నట్లు కేంద్ర పరిశోధకశాఖవారికి తెలిసి వుండాలి. వారం రోజులు రాజధాని వీధులలో జరిగిన గెరిల్లా పోరాటాన్ని తెలంగాణా ప్రజాసమితి మాత్రమే సాగించివుండదు. నక్సలైట్లు ఈ ఆందోళనలో ప్రవేశించి వున్నందువలనే పెకింగ్ రేడియో తెలంగాణా ఉద్యమాన్ని సమర్థిస్తూ గతంలో జరిగిన పోరాటాలను గుర్తు చేస్తున్నది. తెలంగాణా ఆందోళనల వెనుక ఎన్ని అదృశ్య శక్తులున్నవో ఇప్పటికైనా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రహించవలసి వుంటుంది. ఇదిఫలితే తెలంగాణా ప్రజాసమితిలో రెండువర్గాలు ఏర్పడినవి. డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షత క్రింద వున్న ప్రజాసమితిలో తిరిగి చీలికలు ఏర్పడి వి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని శ్రీ కొండా లక్ష్మణ్ చేసిన ప్రకటనకు అభ్యంతరం తెలుపుతూ కొందరు ప్రజాసమితినుంచి బయటికి వచ్చారు. అప్పుడు అధికారం పంపకంమీద అభిప్రాయ భేదాలు ఏర్పడినవి.

ప్రత్యేక తెలంగాణా ఆందోళన కేవలం రాజకీయాధికారం కొరకు జరుగుతూ వున్న పోరాటంగా బయట పడుతూ వుంది. అయినా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజకీయ స్థాయిలో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఎట్టి చర్యలూ తీసుకోలేదు.

ఈ పరిస్థితులలో రాష్ట్ర గవర్నరు కూడా తన బాధ్యతలను రాజ్యాంగ శాసనం దృష్ట్యా నిర్వర్తిస్తున్నట్లు కన్పించదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినట్లు గవర్నరు నివేదిస్తేగాని కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకునే అవకాశం లేదు. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడం మీదగాని, రాష్ట్రపతి పరిపాలనను విధించడం మీద గాని కేంద్రం ఒక నిర్ణయానికి రావడం గవర్నరు పంపే నివేదిక మీదనే పూర్తిగా ఆధారపడి వుంటుంది. రాష్ట్ర పరిపాలనలో ప్రతిష్టంభన ఏర్పడిందని గాని, శాంతి భద్రతలకు భంగం కలిగిందనిగాని గవర్నరు రాష్ట్రపతికి తెలియజేయనంతవరకూ రాష్ట్రపతి పరిపాలనను విధించే అవకాశం లేదు. తన కళ్ళ ఎదుట పరిస్థితులు ఈ విధంగా విషమించి పోతూ వుంటే ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకోలేకుండా ఎందుకు వుండి పోయినారు? ఈ ప్రశ్న రాజధాని లోని పౌరులందర్నీ కలవరపెడుతున్నది.

నిన్న మొన్నటి వరకూ సమైక్య రాష్ట్రాన్ని సమర్థిస్తూ, ముఖ్యమంత్రికి అండగా వుంటున్న వారందరూ క్రమంగా ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చేరిపోవడం గమనింపతగివుంది. ఈ విధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి బలం క్రమంగా తగ్గిపోతావుంది. ఈ పరిణామాన్ని కూడా ముఖ్యమంత్రి తెలుసుకున్నట్లు కన్పించదు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి బలం తగ్గిపోతే, తమపై హెచ్చుగా ఆధారపడివుండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కొందరు మంత్రులు, కొందరు రాజకీయ నాయకులు ప్రారంభంలో ఈ ఆందోళనకు పరోక్షంగా సహాయ పడినారనే ఆరోపణ ఒకటి వుంది. ఇప్పటికీ మంత్రులందరూ ముఖ్యమంత్రిని పూర్తిగా సమర్థిస్తున్నట్లు లేదు. ఒక్క మంత్రి ఈ ఆందోళనను ఎదుర్కొనేందుకు బయటికి రావటంలేదు. ఒక్క కాంగ్రెసునాయకుడు రాజధానిలోని ప్రజలను కలవడంలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారికి ధైర్యం చెప్పగలవారు కూడా లేరు.

జంటనగరాలలో తెలంగాణా ఆందోళనకారులు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సభలు జరిపేయధేచ్ఛగా ప్రచారం చేయకలుగుతూ వుంటే ఎదురువర్గం వారు ఇంతవరకు ఒక్క సభను ఏర్పాటు చేయలేక పోయినారు! ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నగరంలోని ప్రముఖులందర్నీ సమావేశపరచి శాంతి భద్రతలను కాపాడవలసిన అవసరం గురించి విజ్ఞప్తి అయినా చేయలేదు. క్రిందటి సంవత్సరం మతకలహాలు చెలరేగినప్పుడు ఎన్నో సభలు జరిపారు. మంత్రులు శాంతి యాత్రలు నడిపారు. ముఖ్యమంత్రి నాయకత్వాన సౌభ్రాతృత్వ సాధనకు శాంతి సంఘం ఏర్పడింది.

దాదాపు ఆరు మాసాలుగా రాజధాని లోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు అసుర క్షిత ప్రాణభయ స్థితిలో వున్నా ముఖ్యమంత్రి గాని, ఇతర మంత్రులుగాని శాంతి స్థాపనకు ఎట్టి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే తెలంగాణా ప్రాంతంలో వున్న ఆంధ్ర ప్రాంతంవారికి కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో విశ్వాసం తగ్గింది. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను ఏర్పాటుచేయాలని వారూ కోరుతున్నారు. రాజధానిలోని మొత్తంమీద శ్రీ బ్రహ్మానందరెడ్డి 'విగ్రహం' బాగా దెబ్బతిన్నది.

చైనాతో సరిహద్దు సమస్యలపై చర్చలకు రష్యా సంసిద్ధత

మాస్కో, జూన్ 15: చైనాతో ఇటీవల నూతనంగా ఉత్పన్నమయిన సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంప్రదింపులకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే, కమ్యూనిస్టు చైనా విధించిన షరతులను సోవియట్ యూనియన్ పూర్తిగా తిరస్కరించింది. 1964మార్చిలో పెకింగ్‌లో విరమించిన సరిహద్దు సంభాషణలను ఆలస్యం లేకుండా రెండు, మూడు నెలలలోనే ప్రారంభించాలని 'టాస్' వార్తాసంస్థ తెలియ జేసింది.

ఇదే సమయంలో ఆరు లక్షల చదరపు మైళ్ళ సోవియట్ ప్రాంతంపై తమకు హక్కులు గలవని చైనా ఇటీవల చేసిన ప్రకటనను ఖండిస్తూ సరిహద్దు వివాదాలన్నిటిని పరిష్కరించుకోవడమే తమ లక్ష్యమని పెకింగ్ నాయకులు సాగిస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదనటకు ఇది నిదర్శనమని సోవియట్ యూనియన్ స్పష్టం చేసింది. చైనా ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాలలో సాగిస్తున్న రెచ్చగొట్టే చర్యలను విరమించాలని రష్యా హెచ్చరించింది.

కజకిస్థాన్—సింకియాంగ్ సరిహద్దు ప్రాంతములో సంఘర్షణ జరిగిన నాలుగు రోజుల అనంతరం సరిహద్దు సంభాషణలకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ సోవియట్ ప్రభుత్వం 3500పదాలు గల సుదీర్ఘ ప్రకటనను విడుదల చేసింది. కజకిస్థాన్ సరిహద్దు సంఘర్షణ విషయంలో చైనా, రష్యాలు రెండు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

'ఫ్రంట్ పాలనకు ప్రమాదంలేదు'

నంబూద్రిపాద్ ప్రకటన

కొచ్చిన్, జూన్ 15: కేరళ యునైటెడ్ ఫ్రంట్‌లో భాగస్వాములయిన పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, విషమ స్థితికి తెచ్చి కొని ఫ్రంట్ నిలబడగలదని నంబూద్రిపాద్ ప్రకటించారు. ఫ్రంట్ ప్రభుత్వంవలన నిర్వాహానికి తిలోదకాలు కల్పించే పార్టీని తరువాత ఎన్నికలో ప్రజలు ఓడించగలరని శ్రీ నంబూద్రిపాద్ హెచ్చరిక చేశారు.

మార్క్సిస్టు పార్టీ అవసరమైనప్పుడే ఫ్రంట్ విడనాడి స్వంత కాళ్లపై నిలబడడానికి వెనకాడబోదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

జీతాల స్కేళ్ల సవరణపై విమర్శ

హైదరాబాద్, జూన్ 15: ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీతాల స్కేళ్లు చాలా నిరుత్సాహకరంగా ఉన్నవని శాసనమండలి సభ్యుడు శ్రీ వి.పి. రాఘవాచారి వర్ణించారు. పే కమిషన్ సూచనలతో పోల్చిచూస్తే ఇప్పుడు ప్రకటించిన సవరించబడిన వేతనాల స్కేళ్లు చాలా స్వల్పంగా ఉన్నాయని ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రయోజనం లేదని, పే కమిషన్ చేసిన సూచనలను రాష్ట్రంలో ఉద్యోగులందరూ నిరాకరించారని ఆయన అన్నారు.

ఈ సవరించబడిన స్కేళ్ల వలన ఉద్యోగులకు వచ్చే ఆర్థికలాభం అతి స్వల్పమనీ, వారి ఆర్థికావసరాలకు తగినది కాదనీ ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల సవరించబడిన జీతాల స్కేలును కూడా ఇప్పుడు ప్రకటించక పోవటంపట్ల చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుల సవరించిన జీతాల స్కేళ్లను కూడా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

దేశంలో 50 లక్షల అంధులు

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రపంచంలోని ప్రతి ఐదుమంది అంధులలో ఒక భారతీయుడుంటున్నాడు. మనదేశంలో 50లక్షలమంది అంధులున్నారనీ, అంటే జనాభాలో ఒకశాతం అంధులనీ అంధుల సంక్షేమ ప్రపంచమండలి అంచనా వలన తెలుస్తున్నది.

వారిలో అధికభాగం పని చేయదగిన వయస్సువారే ఉండటం వలన వారి పునరావాస సమస్య మరింత పెద్ద సమస్య అయింది. మొత్తం అంధులలో కేవలం 6 వేలమందికి వృత్తివిద్యా శిక్షణకు ఏర్పాట్లున్నవి.

ఢిల్లీలో జరుగనున్న అంధుల సంక్షేమ ప్రపంచ మండలి సమావేశాలలో సాంకేతిక, వైజ్ఞానిక పరిజ్ఞానంసహాయంతో అంధులకు శిక్షణ యివ్వటం, ఉద్యోగాలలోనియమించటం గురించి చర్చిస్తారు.

ప్రస్తుతం దేశంలో అంధులకు శిక్షణ ఇచ్చే స్కూళ్ళు 130ఉన్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు సహాయంతో నిర్వహింపబడుతున్నాయి.

కేరళ మంత్రులపై వచ్చిన ఆరోపణల దర్యాప్తు

ఆర్. ఎస్. పి. అభిప్రాయం

త్రివేండ్రం, జూన్ 15: మార్క్సిస్టు మంత్రి శ్రీ కృష్ణన్, కె. టి. పి. మంత్రి శ్రీ వెల్లింగ్టన్‌లపై వచ్చినఆరోపణలపై న్యాయాధికార స్థాయిలో దర్యాప్తు జరగాలని అఖిల భారత రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కోరింది.

ఇక్కడ నాలుగు రోజులు జరిగిన ఆర్. ఎస్. పి. సెంట్రల్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి జరిపిన దర్యాప్తు ఎవరికీ సంతృప్తికరంగా లేదని నిర్ణయించారు.

ప్రాథమిక దర్యాప్తు జరిపే హక్కు ముఖ్యమంత్రికి గలదని అంగీకరిస్తూ, అయితే శ్రీ నెహ్రూ విచారణ జరిపిన సమయంలో కూడా ఈ విషయంలో ప్రశ్నించటం జరిగిందనీ, ఈ విషయం కేవలం సిద్ధాంతాలకు సంబంధించినది కాదనీ, ఆర్. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ త్రిదీబ్‌కుమార్ చౌధురి నేటి ఉదయం ఒక పత్రికా సమావేశంలో అన్నారు.

న్యాయాధికారుల స్థాయిలో హైకోర్టు జడ్జీ ద్వారా దర్యాప్తు జరగాలనీ, ఆ వ్యక్తి ముఖ్యంగా ఇతర రాష్ట్రానికి చెందినవాడై ఉండాలని ఆయన అన్నారు.

రేపు జరుగనున్న యునైటెడ్ ఫ్రంటు సమావేశంలో ఈ విషయాన్ని రొక్కి చెప్పటం జరుగుతుందని ఆ పత్రికా సమావేశానికి హాజరైన ఆర్. ఎస్. పి. నాయకుడు శ్రీ బేబీజాన్ చెప్పారు.

రష్యా నూతన రసాయనిక బాంబులు

పోర్ట్స్‌డౌన్ (ఇంగ్లండ్) జూన్ 15: సోవియట్ యూనియన్ అతి భయానకమైన మూడు రసాయనిక మారణాస్త్రాలను రూపొందించిందని, వీటి నుండి రక్షణకు మార్గాలు తెలియవని పాశ్చాత్య దేశాలకు అందిన సమాచారంవల్ల తెలియ వస్తున్నది. ఈ మూడు ఆయుధాలు మనుష్యుల నరాలపై పని చేస్తాయి.

సోవియట్ యూనియన్ రూపొందించిన రసాయనిక మారణాస్త్రాలు ప్రయోగించినప్పుడు ఉత్పన్నమయ్యే విషవాయువు ప్రవేశించి క్రమంగా కృశింపచేయగలవని భావిస్తున్నారు.

రు. 70 లక్షలు విలువచేసే దొంగ గడియారాలస్వాధీనం

సూరత్, జూన్ 15: కరంతేలేపద్ద ఒక నూనె టాంకరులో 70 లక్షల విలువచేసే 36 వేల గడియారాలను కస్టమ్సు అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 36 సంచులలో ఈ గడియారాలను దాచిపెట్టి ఉండగా అధికారులు కనుగొన్నారు.

చిత్రజగత్తు

'ఏం గురూ! నువ్వు కూడా ఇటే వచ్చావా?....'

'తెలంగాణా హడావుడిలో పరద బాధితుల సరిగతే మర్చిపోయారు మరి ...'

లేఖలు

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనడం అనుచితం

ఆర్యా, తెలంగాణాలో ప్రజానాయకులమని చెప్పుకునే ప్రభుత్వ వ్యతిరేకులూ, స్వతంత్రపార్టీ కమ్యూనిస్టు పార్టీ ముఖ్యులు పైనారేట్ పోర్లవారూ, అడుగడుగునా "శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా యివ్వాలి, రాష్ట్రపతిపాలనరావాలి" అనడం పరిపాటైపోయింది. ఇట్టిపాట పాడటం అధికారవర్గంలోకే రాజా అని ప్రతి అధికారవ్యామోహితుడూ మూకుమ్మడిగా చేసేదనే అనుకోండి. మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతికి కట్టుబడి ఉన్నామనేమాట, బహుశా, వారు మరచిపోతూవుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా అధికసంఖ్యాకులైన శాసనసభ్యుల బలంతోనే పదవిలోకి వచ్చి వారికి శాసనసభకు జవాబుదారీగా వుంటాడు. ప్రతి పక్షానికి ఆయనను తొలగించాలనుకుంటే ఆ శాసనసభద్వారానే తొలగించాలి. లేదా కేంద్రంవారు తొలగించవచ్చును. అందుకు దారితీయదగిన సందర్భం ఏదైనా ఉండాలి. అట్లా లేని ఆకాలంలో ఒక అల్లరిమూకకు తలవంచి ఒక అల్లరిలేపి ప్రమాదాలు సృష్టించి ఆ కారణంవల్ల ప్రధానమంత్రి తిరిపెట్టాలని కోరటం కేవలం అప్రజాస్వామ్యం కాదా? ఎవరుగాని తామునేతలైన ప్రమాద దుష్పరిణామాలను తమ లాభానికి వినియోగించవలని కోరుట న్యాయసమ్మతంకాదు!

అసలింతగా ఆలోచిస్తే యిప్పుడు తెలంగాణా ఉద్యమకారుల ఉద్దేశం చట్ట విరుద్ధమే. అసలు శ్రీ బ్రహ్మానందరెడ్డి చేసిన నేరమేమిటి? — తెలంగాణా రక్షణలు పాటించలేదు. వారి విరుగుడు సంస్కరించారు. కాని, పరిపాలనా నిర్వహణలో మంత్రివర్గాల సమిష్టి బాధ్యత ఏ ప్రభుత్వంలోనైనా ఉంటుంది. ఆనాటి నుండి ఇప్పటిదాకా కొందరి సమర్థతలను ఉపయోగించుకోవాలి. ఒకవేళ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం. తీవ్రం కాదు కనుక సమర్థించాలి. నిజంగా ముఖ్యమంత్రి పదవిని తొలగించడం తెలంగాణా అల్లరిమూకల ఉద్యమానికి అడిలోనేతుంచివేయడం కాదా? ఇంతవరకూ నిర్మాణంలో ఈ ఉద్యమకారులు ఏ కాలంలోను ఉపయోగపడలేదని చెప్పవచ్చు. పాకిస్తాన్‌లో హిందువులపట్ల చూపిన "మాన" హంతకచర్యలవల్ల అరాజకత్వం పెరిగిపోయింది. ఈనాటి తెలంగాణా దురంతాలు. అందుకు బాధ్యులు ఆంధ్రులని బాధ్యతగలవారు శ్రీ బ్రహ్మానందరెడ్డి.

నేడు ప్రజానాయకులమని ముందుకువచ్చే నాయకులు బాహాటంగా నిర్భయంగా ఇట్టి దుష్కృత్యాలను రెచ్చగొట్టుతున్నారు అందుకే వారు భారతీయశిక్షాస్మృతి 121 ఏ, 120 బి సెక్షన్ల క్రింద నేరస్థులు, రాజకీయ విద్రోహ చర్యలకు శిక్షార్హులు. ప్రజల ఆస్తిపాస్తులను ఉమ్మడివస్తువులు విధించి వారి వారి ఆస్తులపై దౌర్జన్యం పరిహారం చెల్లించాలి. అట్టి చర్యలేవీ లేనేలేవు. తిరుగుబాటుదార్లు పట్టణంలో హంతకచర్యలు రెచ్చగొడుతున్నా ప్రభుత్వం ప్రజలనూ వేధిస్తున్నారు. పైగా గాంధీ పేరు సత్యాగ్రహ దివ్యసాధనను దుర్వినియోగం చేస్తున్నారు.

చివరకిప్పుడు ముఖ్యమంత్రిని పొమ్మనటం ఒక పెట్టుడల సమస్యగా తయారైంది. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి రాజీనామా ఆంధ్రులకు అవమానకరవిషయమే. ఆంధ్రులకు కలిగిన ఆస్తినష్టాలకు తగిన పరిహారము ప్రభుత్వం చెల్లించాలి. శిక్షార్హులను చట్టబద్ధంగా శిక్షించాలి. తెలంగాణా సమస్యను చట్టబద్ధంగా శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలి. ఎట్టి సందర్భంలోనూ ముఖ్యమంత్రి పదవిని మార్చిన ప్రయోజనం లేదు.

పి. అనురేశ్వరరావు,
(సంఘసేవాసమితి అధ్యక్షుడు, గుంటూరు)

ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థులు

ఆర్యా, పరిస్థితుల ప్రాబల్యానికి ఏంటిటి వార్తపైన తల ఒగ్గక తప్పదు.—ప్రజా పాలకులు ప్రజానురంజకం కొరకు స్వార్థత్యాగం చేయుకతప్పదు.

అనివార్య పరిస్థితులలో శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు గద్దెదిగడం సంభవిస్తే—ఉభయ ప్రాంతాలకు అభిమానపాత్రుడైన శ్రీ పి. వి. రాజా గారు ముఖ్యమంత్రి పదవికొస్తే—బాగుంటుంది.

శ్రీ రాజాగారు అపర చాణుక్యులు. వొప్పించగల తానొప్పక మాట్లాడగల నేర్పరి. బూర్గుల వారి హయాము నుంచి తెలంగాణా మంత్రి పదవుల నధిష్ఠించినవారు.

ఇటు ఆంధ్రుల అభిమానము అటు తెలంగాణా సోదరుల ఆదరము పొందగల్గిన వారు ఆయన ఒక్కరే— ఆంధ్రుల కన్నబిడ్డ— తెలంగాణా పెంపుడుబిడ్డ—కన్నతల్లికన్న—పెంచిన తల్లిమీదనే ప్రేమజాస్తి రాజాగారికి. విపత్కర సమయములో దాటచక్కముగా రథ సారథ్యము చేయగల సమర్థులు శ్రీ రాజాగారు.

సొంపులపాటు గర్జం, విజయవాడ

సింకియాంగ్-గిల్జిత్ మధ్య సైనిక రహదారి

న్యూఢిల్లీ, జూన్ 15: కమ్యూనిస్టు చైనా లోని సింకియాంగ్ రాష్ట్రంతో గిల్జిత్‌ను కలుపుతూ ఇటీవల పూర్తయిన రహదారికి సైనిక రీత్యా ప్రాముఖ్యం లేదని ప్రచారాన్ని సమ్మెపెట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నది. ఈ నెల మధ్య నుండి రహదారిమీదుగా రాకపోకలు ప్రారంభం కావడానికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు పాకిస్తాన్ పత్రికలు అన్ని ప్రకటించాయి.

చైనా నుండి వచ్చే సరకులు ఏమిటో ఎవరికీ తెలియదని, ఏనైనా సింకియాంగ్ రహదారిపై రాకపోకలు ప్రారంభించటంతో పాకిస్తాన్ విదేశ వాణిజ్యంలో మార్పు రాగలదని 'ఖైబర్ మెయిల్' పత్రిక వ్యాఖ్యానించింది. అయితే విదేశ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండవని ఈ పత్రిక సంతృప్తి పడింది.

పాకిస్తాన్ ఎంత మభ్య పుచ్చడానికి ప్రయత్నించినప్పటికీ గిల్జిత్ సింకియాంగ్ రహదారికి సైనిక రీత్యా ప్రాధాన్యంకలదని అందరు అంగీకరిస్తున్నారు. భారీ సైనిక శకటాలు ప్రయాణము చేయడానికి వీలుగా ఈ రహదారి నిర్మించబడింది.

సముద్ర మట్టానికి పదిహేను 15 వేల అడుగుల ఎత్తున దుర్గమ పర్వత ప్రాంతాల మీదుగా నిర్మించిన ఈ రహదారిని పాకిస్తాన్, చైనా మధ్య సరకుల రవాణాకు ఎంతవరకు ఉపయోగపడగలదన్న సమస్యపై అనుమానాలు ఉన్నాయి. సరకులరవాణాకు ఉపయోగపడే రహదారి నిమిత్తం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఈ రహదారిని నిర్మించావలసిన విశ్వసించడానికి వీలులేని విషయం.

అటు చైనాలోని సింకియాంగ్‌లోను, ఇటు పాకిస్తాన్ ఆక్రమణ క్రిందఉన్న గిల్జిత్ ప్రాంతంలోను పరిశ్రమలు తక్కువ. కాబట్టి పారిశ్రామికంగాకాక, సైనిక రీత్యానే ఈ రహదారికి ప్రాధాన్యంకలదన్నది అందరికు తెలిసిన విషయం.

జీవితబీమాసంస్థ వ్యాపారం

న్యూఢిల్లీ, జూన్ 15: మేనెలలో జీవితబీమా సంస్థ కొత్తగా నిర్వహించిన వ్యాపారం విలువ 40 కోట్ల రూపాయలు అని తేలింది. పశ్చిమ మండలంలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ పాలసీలు సేకరించగలిగారు. వీటి విలువ 11.58 కోట్లు.

ఏప్రిల్ మే నెలలలో జీవిత బీమా సంస్థ నిర్వహించిన వ్యాపారంవిలువ 65.30 కోట్లు.

కాంగ్రెస్‌లో వాణిజ్య సంస్థలకు ప్రాతినిధ్య సమస్య

ప్రతిపాదన త్రోసివేత

న్యూఢిల్లీ, జూన్ 15: కాంగ్రెస్ పార్టీలో వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు పార్టీలో సంస్థ సభ్యులు స్థానమినా అని పునర్వ్యవస్థీకరణ సంఘం చేసిన సూచనను కాంగ్రెసు నిరాకరించింది.

ఫరీదాబాద్ సమావేశాలకు ముందు జరిగిన వర్కింగ్‌కమిటి సమావేశంలో ఈ సూచనకు చాలా మంది సభ్యులు గట్టిగా అభ్యంతరం చెప్పారు. వారికి వోటింగ్ హక్కులు ఉండక పోయినప్పటికీ పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో ఇందువలన పెద్ద పారిశ్రామిక సంస్థల ప్రాబల్యం ఎక్కువ అవుతుందని సభ్యులు అభ్యంతరం చెప్పారు.

ఎస్. కె. పాటిల్ కమిటీ నివేదికలో ఉన్న ఈ సూచనకు సంబంధించిన పేరాను తొలగించి వేయాలని కమిటీ నిర్ణయించింది. కానీ, ఈ విషయం అప్పట్లో ప్రచారంలోకిరాలేదు. పైగా పత్రికలవారికి పంపిన ఈ నివేదిక సకల్లో ఈ సూచన కూడా ఉన్నది. ఈ సూచనపై చాలా పత్రికల వారు వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఫరీదాబాద్ సమావేశాల్లో సమర్పించబడిన ముద్రితమైన నివేదికలో మాత్రం ఈ సూచన తొలగించి వేయబడి ఉన్నది.

నాలుగవ ప్రణాళికలో కుటుంబ నియంత్రణ లక్ష్యాలు

న్యూఢిల్లీ, జూన్ 15: నాలుగవ ప్రణాళికలో కుటుంబ నియంత్రణ పథకం క్రింద మొదటి సంవత్సరం 69—70లో దేశంలోని 51 లక్షల 50వేల జంటలకు కుటుంబ నియంత్రణ అమలు చేయాలని అనుకొంటున్నారు. ఈసంవత్సరంలో పైపథకంప్రకారం 22 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలనీ, 7 లక్షలమందికి లూపులు అమర్చాలనీ, సంతాన నిరోధకపరికరాల ద్వారా మొత్తం 24 లక్షల మందికి కుటుంబ నియంత్రణ సహాయం కలుగజేయాలనీ నిర్ణయించారు.

నాలుగవ ప్రణాళికలో కుటుంబ నియంత్రణకు రు. 300 కోట్లు కేటాయించారు. 1973—74సంవత్సరం నాటికి ప్రస్తుతం వేయికి 39 చొప్పున ఉన్న జననాలరేటును వేయికి 32 కు తగ్గించాలనీ ఈ ప్రణాళికా లక్ష్యం నిర్ణయించారు. 1969—74 సంవత్సరాలలో మొత్తం 2 కోట్ల 80లక్షల జంటలకు కుటుంబ నియంత్రణ అమలుజరగాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికాకాలంలో 1 కోటి 80 లక్షల జననాలు నిరోధించబడతవని భావిస్తున్నారు.

కుటుంబ నియంత్రణపథకం నాలుగవ ప్రణాళికా కాలంలో కూడా కేంద్రం అజమాయిషీ క్రిందనే ఉంటుంది. ఈ పథకాల విషయంలో రాష్ట్రాలకు పూర్తి సహాయం చేయ బడుతుంది.

కేటాయించబడిన మొత్తం రు. 300 కోట్లలో పరికరాలకు రు. 2297లక్షలు, శిక్షణకు రు. 1,340 లక్షలు, ప్రచారానికి రు. 1,453 లక్షలు, స్టాఫ్‌లకు రు. 2853 లక్షలు, పరిశోధనకు రు. 700 లక్షలు, నిర్వహణకు రు. 594 లక్షలు, మెటర్నిటీ, శిశు ఆరోగ్య విషయాలకురు. 265 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

నాలుగవ ప్రణాళికా ప్రారంభమయేనాటికి, 4840 గ్రామీణ కుటుంబ సంక్షేమ పథక కేంద్రాలు, 21752 ఉప కేంద్రాలు, 1856 పట్టణ కుటుంబ సంక్షేమ పథక కేంద్రాలు, 5 కేంద్ర శిక్షణ ఇన్‌స్టిట్యూట్లు, 43 రాష్ట్ర కుటుంబ నియంత్రణ శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నవి.

నాలుగవ ప్రణాళికాకాలంలో నిర్మించబడిన 50 ఆసుపత్రులలో ఆపరేషన్లకు, లూపు అమర్చుటకు వీలుగా అదనపు పడకలు ఏర్పాటు చేస్తారు. ప్రయివేటు ఆసుపత్రులతో సహా మొత్తం 2 వేల ఆసుపత్రులకుకుటుంబ నియంత్రణ ఆపరేషన్ పరికరాలు సరఫరా చేస్తారు.

ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల వద్దఏర్పాటు చేయబడిన గ్రామీణకుటుంబ నియంత్రణ కేంద్రాలకు వాహనాలు అంద జేస్తారు. కొత్తగా 2700 కేంద్రాలకు భవనాలు నిర్మిస్తారు.

మరొక పద్ధతిలో జననాలరేటు వేయికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించటానికి నాలుగవ ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యతతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు జరుపుతారు.

ఇజ్రేల్‌తో శాంతి సంధికి అరబ్ రిపబ్లిక్ ప్రాతికూల్యం

కయిరో, జూన్ 15: పశ్చిమాసియా వివాద పరిష్కారానికి నాలుగు అగ్ర రాజ్యాలు సంప్రదింపులకు మొదలుగా అమెరికా ప్రతిపాదనలకు అరబ్‌రిపబ్లిక్ అంగీకారాన్ని సంపాదించడానికి సోవియట్ విదేశాంగమంత్రి గ్రోమికో సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని వార్తలు సూచిస్తున్నాయి. వారంప్రారంభంలో వచ్చిన గ్రోమికో నాసర్‌ను అమెరికన్ ప్రతిపాదనలకు సమ్మతింప చేయడానికి గ్రోమికో మరొక రోజు అదనంగాఉండిపోయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఇజ్రేల్ సేనల ఉపసంహరణకు ముందు అరబ్ దేశాలు ఇజ్రేల్ ఉనికిని గుర్తిస్తూ దాదాపు ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకోవాలన్నది అమెరికా ఆశయం. కాని 1967 నవంబరు 22 న భద్రతాసంఘం ఆమోదించిన తీర్మానంలో అరబ్ దేశాల విషయంలో ఇలాంటి షరతు ఏమీ లేదు. కాబట్టి అమెరికా ప్రతిపాదనలను తాము అంగీకరించవలసిన అవసరం ఎంతమాత్రం లేదని అరబ్ రిపబ్లిక్ భావిస్తున్నది.

పశ్చిమాసియా వివాద పరిష్కారానికి నాలుగు అగ్ర రాజ్యాలు సాగించే ప్రయత్నాలను బలపరచగలమని గ్రోమికోకు అరబ్ రిపబ్లిక్ అధికారులు హామీ యిచ్చారు.

వియత్‌కాంగ్ ప్రభుత్వానికి చైనా గుర్తింపు

హాంకాంగ్, జూన్ 15: పెకింగ్‌లోని దక్షిణ వియత్నాము జాతీయ విమోచన సంస్థ ప్రతినిధి వర్గానికి దౌత్య ప్రతిపత్తి కలదని ప్రకటించారు. తాము ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని దక్షిణ వియత్నాంలో వియత్‌కాంగ్ నాయకులు ఏర్పాటు చేసినందున, అధికారికంగా గుర్తిస్తున్నామని చైనా ప్రధాని చౌ ఎన్—లై ప్రకటించారు.

వియత్‌కాంగ్ ప్రతినిధివర్గ నాయకుడు ఎన్‌గుయెన్ వాన్ క్వాంగ్ తనను కలుసుకున్నప్పుడు స్వాగతం చెపుతూ, తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు చౌ ఎన్—లై అభినందించారు.

టౌన్‌ప్లానింగ్‌శాఖ రాష్ట్ర సిబ్బంది సభలు

కార్యవర్గం ఏర్పాటు

విజయవాడ, జూన్ 15:టౌన్‌ప్లానింగ్ శాఖ సాంకేతిక సిబ్బంది రాష్ట్ర మహా సభలు నిన్నా, నేడు జరిగాయి.

విజయవాడ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గద్దె పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. టౌన్ ప్లానింగ్ శాఖ డైరెక్టరు శ్రీ జి. వెంకట రఘునాథరెడ్డి సభను ప్రారంభించారు.

మున్సిపల్ కార్యదర్శి శ్రీ ప్రేమ్‌చంద్ ప్రభృతులు ప్రసంగించారు.

ఆహ్వానసంఘ అధ్యక్షుడు పట్టణ టౌన్‌ప్లానింగ్ ఆఫీసరు శ్రీ ఎం. డి. ప్రసాదరావు స్వాగతం చెప్తూ, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడానికి ఇలాంటి సంఘాలు అవసరమని అన్నారు. సంఘం గుర్తింపు విషయమై పలువురు ప్రసంగించారు.

శ్రీ పి. ఎల్. రాజారావు అధ్యక్షులుగా, శ్రీ ఓ. సీతాపతి ఉపాధ్యక్షుడుగా, శ్రీ శివరామయ్య కార్యదర్శిగా, శ్రీ రాములు, శ్రీ ఎన్. రామ కృష్ణ సంయుక్త కార్యదర్శులుగా, శ్రీ జి. జనార్ధనరావు కోశాధికారిగా ఎన్నికైనారు.

రొడీషియాపట్ల సమితి తీవ్ర వైఖరి

న్యూయార్కు, జూన్ 15: బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి రొడీషియాలో ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకొని ఇయాన్‌స్మిత్ శ్వేత జాత్యహంకార ప్రభుత్వానికి భద్రతాసంఘం ఆధిక్యంపిస్తూ తీర్మానించే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారంనాడు జరగనున్న రెఫరెండమ్‌లో నూతన రాజ్యాంగాన్ని ఆమోదించే పక్షంలో రొడీషియాలో మైనారిటీ వర్గమయిన శ్వేతజాతి వారి అధికారం స్థిర పడిపోగలదు.

రెఫరెండమ్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ రొడీషియా ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఏ అగ్ర రాజ్యము గుర్తించ పడం అంటూ జరగదు.

గృహనిర్మాణ కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర సంస్థ

ఏర్పాటు చేసే విషయమై పరిశీలన

న్యూఢిల్లీ, జూన్ 15

ప్రస్తుతం దేశమంతటా గృహ నిర్మాణకార్యక్రమాలను నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను సమన్వయ పరచే నిమిత్తం చట్టబద్ధమైన ఒకేఒక సంస్థను నెలకొల్పే విషయమై కేంద్ర గృహ నిర్మాణశాఖ ఆలోచిస్తున్నది.

ప్రతి పంచవర్ష ప్రణాళిక కాలంలోను, గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు జరప డానికి ఒకేఒక సంస్థను నెలకొల్పడం అవసర మని ప్రతిపాదిస్తూ వచ్చినప్పటికీ, ఇంత వరకు ఆచరణలో సాధ్యంకాలేదు. ఆర్థికమైన ఇబ్బందులవల్లనే ఈ సూచనను అమలుజరప డానికి వీలు లేకపోయింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు గృహ నిర్మాణ కార్యకలాపాల నిమిత్తం కేటాయించే నిధు లను, గ్రాంట్లను పూర్తిగా ఈ సంస్థకు అప్పగించాలన్న ప్రతిపాదన అందరి ఆమోదాన్ని పొందినది.

జీవిత బీమాసంస్థ సహాయంతోపాటు, అంతర్జాతీయ సంస్థలనుండి లభించేఋణాలు, ప్రభుత్వ గ్రాంట్లు, ఋణపత్రాల జారీ చేయడంవల్ల గృహనిర్మాణ కార్యకలాపాలకు తగిన పెట్టుబడి సమకూరగలదు.

కేంద్ర సంస్థను ఒక దానిని ఏర్పాటు చేయడంవల్ల గృహ నిర్మాణ కార్యకలాపాలకు కేటాయించే సొమ్మును పూర్తిగా వినియో గించడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ప్రభుత్వం కేటాయించిన సొమ్ము పూర్తిగా వినియోగించడంలేదంటూ విమర్శిస్తూ వచ్చింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణ సంస్థలు ప్రజలనుండి తగినంత పెట్టుబడి సమకూర్చడంలో ఉత్సాహం ప్రదర్శించడంలేదు. కేంద్ర సంస్థను ఒక దానిని ఏర్పాటు చేసే పక్షంలో పెట్టుబడి సేకరణలో లోటు అంటూ ఉండదు.

గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీ కె. కె. షా ఇట్టి కేంద్ర సంస్థను ఒక దానిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విషయమై గట్టి పట్టుదలతో ఉన్నారు.

విమానాలు ఢీ కొని 9 మంది మృతి

వాటర్‌ఫోర్డు, జూన్ 15: అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలవద్ద సముద్రతీరంలో రెండు చిన్న విమానాలు అంతరిక్షంలో ఢీ కొనగా తొమ్మిదిమంది మరణించారు. సముద్ర తీరం వద్ద విశ్రాంతికివచ్చిన వేలాది పౌరుల సమక్షంలో ఈ దారుణ సంఘటన జరిగింది.

శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ శుద్ధ విదియ
1969, జూన్ 16 సోమవారం
శుద్ధ విదియ పూర్తి
ఆర్ద్ర రా. 6–48 వరకు
వర్జ్యం లేదు.

గ్రహబలం

17-6-69 మంగళవారం

అధిక ఆషాఢ శుక్ల విదియ దయాం సుమారు 7 వరకు. ఆ పైన తదియ, పు ర స వక్షత్రం, ఈరోజు వర్జ్యం, దుర్ముహూర్తం విడచి ప్రయాణములు, యిండ్లు మారుట, నూతనోద్యోగారంభం, వ్యాపారారంభం, నూతన వస్త్ర సంపాదన చేయవచ్చును.

మేషం : సాధారణ మయిన రోజు. ఆటంకాలు రావచ్చు. చివరకు ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం కలిసిరాకపోయినా ఇబ్బంది వుం డదు.

వృషభం : కలిసిరాని ఆలోచనలు, ఆర్థికంగా కటకట, వృధా ప్రసంగాలు, కుటుంబసౌఖ్య లోపం, ఆరోగ్య భంగం.

మిథునం : ఇంట, బయట అభిప్రాయభేదాలు, మానసోద్రేకము వల్ల అనారోగ్యం, వృత్తిలో కలతలు, పునర్వసు వారికి వ్యతిరేకతహెచ్చు.

కర్కాటకం : అంతశ్శాంతి సంచలనం, ఆరోగ్య భంగం, శ్రమానంతర కార్యసాధన, సాహస ముతో కూడిన పనులు.

సింహం : ఆర్థికంగా కటకట, మిా మాటలలో వ్యత్యాసాలు, పరులకు అపనమ్మకం, ఆరో గ్యం బాగుండదు. పేరుచెడే ప్రమాదం, అకాల భోజనం.

కన్య : ఇంట బయట అభిప్రాయ భేదాలు, విద్యారచనా యోగ భంగం, ఆర్థికంగా కటకట, వృత్తిలో సాధారణ స్థితి, అయినా గౌరవం లోపించదు.

తుల : మందులకు, వైద్యులకు ఖర్చులు. మనో భీతి, పుణ్యకార్య భంగం, ప్రయాణ సూచన విశాఖ వారికి మెలకువ మంచిది.

వృశ్చికం: అనుకూలమైన రోజు కాదు. త్రిప్పు ట, శ్రమ, అకాల భోజనం, ఆలోచన లేని పనులు, ఆర్థికంగా కటకట, వ్యవహా రాపు చిక్కులు, విశాఖ వారికి మెలకువ మంచిది.

ధనుస్సు: వృత్తిలో కుట్రలు, కుయుక్తులు, పన్నేవారుంటారు. ఆరోగ్యం, బాగుండదు. చదువు సంధ్యలు సాగవు. సుఖానికి ఆమడ దూరం ఉంటారు.

మకరం : ఆలోచనలు కూడిరావు. ఖర్చులు తప్పవు వృత్తిలో శ్రమానంతర లాభ సూచన. సాయంత్రం కార్యసిద్ధి.

కుంభం : ఆర్థికంగా వృత్తి వ్యాపారాలలో కలసి రాని రోజు, కుటుంబ క్లేశాలు. అసౌఖ్యం, ఆవేదన, పూర్వాభాద్ర వారికి మెలకువ మంచిది.

మీనం : ఇంట ఆరోగ్య భంగం. పనులకు ఆటంకాలు, పేరు ప్రతిష్టలు దుర్విని యోగం చేయకండి. పూర్వాభాద్ర వారికి జాగ్రత్త సూచన.

బ్రిటిష్ ప్రధానితో నిజలింగప్ప సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 15: కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నిజలింగప్ప నిన్న లండన్‌లో బ్రిటిష్ ప్రధాని శ్రీ హెరాల్డ్ విల్సన్‌ను కలుసు కున్నారు.

బ్రిటిష్ రాణి జన్మదినోత్సవ సందర్భంగా జరిగే ఉత్సవాలలో శ్రీ నిజలింగప్ప శ్రీ విల్సన్‌కు అతిథిగా పాల్గొన్నారు.

ఎలిజబెత్ రాణి సైనిక వందనం స్వీకరిస్తుండగా శ్రీ నిజలింగప్ప ప్రధాని శ్రీ విల్సన్ ఆయన సతీమణితో పాటు వేదికపై నుండి తిలకించారు.

ఉత్సవాల అనంతరం జరిగిన విందులో భారత హై కమిషనర్, శ్రీమతి గాంధీలతో ప్రధానమంత్రిణి శ్రీ నిజలింగప్ప పాల్గొన్నారు. విందుకు బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి శ్రీ మైకేల్ స్టీవార్ట్, ఆయన సతీ మణి కూడా హాజరయ్యారు.

నిన్న సాయంత్రం శ్రీ నిజలింగప్ప లార్డు మౌంట్ బాటెన్‌ను కలుసుకున్నారు.

సాంఘిక సమస్యల పరిష్కారంలో మహిళా సంస్థల పాత్ర

ప్రధాని ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూన్ 15: శాంతి, సామరస్య సహకారాల విషయమై ప్రజలలో సరియైన అభిప్రాయం సృష్టించడానికి మహిళా సంస్థలు చిక్కులి తోడ్పడగలవని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వ్యక్తంచేశారు. భారత మహిళల జాతీయ సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి అరుణాఆసఫ్ అలీకి శ్రీమతి గాంధీ ఒక సందేశం పంపుతూ, "ఈ నాటి మన సాంఘిక సమస్యలను ప్రభుత్వం మాత్రమే పరిష్కరించ జాలదు. అనధికార సంస్థలు, వ్యక్తులు కూడా ఈ విషయంలో ఎంతో కృషి చేయవలసి ఉన్నది"—అని తెలియజేశారు.

ముఖ్యంగా మహిళా సంస్థలు ఈ కృషితో ఎక్కువ తోడ్పడగలవని ఆమె అన్నారు.

హెల్సింకీలోజరుగుతున్న ప్రపంచమహిళా సభలు జయప్రదం కావాలని కోరుతూ ఆమె తన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని విదేశ పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జపాన్ ప్రధాని ఆహ్వానంపైన జపాన్‌లో ఈ నెల 23 నుంచి 28 వరకు అధికార పర్యటన జరుపుతారని నిన్న ఇక్కడ అధికారపూర్వకంగా ప్రకటించారు.

ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు శ్రీమతి గాంధీ ఇండోనేసియాలో అధికార పర్యటన జరుపుతారు. ఈ పర్యటన ఇండోనేసియా అధ్యక్షుని ఆహ్వానంపైన జరుగనున్నది.

దేశమంతటా ఒకేవిధమైన పన్నుల విధానం

శ్రీ భూతలింగం సూచన

బెంగుళూరు, జూన్ 15: దేశమంతటా ఒకేవిధమైన పన్నుల వ్యవస్థను అమలు జరపనిదే ఆర్థికాభివృద్ధి సాధ్యంకాదని జాతీయ ఆర్థిక పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్. భూతలింగం స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ఎక్సైజ్, అమ్మకం పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పన్నులు అవసరమని, ఆదాయాలపై పన్ను విషయంలో కూడా వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయాలన్న తరతమ భేదాన్ని పాటించరాదని శ్రీ భూతలింగం స్పష్టం చేశారు.

ఉపాధ్యాయసంఘం కార్యదర్శి సస్పెన్షన్

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి శ్రీ పి. రామబ్రహ్మంను, సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండు చేసిందని ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ డి. రాజన్న తెలియజేశారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో విజ్ఞతతో వ్యవహరించ గలదన్న ఆశాభావాన్ని శ్రీ రాజన్న వ్యక్తం చేశారు.

ప్రజాసమితి ఆరోపణలపై పోలీసు డిప్యూటీ కమిషనర్ పరిశీలన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 15: పోలీసులపై తెలంగాణా సమితి సభ్యులు చేసిన ఆరోపణలను గురించి, వారి ఇబ్బందులను గురించి పరిశీలించడానికి పోలీసు డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) శ్రీ కె. వి. ఎ. సుబ్రహ్మణ్యం నేడు తెలంగాణా ప్రజాసమితి కార్యాలయాన్ని సందర్శించారు.

డాక్టర్ చెన్నారెడ్డితో ఆయన కొద్దినిమిషాలు సమాలోచనలు జరిపారు.

తరువాత పోలీసుల దౌర్జన్యాలను గురించి వ్యక్తిగత సందర్భాలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 151 సెక్షన్ అమలు పరచి అరెస్టులు చేయడంలో పోలీసులు విచక్షత చూపుతున్నారని అమాయకులు పట్టుకుని అరెస్టు చేస్తున్నారని సమితి సభ్యులు ఆరోపించారు. పోలీసులు గత కొంది రోజులలో అనేకుల ఇళ్ళల్లో ప్రవేశించి స్త్రీలను, పిల్లలతో సహా కొట్టారన్నది సభ్యుల రెండవ ఆరోపణ.

శ్రీ సుబ్రహ్మణ్యం వారు చెప్పినది శ్రద్ధగా మూడుగంటలసేపు విని అన్నీ వ్రాసుకున్నారు. వీటిని తప్పక పరిశీలిస్తానని, ఇవి నిజమే అయితే, పరిస్థితిని చక్కదిద్దుతానని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారు.

నగలకోసం స్త్రీ హత్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 15: కటంరాజమ్మ అనే 35 సంవత్సరాల స్త్రీ మంగళవారం నాడు కరీంనగర్ జిల్లాలో ఎలగండల్ బజారు నుంచి ఇంటికి తిరిగివస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో ఆమెనుహత్యచేసి నట్లు ఇక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆలస్యంగా అందిన వార్తవల్ల తెలియ వచ్చింది.

హంతకులు ఆమె వంటిపైని గల రు. 1,025 విలువచేసే బంగారు నగలు తొలగించినట్లు కూడా వార్త పేర్కొన్నది.

మలేసియాకు ఇండియా ఆయుధాల సరఫరా

కౌలాలంపూర్, జూన్ 15: మలేసియా సాయుధ బలాలవిస్తరణకు అవసరమైన తేలిక రకం ఆయుధాల సరఫరాకు భారతదేశం అంగీకరించినట్లు డిప్యూటీ ప్రధాని టుంకు రజాక్ ప్రకటించారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్ దేశాలతోపాటు, భారతదేశం కూడా మలేసియాకు ఆయుధ సహాయం చేయడానికి అంగీకరించిదని ఆయన అన్నారు.

భారతదేశం నుండి తేలికరకం ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కొన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలు కావాలని కోరడం జరిగిందని, త్వరలోనే విమానాల ద్వారా కొంత సామగ్రి దిగుమతి కాగలదని రజాక్ వెల్లడి చేశారు.

భారతదేశంనుండి ఎగుమతి చేసుకునేవాటికి నగదురూపంలో వెంటనే చెల్లిస్తారు. మిగిలిన దేశాలు ఋణసహాయం చేయనున్నాయి. మలేసియా సాయుధ బలాలకు ఆధునికంగా నాలుగు పటాలాలను సమకూర్చ నున్నారు.

హిందూ మహాసముద్ర రక్షణ ఏర్పాట్లు

మలేసియా సుముఖత

కౌలాలంపూర్, జూన్ 15: హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందిన దేశాల ఉమ్మడి రక్షణఏర్పాట్ల విషయంలో మలేసియాకు ఆసక్తి గలదని ఉప ప్రధాని టున్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. అయితే ఈ దేశం బోర్నియో సారవాక్ ప్రాంతంలో కమ్యూనిస్టుల దౌర్జన్య కాండ తన ఆంతరంగిక వ్యవహారమని, ఈ దౌర్జన్యకాండను అణచి వేయడానికి అవసరమైన చర్యలు తీసికోగలమని స్పష్టం చేశారు.

దేశ రక్షణ నిమిత్తం మలేసియా సాయుధ బలాల విస్తరణ కొనసాగగలదని అన్నారు.

అకాలీదళ్‌లో ఇండిపెండెంట్ శాసనసభ్యుని చేరిక

పాటియాలా, జూన్ 15: పంజాబ్‌లోని లూధియానాకు చెందిన ఇండిపెండెంట్ శాసనసభ్యుడు బియాంట్ సింగ్ శిరోమణి అకాలీదళ్‌లో చేరినట్లు ముఖ్యమంత్రి గుర్నామ్‌సింగ్ ప్రకటించారు. దీనితో శాసనసభలోని అకాలీదళ్ సభ్యుల సంఖ్య 52 కు పెరిగింది.

ముస్లింజిల్లా 'మాలాపురం' అవతరణకు ఏర్పాట్లు పూర్తి

కాలికట్, జూన్ 15: కేరళలోనేకాక, భారతదేశమంతటా తీవ్ర వాదోపవాదాలకు కారణమయిన మాలాప్పురంజిల్లా అవతరణకు సన్నాహాలు పూర్తి అయినాయి. రేపు ఉదయం ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి కొత్తగా నియమించిన కలెక్టర్ కె. భాస్కరన్ నాయర్ అధికార బాధ్యతలను స్వీకరిస్తారు.

జిల్లా ప్రధానకేంద్ర స్థానానికి సైన్యం, సామగ్రి తరలించడం చాల రోజుల క్రితమే ప్రారంభమయింది. కలెక్టర్ ఆఫీసులో చక చక ఏర్పాట్లు సాగిపోతూ ఉన్నాయి. మలబారుప్రాంతంలో ముస్లిములు అధిక సంఖ్యాకులుగా ఉన్న మాలాపురం జిల్లా అవతరణపట్ల, ఆటు జనసంఘంతోపాటు, ఉగ్రవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

ముస్లిముల మతోన్మాదానికి శ్రీ నంబూద్రిపాద్ లొంగిపోయినట్లేనని వీరి ఆరోపణ.

జనసంఘం తీవ్రస్థాయి ఆందోళన నిర హించడానికి సన్నాహాలు సాగిస్తున్నది. ఈ పార్టీ అగ్రనాయకులలో ఒకరయిన నానాజీ దేశ్‌ముఖ్ స్వయంగా ఆందోళనకి నాయకత్వం వహిస్తారు.

కేరళ ప్రభుత్వం కూడా ఆందోళనను ఎదుర్కొనడానికి అవసరమైన సన్నాహాలు పూర్తిచేసింది. కొత్తగా ఏర్పాటయే జిల్లా అంతటా పోలీసుల నిషేధాజ్ఞలు జారీ అయినాయి.

నౌకా స్థావరాలను రష్యాకు ఇవ్వలేదు

–శ్రీ దినేష్‌సింగ్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్ 15: సోవియట్ రష్యాకు భారతదేశం నౌకా స్థావరాలను ఇచ్చినదన్న వార్తలను విదేశాంగమంత్రి శ్రీ దినేష్ సింగ్ త్రోసిపుచ్చారు. విదేశానికైనా నౌకా స్థావరాలను ఇచ్చివేసే ప్రసక్తి లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. "ఈ విషయంలో అనవసరమైన సందేహాలు రావడం నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది" అని ఆయన అన్నారు.

ఆసియా భద్రతపై రష్యా కమ్యూనిస్టుపార్టీ అధినేత శ్రీ బ్రెజ్నేవ్ చేసిన ప్రతిపాదనపై చర్చలోకి దిగేందుకు శ్రీ సింగ్ నిరాకరించలేదు.

"ఆ ప్రతిపాదన ఏమిటో తెలుసుకోకుండా దానిపై నేను వ్యాఖ్యానించలేను. మన అభిప్రాయాలు అందరికీ తెలుసు. సైనిక ఒప్పందాలను మనం అంగీకరించం" అని శ్రీ దినేష్ సింగ్ అన్నారు.

ఆర్థికాభివృద్ధిలో ఆసియా దేశాలు ఒక దానితో మరొకటి సహకరించుకున్నట్లయితేనే నిలకడకు అభివృద్ధిని సాధించడానికి వీలున్నదని ఆయన అన్నారు.

"మన ఇరుగుపొరుగు దేశాలతోను, ఇతర ఆసియాదేశాలతోను ఆర్థికరంగంలో సహకారానికి ఏర్పాట్లు చేయడానికి మనం తీవ్రప్రయత్నాలు చేస్తున్నాము".

భారత్, పాక్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య సహకారం వుండాలన్న రష్యా ప్రధాని శ్రీ కోసిగిన్ ప్రతిపాదనపై ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, భారత దేశమే ఈ విషయాన్ని గురించి మాట్లాడి, పాకిస్థాన్‌కు సూచించిందని ఆయన అన్నారు.

వచ్చే బుధవారంనాడు శ్రీ దినేష్ సింగ్ టెహరాన్‌కు వెళ్ళనున్నారు. భారత్, ఇరాన్‌ల సహకరించుకోగలిగిన రంగాలను ఈ ఉభయ దేశాల అధికారులు కనుగొనగల్గారని ఆయన అన్నారు.

ఇరాన్‌తో భారత్ జరిపే సహకారం ఇతర దేశాలతో సహకరించేందుకు కూడా దారి తీయగలదని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

'బోసు సజీవుడు కాదు'

ఎస్. జి. జోగ్ వాదన

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రముఖ దేశభక్తుడు, నాయకుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా జీవించే ఉన్నారా లేకపూర గణించారా అన్న విషయాన్ని శ్రీ ఎస్. జి. జోగ్ వ్రాసిన నేతాజీ జీవిత చరిత్రలో కూలంకషంగా చర్చించడం జరిగింది.

'శ్రీ బోసు ఇక లేరు' అనే వివేకమైన నిర్ణయం ఆధారంగా ఈ జీవిత చరిత్ర వ్రాయ బడిందని శ్రీ జోగ్ పేర్కొన్నారు. అంత ప్రాముఖ్యతకల్గిన వ్యక్తి అంతర్ధానమై పాతిక సంవత్సరాలపాటు అజ్ఞాతంగా ఉండటం సాధ్యంకాదని శ్రీ జోగ్ అన్నారు. ఆయన జీవించి ఉన్నట్లయితే కనీసం తన భావాలను ప్రకటించడానికి సహాయంగా ఉన్న ఆదరాభిమానాలు కలుసుకొనటంగాని, వారి తెలియబరచటంగాని జరిగేది. ఆయన మరణించినట్లు నిర్ధారిస్తూ సాక్ష్యాలు లభించకపోయినా విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా ఆనాటి విమాన ప్రమాదంలో మరణించినట్లు అంగీకరించక తప్పదు—అని శ్రీ జోగ్ అన్నారు.

జీవిత చరిత్రలో నేతాజీ బాల్యంగురించి, ఆయన రాజకీయాలలో ప్రవేశం మొదలైన విషయాలన్నీ ఉన్నాయి. శ్రీ జోగ్ దృష్టిలో ఏ జాతీయ పనుల అమలు కైనా మొదట పరిమిత కుటుంబాల ఆవశ్యకత ఉన్నదని గుర్తించిన నాయకులలో శ్రీ బోసు మొదటివారు. స్వతంత్ర భారత సాధనకు విప్లవించిన పెద్ద కార్యక్రమం దృష్ట్యా మొదట మన పెరుగుతున్న సమస్య 'జనాభా పెరుగుదల సమస్య' అని శ్రీ బోసు అన్నారని శ్రీ జోగ్ పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో బోసు, గాంధీల మధ్యగల పోలికలను గురించి కూడా వ్రాశారు.

పి. హెచ్. డి. డిగ్రీ బహూకృతి

వాల్తేరు, జూన్ 15: శ్రీ పి.వి. ఎస్. రామారావుకు శ్రీ పి.పి. శాస్త్రికి, శ్రీ పి.వి. శంకరన్, శ్రీ పి. బ్రహ్మానందరావు, శ్రీ జి. పుల్లయ్య, కుమారి బి.కె. కాంతామణిలకు వివిధ విషయాలలో సమర్పించిన పరిశోధనా వ్యాసాలపై, పి.హెచ్.డి.డిగ్రీ బహూకరించడానికి ఆంధ్ర విశ్వ విద్యాలయం నిర్ణయించింది.

తెలంగాణా సమస్యపై కేంద్రమే తుది పరిష్కారం యివ్వాలి

శ్రీ గోపాలకృష్ణారెడ్డి సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణా సమస్యపై పలువురు వెలిబుచ్చిన అభిప్రాయాలలో ఫలానా అభిప్రాయం సరియైనదని చెప్పడానికి వీలులేదనీ, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం చేయవలసి యున్నదని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలో, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాలో తన కర్థం కావడంలేదనీ, ఈ రెండు సూచనలలో ఏ ఒక్కటి సమస్యను పరిష్కరించలేదని శ్రీ గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభ్యులలో హెచ్చుమంది ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరితే వేరే గత్యంతరంలేదని శ్రీ గోపాలకృష్ణారెడ్డి తెలుపుతూ అయితే ఆవిధంగా కాకుండా మెజారిటీ ప్రజల మద్దతుగల ప్రభుత్వాన్ని వీధులలో ఆరాచకచర్యలు సాగించి కూలద్రోయడానికి యత్నం జరుగుతున్నదని అన్నారు.

శాంతి భద్రతలను పునరుద్ధరించిన తర్వాత ఆంధ్రప్రాంతంనుండి తెలంగాణా ఎం. ఎల్. ఏ. లలో హెచ్చుమంది విడిపోదలచినట్లయితే నాయకత్వానికి ప్రభుత్వానికి ఎట్టి భంగం కలుగకుండా రాష్ట్రాన్ని విభజించవచ్చునని ఆయన సూచనచేశారు.

నిజామాబాద్‌లో నలుగురు ఎన్.జి ఓ. నాయకుల అరెస్టు

సమ్మె కొనసాగింపు

నిజామాబాద్, జూన్ 15: 14 ఉదయం ఇక్కడ నలుగురు ఎన్. జి. ఒ. నాయకులు శ్రీయుతులు జె. హనుమంతరెడ్డి, మల్లారెడ్డి, రాధాకృష్ణమూర్తి, ఎ. హనుమంతరెడ్డి లను పోలీసులు ఆర్డినెన్సు క్రింద అరెస్టు చేశారు. ఎన్. జి. ఒ. లు శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి చెందిన ఆరోగ్య, వైద్య శాఖ ఉద్యోగులు తెలంగాణా వాలపాటుసమ్మె చేశారు. నేను వారు సమ్మెవిరమిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ సిబ్బంది మాత్రం సమ్మెలో పాల్గొనడంలేదు. వారిహాజరు నూటికి నూరుపాళ్లు ఉన్నది.

జంటనగరాలలో స్టేట్ బ్యాంకుసిబ్బంది సమ్మె

హైదరాబాద్, జూన్ 15: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాసూపర్‌వైజింగ్ ఉద్యోగులు చేస్తున్న నిరవధికసమ్మె నిన్న మూడోరోజులో ప్రవేశించింది. సూపర్‌వైజింగ్ సిబ్బంది సంఘకార్యదర్శి శ్రీ వి. కోటయ్య జంటనగరాలలోని 40 శాఖల సిబ్బంది ఈసమ్మెలో పాల్గొన్నారని తెలిపారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టంపై రిట్ పిటీషన్

హైదరాబాద్, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం చట్టంలోని 43(8) సెక్షన్ చెల్లనేరదని శ్రీ కె. సాంబమూర్తి హైకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తి శ్రీ పార్థసారథి 12న అనుమతించారు.

శ్రీ సాంబమూర్తి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో హార్టికల్చర్ శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

పైన పేర్కొన్న సెక్షన్ క్రింద తనను ప్రభుత్వ వ్యవసాయశాఖ నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయంకు బదిలీ చేశారనీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ సర్వీసు నిబంధనలు అమలు జరగటం కేవలం ఊహాగానమే కాక అసాధ్యమైనట్టిది" అని తన దరఖాస్తులో శ్రీ సాంబమూర్తి పేర్కొన్నారు.

ఈ బదిలీవలన తన ఇష్టానికి వ్యతిరేకంగా తన యజమానిని మార్చటం జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.

సత్వరమే పబ్లిక్ పరీక్షలు జరపాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 15: పబ్లిక్ పరీక్షలుత్వరలోజరుపవలసిందిగాకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యారంగానికి చెందిన వారందరు నచ్చచెప్పాలని రాష్ట్ర టీచర్సుయూనియన్ ఉపాధ్యక్షుడు శ్రీ బి. శ్రీధరరెడ్డి 13న విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల కోరిక ననుసరించి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే పరీక్షలు తొందరగా జరపటానికి వీలవుతుందని ఆయన ప్రకటించారు. విద్యార్థుల కోరికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇప్పుడు పరీక్షలను జరపాలని చేసిన ప్రయత్నాన్ని శ్రీ శ్రీధర్ విమర్శించారు.

మద్రాసు, జూన్ 15: కేంద్ర పారిశ్రామికాభివృద్ధి, కంపెనీ వ్యవహారాల స్టేట్ మంత్రి శ్రీ కె. వి. రఘునాథరెడ్డి 14న హైదరాబాదు ఢిల్లీనుంచి విమానంలో ఇక్కడకు వచ్చి, కొచ్చిన్‌కు వెళ్ళారు.



బజాజ్ పంకాలు

అందమైన ఆకారముగల బజాజ్ పంకాలు చప్పుడులేకుండా పని చేస్తాయి, మీకు చల్లని గాలినిస్తాయి. ఇవి ఎక్కువ గాలిని యిచ్చేలా డిజైనుచేయబడినవి కనుక తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యమైన పని అవుతుంది. ఈ హంగులన్నీ యీ పంకాలలో అనేక ఏళ్ల అనుభవము మరియు పారిభాషిక పరిజ్ఞానపు ఫలితముగా పొందుపరచబడినవి.

బజాజ్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్
45-47, వీర్ నారిమన్ రోడ్, బొంబాయి-1.
ఇండియా అంతటా బ్రాంచీలు కలవు

MEMBER FAIR TRADE PRACTICES ASSOCIATION

ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అసోసియేషన్ సభ్యులు



దేనికైననుసహాయపడునవి
వర్దింగ్టన్-సింప్సన్
మానోబ్లాక్ పంపులే

వివరములకు
సికింద్రాబాదు
18/184 రాష్ట్రపతి రోడ్
విజయవాడ
27-23-24 గోపాలరెడ్డి రోడ్
గవర్నరుపేట
విశాఖపట్నము
త్రైగ్ కోర్టు, పోర్ట్‌స్ట్రీట్

బెస్ట్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
మద్రాసు

బిన్నీ షర్టులు



బిన్నీ సాంప్రదాయపు అనుసారముగా వస్తున్నవి

గుంటూరు: హాజీ ఇబ్రహీం ఇసాక్ అండ్ సన్స్, పోస్టుబాక్సు నం 6-9, బెంగుళూరు— ★ తిలక్ అనంతపూర్ జి ఎస్ ఎస్ క్లాత్ స్టోర్సు, ప్యాలెస్ ★ కదిరి కరె సత్యనారాయణగుప్త, క్లాత్ మర్చంట్స్ ★ ధర్మవరం డి శ్రీనివాసులు, క్లాత్ మర్చంట్సు ★ రాయదుర్గ కె ఎర్రిస్వామి లాడ్ (ఏ.డర్), క్లాత్ మర్చంట్సు ★ గుంతకల్: బి రామయ్యసెట్టి అండ్ సన్స్, క్లాత్ మర్చంట్సు ★ కర్నూలు ఉప్పుని క్లాత్ స్టోర్సు, మెన్ వేర్, సుజాత గార్మెంట్స్, 18/69, నెహ్రూ రోడ్ ★ నంద్యాల్ నేరూరి క్లాత్ ఎంపోరియం ★ ఆదోని పకారె ఉూర్సు అండ్ సన్స్, ★ ఎమ్మిగనూరు: శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్లాత్ స్టోర్సు ★ ఆదోని రాజా వెంకట రమణయ్యచెట్టి

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

P.U.C., H.S.C., S.S.L.C., MATRIC 12th Class pass or Failed, Boys and Girls టెలిఫోను, టెలిగ్రాఫిస్టు, వైర్లెస్, ఆపరేటర్ల ఉద్యోగములు, చేయుటకు, ట్రెయినింగు యివ్వబడును. వివరములకు, 1రు. ఎం.ఒ.చేయుము. స్కాలర్‌షిప్పులుగలవు

Central Telegraph & Telephone Training College (Recognised), 9th Line, Arundalpet, GUNTUR-2.

విజయవాడ పబ్లిక్ ఇంగ్లీష్ స్కూలు గుణదల—విజయవాడ—5.

1962 నుండి జయప్రదముగా నిర్వహింపబడుచున్న ఏకైక విద్యాసంస్థ.

1 నుండి 10 మరియు మెట్రిక్ తరగతులు కలవు.

బాలబాలికలకు అడ్మిషన్లు జూన్ 9న ప్రారంభం. 'వ్యక్తిగత శ్రద్ధ' మా ప్రత్యేకత. చక్కని వసతులు వసతి కలదు. సీట్లు పరిమితము. ప్రిన్సిపాల్.

ప్రగతి నికేతన్
వసతి విద్యాలయము.
4వ నెంబరు పోలీస్ స్టేషన్‌వద్ద)
సూర్యారావుపేట: విజయవాడ—2
పునఃప్రారంభం: 1969 జూన్9

నర్సరీ, 1 నుండి 7 వరకు రికగ్నైజ్డు తరగతులు కలవు.
మెట్రిక్ తరగతులు కలవు.
వివిధ తరగతులలోనికి (1వ ఫారముతో సహా) ఎడ్మిషన్లు జూన్ 9న ప్రారంభం.
చక్కని హాస్టలు వసతి కలదు.
సీట్లు పరిమితము—ప్రాస్పెక్టస్ ఉచితం.
యలమంచిలి చంద్రశేఖర్
ఎం.ఏ, బి.ఇడి, ఎల్.ఎస్.జి.డి. ప్రిన్సిపాల్.

ఆగ్రా యూనివర్సిటీ
కే. ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిందీ స్టడీస్ అండ్ లింగ్విస్టిక్సు, ఆగ్రా.

ఇన్‌స్టిట్యూటు 8. 7. 69 ఉ: 11 గం.కు తిరిగి తెరవబడును. ఇందులో ఆగ్రా యూనివర్సిటీ తాలూకు దిగువ డిగ్రీలకు పోస్టు గ్రాడ్యుయేటు స్థాయిలో విద్య గరపబడును.

1. ఎం. ఏ. హిందీలో, పి హెచ్.డి.డి.లిట్
2. ఎం. ఏ.లింగ్విస్టిక్సులో పి హెచ్ డి.డి.లిట్
3. ఎం. ఏ. కంపారిటివ్ లిటరేచరులో పి.హెచ్.డి. డి.లిట్
4. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా లింగ్విస్టిక్సులో వగైరా.
5. డిప్లొమా, మరియు సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీ—(ఫ్రెంచిలో మరియు సర్టిఫికెట్ ఆఫ్ హైయర్ ప్రొఫిషియన్సీ—జర్మన్, తమిళం వగైరాలలో

ఇన్‌స్టిట్యూటుకు దివ్యమైన భవనము లైబ్రరీ, ఫొనెటిక్ లేబొరేటరీకలవు. కొన్ని తరగతులు సాయంత్రముకూడ, పగలు పోజరు కాలేనివారికి జరుపబడుగును. బాలురకు విశాల మైనయూనివర్సిటీ హాస్టలుకలదు. బాలికలకు ప్రత్యేక హాస్టలు, అడ్మిషను నిమిత్తం దరఖాస్తు ఫారముతో ఇన్‌స్టిట్యూట్ ప్రాస్పెక్టసు ఇన్‌స్టిట్యూటు ఆఫీసునుంచి 75పై.లు చెల్లించి పొందవచ్చును.

అడ్మిషను 1—7—69 నుంచి ప్రారంభమగును. హిందీ మాట్లాడని ఏరియాలనుంచి వచ్చే ఎం. ఏ.హిందీ విద్యార్థులు నెలకు రు 125—స్కాలర్‌షిప్ కేంద్ర ప్రభుత్వం నుంచి పొందడానికి అర్హులు.

ఎం. జి. గుప్త, ఎం. ఏ.డి.లిట్
రిజిస్ట్రారు.

అగ్రికల్చర్ డిపార్టుమెంటులలో ఫీల్డు మెన్ (గ్రేడు—2)గను, డివాన్ స్టేటు మేస్త్రీలుగను, హైస్కూల్సునందు డ్రాఫ్టు టీచర్లుగను పనిచేసి నె 1కి రు 130 నుండి రు 180 వరకు సంపాదించుటకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జరపు అగ్రికల్చర్ కోర్సులకు శిక్షణపొందు నిమిత్తం 8వ తరగతిప్యాస్, ఎస్. ఎస్. ఎల్.సి., లేక పి. యు.సి.ప్యాస్ (లేక) ఫెయిల్ అయిన అభ్యర్థులనుండిదరఖాస్తులుకోరబడుచున్నవి శిక్షణ 4 నెలలు.స్టయిఫెండ్సుకలవు.అమలాపురం,కాకినాడ, వైజాగ్, కడప, గుంటూరు మొదలగు సెంటర్సులో ఎచ్చట చేరదలచుకున్న దిగువ అడ్రసుకు పూర్తి వివరములు అప్లికేషన్‌లకు గాను రు 1— ఎమ్. ఒ. చేయువలెను.

ప్రిన్సిపాల్
S.S.V. Ag. Technical Institute, Main Road, Amalapuram (E.G.).

ఏజంట్లు కావలెను

1970 కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works, Sivakasi.

మా నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమైన కమిషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS, Post Box No. 151, Sivakasi,

మా అందమైన కాలెండర్లకు ఇతరప్రాడక్టులకు ఆర్డర్లు సేకరించడానికి ఏజంట్లు కావలెను. ఇంగ్లీషులో వ్రాయండి.

PARASAKTHI PICTURE MART, SIVAKASI.

వైద్యము

''సాల్ ఫోనా'' రక్తశుద్ధి మందు

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, నల్లరాగి రంగు మచ్చలు, తిమ్మెర్లు, గజచర్మము, కరినేహము, శోభిమచ్చలు హరించును. కేటలాగు ఉచితం. సీసా రు 10— పోస్టేజిరు2— దరహా శమం, లక్ష్మీనగర్, విజయవాడ—3.

కావలెను

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్సు, టెలిగ్రాఫు సిగ్నలర్సు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్సు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు.

I.T. Technology (Recognised) Near Krishna Talkies, Rajahmundry-2.

పేరొందిన రేడియో షాపులో పనిచేయుటకు అనుభవము కలిగిన రేడియో యింజనీరు కావలెను. వలయు జీతముతో వ్రాసేది.

శ్రీనివాస రేడియో ఎంపోరియం.
తణుకు

శ్రీ భీమేశ్వరం ప్రాచ్య విద్యా కళాశాల—విద్యానగర్, నెల్లూరుజిల్లా.

మా కళాశాలలో సాంస్కృతాంధ్రములు రెండును భోధించుటకు లెక్చరర్లు కావలెను. ఎం. ఏ., విద్వాన్, భాషాప్రవీణ. శిరోమణి : విద్యాప్రవీణ పరీక్షలందు 1 లేక 2వ తరగతులలో ఉత్తీర్ణులై యుండవలెను. యు.జి.సి. వారి స్కేలు యివ్వబడును. దరఖాస్తులు జూన్ 25వ తేదీలోగా ఈ క్రింది విలాసమునకు చేరవలెను. దరఖాస్తు కాపీని రిజిస్ట్రారు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతికికూడా పంపవలెను.

వావాడు ఎస్. జనార్దనరెడ్డి,
తే: 13. 6. 69 ది కరస్పాండెంటు.

పాలసీ పోయినది

జీవిత భీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
డివిజనల్ ఆఫీసు, మద్రాసు.

శ్రీ సయ్యద్ ఖాదర్ బాషా జీవితముపై మద్రాసు డివిజనల్ ఆఫీసు జారీచేసిన నెం. 43130495 పాలసీ పోయిన కారణమున ఈ తేదీ నుండి ఒక నెలలోపుగా ఎట్టి అభ్యంతరములు మా వద్ద దాఖలు కానిచో డూప్లికేటు పాలసీ జారీ చేయబడును.

(Sd.) J. MATTHAN, సీనియర్ డివిజనల్ మేనేజర్.
మద్రాసు 16—6—69

వేలం నోటీసులు

తలనీలాల వేలం నోటీసు
భక్తుల సహ్త శిరోజాలు

శ్రీ మొగిలేశ్వరస్వామి వారికి భక్తులు అర్పించిన 70 కిలోగ్రాముల తలనీలాలు 25—6—69 (బుధవారం) మధ్యాహ్నం రెండుగంటలకు చిత్తూరులోని అసిస్టెంట్ కమీషనర్, ఎండోమెంట్సుశాఖ, చిత్తూరు వారి కార్యాలయంలో (తాలూకా కచేరీవద్ద) బహిరంగ వేలం వేయబడును. పాడదలచిన వారు ఈ దిగువ సంతకం చేసినవారిని కలుసుకోవచ్చును.

షరా: గెలుపొందిన పాటదారులు వెంటనే సొమ్ము చెల్లించగానే ట్రస్టుబోర్డువారి అనుమతికై రోజడి వారికి తలనీలాలు అంద చేయుబడగలవు.

మొగిలి, ఎం. నారాయణరెడ్డి,
15—6—69. ఎగ్జిక్యూటివ్‌ఆఫీసరు,
శ్రీ మొగిలేశ్వరస్వామి ఆలయం,
మొగిలి, వయా బంగారిపాలెం,
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రకటనలు

శ్రీ అంబేద్కర్ మెమోరియల్ షెడ్యూల్డు కేస్టు ఎడ్యుకేషన్ సొసైటి
తణుకు ప.గో: జిల్లా.

పై సొసైటి ఆధ్వర్యమున నడుపబడుచున్న (1) శ్రీ అంబేద్కర్ మెమోరియల్ షెడ్యూల్డు కేస్టు రెసిడెన్షియల్ హైస్కూలునందు 1969—70 నకు6, 7, 8 తరగతులు నడుపబడును. (2) శ్రీ వెంకటరత్నం మెమోరియల్ యిండస్ట్రియల్ ట్రెయినింగు యిన్‌స్టిట్యూట్ నందు యింజనీరింగు, నాన్ యింజనీరింగు కోర్సులు జరుపబడును. 3. శ్రీ నెహ్రూ అనాధ శరణాలయము (4) సర్వోజాతి హరిజన హాస్టల్సు. పై సంస్థలలో ప్రవేశముకోరు విద్యార్థులు, ఉద్యోగముకోరు టెక్నికల్‌యిన్స్‌ట్రక్టర్లు, సెకండరీగ్రేడు టీచర్సు 3, బి.యిడి ఒక్కరు డ్రాయింగు 1,PET 1 నుండి 30.6.69 లోగా దరఖాస్తులు కోరబడుచున్నవి. (హైస్కూలుపుపాధ్యాయులు ప: గో: జిల్లా విద్యాశాఖాధికారి దరఖాస్తు కాపీ పంపవలెను గుమనిక: 1. విద్యార్థులు పై అడ్రసుకు రు 2—లుఎం. ఒ.చేసిలప్లికేషను ఫారం, (హాస్పెక్టసు పొందవలెను. 2. స్థానికముగా యున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలోను, కాలేజిలోను చదువుచున్న విద్యార్థులకు కూడ ప్రవేశము యివ్వబడును.

యం. యస్. మూర్తి,
ప్రెసిడెంటు అండ్ కరస్పాండెంటు.

ప్రకటనలు

శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యాపీఠము. తిమ్మసముద్రం.

యీ విద్యాపీఠమున 1—7—69నుండి విద్యను బోధించుటకు తర్క వ్యాకరణ శాస్త్రములలో చక్కని పాండిత్యము గలిగిన బోధనాసు భవము. అర్హతకల ఇరువురు ఉపాధ్యాయులు కావలయును. దరఖాస్తుదారులు వారికిగల అర్హతలు బోధనానుభవముల వివరములతో ఈ క్రింది చిరునామాకు 25—6—69 లోపల దరఖాస్తులు పంపవలెను.

D. HANUMANTHA RAO,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
గోరంట్ల వెంకన్నట్రస్టు తిమ్మసముద్రం.
(వయా) వేటపాలెం.
ఒంగోలు తాలూకా.

శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యాపీఠము. తిమ్మసముద్రం.

యీ విద్యాలయము వేసవిసెలవుల యనంతరము తిరిగి ది 1—7—69 నుండి ప్రారంభింపబడును. ఈవిద్యాలయములోసంస్కృత విద్య నభ్యసించుటకు నూతనముగా జేర కోరు విద్యార్థులు 25—6—69 లోపల దిగువ చిరునామాకు దరఖాస్తులు పంపవలెను.

దరఖాస్తు జేయు విద్యార్థులు 12 సం. వత్సరములలోపు వయసు కలిగియుండితెలుగు భాషలో బాగుగా వ్రాయను చదువను నేర్చియుండవలెను. ప్రవేశముగోరు విద్యార్థులకు జుల్లై 1టవ తేదీన పరీక్షలు జరిపి అందుత్తీర్ణులైనవారిని మాత్రమే విద్యాలయమున జేర్చుకొందుము. విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యములు చేయుబడును.

D. HANUMANTHA RAO,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు
గోరంట్ల వెంకన్నట్రస్టు: తిమ్మసముద్రం.
(వయా) వేటపాలెం
ఒంగోలు తాలూకా.

EDUCATIONAL

ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్సు యింజనీరింగు కోర్సు అఖిలభారత ప్రాతిపదికమీద విద్యార్థుల రాపోపుజట్టు ఏ.ఎం.ఇ. కోర్సు, 2 సం.లకు (ట్రెయినింగుకాలము : డైరెక్టర్ జనరల్ సివిల్‌ఏవియేషన్, గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆమోదించబడ్డది.) 16—7—69 తేదీ ప్రారంభమగును. హైస్కూలు, పి.యు.సి— కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు కూడ దరఖాస్తు పెట్టవచ్చును. సావనీర్/ప్రాస్పెక్టస్ ఖరీదు సెట్టు 1కిరు 2— 50.

ఎస్.పి. లూయిజ్, ఎఫ్. ఐ.సి.ఇ
ఎం. ఎల్. ఏ., ప్రిన్సిపాల్.

Southern College of Engg., Tech., (Founded in 1954) H.O. Kalamashery P.O. Kerala State.

ట్రెయినింగు

ది గ్లోరీ మహిళా సేవాసదన్ ఆగ్జిలియరీ నర్సు అండ్ మిడ్‌వైఫరీ ట్రైనింగ్ యినిస్టిట్యూట్—జిన్నూరు (పి. ఒ)
నర్సాపురం (తాలూకా) ప: గో: జిల్లా

పై నర్సస్ ట్రయినింగు యినిస్టిట్యూట్లో ట్రయినింగు పొందగోరు విద్యార్థినులు కనీసము 8వ క్లాసు ప్యాసయి యుండవలెను. వయస్సు ది 1—7—1969 నాటికి 17 సం:లకు లోపు 30 సం:లకు పైబడి యుండరాదు. నిర్ణీత దరఖాస్తుఫారములకు ప్రాస్పెక్టసులకు కరస్పాండెంటువారికి రూ 2— మనియార్డరు ద్వారా పంపించవలెను.

దరఖాస్తుఫారములకు అప్లయి చేసుకొనుటకు ఆఖరు గడువు తేది, ది 30. 6.1969 సదరు ట్రయినింగు కాలము 2 సం:రములు. సదరు సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారిచే రికగ్నిషన్ చేయబడినది. సదరుసంస్థలో ట్రయినింగుపొంది ఉత్తీర్ణులైన విద్యార్థినులు గవర్నమెంటు ఆసుపత్రులలోను అన్ని డిపార్టుమెంటులలోను ఉద్యోగము చేసుకొనుటకు అర్హులు. పై సంస్థకు అనుబంధముగ ఆసుపత్రి కూడ గలదు. ట్రయినింగు కాలములో నెల 1కి రూ 60—లు స్టైయిఫండు యివ్వబడును. ట్రయినింగు విద్యార్థినులకు హాస్టలు వసతులు గలవు. ఈ సంస్థ మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని వారి పేదరికమును, నిరుద్యోగమును నిర్మూలించుటకు నెలకొల్పబడినది.గావు, సదవకాశమును జారవిడువక వెంటనే మీ దరఖాస్తులను పంపించ వలసినదిగా కోరుచున్నాము.

ట్యూటరుగ పనిచేయుటకు హయర్ గ్రేడునర్సులు, లేడీ డాక్టర్లు కావలెను.గవర్నమెంటు స్కేలు ఇవ్వబడును.

జిన్నూరు పి. లాజరస్.
10—6—1969 కరస్పాండెంటు.

వేలం నోటీసులు

మార్కాపూర్ మునిసిపాలిటి

ది 5—7—1969 సోమవారంపొయంత్రం 3 గంటలకు మున్సిపల్ ఆఫీసులో పాత టైపు రైటరు ఈ దిగువ సంతకము చేసిన వారిచే గాని వారి అనుమతి పొందినవారిచే గాని వేలం వేయ బడును. వేలం షరతులు మున్సిపల్ మేనేజరుగారినుండి తెలిసికొనవచ్చును.

(సం) సిహెచ్. సత్యనారాయణ సింగ్, సెక్రటరీ,
మార్కాపురం మునిసిపాలిటి.

గిరిజన ప్రాంతాలలో నక్సలైట్ల దురాగతాలు అరికట్టేందుకు చర్య

ఋణదాతల దోపిడీని, గిరిజన భూముల ఆక్రమణను సహించబోమని శ్రీమతి గుహా హెచ్చరిక

శ్రీకాకుళం, జూన్ 15 : గిరిజనులకు ఎక్కువ శ్రేష్ఠపై అప్పులిస్తూ వారిని నిరంతరం పీల్చి పిప్పిచేస్తూ వుండే ఋణదాతలు, మైదాన ప్రాంతాలనుంచి వచ్చి గిరిజనుల భూములను ఆక్రమించుకొనేవారి మూలంగా గిరిజన ప్రాంతాలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడి వారి దుస్థితికి కారణమవుతుందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖలో స్టేట్ మంత్రి శ్రీమతి పూలరేణు గుహా భద్రగిరి ఏజన్సీ సమితి కార్యాలయంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ అన్నారు. ప్రజల ఈ పరిస్థితిని అవగాహన చేసుకొని చెలామణిగా వ్యవహరించాలని ఆమె అన్నారు.

గిరిజనుల ఋణదాతలు, వారి భూములను ఆక్రమణ జరిపేవారు నిర్దాక్షిణ్యంగా తీవ్రంగా శిక్షింపబడగలరని ఆమె హెచ్చరించారు.

శాసనాలు అమలు జరుపుటంలో ప్రజలలో ఉత్సాహం చైతన్యం కలిగించడం అవశ్యమని ఆమె అన్నారు. గిరిజనులకు ఆహార సదుపాయాలు పుష్కలంగా వుండాలని, వారు గ్రామాలలో వారి నాయకులకు ప్రభుత్వానికి, అధికారులకు సహకారం అందిచేసినవే పరిమిత సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపడం సాధ్యం కాగలదని ఆమె ఉద్బోధించారు.

శ్రీమతి గుహా విశాఖపట్నం నుంచి నర్సీపట్నం సబ్ ఏజన్సీ ప్రాంతాలైన సీతంపేట, కొత్తూరు, బత్తిలి, భద్రగిరి గ్రామాలను సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ బి. ఎన్. యుగంధర్, జిల్లా రెవెన్యూ ఆఫీసరు శ్రీ జి. కుమారస్వామిరెడ్డి, జిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ రాజురాజు, విశాఖజిల్లా కలెక్టరు శ్రీ పి. ఎల్. శివరాం, గిరిజన ఆర్థిక సహాయ కార్పొరేషన్ మేనేజరు మంత్రి వెంట వున్నారు.

భద్రగిరి సమితివద్ద తమ తమ కోరికలను మంత్రికి తెలియజేయాలనికోరిన గిరిజనులను కలెక్టరు యుగంధర్ కోరారు.

తమ పునరావాసానికై కాలనీ నిర్మించబడినప్పటికి అది ఖాళా దెబ్బతిన్న స్థితిలో వున్నదని గిరిజనులు తెలియజేయగా, వాటి మరమ్మత్తులకు ఒకలక్ష రూపాయలు మంజూరు చేయబడినట్లు కలెక్టరు తెలియజేశారు.

గిరిజన మహిళలు, బియ్యం ఎక్కువ ధరలకు విక్రయించబడుతున్నట్లు తెలియజేయగా, కలెక్టరు బియ్యం కిలో 90 పైసలకు విక్రయింపబడగలవని, ఎవరైనా దీనికన్న మించి ఎక్కువ ధరకు విక్రయించేవారు తీవ్రంగా శిక్షింపబడగలరని తెలియజేశారు.

అంతకుముందు శ్రీమతి గుహా భద్రగిరిలోని బాలికల హాస్టలును సందర్శించగా, అక్కడ నివసించే బాలికలు గిడ్డంగిలో కటిక నేలపై నిద్రిస్తున్నట్లు ఆమె కనుగొన్నారు. వారికి దుప్పట్లు వున్నాయా అని మంత్రి పాలకవర్గాన్ని ప్రశ్నించగా వారు "వున్నవి" అని సమాధానం చెప్పగా, తిరిగి మంత్రి "అవి ఎక్కడ వున్నవి?" అని పాలకవర్గాన్ని ప్రశ్నించగా వారు. 'ఆ దుప్పట్లు ఉతకడానికి వేయబడినవి' అని పాలకవర్గం సమాధానం చెప్పగా, మంత్రి 'వారికి చాపలున్నవా?" అని ప్రశ్నించగా, "అవి చినిగిపోయినవి" అని పాలకవర్గం సమాధానం చెప్పారు.

మంత్రి శ్రీమతి గుహా తీవ్ర ఆందోళనను, అసంతృప్తిని వ్యక్తపరచగా, అక్కడనేవున్న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కమలా మనోహర్ తీవ్ర వ్యాకుల మనస్కులైనారు.

తమ అస్తులకు, ప్రాణాలకు ప్రమాదం కలుగగలదని బెదిరిస్తూ ఆ ప్రాంతంలోని వారికి నక్సలైట్లు వ్రాసిన ఉత్తరాలను కొత్తూరులో, సమితి అధ్యక్షుడు శ్రీ తులసి నాయుడు, మంత్రికి చూపించారు.

నక్సలైట్లకు నిరంతరం భయపడుతూ తాము నిద్రకూడా పోవడంలేదని, తమకు అధికంగా పోలీసు రక్షణ కల్పించాలనీ కోరుతూ బత్తిలిలో గ్రామస్థులు మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.

నక్సలైట్ల చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్నిచర్యలను చేపట్టగలదని మంత్రి హామీ ఇస్తూ, ధైర్యంగా పోలీసులతో సహకరించవలసిందని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నక్సలైట్ల ప్రమాదం గల ప్రాంతాలలో ప్రముఖులందరికీ రివాల్వర్ లైసెన్సులు మంజూరు చేయవలసిందిగా పార్లమెంటు సభ్యుడు శ్రీ కె. నారాయణరావు నాయకత్వాన ఒక ప్రతినిధివర్గం మంత్రిని కోరారు. ఈ ప్రతినిధివర్గంలో శాసనమండలి సభ్యుడు శ్రీ పి. వి. అప్పలనాయుడు, శాసనసభ్యుడు శ్రీ ఎస్. అప్పలనరసు నాయుడు, సమితుల అధ్యక్షులు శ్రీ జి. నరసింహారావు, శ్రీ అక్కల నాయుడు వున్నారు.

మంత్రివెంట గిరిజన పార్లమెంటు సభ్యుడు శ్రీ నరసింహారావు, గిరిజన శాసనసభ్యుడు శ్రీ మీసక సుబ్బన్న తదితర అధికారులు వున్నారు.

కలెక్టరు శ్రీ యుగంధర్ పదవి స్వీకరించి రెండురోజులే అయినప్పటికీ ఆయన కార్యనిర్వహణ పద్ధతులను మంత్రి శ్రీమతి పూలరేణు గుహా ప్రశంసించారు. (ప. వి.)

కార్పొరేషన్ నిర్వహణ మెరుగుకాగలదు

విశాఖపట్నం, జూన్ 15: గిరిజనుల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహణ మెరుగు పరచబడగలదని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖలో స్టేట్‌మంత్రి శ్రీమతి పూలరేణుగుహా నేడు ఇక్కడ తెలియజేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని నక్సలైట్ల ప్రమాదానికి గురి అవుతున్న ఏజన్సీ ప్రాంతాలలో రెండు రోజులపాటు పర్యటన ముగించుకొని విమానంలో హైదరాబాద్ వెళ్ళబోయే ముందు పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ గిరిజనులను దోచుకునేందుకు అనుమతించకుండా వుండే యెడల వారు నక్సలైట్లతో సహకరించరని అన్నారు.

శ్రీమతి గుహా విశాఖపట్నంలోని కాశీపట్నం, బొడ్డవార గ్రామాలలోను, శ్రీకాకుళంజిల్లాలోని ఏజన్సీప్రాంతంలోని సీతంపేట, కొత్తూరు, పేరపురం, బత్తిలి, భద్రగిరి గ్రామాలలోను ఇంకా ఆదితర ప్రదేశాలలోను గిరిజనుల సమావేశాలలో ప్రసంగించి, గిరిజనులతో సంప్రదించి వారి కోర్కెలను గూర్చి తెలుసుకున్నారు.

సీతంపేటవద్ద మంత్రిని తూర్పురేంజి పోలీసు డిప్యూటి ఇనస్పెక్టరు జనరల్, జిల్లా పోలీసుసూపరింటెండెంట్ శ్రీ కె. వి. రామకుమార్‌లు కలుసుకున్నారు.

శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న శ్రీకాకుళంలో మంత్రిని కలుసుకుని నక్సలైట్ల పీడను నివారించవలసిన ఆవశ్యకతను గూర్చి వివరించారు.

నేటి ఉదయం మంత్రి ఇక్కడ కలెక్టరు శ్రీ పి. ఎల్. శివరాం, జాయింట్ కలెక్టరు శ్రీ ఎస్. ఆర్. గోవిందరాజన్, సాంఘికసంక్షేమ శాఖ డైరెక్టరు శ్రీ కమలా మనోహరరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. శరణ్యాసులతో చర్చించారు.

గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ పని చేసే తీరును మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలను గూర్చి తాను హైదరాబాద్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శీలం సిద్దారెడ్డితో చర్చించగలమన్నారు.

గిరిజన ప్రాంతాలలో బియ్యం కిలో 85 పైసలకు విక్రయింప జేయడానికి ఏర్పాట్లు జరుగలనీ, రవాణా తదితర ఖర్చులు ప్రభుత్వమే సబ్సిడీ క్రింద భరించగలదనీ శ్రీమతి గుహా అన్నారు.

గిరిజన రైతులకు సకాలంలో ఉచితంగా విత్తనాలు సరఫరాచేయబడగలవని అన్నారు. గిరిజన ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇచ్చే విషయంరాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలోకలదని ఆమె అన్నారు.

ప్రభుత్వం చర్యతీసుకునేంతవరకు వేచి వుండకుండా గిరిజనులు భూములను ఆక్రమించుకున్న మైదాన ప్రాంతాల ప్రజలు వాటిని వెంటనే ఖాళీ చేయాల మంత్రి అన్నారు.

గిరిజన సంక్షేమ నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్ళించే ప్రశ్న లేదని ఆమె అన్నారు.

గిరిజనుల కోరికలలో బంజరు భూములు తమకు కేటాయించాలనీ, వారు ప్రస్తుతం సేద్యం చేస్తున్న భూములకు పట్టాలివ్వాలనీ, ఏజన్సీప్రాంతంలో భూముల సర్వే త్వరలో పూర్తి చేయాలనీ, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, అవసరమైన చోట ఎడ్లు, సకాలంలో సరఫరా చేయాలనీ, ఋణ దాతల పీడ నుంచి విముక్తి చేయాలనీ, గిరిజనుల భూముల నుంచి ఆక్రమణలను తొలగించాలనీ, గిరిజన ప్రాంతాలలోని ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలన్నవి ప్రధానమైనవని మంత్రి వివరించారు.

రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించవలసిన ఆవశ్యకతను శాసనసభ్యుడు శ్రీ డి. కొండలరావు కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రస్థాయిని పదకొండుమంది శాసన సభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు వున్నారనీ ఒక లోకసభ సభ్యుడు వున్నాడనీ అయినప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదని ఆయన అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి పరిశీలించవలసినదని ఆమె అన్నారు.

శాసన సభ్యురాలు శ్రీమతి దాసుకుమారి దేవి, శ్రీమతి రాణి యుశ్వంతరావు, కుమారి పి. జగన్మోహిని, మరి కొందరు మహిళా సంక్షేమ కార్యకర్తలు కేంద్రమంత్రిని కలుసుకుని జిల్లాలో మహిళా సంక్షేమ కార్యక్రమాల అనుగూర్చి చర్చించారు. (ప. వి.)

రైల్వే బ్రిడ్జీల పునర్నిర్మాణంపై కమిషన్ ఆవశ్యకత

మంత్రి శ్రీ తిమ్మారెడ్డి సూచన

గుంటూరు, జూన్ 15 : పాత రైలు వంతెనల పునర్నిర్మాణం విషయంలోను, రైలు మార్గాల దగ్గర మురుగునీరు నిలిచిపోకుండా నీటిపారుదలకు ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసే విషయంలోను, పరిశీలన జరిపి సూచనలు చేయుటానికి ఒక నిపుణుల కమిషన్‌ను నియమించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి 13న సాయంత్రం ఇక్కడ జిల్లాపరిషత్తు సభ్యుల సమావేశంలో సూచించారు.

డ్రైనేజి పథకాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి అమలు జరపవల్సిందనీ, మురుగు కాలువలకు సముద్రంలోకి నేరుగా పోయే మార్గాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఈసమావేశంలో లర్మానించారు.

తుపానువలన దెబ్బతిన్న పరి 1.3 లక్షల టన్నులుండగా అందులోనుండి ఆహారసంస్థ కేవలం 100 బస్తాలను మాత్రమే కొన్నందుకు సభ్యులు విమర్శించారు.

ఇంతవరకు అమలు జరిగిన సహాయ చర్యల గురించి చెబుతూ గృహాలు కూలిపోయినవారికి రు. 70 లక్షలు పంపిణీ చేయటం జరిగిందనీ రు. 10 లక్షలు ఖరీదుచేసే 70 వేల దోనతులను, 70 వేల వీరలనుపంపిణీచేసెట్టారని కలెక్టరు శ్రీ వెంకటరత్నం తెలియజేశారు.

వరంగల్‌జిల్లా గ్రామాలపై నక్సలైట్ల దాడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 15 : గత సోమవారంనాడు వరంగల్‌జిల్లా మహబూబాబాద్ తాలూకాలోని వెల్లగూడెం, సంకీసా గ్రామాలపై సుమారు 30 మంది సాయుధ నక్సలైట్లు దాడి చేశారు. ఒక ఇంట్లో పశుగ్రాసానికి, గుడ్డలకు నిప్పుపెట్టారని, నాలుగు ఇండ్లలో చొరబడి రు. 4,581 ల విలువ గలవెండి, బంగారునగలు, నగదు ఎత్తుకుని పోయారని నేడిక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆలస్యంగా అందిన వార్తవల్ల తెలియవచ్చింది.

ద్రోపిడి, గృహదహనాల క్రింద పోలీసులు 5 కేసులు నమోదుచేసి నేరస్థులను పట్టుకోడానికై ఈ రెండు గ్రామాల చుట్టు ప్రక్కల గల అరణ్యాలను గాలిస్తున్నారు.

నక్సలైట్లు దాడిచేసిన అయిదు ఇళ్ళూ వ్యాపారస్థులవని తెలుస్తున్నది.

కరుణానిధికి అస్వస్థత

మద్రాసు, జూన్ 15: తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధికి జ్వరం వస్తున్నందున విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారు.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్.70' 3బాండ్ల అఖిలప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటితో నెలసరి రు 10/-ల వాయిదాలమీద పొందండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపవచ్చును. వ్రాయండి:

TELE CENTRE (10), P.B. No. 1484, Delhi-6.

కావలెను

అందమైన మా పెన్నులు, బాల్‌పెన్నులు పెశీలు వగైరా అమ్మడానికి ఏజంట్లు కావలెను. మంచి షరతులు మా నాణ్యమైన ప్రొడక్టు లను అమ్మి నెలకు రు: 300— నుంచి రు. 500— వరకు సంపాదించండి.

ఉచితషరతులకు కాంపిల్సుకు వ్రాయండి.

Gayways Sales Corporation, ID/5B, NHI, Faridabad, NIT.



విశిష్టమైన
TRAYONS ట్రెయాన్స్ ట్రెయోఫేన్
మీకు కావలసినది
మీ సరకులకు

మీ ప్యాకేజింగ్ అవసరాలకు అనుగుణ్యంగా ప్రత్యేకమైన, ట్రెయోఫేన్ ఉంది...బట్టలకు, వాసన ద్రవ్యాలకు పప్పులకు సాదా ట్రెయోఫేన్, మిఠాయిలకు, ఎండించిన పళ్ళకు మందులకు చెమ్మ ఎక్కని ట్రెయోఫేను, సువాసన సెంట్లకు, జవుళిబట్టలకు రంగు ట్రెయోఫేను, టాఫీలు మిఠాయిలకు ట్విస్ట్‌రాప్ ట్రెయోఫేను.

వ్యాపార వివరాలకు.
రెయాన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్.,
61, గంధుదాస్ స్ట్రీటు, మద్రాసు-1.
ఫోను: 21641—తంతి (సెల్‌యారన్) CELYARN
బ్రాంచీలు: పో. బా. నం. 253, శేలమ్.
పో. బా. నం. 154 మధురై. పో. బా. నం. 1372 కోయంబత్తూరు.

ప్రకటన

దిగువ పనికి సీల్డు ఐయిటం రేటు టెండర్లు ఎగ్జిక్యూటివు యింజనీర్. ఫుడ్ స్టోరేజి డివిజన్, సి. పి. డబ్ల్యు. డి. నం. 35 హాడోస్‌రోడ్, నుంగంబాకం, మద్రాసు—6 వారిచే ఇండియా ప్రెసిడెంటు తరఫున సెంట్రల్ పి. డబ్ల్యు. డి. అప్రూవుడు, ఎలిజిబుల్ కంట్రాక్టరులనుంచి, మిలిటరీ యింజనీరింగ్ సర్వీస్, రైల్వేస్ స్టేట్ పి. డబ్ల్యు. డి. అప్రోప్రియేట్ లిస్టు దాఖల కంట్రాక్టర్లనుంచి 30—6—69 మ. 3 గం. వరకు ఎగ్జిక్యూటివు యింజనీర్, ఫుడ్ స్టోరేజి డివిజన్, సి. పి డబ్ల్యు. డి., శాస్త్రిభవన్, 35 హాడోస్‌రోడ్, మద్రాసు 6 అడ్రెసుకు తిరిగి కోరడమైనది.

వ.నం.	పనిపేరు	ఎస్టిమేటు ఖరీదు రు.	ధరావతుసొమ్ము డిపాజిట్టు రు.	టెండరు ఫారం ఖరీదు రు.
1.	71' — 1½"(21.68మీ) స్పాన్ ఆర్చ్‌రీతితో కన్సొల్ పైపు ట్యూబులర్ ట్రెస్ సప్లయిచేసి, కూర్చి, అమర్చి, తిమ్మంచర్ల ఎస్. హెచ్. వద్ద అదనంగ ఫుడ్ గ్రెయిన్‌గోడౌను 5000 టన్నుల కెపాసిటి) నిర్మాణము.	1,14,316—	2858—	10.30

టెండర్లు అదేరోజు మ. 3.15 గం. కు ఎగ్జిక్యూటివు యింజనీర్, ఫుడ్ స్టోరేజి డివిజన్, సి. పి. డబ్ల్యు. డి. మద్రాసు వారిచే హాజరైన కంట్రాక్టర్ల సమక్షమున తెరవడమగును. టెండర్లు ఎగ్జిక్యూటివ్ యింజనీర్ అడ్రెసుకు పంపవలెను. కవరుమీద పని పేరు స్పష్టముగా సూపర్ స్క్రయిబ్ చేయవలెను. ధరావతుసొమ్ము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద, డిమాండ్ డ్రాఫ్టు ద్వారా డిపాజిట్ చేయవచ్చును. లేదా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా / ట్రెజరీలలో "రివిన్యూ డిపాజిట్సు" హెడ్ క్రింద చెల్లించి సదరు చలాను టెండరుకు జతపరచవచ్చును. షెడ్యూల్డు బ్యాంకు కాల్ రశీది డిపాజిట్‌కూడ అంగీకరించడమగును. షరతులు, టెండరు ఫారములు, ఈ ఆఫీసునుంచి, అసిస్టెంట యింజనీర్, ఫుడ్ స్టోరేజి సబ్ డివిజన్, సి. పి. డబ్ల్యు. డి. మద్రాసు ఆఫీసునుంచి ఆఫీసు రోజులలో ఉ. 11 గం. సా. 4 గం. మధ్య 27—6—69 వరకు, ఎన్‌లిస్టుమెంటు, ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెటు చూపించి పొందవచ్చును.

పైన తెలిపిన ప్రకారం, ధరావతు సొమ్ము డిపాజిట్టుచేయని కంట్రాక్టర్ల టెండర్లు వెంటనే నిరాకరించడమగును.



మేహరాజ లేహ్యం
శరీరములో గల్గు నానావిధములైన చర్మవ్యాధులకు శ్రేష్ఠమైన లేహ్యము.
నల్లటి మచ్చలు, శరీరం వల్లబడుట, నానావిధమైన తామర వ్యాధులు, మేహ పుండ్లు, దురద మొదలగు చర్మవ్యాధులను పోగొట్టును. కావలసినవారు స్వయంగా లేదా వి.పి.పి. ద్వారా పొందవచ్చును. దీని ఖరీదు రూ. 10/-
శ్రీ అంబికా మెడికల్ హాల్
పి. బి. నెం. 300, 19, కుమరప్ప మొదలి వీధి.
మురుగన్ టాకీస్ సమీపం, మద్రాసు—1. ఫోన్ నెంబరు : 37533.



ఎయిరోన్‌కు మార్చుకొని AirOn
సీలింగ్, పెడెస్టల్, టేబిల్ కేబిన్ ఫాన్‌లతో
ఎండ వేడిమిని పోగొట్టుకొనండి.
కలకత్తా, హిందే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌చే రూపొందించబడ్డది.
దృఢమైనవి, నమ్మకమైనవి. పొడిమిగలవి. బాగా పనిచేయును. అందమైన ఫినిష్.
అమ్మకముల తరువాత దక్షిణ ఇండియా అంతటా
శీఘ్రంగాను, సమర్ధంగాను సర్వీసు సౌకర్యములు కల్పించడమగును.
సోల్ డిస్ట్రిబ్యూటర్లు :
సౌత్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్సు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్,
20 జనరల్ పాటర్స్ రోడ్ మద్రాసు—2.
Telegram: 'DIESELAGE'
ఫోనులు : 81934, 83620, 83628, 83629.
ఆంధ్రప్రదేశ్ :
ఆలయిడ్ అసోసియేట్సు (పి) లిమిటెడ్, పి. బి. నం. 176, హైదరాబాద్.
మైసూరు :
సోసేల్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్సు,
కెంపెగౌడ రోడ్, బెంగుళూరు—9.
కేరళ :
ఇండస్ట్రియల్ డ్రైవ్ కార్పొరేషన్
నేషనల్ హైవే డివిజన్ రోడ్, పలరివట్టం, ఎర్నాకులం, కొచ్చిన్.

ప్రవేశపెడుతున్నాము

వాషిన్-వేర్, ఆల్ వెదర్‌వేర్

టో యో లో న్

రాజ్ దూత్ శాండల్

సోల్ సెల్లింగ్ ఏజంట్లు :

RAJIV CORPORATION,

K. Lekhraj Bldg., 20, Carnac Road, Bombay-3. Call : 321416.

డిస్ట్రిబ్యూటర్లను నియమించవలసి వున్నది.

రష్యాలో డాక్టరు సీటా ! ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరికా !!

ఉచిత భోజన, గృహ, రాకపోకల వసతులే గాక నగదు } రు.25,000/-లు,

తన మాతృ సంస్థ శాంతకుపటేటా రు. 1,000/- లు!!!

గత పి. యు. సి. సెప్టెంబరు పరీక్ష లో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చిన 3 ఫస్టు క్లాసులలో మా కాలేజీ విద్యార్థిది ఒకటి.



టి. కృష్ణారావు. 3549

ఆఫ్ : పెదయ్య, రాజపురం, పలనాడు తాలూకా, గుంటూరు జిల్లా

ఆదే విద్యార్థి రష్యా ప్యాట్రిక్ లుముంబా యూనివర్సిటీ మెడికల్ సీటుకు ఎన్నుకొన బడినాడు.

ఈ ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ అంతటికీ ప్రతి సంవత్సరం ఒక్కరికి మాత్రమే :

క్లాసు రావడం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు రావడము కొంత ప్రత్యేకత. కాని అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలో సీట్లు సాధడము, విద్యార్థి అపూర్వ అదృష్టము. మా ప్రత్యేక కృషి నిదర్శనము.

ఈ సందర్భములో మా యూపూర్వవిద్యార్థి కృష్ణారావు మా కాలేజికి ఏటేటా రు. 1,000— లు స్కాలర్ షిప్పులుకు గాను ఇవ్వసంగీకరించి తన మాతృసంస్థకు కృతజ్ఞత చాటుచున్నారు.

729 మంది విద్యార్థులు, 39 మంది అధ్యాపకులు, 6 హాస్టళ్ళు, లేబరేటరీస్, కైమ్ ఇన్స్టిట్యూట్స్‌తో నడుస్తున్న సంస్థ.

అడ్మిషన్లు ప్రారంభమైనవి.

గత సంవత్సరం నలుగురిని మెడిసన్‌కు, ఇద్దరిని ఇంజనీరింగ్‌కు పంపినసంస్థ. బాల బాలికలకు ప్రత్యేక కాలేజీలు. ఇంగ్లీషు, తెలుగు మీడియమ్స్. రిక్షా సౌకర్యములు కలవు. ఉద్యోగస్తులకు రాత్రి తరగతులు, పి. యు. సి., 7వ తరగతి, ఎస్. ఎస్. ఎల్. సి., 10వ క్లాసు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మెట్రిక్.

మరియు డిగ్రీ తరగతులకు ఉత్తమ శిక్షణ

అనతికాలములో సాపేక్ష్యమునందు, ఆదరణయందు లోకస్థాయి నందుకొన్న

ఏకైక ట్యుటోరియల్ సంస్థ.

వివరములు గల ప్రాస్పెక్టసు కొరకు రు. 1— పంపించండి.

శాంతా ట్యుటోరియల్ కాలేజీలు

బ్రాడీపేట 3, 4, 5. లైన్లు, గుంటూరు-2.

ఫోను : 1522 పి. శ్రీమన్నారాయణ (ప్రిన్సిపాల్)

రేడియో

మంగళవారం, జూన్ 17

శ. శ. 1891 జ్యేష్ఠ 2.

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడ వెలె, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడ వెలె, మధ్యాహ్నము 12—30 కార్మికుల కార్యక్రమము. 1—00 వనితావాణి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రము: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె. వా., 7—15 పద్యపఠనం, 7—30 లలిత సంగీతం, 7—45 వార్తావాహిని, 8—00 మీరు కోరిన పాటలు, 8—30 సంగీత చర్చ, 8—45 గానసుధ, 9—15 లయవిన్యాసం, 9—30 సంక్షిప్త శబ్దచిత్రం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 చెంబోలు వెంకటశాస్త్రి:వీణ, 7—45 సంగీత శిక్షణ, 8—30 వి. లక్ష్మి, మధ్యాహ్నం. 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితా వాణి, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 చెంబోలు వెంకటశాస్త్రి: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 పురాణ కాలక్షేపం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 కల్యాత, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 రేడియో వార్తావాహిని (హైదరాబాద్ నుండి రిలే), 8—15 ఢిల్లీనుండి రిలే, 8—25 గానసుధ, 9—15 లలిత సంగీతం, 9—30 హైదరాబాద్ వెలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుళ్‌వాక్కు, 6—45 సంగీతామృతం, 8—00 వాద్యసంగీతం, 8—15 ఎమ్. టి. సింహమ్మ, 8—45 గీతమంజరి, 9—15 కె. ఎస్. సుబ్రహ్మణ్యం; వీణ, 9—45 ఎ. ఎస్. అనంత గోపాలన్, 10—30 పామాల్లె: ఎమ్. ఎస్. గోపాలకృష్ణన్: వయొలిన్, మధ్యాహ్నము: 12—00 కె. ఎస్. సుబ్రహ్మణ్యం, 12—30 ధర్మాంబాల్ వైద్యనాథన్, 1—00 స్త్రీలకు, 1—45 చిత్రగానం, 1—45 వాద్యగోష్ఠి, సాయంత్రము: 5—30 కార్మికుల కార్యక్రమము, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్యసంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—15 కావ్యనాటక చిత్రం సీరియల్ నాటిక, 8—45 వాద్యసంగీతం, 9—15 సంగీత కచేరి, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 వాద్యసంగీతం, మధ్యాహ్నం 1—40 మద్రాస్ ఎ వెలె, 1—50 తె. వా. సాయంత్రము: 6—30 పుస్తక పరిచయం, 7—00 తె. వా., 7—15 ధర్మాంబాల్ వైద్యనాథన్, 7—45 గీతమాలిక, 8—25 ఇతర ప్రాంత సంగీతం, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

క్రీడాలోకం

మొదటి టెస్టు :

వెస్టిండీస్ ఫాలో ఆన్

మాంచెస్టర్, జూన్ 15 : ఇక్కడ ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో, వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్సులో 147 పరుగులు చెయ్యగా ఫాలోఆన్ రాక తప్పలేదు.

రెండవసారి, పరిస్థితి ప్రమాదంగావున్నా, వెస్టిండీస్ బాట్స్‌మన్ జంకక రమ్యంగా బాట్ చేసి 25000 మంది ప్రేక్షకులను రంజింప చేశారు. మొదటి వికెట్టుకు కార్ల్యూ (44), ఫ్రెడరిక్స్ (64) 92 పరుగులుచేసిన తర్వాత, పార్ట్ స్పిన్నులో బంతిని అద్భుతంగా పట్టి, కార్ల్యూన్ని ఔట్ చేశారు. దీంతో, ఇంగ్లండ్‌కు ఆట అనుకూలంగా మారింది. బుచర్, డేవిస్ కూడా స్థిరంగా బాట్ చేయుగా, వెస్టిండీస్ కొంతవరకు కోలుకుంది. అయితే, ఓటమి తప్పించుకోటం కష్టమనే చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల ఆట వుండగా, వికెట్టు స్పిన్ తీసుకొనుట ప్రారంభించింది. నిన్న ఆట ఆఖరుకు బాటింగ్‌లో వున్న గారీసోబర్సు (14), లాయిడ్ (9) పై పెద్ద భారం వుంది. ఫ్రెడరిక్స్ తన ఇన్నింగ్సులో ఒక సిక్సరు, 8 బౌండరీలు చేశాడు.

వెస్టిండీస్ మొదటిఇన్నింగ్సులో ఇంగ్లండు పాస్ట్ బౌలర్లు స్నో, బ్రౌన్ చెరి 4 వికెట్లు తీసుకొని, ఇంగ్లండ్ గెలుపు అవకాశం కల్పించారు.

స్కోరు :

ఇంగ్లండ్ : 413.

వెస్టిండీస్ : 147 (డేవిస్ 34, లాయిడ్ 32, బుచర్ 31, స్నో 15—2—54—4వి (బ్రౌన్ 13—1—39—4వి). 215 (4 వికెట్లకు, ఫ్రెడరిక్స్ 64, కార్ల్యూ 44, బుచర్ 48, డేవిస్ 24).

వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్సులో, స్నో, బ్రౌన్ ఇంతవరకు ఒక్క వికెట్టు తీసుకోలేక పోయారు. నైట్, ఇల్లింగ్‌వర్త్, ఒలివియేరా, అండర్‌వుడ్ తలా ఒక వికెట్టు తీసుకొన్నారు.

పశ్చిమఇంగ్లండ్ టెన్నిస్‌లో రాజ్‌వాల్ గెలుపు

(బ్రిస్టల్, జూన్ 15 : ఇక్కడ జరిగిన పశ్చిమ ఇంగ్లండ్ టెన్నిస్‌లో, కార్డెనేటు 7—9, 6—3, 9—7 తో ఓడించి ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ కెన్‌రోజ్‌వాల్ పురుషుల సింగిల్సు బహుమతి అందుకొన్నాడు. స్త్రీల ఫైనలులో, మార్గరెట్ కోర్టు (ఆస్ట్రేలియా), మెలిఫికింగ్ (అమెరికా)ను 6—3, 6—3 తో ఓడించింది.

ఇతర ఫైనల్ ఫలితాలు :

పు. డబుల్సు: న్యూకాంబ్, రేయుచెన్—డ్రిస్‌డాల్, మేయులర్ 4—6, 15—13, 6—3, (స్త్రీల డబుల్సు): కోర్టు, టెగార్ట్—కింగ్, కస్పార్స్ 6—4, 6—2, మిక్స్‌డ్ డబుల్సు : మార్క్‌మిలన్, టెగార్ట్—హ్యూవిట్, టర్నర్ బౌరే 3—6, 6—3, 6—4.

పశ్చిమ జర్మనీపై బ్రిటన్ గెలుపు

బర్మింగ్‌హామ్, జూన్ 15 : ఇక్కడ జరిగిన యూరోప్ జోన్ డేవిస్ కప్పు టెన్నిస్ పోటీలో, బ్రిటన్, పశ్చిమజర్మనీని 3—2తో ఓడించింది.

మొదటి రివర్సు సింగిల్సులో, టుంకే, స్టిల్‌వెల్‌ను 6—4, 14—12, 7—5తో ఓడించగా, ఆఖరి పోటీ ప్రాముఖ్యం పెరిగింది.

అయితే, అందనాలు తల్లక్రిందులు కాగా, బ్రిటిష్ యువకుడు మార్క్ కాక్స్, ఆనుభవశాలి విలియం బుంగర్ట్‌ను 6—2, 2—6, 8—10, 7—5, 6—2 తో ఓడించి బ్రిటన్‌కు ఘన విజయం సాధించాడు. బుంగర్ట్, ఆఖరి సెట్టు ప్రారంభమునుండే, ఢస్సి ఒడాడు. ఇటీవల ఇంగ్లండ్ సాధించిన మేటి విజయం ఇదే.

జపాన్ చే హుబర్ కప్పు కైవసం

టోకియో, జూన్ 15 : మహిళల ప్రపంచ బాడ్మింటన్ ప్రపంచాంపియన్‌షిప్‌పై నబాల్ జపాన్, ఇండోనేషియాను 6—1 పాటీతో ఓడించి, హుబర్‌కప్పు మరోకసారి గెల్చుకుంది. ఇది జపాన్ మహిళల రెండవ వరుస గెలుపు.

ఇతర వార్తలు

విజయవాడ ఫుట్‌బాల్ లీగ్‌లో, నిన్న యున్. పి. రైల్వే బ్లూస్, (నిన్న) జట్ల మధ్య జరిగిన పోటీ 1—1 తో సమమయింది.

ఇంగ్లీషు కౌంటీ క్రికెట్‌లో, భారత బాట్స్‌మన్ ఫరూక్ ఇంజినీర్ 86 పరుగులతో, వెస్టిండీస్ బాట్స్‌మన్ కన్హాయి 173 తో రాణించారు. ఇంతకుముందు పోటీలో, తన కౌంటీకి ఇంజినీర్ మొదటి సెంచరీ చేశాడు.

గునుపూడి దక్షిణ మురుగు కాల్వ మరమ్మతులు మంత్రి శ్రీ రామస్వామి ఆదేశం

భీమవరం, జూన్ 13 : పంచాయతీరాజ్ మంత్రి శ్రీ తోట రామస్వామి ఇక్కడకు సమీపమున గల తాడేరు గ్రామమునుండి విస్సాకోడేరు, గునుపూడి పాట్ రైల్వేల, తాడేరు ఆ ప్రాంతాల రైతులకు కలుగుచున్న అపార నష్టాన్ని గుర్తించి దాని మరమ్మత్తు తక్షణం పని వెంటనే జరిపించవలసిందిగ జిల్లా రివెన్యూ అధికారిని ఆదేశించారు.

మార్కెతరాజు పాలెం తెలిపింపునుగారి అయిన ప్రాంతాలలో పర్యటిస్తూ ఇక్కడికు వచ్చారు ఆయన వెంట భీమవరం చైర్మన్ శ్రీ హరిరాజు వెంకయ్య, శాసనసభ్యుడు శ్రీ కె. కుటుంబరావు, శాసనసభ్యుడు శ్రీ నాచు వెంకటరామయ్య తదితర అధికార అనధికారులు వున్నారు.

తాడేరు గ్రామ సర్పంచి శ్రీ డి. వెంకటరెడ్డి మంత్రికి ఒక విజ్ఞప్తి సమర్పిస్తూ తాడేరు, యనమదుర్రు, దిరుసుమర్రు, గునుపూడి, చేబ్రోలు, గ్రామాలకుండి తుపానువల్ల కలిగిన నష్టాన్ని వివరించి రెండవ పంట పనులు విడువాన వుంచాలని సహకార బ్యాంకులవారు ఒక సంవత్సరంకు వాయిదా వేయాలని విత్తనములు నర్సరీ రేట్లుకు సరఫరాచేయాలని కోరారు. (ప. వి.)

వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక

తెనాలి, జూన్ 12: ఇక్కడి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి శ్రీ కొడాలి నాగేశ్వరరావు అధ్యక్షుడుగాను, శ్రీ జి. వినజనపురెడ్డి ఉపాధ్యక్షుడుగానుఎన్నికైనారు. వీరు మూడు సంవత్సరాలు ఈ పదవులు నిర్వహిస్తారు.

తెనాలి, రేపల్లె తాలూకాల్లోని మార్కెట్ యార్డుల పర్యవేక్షణ నిర్వహణ ఈ కమిటీ చేస్తుంది. (మ.వి)

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఈ క్రింది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు:

శ్రీ కొల్లూరు కోటయ్య (అధ్యక్షుడు), శ్రీ మద్దాలి వీరయ్య (ఉపాధ్యక్షుడు), శ్రీ కె. రామకోటేశ్వరరావు (కార్యదర్శి). (మ.వి)

కొండబోలవారిపాలెంలో పాఠశాలకు భవన దానం

పొన్నూరు, జూన్ 13: కొండబోలవారి పాలెంలోని ప్రాథమిక పాఠశాల ఉపయోగార్థం ఆ గ్రామస్థులలో శ్రీమతి మండూరి వీరమ్మ తనకు చెందిన 18 వేల రూపాయల కిమ్మతు చేసే పెంకుటింటిని పొన్నూరు పంచాయతీ సమితికి సమర్పిస్తూ దానపత్రం వ్రాసి రిజిష్టరు చేసి యిచ్చారు.

జూన్ 9న తేదీన పాఠశాలకు ఆ భవనంలో సమితి అధ్యక్షుడు శ్రీ దొప్పలపూడి రంగారావు ప్రారంభోత్సవం చేశారు.

వల్లభరావుపాలెం సర్పంచు శ్రీ వేజెండ్ల బాపయ్య ఈ సందర్భంలో జరిగిన సభకు అధ్యక్షత వహించారు.

శ్రీమతివీరమ్మ ఔదార్యమును ప్రశంసిస్తూ బ్లాక్‌డెవలప్‌మెంట్ ఆఫీసరు శ్రీ వై. సీతారామారావు తదితరులు ప్రసంగించారు. (మ.వి)

కార్యవర్గం ఎన్నిక

తెనాలి, జూన్ 14: దక్షిణ మధ్యరైల్వే ఉద్యోగుల సంఘం, తెనాలి విభాగంవారి సర్వసభ్య సమావేశం శ్రీ ఎ. వి. రంగారావు అధ్యక్షతన జరిగింది. ఈ క్రింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. (శ్రీ ఎ. కృష్ణమూర్తి (చైర్మన్) శ్రీ కె. సుబ్బారావు (వర్కింగ్ చైర్మన్, శ్రీ ఎల్. ఎస్. రావు (కార్యదర్శి), శ్రీ వాము, శేషరావు (కోశాధికారి) (మ. వి.)

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

టెండరు నోటీసు

ROC No. Adv|6|SE|69 Dated 10-6-69

1. దిగువ పనులకు సీల్డు టెండర్లు రిజిస్టర్డు కంట్రాక్టర్లనుంచి తిరుపతిలోని టి. టి. దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారు కోరబడ్డారు. టెండర్లు సీల్డు కవర్లలో సూపరింటెండింగ్ ఇంజనీర్, టి. టి. దేవస్థానములు, తిరుపతికి 27—6—69 మ. 3 గం. వరకు చేరులాగున పంపవలెను.
2. టెండరు డాక్యుమెంట్లు 16—6—69 నుండి 26—6—69 వరకు (సెలవురోజులు సహా) ఆఫీసు వేళలలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసునుంచి పొందవచ్చును. ఇందుకుగాను టెండరు డాక్యుమెంట్ల ఖరీదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులోగాని ఆంధ్రబ్యాంక్ లిమిటెడ్‌లో గాని చెల్లించి చెల్లింపు రసీదును చూపించవలెను.
3. టెండరు డాక్యుమెంట్లు పోస్టులో పంపరు. టెండరుదారులు టెండరు డాక్యుమెంట్లను తిరుపతిలోని సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసునుంచి పొందటానికి తమ స్వంత ఏర్పాట్లు చేసుకొనవలెను.
4. ఈ షరతు 4 నుండి 8 అయిటములకు మెటీరియల్సు సప్లయికి సంబంధించి వర్తించదు. ఈ అయిటములకు టెండరు డాక్యుమెంట్లు టెండరుదారుల బాధ్యతమీద పంపడమగును. పోస్టులో జరిగే ఆలస్యమునకుగాని పాటెవరితాలకుగాని డిపార్టుమెంటుబాధ్యత వహించదు.

వ.నం. 1	పని పేరు 2	పని విలువ 3	ధరావతు సొమ్ము డిపాజిట్టు 4	అగ్రిమెంటు ఫారం 5	పూర్తిచేయ వలసినకాలం 6	టెండరు డాక్యుమెంటుఖరీదు 7
1.	టి. ఆర్. నం. 10/ఎస్. ఇ. తిరుమలలో 3 వ సత్రముకు మొదటిఫ్లోర్ నిర్మాణము	రు. 3,45,000—	రు. 8,630—	ఎల్. ఎస్.	18 నెలలు	రు. 25—
2.	టి. ఆర్. నం. 11 /ఎస్. ఇ. తిరుమలలో హెచ్‌వివాసం రోడ్డుకు బ్లాక్‌టాపింగ్ రెన్యూవల్.	1,22,400—	3,060—	ఎల్. ఎస్.	6 నెలలు	15—
3.	టి. ఆర్. నం. 12/ ఎస్. ఇ. తిరుపతిలోని టి. టి. డి. ప్రెస్ బిల్డింగువద్ద 150 కే. వి. ఏ. ట్రాన్స్‌ఫార్మర్ సబ్ స్టేషను సప్లయి, ఎరెక్షను.	58,400—	1,460—	ఎల్. ఎస్.	4 నెలలు	10—
4.	టి. ఆర్. నం. 13/ఎస్. ఇ. తిరుపతిలోని డి. పి. డబ్ల్యు. స్టోర్సుకు ఇన్సులేటెడ్ ఎలెక్ట్రికల్ వైర్లు సప్లయి.	53,000—	1,330—		1 నెల	5—
5.	టి. ఆర్. నం. 14/ ఎస్. ఇ. తిరుపతిలోని డి. పి. డబ్ల్యు. స్టోర్సుకు ఏ. సి. పెమి కొరుగేటెడ్ షీట్లు, రిడ్జెస్ సప్లయి.	64,000—	1,600—		1 నెల	5—
6.	టి. ఆర్. నం. 15/ ఎస్. ఇ. తిరుపతిలోని డి. పి. డబ్ల్యు. స్టోర్సుకు 36'' స్వీప్ సీలింగ్ ఫానుల సప్లయి.	90,000—	2,250—		1 నెల	5—
7.	టి. ఆర్. నం. 16/ ఎస్. ఇ. తిరుపతిలోని డి. పి. డబ్ల్యు. స్టోర్సుకు 30'—0''× 80'—0'' షెడ్డులకు స్టీల్ టూబ్యులర్ ట్రస్సుల్లు సప్లయి.	60,000—	1,500—		1 నెల	5—
8.	టి. ఆర్. నం. 17/ ఎస్. ఇ. తిరుపతిలోని డి. పి. డబ్ల్యు. స్టోర్సుకు 40 వాట్, 20 వాట్ ఫ్లోరొసెంట్ లాంపులు, స్టార్టర్లు సప్లయి.	66,000—	1,650—		1 నెల	5—

10—6—69.

[సం] టి. శ్రీనివాస ముదలి,
ఎక్ ఎగ్జిక్యూటివు ఆఫీసరు.



రకరకాల రెగ్యులేటర్లు



వెల్డింగ్ లేక తదితర పనులకు, గ్యాస్ వాడుక చేసే ప్రతి చోటా రెగ్యులేటర్ వుండి తీరాలి. సిలిండర్‌లో వున్న గ్యాస్ ఒత్తిడికి మీ పని అవక పోవచ్చును. మీ పనికి తగినట్లు ఒత్తిడి తగ్గించి వాడుకోవాలి. ఇదే రెగ్యులేటర్ చేసేపని. రెగ్యులేటర్లలో రెండు రకాలున్నాయి—సింగిల్‌స్టేజ్ మరియు టూస్టేజ్. సింగిల్ స్టేజ్ రెగ్యులేటర్‌తో గ్యాస్ ఒత్తిడిని మీకు కావల్సినంత వరకూ తగ్గించుకోవచ్చును. టూస్టేజ్ రెగ్యులేటర్‌తో గ్యాస్ ఒత్తిడిని రెండు విధాల తగ్గించుకోవచ్చును. మీ అవసరానికి పనికొచ్చే నచ్చిన రెగ్యులేటర్‌ను కొనుక్కోండి.

కొనేటప్పుడు యీ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.

- ★ మా వద్ద అనేక రకాల రెగ్యులేటర్లున్నాయి.
- ★ ఏళ్ల తరబడి చేసిన మా కృషి, సాధన, అనుభవమైపుణ్యాలు చాటి చెప్తున్నాయి యీ రెగ్యులేటర్లు.
- ★ IOL రెగ్యులేటర్ల చేత ఎంత బాగుంటుందో అంత దృఢంగానూ వుంటాయి.
- ★ దీని చిన్న చిన్న విడిభాగాల నాణ్యతను కూడా పదేపదే పరీక్షచేసి మరీ అమ్మకానికి విడుదల చేస్తాం.
- ★ మా రెగ్యులేటర్లు కొనుక్కున్న వారికి సర్వీసింగు, రిపేరింగు సౌకర్యం ఉంటుంది. దేశమంతటా మాకు బ్రాంచీలున్నాయి. మీరు ఏ బ్రాంచికి వెళ్లినాసరే అన్ని విధాలా మీకు తోడ్పడుతారు. గుర్తుంచుకోండి—ఈ రెగ్యులేటర్లను మీరు నిర్భయంగా వాడుక చేయవచ్చును

IOL ఇండియన్ ఆక్సిజన్ లిమిటెడ్

IOC-178 TEL

REGULAR

A RELIABLE INEXPENSIVE PEN



LEVER

AEROMATIC

శ్రేష్ఠమైన పెన్నులు ఎక్కువ ఖరీదై వుంటాయని మీరుఅనుకొన అవసరంలేదు. విదేశపు పెన్నులు ఇంకను పెద్ద ఖరీదై వుంటాయని కూడ అనుకొనవద్దు అట్టి ఆలోచనకు స్వస్తి చెప్పండి. నేడు విల్సన్ 21 కొనండి. అది జారిపోతు పక్కి ఈకవలె మెత్తగా వ్రాయడం చూసి మీరు ఆశ్చర్య పోతారు. అందుకు కారణం దానికి అలాయ్ టిప్ పాలివుప్పది. అయినా దాని ఖరీదు చాలా తక్కువ. రు 3—75 మాత్రమే. ఇంక్ ఫిల్లింగ్ స్టయిల్సు, రెగ్యులర్, ఏరోమాటిక్, లివర్ రకాలలో ఏదైనా ఎన్నుకోండి.

WILSON 21 (REGD.) THE MOST DEPENDABLE NAME IN WRITING

Adverts-WP-44

బాలకృష్ణ పెన్ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-69
పి. ఎస్. ఫోన్: 574321 (3 లైనులు)

సేదతీర్చుకోండి!



ఎ పెప్* గల అవేదన్® తలనొప్పిని త్వరగా పోగొట్టుతుంది —అది నిరపాయమైనది కూడ!

అవేదన్ వేసుకొని నిమిషాల్లో ఉపశమనమును పొందండి! అది తలనొప్పి. జలుబు, ఫ్లూ, పంటినొప్పి, నడుమునొప్పి మరియు యితర మామూలు నొప్పులకు ఉపశమనమును కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన ఎపెప్‌గల అవేదన్. నిరపాయమైనది కూడ.

SQUIBB® సారాభాయ్ కెమికల్స్

*ఎపెప్_అవిదిత్_ఏ_అమినోఫెనాల్

LShilpi SC 6 3/69 Telu

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠి దిన పత్రిక

హైబ్రిడ్ వర్ధ విత్తనాలు
గ్యారంటీ సరుకు
రెండు కేజీలు సంచిలో సహా రు. 11—00
ఎల్. మాధవరెడ్డి, (పి. ఒ.) మదనపల్లి.
చిత్తూరు జిల్లా.

‘శాంతి భద్రతలు కాపాడలేని ప్రభుత్వం రాజీనామా చేయాలి’

తెలంగాణా ఆందోళనపై శ్రీ పాటిల్ వ్యాఖ్య

బొంబాయి, జూన్ 15: ప్రజా స్వామ్యంలో ప్రభుత్వం శాంతి భద్రతలను సుస్థిరం చేయాలనీ, అది దానికి సాధ్యంకాక పోతే రాజీనామా చేయాలనీ పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. కె. పాటిల్ 13న ఇక్క అభ్యుదయ సంఘంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

తెలంగాణా ఆందోళన ప్రసక్తిగానివస్తూ శ్రీ పాటిల్, నేతం(త)నైన ఒక రాజ్యాంగం సమకూర్చుకొనడంలో మాత్రమే తాన విని తీరిపోదని, మనకు రాజ్యాంగం వున్నప్పుడు దానిని ప్రభుత్వం అమలుజరిపి వలసివుంటుం దనీ, ప్రభుత్వం అరాచకత్వాన్ని, ఆస్తుల విధ్వంసాన్ని, మూర్ఖంగా హత్యలుజరపడాని నివారించజాలనప్పుడు రాజీనామా చేయాలని అన్నారు.

ప్రత్యేక తెలంగాణాకు తాను ప్రతికూలుడను కానని అయితే ఈ కోరికను ఆమోదించే యెడల అనే విధంగా ప్రత్యేక విదర్భ, సౌరాష్ట్ర మున్నగు వాటిని ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని ప్రభుత్వం యోచించవలసి వుంటుందని ఆయన అన్నారు.



జై
జై జై జై జై జై
జై
ఏమిటి “జేజేలు”
అందరు “జేజేలు”కొడుతున్నారు!
ఎందుకు?
అందరు “పాస్” అయినారు గనుక!
ఏం చదివారు?
“శ్రీ గిరిజా గైడ్”
చదివారు!
“శ్రీ గిరిజా గైడ్స్”
3. 4, 5 తరగతులకు
మిక్కిలి ఉపయుక్తములు!

సుఫల 20:20:0
సుఫల 18:18:9
సుఫల 15:15:15

పచ్చని పైరుల విప్లవానికి ట్రాంబేవారి కానుక

ఎరువులలో అత్యుత్తమమైనవి పసిడి పంటలకూ, అధిక దిగుబడులకూ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ట్రాంబే యూనిట్ నుండి మీకై తేబడ్డాయి. విభిన్న అవసరాలకు తగినట్లు మూడు రకాల మిశ్రమాలుగా సుఫల వస్తున్నది. మీ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న మా అనుమతి పొందిన డీలర్లను సంప్రదించండి.

ఈ మిశ్రమాలలో మీ పొలంకు చక్కగా తగినదేదో తెలుసు కొనుటకూ, మా ఉచిత సేద్య సలహాలకూ క్రింది చిరునామాకు వ్రాయండి.

ఎగ్రోనమిస్ట్
దీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి., ట్రాంబే యూనిట్
5-10-173, ఫతేమైదాన్ రోడ్డు, హైదరాబాదు
ఫోన్: 37616

గగనయానంచేసే వ్యాపార సంస్థ అధిపతి
ఎగ్రిమెంట్లను నిర్వర్తించుకోగలడు



అయిదువందల మైళ్ల దూరానగల వ్యాపార సమస్యను తీర్చేందుకు మీకు టైము దొరకనందువల్ల మీ ప్రయాణాన్ని రద్దుచేసుకొంటున్నారు. అమాత్రం టైము దొరకటం లేదు కదూ! ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా మీరు ఎందుకు పయనించకూడదు? కాలం ఎంతమాత్రం వృధా కాకుండా అక్కడకు మీరు గగనయానంచేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చును కదా. ప్రయాణపు బడలిక వుండదు. ముఖ్యమైన వ్యాపారావసరాలకోసం మళ్లీ మళ్లీ టైము దొరకదను కొనే పక్షంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ద్వారా ప్రయాణంచేసి, మీ వ్యాపార సమస్యలను పరిష్కరించుకొనేందుకు గగనయానం గురించి ఆలోచించండి.

వ్యాపారదక్షులకు గగనయానమే పూలబాట
ఇండియన్ ఎయిర్‌లైన్స్ IA

IA/1484 TE

VOLTAS

ఎక్కువ పంటలకు యీ అధునాతన వ్యవసాయపు యంత్రములను కొనండి



ఇంటర్నేషనల్ ట్రాక్టర్లు బి 275: ప్రతి వ్యవసాయపు పనికి, బరువులు లాగుటకు అత్యంత ఉపయోగమైనవి

INTERNATIONAL TRACTOR

- శక్తివంతమైన 35 హెచ్.పి. 4-సిలిండర్ హెవీ డ్యూటీ ఐ. హెచ్. డీసెల్ ఇంజన్.
- స్వయంగా ఎనర్జైజ్ చేసుకొనే డిస్క్ బ్రేకులు
- మార్చుకోగలిగే అనుకూలమైన పని వేగములు.
- సజీవమైన హైడ్రాలిక్స్.
- డిఫరెన్షియల్ లాక్.
- అనుగుణ్యంగా ఉపకరణములు లభిస్తాయి.

తయారు చేయు వారు:
ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్



N E I

ఎన్.ఇ.ఐ. పంపుసెట్లు పుష్కలంగా నీటిని యిచ్చి మీ లాభములను అధిక పరచును

- ‘ఎన్.ఇ.ఐ.’ ఎలెక్ట్రిక్ మోటార్లతో నడపబడతాయి
- నమ్మకమైన పనితనము, పొదుపయిన ప్రవర్తనము
- పెట్టుటకు, నిర్వహించుటకు సులభమైనవి

తయారు చేయు వారు:
నేషనల్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్



Lister LAKSHMIRATAN

లిస్టర్-లక్ష్మీరతన్ ఆయిల్ ఇంజన్లు నీటిని సంవత్సరము పొడుగునా సరఫరా చేసి పుష్కలమైన పంట నిచ్చును

- క్రూడ్ ఆయిల్‌తో పొదుపుగా పని చేయును.
- తక్కువ వేగముతో పనిచేయు ఇంజన్లు— 6, 8 మరియు 12 హెచ్.పి.

తయారు చేయు వారు:
లక్ష్మీరతన్ ఇంజినీరింగ్ వర్క్స్ లిమిటెడ్
(ఇంగ్లండ్‌లోని ఆర్. ఎ. లిస్టర్ & కంపెనీ లిమిటెడ్‌వారి లైసెన్సు క్రింద)



GRW

లోతుగల నూతులకు అనువైన గార్డెన్ రీచ్ డీప్ వెల్ టర్బైన్ పంపులు లోతు నుంచి నీటిని తోడి మీ సంపత్తికి తోడ్పడును

- గంటకు 13,50,000 లీటర్ల వరకు మరియు 300 మీటర్ల (1000 అడుగుల) ఎత్తు వరకు వివిధ ప్రమాణములలో పంప్ చేయగల పలువిధములయిన మోడల్స్.
- ప్రత్యేకమయిన కంచు ఇంపెల్లర్లు. తెరచియున్న, లేక మూయబడిన రకము.
- ఎంచు కొనేందుకు వీలుగా వివిధ డ్రైవులు. నూనెతో గాని, నీటితో గాని ల్యూబ్రికేట్ చేయబడేవి.
- బలమయినవి, మన్నికయినవి, పొదుపయినవి.

తయారు చేయు వారు:
గార్డెన్ రీచ్ వర్క్‌షాప్స్ లిమిటెడ్
(భారత ప్రభుత్వముచే నడపబడుతున్న ఒక సంస్థ)

అమ్మకము తరువాత వీటికి వోల్టాస్ లిమిటెడ్‌వారి నిపుణమైన సర్వీస్ మరియు ఉచితమయిన పారిభాషిక సలహా లభిస్తాయి.

వివరములకు యీ ఎడ్రసుకు వ్రాయండి: **వోల్టాస్ లిమిటెడ్** ఆగ్రో-ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ డివిజన్
87/డి రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్-3.

డీలర్లు:
ఇంటర్నేషనల్ ట్రాకర్ బి-275
కిషోర్ బ్రదర్స్
1వలైను, గుంటూరు వారి తోట
గుంటూరు—1.
శ్రీగోపాల్ ఆటోసర్వీసెస్
వలభాయ్ వీధి, పి.బి.నం. 76
కాకినాడ—1 (ఏ.పి.)
ఆటో డీసెల్ వర్క్సు తాడేపల్లిగూడెం.
డిస్ట్రిక్టు వర్క్‌షాప్స్, దొసరి (ఆంధ్ర)
గారపాటి గరాజ్ (1959)
గాంధీనగర్, పి.బి.నం. 510
విజయవాడ—3 (ఏ.పి)
ఎన్ ఇ ఐ పంపులు
శ్రీ గోపాల్ ఆటోసర్వీస్, కాకినాడ.
గారపాటిగరాజ్ (1959)
విజయవాడ.
ఆటో డీసెల్ వర్క్సు
తాడేపల్లిగూడెం
కిషోర్ బ్రదర్స్, గుంటూరు.
విన్‌స్ట్రాన్ అండ్ కంపెనీ
నిజామాబాద్.
నవోదయ యింజనీరింగ్ కంపెనీ
వనపర్తి.
ఎస్.ఆర్.ఎల్. ఆటోమొబైల్సు అండ్ యింజనీరింగ్ వర్క్స్
కల్యాణదుర్గ.
సారథి ఏజన్సీస్, పీలేరు.
కే.వి. రత్నంపిళ్ల అండ్ కంపెనీ
కాళహస్తి.
అనితా ఏజన్సీస్, చిత్తూరు.
కిశోర్ బ్రదర్స్
గుంటూరు—1.
లిస్టర్—లక్ష్మీరతన్ యింజన్లు
సన్ యింజనీరింగ్ కంపెనీ
విజయనగరం.
కుసుమహరనాథ్ యింజనీరింగ్ కంపెనీ
రాజమండ్రి.
దత్తాత్రేయ యింజనీరింగ్ కంపెనీ
కాకినాడ.
అమ్మిరాజు అండ్ బ్రదర్స్
నిడదవోలు.
కుసుమహరనాథ్ యింజనీరింగ్ కంపెనీ
నిడదవోలు.
విజయ మిల్ స్టోర్సు
భీమవరం.
కుసుమహరనాథ్ యింజనీరింగ్ కంపెనీ
విజయవాడ.
లక్ష్మీ ట్రేడింగ్ కార్పొరేషన్
గుంటూరు.
సుందరరాజులు అండ్ కంపెనీ
నెల్లూరు.
బాలభాస్కర్ కమర్షియల్ ఏజన్సీస్
రాజంపేట.
కే.వి. రత్నంపిళ్ల అండ్ కంపెనీ
కాళహస్తి.
సారథి ఏజన్సీస్
పీలేరు.
అనితా ఏజన్సీస్
చిత్తూరు.
లక్ష్మీ ఎలెక్ట్రికల్స్
పెనుకొండ.
శ్రీ బద్రి నారాయణ హార్డ్‌వేర్ మార్ట్
అనంతపూర్.
రావు ఏజన్సీస్
కొత్తగూడెం.
ఏ. శ్రీనివాసులు అండ్ ఏ. రామకృష్ణమ్మ
ఖమ్మం.
నవోదయ యింజనీరింగ్ కంపెనీ
వనపర్తి.
విన్‌స్ట్రాన్ అండ్ కంపెనీ
నిజామాబాద్
గుడ్‌విల్ ట్రేడర్సు
మదనపల్లి.
ఎస్.ఆర్.ఎల్. ఆటోమొబైల్సు
కల్యాణదుర్గ
కిశోర్ బ్రదర్స్, గుంటూరు.
జి ఆర్ డబ్ల్యు
వివరములకు: వోల్టాస్ లిమిటెడ్.—ఏ.ఐ.పి. డివిజనుకు వ్రాయండి.

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, E. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ ★ Regd. No. H-4



ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 165 విజయవాడ 17-6-1969 మంగళవారం 8 పేజీలు: 12 పైసలు

శాంతిభద్రతల రక్షణలో శ్రీ బ్రహ్మానందరెడ్డికి పూర్తి మద్దత్తు

కేంద్రప్రభుత్వానికి పార్లమెంటు కాంగ్రెస్‌పక్ష కార్యవర్గం సూచన

ప్రత్యేకరాష్ట్రం ప్రసక్తి లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్ 16:— ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రసక్తి లేదని, కేంద్రం దృఢంగా శ్రీ బ్రహ్మానందరెడ్డికి అండగా ఉండి, రాష్ట్రంలో అరాచకాన్ని అదుపులో పెట్టి శాంతి భద్రతలు కాపాడడంలో తోడ్పడాలని, కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ కార్యవర్గం నేడు సమావేశమై నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగరీత్యా విషమ ఘట్టం ఏర్పడలేదని, అందుచేత రాష్ట్రపతి పరిపాలనను ఏర్పాటు చేయాలనే కోర్కెకూడా అనుచితమని కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యవర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి శాసనసభలో మెజారిటీ ఉన్నంతవరకూ ఆయన రాజీనామా చేయవలసిన ఆవశ్యకత లేదనికూడా కార్యవర్గం భావించినది.

రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో పెక్కుమంది పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేంద్రంలోని నాయకత్వాని తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెరుగుతున్న కొద్దీ, నాయకత్వం "మూగనోము" పట్టినట్లుగా చూస్తూ వుండిపోయింది. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటయిన తర్వాత కూడా నాయకత్వం పరిస్థితిలోని తీవ్రతను గమనించలేదని సభ్యులు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని పరిస్థితిని గురించి దేశీయాంగమంత్రి శ్రీ చవన్ క్లుప్తంగా చెప్పారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి పైననే ఇదంతా "వ్యక్తిగతంగాను, రాజకీయంగాను" దాడి జరుపుతున్నట్లుగా కన్పిస్తోందని ఆయన వరనే మరికొంతమంది అభిప్రాయపడ్డారు.

"ప్రశాంత వాతావరణంలో" ఈ సమస్య నంతటిని చర్చించవచ్చుని శ్రీ చవన్ అన్నారు. ఆందోళనతో సంబంధం పెట్టుకొనరాదని ఎన్. జి. ఓ. లు అభిప్రాయ పడడంతో పరిస్థితి మెరుగు కాగలదని శ్రీ చవన్ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

పార్టీతోను, ప్రజలతోనూ వివిధ వర్గాలతో సంభాషణలు జరిపే నిమిత్తం శ్రీ కామరాజ్, శ్రీ నిజలింగప్ప తక్షణమే హైదరాబాద్‌ను సందర్శించాలని పార్టీ ఉపనాయకుడు శ్రీ ఎస్. ఎన్. మిశ్రా సూచించారు.

కొద్దిరోజుల క్రితం పరిస్థితిని పరిశీలించడానికి రెండు రోజులపాటు హైదరాబాద్ సందర్శించిన హోంమంత్రి శ్రీ చవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు ముందు, 1955, 1956 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు పునరావృత్తి అనే విషయాన్ని గమనించడం అవసరమని అన్నారు. అదే నాయకత్వం, వారే ప్రజలు, కోర్కెలుకూడా ఆనాటి కోర్కెల వంటివేనని అన్నారు. ఎన్. జి. ఓ. ల ఉద్యమ రూపంలో ప్రారంభమైన తెలంగాణా ఉద్యమం గ్రామ సీమలకు కూడా వ్యాపించిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణా ప్రజలు తమను చిన్న చూపు చూస్తున్నారని ఫిర్యాదు చేశారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన అవశ్యకతను వివరించారని ఆయన అన్నారు.

1956 లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం, తెలంగాణాకు చెందిన మిగులు నిధులను ఆ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయనిమాట వాస్తవమే అయినా, రాష్ట్రంలోని మొత్తం అభివృద్ధి వ్యయంలో మూడవ వంతు తెలంగాణాకు వెచ్చించినట్లు ముఖ్యమంత్రి తన దృష్టికి తెచ్చారని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణాకు వర్తకులు, పారిశ్రామిక వేత్తలు సుముఖత ప్రకటించగా, విద్యార్థులు, లాయర్లు, ఇతర వర్గాల వారిలో ఈసమస్యపై భిన్నాభిప్రాయాలు కలవని ఏమైనా ఈ సమస్యను ప్రశాంత వాతావరణంలో చర్చించడం ఉచితమని శ్రీ చవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాపనకై కేంద్రంనుండి ఇతోధిక సహాయం అవసరమని శ్రీ బ్రహ్మానందరెడ్డి కోరినట్లు కూడా హోమ్‌మంత్రి వెల్లడిచేశారు.

ప్రధాని ఇందిరాగాంధి ఇటీవల హఠాత్తుగా హైదరాబాద్‌సుదర్శించడం ఉద్రిక్త పరిస్థితి ఉపశమనకు తోడ్పడిందన్నారు. తరువాత శ్రీమతి ఇందిరాగాంధి తన ప్రసంగంలో

[మిగతా 3 వ పేజీలో]

ఇది ఏకపక్ష నిర్ణయం' చెన్నారెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, జూన్16: ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం తీసికొన్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం మాత్రమేనని ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఢిల్లీలో సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఇదే నిర్ణయం చేయవచ్చు. పార్లమెంటరీపార్టీ కార్యవర్గ నిర్ణయం తెలంగాణా ప్రజాసమితి అభిప్రాయాలను ప్రతిబింబించడం లేదు అని అన్నారు శ్రీ చెన్నారెడ్డి.

"మాకు సంబంధించినంతవరకు ఈ వ్యవహారం ఇంతటితో ముగిసినట్టే అని శ్రీ చెన్నారెడ్డి తీవ్రంగా అన్నారు. ఇప్పటికీ ఢిల్లీలో జరిగే నిర్ణయాలపై ముఖ్యమంత్రి ప్రభావం ఉన్నట్టు కనిపిస్తున్నదని, స్పష్టం చేశారు.

'ప్రత్యేక తెలంగాణాకు నగర కాంగ్రెస్ కార్యవర్గం అనుకూలం కాదు'

—శ్రీమతి సీతాయుధ్‌వీర్ ప్రభృతుల స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 16: ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా నగర కాంగ్రెస్ కార్యవర్గం జరిపినట్లుగా చెప్పబడుతున్న సమావేశంగురించిన వార్తలను శ్రీమతి సీతాయుధ్‌వీర్ (ఎం.పి.), శ్రీ ఎమ్. ఆర్. శ్యామ్‌రావు, (ఎం. ఎల్. సి), శ్రీ రహమత్‌అలీ, శ్రీ ఖదేర్ ఖానంద్, శ్రీ అన్నం విశ్వనాథం, ఇతరనగర కాంగ్రెస్ కార్యవర్గం సభ్యులు నేడు తిరస్కరించారు.

అధ్యక్షుడు శ్రీ ఎర్రం సత్యనారాయణ పేర్కొన్నట్లుగా "తెలంగాణా విషయాన్ని చర్చించేందుకు కార్యవర్గం సమావేశ మేదీ జరుపలేదు." అని వారు తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు.

ఇటీవల పార్టీనుంచి బహిష్కరింప బడిన శ్రీ హషీమ్‌తోసహా అయిదుగురు సభ్యులు విన్నపైన పేర్కొన్న వార్తను జారీ చేశారని ఈ సభ్యులు పేర్కొన్నారు. మొత్తం 21 మంది సభ్యులలో నలుగురు మాత్రమే ఈ విధంగా ప్రయత్నించడంలో ఈ ప్రతిపాదనకుగల సమర్థన తెలుస్తున్నది.

తాము జరిపిన సమావేశమంటూ చెప్పబడుతున్న సభను బహిష్కరించిన సభ్యుని అధ్యక్షత వహించ వలసిందిగా ఈ నలుగురు సభ్యులు ఆహ్వానించడంపట్ల కార్యవర్గ సభ్యులు తమ సానుభూతిని వ్యక్త పరిచారు.

తమ సభ్యులలో కొంతమంది జరుపుతున్న రాజ్యాంగ సమ్మతంకాని చర్యలదృష్ట్యా తెలంగాణా విషయాన్ని, ఇతర సమస్యలను చర్చించేందుకు కార్యవర్గం ప్రత్యేక సమావేశం జరపాలని తాను కోరుతున్నట్లుగా సభ్యులు పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విన్నపంపై సమావేశం జరిపేందుకు అంగీకరించారని వారన్నారు.



శ్రీ హనుమాన్ చాలీసా ప్రచారకులును మా తండ్రిగారైన శ్రీ బయన అబ్బయ్య గారు ది. 5—6—69న భార్య, యిద్దరు కుమారులు, యిద్దరు కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్ళు, తోబుట్టువులను, బంధువులను, మిత్రులను దుఃఖసముద్రమున ముంచి స్వర్గస్థులైనారు. పెద్దకర్మ 19, 20 తేదీలు విజయవాడలో మాస్వగృహమందుజరుగును.

జననం—29—10—1914
మరణం— 5—6—1969.

కుమారులు: బయన దుర్గాప్రసాద్ బి.ఏ. బయన శేషగిరిరావు బి.కాం. భార్య, బయన తాయారమ్మ. కుమార్తెలు, వంబారి బాలా త్రిపురసుందరి. శ్రీ రాం రాజరాజేశ్వరి



మేడిచల్ స్టేషన్‌పైదాడి

హైదరాబాద్, జూన్ 16: సౌత్ సెంట్రల్ రైల్వేలో సికిందరాబాద్—నిజామాబాద్ సెక్షన్‌లోని మేడిచల్ రైల్వేస్టేషన్‌పై నేటి ఉదయం సుమారు 30 మంది విద్యార్థులు దాడి చేశారని రైల్వేవర్గాలవారు చెప్పారు. రైల్వే స్టేషన్ భవనం, అందులోని పరికరాలు దెబ్బతిన్నాయి.

వారు స్టేషన్‌పై రాళ్ళు రువ్వి గాజా కిటికీలు పగలగొట్టి, స్టేషన్‌లో ప్రవేశించి దారికి అడ్డంవచ్చిన ప్రతి వస్తువును నాశనం చేసి నట్లు తెలుస్తున్నది.

రైల్వే అధికారులు స్థానిక పోలీసుల సహాయాన్ని కోరారు. అంటేతే పోలీసులు రావడానికి ముందే విద్యార్థులు పారిపోయారు.

అయితే రైల్వే రాకపోకలకు అంతరాయం కలుగలేదని రైల్వేవర్గాల వారు చెప్పారు.

గూడవల్లి స్టేషన్‌వద్ద రైలుపై దాడి

హైదరాబాద్, జూన్ 16: నేడు గూడవల్లి స్టేషన్‌వద్ద, కొందరు ఆందోళనకారులు ఒక రైలును ఆపుచేసి డ్రైవర్, ఇతరరైల్వే సిబ్బంది, కొందరు ప్రయాణీకులపై దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఆందోళనకారులు దాదాపు ఒక అరగంటసేపు రైలును నిలుపుచేసారు.

రైల్వేగార్డుపై దౌర్జన్యం

హైదరాబాద్, జూన్ 16: పద్దెనిమిది పందొమ్మిది సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు దాదాపు 40 మంది మెడిచల్—సికింద్రాబాద్ స్థానిక రైలుగార్డుపై నేడు దౌర్జన్యం జరిపారు. దీని ఫలితంగా గార్డు తలకు గాయం తగిలింది.

ఈ సంఘటన బోలారం ఔటర్‌సిగ్నల్ సమీపంలో జరిగింది.

ఈ గుంపు గార్డు కాబిన్‌లో ఉన్న రైల్వే రికార్డులను ధ్వంసం చేసినట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది.

కుర్రవాళ్ళు ఉదయం 11 గంటల వేళ మేడిచల్ రైల్వేస్టేషన్‌పై దాడిచేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. తరవాత వారు గౌడవల్లి వద్ద స్థానిక రైలులో ప్రవేశించి రైలు కిటికీ అద్దాలను బద్దలు చేశారు. రైలు బోలారం ఔటర్‌సిగ్నల్ వద్దకు చేరేటప్పటికి, డ్రైవర్‌పైన, గార్డుపైన దౌర్జన్యం జరిపారు.

ప్రశాంతంగా తెలంగాణా బంద్

జంటనగరాలలో పౌరజీవితం దాదాపు స్తంభన

అవాంఛనీయ సంఘటనల నివారణకు విపులంగా సైనిక, పోలీసు బందోబస్తు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 16 : పోలీసులు అత్యాచారాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా తెలంగాణా ప్రజాసమితి ఆదేశానుసారం నేడు జరిగిన 'బంద్' ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలూ లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది.

జంటనగరాలలో ఆర్. టి. సి. బస్సులు కొన్నిమార్గాలలో మాత్రమే —అది కూడా నామమాత్రంగా నడచినవి. సర్వత్రాగట్టి సాయుధపోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానమైన ప్రభుత్వసంస్థలను, కాలనీలను సైనికదళాలు కాపలా కాస్తున్నవి.

సైకిల్‌రిక్షాలతో సహా తక్కిన శకటాలు, వాహనాలు మామూలుగా నడిచాయి.

రవాణాసౌకర్యాలు లేనందున ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది హాజరు కావడానికి ఇబ్బంది కలిగింది. అయితే, జూన్ 10 నుంచి నిరవధికంగా సమ్మెచేస్తున్న తెలంగాణా ఎన్. జి. ఓ. లు దాదాపు నాటికి 68 మంది పనులకు హాజరైనట్లు తెలుస్తున్నది.

బంద్ మూలంగా రాజధాని నగరంలో మామూలుజీవితం స్తంభించి నప్పటికీ, మరికొన్ని పేటల ప్రాంతాలలో ఆందోళనలో పాల్గొనే సంఘ వ్యతిరేక శక్తులను నిరోధించడానికి పోలీసులు ముందుగానే అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకున్నారు.

రెండుచోట్ల మాత్రం దుండగులు రోడ్ల మీద అవరోధాలు కల్పించడానికి ప్రయత్నించారు కాని పోలీసులు ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు.

నేటి ఉదయం ఇసామియా బజారులో ఆర్. టి. సి. బస్సులపై గుంపులు రాళ్ళు రువ్విన ఫలితంగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఎటువంటిసమావేశమూ సంభవించలేదు. పోలీసులు నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, తిరుగుబాటు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్, ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ బద్రీవిశాల్‌పిట్టి జంట నగరాలలో అంతటా తిరిగి పరిస్థితిని పరిశీలించారు.

జంట నగరాలలో ఎటువంటి సంఘటనలు జరగలేదని పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలియజేశారు.

శాంతిని కాపాడడానికి పోలీసులు చాలా విస్తృతమైన చర్యలు గైకొన్నారు. అయితే, ప్రజలలో తమకు రక్షణ ఉన్నదనే నమ్మకం ఏర్పడినది. రాజధాని నగరం 'సెలవుదినంలా' కనిపించింది.

ముఖ్యమంత్రి వ్యాఖ్య

నేటి బంద్‌పై ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానిస్తూ "నగరంలో మామూలుజీవితానికి ఎట్టి ఆటంకం కలుగకుండా చాలా శాంతియుతంగా బంద్‌నుపాటించినందుకు నేను ప్రజలను అభినందిస్తున్నాను" అని అన్నారు.

నామమాత్రంగా బస్సుల రాకపోకలు

నగరంలో, ఆరీ కొన్ని మార్గాలలో మాత్రమే, ఆర్. టి. సి. బస్సులు నామమాత్రంగా నడిచాయి. ఒక అరడజనుమంది సాయుధ పోలీసులు ప్రతి బస్సులో జాగ్రత్త కోసం కాపలా ఉన్నారు.

టాక్సీలు బందు

నగర వీధులలో ఎక్కడా టాక్సీలు కనిపించలేదు. రిక్షాలుమటుకు నడిచాయి.

కొన్ని ప్రాంతాలలో తెలంగాణా ఉద్యమకారులు వీధులలో పోగై, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డగించడానికి ప్రయత్నించారు. కాని, పోలీసులు వారిని తరిమివేశారు.

స్కూలు ఇన్‌స్పెక్టర్ కార్యాలయం దగ్ధం

నిన్న రాత్రి చాలా ప్రొద్దుపోయిన తరువాత పాతబస్తీలో సుల్తాన్ పురావద్ద ఒక స్కూల్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేసినట్టు అధికారవార్తల ద్వారా తెలుస్తున్నది.

తెలంగాణా ఉద్యమకారులపై "పోలీస్ దమనచర్యలకు" నిరసనగా, తెలంగాణా ప్రజాసమితి పిలుపును పురస్కరించుకుని ఈరోజు 'బంద్' జరిగింది.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, మాజీ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్, శాసనసభ్యుడు, సంయుక్త సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ బద్రీవిశాల్ పిట్టీ, నగరంలోని పెక్కుచోట్లకు వెళ్ళి, దుకాణాలు తెరిచి ఉంచినవారిని మూసివేయవలసిందిగా కోరారు.

మారేడ్‌పల్లిలో గుమాస్తాపై దాడి

నేటి తెల్లవారు జామున మారేడ్‌పల్లిలో పోలీస్ కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక లోయర్‌డివిజన్ క్లర్క్‌పై దాడి చేసినట్టు పోలీస్ వర్గాలద్వారా తెలుస్తున్నది.

నిన్న రాత్రి బాగా ప్రొద్దుపోయాక, పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు.

నగర పోలీసులు దాదాపు 100 జీపులలో తిరుగుతూ కాపలా కాస్తున్నారు.

నేటి ఉదయం కూకట్‌పల్లి సమీపంలో ఒక మందుల కంపెనీ బస్సుపై ఉద్యమకారులు రాళ్ళు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని తెలుస్తున్నది.

మలక్‌పేట కాలనీలో ఆఫీసులకు వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాలులేక వందలాది మంది యన్. జి. వోలు నిలిచిపోయారు. కొన్ని ప్రభుత్వ కార్లలో వీరిని ఆఫీసులకు చేర్చారు. కోర్టులో పనిచేసే సిబ్బందిని హైకోర్టు వాన్‌లో కోర్టుకు చేర్చారు.

గౌలిగూడా ప్రాంతంలో ఉద్రిక్తత

గౌలిగూడా ప్రాంతంలో ఉద్రిక్తంగా ఉన్నది. ఈనెల మొదటివారంలో ఇక్కడే పోలీస్ కాల్పులు జరిగాయి.

(మిగతా 3 వ పేజీలో

'రాజకీయ సర్దుబాట్లుద్వారానే తెలంగాణా సమస్య పరిష్కారం'

ముఖ్యమంత్రి రాజీనామాకు తాను వ్యతిరేకినని నిజలింగప్ప స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్ 16: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటునకుగాని, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగుటకుగాని తాను వ్యతిరేకినని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేటి సాయంత్రం విలేఖరుల సమావేశంలో స్పష్టంచేశారు. ఏదో ఒకవిధమైన ఒడంబడిక కుదిరేవరకు యథాతథ పరిస్థితి కొనసాగడమే మంచిదని ఆయన అన్నారు.

కొన్నిరాజకీయసర్దుబాటులవల్ల, తెలంగాణాప్రజల ఇబ్బందులను తొలగించడం ద్వారా తెలంగాణా సమస్యను పరిష్కరించవచ్చునని అన్నారు. రాజకీయసర్దుబాటులనగా ఏమిటో వివరిస్తూ కోస్తా ప్రాంతాలనుండి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణానుండి ఉప ముఖ్యమంత్రి ఉండాలని, అదే విధంగా తెలంగాణా ప్రతినిధి ముఖ్యమంత్రి అయినప్పుడు కోస్తాప్రాంతాలవ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రెండు ప్రాంతాలమధ్య మంత్రులు, ఉన్నతాధికారుల విభజన అవసరమని సూచించారు.

తెలంగాణా సమస్యను ఏ పద్ధతిలో పరిష్కరించనున్నదీ స్పష్టంగా వివరించలేక పోయినప్పటికీ కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సమావేశం రేపుజరగనున్నందున శ్రీ నిజలింగప్ప నేడుచేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ అధిష్టాన

(మిగతా 7వ పేజీలో)

వనపర్తిలో కాల్పులు

హైదరాబాద్, జూన్ 16: మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నేడు తెలంగాణా ఆందోళనకారులు రాళ్ళు రువ్వడం లాంటి దౌర్జన్యచర్యలకు ఒడిగట్టగా వారిని చెదరగొట్టడానికై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఇద్దరు గాయపడ్డారు.

గుంపు పోలీసు వ్యాన్‌పై దాడిచేసి దానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించినదని, అందువల్ల పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చినదని పోలీసు వర్గాల వారు తెలియజేశారు.

నేటి ఉదయం నుంచి పట్నంలో పలు చోట్ల గుంపులు పోగై టెలిఫోన్ తీగెలు కోసివేయడం, టెలిఫోన్ స్తంభాలు కూల్చివేయడం లాంటి దపుర్జన్య చర్యలకు దిగాయి. ఆందోళనకారులు రోడ్లపై 'డ్రమ్ములు', టెలిఫోన్ స్తంభాలు అడ్డంపెట్టి రాకపోకలకు అవరోధం కల్పించడానికి ప్రయత్నించారు. పోలీసులపై రాళ్ళు రువ్వసాగారు. గుంపులను చెదరగొట్టడానికి పలు చోట్ల బాష్పవాయువును ప్రయోగించారు. ప్రయోజనం కలుగకపోగా ఒకసారి కాల్పులు జరిపారు.

ఈసందర్భంలో 12మందినిఅరెస్టుచేశారు.

ఉద్రిక్తవాతావరణంలో 'మాలాపురం' అవతరణ

మాలాపురం, జూన్ 16: అత్యంత ఉద్రిక్తవాతావరణంలో తీవ్ర వాదోపవాదాల మధ్య ముస్లిమ్‌లు అధికసంఖ్యాకులుగా ఉన్న మాలాపురంజిల్లా నేడు కేరళలో అవతరించింది.

జిల్లాకలెక్టర్ శ్రీ కె. భాస్కరన్‌నాయర్ అధికారాన్ని స్వీకరించిన తరువాత జాతీయ పతాకాన్ని కలెక్టర్ కార్యాలయంపై ఆవిష్కరించారు.

కేరళలో 10వ జిల్లా అయిన ఈ మాలాపురం అవతరణ సందర్భంగా అధికారరీత్యా ఎట్టి ఉత్సవాలు జరగలేదు. అతినిరాడంబరంగా, ఎట్టి ఆర్భాటంలేకుండా కొత్త జిల్లా ఏర్పాటయింది.

కలెక్టర్ నాయర్ అధికారాన్ని స్వీకరించిన సమయంలో కాలికట్, మాలాపురం జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు కొందరు మాత్రం హాజరయ్యారు.

అయితే జిల్లా ప్రధాన కేంద్రమయిన మాలాపురంలో మాత్రం కోలాహలం కనిపించింది. వీధులన్నిటినీ, అలంకరించారు. దుకాణాలను, భవనాలను తోరణాలతో అలంకరించారు.

కలెక్టర్ కార్యాలయంవద్ద జాతీయపతాకావిష్కరణదృశ్యాన్ని తిలకించడానికి చాలమంది ప్రజలు రావడానికి ప్రయత్నించారు. కాని పోలీసులు అనుమతించలేదు.

కొత్త జిల్లా అవతరణను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల వలంటీర్లు నేడు మాలాపురం వీధులలో ప్రదర్శనలు జరిపారు. జనసంఘ నాయకుడు నానాజీదేశ్‌ముఖ్ నాయకత్వాన 1000 మంది వలంటీర్లు ఊరేగింపు జరిపారు. వీరిని కలెక్టర్ కార్యాలయంవద్దకు రానివ్వలేదు. (తొలివార్త 7 వ పేజీలో).

కలకత్తాలో ఘర్షణలు

దుకాణాలు లూటీ: విస్తారంగా బాంబుల ప్రయోగం

కలకత్తా, జూన్ 16: మొన్న అర్ధరాత్రి దక్షిణ కలకత్తాలోను, సెంట్రల్ కలకత్తాలోనుజరిగిన రెండు సంఘటనలలో బాంబులను విస్తారంగా వినియోగించడం జరిగింది. దుకాణాలను లూటీ చేశారు. కొన్ని దుకాణాలు బాగా దెబ్బతిన్నాయి.

పోలీసు అంచనాల ప్రకారం తొల్లిగంజ ప్రాంతంలో (దక్షిణ కలకత్తా) దాదాపు అరడజను దుకాణాలు పైగానే విపరీతంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

రెండు రాజకీయ పక్షాల మధ్య జరిగిన ఈ ఘర్షణలలో బాంబు గాయాలు తగిలిన ఒక వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పడం జరిగింది. ఈ సందర్భంలో అరెస్టులేవీ జరగలేదు.

నిన్న ఉదయం ఈ ప్రాంతాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు శ్రీ సిద్ధార్ధ శంకర్ రాయ్ సందర్శించారు.

మరొక సంఘటనలో రెండు దుకాణాలు లూటీకి గురైనాయి. బాంబులను అడపా దడపా విసిరివేసుకోవడం జరిగింది. రెండు వర్గాల ప్రజలమధ్య జరిగిన ఈ ఘర్షణలలో సెంట్రల్ కలకత్తాలోని ఎంటల్లీ ప్రాంతంలో ఒక స్కూటరును దగ్ధంచేశారు. ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో అతనిని ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఒకరిని అరెస్టుచేయడం జరిగింది.

నేడే మహిళల సత్యాగ్రహం

హైదరాబాద్, జూన్ 16: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటువిషయమై [illegible] వాదాన్ని సమర్థిస్తూ రేపు జంటనగరాలలో [illegible] చోట్ల మహిళలు సత్యాగ్రహం జరుపనున్నట్లు తెలంగాణా ప్రజాసమితి నేడిక్కడ ప్రకటించిన కార్యక్రమాన్ని బట్టి తెలుస్తున్నది.

రేపు ఒక బృందానికి అబిడ్స్ సర్కిల్‌లో హైదరాబాద్ మేయర్ శ్రీమతి కుముద్ నాయక్ నాయకత్వం వహిస్తారు.

మరొక బృందానికి సుల్తాన్ బజారులో డాక్టర్ చెన్నారెడ్డి సతీమణి శ్రీమతి [illegible] నాయకత్వం వహిస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ వైస్—ఛాన్సెలర్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ సతీమణి శ్రీమతి కామేశ్వరమ్మ యూనివర్సిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద సత్యాగ్రహానికి పూనుకొంటారు.



జవహర్ ఆటోనగర్‌లో ట్రాక్టర్ ఫ్యాక్టరీ
త్వరలోనే ప్రైవేట్ రంగంలో
ఏర్పడగలదని డాక్టర్ కె. ఎల్. రావు ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 16: విజయవాడ జవహర్ ఆటోనగర్‌లో ట్రాక్టర్ ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రతిపాదన కలదని కేంద్రప్రభుత్వ ఇరిగేషన్ విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నేటి ఉదయం ఆటోనగర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రకటించారు.

ఇందు నిమిత్తం 80 ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించారనీ, వచ్చే నెలలో నిపుణులు వచ్చి ఫ్యాక్టరీ నెలకొల్పడానికి గల అవకాశాలను గూర్చి పరిశీలించగలరని డాక్టర్ రావు తెలియ జేశారు.

ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు రంగంలో నెలకొల్పుతారు.

ఆటోనగర్ త్వరితగతిన అభివృద్ధిచెందుతున్నదనీ, విజయవాడలో ఎక్కువ పరిశ్రమలనెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాలనీ 5 మిలియన్ల ఎకరాలలో ధాన్యం పండిస్తున్నామనీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలోవలెనే పారిశ్రామిక రంగంలో కూడా ముందంజ వేయాలని ఆయన అన్నారు.

ఆటోనగర్‌కు వర్క్‌షాపుల బదిలీ

విజయవాడలో ఇంకా మిగిలిపోయిన మోటారు వర్క్‌షాపులు, వెంటనే ఆటోనగర్‌కు తరలించడానికి గట్టి కృషి జరగాలన్నారు. మున్సిపాలిటీ ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ ఆయన సూచించారు.

విద్యుచ్ఛక్తిశాఖ విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపి వేస్తూ నోటీసులను తిరిగి జారీచేయగలదని కూడా ఆయన సూచించారు.

సిటీ బస్సులు

ఆటోనగర్‌కు సిటీ బస్సులు నడపాలనీ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.

మంచిరోడ్ల నిర్మాణానికి ఆంధ్ర సిమెంటు కంపెనీ సహాయం చేస్తున్నదనీ వాయిదాల పద్ధతిపై సొమ్ము చెల్లించాలనీఆయన అన్నారు.

టెలిఫోన్లు

ఆటోనగర్‌లోకేబిల్సు వేశారనీ అయినా టెలిఫోన్లు ఇవ్వలేదనీ వారం రోజులలో కనీసం మూడు టెలిఫోన్లయినా ఇవ్వగలరనీ ఆయన పత్రికా విలేఖరులకు చెప్పారు. అలాగే విద్యుద్దీపాలు కూడా వేస్తున్నారన్నారు.

నేటి సమావేశానికి శాసనసభ్యులు శ్రీ వసమోలు వెంకటరావు, తిరువూరి సమితి అధ్యక్షుడు శ్రీ పావని వీరరాఘవరావు, కంకిపాడు సమితి అధ్యక్షుడు శ్రీ వల్లూరి కేశవరావు, గుణదల సర్పంచ్ శ్రీ పున్నయ్య, విజయవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీ గద్దె పూర్ణచంద్రరావు, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కె. కృష్ణమూర్తి, ఎస్టేటు ఇంజనీరు శ్రీ కె. సూర్యనారాయణ, అసిస్టెంటు డైరెక్టరు శ్రీ ప్రసాద్‌రావు, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు శ్రీ బసవరాజు, డివిజనల్ టెలిఫోన్ ఇంజనీరు శ్రీ టి. సుబ్రహ్మణ్యం మున్సిపల్ కార్యదర్శి శ్రీ ప్రేమ్‌చంద్, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైనారు.

ఆటోనగర్ పారిశ్రామిక వేత్తల తరపున శ్రీ రామమోహనరావు, శ్రీ చలసానిదత్తు ప్రభృతులు మంత్రికి స్వాగతం చెప్పి తమ కోర్కెలను వివరించారు.

కొల్లేరు ప్రాంతంలో ప్రజల దీనావస్థ
కలెక్టరు పర్యటనలో సహాయానికై విజ్ఞప్తి

ఏలూరు, జూన్ 16: పశ్చిమ గోదావరి జిల్లా తుపాను బాధిత కొల్లేరు ప్రాంతాలలో కలెక్టరు శ్రీ కె. సుబ్రహ్మణ్యం, తదితర అధికారులు, పార్లమెంటు సభ్యుడు శ్రీ కె. సూర్యనారాయణ, పత్రికా విలేఖరులతో గత ఆదివారంనాడు పర్యటించారు.

కోయనపుంటి ధాన్యం పంట ఇంకనూ ఆరడుగులలోతు నీట మునిగి వుండగా కోయబడిన ధాన్యంపంట మొక్కమొలిచి గుట్టలు గుట్టలుగాపడి మురుగులో తేలియాడుతున్నవి. గుడివాకలంక, పత్తికోల్లంక, కొక్కిరాయలంక మున్నగు గ్రామాల వారు సందర్శించారు. ఆ గ్రామాలన్నీ శిథిలావస్థలో వున్నవి. తిరిగి కొత్తపంట వచ్చేవరకు నిలుపజాలని తమ దీనావస్థను గూర్చి ఆ గ్రామాలలో ప్రజలు కలెక్టరుకు నివేదించుకొని సహాయాన్నర్థించారు. ఈ ప్రాంతంలో కలిగిన పంట నష్టం రు.3 కోట్లు వుంటుందని అంచనా వేయబడింది.

(మ.వి.)

బెల్‌గ్రేడ్‌లో అలీన రాజ్యాల మహాసభ
39 దేశాల అంగీకారం

బెల్‌గ్రేడ్, జూన్ 16 : బెల్‌గ్రేడ్‌లో అలీన రాజ్యాల మహాసభ జరగనున్న సందర్భంగా ఆహ్వానించిన 59 దేశాలలోను ఇంతవరకూ 39 దేశాలు మహాసభకు హాజరుకావడానికి అంగీకరించాయి.

విదేశాంగ వ్యవహారాల ఉపమంత్రి డాక్టర్ [illegible] డివాలిక్ 13న ఇక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఆహ్వానితులలో కొందరు పరిశీలకులుగా సభలో పాల్గొనడానికి అంగీకరించారని [illegible] ఆయన అన్నారు.

ఈ మహాసభ జూలై 8 న మొదలవుతుంది. ఆఫ్రికా నుంచి 25, ఆసియా నుంచి 7, లాటిన్ అమెరికానుంచి 5. యూరపునుంచి 2 రాజ్యాలు సభకు హాజరు కావడానికి అంగీకరించినట్లు డాక్టర్ వాలిక్ తెలిపారు. వీటిలో ఇండియా, సిలోన్‌కూడా ఉన్నాయి.

పూర్తిగా అలీనవిధానాలకు సంబంధించిన విషయాలపైనదనే ఈ మహాసభ తన దృష్టిని కేంద్రీకరించగలదని ఆయన చెప్పారు.

ఈ మహాసభ జూలై 8 నుంచి 10 వరకు జరగవచ్చు.

ఇండియాలో మావ్ అనుయాయులపై శ్రీ డాంగే విమర్శ

మాస్కో, జూన్ 16: కమ్యూనిస్టుపార్టీ అంతర్జాతీయ మహాసభలో చైనా నాయకత్వాన్ని విమర్శించవలదని మిత్రులు తమను కోరారనీ అయితే వారి కోరికను మన్నించజాలమనీ భారత కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఏ. డాంగే నిన్న ఇక్కడ అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలో ప్రసంగిస్తూ అన్నారు. భారతదేశంలో [illegible] విధానంద్వారా మావ్ అనుయాయులు కలిగించిన దెబ్బ చాలా తీవ్రమైనదని ఆయన అన్నారు. దానిని గూర్చి పేర్కొనకుండా వుండ జాలము. చైనా వేర్పాటు చర్యలను మనకు నష్టం కలిగించే విధంగా కొనసాగుతూనే వున్నాయి" అని శ్రీ డాంగే అన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీలో చీలికలకు చైనా నాయకత్వ విధానమే ప్రధానకారణమని శ్రీ డాంగే అన్నారు.

కయిరో, జూన్ 16 : ఇథియోపియా చక్రవర్తి హైలేసెలాసీ, సంయుక్త అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు నాసర్ నిన్నసమావేశమై అలీన రాజ్యాల శిఖరాగ్ర సభ ఏర్పాటునుగురించి చర్చలు జరిపారు.

చిత్రజగత్తు

'నాన్నా ... నా నెంబరు కనిపించటంలేదు! ....'

'అవి నీ పరీక్షా ఫలితాలు కాదమ్మా! సినీ ... ఈ పేజీలో వున్నాయి! ...ప్యాసయ్యావు....!'

చీరాల సమీపంలో సంఘర్షణ
సర్పంచ్ మృతి

గుంటూరు, జూన్ 15: చీరాల సమీపానగల భీమవరం గ్రామంలో గురువారం నాడు రెండు వర్గాలకు జరిగిన సంఘర్షణలో సర్పంచి శ్రీ రేవెండ్ల చిన్న సుబ్బారాయుడు మృతిచెందారు.

ఒక చెరువునుండి నీటిని వాడుకోవడానికి సంబంధించి ఈ రెండు వర్గాలమధ్య [illegible] నెలకొనివున్నట్లు తెలుస్తున్నది. మే 24 న రెండు వర్గాలమధ్య తగాదా జరిగి, జూన్ 11 నాటికి అది అంతమయింది. జూన్ 12 న ఆ గ్రామంలో జరిగిన సంఘర్షణలో హరిజనులపై మరో వర్గంవారు దాడి జరిపినట్లు ఆరోపింపబడింది. ఆ సంఘర్షణలో చిన సుబ్బారాయుడు మృతిచెందారు. 34 మంది హరిజనులకు, మరో వర్గానికి చెందిన 10 మందికి గాయాలు తగిలాయి వారిలో కొందరిని గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్చారు.

పోలీసు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతనాయుడు, ఒంగోలు సబ్‌కలెక్టర్ శ్రీ యు. బి. రాఘవేంద్రరావు హుటాహుటిని సంఘటన స్థలానికి వెళ్ళారు.

ఆ విగ్రహ మెవరిది ?
కొలగానివారిపాలెంలో బయటపడిన ఉదంతం

రేపల్లె, జూన్ 15 : [illegible] కొలగానివారిపాలెం గ్రామ దేవత [illegible] రెండు వందల సంవత్సరాలనాటి [illegible] ఇటీవల తుపానుకు వేళ్ళతో సహా కూలిపోయింది. కూలిపోయిన చెట్టు మొదల్లో [illegible] పెద్ద రాతికి తగిలినట్లు గా తోచినందున నెమ్మదిగా [illegible] శివాజీ [illegible] గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో కత్తి, డాలు అన్ని గుర్తులతోను ఒక రాతి విగ్రహం, నాల్గు అంగుళాలు వెడల్పు, 8 అంగుళాల పొడవుగల ఒక తెల్లని రాయి వచ్చినదని [illegible] మరికొన్ని కూడా వున్నవని [illegible] త్రవ్వకం ఆపివేయడిందనీ, పురావస్తు పరిశోధకులు వచ్చి చూచిన తరువాత [illegible] ఆర్కియాలజీ అధికారి [illegible] ఆధ్యక్షుడు శ్రీ వేల్పూరి [illegible] తెలియజేశారు. (మ. వి.)

ఫుడ్ కార్పొరేషన్ అవరోధంవల్ల నిల్వల కొరత

విజయవాడ, జూన్ 14: గత నెలలో సంభవించిన తుపాను, వరదలవల్ల క్షీణించిన పరిస్థితిని తట్టుకోడానికిగాను ఏర్పాటు చేసిన 105 చౌక డిపోలలోనూ బియ్యం కొరత ఏర్పడడానికి కారణం ఫుడ్ కార్పొరేషన్ రెండవ సారి విడుదల చేయవలసిన నిల్వలను విడుదల చేయక పోవడమే కారణమని తెలుస్తున్నది.

ఇందుకు కావలసిన సొమ్మును బియ్యం వర్తకులు డిపాజిట్ చేసినా 'సివిల్ సప్లయిస్' కమిషనర్‌వద్దనుంచి [illegible] రాలేదని రేపురమ్మని, మాపురమ్మని ఫుడ్ కార్పొరేషన్ అధికార్లు త్రిప్పుతున్నారని తెలుస్తున్నది.

105 చౌక డిపోలకు 19 వేల బస్తాలు సివిల్ సప్లయిశాఖ అధికార్లు విడుదల చేశారు. అందులో వి. పి. సి. స్టోర్సు 25 డిపోలకు ఇచ్చిన 9 వేల క్వింటాలులోను 2 వేల 500ల క్వింటాలులు బియ్యం [illegible] విక్రయించింది. 80 మంది ఇతర డీలర్లు 10 వేల క్వింటాలులోను 9 వేల క్వింటాలు బియ్యం తీసుకున్నారు. వీరంతా రెండవసారి తీసుకోవలసిన సరుకు [illegible] ఈ నెల 10వ తేదీతో ముగిసింది. కాని అందుకు కావలసిన సొమ్ము డిపోలు వేశాయి. అయినా ఫుడ్ కార్పొరేషన్ సరుకు విడుదల చేయనందున చౌక డిపోలలో బియ్యం లేదు.

చౌక బియ్యం డిపోలు నిర్వహించేవారు 'స్వేచ్ఛ' మార్కెట్లో బియ్యం విక్రయించడానికి వీలు లేదు. అందువల్ల వారివద్ద [illegible] ప్రభుత్వం అంటుంది.

'అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు' అనే సామెతగా ఫుడ్‌కార్పొరేషన్ వైఖరివున్నదని వర్తకులు అంటున్నారు.

ఇది ఇట్లుండగా సామాన్య బియ్యం విషయంలో [illegible]నుంచి కొంత సరుకును చౌక బియ్యం డిపోలకు విడుదల చేయడానికి జిల్లా అధికార్లు ప్రయత్నిస్తున్నారు. ఇది రేపో మాపో ఫలించగలదని ఆశిస్తున్నారు.

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ విదియ
1969, జూన్ 17 మంగళవారం
విదియ ఉ. 6—52
పునర్వసు రా. 9—13
వర్జ్యం ఉ. 8—00 నుం 9—46 కు

అమరత్వమును గురించిన అపోహ

అమరత్వమంటే, అదే శరీరంతో శాశ్వతంగా జీవించడం అనీ, అట్టి స్థితియందు మానవ సహజమైన కోర్కెలను అంతు లేకుండా తీర్చుకుంటూవుండవచ్చుననీ అనేకులు తలపోస్తూ వుంటారు. కాని, అట్టి అమరత్వం అపేక్షించదగినది కాదు. అచిరకాలంలోనే అట్టి అమరత్వం ఎవరికైనా విసుగు జనింపజేయక మానదు.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1969 జూన్ 17 మంగళవారం

ఆసియా రక్షణకూటమి ప్రమాదకరం

తనదాకా వస్తేగాని తెలియదనే లోకోక్తి అక్షరాలా నిజమని సోవియెట్ యూనియన్ ప్రవర్తన నిరూపిస్తున్నది. నిన్న మొన్నటి వరకూ సైనిక కూటములను, ప్రాంతీయ రక్షణ ఒప్పందాలను తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన క్రెమ్లిన్ నాయకులు ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా ఆసియా రాజ్యాలు సమష్టి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలాకాలం సోవియెట్ యూనియన్ సైనిక కూటమిలో, ప్రాంతీయ రక్షణ ఒడంబడికలలో చేరినదేశాలను అమిత్ర రాజ్యాలుగా పరిగణించినది. కమ్యూనిస్టు చైనా కూడా అదేవిధంగా ఉత్తరఅట్లాంటిక్, ఆగ్నేయాసియా, మధ్య యూరప్ రక్షణకూటములలో చేరిన దేశాలను తాకరాని రాజ్యాలుగా చూస్తూ వచ్చినవి.

భారతదేశంపై దురాక్రమణ జరిపిన తరువాత చైనా వైఖరిలో మార్పు వచ్చినది. పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునే సందర్భంలో ఈ సైనిక కూటములలో చేరిన రాజ్యాలపై చేసిన విమర్శ లన్నింటినీ వీలుగా విస్మరించి, పాకిస్తాన్ పక్షంగా ఈ ఒడంబడికలను సమర్థించింది. చైనా వైఖరిలో, విధానంలో ఈ మార్పు వచ్చినప్పుడు కూడా సోవియెట్ యూనియన్ ఈ ప్రాంతీయ రక్షణ ఒడంబడికలను తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు చైనాతో విరోధం ఏర్పడగా సోవియెట్ యూనియన్ ఇంతవరకూ వల్లించిన ధర్మ పన్నాలను వదిలి చైనా దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఆసియా రాజ్యాలు పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇస్తున్నది.

ఈ నెల 7వ తేదీన సోవియెట్ నాయకులు ఈ ప్రాంతీయ రక్షణ కూటమిగురించి ప్రథమంగా ప్రస్తావించినా, క్రిందటి నెల 29 వ తేదీన 'ఇజ్వెస్తియా' పత్రిక చైనా దురాక్రమణ, సామ్రాజ్య విస్తరణ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ చైనాకు ప్రతికూలంగా ఆసియా దేశాలు సంఘటితంకావాలని సలహా ఇస్తూ ఒక సుదీర్ఘ వ్యాసాన్ని ప్రకటించింది. రష్యా స్వయంగా ఇలాంటి సైనిక కూటమిని, రక్షణ ఒడంబడికను ప్రోత్సహించడం విపరీతంగా కన్పించినా, తూర్పు యూరప్ రాజ్యాలతో "వార్సా కూటమి"ని ఏర్పాటుచేసి, చెకస్లవాకియాపై తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆ 'కూటమి'ని వినియోగించుకున్న రష్యా, స్వప్రయోజనాలకు భంగంకలిగే ప్రమాదాన్ని గుర్తించినప్పుడు సూత్రాలను, సిద్ధాంతాలను 'వోల్గా'లో వదలి వేయడంతో ఆశ్చర్యపడవలసినది ఏమీలేదు.

ఆసియా రక్షణ కూటమిలో రష్యా స్వయంగా పాల్గొనే అవకాశం లేదు. చైనాకు వ్యతిరేకంగా సైనిక కూటమిని ఏర్పాటుచేసే దేశాలకు ఆయుధ సహాయం చేయడానికి మాత్రం సోవియెట్ యూనియన్ సిద్ధంగా వున్నది. అగ్రరాజ్యాల ఈ "ఆయుధ" విధానమే ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సైనిక సంఘర్షణలకు కారణ మవుతున్నది. అగ్రరాజ్యాలు "స్పానిష్ అంతర్యుద్ధం" నాటినుంచీ అనుసరిస్తూ వచ్చిన విధానాలే ఇవి. నిరాయుధీకరణ అనీ, అణ్వస్త్ర మండలం విస్తరణ నిరోధించే చర్యలనీ అగ్రరాజ్యాలెన్ని మాటలు చెప్పినా, ఈ ఆయుధాల సప్లయి విధానంలో మాత్రం మార్పు రావడంలేదు.

సోవియెట్ నాయకులు ఆసియా రక్షణ కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం 'చైనా ధిక్కారమే' ఇదేవిధంగా యుగస్లావియాను అణచివేయడానికి యూరప్‌లో కమ్యూనిస్టు రాజ్యాలన్నిటితో వార్సాకూటమిని ఏర్పాటు చేసింది. తూర్పు యూరప్‌లోని కమ్యూనిస్టురాజ్యాల స్వాతంత్ర్యాన్ని హరించడానికి ఈ కూటమిని వినియోగించడం గమనించిన తరువాత ఏ దేశమూ, రష్యా ప్రతిపాదించే సైనిక కూటమిలో ప్రవేశించడానికి ఉత్సాహపడదు.

అమెరికా ప్రమేయంవల్ల ఇదివరకే ఆగ్నేయ ఆసియా సైనిక కూటమి ఒకటి ఏర్పడింది. సింగపూర్, మలేసియాలనుంచి బ్రిటిష్ సేనలు, ఉత్తర వియత్నాంనుంచి అమెరికన్ సేనలు వైదొలగడంవల్ల ఈ ప్రాంతంలో ఏర్పడే ఖాళీని భర్తీ చేయవలసి వుంటుందనే ఆలోచన రష్యాకు కలగడం చిత్రంగా వుంది. వివిధ దేశాలలో వున్న విదేశీ సేనలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని, ద్వితీయ సంగ్రామానంతరం సోవియెట్ యూనియన్ ఇతర అగ్రరాజ్యాలకు ప్రతిపాదించిన విషయం ఇప్పటి క్రెమ్లిన్ నాయకులకు గుర్తు వుండకపోవచ్చును. అప్పట్లో స్వర్గీయ స్టాలిన్ తూర్పు యూరపుదేశాల్లో సోవియెట్ సేనల వివరాలు వెల్లడించడానికి నిరాకరించినందువల్ల, ఆ ప్రతిపాదన అంతటితో నిల్చిపోయింది.

దురాక్రమణ నివారణకు గాని, ప్రతిఘటనకు గాని ఈ సైనిక కూటములు, రక్షణ ఒడంబడికలు ప్రయోజనపడవని ద్వితీయ సంగ్రామంలో వివిధదేశాల అనుభవంవల్ల స్పష్టమైనది. కనుక ఆసియాలో చైనాకు వ్యతిరేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయడానికి సోవియెట్ యూనియన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. సోవియెట్ ప్రధాన మంత్రి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశాల నాయకులతో జరిపిన సంప్రతింపులలో ఈ విషయము చర్చకు వచ్చి వుండవచ్చును. కొసిగిన్ చైనా దురాక్రమణగురించి వీరికి వివరించియుండవచ్చును. అయితే వీరెవ్వరూ చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సమ్మతించి యుండరు.

భారతదేశం ఇంతవరకూ అనుసరిస్తున్న అలీన విధానాన్ని వదులుకోవడం సాధ్యంకాదు. వాంఛనీయం కాదు. అలీన రాజ్యాల ప్రాబల్యం కొంత తగ్గినప్పటికీనీ, అలీనరాజ్యాల ప్రయోజనం, ప్రాధాన్యం ఇంతలో తగ్గే అవకాశం లేదు. సోవియెట్ కొత్త వ్యూహంలో చిక్కుపడటం భారతదేశానికి ఏవిధంగానూ శ్రేయస్కరం కాదు, లాభదాయకంకాదు.

అధిష్ఠానవర్గ బాధ్యత

తెలంగాణా వ్యవహారంమీద కేంద్ర నాయకులు ఇంతవరకూ ఒక నిర్దుష్టమైన పరిష్కార పథకాన్ని రూపొందించలేకపోవడం చిత్రంగా వుంది. ఆందోళన ప్రారంభమై ఆరుమాసాలైంది. వివిధ స్థాయిలలో సమాలోచనలు జరిగినవి, ఇంకా జరుగుతూనే వున్నవి. తెలంగాణా వ్యవహారం ఇంత క్లిష్టమైనదా? అనేక చిక్కు సమస్యలను పరిష్కరించ కలిగిన అధిష్ఠానవర్గం ఈ తెలంగాణా సమస్యను ఇంతకాలం పరిష్కరింపలేకపోవడానికి కారణం ఏమిటి? పరిష్కార మార్గం తెలిసికూడా ముందడుగు వేయడానికి ప్రధానమంత్రి భయపడుతున్నారా? అసలు పరిష్కార మార్గమే అపుపించలేదా ?

పార్లమెంటులో అష్టసూత్ర పథకాన్ని ప్రకటించిన తరువాత ప్రధాన మంత్రి ఈ వ్యవహారంలో సంప్రతింపులు జరపడం మించి ఏమీ చేయలేదు. ఈ సంప్రతింపుల వల్ల, వ్యవహారం మరింత క్లిష్టమవడం, కొత్త చిక్కులు ఏర్పడ్డం మించి సమస్యా పరిష్కారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. ఆందోళన తీవ్రమైనకొద్దీ, కాలం గడిచినకొద్దీ సమస్యల పరిష్కారానికి ప్రతిష్ఠలు ప్రతిబంధకంగా తయారవుతవి.

తెలంగాణా ప్రజాసమితి నాయకులు వారి కోరికలను స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్రపతి పాలనను విధించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవి తెలంగాణా ప్రజాసమితి కోరికలు. వీటిలో ప్రత్యేక రాష్ట్ర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం "నిర్ణయం" స్పష్టమైంది. తెలంగాణా అభివృద్ధికి ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం తప్ప ఇతర చర్యలను ఎన్నింటినైనా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే వుంది. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు.

పోతే, రాష్ట్రపతి పరిపాలనను విధించడం, ఇప్పటి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడంపై అధిష్ఠానవర్గ వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానం స్పష్టంకాలేదు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి, నాయకత్వంలో మార్పులు తీసుకువచ్చి తెలంగాణా ప్రజాప్రతినిధులలో ఏర్పడిన అవిశ్వాసాన్ని తొలగించ కలిగితే రాష్ట్రపతి పాలనను విధించవలసిన అవసరం వుండదు. మంత్రివర్గ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి సుముఖంగానే వున్నట్లు కన్పిస్తుంది. అవసరమైతే తనే తప్పుకొనడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా వున్నారు. వారినుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించే వారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ విశ్వాసపాత్రుడుగా వుండటం అవసరం.

శాసనసభల కాంగ్రెసు పక్షంలో మెజారిటీ వున్న నాయకుడ్ని కొందరి ఆందోళనను పురస్కరించుకుని తొలగించడం సమంజసంగా వుండదని అధిష్ఠానవర్గం అభిప్రాయపడుతూ వుండవచ్చును. ముఖ్యమంత్రి వారికై వారుగా వైదొలగితే అధిష్ఠానవర్గం స్వేచ్ఛగా పరిస్థితులను బట్టి ముందు కార్యక్రమాన్ని నిర్ణయించుకునే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలన్న ప్రశ్నకు సమాధానం ఈ ఆరుమాసాల పరిణామాల్లోనే వుంది. రాష్ట్ర సమైక్యత కొరకు శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ 'త్యాగం' చేయవచ్చును. ఎందువల్లనో వారు తమఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితులలో రాజీనామా ఇవ్వడంవల్ల తన సామర్థ్యానికి, పరిపాలనా దక్షతకు కళంకం ఏర్పడుతుందనీ, ఈపాటి వ్యవహారాన్ని సమర్థించలేకపోయారనే విమర్శ వస్తుందనే వారు అభిప్రాయపడుతూ వుండవచ్చును. అయితే ఐచ్ఛికంగా రాజీనామా చేయనందువల్ల రాష్ట్ర విభజన అనివార్యమైతే అందువల్ల వచ్చే అపఖ్యాతి చిరకాలం వుండిపోతుందిగదా !

అధిష్ఠానవర్గం నేటినుంచి వరసగా నాలుగురోజులు తెలంగాణా వ్యవహారాన్ని చర్చింపనున్నది. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రములో శాంతి భద్రతల పరిస్థితిని గురించి ప్రధాన మంత్రికి, హోమ్ మంత్రికి వివరించినా, ప్రధానమైన రాజకీయ సమస్యా పరిష్కారానికి తీసుకోదలచిన చర్యలను గురించి వారు వివరించగల స్థితిలోవున్నట్లు కన్పించదు. శ్రీ చవన్ క్రిందటి వారం హైదరాబాద్ వస్తూనే తెలంగాణా ఆందోళన కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, రాజకీయ వ్యవహారం కూడా కొంత వున్నదనీ ప్రకటించారు. ముఖ్యమంత్రి వాస్తవిక దృక్పథంతో విషయాలను గమనించి, అధిష్ఠానవర్గం త్వరగా ఒక నిర్ణయానికి రావడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించకపోతే, పరిస్థితులు ఇంకా విషమించే ప్రమాదం వుంది.

ఇంతవరకూ తెలంగాణా రక్షణల కొరకు, రాష్ట్ర సమైక్యత కొరకు కృషిచేస్తున్న వర్గంకూడా అతివాదులలో చేరిపోయే ప్రమాదం కన్పిస్తున్నది. హైదరాబాద్ నగర కాంగ్రెస్ సంఘం ప్రదేశ్ కాంగ్రెస్ సంఘంతో తెగతెంపులు చేసుకుని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరడం రానున్న ప్రమాదాన్ని సూచిస్తున్నది.

అధిష్ఠానవర్గం ఈ వారంలో ఈ సమస్యను పరిష్కరింపలేకపోతే రాష్ట్ర విభజనకు దారిచేసిన ట్లౌతుంది. రాజకీయ సమస్యలను పరిష్కరించగల సాహసం లేకపోతే విభజనకు అంగీకరించడమే వివేకవంతం అవుతుంది. ఒక నిర్ణయానికి రాలేని అధిష్ఠానవర్గ విధానానికి ఆంధ్రప్రజలను ఆహుతి ఇవ్వడం న్యాయంకాదు.

డైనింగ్ హాలు కూలి 50 మంది దుర్మరణం
400 మందికి గాయాలు

మాడ్రిడ్, జూన్ 16 : ఇక్కడికి 45 మైళ్ళ దూరంలో ఉన్న సెంట్ రాఫెల్ వద్ద ఒక డైనింగ్ హాలు కప్పు కూలిపోయి 50 మందికి పైగా మరణించారు. దాదాపు 400 మంది గాయపడ్డారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన వసతి భవనాలలో ఈ దుర్ఘటన జరిగింది. వసతి భవనం ప్రారంభోత్సవానికి 500 మంది అతిథులను కూడా విందుకు ఆహ్వానించారు.

[illegible]

లారిన్‌సాహాన్స [illegible] 'ఆధునిక కవిత్వం' అనే శీర్షికతో ఈ దిగువ పుదహరించిన కొద్ది పంక్తులు ప్రకటించారు....

"ఆధునిక కవిత్వం అంటే ఏమిటి ?...
ఎవరికైనా విద్యుత్తు వచ్చే
సమయంలో ...
గిలికే వస్తువు .....
ప్రేమ శూన్యం, పలుకు శూన్యం
పట్టే మాటల గడబిడ !
ఒక పంక్తి ఎంతో పొట్టి
మరో పంక్తి పొడవు..
ఎంతో చెప్పవలసింది ?..
రచయిత అంతా తెలిసినట్లే !
రచయితకు అది ఉద్రేకం.
సంపాదకునికి ఉన్మాదం
పాఠకునికి క్రొంగొత్త లేదు ..

ఆధునిక రచనలన్నిటికీ [illegible] భావాన్ని రుద్దడం న్యాయంకాదు. ఈ అవహేళన ఆధునిక రచనా రంగంలో అర్థరహితంగా ప్రవేశించే కొన్ని అసందర్భ రచనలకే చెల్లుతుం దనుకోవాలి.

నా పీపు శతసహస్ర సుందరద...!

[illegible] లాంటి రచనలు [illegible] కొన్ని చదివివుంటూ [illegible] అనుకోవడానికి లేదు కాని ఇలాటి 'అర్థరహిత కవితా ప్రవేశాన్ని' [illegible] విస్మయం చెందివుంటాడు. ఎప్పుడెప్పుడూ మనం కూడా కొన్ని అసందర్భ ఆధునిక రచనలు [illegible] వుంటాం.

"ఓ మేఘ! మేఘ!
నిన్ను గోదనుంచి పీకేస్తా :
మరి నా నడుమును [illegible]?
నువ్వు నా ఖామిందువా?
నా పీపంటే ఏమనుకొన్నావు?
అది శత సహస్ర సుందర
దళ వికసిత కమలం..
మంచుకొండపై వేతాళుడు
నాట్యమాడిఆడి అలసి వచ్చి
క్షణార్ధంలో ఉప్పార పులకించి....
నా పీపంటే ఏమనుకొన్నావు ?..
నాగరికతలో కలిసి మత్తెక్కిన
దుక్కాణమును [illegible]
నీ కున్నదితే కొంత స్ప్రిట్
దానినలాగే [illegible] బ్రాకెట్...

రెండు సంవత్సరాల క్రిందట ఒక యువకుడు తన రచనలు వినిపిస్తానని వచ్చినప్పుడు అన్నీ శాంతంగా విన్నతర్వాత పైన చెప్పిన గేయం ఒక్కటే ఎక్కి చేసుకొన్నాను.. '[illegible]' గేయ సంపుటి [illegible] ప్రాయాలన్నాడు. కాని నేనే [illegible] దాను.

ఇటీవల ఒక యువకుడు కొంచెం దూరపు బంధువుకూడా ఈ క్రింది గేయం పంపి— 'మీరు చదివి ఏ పత్రికకైనా పంపండి' అని వ్రాశాడు. దీని శీర్షిక "డాన్—డాన్" అని పెట్టాడు..[illegible] ....

మునిసిప్పులు [illegible]
[illegible]
మునిసిపిటి,
ఆర్పేస్తుంది వీధిలైట్లు ..
అప్పుడే సూర్యుని పాలెస్ గేట్లు
తెరుస్తారని వారి అభిప్రాయం కాబోలు !
సూర్యుడు బెడ్ కాఫీ త్రాగే
వేళన్నా కాదప్పటికి ....
అయినా ఆర్పేస్తారు
మునిసిపల్ లైట్లు ...
ఆర్పితే ఆర్పారు మనకేంలే
అనుకొంటారు బెడ్ [illegible]
బద్ధక చక్రవర్తులు ...
కాని డిపో పాలకోసం
క్యూలో నిలబడటానికి
పరుగెత్తే అమ పిల్లలకు
మాత్రం కొంచెం ఇబ్బంది..
వీరిలో అందరికీ తెలియదు
పాపం ఆ ఉపాయం...

"నువ్వో, నేనో పత్రిక పెట్టేదాకా!..."

—కొంచెం కత్తిరించి, కొన్ని పంక్తులు ఉత్తరిస్తే, మిగిలే పాట..దీన్ని ప్రచురించవలని ఆయువకునికి [illegible]. చదివిన తర్వాత "నువ్వో నేనో పత్రికపెట్టేదాకాఅప్పుడాం.. ఇంత మంచి పాట ఇంకొకరికి ఇవ్వడం దేనికి?" అని జాబు వ్రాశాను. జవాబు రాలేదు.

కొంతకాలం క్రిందట ఒక పత్రికలో చూశాను. అది అరుదు చిన్న పేజీల అందమైన పత్రిక. అందులో ఒక పేజీలో పువ్వుల బోర్డరు కట్టి ఈ దిగువ గేయం ప్రకటించబడి వుంది....

కష్టాలు, కష్టాలు, కష్టాలు
నా తలనిండా, కష్టాలు....
తిప్పలు, తిప్పలు, తిప్పలు
బ్రతుకంతా తిప్పలు....
ఉప్పులు, ఉప్పులు, ఉప్పులు
సంతనిండా ఉప్పులు....
గొప్పలు, గొప్పలు, గొప్పలు
బ్రతుకుల్లో గొప్పలు....
కప్పలు, కప్పలు, కప్పలు
[illegible]నిండా కప్పలు
టప్పులు, టప్పులు, టప్పులు
బ్రతుకంతా టప్పులు....

ఈ గేయంకూడా నేను చాలాకాలంనుంచీ దాచివుంచాను. ఇది చూచినప్పుడల్లా నాకెంతో సంతోషంగా వుంటుంది — [illegible] ఈ పద్ధతిలో [illegible] అని.

ఏ పత్రికాధిపతిఅయినా [illegible] మంచి అవకాశం వుంటుంది. కాని ఇలా ఇంతవరకు జరగలేదు. అందుకని సామగ్రి అంతా సిద్ధం చేసుకొని వుంచుకోవడం మంచిదనిపించింది.

పద్యాలకు అర్థాలు - క్వారీ కంకర

"మన పూర్వులు వ్రాసిన పద్యాలు చదివి అర్థాలు చెపుతూ వుంటే "క్వారీలో రాళ్ళు బద్దలు కొట్టి — డైనమేట్ పెట్టి — వాటిని చిన్న చిన్న కంకరరాళ్ళుగా మార్చి కుప్పపోసినంత పని [illegible]" అన్నాడొక ఆధునిక భాషావాది.

కాని పైన సూచించిన గేయాల జోలికి [illegible] — తాత్పర్యం చెప్పమంటే తాత్పర్యం కూడా తన్నుకోవలసి [illegible].

"మనం ప్రగతిపథంలో వున్నాం.... కనుక కవిత్వం కూడా అదే నడక నడవడం అవసరం. పాతకు స్వస్తి చెప్పి, నూతనత్వానికి జ్యోతులు వెలిగించాలి" అని ఇటీవల ఒక గేయ సంపుటి పీఠికలో పుటలకెక్కించారు.

అయితే, మనం ఒకసారి ప్రగతి పైన ఉదహరించిన తరగతి గేయాల్లో కనిపించదు. ప్రగతికి సంబంధించిన గేయాలు చాలా వెలువడినాయి.... వారికి జేజేలు పలకాలి.

చందమామ-జర్మన్ సిల్వర్ పళ్ళెంలో ఇడ్లీ

"ఆధునిక కవిత్వా"నికి సంబంధించిన మరొక్క గేయం ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను....

"జర్మన్ సిల్వర్ పళ్ళెంలో
వద్దన్నా వెయ్యకుండా
ఉడికీ ఉడకని ఇడ్లీను పెట్టి
వదిలేసి నట్లుంది
ఆకాశం మీద చందమామ....
ఏ ఆవిరి పొయ్యిమీద
తయారు చేశారో ఈ ఇడ్లీ....
కొంచెం [illegible] చూస్తే
మారిపోయింది ఆకారం....
సాంబారులో మునిగిన
ఇడ్లీనలాగా వుంది....
చందమామ...
మనసు మబ్బు కప్పేసిందో
మచ్చ [illegible] విప్పేసిందో....
మరి కొంచెం సేపటికి
[illegible]
అడుగు వాడిపుంది చంద్రబింబం....
మొత్తానికి చందమామ
స్ప్రెట్ ఎత్తింది....
[illegible]....

నేటి చంద్రుని దుస్థితిని వర్ణించాలని ప్రయత్నించిన గేయం ఇది. 'ఆధునికత్వం' తొణికిసలాడుతోంది. అర్థానికి మాత్రం అనర్థాలు ఏర్పడింది.

—రావూరు

విశాఖపట్నం, జూన్ 13 : విశాఖ జిల్లా కొబ్బరి ఉత్పత్తి సంఘాల సభ్యుల 9వ తేదీన [illegible] సమావేశాన్ని [illegible] శ్రీ ఎ. ఎన్. రాజూను అధ్యక్షునిగాను, శ్రీ [illegible] కార్యదర్శిగాను ఎన్నుకున్నారు. (మ. వి.)

కావలెను
జపాన్ ఆర్ట్స పిరెలు, పెరిలిన్, సూటింగులు, రెడీమేడ్‌దుస్తులు, శాలువలు, నిలన్ సాక్‌లు, మైలకు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 650—లు, లేదా మంచి కమిషనుమీద 'సేల్స్‌మన్' ఉద్యోగములకు ఖాళీ కలదు. కాంపిల్సుకు వ్రాయండి.
SWASTIKA (55), Box 1564, Delhi.

వాయిదాల మీద ట్రాన్సిస్టర్
నెలసరి రు: 10—౦
వాయిదా చెల్లింపుల మీద ప్రపంచ ప్రసిద్ధమైన 'సోనల్ 70' 3 బాండ్ల ఆటిం ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో తెప్పించుకొనండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపబడును. వ్రాయండి:
JAPAN AGENCIES (10), P. Box 1194, Delhi-6.

రు 500/- నుండి రు 12000/- అప్పు దొరకును
వివాహము వ్యాపారము ఇల్లు కారు స్కూటర్ ఎగ్రైరాలకు స్వంతపూచీ మీద అప్పు దొరకును. సులభమైన 60 వాయిదాలలో తీర్చవచ్చును. (ఫ్రీ ప్రాస్పెక్టసుకు నేడే ఇంగ్లీషులో గాని హిందీలో గాని వ్రాయండి
KUBER FINANCE PVT. LTD. SEETLA (K-31). AMRITSAR.

హోమియోపతి
హోమియోపతిలో మేము ఇంగ్లీషుతో తెలుగుభాషలో కూడ పోస్టుద్వారా బోధించుచున్నాము. ప్రాక్టీసు చెయ్యడానికి, గవర్నమెంట్లు 'బీ'. రిజిస్ట్రేషనుకు తయారగుటకు చాల ఉపయోగకరము. మా తెలుగు ప్రాస్పెక్టసుకొరకు వ్రాయండి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి.
6, స్ప్రింగర్ వీధి, మద్రాసు—1.

SINDOL
POWDERS
TABLETS
BALM
తలనొప్పి, పంటినొప్పి, జెలిపోటు, నెన్నునొప్పి, జలుబులు, ఫ్లూ వగైరా శీఘ్ర నివారణకు
సిండోల్
పెద్దలు, పిల్లలు, అంజనము
ASEPTICUS CO.
G.P.O. BOX 560 BOMBAY-1

ఆంధ్రరాష్ట్రం. వెల్లూరు మరియు మద్రాసు పిలుపు
మీ జబ్బుల కన్సల్టేషన్‌కి
కవిరాజ్ పండిట్ దుర్గాదత్త శర్మ



వైద్య వాచస్పతి దిగువ చోట్ల సంప్రదించండి.
అనంతపూర్: 17 జూన్: (ఉ.7—30, గం. నుంచి సా. 5 గం.) రాయల్ రిఫ్రెష్‌మెంట్ రూమ్సు, భద్రి బిల్డింగు, బళ్ళారి రోడ్.
కడప: 18 జూన్: (ఉ. 7—30 నుంచి సా. 5 గం. వరకు) అశోకా హోటల్.
నెల్లూరు: 19 జూన్ ఉ. 7—30 నుంచి సా. 5 గం.ల వరకు) ప్రకాష్ మాన్షన్, గాంధీరోడ్, ఫోన్: 1103.
మద్రాసు: 20, 21 జూన్: (ఉ. 7—30 నుంచి మ. 1 గం. వరకు మరియు సా. 4—00 నుంచి రా. 7 గం.ల వరకు) ఓడ్‌లాండ్స్ హోటల్, ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్, మైలాపూర్, ఫోన్: 83111.
[illegible]
పై కార్యక్రమము గుర్తుంచుకొని దిగువ జబ్బులకు సరి పెద్దల వైద్యసలహాలు పొందండి. గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము, వరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసము, జీర్ణాశయ వ్యాధులు, మూర్ఛ, మూలశంక, విషరక్తము, వణుకు నొప్పులు, ఇంకను అంతుపట్టని ఇతర వ్యాధులు.
KALPA PHARMACY
Navaratna Chowk Jullundur City.
KP—NP 12 D

జగతపల్లిగ్రామంలో నక్సలైట్ల దాడి

హైదరాబాద్, జూన్ 16: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ సర్కిల్‌కు చెందిన జగతపల్లి గ్రామంలో గిరిజన గుమాస్తాకి చెందిన ఒక ఇంటిపై సాయుధులైన ఒక నక్సలైట్ల బృందం గురువారం రాత్రి దాడి జరిపి రు 10 వేల విలువైన వస్త్రాలు, ఆహారధాన్యాలు, నగదు తీసుకొని పారిపోయారని ఇక్కడ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు అందిన అధికారవార్తల వలన తెలుస్తున్నది.

గ్రహబలం

18-6-69 బుధవారం

అధిక ఆషాఢ శుక్ల తదియ పగలు సుమారు 9—10 వరకు, ఆపైన చవితి, పుష్యమి: ఈ రోజు వర్జ్యమును విడచి పగలు 9 గం. లోపుగ ప్రయాణములు, ఇళ్లు మారుట, నూతన వృత్తి స్వీకారం, పువ్వులు ముడుచుట, ఋతుశాంతి, వ్యవసాయపు పనులు, నాట్యాభ్యాసం చేయవచ్చును.

మేషం : అనుకూలమైన రోజు. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు గౌరవం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, విద్యా వ్యాసంగం.

వృషభం : వృత్తి ఉద్యోగములందు శ్రమ, త్రిప్పట వున్నా, గౌరవం నిలబడుతుంది. ఋణం తీర్చి డబ్బు ఖాళీచేస్తారు. అకాల మయినా మృష్టాన్న భోజనం. శ్రమానంతర విజయం.

మిథునం : సంతాన వర్గ మూలక అదృష్టం, శ్రమానంతర కార్యసాధన, తీవ్రమయిన కోరికలు వ్యర్థం, బలుకుబడి, వృత్తిలో ఆదాయం.

కర్కాటకం : కళత్రమూలక అదృష్టం, విద్యా వినోద వ్యాసంగం, సంఘ గౌరవం, వృత్తి ఉద్యోగాలలో నైరాశ్యం, శ్రమ, స్వల్పాదాయం.

సింహం : సాహసంతో కూడిన కార్యక్రమాలు, వృత్తి ఉద్యోగాలలో పురోగమనం, విలాస జీవనేచ్ఛ, అకాల వైరాగ్యం.

కన్య : కళత్ర అనారోగ్యం, ఋణచింత వున్నా, సమయానికి ఎవరో ఒకరు ఆదుకుంటారు. స్వల్పమయిన అదృష్టయోగం.

తుల : ఇంట అనారోగ్యము లుం వచ్చును. కళత్ర కుటుంబ సౌఖ్యం తప్పదు. మీ పేరు ప్రతిష్ఠలు జాగ్రత్తగా కాపాడుకొండి. ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. కార్యసాధన చేస్తారు.

వృశ్చికం : స్థిరాస్తి మూలక లావాదేవీలు, విద్యా భంగం, సుఖ లోపం, బయట గౌరవాదరాలు, విలాస జీవనం.

ధనస్సు : అనుకూలమైన రోజు కాకపోవచ్చు. త్రిప్పట, వృత్తిలో అధిక శ్రమవుం వచ్చు అయితే విలాసాలు, ధనాదాయం కూడా వుంటాయి. పూర్వాషాడకు మెలకువ వంచిది.

మకరం : అనుకూలమయిన రోజు. పలుకుబడితో కార్యసాధన, విద్యాసాహిత్య గోష్ఠి, వృత్తి మూలక ఆదాయం గౌరవ ప్రతిష్ఠలు వృద్ధి. బంధు దర్శనం.

కుంభం : గృహ సంబంధమయిన ఇరుకులున్నా సాహసంతో కూడిన కార్యక్రమాలు, ధనాదాయం, విజయం.

మీనం : గౌరవ ప్రతిపత్తి జీవనం, వృత్తిలో అధిక శ్రమ, ధనసంబంధ మయిన వత్తిడి కుటుంబభారయోగం, మృష్టాన్న భోజనం.

అస్పృశ్యతనివారణకు మరింత గట్టిచర్యలు

చట్టాన్ని తీవ్రంగా అమలుపరచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 15: అస్పృశ్యతా నేరాలకు సంబంధించిన చట్టాన్ని మరింత కట్టుదిట్టంగాను తీవ్రంగాను అమలుపరచడానికి సత్వరచర్యలు తీసుకోవలసినదిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ ఎల్. పి. సింగ్ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సూచించారు.

అస్పృశ్యతపై పూరీశంకరాచార్య వ్యక్తం చేసినట్లు చెప్పబడుతున్న అభిప్రాయాలపై వచ్చిన వివాదాన్ని ఆయన రాష్ట్రాల దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహాలో శ్రీ సింగ్, హరిజనుల్లో కులాలవారికి మత, సాంఘిక, ఆర్థికపరంగా జరిగే అక్రమాలను గురించి తగినంత శ్రద్ధతీసుకోవడంలేదని ప్రధానికి, హోంమంత్రికి అనేక ఫిర్యాదులు, విజ్ఞప్తులు వచ్చినట్లు తెలియజేశారు.

పార్లమెంటులో కూడా ఈ విషయమై తీవ్రమైన చర్చలు జరిగాయి. శ్రీ పూరీశంకరాచార్య వైఖరిపట్ల దేశంలోని ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవలసి ఉన్నదని శ్రీ సింగ్ సూచించారు. మేజిస్ట్రేట్లు, పోలీసులు ఈ చట్ట నిబంధనలను గురించి కూలంకషంగా తెలుసుకుని ఉండాలని, చట్టంక్రింద నేరాలను పోలీసులు నమోదుచేసుకుని గట్టిచర్యలు జరిపి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు.

పర్యవేక్షక అధికారులు వీటినిగురించి సరియైన సమాచారం ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ స్థానిక నాయకుల సహకారంతో ఈ దురభ్యాసాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. జిల్లా, సబ్ డివిజనల్, టాలూకా స్థాయిలలో మేజిస్ట్రేట్లు పోలీసులు చర్యలుతీసుకోవాలని ఈ చట్టం క్రింద నేరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలియజేశారు.

సంఘదురాచారాలను, ముఖ్యంగా అస్పృశ్యతకు సంబంధించిన అంశాలను కూలంకషంగా తెలుసుకునే నిమిత్తం పోలీసు అధికారులకు, రెవెన్యూ అధికారులకు, మేజిస్ట్రేట్లకు తగు శిక్షణ ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.

శ్రీ జంబనగౌడ్ మెమోరియల్ ఫుట్‌బాల్

హొస్పేట, జూన్ 16: స్థానిక లయన్సు క్లబ్ నిర్వహించే శ్రీ జంబనగౌడ్ మెమోరియల్ ఓపెన్ ఫుట్‌బాల్ టోర్నమెంటు జూలై 3 నుండి నిర్వహించబడును. ప్రవేశ రుసుము లేదు. బయట పూరివాళ్లకు వారి కోర్కెపై వారి ఖర్చులో వసతి ఏర్పాటు చేయబడును. ఎంట్రీలు జూన్ 23 వ తేదీకి టోర్నమెంటు కమిటి అధ్యక్షుడు (లేరాన్ లయన్స్ క్లబ్, హొస్పేట) పేరిట పంపవచ్చు.

విజయవాడలో రిక్షాడ్రైవర్లసమ్మె

విజయవాడ, జూన్ 16: నేడు ఇక్కడ కొందరు రిక్షా డ్రైవర్లు సమ్మె జరిపారు. పట్టణంలో 18,054 రిక్షాలకు గాను 1400 రిక్షాలు నేడు నిల్చిపోయాయి.

పూటకు రు. 1—25 పైసలు చొప్పున అద్దెను రిక్షాడ్రైవరు యజమానులకు చెల్లిస్తున్నారు. ఆదివారం ఈ అద్దెను రు. 1 కు తగ్గించవలసినదిగా కోరుతూ వారు నేడు సమ్మె జరిపారు. 1968 లో సమ్మె జరిగినప్పుడు సబ్ కలెక్టరు రాజీ చేసి అద్దెను నిర్ణయించారని, మూడు సంవత్సరాలవరకూ ఆ నిర్ణయం అమలులో ఉంటుందనీ యజమానులు అంటున్నారు.

ఇక్కడగల రిక్షా కార్మికులలో ఎక్కువమంది తెలంగాణా జిల్లాల వారున్నారు. మొత్తం 3,700 లైసెన్సులు కల్గివున్నారు. లైసెన్సు లేకుండా 3 వేల మంది వుంటారని అంచనా.

సోఫియా, జూన్ 16: తూర్పు బల్గేరియాలో మొన్న కార్పోబాట్ స్టేషన్ వద్ద రైలు పడిపోవడంవల్ల తొమ్మిదిమంది మరణించారని బెటొడ్‌నోస్కా పత్రిక ప్రకటించింది.

కుటుంబం హత్య?

కటక్, జూన్ 16: నిన్న ఉదయం థెనాకనాలె సమీపంలోని సదాశివ పూర్ అనే ఒక గ్రామంలో, ఒక గుడిలో, ఒక కుటుంబానికి చెందిన నలుగురు మరణించి ఉండగా కనుగొన్నారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల శవాలు కనుపించాయి. వారి శరీరంపై గాయాలు ఉన్నాయి. ఇద్దరు పసిపిల్లలు మాత్రం బ్రతికే ఉన్నారు. కాని వారిని గూడా బాగా గాయ పరిచారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

నందిగామతాలూకాకు శాశ్వత వరద నిరోధక చర్యలు

తుపాను బాధితప్రాంతాలలో పర్యటన సందర్భంలో కేంద్రమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు హామీ

నందిగామ, జూన్ 16 : ఇటీవల సంభవించిన తుపానువల్ల వైరా, కట్టెలేరు నదులకు ఈ శతాబ్దంలో మున్నెన్నడూ ఎరుగని పంతగా వరదలు వచ్చాయని, నందిగామ తాలూకాలో వైరా, కట్టెలేరు నదులకు రెండు వైపుల ఉన్నటువంటి 23 గ్రామాలు దారుణమైన వరద దెబ్బకు గురయ్యాయని కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నేడు నందిగామ తాలూకాలో వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన సందర్భంలో చెప్పారు.

నందిగామ తాలూకాలోని గ్రామాలకు వరదలవల్ల అనేక నష్టాలు జరిగాయని, ఇళ్లు పడిపోయాయని, పొలాలు ఇసుకమేట వేసి పోయాయని, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలోని పంపుసెట్లు ధ్వంసం అయ్యాయని డాక్టర్ కె. ఎల్. రావు అన్నారు.

కమ్మవారిపాలెం గ్రామం ప్రజలు ఘోరమైన నష్టానికి గురయ్యారని, ఆ గ్రామంలో దాదాపు 900 ఎకరాల పొలం 1½ నుండి 6 అడుగుల మందాన ఇసుక మేట వేసిపోయిందని, వెయ్యి ఎకరాలకు నీరు సరఫరా చేసే పంపుసెట్లు ధ్వంసమైనవనీ, డాక్టర్ కె. ఎల్. రావు ఎంతో ఆవేదనతో చెప్పారు.

తుపాను సమయంలో అత్యధిక వర్షపాతం విజయవాడ, పందిర మధ్య ఏర్పడిందని, కాగా ఆ ప్రాంతంలోని నదులు, ఏరులు పొంగాయని అన్నారు. సుమారుగా 195 గండ్లు పడటం వలన రెండున్నర లక్షలఎకరాలలో రెండవ పంట నీట మునిగిపోగా, అనేక కోట్ల రూపాయల విలువగల ఆహార ధాన్యాలు నీటి పాలయ్యాయని కేంద్రమంత్రి చెప్పారు.

వెల్లంకి గ్రామంలో పడిపోయిన యిళ్లే గాని పడిపోని యిండ్లు లేవనీ, రైతులకు, పేద ప్రజానీకానికి దారుణమైన నష్టం జరిగిందని అన్నారు. నందిగామ తాలూకాలో ప్రాణనష్టం, పశునష్టం, ధాన్యనష్టం అధికంగా జరిగిందనీ, ప్రజలు యింటావానికి, కూడా హతాశులై నిస్సహాయ స్థితిలో వున్నారని, యీ ప్రాంతంలో శాశ్వత వరద నివారణ చర్యలు అమలు చేయబడతాయని కేంద్రమంత్రి హామీ యిచ్చారు.

గ్రామాలలో పల్లపు ప్రాంతాలలో నివసిస్తున్నవారు వరద వెల్లువకంటె ఎత్తైన ప్రదేశాలకు తరలింప బడతారనీ, అందుకు అవసరమైన సహాయ మంతా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, వెల్లంకి గ్రామములో యీ పథకం అమలు చేయబడుతుందనీ, వరద నిరోధక కట్టలను నిర్మించేకంటె యీ ప్రాంతంలో యీ పద్ధతే మంచి ఫలితాల నిస్తుందని ఆయన అన్నారు.

పొలాలలో పూడిక వేసిన ఇసుక మేటలను తీసివేయడం చాల కష్టతరమైన పని అని ప్రయోజనాత్మకమైన ప్రయోగాలు జరగాలని కొన్నిపొలములలో బుల్డోజర్లు ఉపయోగించవచ్చునని వ్యవసాయ నిపుణ సిబ్బందిని రప్పించి, వారి సలహాతో పొలాలను వ్యవసాయ యోగ్యంగా చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ యిచ్చారు.

వెల్లంకి, కమ్మవారి పాలెం, తాటిగుమ్మి గ్రామాలను మంత్రి సందర్శించి వరద బాధితులను పరామర్శించారు.

కేంద్రమంత్రి వెంట జిల్లా కలెక్టరు శ్రీ సి. ఎస్. శాస్త్రి, సూపరింటెండింగు ఇంజనీరు శ్రీ ఎస్. గోపాలన్, నందిగామ శాసనసభ్యుడు శ్రీ అడుసుమిల్లి సూర్యనారాయణరావు, నందిగామ సమితి అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణప్రసాద్, చిల్లకల్లు సమితి అధ్యక్షుడు శ్రీ వి. ఆర్. జి. కె. ఎం. ప్రసాద్, కంచికచర్ల సమితి అధ్యక్షుడు శ్రీ చింతా వెంకటేశ్వరరావు, నందిగామ బ్లాక్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు శ్రీ కన్నల ఉమామహేశ్వరరావు, తాశిల్దారు శ్రీ రాని సత్యనారాయణ, నందిగామ సమితి బి. డి. ఓ.

మిగతా 7 వ పేజీలో

ప్రశాంతంగా 'బంద్' పరిసమాప్తి

(1 వ పేజీ తరువాయి)

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో గురువారంనాడు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకుగాను ప్రజాసమితికి చెందిన 14 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.

నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ రిక్షాలు రోడ్లపైన తిరిగాయి కాని టాక్సీలు, ఆటో రిక్షాలకు గిరాకీ లేకపోయింది.

జంటనగరాలలో బ్యాంకులన్నీ మామూలుగా పనిచేశాయి. ఉస్మాన్‌గంజ్, జంట నగరాలలోని ఇతర మార్కెట్లు — సికిందరాబాద్‌లోని మోండాతో సహా — కూరగాయల మార్కెట్లు హర్తాళ్ జరిపాయి.

హోంశాఖ కార్యదర్శి, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.

జిల్లాలకు వెళ్ళే బస్సులు మాత్రం తిరగలేదు.

సనత్‌నగర్, మౌలాలి, ముషీరాబాద్‌లలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోను, కార్పొరేషన్‌లోను పనిచేసే ఒకటిన్నర లక్షల మంది పనివారు సమ్మె జరిపారని తెలంగాణా వర్కింగ్ క్లాసు కార్యాచరణ కమిటీ చైర్మన్ శ్రీ టి. గోవిందసింగ్ అన్నారు.

ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్లు వార్త అందలేదు.

కార్పొరేషన్ సిబ్బంది సమ్మె

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బంది, ప్యూన్‌లు, మొత్తం 2000 మంది నేడు సమ్మెచేశారు. పారిశుధ్య పనివారిలో సగంమంది మాత్రం పనిలోకివచ్చారు. సనత్ నగర్, అమీర్‌పేటలలో పారిశుధ్యపు పనులు జరగలేదు.

డాక్టర్ చెన్నారెడ్డి అభినందన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్,జూన్16: నేడు 'బంద్'ను క్రమబద్ధంగా పాటించినందుకు తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ పి. నరసింగరావు, శ్రీ మదన్‌రావు ఎం. ఎల్. ఏ., తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ ప్రజలను అభినందించారు.

ప్రజాసమితి వర్గాల వ్యాఖ్య

మెదక్ జిల్లాలోని జహీరాబాద్,సంగారెడ్డిలలోను బంద్ జయప్రదమైనదని ప్రజాసమితి వర్గాలవారు అన్నారు.

వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా తాలూకా ప్రధాన కార్యస్థానాలలో బంద్ జయప్రదమైనట్లు సమితి కార్యాలయానికి అందిన వార్తలు తెలియజేశాయి.

పోలీసు అత్యాచారాలను ఖండిస్తూ తీర్మానం

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణా ప్రజాసమితి బొగ్గులకుంటశాఖ విస్తృతాత్రి కెప్టెన్ ఎ. ఎమ్. పాల్ అధ్యక్షతన సమావేశమై పోలీసుల అత్యాచారాలను ఖండిస్తూ తీర్మానించేశారు. తెలంగాణా నుండి తమ పోలీసు బలగాలను ఉపసంహరించవలసినదిగా పొరుగు రాష్ట్రాలను కోరుతూ తీర్మానించారు.

అమోస్ ప్రకటన

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణా ఎన్. జి. వోల యూనియన్ కార్యవర్గం నేడిక్కడ సమావేశమై జిల్లాలలో ఎన్. జి. వోల సమ్మె పరిస్థితిని సమీక్షించింది. జిల్లాలలో సమ్మె జయప్రదమైనట్లు ఎన్. జి. వోల యూనియన్ అధ్యక్షుడు శ్రీ అమోస్ చెప్పారు.

తెలంగాణా ఎన్. జి. వోల సమస్యలు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనేగాని పరిష్కారంకావని మేముస్పష్టంచేశాము. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వేరే ఏదైనా సూచనలు చేస్తే వాటిని గూర్చి సక్రమంగా ఆలోచిస్తాము." అని శ్రీ అమోస్ చెప్పారు.

కొత్తగూడెంలో బంద్ విఫలం

కొత్తగూడెం, జూన్ 16: కొత్తగూడెంలో నేడు బంద్ జరగలేదు. స్థానిక బస్సులు మామూలుగానే తిరిగినాయి. బొగ్గుగనులు, ఆఫీసులు పనిచేసినాయి. ఇతర ఊర్లకు వెళ్లే బస్సులు మాత్రం తిరగలేదు. రామవరంలో బస్సులపై రాళ్లు విసరటంతప్ప వేరేసంఘటనలేమీజరగలేదు. ఈ సందర్భంలో పోలీసులు ముప్ఫయిమందిని అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో బంద్

ఖమ్మం జిల్లాలో ఖమ్మం, ఎల్లెందు, మధిరలలో నేడు పూర్తిగా బంద్ జరిగింది. జిల్లాలోని అన్ని పట్టణాలలోనీ ప్రధాన కేంద్రాలలో పోలీసుదళాలను ఉంచారు. పోలీసులు వీధులలో కాపలా కాస్తున్నారు.

నేటి ఉదయం పోలీసులు 6గురు విద్యార్థులను అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లాలో

నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భోనగిరి, మిర్యాలగూడలలో నేడు పూర్తిగా బంద్ జరిగింది.

కరీంనగరంలో బంద్

కరీంనగర్, జూన్ 16: తెలంగాణా బంద్ సందర్భంగా నేడు ఇక్కడి అన్ని దుకాణాలు, హోటళ్ళు, వ్యాపార సంస్థలు మూసివేయబడివున్నాయి. కరీంనగర్ నుండి బయలుదేరవల్సిన బస్సులన్నీ రద్దుచేయబడినవి. కోర్టులకు చెందినవారు తప్ప మిగతా ఎన్.జి.వో. లంతా పూర్తిగా సమ్మె చేస్తున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా నేడు సమ్మెలో చేరారు. బంద్ సందర్భంగా శుక్రవారం ఏడుగురు ఎన్.జి.వోలను అరెస్టు చేశారు. నాలుగవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, అన్సాతులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. (మ. వి)

శ్రీ లక్ష్మణ్ పర్యటన

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ నిన్న ప్రజాసమితి, ఇతర కాంగ్రెస్ కార్యకర్తల సభలో ప్రసంగించారు.

నల్గొండలో జైలులో ఉన్న ప్రజాసమితి కార్యకర్తలను ఆయన సందర్శించారు. నార్కట్‌పల్లిలో పోలీసుల లాటీచార్జీమూలంగా కాలు విరిగిపోయినట్లు చెప్పబడుతున్న వ్యక్తిని ఆయన పరామర్శించారు. పోలీసులపై స్థానికులు చేసిన కొన్నిఆరోపణలను శ్రీ లక్ష్మణ్ కలెక్టర్‌కు, జిల్లాపరిషత్ అధికారులకు తెలియజేశారు.

స్టేట్‌బ్యాంకి సిబ్బంది సమ్మె

హైదరాబాద్, జూన్ 16: స్టేట్‌బ్యాంకి సూపర్‌వైజింగ్ సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మె నేడు కూడా కొనసాగించారు. హైదరాబాద్ సర్కిల్‌లో 80 బ్రాంచిలలో నేడు సమ్మె జయప్రదంగా జరిగినట్లు సిబ్బంది అసోసియేషన్ వర్గాల వారు చెవుతున్నారు.

బొంబాయిలో తమ అసోసియేషన్‌లోని నలుగురిని అనవసరంగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ సమ్మె చేస్తున్నారు.

కలకత్తా, జూన్16: నిన్న హవురాస్టేషనులో ఒక వ్యక్తి వద్ద నుండి పోలీసులు ఒక రివాల్వర్‌ను, 12 తూటాలను స్వాధీన పరచుకున్నారు. కట్నాలో ఒక దోపిడీ చేయడానికి వెడుతున్న ముగ్గురిని పోలీసులు బెదిరించిరివాల్వర్‌ను, తూటాలను స్వాధీన పరచుకున్నారు.

ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమర్థన

[1 వ పేజీ తరువాయి]

హోమ్‌మంత్రి అభిప్రాయాలతో ఏకీభవించారు.

ప్రత్యేక తెలంగాణా ప్రతిపాదనకు కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించాలని శ్రీ కాశీనాధ్‌పాండే స్పష్టంచేశారు. శ్రీ హెగ్డే వాదాన్ని శ్రీ బి. కె. పి. సిన్హా, శ్రీకృష్ణకాంత్, శ్రీమతి యశోదారెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, శ్రీ రణధీర్‌సింగ్, శ్రీ ఎస్. ఎస్. మిశ్రా, శ్రీమతి సుచేతా కృపలానీ బలపరిచారు.

తమ స్వంత కోరికపై శ్రీ సిన్హా, శ్రీమతి యశోదారెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, సమావేశానికి ఆహ్వానించబడ్డారు.

వెనుకబడినతనం కారణంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలన్న వాదాన్ని ఒకసారి అంగీకరిస్తే ఇక దేశవ్యాప్తంగా ఇట్టి ప్రతిపాదనలు శరపరంపరలుగా రాగలవని, కాబట్టి నేటి పరిస్థితులలో రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాపనకు ముఖ్యమంత్రికి అన్ని విధాలా కేంద్రం తన సహాయ సహకారాలు అందజేయాలని శ్రీ సిన్హా సూచించారు. తెలంగాణా సమస్యపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాన్ని శ్రీ సిన్హా తీవ్రంగా విమర్శించారు.

పరిస్థితి దిగజారిపోతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేక్షకులుగా ఉండిపోయినందుకు శ్రీ కృష్ణకాంత్ తీవ్రంగా అధిక్షేపించారు.

ప్రత్యేక రాష్ట్రం అవతరణ తమకు ఉపయోగంగా భావించనందువల దేశంలోని ఉన్నత పారిశ్రామిక వర్గాలవారు తెలంగాణా ఉద్యమానికి అవసరమైన ధనసహాయాన్ని అందచేసినట్లు శ్రీకృష్ణకాంత్ ఆరోపించారు.

జనవరి 19 వ హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని శ్రీ ఎస్. ఎన్. సిన్హా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యతను అఖిలపక్ష సమావేశం బలపరచిందని స్పష్టం చేశారు.

తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి ప్రోత్సహించడం దురదృష్టకరమైన విషయమని శ్రీ మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఈవిషయమై తీవ్రవైఖరి అవలంబించడం అవసరమని సూచించారు.

శ్రీమతి యశోదారెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రపతి పాలనవల్ల పరిస్థితి మరింత విషమించగలదని కేవలం వ్యక్తిగత ద్వేషంతో కొందరు కాంగ్రెస్ వాదులు శ్రీ బ్రహ్మానందరెడ్డిపై ప్రారంభించిన ఉద్యమమని ఆరోపించారు. రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతూ ఉన్నప్పటికే "ఆంధ్రులు" ప్రశాంతంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో శ్రీ బ్రహ్మానందరెడ్డిని కేంద్రం గట్టిగా బలపరచాలని సూచించారు.

శ్రీమతి లక్ష్మీకాంతమ్మ ప్రసంగిస్తూ తన స్వంత జిల్లా అయిన ఖమ్మంలో నూటికి 99.9 శాతం రాష్ట్ర విభజనకు వ్యతిరేకులని స్పష్టంచేశారు.

కాంగ్రెసేతర ప్రభుత్వం ఉన్నరాష్ట్రాలలో తలపెట్టడానికి వీలులేనటువంటి చర్యలను ఆంధ్రప్రదేశ్‌లో అమలుజరపరాదని సమావేశంలో పాల్గొన్న సభ్యులలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. శాసనసభలో మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రిని అధికారం నుండి వైదొలగించడంవల్ల రాగలపరిణామాలు గురించి వీరు హెచ్చరిక చేశారు.

నేటి సమావేశానికి ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షత వహించారు. హోమ్ మంత్రి ఇటీవల తన హైదరాబాద్ సందర్శన గురించి వివరిస్తూ శాంతి భద్రతలస్థాపనలో కేంద్రం సహాయం గురించి పేర్కొన్నారు.

పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన కాంగ్రెస్‌వాదులవిషయంలో క్రమశిక్షణచర్యలు అమలుజరపకుండా ఉన్నందుకు కొందరుసభ్యులు కేంద్ర నాయకత్వాన్ని విమర్శించారు.

సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన వారిలో శ్రీమతి యశోదారెడ్డి, శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు.

శ్రీమతి యశోదారెడ్డి తన ప్రసంగంలో శ్రీ బ్రహ్మానందరెడ్డిని తొలగించడం అవసరమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడయిన శ్రీ సంజీవయ్య ఇటీవల చేసిన సూచనకు తీవ్రంగా అభ్యంతరం వెలిబుచ్చారు.

రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ ఎల్. ఎన్. మిశ్రా 'మిథిల' రాష్ట్రం ఏర్పాటును బలపరుస్తూ ఇటీవలచేసిన ప్రసంగాన్ని ఖండించారు. "శాసనసభలో మెజారిటీ బలంఉన్న ముఖ్యమంత్రిని తొలగించడానికి వీరెవ్వరూ" అని యశోదారెడ్డి తీవ్రంగా సమావేశంలో ప్రశ్నించారు.

శ్రీమతి లక్ష్మీకాంతమ్మ తనప్రసంగంలో తెలంగాణా ప్రజలలో అధికసంఖ్యాకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకులని జంట నగరాలప్రజలు వాస్తవానికి కేంద్రపాలిత రాష్ట్ర ప్రతిపత్తిని కోరుతున్నారని కొందరు నాయకులు బెదిరింపులకు భయపడి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం బలవంతాన శ్రీ బ్రహ్మానందరెడ్డిని తొలగించి తమకు అనుకూలుడయిన వ్యక్తిని నియమిస్తే రాష్ట్రంలో పలుకుబడిగల నాయకులు ఎవరూ అతనితో సహకరించబోరని శ్రీమతి యశోదారెడ్డి హెచ్చరించారు.

ప్రధానమంత్రికి శ్రీ తెన్నేటి లేఖ

విశాఖపట్నం, జూన్ 16: ఎనభై ఐదు శాతం తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరేయెడల దానిని విరోధించరాదని పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధికి వ్రాసిన లేఖలో అన్నారు.

శాంతిభద్రతల సంరక్షణకు ముందు ప్రాధాన్య మివ్వాలనీ, ఆతనిపట్ల ఇష్టమున్నా లేకపోయినా ముఖ్యమంత్రి వుప్పంతకాలం ఆయనకు పరిస్థితిని ఎదుర్కొనడానికి సర్వవిధాల తోడ్పడాలి అని ఆయన ఈ లేఖలో అన్నారు.

ఆయన తన లేఖలో ఇంకా ఇలా అన్నారు:

హింసా చర్యలకు బాధ్యులైన వారితో సంభాషణలుజరపడం ముఖ్యమంత్రిని బలహీన పరచడమే గాక, హింసా చర్యలను ప్రోత్సహించినట్లు అవుతుంది. అలాంటి సంభాషణలు, సమావేశాలు గత జనవరిలో జరగటం సక్రమమే. కాని ఇప్పుడు అట్టివి జరగడం సక్రమం కాదు. సరైన పని అయినా సమయం గాని సమయంలో జరిపితే అది తప్పే కాగలదు.

ప్రభుత్వంచెప్పేదిగాక, ఎప్పటికప్పుడు పరిస్థితి విశాకుతెలియజేసే గవర్నరు వుండాలి. మనం ప్రజాస్వామ్యానికి చెందిన వారము గనుక, ప్రజాస్వామ్య వ్యతిరేక సంఘాను ఆనుప

మిగతా 7 వ పేజీలో

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా పాంపిడో ఎన్నిక

పారిస్, జూన్ 16 : ఫ్రాన్స్ అధ్యక్షుడుగా జార్జెస్ పాంపిడో ఎన్నికైనారు. నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో శ్రీ పాంపిడోకు మొత్తం ఓట్లలో 58 శాతం లభించాయి.

ఏప్రిల్ 28 వ తేదీన జనరల్ డిగోల్ రాజీనామా ఇచ్చినప్పటినుండి తాత్కాలిక అధ్యక్షుడుగా పనిచేస్తున్న శ్రీ ఆపోహర్‌కు 42శాతం ఓట్లు వచ్చాయి.

'కాన్‌స్టిట్యూషనల్ కౌన్సిల్' ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తరవాత శ్రీ పాంపిడో గురువారంనాడు పదవి స్వీకరిస్తూ ప్రమాణం చేస్తారు. ఆయన ఏడు సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారు.

శ్రీ పాంపిడో 1962 ఏప్రిల్ నుండి 1968 జూలై వరకు జనరల్ డిగోల్‌క్రింద ప్రధానిగా పనిచేశారు.

ఫ్రాన్స్ 19 వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకరించనున్న శ్రీ పాంపిడో వయస్సు 57 సంవత్సరాలు. జనరల్ డిగోల్ ఏప్రిల్ 27 'రెఫరెండం'లో ఓడిపోవడంతో ఆయన ఏప్రిల్ 28 వ తేదీన రాజీనామా చేశారు. మరుసటి రోజునే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు శ్రీ పాంపిడో ప్రకటించారు.

జూన్ ఒకటవ తేదీన జరిగిన మొదటిదఫా ఎన్నికలలో శ్రీ పాంపిడోకు 45 శాతం ఓట్లు లభించాయి.

శ్రీ పాంపిడో జనరల్ డిగోల్‌కు సన్నిహితులైన సలహాదారుగా ఉండేవారు. 1958 లో జనరల్ డిగోల్ అధికారంలోకి రాగానే శ్రీ పాంపిడోను ప్రధానిగా స్వీకరించారు. శ్రీ పాంపిడో 1958 డిసెంబర్ నుండి 1962 ఏప్రిల్‌వరకు 'కాన్‌స్టిట్యూషనల్ కౌన్సిల్'లో సభ్యుడుగా ఉన్నారు.

ఈ ఎన్నికలలో పాంపిడోకు ఎక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ జూన్ ఒకటవతేదీలో జరిగిన మొదటి దఫా ఎన్నికల్లో శ్రీ పోహర్‌కు 20 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి.

పాంపిడో గెలిచినట్లు ప్రకటింప బడిన తరవాత గాలిస్టులు పారిస్‌వీధులలో జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరేగింపు జరిపారు. జనరల్ డిగోల్ పాంపిడోను అభినందిస్తూ సందేశం పంపారు.

శ్రీ పాంపిడో నిన్నరాత్రి ఒక ప్రకటన చేస్తూ జాతీయ సమైక్యం కోసం పాటుపడవలసిందిగా దేశ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

ఈ ఎన్నికలో ఓడిపోయిన ప్రత్యర్థి శ్రీ అలైన్‌పోహర్ తాము ఫ్రాన్స్ రాజకీయాలలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ప్రతిపక్షంలో కృషిచేయనున్నట్లు సూచనప్రాయంగాతెలియజేశారు.

శ్రీ పోహర్ తమ ఓటమిని నిన్న రాత్రే అంగీకరించారు.

కొత్త ప్రధానిగా డెల్మాస్

పారిస్, జూన్ 16: ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఎన్నికైన పాంపిడో, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జాక్స్ చబాన్ డెల్మాస్‌ను ఈ వారాంతంలోగా ప్రధాన మంత్రి పదవికి నియమించ వచ్చునని తెలుస్తున్నది. కొత్త ప్రధాని అందగాడు. టెన్నిస్‌ఆటగాడు. పాంపిడో అధ్యక్ష పదవిని స్వీకరించగానే, కొత్త ప్రధాని కూడా పదవీ స్వీకారం చేస్తారు.



ఇదిగో సిద్ధం
ఉల్లాసకర
గ్లూకోస్ మిల్క్ బిస్కట్లు



గొప్ప రుచి
గొప్ప పుష్టి
గొప్ప విలువ

Focus/A/31 TL

చూడండి ఈ గుర్తు



అది శ్రేష్ఠతకు గ్యారంటి

తయారు చేయువారు: మంఘారామ్ అండ్ సన్స్, బెంగుళూరు
(అత్యుత్తమ బిస్కట్లు, వేఫర్లు తయారు చేయువారు.)

డిస్ట్రిబ్యూటర్లు :
మెస్సర్స్: యల్. చిమన్‌లాల్, మహబూబ్‌గంజ్ రోడ్, హైదరాబాద్.
,, పెరగ్ ఏజన్సీస్, 95, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్.
,, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కార్పొరేషన్, 16/449, (2) సోమశేఖరపురం, పోస్టుబాక్సు నం. 45, నెల్లూరు.

టీవియస్ వారు అమ్మే విడిభాగాలు చాలా నమ్మకమైనవి

TVS TORSION
టార్షన్ స్ప్రింగులు అండ్ లీఫులు

XLO
ఎక్స్ యల్ ఓ ప్రొపెల్లర్ షాఫ్టులు అండ్ యూనివర్సల్ జాయింటులు



MAHLE
మాలే పిస్టనులు

GOETZE
అసలైన గట్సే పిస్టన్ రింగులు



TVS టీవియస్‌ను మీరు నమ్మవచ్చు

మద్రాసు, కేరళ, మైసూరు మరియు ఆంధ్రాలకు డిస్ట్రిబ్యూటరులు:
టి.వి. సుందరం అయ్యంగార్ & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్
మదురై-తిరుచి-తిరునల్వేలి-పుదుకోట్టై-శేలమ్-కోయంబత్తూరు-త్రివేండ్రమ్-ఎర్నాకులము
సుందరమ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్
మద్రాసు-బెంగళూరు-సికింద్రాబాదు-విశాఖపట్టణము

TVS-482

సంగ్రహ ప్రకటనలు

కావలెను

చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో జీతం/కమిషన్‌పై కార్లలో గవర్నమెంటు లాటరీ టిక్కెట్లు అమ్ముటకు ఎస్.ఎస్.ఎల్.సి., చదివియున్న ఏజెంట్లు కావలెను. దరఖాస్తు మరియు రు. 200— డిపాజిట్టుతో, స్వంత ఖర్చులతో ఇంటర్వ్యూకు 18—6—69 లోగా ఆఫీసు ఆఫ్ ది లక్కీ డిస్ట్రిబ్యూటర్స్, బళేపేట, బెంగుళూరు—2 కు రావలెను.

జీతము లేక కమీషన్‌పై పోర్టబుల్ ట్రాన్సిస్టర్లు, చీరలు, స్టెయిన్‌లెస్ స్టీలు సామగ్రికి ఆర్డర్లు బుక్ చెయ్యడానికి ఇండియా అంతట ఏజంట్లు కావలెను. ఉచితంగా పంపే షరతులకు, శాంపిల్స్‌కు వ్రాయండి.
PANASONIC India (APV-27)
P.B. No. 1137, Delhi-6

శ్రీరామా హైస్కూల్, మోతడక, (గుంటూరు తాలూకా) నందు ఈదిగువ ఉద్యోగములలో పనిచేయుటకు పూర్తి అర్హతలుగల అభ్యర్థులనుండి ది 30—6—69 తేదీలోపుగా దరఖాస్తులు కోరడమైనది. కాపీని డి. ఇ. ఒ. గుంటూరుకు పంపవలెను.

1. తెలుగు పండితుడు గ్రేడ్ 1 — 1
2. హైయ్యర్ గ్రేడు డ్రాయింగ్ టీచరు (టి. టి. సి. తో) — 1
3. హైయ్యర్ గ్రేడ్ అగ్రికల్చరల్ క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ (టి. టి. సి. తో) — 1

సెక్రటరీ.

ఎడ్యుకేషనల్

P.U.C., H.S.C., S.S.L.C., MATRIC 12th Class pass or Failed, Boys and Girls టెలిఫోను, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్, ఆపరేటర్ల ఉద్యోగములు, చేయుటకు, ట్రెయినింగు యివ్వబడును. వివరములకు, 1రు. ఎం.ఒ.చేయుము. స్కాలర్‌షిప్పులుగలవు
Central Telegraph & Telephone Training College (Recognised), 9th Line, Arundalpet, GUNTUR-2.

ట్రెయినింగు

స్టేషన్‌మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుడు.
N.T.T. College (Recognised) Suryaraopet, Vijayawada-2.

స్టేషను మాస్టర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రయినింగ్ యివ్వబడును. స్కాలర్‌షిప్పు గలవు. ఉచిత వివరములకు, విద్యార్థులు తెలుపుడు. ఈ కాలేజి 1957లో స్థాపించి Recognised & Registered అయినది
A.T. & W.T. COLLEGE, Pandaripuram, Guntur-2.

లక్కినేని నాగేశ్వరరావు కాలేజీ గుడివాడ.

పునః ప్రారంభము 25—6—69

అడ్మిషనులు 20—6—69 మొదలగును. రెండుసంవత్సరముల ఇంటర్మీడియేట్, ప్రీ—యూనివర్శిటీ, బి. ఏ., బి. ఎస్. సి., బి.కాం కోర్సులలో విద్య గరపడమగును. దరఖాస్తు ఫారము, ప్రాస్పెక్టసు స్వయంగా రు. 2—గాని, మణియార్డరుద్వారా రు. 2—25 గాని చెల్లించి పొందవచ్చును.

ఇంగ్లీషు, తెలుగులో లెక్చరర్లు, ట్యూటర్లు ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జూఆలజీలో డెమాన్‌స్ట్రేటర్లు కావలెను. వెంటనే దరఖాస్తులు పంపుతూ ఒక కాపీ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుకు పంపండి. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు తమ స్వంత ఖర్చులతో హాజరు కావలెను.

సెక్రటరీ అండ్ కరస్పాండెంట్.

విశ్వోదయ కళాశాల
వెంకటగిరి టవున్, నెల్లూరు జిల్లా.

విశ్వోదయ కళాశాలలో ఇంటర్మీడియేట్, (ప్రీ యూనివర్సిటీ, బి కాం., బి. ఏ., తరగతులు జూలై 2 వ తేదీ ప్రారంభమగును. కళాశాలలో చేరగోరు విద్యార్థులు అప్లికేషను నిర్ణీత ఫారములో జూన్ 20 వ తేదీ లోగా ప్రిన్సిపాల్ గారికి చేరునట్లు పంపవలెను. ప్రాస్పెక్టసు, అప్లికేషన్ రు. 5— చెల్లించి కళాశాల ఆఫీసునుండి పొందవచ్చును.
హాస్టలు వసతులు ఉన్నవి.

జె. వి. నరసింహారావు, ఎం. ఏ., కరస్పాండెంట్.

రేడియో— టెలివిజన్ — ట్రాన్సిస్టర్ ఇంజనీరింగ్ — లండన్ పరీక్షకు పార్టు—టైం డిప్లమా కోర్సు — ప్రాక్టికల్స్‌కు కిట్‌లు ఉచితంగా సప్లయి చేయబడును. ఎప్రెంటిస్ షిప్ ఏర్పాటు చేయబడును. తప్పిన ఎస్. ఎస్. ఎల్. సి. / పి. యు. సి. విద్యార్థులుకూడ చేర్చుకొనబడుదురు. ప్రాక్టికల్స్‌కు లిమిటెడ్ సరఫ్యాట్ బోర్డు ప్రవేశపెట్టబడినది.
హిందుస్థాన్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్టిట్యూట్, 29, బుగ్రాసాహెబ్‌స్ట్రీట్, మిడ్‌లాండ్ టాకీస్ దగ్గర, మౌంట్‌రోడ్, మద్రాసు—2.

ఏజంట్లు కావలెను

ప్రతి నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమైన కమీషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.
AMSA OFFSET PRINTERS, Post Box No. 151, Sivakasi,

పుస్తకములు

గేట్లకు, కిటికీలకు, బాల్కనీసిట్లు గోడలకు మేడమెట్లు గోడలకు చక్కచక్కని, అందమైన వివిధ అభిరుచికి తగినట్టి అలంకారములు పూర్తి గ చిత్రములతో ఉన్న 1/4 డెమ్మీసైజు పుస్తకం డెకొరేటర్ అండ్ డిజైనర్.

(ఇంగ్లీషు ఎడిషన్) వెల రు. 15—

వి. పి. చార్జి అదనం. వివరాలకు:
B. S. Vijayarangam Naidu, Author, 60, Sudhamanagar, Lalbagh Road, Bangalore-27

టెండరు నోటీసులు

కాజ గ్రామ పంచాయతి

గుంటూరు జిల్లా మరియు తాలూకా కాజ గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ దిగువ సుదహరించిన పనులకు సీలు వేయబడిన టెండర్లు ది 24—6—69వ తేది సాయంత్రము 3 గంటలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచే గాని వారిచే అనుమతి పొందినవారిచే గాని ఈ గ్రామ పంచాయతీ కార్యాలయములో తీసుకొనబడి అదేరోజు సాయంత్రము 4 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షమున టెండర్లు తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. హరిజన వాడలో డి.నెం. 306 లో బావిని త్రవ్వుట.
   పని విలువ 4300—
   డిపాజిట్ 215—
2. శ్రీ కుక్కమళ్లపాలు వ్రాసియిచ్చిన స్థలము దాఖలా హరిజనవాడలో బావిని త్రవ్వుట.
   పనివిలువ 4300—
   డిపాజిట్ 215—

నోటు: పంచాయతీ నిధులలో డబ్బు వున్నపుడు మాత్రమే కాంట్రాక్టరులకు పైకము చెల్లించబడును.

Executive officer.

వేలం నోటీసులు

అరవల్లి గ్రామ పంచాయతి

ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునదేమనగా అరవల్లి గ్రామపంచాయతీకి చెందిన ఊరచెరువు మరియు పశువుల చెరువులలో 1379, 1380, 1381 ఫసలీలకు చేపలను పెంచి పట్టుకుపోవు హక్కును తేది 30—6—1969 సోమవారం మధ్యాహ్నం 2 గం.లనుండి అరవల్లి గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిచేగాని లేక వారి అనుమతి పొందిన వారిచేగాని బహిరంగంగా వేలం వేయబడును. పాటలో పాల్గొనదలచువారు పాట షరతులు మరియు యితర వివరములు ఈ ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

వి. జనార్దనరావు బి.ఏ., ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

టి.టి.డి.కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ తిరుపతి.

కాశీగోనె సంచులు, టిన్నులు, ఓల్‌పుడ్ కేసులు, ఇతరవస్తువులు ఏవైనా ఉంటే అవి 26—6—1966 తేదీ ఉదయం 11 గంటలకు తిరుపతి టి.టి.డి కో ఆపరేటివ్ స్టోర్స్‌వద్ద బహిరంగవేలంలో అమ్మబడును. వేలం షరతులు మామూలే.

దాదాపు సరకు పరిమితి

1. ఖాళీ గోనె సంచులు. 5000
2. ఖాళీ టిన్నులు. ఒకరకం 2000
3. ఖాళీటిన్నులు రెండోరకం 2000
4. ఓల్‌పుడ్ కేసులు. 100

కె. అనంతాచార్యులు, సెక్రటరీ.

ప. గో. జిల్లా పరిషత్ ఆఫీసు ఇంజనీరింగ్ యూనిట్, ఏలూరు

చిట్ టెండరు నోటీసు నం. 8/69—70

వరదలు, తుపానుల వల్ల ఏర్పడ్డ నష్టములకు (Flood and cyclone damage works) నిర్ణీతఫారములో సీల్డు టెండర్లు ప.గో. జిల్లా పరిషత్ రిజిస్టర్డు కాంట్రాక్టర్లనుంచి దిగువ సంతకందారుచే ఆయన ఆఫీసువద్ద 27.6.69 మ. 3 గం. వరకు కోరడమైనది.

టెండర్లు పెట్టదలచినవారు పూర్తి వివరములు ఏలూరు, జిల్లాపరిషత్ ఎగ్జిక్యూటివు యింజనీరు ఆఫీసునుంచి పని రోజులలో తెలుసుకొనవచ్చును.

(సం). ఆర్. కొండలరావు, ఎగ్జిక్యూటివు యింజనీరు, ప. గో. జిల్లా పరిషత్, ఏలూరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సాంకేతిక విద్యాశాఖ

మద్రాసు, మైసూరు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలలో పరస్పర పద్ధతిని సీట్లకు ప్రవేశం.

నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు మద్రాసు, మైసూరు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలలో పరస్పర పద్ధతిని ఎనిమిది సీట్లు ప్రత్యేకించబడ్డాయి.

హెచ్. ఎస్.సి.(ఎం. పి.) —పి.యు.సి. పరీక్షలలోగాని, తత్తుల్యమైన పరీక్షలలో గాని 50 శాతానికి తక్కువకాని మార్కులు లెక్కలు, (కాంపొజిట్) ఫిజికల్ సైన్సులలో తెచ్చుకొని తొలి ప్రయత్నంలోనే పరీక్ష ప్యాసయినవారు తమదరఖాస్తులను 28.6.1969 నగాని, అంతకుముందుగాని డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ కు పంపవలసినదిగా కోరబడుతున్నారు. దరఖాస్తు ఫారాలు, యిందుకు సంబంధించిన యితర వివరాలు ఆయా రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్లనుంచి అంటే డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మద్రాసు రాష్ట్రం, మద్రాసు 25 నుంచి, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మైసూరురాష్ట్రం, బెంగుళూరు 1 నుంచి సరాసరిగా లేక విజ్ఞప్తితో ఒక రూపాయి పోస్టల్ ఆర్డరు, తమ చిరునామా వ్రాసిన 22×9.5 సెంటీమీటర్ల సైజు కవరుకు 65 పైసల పోస్టేజి స్టాంపులు అంటించి పంపవలెను.

సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.

సెంట్రల్ పి.డబ్ల్యు.డి. మద్రాసు

సి. పి. విశాఖపట్టణంవద్ద కొత్తగా ట్రాన్సుమిటింగ్ స్టేషన్ నిర్మాణమునకు ఎగ్జిక్యూటివు యింజనీరు, మద్రాసు సెంట్రల్‌డివిజన్ (నార్తు) సెంట్రల్ పి. డబ్ల్యు. డి. బ్లాక్—1, మొదటి అంతస్తు 'శాస్త్రి భవన్' 35 హాడోస్ రోడ్, నుంగంబాకం, మద్రాసు—6 వారిచే సీల్డు అయిటం రేటు టెండర్లు ఇండియా ప్రెసిడెంట్ తరపున సెంట్రల్ పి. డబ్ల్యుడి అప్రూవుడు కంట్రాక్టర్లనుంచి ఎం. ఇ. ఎస్/హైవేస్/రైల్వే/స్టేట్ పి. డబ్ల్యుడి. తరగతుల, సమానమైనవారినుంచి 30—6—69 సా. 3 గంటలవరకు కోరడమైనది.

ఎస్టిమేటు ఖరీదు. రు. 1,08,731 —
ధరావతు సొమ్ము రు. 2,718 —

టెండర్లు అదేరోజు మ. 3—15 గం. కు. ఎగ్జిక్యూటివు యింజనీర్, మద్రాసు సెంట్రల్ డివిజన్, (నార్తు) సెంట్రల్ పి. డబ్ల్యు. డి. మద్రాసు—6 ఆఫీసు వద్ద తెరవబడును.

ధరావతు సొమ్ము ట్రజరీ/స్టేట్/రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి, సదరు రసీదు వెలాను టెండరుకు జతపరచవలెను. లేదా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీ చేసిన షెడ్యూల్డు బ్యాంకు తాలూకు కాల్ రశీదు డిపాజిట్ టెండరుకు జతపరచవలెను.

టెండరు ఫారములు ఈ ఆఫీసునుంచి, అసిస్టెంట్ యింజనీర్, వైజాగ్, సెంట్రల్ సబ్ డివిజన్ నం. 1 సి.పి.డబ్ల్యు.డి, లలితా కాలనీ దాబా గార్డెన్సు, వైజాగ్—4 ఆఫీసు నుంచి రు. 10 — లున్ను+3శాతం సేల్సు టాక్సున్ను (వాపసు రాదు) చెల్లించి ది. 28—6—69 సా. 5 గం. వరకు పొందవచ్చును.

పైన తెలిపిన ప్రకారం ధరావతు సొమ్ము డిపాజిటు చేయని కంట్రాక్టర్ల టెండర్లు వెంటనే నిరాకరించబడుగును.

కాఫీ బోర్డు
బెంగుళూరు-1.

1969 జులైలో బహిరంగ వేలము ద్వారా పూల్ కాఫీ అమ్మకముల ప్రోగ్రాము

బహిరంగ వేలముద్వారా పూల్ కాఫీ అమ్మకములు బెంగుళూరు, కాఫీబోర్డు బిల్డింగు వద్ద 1969 జులైలో ఉ. 11 గం. కు దిగువతేదీలలో జరుగును.

(1) 3—7—1969,
(2) 23—7—1969

1969 జులైలో కేరళ రాష్ట్రంలో పూల్ ఏజంట్లు— డిపోలవద్ద స్టాకులు నుంచి విడుదల చేయదలచిన మొత్తము 3.7.69 తేదీన విజయవాడ పూల్ సేల్సు డిపోవద్ద స్టాకులనుండి విడుదల చేయదలచిన మొత్తము 1969 జులై 23 వ తేదీన బహిరంగ వేలము జరుగును.

1969 మే సగటు ధరలు

1969 మే లో బహిరంగ వేలముద్వారా పూల్ సేల్సులో సేకరించిన సగటు ధరలు (ఎక్సైజుడ్యూటీ, స్పెషల్ ఎక్సైజుడ్యూటీ కలుపుకుని సేల్సుటాక్సు మినహా) దిగువ తెలుపబడినది.

	50 కి. జీ. లకు.
1. ప్లాంటేషన్ పిబి	రు. 379.00
2. ప్లాంటేషన్ ఏ	రు. 323.75
3. ప్లాంటేషన్ బి	రు. 311.00
4. ప్లాంటేషన్ సిటి	రు. 299.50
5. ప్లాంటేషన్ ఇపిబిల్కు	రు. 312.00
6. అరబికాచెర్రి పిబి	రు. 309.25
7. అరబికాచెర్రి ఏబి	రు. 287.25
8. అరబికాచెర్రి సిటి	రు. 269.00
9. అరబికాచెర్రి ఇపిబిల్కు	రు. 268.50
10. రోబస్టాచెర్రి పిబి	రు. 257.25
11. రోబస్టాచెర్రి ఏబి	రు. 255.25
12. రోబస్టాచెర్రి సిటి	రు. 244.25
13. రోబస్టాచెర్రి ఇపిబిల్కు	రు. 252.50

బి. కృష్ణమూర్తి, చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసరు.
బెంగుళూరు, 12—6—69.

పార్వతీపురం ఏజన్సీ ప్రాంతం "కల్లోలిత ప్రాంతంగా" ప్రకటన

విశాఖపట్నం, జూన్ 16: శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం, పాలకొండ ఏజెన్సీ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కల్లోలిత ప్రాంతాలుగా' ప్రకటించినది. ఈ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు ధిక్కరించినవారిపై కాల్పులు జరపడానికి పోలీసులకు అధికారం ఇచ్చినట్లు ఈ ప్రకటన పేర్కొన్నది. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో నక్సలైట్లు కార్యకలాపాలను సాగిస్తున్న విషయం విదితమే.

హొండూరాస్‌లో నదులకు వరదలు
50 మంది మృతి

హొండురాస్, జూన్ 16: విపరీతంగా వర్షం కురిసిన తర్వాత చికిటో, గాండే నదులు అకస్మాత్తుగా పొంగినందువల్ల వరదలలో 50 మంది మరణించారని తెలుస్తోంది.

జకార్తావద్ద బస్సు ప్రమాదంలో 35మంది మృతి

జకార్తా, జూన్ 16: ఇక్కడికి దక్షిణంగా 60 మైళ్ళదూరంలో జిలోటోక్ అనే చోట ఒక ప్రయాణీకుల బస్సు తిరగబడిపోయి మండిపోయిన కారణంగా 56 మంది ప్రయాణీకులు కాలిపోయి మరణించారు.

ఒరిస్సా ప్రభుత్వానికి రిజర్వుబ్యాంకు హెచ్చరిక
ఓవర్ డ్రాఫ్టులు చెల్లించడానికి 27వరకు గడువు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

భువనేశ్వర్, జూన్ 16: ఈనెల 27వ తేదీలోగా ఒరిస్సా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులను పూర్తిగా చెల్లించకపోతే ప్రభుత్వ చెక్కులను, బిల్లులను చెల్లించడం నిలిపివేయనున్నట్లు రిజర్వు బ్యాంకు ఒరిస్సా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఓవర్ డ్రాఫ్టుల మొత్తం పది కోట్ల రూపాయలను మించగలదని అంచనా వేస్తున్నారు.

ఈలోగా భారత ప్రభుత్వంచే నియమింపబడిన ఐదుగురు సభ్యులు గల అధికార బృందం ఒకటి నిన్న మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్ళింది. ఈ బృందం అంతకంతకూ విషమంగా పరిణమిస్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రెండు రోజులపాటు పరిశీలించింది.

అయితే ఈ సంవత్సరంలో రు. 40 కోట్ల మేరకు అప్పుగా ఇవ్వవలసిందిగా రిజర్వు బ్యాంకుకు సిఫార్సు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బృందాన్ని కోరింది.

హాంగ్‌కాంగ్, జూన్ 16: చైనా కరెన్సీని ఇక మంచి రెన్‌మిన్ బీ (ప్రజల కరెన్సీ) అని పిలుస్తారు. ఇంతవరకూ ఈ కరెన్సీని జెన్ మిన్ పియునో అని పిలిచేవారు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు వార్తాపత్రిక టాకుంగ్ పావో వ్రాసింది.

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థి
ఈ వారంలోనే నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 16: భారత రాష్ట్రపతి పదవికి తన అభ్యర్థిని, కాంగ్రెస్‌పార్టీ, పార్లమెంటరీ బోర్డు వచ్చే సమావేశంలో నిర్ణయిస్తుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ వారాంతంలోగా జరగనున్నదని, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేటి ఉదయం ఇక్కడ విలేఖరులకు తెలియచేశారు. ప్రధానమంత్రి త్వరలో జపాన్ వెళ్లనున్నారు కనుక, అలోగానే రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయింపడం జరగాలని రాష్ట్రపతి ఎన్నికలకు తగు ఏర్పాట్లు చేసుకోడానికిగాను, ఎన్నికల కమిషన్‌కు తగు వ్యవధి ఇవ్వాలని ఆయన అన్నారు.

ఆమోదించిన చెరుకుధర చెల్లించనందుకు ఆందోళన

విజయవాడ, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ లోని పంచదార ఫ్యాక్టరీలవారు చెరకు క్వింటాలుకు రు. 100 చొప్పున అంగీకరించిన ధరను అమలు చేయుటలో విఫలమైనారని ఆంధ్రప్రదేశ్ చెరకు ఉత్పత్తిదార్ల సంఘం కార్యదర్శి శ్రీ బి. భావనాచారి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన ఎక్సైజు డ్యూటీ కారణంగా తాము అంగీకరించిన ధరను చెల్లించలేకపోతున్నామని పంచదార పరిశ్రమవారు అంటున్నారని ఆయన చెప్పారు.

ఫ్యాక్టరీలవారి ధోరణివలన చెరకు ఉత్పత్తిదారులు, ఫ్యాక్టరీలవారి మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతినగలవని ఆయన అన్నారు.

విదేశాలకు బెల్లం ఎగుమతిని రద్దుచేయటం గురించి చెబుతూ ఇందువలన పంచదార మిల్లులవారికి ప్రయోజనం ఉన్నదే కాని, చెరకు ఉత్పత్తిదారులకు ఇబ్బందులు కలుగుతున్నవని, ఆయన అన్నారు. చెరకు ఉత్పత్తిదారుల శ్రేయస్సు దృష్ట్యా బెల్లం ఎగుమతిని తిరిగి ప్రారంభించవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఈ నెల 17న సాయంత్రం 3—30 గంటలకు కౌన్సిల్ హాలులో జరుగును.

ఐ. ఎన్. టి. యు. సి. ప్రతినిధుల సభలో గలభా

కలకత్తా, జూన్ 16: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు సంబంధించిన, ట్రేడ్‌యూనియన్ ప్రతినిధుల సమావేశంలో కొంతమంది సభికులు శ్రీ జి. ఎల్. నంద సభకు ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ చెప్పకుండా ప్రసంగించినందుకు నిరసనగా అల్లరి చేశారు. శ్రీ నంద కార్యక్రమాల పత్రికప్రకారం సభకు దాదాపు ఒక గంటకుపైగా ఆలస్యంగా వచ్చారు. ఈ కారణంగా ఆయన అక్కడ చేరిన ప్రతినిధుల కష్టసుఖాలు లక్ష్యపెట్టని పోకడగా విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి గత మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్‌తో పశ్చిమ బెంగాల్ ఐ.ఎన్. టి. యు. సి. యూనిట్ సహకరించలేదని ఆరోపిస్తూ ప్రకటనలు చేశారని, వారలా ఎందుకు చేశారో కనుక్కోవలసిందిగా ఉద్దేశపూర్వకమైన ఒక ప్రతినిధి మైక్రోఫోను చేతికి తీసుకుని శ్రీ నంద సభనుంచి నిష్క్రమించే సమయంలో ఆయనను కోరారు.

అక్కడేవున్న పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిని శ్రీ నంద ఈవిషయమై అడుగగా ఆయన తానలా ప్రకటన చేయలేదని తిరస్కరించారు.

ఆతర్వాత శ్రీ నంద తిరిగి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐ. ఎన్. టి. యు. సి. ని, కాంగ్రెస్‌ను పటిష్ఠం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశానికి ముందుగా ఇతరులతో పాటుగా డాక్టర్ ప్రతాప్‌చంద్ర చుందర్ శ్రీ కృష్ణకుమార్ శుక్లా, శ్రీ విజయ్‌సింగ్ నహర్, శ్రీ కాళీముఖర్జీలతో శ్రీ నంద సమావేశం జరిపారు.

ఐ. ఎన్. టి. యు. సి. పశ్చిమ బెంగాల్ యూనిట్, కాంగ్రెస్‌ల మధ్య సంబంధాలను మెరుగుపరిచే మార్గాల గురించి వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.

గుడిలో మెల్ల

బార్మర్, జూన్ 16: 'తాబ్' అనే గ్రామంలో ఒక 75 సంవత్సరాల వృద్ధురాలు తీవ్ర క్షామ పరిస్థితి వ్యాపించి ఉన్నప్పటికీ, ఒకందుకు మాత్రం సంతోషిస్తున్నది. గత యాభై సంవత్సరాలలోను వచ్చిన క్షామాలలో ఆమె అనేక కష్టాలు ఎదుర్కొన్నది. ఆ కరవు కాటకాల్లో ఆమెకు తన భర్తవైపు బంధువులు 15 మంది, తల్లి తండ్రులవైపు బంధువులు 12 మంది మరణించారు. ఈ వృద్ధురాలు క్షామ నివారణ కేంద్రం సందర్శించడానికి వచ్చిన మంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్‌కు తన కష్టగాథను వివరిస్తూ, 'ఈసారి ఈ బాధలు తప్పించుకున్నాము' అని కొంత పూరట వ్యక్తం చేసింది.

స్పెషల్ ఫారెస్టు డివిజన్, చంద్రపూర్ యొక్క డిపో సరుకు వేలం అమ్మకపు నోటీసు

ఎల్లరకు తెలియగలందులకు ప్రకటించునదేమన, దిగువ డిపోవద్ద పోగుచేయబడిన కలప ఆడ్‌పల్లి డిపోవద్ద 1969 జూన్ 17 మరియు 18 తేదీలను ఉ. 10—00 గం.లకు ఆరంభించి లాట్లలో బహిరంగ వేలంలో వేలం వేయబడును.

వరుస సం.	వివరములు	డిపోపేరు	సుమారు మొత్తము	వేలం తేదీ.
1.	టేకు గుండ్రటి దుంగలు డిపో లాట్లు.	అడ్‌పల్లి	416ఘ.ఎం.	1969 జూన్ 17 మరియు 18
2.	వేలుదారకపు ఇంపలి డిపో లాట్లు.	డిటో	670ఘ.ఎం.	డిటో
3.	టేకు గడలు.	డిటో	4500 నం. లు	డిటో

వివరములు ఏవిగాని డిస్ట్రిక్ట్ ఫారెస్టు ఆఫీసర్, స్పెషల్ ఫారెస్టు డివిజన్, చంద్రపూర్, ఆఫీసునుంచి పని దినములలో ఏదినమునైనా పని వేళలలో పొందవచ్చును.

కొనండి శక్తిని-
భద్రపరచండి శక్తిని-
ఎల్లప్పుడూ
విశ్వసనీయమైన
శక్తిని-
AMCO

ఆమ్కో సిల్వర్‌కోబాల్ట్‌తో
కలిపి కొనండి
మీ శకటానికి తగిన
బ్యాటరీ
ఆమ్కో బ్యాటరీస్ లిడ్., బెంగుళూరు
AM-14-MAC (B) TEL

సేల్స్ అండ్ సర్వీసు
ఆమ్కో బ్యాటరీస్ లిమిటెడ్
158, మౌంట్‌రోడ్, మద్రాసు—2, ఫోన్: 81221, Grams: "STORAGCILL"
282, అవనాసిరోడ్డు, కోయంబత్తూరు—18, ఫోన్: 24866, Grams: "CARBATTERY"
XIII/32 of 323 రైల్వేస్టేషన్‌రోడ్, త్రివేండ్రం—1 (కేరళ) ఫోన్: 2595 Grams: "BATTERY"

మోటారు వాహనాల అమ్మకము

దిగువ మోటారువాహనములు బహిరంగవేలములో 8—7—69 మంగళవారం మ. 2 గం. కు అమ్మబడును.

తయారీ	సం. రం మోడల్	రిజిస్ట్రరు నం.
డాడ్జి పికప్‌వాన్	1961	ఏపివై 5915
విల్లిస్ స్టేషన్‌వాగన్	1961	ఎండిహెచ్ 3979
విల్లిస్‌జీప్	1963	ఏపియు 1326
విల్లిస్‌జీప్	1963	ఏపియు 167
విల్లిస్‌జీప్	1961	ఏపివై 6046
విల్లిస్‌జీప్	1961	ఏపివై 5768
విల్లిస్‌జీప్	1961	ఎంఎస్‌పి 1614

వేలంలో పాల్గొనువారు సెక్యూరిటీ డిపాజిట్టుక్రింద ముందుగా రు 500—వేలంలో పాల్గొనేముందు డిపాజిట్ చేయవలెను. పాట కొట్టివేసిన వెంటనే పాటమొత్తంలో 20% సొమ్ము నగదుగా చెల్లించవలెను. వేలంకు ఒకరోజుముందు వాహనములను తనిఖీ చూచుకొనవచ్చును.

జనరల్ మేనేజరు,
ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్సు లిమిటెడ్,
యూనిట్—సింథెటిక్ డ్రగ్స్‌ప్లాంటు,
పి. ఒ. బాలానగర్‌టౌన్‌షిప్,
హైదరాబాద్—37.

మెషిన్లు అమ్మబడును
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పబ్లిక్ వర్క్సుశాఖ (ప్రాజెక్ట్సు వింగ్)
నాగార్జున సాగర్ డామ్

TENDER NOTICE No. 4|W&M|69-70|9-6-69.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వర్క్సుషాప్ అండ్ మెషినరీ డివిజన్ నాగార్జునసాగర్‌డాము విజయపురి నార్తు, మిర్యాలగూడా తాలూకా, నల్గొండజిల్లా, ఆంధ్రప్రదేశ్ వారి వద్దనున్న ఈదిగువ పేర్కొనబడిన కేటగిరీ —"సి" వాడిన ఆ కొనుటకు "సీలువేసిన టెండర్లు" ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారిచే తేదీ 8—7—69, సాయంత్రము 4 గంటలవరకు తీసుకొనబడి అదేరోజు సాయంత్రము గం. 4—15 ని. లకు తెరవబడును.

టెండరు షెడ్యూల్సు మరియు ఇతర డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి కార్యాలయము నుండి పనిచేయు కాలములలో షెడ్యూలు ఒక్కంటికి రూ. 5—15 చొప్పున మనియార్డరు ద్వారా రొక్కరూపములోగాని 20—6—69 నుండి 7—7—69వరకు చెల్లించి పొందవచ్చు.

వరుస నెం.	మెషినరీ వివరములు.	సంఖ్య	ధరావతుసొమ్ము.
1.	డాడ్జి పికప్ పెన్‌ఎల్6—డి.200 పొడలు సీటు జేను 2946 ఎం. ఎం.(116'')	1	రూ. 100 —
2.	సి. పి. టి. డీజల్ ఎయిర్ కంప్రెసర్లు 8.92 క్యూబి (315 సి.ఎఫ్.ఎం.) కెపాసిటీ	4	రూ. 400 — ఒక్కింటికి
3.	సి. పి. టి. డీజల్ ఎయిర్ కంప్రెసర్ కెపాసిటీ 14.15 క్యూబి/ఎం (500 సి.ఎఫ్.ఎం)	1	రూ. 400 —
4.	బూనోస్డ్ డీజల్ పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్లు కెపాసిటీ 9.062 క్యూబి/ఎం(320సి.ఎఫ్.ఎం)	2	రూ. 400 — ఒక్కింటికి
5.	హిగ్స్ ఎలక్ట్రిక్ మోటార్లు 80 హెచ్.పి.	2	రూ. 100 — ఒక్కింటికి
6.	కిర్లాస్కర్ ఎలక్ట్రిక్ మోటారు 50 హెచ్. పి.	1	రూ. 100 —
7.	అట్లస్‌కో పంపింగ్ సెట్ స్పేడిల్ టెక్	1	రూ. 50 —
8.	పంప్ సెట్లు.	3	రూ. 20 — ఒక్కింటికి

(సం) కె. రామారావు,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు,
వర్క్సుషాపు అండ్ మెషినరీ డివిజను,
నాగార్జునసాగర్ డాము.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు,
టెండరు నోటీసు

దిగువ పేర్కొన్న పనులకు నిర్ణీతమైన ఫారాలలో 14—7—69 మధ్యాహ్నం మూడు గంటలలోగా సూపరింటెండింగ్ ఇంజనీరు, ఆపరేషన్ సర్కిల్ విశాఖపట్నం —2 వారిచే సీలు వేసిన టెండర్లు కోరబడుచున్నవి.

టెండరు షెడ్యూలు 14—6—69 నుంచి అమ్మకానికి లభించగలదు.

వరుస నెం.	టెండరు నోటీసు నెం.	పని వివరం	కాంట్రాక్టు పద్ధతి	దాదాపుగా ఖర్చు రు.	ధరావతు మొత్తం రు.	టెండరు ఫారాలఖరీదు రు. పై.
1.	2/69.70	సింహాచలం సెంటరులో కొలతలకు, డ్రాయింగ్ లకు అనుగుణంగా గ్రిల్స్ తయారీ సహా 7.315 మీటర్లు (24') 8—229 మీటర్లు (27') నిడివి గల ఆర్.సి.సి. స్తంభాల పోత.	క. 2.	3,00,000	7,500	10.30

టెండరుఫారాల ఖరీదు చీఫ్ అక్కౌంటెంట్, ఆపరేషన్ సర్కిల్ విశాఖపట్నం పేర విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోగాని, మరే షెడ్యూల్డు బ్యాంకులోనైనా గాని చెల్లించబడగల క్రాసుచేసిన డిమాండు డ్రాఫ్టు యిచ్చి, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్ గంజిపేట జంక్షన్, విశాఖపట్నం—2. కార్యాలయమునుండి టెండరు ఫారాలు పొందవచ్చు, టెండరు ఫారాలు 11—7—69 మధ్యాహ్నం 3 గంటల వరకు లభించును.

టెండర్లు 14—7—69 సాయంకాలం నాలుగు గంటలకు టెండరు దారుల సమక్షంలోనే తెరువబడతాయి.

పోస్టులో జరిగే ఆలస్యానికిగాని, పోస్టుద్వారా టెండర్లు పంపినప్పుడు అవి పోయినపక్షంలోగాని ఈ శాఖ జవాబుదారి వహించజాలదు.

టెండరు ఫారాల ఖరీదు ఏ పరిస్థితిలోను తిరిగి చెల్లించబడదు.

డిమాండు డ్రాఫ్టు ద్వారా ధరావతు మొత్తంపూర్తిగా పంపని టెండరులుగాని, ధరావతు పంపిన డిమాండు డ్రాఫ్టుగల కవరుపై దానిని పంపుతున్నట్లు వ్రాయని కవరులుగాని తెరువకుండానే త్రిప్పిపంపివేయబడును.

అంగీకరింపబడిన టెండరుదారు అగ్రిమెంటు విలువ పై స్టాంపుడ్యూటీ క్రింద రు 2—30 చెల్లించ వలసి వుంటుంది.

ఏ టెండరునైనాగాని, అన్ని టెండర్లనుగాని, కారణం చెప్పకుండానే తిరస్కరించే అధికారం దిగువ సంతకం చేసిన వారికి ఉన్నది.

బై ఆర్డరు, పి. వి. బి. కృష్ణారావు,
సూపరింటెండింగ్ ఇంజనీరు, విశాఖపట్నం.
Phone: 3307
Grams: "VIDYUTSAKHA" Visakhapatnam

ఆంధ్ర విశ్వవిద్యాలయం పి. యు. సి. పరీక్షా ఫలితాలు

WALTAIR, June 16

Following is the provisional list of register numbers of successful candidates at the Pre-University Examination held by Andhra University in April:

First Class

2 47 48 67 89 143 64 87 93 212 83 57 304 24 31 55 57.

1018 27 57 140 62 94 98 223 36 65 82 89 97 524 29 32 788 91 92 802 10 34 38 54 936.

2009 191 93 97 201 03 05 334 68 86 96 454 71 502 707 34 822.

3195 643.

4106 25 66 79 97 318 32 37 74 438 53 86 729 30 35 908 27.

5045 126 56 63 65 72 73 96 99 209 14 30 31 96 98 323 410 41 607 754 57-A.

6009 10 11 15 63 148 58 230 47 397 99 470 75 97 517 20 49 67 978 92.

7049 62 76 132 34 37 70 91 201 03 53 380 92 96 436 39 500 11 648 737 41 96 814 15 41 53 59 60 901.

8364 70 514 73 74 698 700 01 818 22 35 48 49 66 82 916 22 38 39 68 70 75.

9000 03 18 31 33 65 144 236 478 87 552 62 63 94 856 957 80 94.

10008 14 16 18 21 23 67 320 21 66 464 661 713 35 63 67 80 808 18 44 89 99 912 63 79.

11078 83 150 340 50 817 34.

12031 129 219 48 566 80 601 30 729 42 87 88 824 38 63 96.

13241 42 47 272 536 904 41.

14072 126 54 55 87 242 71 492 93 95 712 18 20 24 32 33 49 60 61 77 83 802 14 22 41 71 80 85 91 98 905 29 36 42 46 61 67 74.

15014 17 21 44 49 63 66 84 91 92 100 17 54 354 94 411 14 82 611 62 83 735 42 45 47 901 02.

16069 95 227 313 92 93 559 78 825 30 35 37.

17056 59 107 266 313 24 35 68 75 81 411 556 690 96 703 22 49 98 800 74.

18004 33 213 300 25 47 49 874 909 16 20 27 63.

19503 69 77 643 899.

20328 42 984.

21009 89 105 22 56 62 304 57 73 473 535 640 46 51 61 65 67.

22281 88 89 90 95 96 98 301 06 10 13 14 15 18 20 27 37 40 45 46 50 51 52 53 54 55 56 57 58 65 68 69 71 75 76 77 78 80 83 84 85 89 90 92 93 94 96 98 401 02 03 04 06 07 09 11 12 14 17 21 23 24 29 33 37 38 39 40 41 42 44 46 50 52 53 54 55 56 57 50 62 63 67 68 69 70 71 72 74 75 76 78 81 86 87 88 90 91 92 93 96 98 99 503 06 08 10 15 16 17 18 19 23 24 37 28 29 33 36 37 38 40 44 49 50 58 59 60 62 63 64 65 68 72 75 76 80 81 83 91 93 604 05 06 10 14 18 24 27 33 35 37 39 40 44 46 49 51 54 56 57 63 71 73 74 78 81 84 85 86 87 91 92 93 96 704 06 08 14 15 16 18 19 20 21 24 25 28 31 46 53 57 59 72 75 76 77 73 81 91 93 94 805 16 18 20 24 30 31 34 35 38 39 40 45 51 58 62 64 65 948 62 72.

23001 06 25 38 41 42 264 69 346 53 59 406 503 15 16 18 857 63 68 69 77 80 83 90 91 907 09 10 26 34 47 67 68.

24000 01 14 18 29 36 38 46 47 48 56 58 61 65 70 81 97 174 96 311 554 95 901.

25225 510 31 44 81 87 613 23 27 33 43 49 61 71 74 704 17 18 25 34 35 36 44 46 52 53 54 87 96 888 89 92 909 81.

26076 80 97 98 115 17 23 25 27 28 284 87 392 455 57 85 91 97 532 909 19 47.

27015 36 71 72 106 19 30 460 97 566.

28050 52 53 134 36 53 97 204 11 61 62 67 69 72 74 78 349 522.

Second Class

90 131 37 39 62 73 74 91 211 18 30 80 322 53 77 82 420 31 534 58 99 634 56 1015 45 68 99 1113 14 41 54 58 71 1205 06 15 18 38 54 66 74 88 99 1304 30 31 35 66 87 1506 17 19 26 27 1827 36 44 63 71 87 1932 35 74 2008 11 18 59 2107 29 46 2202 18 2324 32 42 57 83 2405 22 27 41 74 93 2509 11 39 2655 58 2818 21 29 51 84 3120 53 3224 69 72 82 3335 3659 60 74 96 3700 57 74 3807 3913 4066 4102 62 4236 53 4315 61 38 4490 91 4536 45 57 58 61 4624 48 52 63 84 85 90 92 4725 32 43 4912 26 36 85.

5014 15 22 25 32 50 53 65 68 83 87 5113 39 76 98 5205 07 47 99 5302 45 51 80 85 88 5401 07 56 73 79 5604 14 23 30 83 5719 28 55 58 6023 43 75 85 89 91 98 6123 24 54 81 6213 20 21 23 33 60 61 90 6382 6410 19 26 82 6535 58 81 99 6782 98 6831 6976 7005 06 29 39 84 7126 36 46 51 82 87 7215 19 37 40 64 68 69 91 7318 27 48 7407 57 60 70 92 7501 03 05 07 14 7729 40 49 72 7801 08 16 21 27 35 39 45 48 52 55 58 64 7956 71 91A 93-A 8355 80 8446 94 8521 57 61 68 8629 43 44 57 58 71 87 97 8704 97 8813 32 43 55 57 64 69 94 95 8905 11 12 17 23 24 41 58 62 89 9001 9117 33 48 87 93 97 9256 81 9305 08 10 12 31 33 35 9446 47 88 94 98 9501 02 09 19 40 54 56 61 62 89 92 9878 90 9968 91.

10007 10 11 12 15 19 25 82 10105 40 10210 61 10316 22 23 34 59 10413 439 47 63 65 71 76 77 10513 19 53 10629 52 78 10715 20 55 92 10826 34 38 10901 02 06 95 11002 06 23 27 46 63 84 85 87 11185 87 95 11281 11330 46 47 54 11837 43 12034 36 45 58 73 12149 50 89 12202 62 12380 82 94 12448 12687 91 99 12722 38 39 76 12808 38 53 98 12962 78 13012 13106 60 69 90 13243 61 64 67 81 13315-A 13723 36 37 13852 80 87 13915 39 14061 69 14103 20 33 47 81 14275 14314 14429 96 14702 06 16 19 21 30 31 39 43 45 48 53 63 64 75 81 82 94 14800 13 15 17 28 34 36 46 48 50 51 66 69 70 72 74 83 14908 09 13 14 17 20 25 26 27 31 37 40 47 48 55 60 66 73 78 64 87 93 94.

15004 15 42 59 74 81 86 93 15145 15212 26 35 48 15315 17 20 30 41 61 66 73 92 15579 15608 19 27 30 44 63 68 15710 37 46 15838 15922 16065 94 16112 20 21 25 79 16274 16304 27 96 16422 94 16517 57A 67 16705 07 21 83 85 95 16824 47 48 58 17069 88 17191 98 96 17260 62 17303 28 34 57 78 79 84 17456 17547 17671 91 17732 61 94 17814 39 85 17946 91 18002 36 66 89 96 18108 83 18222 25 50 81 96 18320 73 18415 18810 27 33 50 52 54 60 68 18906 37 40 55 78 96 19002 10 17 18 51 65 19109 19281 19379 19424 25 53 58 75 79 94 19526 40 54 19637 38 52 59 94 96 97 19836 42 50 51 52 91 19901 20263 20321 25 60 77 84 20441 93 20504 17 22 24 20770 20819 20995 21015 19 35 58 62 92 94 21100 08 14 17 24 76 94 21261 78 21409 57 87 21600 72 74 21602 07 27 21754 91 21812 24 36 83 85 21933 63 68.

22284 91 92 93 94 22302 17 31 22 23 26 28 33 35 47 48 62 63 64 67 74 86 97 22405 13 15 22 25 26 28 31 36 45 47 51 60 61 65 73 79 83 84 85 22504 05 07 09 30 34 35 41 42 43 55 56 61 67 74 78 79 82 84 85 89 22600 02 03 05 09 11 15 16 19 22 28 31 32 34 41 42 43 47 50 52 59 60 66 70 77 79 80 89 97 22700 01 03 05 11 13 17 22 26 29 30 33 34 35 36 37 38 39 43 44 48 49 51 54 56 58 63 64 65 66 69 70 73 79 84 85 89 92 95 98 99 22800 06 07 19 21 23 27 32 33 36 37 42 43 44 47 48 52 57 60 61 66 69 88 909 14 20 36 41 42 52 55 57 58 60 66 76 81 82 63 86 96.

23067 20 23 34 38 40 72 85 23270 71 78 23327 44 63 64 65 67 34 23412 33 39 53 66 74 83 23505 17 30 23625 32 54 63 68 94 23725 23859 75 95 23900 11 12 17 30 36 37 39 41 44 53 63 71 79 82 86 87 89 93 93.

24002 04 09 19 22 27 35 37 39 40 50 52 54 62 63 66 67 68 71 75 76 78 79 86 87 88 89 93 96 24101 19 56 58 65 70 73 84 85 86 89 24245 24354 24406 55 65 74 86 24526 45 58 24606 15 30 36 37 41 45 47 58 61 65 68 71 92 24704 06 07 45 64 77 24807 41 45 46 47 59 24969 90.

25021 39 44 67 80 84 86 25123 37 42 77 78 80 93 25210 11 13 16 31 25515 22 29 48 51 61 67 75 80 25611 60 64 85 25743 55 63 25811 44 47 70 25905 13 14 23 32 51 75 82 83 95 26001 23 33 45 47 54 66 68 72 83 84 95 96 99 26103 05 07 09 14 16 29 26217 31 44 47 49 70 78 85 88 90 26329 43 48 54 86 26412 35 69 82 92 26509 26951.

27017 26 34 27112 21 29 61 27229 66 27303 08 14 27423 52 27614 27986-93 97 28019 22 51 54 56 84 28149 58 65 74 28214 17 32 33 36 37 47 49 52 54 57 58 66 73 75 81 28321 34 37 45 48 53 28491 28503 66 25 49

Third Class

1 3 4 13 15 22 24 31 32 46 49 57 62 64 65 68 81 86 91 109 12 16 17 24 26 29 35 38 44 45 48 55 57 61 71 92 95 97 99 209 23 33 35 41 70 74 36 94 302 14 16 25 26 27 30 32 35 38 41 45 49 56 58 81 83 419 22 25 28 38 45 57 96 98 500 02 08 26 33 59 94 95 620 25 27 36 39 46 58 66 67 85 95 98 99.

1021 22 29 to 32 34 37 39 47 55 50 63 66 67 75 82 83 86 96 100 08 09 11 15 17 18 26 30 34 35 37 38 49 56 57 68 72 74 76 80 93 208 10 17-22 30 43 49 51 60 65 71 77 90 93 96 303 15 22 32 33 40 42 46 51 52 54 57 58 67 68 85 406 09 13 19 20 23 34 39 56 65 66 69 74 78 84 86 95 99 509 21 23 35 44 47 48 53 57 68 72 782 87 93 97 99 800 03 10 06 15 18 23 28 to 31 35 41 42 43 49 50 51 53 62 65 73 75 76 77 80 83 86 96 98 1901 07 12 14 18 20 23 24 27 28 31 37 40 to 43 45 48 49 51 52 57 62 63 64 69 75 76 83 93 96.

2001 03 04 10 14 23 24 25 28 33 34 36 40 43 46 55 58 63 64 69 70 72 75 76 78 85 87 89 96 103 06 13 20 21 22 25 26 30 32 34 39 43 47 55 to 58 68 71 72 90 92 94 95 96 98 99 221 331 40 41 56 60 64 72 76 78 402 11 19 21 29 43 44 60 53 55 58 66 67 68 72 78 79 89 93 94 512 17 20 to 24 41 45 46 62 73 74 75 80 93 97 99 600 14 16 20 21 22 24 30 42 65 67 69 70 84 85 96 98 710 11 16 20 22 23 24 27 32 44 54 55 67 83 85 89 802 46 50 73 73 45 85 94 911 32 41 42 45 50 62 94.

3004 26 29 56 58 66 95 108 09 23 25 27 40 49 52 55 65 71 76 77 79 82 97 99 204 16 19 20 22 26 39 56 60 61 62 64 71 74 77 309 23 27 36 37 42 46 49 68 70 87 93 707 14 16 17 23 24 32 37 48 59 66 75 76 79 80 82 83 85 90 94 814 17 26 33 56 58 72 78 86 90.

4043 49 53 60 73 79 80 87 88 89 108 21 35 44 48 50 55 59 78 90 96 98 209 10 11 25 29 30 37 42 45 49 63 81 82 84 89 91 92 93 95 98 300 08 11 20 39 43 48 56 57 58 60 66 75 93 95 402 12 28 45 49 56 57 80 514 19 35 44 54 56 60 63 65 78 84 86 92 608 21 26 57 59 62 66 68 73 75 86 98 99 703 05 06 18 27 31 33 36 38 40 42 56 61 66 898 905 07 17 20 31 35 43 49 50 57 59 63 65 72 79 81 86 90 92.

5016 19 20 30 34 37 39 43 46 49 52 61 63 64 74 75 82 84 88 89 93 96 98 103 09 32 33 48 50 75 81 97 200 02 03 11 34 36 41 44 56 58 64 66 70 300 04 11 36 40 43 53 73 81 83 92 413 21 25 26 30 37 43 46 60 67 81 84 91 99 503 36 42 52 56 61 63 64 70 73 617 19 20 25 28 29 38 41 47 52 54 68 70 71 72 73 74 75 77 93 701 03 04 05 12 23 26 30 31 40 46 47 51 57 59 60 61 74 82 86 87.

6003 19 25 27 28 32 40 42 47 52 53 60 62 66 69 71 79 82 83 88 95 99 100 06 10 14 15 19 25 26 33 34 38 42 47 49 50 56 57 62 64 65 78 82 92 200 01 03 04 08 14 16 25 27 28 31 35 36 40 43 44 45 49 51 58 59 69 70 75 76 79 80 83 85 88 95 300 02 05 07 09 13 22 26 27 28 31 32 33 34 35 39 40 81 83 84 90 93 429 37 43 45 46 48 53 56 58 60 63 80 88 506 12 16 18 19 21 23 32 36 50 54 63 70 71 74 84 85 87 96 98 607 10 24 28 30 33 48 49 61 65 67 81 84 91 703 15 16 40 42 44 46 64 70 83 89 800 12 29 975 77 79 80 86 91 94 99.

7004 07 10 11 14 17 22 23 28 40 41 50 53 54 55 57 58 61 63 64 71 75 78 82 85 104 05 09 15 25 38 40 41 45 53 56 57 63 68 75 84 97 98 99 203 07 26 28 31 35 45 47 48 57 59 73 84 85 86 88 89 94 98 99 306 07 09 10 11 19 33 34 40 43 52 54 55 56 59 61 63 69 70 71 72 73 76 78 89 95 400 10 15 19 25 26 31 34 35 43 46 49 50 53 61 63 73 77 82 86 87 90 93 504 10 25 31 32 34 35 41 43 44 45 47 50 68 74 95 623 30 47 73 78 700 02 03 06 17 18 28 30 31 36 42 43 44 45 46 47 48 58 76 79 93 95 99 800 04 07 11 12 13 17 19 24 25 26 28 29 33 36 37 38 40 43 44 47 51 54 56 57 61 62 63 65 66 67 68 69 71 81 85 88 89 90 902 12 22 26 28 30 33 34 35 58 62 66 80 89 91.

8357 61 63 77 94 97 400 14 16 17 47 48 59 61 70 83 95 98 502 04 07 11 41 44 47 49 51 56 58 60 63 77 618 20 27 28 30 41 50 62 63 64 81 85 86 89 90 94 99 702 03 806 12 16 21 25 34 61 63 76 77 78 84 90 92 96 98 913 25 35 40 49 57 66 71 73 74 79 87 94.

9004 07 09 14 15 16 17 19 32 35 41 56 63 64 67 75 84 86 89 100 02 04 16 21 23 35 43 45 53 55 58 63 67 73 90 96 201 06 08 13 14 16 21 27 37 43 64 73 75 83 88 89 304 11 17 18 20 21 27 28 29 68 71 403 18 32 33 48 49 59 60 62 71 75 77 84 85 86 90 91 96 507 12 14 16 23 24 29 30 36 37 38 44 48 49 53 57 58 59 64 65 67 60 73 74 75 76 78 80 81 83 84 85 88 90 91 05 96 603 07 851 62 63 64 65 70 72 73 77 79 85 92 93 904 16 17 22 25 26 28 34 43 47 51 55 67 62 83 84 93 98.

10002 09 13 22 24 25 34 38 56 59 71 77 100 04 06 07 20 21 30 31 34 39 42 43 45 46 47 50 51 69 80 81 90 91 93 94 99 200 02 04 06 07 11 22 26 27 30 51 52 65 66 67 68 71 81 83 99 318 24 25 42 43 45 47 48 54 62 70 81 82 84 85 93 97 403 10 14 20 32 33 38 41 45 55 59 61 62 66 67 68 69 73 75 78 81 97 504 08 09 11 12 16 37 38 41 43 45 46 49 51 57 59 60 62 63 64 66 68 72 75 76 632 39 49 53 66 67 79 91 92 714 16 21 22 29 30 38 39 42 64 66 69 82 90 94 98 806 07 31 33 39 42 43 63 904 19 21 40 56.

11003 07 33 54 64 79 81 82 111 12 23 76 77 79 83 205 17 22 23 24 27 28 29 32 36 40 46 62 75 85 89 95 300 08 10 14 16 17 28 34 38 45 52 53 57 80 91 403 07 11 14 28 34 36 73 811 21 22 27 29 35 39 40 49 57 65 67 68 70 72 76 79 85 86 88 89 97 99 913 14 16 23 29 36 38 39 48 59 60 61 70 71 72 73 74 85.

12049 55 60 67 72 78 89 90 95 98 101 14 15 36 40 53 57 59 66 84 88 93 99 210 28 30 32 35 38 44 53 73 84 85 87 88 90 91 94 96 327 28 33 34 35 36 54 59 60 66 72 73 79 91 97 404 09 11 20 21 37 41 46 62 68 567 68 69 75 90 93 600 05 07 11 22 25 39 40 41 42 48 50 53 55 56 61 63 69 70 71 76 77 78 82 83 90 93 700 01 03 08 15 17 21 24 28 32 43 44 47 55 71 78 80 82 85 90 92 94 805 12 13 17 28 34 41 49 56 61 64 65 67 68 91 901 06 12 13 15 25 43 46 55 60 68 69 71 80 89 95 97 98.

13001 04 06 16 21 27 30 34 36 38 43 48 49 52 53 67 75 77 79 82 92 93 103 07 10 15 16 19 19-A 20 22 23 25 30 32 40 42 46 53 55 74 78 81 92 96 204 06 11 15 19 20 23 27 28 45 48 50 51 52 54 55 59 60 62 63 65 68 69 71 77 82 86 97 326 27 33 537 50 80 89 627 55 67 700 14 15 17 34 38 40 46 52 53 853 61 62 66 73 81 98 916 20 26 27 33 35 52 61 72 77 89 92 93.

14002 11 24 59 60 65 68 71 76 77 78 80 82 85 86 87 98 99 114 17 19 22 34 46 51 53 58 72 82 84 93 201 02 04 14 52 53 56 78 82 91 94 99 311 12 13 18 39 43 61 73 87 91 92 96 97 401 03 10 12 37 43 46 50 51 65 71 99 510 13 19 709 10 14 15 23 25 26 27 28 29 35 40 41 44 47 52 54 55 56 57 58 59 62 68 69 70 73 74 76 78 79 80 87 88 89 90 91 92 93 98 806 07 08 09 16 18 20 24 25 26 31 35 37 38 39 42 43 44 45 52 55 57 58 59 60 65 68 84 87 89 93 900 11 18 21 23 24 28 32 33 34 39 43 44 45 49 51 54 56 59 63 69 70 76 88 89 90 91 92 97 98 99.

15005 06 07 08 11 12 13 18 19 26 27 30 31 37 41 45 46 47 50 53 56 57 62 64 71 72 76 77 79 80 82 83 88 89 90 94 95 97 98 101 11 16 38 46 61 63 64 71 72 76 77 83 84 90 92 95 202 04 05 06 09 11 13 14 15 21 23 24 27 28 34 36 37 38 39 40 43 45 50 51 52 54 59 60 61 62 67 69 72 73 76 81 85 93 99 319 21 22 23 25 27 29 31 33 34 35 36 38 39 51 52 55 56 57 60 63 67 68 69 75 77 78 82 85 86 90 93 95 96 98 413 47 574 77 81 86 90 91 97 602 03 04 12 20 22 28 32 35 36 50 56 57 60 65 71 78 92 94 97 702 06 09 12 14 23 28 34 38 40 41 48 68 76 79 85 90 99 801 15 18 22 25 31 37 46 48 56 62 64 71 73 77 81 82 900 11 23 92.

16010 22 23 29 36 43 44 48 50 59 60 74 88 93 115 16 35 48 57 63 65 66 67 71 72 77 80 83 90 92 95 208 13 16 17 20 25 310 14 16 23 26 28 39 40 41 48 54 56 60 64 65 67 72 77 79 89 91 94 95 97 402 11 25 38 70 76 82 83 86 89 91 518 27 28 32 34 52 55 69 72 74 77 86 87 602 03 05 08 54 57 58 61 70 73 74 82 98 708 10 20 35 42 54 65 69 74 81 89 97 801 02 03 04 05 08 16 18 26 27 31 32 36 52 60 62 65.

17048 58 68 71 74 75 80 84 85 89 100 01 02 03 05 09 20 42 62 70 74 76 77 78 82 90 92 95 201 02 36 42 44 45 50 51 59 61 63 64 68 72 77 87 90 92 94 96 315 18 19 20 22 26 29 30 32 41 44 46 48 55 67 76 77 80 419 36 44 45 61 63 65 73 510 11 15 30 32 33 34 57 657 60 77 80 81 86 97 700 09 11 12 18 21 28 29 31 33 34 37 38 46 50 51 54 56 58 64 69 74 78 86 88 89 97 806 10 36 27 30 31 34 38 46 50 61 68 69 71 73 79 80 81 82 86 91 900 17 27 33 61 90 92 95 96.

18005 07 17 20 27 42 65 77 78 94 99 101 03 07 10 43 52 55 59 63 66 69 70 96 201 06 10 23 29 33 35 49 51 52 59 63 66 76 83 84 87 94 97 302 08 12 14 27 38 48 52 53 54 58 59 61 85 91 98 408 11 13 20-A 28 11 13 14 17 21 26 36 39 44 51 53 56 57 59 61 65 70 80 85 90 93 97 98 900 15 16 23 30 31 38 39 56 58 60 68 69 70 76 83 90.

19005 07 13 16 80 81 95 110 16 35 38 42 267 70 72 78 79 80 86 97 309 14 28 30 33 66 73 81 88 93 402 09 14 18 20 42 46 57 87 96 91 96 511 14 27 34 78 90 96 99 605 11 15 19 23 24 26 29 31 33 34 40 42 48 57 58 66 69 74 88 89 90 93 701 02 03 13 18 22 26 40 42 44 46 48 50 51 52 54 60 67 68 69 88 93 97 801 08 12 16 18 23 25 29 30 38 45 47 53 58 77 81 82 900 08 13 16 18 25 29 37 56.

20255 56 57 61 62 66 76 82 89 92 93 302 03 07 08 13 16 17 24 27 29 30 37 38 46 56 63 64 68 78 83 92 95 96 416 25 28 29 44 61 69 72 84 88 87 89 90 501 06 11 18 25 28 29 30 33 37 48 760 75 801 11 12 14 18 20 24 33 56 62 79 89 96 927 30 83 86 87 88 92 97.

21005 11 13 14 17 25 26 28 31 36 37 39 40 60 71 72 78 87 88 98 101 02 07 09 12 13 15 18 19 27 30 43 45 47 48 57 59 60 61 63 66 93 253 57 70 72 75 81 83 97 314 15 16 17 20 22 26 28 30 32 43 54 55 56 60 70 75 76 86 87 97 98 401 03 05 06 07 10 39 46 48 56 69 71 72 76 88 94 97 526 27 32 41 47 52 62 63 84 85 87 91 628 38 45 48 49 50 52 53 57 58 60 79 90 716 17 20 50 52 53 58 62 63 68 73 77 78 84 85 89 98 800 01 10 15 18 28 35 37 38 49 55 63 64 67 72 79 84 901 03 07 08 13 14 15 17 26 40 45 64 69 71-A 75 83 84 85 89.

22010 282 83 85 87 300 05 08 09 12 16 24 30 31 32 34 39 41 44 49 59 60 61 66 70 73 79 81 82 87 88 95 99 400 16 18 20 27 30 32 35 49 68 64 66 77 82 89 95 97 502 11 12 13 14 21 25 26 31 46 51 52 66 69 70 71 87 90 94 96 97 98 99 601 07 08 13 20 21 23 25 26 30 38 53 55 56 61 62 65 67 68 69 73 75 76 82 88 90 94 98 99 702 07 09 10 27 32 40 41 43 47 50 52 60 61 62 71 80 83 87 88 90 96 97 801 03 09 11 12 13 14 15 17 22 25 26 28 29 41 46 53 54 55 59 63 67 68 70 71 72 74 75 77 78 79 80 82 83 85 86 87 90 91 94 95 98 900 01 05 06 07 08 10 11 12 16 17 18 19 20 21 24 26 30 33 34 35 38 39 40 44 45 49 50 53 54 56 59 63 64 65 67 68 69 70 71 74 77 78 79 85 88 89 90 91 92 93 94 95 97 98 99.

23000 02 03 05 11 13 22 26 27 29 31 32 33 35 36 37 47 54 79 83 86 88 92 96 97 105 07 08 10 12 14 16 251 54 56 59 62 68 72 93 301 07 09 12 17 22 35 37 45 48 52 55 73 75 76 80 81 82 85 86 89 99 403 404 13 14 20 23 26 27 34 37 40 43 50 59 61 62 64 65 69 71 73 80 82 94 500 01 02 06 07 08 09 23 26 31 33 34 42 44 57 60 63 72 74 80 81 82 83 84 85 88 89 91 93 95 97 98 99 600 02 04 05 07 08 09 10 12 18 20 22 23 26 30 35 37 39 43 46 47 51 52 53 55 56 60 64 66 69 70 71 72 73 77 79 82 84 85 87 88 89 90 91 93 95 96 99 701 04 06 16 18 20 21 22 27 29 30 31 32 33 37 42 43 862 65 67 71 76 82 84 85 89 92 902 08 16 19 22 24 25 31 33 35 38 40 45 46 50 51 55 56 57 59 64 65 69 70 72 73 74 76 81 83 84 85 91 93 99.

24003 07 08 11 30 33 34 42 43 45 51 53 55 57 72 74 77 80 83 84 90 91 02 94 95 96 103 05 15 17 18 23 25 28 30 31 33 36 37 33 39 41 43 44 45 46 48 50 54 61 63 64 66 67 68 71 75 76 77 78 79 80 82 83 87 88 93 97 98 202 04 23 26 30 35 36 38 43 46 48 365 58 73 76 84 89 92 98 401 03 14 15 25 26 28 36 51 57 63 64 67 68 72 82 43 84 91 93 95 500 09 10 12 16 19 23 25 29 30 32 36 46 57 59 61 70 72 75 78 81 84 86 91 605 10 22 24 44 49 60 64 66 76 81 82 85 86 94 701 02 55 13 16 19 20 21 30 31 32 36 41 43 49 52 56 57 58 59 62 65 68 69 72 73 76 80 82 83 91 92 96 98 803 05 06 08 11 25 29 36 39 43 44 49 53 54 56 64 69 70 79 80 81 82 88 91 94 98 900 02 03 04 06 20 33 39 42 47 65 76 80 85 96 99.

25000 02 03 06 08 09 11 12 13 15 22 32 45 46 47 56 66 73 76 78 79 82 96 102 03 04 08 18 27 28 49 51 57 71 74 75 79 81 91 99 200 03 04 05 06 07 08 09 14 15 18 19 21 22 23 20 511 12 13 14 26 27 34 36 38 45 47 52 53 55 57 58 60 70 73 83 86 95 601 06 69 22 24 30 38 42 44 46 47 48 53 55 57 62 65 73 75 78 87 88 92 99 702 03 09 13 14 21 26 28 33 45 51 57 58 59 60 61 62 84 68 99 804 18 21 35 34 39 43 48 52 57 61 65 72 78 79 80 87 88A 90 93 94 96 97 901 06 12 16 36 44 55 60 61 64 76 77 79 85 91 96.

26000 08 24 25 28 36 39 50 59 60 61 71 73 75 91 92 93 104 06 08 11 18 20 22 31 33 38 40 45 57 59 61 74 78 91 95 209 22 25 26 29 35 37 40 41 46 50 60 62 64 69 73 76 83 92 93 97 304 15 24 26 27 35 42 52 53 60 61 65 66 68 72 78 98 408 15 20 22 23 32 36 42 48 56 58 59 65 73 80 81 83 84 87 88 89 90 93 94 95 96 500 01 04 06 18 24 899 900 02 03 12 17 24 27 39 41 42 44 49 54 66 75 78 79 99.

27000 04 09 22 25 33 37 42 43 64 65 73 75 92 96 99 102 03 09 10 17 18 23 25 36 39 47 49 50 51 52 54 55 63 70 78 93 94 95 96 97 205 07 16 22 37 39 40 43 53 61 74 76 82 86 87 90 99 302 05 11 12 35 36 45 47 90 92 415 19 41 43 58 59 74 508 42 48 50 67 70 80 81 609 19 27 29 33 48 57 63 987 90 96 98.

28007 16 21 23 29 42 46 57 64 66 69 74 75 76 80 82 83 85 86 87 129 32 33 47 51 55 56 61 62 63 67 73 78 80 81 89 90 206 07 08 09 15 18 19 20 22 23 24 27 34 39 44 45 51 56 59 60 63 65 68 70 71 76 77 82 85 92 94 300 01 13 15 18 23 26 29 30 33 39 40 43 44 45 46 50 418 31 46 48 51 52 53 62 63 65 75 82 84 86 87 97 505 09 11 12 17 18 21 37 39 42 44 45 666 67.

Part I

11 25 43 61 70 71 104 133 151 180 190 208 227 242 245 269 299 312 371 519 638 700 719 725 730 742 745 747 752 753 767 770 797 804 805 808 811 814 817 818 824 825.

1044 133 235 241 454 76 505 07 33 46 57 60 63 70 76 78 82 607 17 22 36 42 44 45 46 795 852 916 29 59 65.

2012 204 08 24 25 27 47 54 333 66 70 75 79 406 24 42 48 52 60 62 507 08 13 16 19 29 37 58 64 96 640 57 99 704 18 92 94 814 39 40 951-A

3034 101 236 52 78 80 301 43 71 74 89 94 419 23 55 56 57 634 61 78 752 96 819 31 42 83 85 911 20 30 37 42 53 55 57 58 59.

4070 71 75 97 240 312 35 40 55 71 97 474 504 15 55 59 64 83 77 704 49 74 77 78 81 95 806 901.

5027 99 104 17 260 71 95 419 38 39 55 70 72 85 594 681 735 44 53 62 83 90 827 67 80 90.

6005 07 14 16 21 38 44 55 58 90 101 88 289 330 89 411 31 94 524 57 61 677 82 811 24 37 38 40 41 43 56 64 72 82 84 87.

7033 34 52 69 217 18 31 62 404 513 36 646 49 739 65 809 20 25 30 46 50 909 32 36 37 42 50 74 92 94.

8011 15 17 25 32 36 51 52 75 76 86 110 11 12 15 17 362 65 84 506 72 632 34 73 95 720 22 23 28 32 35 36 38 41 99 802 10 23 27 30 37 60 67 71 86 89.

9048 132 200 09 67 71 93 94 303 15 19 24 80 434 44 68 508 17 27 31 34 51 77 87 606 09 11 12 13 15 16 17 41 47 49 56 58 59 66 67 68 72 78 94 95 704 05 06 08 09 857 61 66 89 902 59 71 90.

10005 06 152 73 201 39 45 303 09 10 86 407 21 24 25 44 46 50 51 56 58 80 558 69 74 80 625 30 80 87 728 819 40 41 45 96 975-A.

11025 88 104 05 252 53 66 99 313 24 29 36 56 87 93 94 406 09 17 19 22 26 31 37 45 65 77 78 83 88 94 500 03 08 39 46 58 866 69 90 900 24 50 80 94.

12110 211 40 49 56 322 445 47 50 65 72 74 80 81 587 741 54 63 73 96 837 43 99 921 24 33 63.

13065 201 78 80 90 310 29 43 79 86 90 91 401 531 53 54 770 71 76 841 74 968 95 96.

14040 55 62 66 74 130 52 90 222 28 39 40 62 304 07 472 506 11 25 38 39 42 45 46 47 66 76 81 87 703 07 85 95 833 56.

15016 70 108 78 81 274 417 24 27 29 39 40 41 55 58 61 74 85 95 732 36 95 826 30 60 910 14 30.

16020 24 126 44 69 229 37 45 49 57 63 331 46 420 53 536 88 660 810 29 46 56 67 70 77 81 84 915

17036 39 47 52 63 70 99 199 205 09 11 75 97 347 51 63 460 543 69 76 90 92 94 96 99 676 98 704 16 803 05 15 24 56 63 70 956 76 88

18003 14 25 28 34 11 12 205 85 319 36 50 82 401 07 19 37 43 46 49 50 56 81 90 91 536 40 45 46 53 55 64 936 66 71 88

19032 153 56 63 266 301 03 15 427 28 29 30 69 89 515 25 33 41 88 600 18 21 30 64 67 68 84 93 99 700 821 94 920 24 30 42 43 58 69 71 81 83 86 91 93 98

20002 13 16 29 31 40 47 54 55 67 77 78 81 306 20 44 58 73 505 38 45 64 85 89 94 96 99 600 01 867 920 48 49 93

21091 110 11 31 35 38 39 40 53 54 202 05 06 60 73 89 378 81 84 418 40 66 89 516 67 77 601 756 961 66 80 86 88 91 96

22006 08 25 31 64 69 83 84 99 100 09 10 15 17 319 29 91 443 501 39 57 88 629 36 95 723 810 50 56 73 89 96 97 99 903 28 51 87

23009 11-A 39 46 53 71 77 82 95 100 01 17 20 42 46 51 56 61 71 247 92 302 36 84 92 405 09 22 26 28 606 34 751 64 69 70 75 872 904-A 20 21 23 77

24032 44 64 69 142 49 51 52 53 57 81 216 19 22 27 31 33 34 40 52 56 57 382 417 50 73 77 78 88 89 96 505 07 41 53 56 60 83 87 88 600 14 21 43 59 62 728 39 47 71 74 804 26 30 32 34 61 73 74 77 96 945 950

25093 95 105 17 76 87 98 249 61 52 66 69 88 97 99 303 09 516 39 54 74 610 12 90 712 20 22 29 30 41 93 845 63 66 73 81 941 46 52 53

26037 53 56 58 64 65 78 86 94 130 36 66 286 301 06 10 22 69 83 431 54 62 86 507 30 33 36 38 45 49 53 55 60 64 65 70 90 91 94 97 615 16 20 28 29 48 49 56 58 60 904 29 26 40 76 82 83 94

27030 41 44 51 83 94 105 15 26 37 74 77 79 82 83 98 204 24 44 49 59 72 73 89 91 93 95 304 480 86 515 85 86 95 610 13 17 18 30 32 38 46 54 61 76 79 82 85 89 92 97 98 99 700 15 20 43 50 52 58 68

28004 08 33 45 71 169 92 203 03 12 21 46 50 53 64 314 27 38 57 61 429 33 44 47 57 59 83 89 90 93 502 19 43 52 56 63

Part II

5 8 9 14 16 19 20 21 26 29 33 34 35 36 41 42 43 44 45 53 54 55 59 61 69 70 71 72 73 74 79 82 85 92 94 95 96 97 98 99 100 01 03 04 05 06 07 10 11 13 14 15 19 20 21 23 25 27 28 33 34 36 40 46 51 52 54 56 59 60 63 66 67 68 70 75 76 78 80 82 83 85 89 96 98 200 01 02 03 04 05 07 08 13 14 16 19 20 21 24 26 27 31 32 34 36 37 38 39 40 42 44 45 46 54 55 58 62 64 69 72 73 78 81 82 83 84 87 90 99 303 06 09 10 11 12 15 18 21 23 28 29 33 34 36 37 39 43 44 46 47 48 50 51 52 61 66 88 90 93 94 96 97 99 400 01 05 06 08 09 11 12 16 26 27 32 33 34 35 36 40 41 42 46 47 48 49 52 53 54 55 56 60 61 63 66 67 72 73 74 75 77 83 89 90 92 93 94 95 97 99 506 09 10 11 12 13 16 17 23 27 36 40 42 43 44 53 56 57 61 67 69 72 75 76 77 79 82 83 84 86 88 89 90 91 92 93 96 97 98 603 04 06 07 08 09 10 11 12 13 21 22 23 24 28 33 35 37 38 47 49 50 51 52 55 60 68 69 72 75 78 81 84 88 93 96 97 700 01 02 05 09 801.

1016 17 20 23 24 26 28 33 38 40 41 44 46 48 51 53 64 73 74 78 81 85 87 89 99 93 93 95 97 103 04 05 06 07 19 20 24 27 28 29 31 32 33 36 42 43 44 45 46 47 50 53 55 59 60 61 64 65 66 67 70 75 78 79 84 85 86 87 88 89 90 91 99 202 04 09 12 13 16 21 24 25 27 29 31 32 37 39 41 42 45 59 61 62 63 69 70 73 81 86 302 05 09 10 11 12 14 17 18 27 28 29 38 39 41 44 45 47 53 55 59 65 69 71 77 79 82 83 84 89 400 01 08 12 16 25 27 28 33 37 43 45 48 54 58 59 63 64 67 68 70 73 76 77 80 81 88 89 90 97 500 01 02 03 07 06 13 14 15 16 18 20 28 30 38 39 40 41 46 49 50 52 54 55 56 57 60 63 64 65 66 71 661 62 63 64 779 80 81 83 90 94 95 96 98 801 07 08 09 11 15 11 16 17 19 20 21 22 24 25 32 33 37 39 46 47 48 55 56 57 59 66 61 64 66 67 68 69 72 78 79 80-A 81 84 85 88 90 91 92 93 94 99 902 03 06 08 09 10 11 16 29 30 38 50 54 55 56 59 60 61 65 67 68 70 79 81 84 85 88 89 90 93 95 97 99.

2002 15 16 17 19 21 23 26 27 29 30 31 32 35 37 38 39 41 42 44 45 47 48 49 50 52 54 56 57 60 61 62 66 67 68 71 73 74 77 79 80 81 82 84 86 88 90 91 92 94 95 97 98 99 100 01 02 04 05 08 09 10 11 12 14 15 16 18 23 24 28 31 33 35 36 37 58 40 41 44 45 48 49 50 51 52 53 54 59 60 62 63 64 66 69 70 74 75 76 77 79 82 83-A 85 87 88 200 04 06 10 11 12 13 14 16 17 20 22 24 25 36 328 29 30 33 35 39 43 44 45 48 49 51 52 55 62 63 65 66 67 70 71 74 75 79 80 82 84 87 89 90 92 95 98 99 400 01 04 06 07 08 09 12 13 14 16 17 18 24 31 35 36 37 38 39 42 46 47 48 52 57 59 60 62 69 75 82 84 86 87 95 99 500 01 03 04 05 07 08 10 13 14 16 19 26 27 28 29 30 32 37 38 50 51 52 53 56 56 58 64 68 69 71 72 76 77 79 81 85 88 89 90 92 95 96 98 601 04 06 07 12 13 15 17 18 19 23 25 26 27 28 31 32 33 34 35 37 38 40 41 43 44 46 46 47 48 50 51 53 54 56 57 62 63 64 71 73 74 75 76 77 78 79 82 87 88 89 90 92 94 95 99 700 01 02 04 06 09 13 18 28 35 40 43 45 47 51 52 53 56 58 60 62 66 68 69 70 73 74 79 81 86 88 89 91 92 93 94 96 98 800 03 06 08 09 10 12 13 14 15 16 17 19 24 31 32 33 34 37 38 39 40 43 49 52 53 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 77 81 86 88 89 96 92 95 96 99 900 01 02 03 04 05 06 07 08 09 10 12 13 14 15 16 17 18 20 25 34 36 38 43 46 51 51-A 52 53 56 60 61 63 65 67 69 70 73 74 77 78 82 83 84 85 86 87 88 90 91 93 95 96 99.

3001 02 05 06 08 11 12 15 16 19 21 27 30 31 32 33 34 35 39 40 60 61 79 83 89 92 96 104 30 31 38 41 45 46 48 69 89 90 91 92 93 94 202 08 11 13 15 17 18 21 23 25 27 30 34 40 41 42 43 44 47 48 49 50 52 65 68 73 75 76 78 79 80 83 92 93 96 98 302-A 03 05 06 07 10 15 19 20 22 26 28 29 30 31 32 34 40 41 429 32 33 67 68 69 634 36 38 39 40 44 45 48 50 51 53 54 55 56 57 58 63 64 66 67 69 71 72 73 76 77 78 79 80 81 83 84 85 86 88 89 90 91 92 94 95 97 98 702 03 04 05 06 08 09 10 11 12 13 15 18 19 20 27 28 29 30 31 33 34 35 36 38 39 42 43 44 45 46 47 49 50 51 52 54 58 60 62 63 64 65 69 70 71 73 78 81 84 86 87 88 91 96 98 99 800 02 05 08 15 16 3818 3823 25 31 35 36 40 42 43 44 45 46 47 49 54 57 59 60 62 63 69 71 73 75 76 77 79 81 82 83 85 88 89 94 97 98 900 04 05 06 07 09 10 11 12 15 19 50 51 52 68 70 4042 44 58 59 61 63 64 66 67 69 70 71 74 76 81 86 90 91 92 93 94 96 97 99 100 04 05 09 10 11 13 20 23 24 26 27 34 38 46 47 52 53 54 56 58 60 63 65 66 68 69 71 73 76 77 82 83 85 86 91 92 93 94 99 203 01 05 07 12 13 14 15 17 13 19 20 22 23 26 28 31 32 34 38 39 40 41 43 44 46 48 50 51 52 54 56 57 61 62 65 68 69 75 80 83 87 94 99 302 05 10 12 13 21 22 25 31 34 35 46 49 55 65 68 70 71 80 82 83 86 92 400 04 06 08 10 11 13 16 18 19 21 22 23 24 26 29 30 31 33 35 37 39 41 43 46 47 48 50 51 52 54 55 59 60 62 66 68 69 70 71 74 75 77 78 81 82 85 87 88 92 94 95 97 500 01 02 03 04 05 07 11 12 13 15 16 17 18 20 21 23 24 28 29 31 32 33 37 38 40 41 42 47 48 49 50 51 53 59 62 64 70 71 73 75 76 80 81 82 83 85 87 88 93 99 600 01 02 04 09 10 12 14 15 16 18 22 28 29 30 32 34 35 36 37 38 40 41 44 45 49 51 53 55 56 58 61 64 69 70 72 74 77 78 79 82 94 701 04 09 11 13 15 17 19 23 26 28 34 39 46 49 51 58 62 63 64 65 97 98 99-A 800 01 18 97 99 901 02 03 06 09 11 13 18 22 23 24 25 29 33 33 34 37 38 39 40 42 46 47 55 58 60 61 62 64 68 70 74 75 76 77 78 80 82 83 84 87 89 91.

5027 29 62 67 70 71 77 80 85 86 90 97 99 100 02 04 05 06 07 08 10 11 12 16 17 18 19 20 26 27 29 30 34 35 36 37 41 42 44 45 47 51 53 54 55 59 60 63 64 66 68 74 77 79 82 83 84 85 86 88 89 90 91 92 94 201 03 12 20 31 26 32 38 39 40 45 46 48 50 51 53 54 57 60 61 62 67 68 69 71 72 76 79 80 82 89 90 92 93 94 95 97 301 03 13 15 16 17 18 20 21 22 24 25 26 28 37 47 49 50 54 57 59 62 65 66 68 72 74 97 99 402 03 08 11 15 17 20 22 31 34 38 39 51 55 57 63 64 66 74 76 77 78 82 85 86 87 89 90 92 93 94 98 501 06 07 08 09 11 12 14 15 16 17 19 20 21 23 24 25 26 27 28 30 31 32 40 43 45 47 50 53 54 58 59 66 68 69 71 72 75 77 78 82 83 85 86 88 89 91 93 94 96 99 603 06 08 16 18 24 27 31 35 48 51 56 57 58 59 61 62 63 64 69 76 79 81 82 84 85 87 89 90 91 92 94 96 97 99 709 10 13 14 15 17 18 22 24 25 32 33 35 44 53 56 63 67 70 71 77 78 79 83 85 88 93 99 800 801 03 04 05 08 09 10 11 12 21 94 95

6002 04 05 07 12 14 17 18 20 21 24 26 29 30 31 34 35 36 37 38 39 41 44 45 46 49 50 51 54 55 56 57 58 61 64 65 68 70 72 73 74 77 78 80 81 84 86 90 92 93 94 96 97 102 08 09 11 12 13 16 17 18 20 21 22 27 29 30 32 35 36 37 39 40 41 43 44 45 46 53 56 60 63 66 67 68 69 70 72 73 74 75 77 79 80 84 85 86 87 88 90 91 93 95 96 97 98 202 05 06 07 09 10 11 12 17 18 19 22 26 32 34 37 38 39 41 42 46 48 52 53 54 57 62 63 64 65 68 73 77 78 82 87 91 96 97 303 04 10 11 12 14 15 16 18 19 20 21 24 25 29 36 38 60 85 86 89 91 92 94 96 98 400 02 03 04 05 06 08 09 11 12 13 14 16 17 18 22 23 24 25 27 28 31 32 33 36 38 39 40 41 42 44 47 49 50 54 57 59 64 65 66 67 68 69 71 72 74 76 77 83 84 85 86 87 89 90 91 92 93 94 95 98 505 07 09 10 11 14 16 22 23 24 25 26 27 30 32 33 75 76 93 94 95 981 83 84 85 87 89 96 97 98.

7000 01 08 12 13 15 16 18 19 20 21 25 26 27 30 31 33 34 35 37 38 43 43 45 47 48 51 52 65 66 68 69 70 72 74 77 79 86 90 93 96 97 102 08 10 12 13 14 16 20 22 23 28 33 42 44 50 52 54 55 59 60 67 71 72 73 77 89 95 96 202 04 05 08 09 11 12 14 16 17 18 20 21 22 23 24 27 29 34 39 42 43 50 51 52 54 55 56 58 60 61 62 63 65 66 67 69 70 71 73 74 75 76 77 78 80 81 82 83 87 90 92 95 96 97 300 02 03 05 08 13 14 15 16 17 20 21 32 23 24 28 32 33 35 37 39 44 45 46 47 50 51 57 58 63 64 65 67 68 81 82 83 84 86 90 91 93 94 99 404 08 11 12 13 14 17 18 20 23 24 27 28 29 30 32 33 37 38 40 42 44 45 47 51 56 58 62 64 65 68 75 79 80 83 84 85 88 89 91 94 97 98 515 16 17 18 20 22 24 26 27 28 30 33 36 38 39 40 46 51 54 55 56 57 59 60 64 66 67 69 70 73 77 79 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 97 99 602 05 06 07 08 09 11 12 13 14 17 18 19 21 22 24 25 26 27 28 29 35 36 37 44 46 49 50 54 57 58 59 60 62 63 64 67 70 72 77 79 87 92 94 97 98 701 11 13 16 19 26 27 34 39 50 54 60 61 62 65 66 70 73 74 75 78 83 84 89 90 91 97 802 05 06 23 30 32 46 50 80 91 97 906 08 09 15 17 18 21 29 31 32 36 37 38 38-A 42 46 47 49 50 52 53 54 57 59 60 63 65 67 68 69 70 73 74 75 77 79 87 90 92 94 95 96.

8038 89 90 92 94 97 99 349 50 52 53 54 56 59 60 62 65 66 67 68 69 71 72 73 74 75 76 78 79 81 82 83 84 85 86 87 88 89 90 95 96 99 401 02 04 05 08 09 10 11 13 15 18 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 37 38 40 41 42 43 44 45 49 51 53 54 56 57 64 65 68 69 73 74 75 76 78 79 80 84 85 87 88 89 90 96 97 99 500 03 06 09 10 12 13 15 19 25 26 27 29 32 34 36 37 38 42 50 52 55 59 62 64 66 67 69 70 72 78 79 81 91 92 96 609 10 11 13 14 15 17 21 22 25 26 31 32 33 34 35 37 38 39 40 42 45 46 47 48 49 51 52 54 55 60 61 65 68 70 73 74 76 77 79 82 83 84 88 92 93 95 96 705 07 43 98 99 800 04 08 10 20 23 27 30 40 42 44 47 50 51 56 60 67 71 83 85 86 93 97 99 900 02 03 06 07 08 09 16 18 19 21 27 29 31 32 33 34 36 37 43 47 48 51 53 56 59 60 61 63 64 65 67 69 76 83 86 93 96 99.

9005 06 12 13 21 22 25 26 37 28 37 40 42 43 45 48 50 52 57 58 59 60 61 62 69 72 73 74 76 77 79 80 82 90 94 96 98 99 9101 03 05 07 08 09 10 11 12 13 14 15 18 19 20 22 27 30 31 32 36 39 47 49 50 57 60 61 62 64 65 66 68 70 71 74 75 81 84 89 91 94 99 200 04 09 11 15 17 19 22 23 24 25 29 30 31 32 33 35 38 42 44 45 46 47 48 49 50 52 54 57 58 59 61 63 65 67 71 72 74 76 78 80 82 84 87 91 92 93 94 95 97 98 301 03 07 09 13 14 23 24 34 36 42 43 46 51 52 56 57 61 65 66 69 72 79 84 86 88 94 401 04 05 07 10 13 15 16 17 19 20 24 26 28 31 34 36 39 40 42 43 44 58 66 67 69 81 82 83 92 93 95 97 99 505 06 08 18 22 27 28 31 32 34 35 41 45 46 50 55 60 66 68 70 71 72 77 79 93 98 602 09 89 90 92 93 711-A 712 852 53 57 74 80 81 84 87 88 94 96 98 900 01 02 06 11 14 20 23 24 27 32 38 39 41 44 45 54 59 70 71 78 79 81 85 86 87 90 95 96 97.

10003 04 20 28 32 39 40 41 42 44 48 49 53 58 60 62 65 66 68 72 78 79 80 81 83 84 85 88 89 91 94 95 97 98 99 10101 02 08 09 12 17 18 22 23 24 26 29 32 33 35 44 52 55 60 63 64 65 67 73 74 75 76 79 82 83 85 86 87 88 89 92 95 97 213 16 29 33 34 35 37 38 39 43 45 46 48 49 50 53 54 57 59 63 64 73 74 75 76 78 79 83 87 89 90 91 95 96 301 02 03 04 05 06 08 09 17 19 26 27 28 29 31 33 35 36 38 39 41 44 46 49 55 56 57 58 61 63 64 67 68 69 71 72 73 75 76 77 78 79 80 86 87 88 89 90 91 93 94 95 96 400 01 02 03 05 06 07 09 11 15 17 18 19 21 23 24 25 26 27 28 31 34 35 36 37 40 43 44 46 48 49 51 53 54 56 57 58 60 74 83 85 86 88 92 93 96 98 99 500 03 05 06 07 10 15 17 21 22 23 24 25 27 28 29 30 31 33 34 35 36 40 44 47 48 50 55 56 58 65 69 70 73 74 92 623 25 26 27 28 30 31 34 35 36 37 42 44 47 54 57 58 59 62 64 66 72 73 77 80 81 83 84 85 86 87 89 90 94 99 703 05 06 07 08 09 12 24 26 27 28 31 32 33 36 37 40 41 43 44 45 46 47 48 49 50 51 52 53 54 56 57 58 60 61 62 65 68 71 72 75 78 79 81 84 91 93 95 96 97 99 800 01 02 03 04 05 09 10 11 12 13 14 15 16 19 22 23 24 25 27 28 29 30 35 36 37 40 45 47 48 50 55 56 57 58 60 62 64 66 67 68 72 73 74 75 76 77 78 80 81 84 87 88 90 94 95 96 913 15 18 22 23 28 29 32 33 34 35 44 45 48 49 50 52 53 62 64 68 70 73 75 75-A 76 77 81 82 87 89 90 96 99.

11000 01 08 09 13 14 18 21 22 28 34 37 39 40 41 45 47 48 49 51 53 57 60 61 62 65 67 72 73 75 86 88 89 99 106 08 09 10 14 17 19 21 22 24 28 29 31 32 33 35 37 38 39 40 42 43 44 45 46 47 51 52 56 58 59 60 62 63 66 67 68 69 70 71 72 73 78 80 82 86 89 90 91 92 93 94 97 200 02 04 07 08 10 11 14 15 16 19 25 33 38 41 42 43 47 48 49 50 55 56 63 64 65 66 67 70 71 77 80 87 94 302 04 06 09 13 15 18 19 20 22 23 24 25 31 32 36 39 41 49 51 58 61 71 72 73 76 83 84 85 86 87 88 90 92 93 94 95 98 401 13 16 18 19 22 24 27 31 35 45 520 21 24 26 28 63 809 10 12 13 14 15 19 20 22 26 28 31 33 38 44 45 46 48 51 53 54 55 56 60 61 62 63 64 66 69 73 74 75 77 78 81 82 83 87 92 94 96 98 900 02 03 06 08 09 11 12 17 20 24 25 26 27 31 32 33 34 37 41 46 47 49 50 51 52 58 56 58 62 66 67 76 80 81 83 84 86.

12033 35 38 39 41 43 50 52 53 54 59 66 76 80 81 83 87 88 96 103 05 08 09 12 13 17 19 22 24 25 27 28 30 31 32 33 34 39 45 47 48 52 54 55 56 58 61 63 70 72 74 75 78 80 85 87 91 97 98 200 03 04 05 06 07 08 09 14 15 16 17 18 20 21 24 26 29 31 33 36 37 40 46 50 51 52 54 56 59 60 66 67 68 70 76 77 78 79 81 86 95 97 98 99 303 04 05 06 10 12 14 16 17 18 20 21 22 23 25 26 32 39 40 44 45 48 52 57 70 71 74 85 87 90 92 93 95 99 401 02 03 08 10 12 22 28 31 34 39 40 43 50 58 64 65 95 564 70 71 72 73 76 77 78 81 82 83 85 87 91 94 96 93 99 602 03 09 10 13 14 16 20 21 24 26 28 29 31 33 35 36 44 45 46 51 54 59 60 64 72 73 74 75 85 88 89 92 95 98 705 06 07 09 14 16 19 20 25 33 34 35 36 41 45 46 50 53 54 58 61 62 63 64 65 67 68 69 70 73 74 79 81 84 86 89 91 93 95 96 97 98 99 800 01 02 03 06 09 11 14 15 20 21 22 26 27 30 31 32 35 36 37 39 40 43 44 45 46 47 48 51 57 58 62 66 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 90 93 94 95 97 99 902 03 04 05 07 08 16 17 13 19 20 21 22 23 24 26 28 30 31 33 36 37 38 39 40 42 44 45 48 50 51 53 57 59 63 67 72 73 76 79 86 90 94 96 99.

13002 03 07 09 13 14 20 22 23 24 29 32 33 37 42 44 46 50 55 56 58 60 62 63 65 66 69 70 71 76 83 85 88 89 96 97 98 101 05 08 09 12 13 14 17 18 21 26 27 29 33 38 41 44 47 48 51 68 89 94 201 02 05 09 10 13 17 21 22 24 26 29 35 38 44 46 58 78 80 84 85 91 95 96 99 302 03 04 06 07 09 10 11 12 13 14 14-A 17 18 19 20 22 25 28 30 31 34 524 26 28 30 33 34 35 38 39 40 41 44 47 49 51 52 53 54 55 57 58 59 60 61 62 63 66 73 74 75 79 81 84 86 88 615 16 17 18 19 21 26 27-A 28 29 33 34 42 45 50 51 53 54 59 60 62 63 66 [illegible] 69 70 71 72 74 77 79 80 85 87 88 94 97 98 99 704 05 06 07 09 12 13 16 19 24 26 27 28 30 32 35 41 42 43 47 55 56 57 60 63 69 75 84 87 88 89 821 29 34 35 36 41 43 44 45 46 48 54 55 56 57 60 65 67 69 71 74 78 82 85 86 88 89 96 99 900 02 03 07 09 10 11 14 17 18 19 22 23 24 27-A 30 32 34 36 38 42 46 47 54 56 58 60 62 63 70 71 79 82 84 86 87 94 95 96 97 98 99.

14001 04 08 10 12 14 15 16 17 23 28 29 30 32 34 53 54 55 56 57 58 62 63 64 66 67 70 73 74 75 79 81 83 84 89 91 92 93 94 102 04 05 09 21 23 30 31 32 38 41 42 52 56 60 61 64 73

(మిగతా 6 వ పేజీలో)

ప్రాథమిక పాఠశాలలో హిందీ, ఇంగ్లీషు బోధన తొలగించాలి

గుడివాడ, జూన్ 13 : ఆంధ్రప్రదేశ్ ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ 9 వ విద్యా విజ్ఞానిక మహాసభలు గుడివాడలో [illegible] జరిగిన సభల్లో [illegible] తీర్మానములను ఏకగ్రీవంగా ఆమోదించారు.

అందరికీ అంగీకారయోగ్యమైన [illegible] విధానాన్ని పెట్టాలని, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:20 కి తగ్గించాలని, ప్రాథమిక పాఠశాలలనుండి హిందీ, ఇంగ్లీషు బోధన తొలగించాలని, [illegible] పదవీ విరమణ వయస్సు 60 కి పెంచాలని, [illegible] పూర్తి ట్రెయినింగ్ (గ్రాంటు) ఇవ్వాలని, ఉపాధ్యాయుల [illegible] ప్రాథమికోపాధ్యాయులకు [illegible] హక్కు ఇవ్వాలని, [illegible] విజ్ఞాన కేంద్రాలుగా [illegible] అనేక తీర్మానాలు చేశారు.

ఈ క్రింది నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులు : శ్రీ యం. [illegible], ఉపాధ్యక్షులు : శ్రీ యం. నరసింహస్వామి, శ్రీ ఎ. వి. కృష్ణారెడ్డి, శ్రీ పి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి: శ్రీ సింగరాజు [illegible], కార్యదర్శులుగా శ్రీ జయంతి లక్ష్మీనారాయణ, శ్రీ [illegible] సీతారామాచారి మరో 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

[illegible] ప్రదర్శనలు, నాటికలు ఏకపాత్రాభినయాలు, బుర్రకథలు [illegible] ప్రదర్శించినవి.

దంతులూరి నారాయణరాజు కాలేజి, భీమవరం

సాయంత్రపు తరగతులతో సహా కాలేజి 30—6—69 సోమవారం ఉ. 10—30 గం. లకు పునః ప్రారంభం.

పగటిపూట కాలేజీలో దిగువ కోర్సులు బోధింపబడును.

1. ప్రీ యూనివర్సిటీ
2. రెండు సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సు.
3. మూడు సంవత్సరముల డిగ్రీ కోర్సు — బి. ఏ., బి. ఎస్‌సి., బి. కాం. లో

సాయంత్రపు కోర్సులలో దిగువ తరగతులు బోధింపబడును:

1. ప్రీ యూనివర్సిటీ
2. రెండు సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సు.
3. మూడు సంవత్సరముల డిగ్రీ కోర్సు — బి. ఏ., బి. కాం. లో.

అడ్మిషనులు 23—6—69 సోమవారం నుంచి ప్రారంభం.

విద్యార్థుల కాంబినేషనులతో అన్ని వివరములు [illegible] కాలేజి ప్రాస్పెక్టసులో చూడగలరు. ప్రాస్పెక్టసు రు. 3—50 స్వయంగాగాని మనియార్డరుగాగాని చెల్లించి పొందవచ్చును. పోస్టల్ ఆర్డర్లు స్టాంపులు అంగీకరించబడవు. పోస్టు ద్వారా ప్రాస్పెక్టస్ కావలసినవారు దరఖాస్తులతో స్వంత అడ్రసు వ్రాసి 50 పై. ల స్టాంపు అంటించిన 10" × 4" సైజు కవరు జతపరచి పంపవలెను.

కే. వన్యాసయ్య.
ప్రిన్సిపాల్—ఇన్—చార్జి.

RADIO & TELEVISION COURSE

ప్రభుత్వ సర్టిఫికేటు (I.S.L.C.) మరియు (LONDON DIPLOMA) కోర్సు లకు ఉత్తమ శిక్షణ ఇవ్వబడును. ఉత్తరోత్తర మంచి అవకాశాలు. మా పూర్వ విద్యార్థులు రైల్వేలు, తంతి తపాలాశాఖ [illegible] సివిల్ ఏవియేషన్, స్టేట్ (వాడ్‌కాస్టింగ్ శాఖ, భారత్ ఎలెక్ట్రానిక్సు లిమిటెడ్, బెంగుళూరు వగైరాలలో ఉద్యోగములు సంపాదించి పనిచేస్తున్నారు. 30 సం. ల అనుభవంతో ఆగ్రగణ్యమైన ఈ సంస్థలో ఉత్తమ బోధన ఇవ్వబడును.

ఫెయిలైన P.U.C. విద్యార్థులు

కూడా ఒక సంవత్సరం వృథా కాకుండా ప్రయోజనకరంగా ఈ సంస్థలో చేరవచ్చును. 50 పైసలు మనియార్డరు ద్వారా పంపి ప్రాస్పెక్టస్ పొందండి. ఫోన్ : 86113.

వి. ఎస్. రాజగోపాలన్స్ రేడియో ఇన్‌స్టిట్యూట్

(ప్రభుత్వము గుర్తించినది—స్థాపితం: 1938)

స్మిత్ లేన్, మౌంట్ రోడ్డు, మద్రాసు—2. (స్పెన్సర్ వద్ద)

మణిపాల్ ఇంజనీరింగ్ కాలేజి

మణిపాల్, మైసూర్ స్టేట్.

మెకానికల్, ఎలెక్ట్రికల్, కెమికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్‌లలో మైసూరు యూనివర్సిటీ బి. యి. డిగ్రీకి చేర్చు అయిదు సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ కోర్సు యొక్క మొదటి సంవత్సరమున ప్రవేశమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి. వీటిలో దిగువ తెల్పిన వివిధ కోర్సులు ఏర్పరచుటకు తలపెట్ట బడియున్నది:

సివిల్: స్ట్రక్చరల్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్.

మెకానికల్: ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, హీట్ పవర్, మెషీన్ డిజైన్.

ఎలెక్ట్రికల్: ఎలెక్ట్రికల్ పవర్, ఎలెక్ట్రానిక్స్

కెమికల్: కెమికల్ ఇంజనీరింగ్

అన్ని స్టేట్లనుండి వచ్చు విద్యార్థులకును ప్రవేశము కలదు. కనీసార్హత: 45— కు తక్కువకాని మార్కులతో పి. సి. ఎం. గ్రూపుతో పి. యు. సి.

దరఖాస్తు ఫారము మరియు ప్రాస్పెక్టసుకు 35 పైసల స్టాంపు అంటించి, స్వంత అడ్రసు వ్రాసిన 9" × 6" సైజు కవరు పంపుచు రు. 5— లు పోస్టల్ ఆర్డరు ద్వారా రిజిస్ట్రార్, ఏకాడమీ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్, మణిపాల్ (మైసూర్ స్టేట్)కు పంపండి.

రష్యాలో డాక్టరు సీటు ! ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరికా !!

ఉచిత భోజన, గృహ, రాకపోకల వసతులేగాక నగదు } రు. 25,000/-లు, వన మాతృ సంస్థ శాంతకు పటేలా రు. 1,000/- లు!!!

గత పి. యు. సి. సెప్టెంబరు పరీక్షలో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చిన 3 ఫస్టు క్లాసులలో మా కాలేజీ విద్యార్థి ఒకటి.



టి. కృష్ణారావు, 3549

[illegible]

ఆదే విద్యార్థి రష్యా పాట్రిక్ లుముంబా యూనివర్సిటీ మెడికల్ సీటుకు ఎన్నికొనబడినాడు.

ఈ ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ అంతటికి ప్రతి సంవత్సరం ఒక్కరికి మాత్రమే!

క్లాసు రావడం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు రావడము కొంత ప్రత్యేకత. కాని అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలో సీట్లు పొందడము, విద్యార్థి అపూర్వ అదృష్టము. మా ప్రత్యేక కృషి నిదర్శనము.

ఈ సందర్భములో మా యూపూర్వవిద్యార్థి కృష్ణారావు మా కాలేజికి ఏటేటా రు. 1,000— లు స్కాలర్ షిప్పులకు గాను ఇవ్వసంకల్పించి, తన మాతృసంస్థకు కృతజ్ఞత చూపుచున్నారు.

729 మంది విద్యార్థులు, 39 మంది అధ్యాపకులు, 6 హాస్టల్సు, కేటరింగ్, క్లబ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో వసతులున్న సంస్థ.

అడ్మిషన్లు ప్రారంభమైనవి.

గత సంవత్సరం నలుగురిని మెడిసిన్‌కు, ఇద్దరిని ఇంజనీరింగ్‌కు పంపినసంస్థ. బాల బాలికలకు ప్రత్యేక కాలేజీలు. ఇంగ్లీషు, తెలుగు మీడియమ్స్, రిచ్చ సౌకర్యములు కలవు. ఉద్యోగస్థులకు రాత్రి తరగతులు, పి. యు. సి., 7వ తరగతి, ఎస్. ఎస్. ఎల్. సి., 10వ క్లాసు, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మెట్రిక్.

మరియు డిగ్రీ తరగతులకు ఉత్తమ శిక్షణ అనతికాలములో సామర్థ్యమునందు, ఆదరణయందు ఖ్యాతినొందిన ఏకైక ట్యుటోరియల్ సంస్థ.

వివరములకు గైడు ప్రాస్పెక్టసు కొరకు రు. 1— పంపించండి.

శాంతా ట్యుటోరియల్ కాలేజీలు

బ్రాడీపేట 3, 4, 5. లైన్లు, గుంటూరు-2.

ఫోను : 1522 పి. శ్రీమన్నారాయణ (ప్రిన్సిపాల్)

పి. యు. సి. పరీక్షా ఫలితాలు

[5 వ పేజీ తరువాయి]

77 79 85 95 98 205 43 45 46 47 48
50 51 54 69 73 76 80 84 85 88 89
96 304 10 15 16 20 28 29 30 31 34
36 44 50 54 55 56 57 58 64 66 67
70 74 81 83 89 90 94 400 05 06 07
17 19 20 23 25 30 32 34 38 39 41
42 53 54 58 59 61 63 64 66 69 70
72 73 74 76 78 79 80 87 94 501 05
06 09 11 12 14 18 21 23 25 73 90
703 04 05 07 13 17 22 34 36 37 38
42 46 51 65 66 67 71 72 84 85 86
95 97 801 03 10 11 19 21 23 27 32
33 40 47 49 53 56 61 62 67 73 75 76
77 78 82 86 88 92 95 99 902 03
04 06 10 12 22 35 38 52 53 58 68
72 76 77 79 80 81 85 86 95 96.

15001 02 03 09 16 23 24 26 28 29
32 33 34 35 36 39 43 54 55 58 60 61
65 67 68 69 70 72 75 78 87 99 102 04
05 08 09 13 18 19 20 22 25 27
34 35 37 39 40 42 43 44 47
48 49 50 51 52 58 62 65 66 67 68
69 74 78 79 81 82 85 87 91 94 96
97 99 200 01 08 16 18 19 20 30 31
33 41 42 44 46 47 49 53 58 64 66 70
74 80 82 84 86 87 88 90 91 92 94
96 97 98 300 01 02 03 05 07 09 12
13 16 28 37 43 44 45 48 49 50 62
64 65 70 71 72 74 76 80 87 88 91
99 401 02 03 05 07 08 09 10 12 15
16 34 48 52 501 02 03 04 05 72 73
78 80 88 89 94 99 601 06 13 19 21
24 25 26 31 33 37 39 41 43 47 49
53 55 58 64 66 70 76 79 80 81 82
88 91 95 96 98 99 700 03 04 05 07
13 15 17 18 19 20 22 25 30 32 33
36 39 44 49 66 69 71 78 84 87 94
95 97 802 03 05 10 14 19 21 23 24
26 28 29 30 32 33 34 35 39 40 42
43 45 47 53 58 60 61 65 66 67 68
69 72 75 76 78 83 84 87 94 96 98
99 909 14 15 16 18 20 21 35 36 37
38 91 95 96 98.

16002 06 09 11 17 18 20 25 26
33 34 47 58 62 73 76 79 83 84 85 90
93 99 102 04 09 18 19 26 27 28 29
30 31 32 33 34 36 37 39 40 41 42
44 45 46 49 51 53 54 55 56 58 60
68 73 74 75 76 78 81 82 84 85 88
89 91 94 96 97 98 200 01 10 11 12
26 29 30 32 33 35 36 37 39 305 06 07
09 12 15 18 21 24 29 30 31 32 33 36
38 43 46 47 50 55 57 61 69 70 73
85 87 403 07 20 21 24 28 29 30 31 33
34 36 40 41 42 43 44 46 48 49 51
53 54 58 60 62 71 72 75 80 87 90
93 96 503 04 05 07 08 10 12 15
16 21 23 24 25 26 29 33 36 37 49
50 54 60 62 63 65 68 71 75 76 79
81 83 91 96 98 600 07 09 10 18 19
20 22 27 28 30 31 32 33 36 37 41
43 45 47 49 52 53 56 59 64 69 72
78 83 84 85 86 91 94 95 95 706 09 12
14 15 24 25 26 33 38 46 53 58 62
67 68 70 72 73 75 76 79 80 82 86
90 94 800 10 12 14 23 28 29 33 41
42 44 45 46 55 56 61 63 66 67 911
12 35 36 37 38.

17036 37 38 39 40 41 42 45 47 52
53 55 60 61 63 66 67 70 72 73 77 78
79 81 83 86 87 90 91 92 93 94 96 97
106 08 10 11 12 13 16 17 18 19 20 21
22 23 24 25 27 28 30 31 32 33 34
37 38 40 41 48 50 51 53 54 59 60
61 66 72 73 75 80 81 83 84 85 86
88 97 99 225 26 31 32 33 34 37 39 40
43 46 48 49 52 54 55 56 67 70 71
74 75 78 79 80 81 84 86 91 93 97 98
309 10 12 17 23 27 33 39 40 43
45 47 49 50 51 52 53 54 56 58 59 60
61 62 63 64 65 69 72 82 83 85 89
90 92 96 401 02 03 04 05 06 07 08
09 10 13 14 16 17 20 21 23 24 25 26
28 29 30 35 37 38 39 40 42 50 51 52
55 57 58 60 62 77 78 79 80 81 83
88 91 93 94 95 96 98 99 501 02 03
05 06 07 13 17 18 21 24 24 25 26 28
29 31 36 41 42 44 48 49 53 55 61
62 63 64 65 66 67 659 62 64 65 66
68 69 70 73 75 76 78 79 83 87 88 92
93 94 95 98 99 703 04 06 07 10 13
15 16 19 20 23 25 26 27 30 35 36
39 40 41 42 44 45 52 55 57 60 62 63 66
67 68 70 72 73 75 76 77 79 80 81 84 85
87 91 92 96 99 801 02 03 05 07 09
11 13 16 17 19 20 21 22 23 24 25 28
32 36 41 42 43 44 45 47 49 51 52 53
54 55 56 58 59 60 63 64 65 66 67 70
72 75 78 87 90 95 96 98 99 901 03
04 12 14 16 18 20 24 25 29 31 34 36
37 38 41 45 48 56 57 62 63 65 67 68
70 71 73 74 76 77 78 79 80 82 84
87 88 93 97.

18000 06 09 10 12 13 14 22 23
25 26 28 29 31 32 34 37 39 40 43 44
46 47 49 51 53 54 55 56 58 61 62
63 69 70 71 72 76 82 84 86 87 88
90 91 93 95 97 98 100 05 06 11 14
17 18 19 22 26 30 33 34 35 40 41
42 44 45 50 51 53 54 56 57 60 61
62 64 65 71 73 74 77 78 80 81 84 88
89 91 92 97 98 200 02 04 14 16 17 19
20 21 24 26 27 28 30 31 32 36 37
38 40 41 42 43 45 46 47 48 53 54
55 55 57 58 60 61 64 65 67 72 74
75 77 78 79 80 82 85 86 90 91 92
93 98 99 303 05 06 07 09 10 11 13
17 22 24 28 29 31 32 35 36 39 40 41
43 50 51 55 56 57 63 66 71-A 72 74
75 76 77 78 79 81 82 83 86 92 93 94
95 96 99 400 03 03-A 04 05 06 07 09
12 14 16 17 19 20 24 25 26 29 30
32 33 523 24 25 26 27 29 30 31 32 33 70
71 812 16 19 22 23 25 29 32 34 40 41
43 43 45 46 47 48 49 62 63 64 66
69 72 73 75 76 77 79 81 82 83 84 86
87 88 89 91 94 95 96 99 901 02 04 05
07 08 10 11 13 17 19 22 24 25
26 28 29 33 35 36 43 44 46 47 50
51 64 66 67 71 73 74 78 79 81 82
85 87 88 89 91 92 94 95 97 99.

19000 01 03 09 14 19 22 23 24 26
28 30 33 35 37 38 39 42 43 47 48
49 50 52 54 60 63 64 66 68 71 72
73 74 75 77 79 82 83 85 87 88 89
90 91 92 94 96 97 98 104 05 08
09 12 13 14 17 18 20 21 27 30
31 34 37 39 99 200 01 02 04 65 66
68 71 75 77 82 83 84 87 91 94
301 02 03 05 06 07 10 11 15 18 19
20 21 25 27 29 31 38 40 44 46 52
57 60 63 67 76 77 78 80 89 91 92
95 98 99 400 08 10 13 17 19 21
22 23 37 39 40 41 44 45 47 49 50
51 52 54 55 56 59 60 61 62 63 64
65 66 67 68 69 70 72 73 74 76 77
78 80 81 82 83 84 85 86 88 89 92
97 98 99 501 02 05 06 07 08 09
10 12 13 15 16 17 18 19 21 22 23
24 25 28 29 32 33 35 36 37 38 41
42 44 45 47 49 50 52 53 56 57 58
60 61 62 63 64 65 66 70 71 72 73
74 76 80 81 83 85 86 83 89 91 94
98 600 01 02 03 06 07 08 09 10
14 16 17 20 21 22 25 27 30 32 35
41 45 46 54 60 61 62 63 64 65 67
68 70 71 72 75 76 77 78 80 81 82
83 84 85 86 87 91 93 95 99 700 04
06 07 08 09 10 12 14 15 16 21 24
25 27 29 30 32 35 37 39 41 43 45 47 49
55 56 58 61 63 64 65 66 70 71 72
73 76 77 79 80 81 82 85 90 92 94
95 98 803 05 10 14 17 21 24 31 32
33 34 35 39 40 41 43 48 49 61 67
68 69 70 72 76 78 86 89 94 97 905
09 14 15 21 22 23 24 30 33 34 36
38 39 40 42 43 44 45 46 47 50 54
58.

20022 264 65 68 72 73 81 84 85 86
87 83 90 91 98 99 301 06 10 14 15
18 22 31 32 33 34 35 40 41 44 45
49 51 52 53 54 58 59 61 62 65 66
67 69 73 76 79 81 85 92 94 97
404 06 07 08 09 10 14 15 20 26
30 32 33 34 35 37 38 40 48 49 51
55 58 60 64 66 70 73 76 77 81 91
92 96 98 99 500 02 05 09 12 13 14
15 16 19 21 26 27 31 32 36 38 40
43 44 45 46 49 51 52 53 54 55 56
57 761 63 65 66 67 68 72 73 85
89 92 93 95 96 98 99 800 02 03
04 05 10 13 15 21 22 23 28 31 32
35 36 37 39 40 42 43 44 47 50
52 53 55 58 64 67 69 70 71 72
74 75 76 78 84 92 93 98 900 05
07 10 15 19 20 23 24 31 34 36
37 38 39 40 78 79 80 82 89 90 91
93 94 96 98 99

21001 02 04 07 08 10 16 18 21
22 23 27 29 30 32 33 34 38 41 42
43 44 45 46 47 48 49 50 51 52 53
54 55 56 57 59 61 63 64 65 66 67
69 70 73 74 75 76 77 79 80 81 82
83 84 85 86 90 91 97 99 103 06
10 11 16 20 21 23 26 29 31 32 33
34 35 36 38 39 40 41 42 44 49 50
51 52 53 54 55 56 62 64 65 67 68
69 70 71 72 73 74 75 77 78 79 80
82 83 84 85 86 87 88 89 91 92 239
41 42 43 45 46 47 49 50 51 52 55
58 59 60 63 65 66 67 71 73 76 77
79 80 84 85 87 88 89 90 92 93 94
95 96 98 99 300 01 02 06 09 11
12 13 24 25 29 31 33 34 35 36 39
42 44 45 46 48 49 50 51 59 61 64
67 68 71 72 78 79 80 81 82 84 90
91 92 93 94 99 402 13 14 16 18 19
21 23 28 29 32 36 37 40 41 42 43
44 49 50 51 54 58 61 66 77 82 84
89 93 95 96 501 02 03 06 10 12 14
16 17 24 25 38 39 42 44 45 46 51
65 67 70 71 73 75 76 77 78 86 88
90 94 95 99 601 03 04 05 06 08
09 14 17 18 19 22 25 29 32 33 34
35 37 39 41 42 43 44 47 54 55 56
59 67 71 85 91 92 99 707 08 13
14 18 21 22 27 30 32 33 35 37 40
43 49 56 57 60 64 65 72 76 80 82
83 86 87 94 95 97 99 806 13 14 16
17 19 21 22 23 25 26 30 31 32 33
34 40 41 42 44 47 48 50 51 52 54
56 57 58 59 60 61 62 65 66 68 69
70 71 73 74 75 76 78 80 82 87 89
90 91 93 94 96 97 98 99 900 02
04 06 09 10 11 18 20 22 24 25 27
30 31-A 36 41 42-A 48 51 54 55
61 61-A 62 66 72 80 86 88 91 94
96 99.

22003 06 07 08 09 11 12 15 16 17
18 19 21 25 101 04 05 23 24-A 36
286 97 99 304 07 11 25 29 43 91
408 10 94 501 22 39 45 57 86 88 92
95 629 36 64 83 95 723 45 55 68 74
86 802 08 10 50 56 73 89 99 903 22
27 43 46 47 51 61 73 75 84 87.

23011-A 16 17 21 45 49 51 53 57
62 63 65 70 71 74 75 77 80 82 89
95 101 02 03 04 11 13 17 19 20 21
47 48 49 50 74 76 247 49 50 52 57
61 65 66 67 73 79 80 81 82 86 87
88 89 90 91 92 94 97 98 99 302 03 04
08 11 13 14 15 18 19 25 26 28 30
31 33 34 36 40 41 43 51 54 56 66 68
69 70 77 78 83 91 92 95 97 400 07
08 09 10 11 19 22 24 28 32 41 44 45
46 48 49 51 54 56 60 70 72 75 76
77 78 79 81 86 87 88 89 90 92 93 96
98 504 10 11 12 13 14 21 22 25 27
28 29 30 35 36 37 41 47 49 50 53 55
56 58 59 62 66 70 71 73 76 77 78 87
92 601 06 11 13 14 15 16 17 19 21
27 31 33 34 38 40 41 48 49 50 58
61 65 74 75 76 80 83 92 97 98 702
03 05 09 10 12 14 17 28 35 36 38
46 65 68 67 856 58 60 61 66 70
72 73 74 78 79 81 86 88 93 94 96
97 99 901 03 04-A 06 13 15 20 21
23 33 42 43 52 54 58 60 61 62 75 77
78 80 90.

24005 06 15 16 21 26 28 31 41
44 59 64 69 73 99 100 04 07 08 09
10 11 13 16 20 21 22 24 26 27 29
32 34 35 40 42 51 53 57 59 62 91
91-B 203 09 13 15 16 19 22 24 25 27
31 32 33 34 37 40 41 42 47 49 51
52 54 56 57 58 59 352 57 59 60 61
62 69 70 72 78 79 81 82 85 93 405
08 10 17 22 29 30 31 32 34 37 39 41
47 49 51 61 66 69 70 71 75 77 78 85
87 88 89 96 98 99 501 03 04 05 06
07 08 11 15 17 21 24 27 28 33 39
42 49 51 55 56 60 64 66 69 76
77 80 83 85 87 88 90 94 97 98 600
07 08 09 11 13 14 16 17 18 19 30
21 25 33 34 35 43 54 55 57 59 63
67 70 72 73 79 83 84 88 90 91 95
700 08 10 11 22 2 24 25 28 33
35 37 38 39 40 44 47 50 53 55 60
67 70 71 74 84 85 86 87 88 93 94 95
97 99 801 04 10 12 14 16 17 22 23
26 27 28 30 32 33 34 35 37 40 43
51 57 58 61 65 66 67 38 71 73 74 75
77 84 87 89 92 95 96 97 99 907 08
09 10 19 21 22 23 25 26 28 32 35
36 38 41 43 45 48 50 55 56 60 62
64 66 67 68 70 73 74 75 77 78 79
83 86 87 88 89 93 94 98.

25004 05 14 16 20 23 25 27 30 33
37 40 41 42 54-57 60 61 62 63 64
68 69 71 77 83 85 87 89 91 92 93
95 105 09 12 22 29 30 32 34 35 36
39 46 48 52 54 58 59 67 73 76 85
86 94 95 96 97 98 212 17 20 26 39
43 44 90 91 92 517 28 37 39 40 49
54 56 59 62 63 65 66 72 74 76 83
84 92 94 96 99 602 04 05 07 12 14
16 17 18 19 20 21 28 29 31 32 34
35 39 40 45 51 52-A 56 58 59 63 66
69 72 76 80-A 82 83 84 86 90 94
96 97 98 705 08 10 19 21 22 23 41 49
65 67 68 69 71 72 74 75 76 77 80
83 86 90 91 92 93 94 98 803 06 12
13 14 15 19 22 26 27 28 25 26 45
51 58 71 73 76 81 84 85 99 902 04
08 17 18 20 22 27 29 34 35 38 40
41 46 47 52 53 58 68 69 71 72 80
84 86 88 89 90 93.

26002 03 07 10 11 13 17 19 21
22 27 29 30 31 32 34 35 37 38 41
42 43 49 51 53 65 77 78 79 81
89 90 94 100 01 10 12 13 19 21
26 30 36 37 39 47 48 49 51 53
54 58 60 65 66 67 68 70 71 72
73 75 76 77 79 80 81 82 83 84 85
87 92 96 98 203 04 06 11 12 13
14 16 19 21 32 33 34 39 53 54 56
58 59 61 65 66 68 74 75 77 79
80 81 82 96 99 300 01 03 06 07
08 10 11 19 21 22 23 28 31 37 38
39 40 44 46 49 55 57 59 63 67 69
71 73 75 80 81 82 84 85 87 90
94 95 96 97 99 400 01 03 04 05
06 09 13 14 17 25 26 27 28 29 31
37 43 47 49 52 53 54 61 62 63
68 72 74 75 76 77 79 99 505 07 08
10 11 17 19 30 33 34 36 625 26
27 64 66 67 894 98 901 08 15 16
18 20 21 23 26 32 35 36 43 45
50 57 58 59 61 62 64 65 67 68
74 76 77 80 82 83 85 88 91 93
95 96 97.

27002 03 05 08 10 11 12 14 16
20 23 29 30 31 40 41 44 46 47
49 51 52 54 55 57 58 62 66 67 68
70 74 77 77A 81 83 84 85 87 88
89 91 93 94 95 97 104 05 08 13 14
15 26 32 33 34 37 42 44 45 48
56 58 65 69 72 74 75 76 77 79 80
82 83 84 86 87 88 89 91 92 98
99 201 02 04 08 09 10 11 12 13 14
23 24 30 32 36 38 42 44 48 49 50
54 55 56 57 59 60 65 72 73 80 81
91 92 93 94 95 96 97 313 16 23
27 31 33 34 38 40 42 43 50 58 59
61 62 73 80 82 84 86 95 96 97
402 04 05 07 08 10 12 16 18 20
33 34 36 37 38 51 52 54 63 66 68
69 70 73 75 77 79 80 81 83 84
85 86 90 91 92 93 94 98 500 04
06 14 15 16 17 26 27 29 31 32 33
35 36 39 40 44 46 53 54 61 65
68 69 86 92 95 96 600 02 04 05
10 12 13 15 16 17 18 21 30 32 34
38 39 46 49 50 52 53 54 55 56
61 62 64 67 70 71 733 34 35 36 38
39 40 41 69 71 89 95.

28005 08 09 12 14 17 18 20 24
27 28 30 31 32 33 35 36 38 41 43
45 47 48 55 58 59 70 71 73 79
127 28 30 37 38 39 40 42 43 44
46 48 50 53 54 59 64 66 68 69
70 72 75 76 77 79 82 83 84 85
86 87 88 91 92 93 94 95 96 98
99 200 01 02 03 05 12 16 28 29
40 46 50 83 86 91 96 97 98 99
302 03 06 09 11 14 16 17 19 20
22 27 38 52 59 409 10 12 13 15
16 17 20 23 25 28 29 30 32 33 34
37 37A 43 44 45 47 56 57 61 64
66 71 74 79 80 83 88 89 90 92
95 96 98 99 500 01 02 03 04 08
10 13 14 15 24 30 31 34 35 41 43
46 49A 64 65 and 66.

Part III

23 26 34 42 50 79 95 96 99 100
25 34 50 59 60 63 90 98 201 06 34
54 303 85 93 95 96 409 29 37 39
40 41 46 49 51 52 53 55 59 70 73
78 92 94 95 97 99 513 18 19 20 42
53 55 62 65 69 75 83 84 85 89
93 603 22 23 26 57 62 63 64 72
75 84 713 42 47 52 53 67 69 70 94
801 45 47 50 51 53 56 58 59 62 63
64 66 67 69 71 74 75 77 78 86 904
07 11 15 19 20 22 24 25 26 27 31
41 48 49 52 53 56 59 63 65 66 67
69 70 72 74 76 77 78 81 83 84 86
87 88 89 90 95 98.

1000 07 08 09 11 17 20 23 24 28
33 46 50 51 87 92 93 95 97 103
05 06 19 20 23 27 36 43 44 45
46 47 53 59 65 77 78 99 201 09
13 24 25 27 31 45 61 64 67 70 86
94 301 05 09 12 17 18 19 27 41
47 69 71 82 83 89 95 97 99 400 08 13
25 27 30 35 37 40 41 43 48 50 58
59 61 64 73 75 83 89 91 92 94 96
508 16 18 20 22 25 69 76 78 79
82 89 90 93 614 17 22 66 68 69
70 71 72 73 79 81 85 86 87 91 92
93 94 96 99 705 09 12-A 16 17 18
25 27 28 29 31 33 37 40 41 42 45
47 48 49 51 52 53 54 59 62 64 67
70 71 72 74 78 81 807 09 13 17 21
32 47 55 57 59 64 68 78 80-A
81 88 90 92 93 94 99 906 11 25 50
58 60 61 67 68 79 84 85 88 90 92
95 97.

2012 19 20 21 23 30 38 49 52 60
61 62 67 68 71 77 86 88 90 91 92
94 97 98 99 100 05 12 14 15 18 23
36 42 48 49 51 60 62 63 64 69 70
88 200 13 45 60 62 63 66 68 70 71
73 74 75 78 79 81 83 84 85 86 87
92 94 95 97 98 99 301 02 04 11
12 16 17 19 20 22 55 67 74 30 87
89 90 95 98 408 14 16 17 18 28 73
75 86 544 56 71 615 25 46 48 76
708 13 42 45 58 62 65 73 78 81
812 43 53 54 59 64 70 71 88 89
901 04 15 16 18.

3001 03 05 09 12 19 21 22 39 41
43 46 47 54 60 74 83 129 38 42 45
46 48 66 89 92 94 201 12 18 21 25
27 30 31 43 54 65 86 91 93 98 301
07 34 43 46 52 74 75 78 89 93 99
401 12 18 19 23 29 79 80 81 82 86-A
87 88 94 95 96 97 98 99 500 02 06
08 12 13 14 15 16 17 18 19 20 21
24 26 28 29 30 31 32 33 34 35 37 39
40 41 42 43 46 47 49 51 54 55 56
65 66 72 76 79 84 91 92 93 95
96 98 600 05 06 08 09 11 18 22 23
26 28 29 30 32 33 38 40 44 45 50
52 54 55 58 63 71 73 76 77 88 90
91 95 705 20 22 28 33 34 35 36
38 44 50 71 800 03 06 08 10 15
20 21 27 29 32 35 44 60 61 63 64
65 73 75 88 912 20 25 27 28 30 42
49 50 71 72 73 77 78 79 80 81
85 94 96 97.

4002 07 12 13 14 15 16 20 21
22 30 31 32 33 38 39 46 47 50 58
61 81 83 86 90 91 93 98 110 13
23 38 52 54 58 63 68 73 86 92 99
201 05 12 15 19 20 22 32 38 44 46
48 50 51 56 58 65 68 72 85 87 94
99 321 25 29 31 36 42 46 51 62 65
77 89 406 08 10 11 17 18 19 22
23 29 30 37 39 48 62 501 20 21
48 55 62 88 609 29 36 45 53 56
64 69 70 74 79 82 94 97 726 34
39 74 77 81 87 94 95 97 99-A 800
20 23 27 30 31 32 34 36 39 41 44
45 46 47 51 53 55 77 78 82-A 84
86 88 95 96 906 09 32 47 60 64 71
94 95.

5000 01 02 06 07 11 12 29 55 67
80 90 92 97 108 11 34 44 45 47 59
74 79 85 90 91 92 213 26 29 32
33 35 38 39 40 45 52 55 69 79 92
313 18 22 25 50 54 56 57 62 66 74
97 427 28 31 33 51 80 504 14 50
57 68 71 75 86 88 93 98 603 21 45
51 63 69 76 78 91 92 94 96 97 98
99 706 09 10 13 15 20 24 34 63 73
78 79 809 11 12 27 30 42 54 97 905
06 07 08 09 10 16 15 20 24 27 28
29 32 38 44 48 49 50 56 58 59
60 61 63 66 67 69 71 73 77 81 82 83
89 98.

6020 72 78 80 107 16 17 29 35
37 40 46 55 63 67 73 74 77 79 87
93 94 96 98 219 29 39 42 46 48 52
54 57 62 63 65 68 73 78 86 87 96 97
301 03 04 06 10 12 14 15 16 17 19 20
24 30 38 41 50 52 53 54 55 56 57
59 62 63 64 65 67 69 71 73 78 96
402 03 14 22 54 66 68 72 87 90 91
92 522 64 89 606 19 21 25 26 31 40
60 77 78 83 85 92 94 98 707 08
[illegible] 14 19 26 32 33 34 35 36 38 39
41 45 48 54 57 59 60 71 72 76 85
94 834 37 38 39 40 43 49 56 64 72
75 76 97 99 900 03 04 05 11 12 13
16 20 21 26 40 43 45 46 47 55 57
60 62 66 68 69 70 84 85 88 90 96.

7015 19 20 24 25 27 30 35 65 67
72 74 77 81 83 87 90 94 99 102 03
08 13 16 19 20 23 28 35 44 59 60
62 71 72 73 83 89 95 96 214 22
23 24 39 41 42 52 55 71 75 81 96
314 24 26 28 38 41 45 46 49 51
62 67 68 85 87 90 408 11 20 29 30
32 40 45 58 62 65 69 74 75 80 624
46 49 51 55 67 69 70 72 73 87 89
90 93 94 97 99 606 07 08 21 25 27
28 57 60 69 70 76 83 85 87 92 93
712 16 19 34 66 68 75 78 82 83 84
85 88 89 802 05 18 32 70 76 78
91 94 907 11 17 18 38 38-A 46
70 73 77 90 99.

8007 11 12 15 17 25 32 51 52 75
76 85 86 89 99 145 47 48 50 51 55
58 61 66 67 68 71 72 73 76 80 82
83 88 91 200 01 02 11 19 28 31 32
33 34 36 37 38 40 42 43 44 45 46
47 48 53 55 57 58 59 62 65 66
67 68 69 73 75 82 84 85 87 91 98
99 300 01 05 07 14 16 18 19 21 24
30 33 34 35 36 38 41 42 44 45 47
54 86 404 15 27 28 30 40 68 69 75
84 91 510 15 34 37 45 50 55 70 615
37 38 39 40 46 48 51 54 61 65 68
76 83 84 88 93 705 13 18 20 21 22
23 24 34 47 49 51 54 57 59 60 61
62 63 66 67 68 70 71 73 75 77 78
79 91 800 17 39 40 41 45 46 47 83
93 903 27 65 69 95 99.

9005 06 12 24 27 36 54 57 72 81
87 91 92 94 107 08 09 12 13 15
22 36 49 66 81 88 217 28 30 33 38
41 42 46 48 50 51 55 63 66 80 323
38 66 78 79 80 407 10 17 19 20 24
28 39 43 51 53 54 63 65 68 70 72
81 92 97 504 05 06 10 13 17 20
32 47 51 55 66 71 611 13 17 19
65 66 68 74 79 80 92 93 713 14
17 17-A 19 20 23 24 26 28 29 30
31 33 35 36 37 38 39 40 44 45 47
49 50 52 53 54 55 57 58 60 62 66
68 69 71 72 73 74 76 78 79 80 81
87 89 90 91 93 98 800 01 02 04 10
12 20 27 28 30 32 36 37 39 40 41
43 46 49 61 91 98 920 39 45 78 79
81.

10003 05 06 28 35 40 41 42 53
61 62 66 68 72 75 79 80 81 83 85
95 97 98 102 08 17 18 22 23 24 29
37 55 67 76 79 83 89 92 212 13 14
16 21 33 35 43 64 73 76 83 86 87
90 91 305 10 14 17 28 30 49 72
80 415 18 30 37 50 80 98 500
10 15 17 25 50 56 73 96 97 99
601 02 09 11 12 17 18 20 21 22
26 27 34 36 40 44 47 48 51 54 53
64 83 703 05 09 11 24 26 27 31 49
53 62 68 74 81 97 99 803 12 14
15 37 41 55 58 88 910 23 32 45
48 77 96.

11025 34 35 51 52 80 104 06 30
31 52 62 67 72 80 90 91 96 99
204 07 11 16 18 21 25 35 49 53 73
97 99 311 55 58 64 65 73 85 86
90 427 32 44 49 54 63 65 69 77
83 88 94 500 02 06 13 18 19 24 28
64 67 68 69 72 74 76 78 84 87 88
90 93 94 97 98 99 600 02 03 04
05 06 07 10 12 14 16 17 19 21 23
24 26 28 30 31 36 40 44 45 47 49
52 53 56 57 74 77 82 84 90 91 92 93
95 96 97 98 701 05 07 08 09 10
13 22 26 27 29 35 36 38 39 40 43 44
45 50 52 57 60 63 65 66 67 68 69
79 83 84 85 86 87 89 92 99 801
07 09 22 28 31 44 45 904 08 20
27 31 37 47 49 51 55 56 62 82
89 97 98 99.

12000 01 03 06 08 09 10 11 13
14 18 20 24 27 35 38 39 44 50 52
61 63 70 77 83 87 88 96 108 13
19 26 27 28 44 52 58 72 201 24 46
60 67 68 70 80 93 95 98 99 306
12 29 30 40 48 52 70 85 86 93
95 408 12 33 34 39 43 45 54 72
74 80 95 508 09 11 14 15 18 23 24
29 32 33 34 35 36 37 52 54 56 58
59 62 63 73 88 89 91 96 98 602
10 13 14 26 44 46 51 54 59 72 74
80 96 707 09 33 36 62 97 809 45
79 90 902 03 07 16 37 39 85 90
94 96 99.

13000 02 03 07 09 10 11 13 14
17 23 33 42 44 45 70 71 88 96 99
101 05 13 14 17 18 26 29 31 33 34
47 49 52 54 59 62 63 64 65 68 70
76 80 91 97 210 13 14 37 38 46 57
96 304 06 13 14 16 19 37 39 43 50
62 63 69 403 05 09 10 11 12 14
15 16 17 19 21 22 23 25 26 27
30 31 35 36 38 40 41 42 45 46 48
53 57 58 59 66 67 68 69 70 72 74 76
86 91 92 95 98 509 10 11 12 13 16
26 38 40 44 66 75 79 84 629 64
66 70 72 94 97 709 10 13 16 18 20
21 28 30 47 49 57 64 70 71 74 83
92 93 95 801 02 03 04 11 12 13
14 18 21 29 34 48 57 59 67 68
69 79 99 900 18 34 46 48 51 54
56 64 80 83 99.

14001 14 15 18 26 29 37 40 42 47
48 52 57 75 94 97 102 04 05 06
08 112 21 25 32 35 42 44 60 74
80 247 48 51 63 305 06 10 15 36 44
64 67 83 90 94 400 02 05 15 21 22
30 33 38 41 42 44 48 70 521 27 39
42 45 46 57 59 66 92 94 95 600
01 02 04 05 06 08 09 11 13 15
16 18 19 20 23 25 28 29 31 32
37 38 39 41 44 46 51 54 55 56 57
58 61 66 67 68 70 76 77 82 87 88
89 90 92 97 700 05 22 34 42 65 66
86 803 04 05 10 11 19 21 49 53 61 62
73 75 76 77 86 92 95 99 902 04
06 16 22 52 53 71 72 80 81 86 95
96.

15024 26 29 34 38 39 43 55 58
67 72 75 113 18 21 22 25 37 39 40
42 48 49 50 56 62 65 66 67 75 82
85 88 201 08 18 20 30 31 33
41 55 57 58 64 66 80
82 84 86 91 96 97 98

15300 02 04 05 07 08 09 11 13
18 32 37 42 43 44 45 46 49 50
53 62 64 65 70 71 72 74 76 80
81 83 87 97 99 400 01 02 03 05
08 09 12 15 53 55 57 58 61 63
65 74 78 80 507 10 11 16 19 20
21 23 24 25 27 28 29 30 31 32 35
36 37 38 39 42 44 45 46 51 56 57
59 61 62 63 68 70 71 73 76 87
89 99 613 19 29 33 37 40 46 49 52
55 58 59 66 77 80 82 91 705 18 20 39
44 69 83 84 94 810 14 21 39 42
44 45 65 66 67 78 84 87 88 96
918 30 34 36 38 48 51 52 56 57
59 60 63 65 67 68 74 76 78 84
86 88 93 96 98.

16018 32 34 79 86 90 91 100
19 36 46 49 53 54 56 60 76 98 211
12 22 30 45 46 49 57 58 66 67
69 70 72 74 75 76 77 78 79 81 84
85 91 93 95 97 300 01 02 03 65
09 19 29 32 36 38 50 61 73 80 403
07 10 30 36 48 51 80 92 503 04
08 10 26 33 44 50 54 63 65 73 76
79 81 607 27 30 31 33 36 37 59 84
91 703 12 14 15 26 33 37 43 50
59 62 68 72 82 86 90 94 96 814
15 28 33 42 70 75 81 84 85 97
98 902 04 11 12 40 42 46 47 48
49 55 56 58 59 60 61 63 65 67
78 79 82 83 84 89 90.

17002 07 08 11 13 14 15 16 17
18 20 22 23 24 27 28 29 34 60 99
121 27 28 30 41 58 60 61 63 68
73 75 83 205 12 13 14 18 19 25
31 34 41 43 56 70 74 84 91 98 304
05 14 52 58 59 82 83 405 20 23
25 58 64 67 68 69 74 77 78 79
80 81 82 88 91 93 95 501 02 07
17 20 21 22 24 29 36 43 44 50
72 74 76 87 90 92 94 600 01 02
05 08 09 11 13 17 18 20 32 35
57 38 39 40 42 43 44 48 49 63 70
92 723 25 35 39 41 44 47 52 71
81 845 77 83 88 96 910 16 29 49
63 66 75 80 82.

18091 106 12 26 32 41 44 56 57
60 61 62 65 67 68 74 78 84 91 92
200 14 19 27 28 31 36 40 47 56 67
72 309 10 17 35 57 67 99 443 50
51 56 81 90 91 93 94 98 500 07
23 24 25 26 32 33 76 78 80 81
83 84 87 89 92 95 96 99 601 05
06 08 12 14 17 21 26 37 32 34
37 41 46 47 49 55 63 70 72 74 77
78 81 85 90 92 97 702 04 05 08
09 10 13 18 22 27 32 36 39 42 46
48 51 52 54 56 58 59 60 62 61
65 67 70 73 75 79 81 82 85 87 88
92 94 95 98 99 800 01 04 06 08
12 16 23 25 32 34 40 41 42 43
46 47 49 63 73 76 81 95 96 903
07 13 19 22 25 29 35 85.

19038 40 42 47 50 52 66 75 90
94 103 13 14 27 28 31 37 55 56
63 78 206 07 08 09 10 11 12 13
18 19 20 21 22 24 25 31 32 33
43 47 48 50 58 59 63 77 82 359
60 67 72 76 78 80 92 94 99 410
17 19 33 34 92 505 507 38 45 52
53 60 62 64 89 94 606 16 17 28
47 63 82 721 27 39 41 43 45 47
49 56 61 64 66 70 72 73 76 81 82
83 86 804 14 17 22 26 31 33 43
49 51 63 64 65 72 78 80 86 906
09 21 22 26 55 61 69 71 72 77 80
84 86 91 92 93 97 98.

20011 13 16 70 73 74 75 76 77
78 79 81 83 84 85 86 87 88 90
94 95 96 99 101 02 03 04
06 08 09 09A 15 17 23 28
34 37 42 43 49 50 55 56 58 61 64
68 73 74 79 81 87 88 89 93 94 95
96 97 98 201 03 04 05 09 11 15 16
18 19 21 23 24 28 31 34 35 37 38
42 43 46 47 48 49 50 51 52 54 78
98 99 310 14 41 57 62 426 27 46
48 49 51 55 58 60 67 76 77 91 94
98 99 502 12 19 21 23 26 27 36
64 65 80 85 608 09 10 11 14 16 17
18 20 21 27 28 30 31 33 36 37 39
40 43 44 49 54 768 69 99 815 21
22 40 55 64 70 71 78 92 918 48 58
69 62 65 69 70 74 77.

21010 27 43 47 49 51 53 56 63 69
74 76 77 81 85 86 116 20 21 52 55
64 65 69 70 78 79 83 87 95 97 99
202 06 08 09 11 12 13 14 16 17 18
19 20 23 24 25 26 27 29 30 31 32
35 36 37 38 39 41 45 46 49 51 55
63 65 66 79 80 82 94 95 306 12 13
25 49 58 432 77 95 515 22 23 33
39 61 70 82 616 32 35 54 59 64
71 727 37 40 43 66 72 74 76 81 82
83 95 97 817 19 20 21 30 31 32 40
50 51 54 56 66 68 71 73 82 92 96
97 904 06 11 24 30 41 42 42-A 66
62 74 90 92 95 98.

22001 15 19 28 31 32 35 37 38 41
50 51 53 54 55 57 64 66 69 83 84
87 93 97 99 104 28 31 35 36 37 39
43 45 47 48 50 53 54 59 61 64 65
66 72 75 85 86 87 89 96 97 98 99
203 04 05 06 08 09 11 12 13 14 15
16 17 23 25 34 41 46 47 48 49 50
52 54 61 64 65 69 73 76 77 97 99
307 11 25 38 43 408 10 19 34 80
522 86 93 612 17 83 745 74 86 802
08 84 902 22 25 27 28 43 46 61
73 84.

23008 09 16 17 18 34 45 46 56 93
104 24 29 33 37 39 46 48 50 77 82
86 88 89 90 92 94 95 96 98 99 201
05 07 08 09 19 23 24 26 34 36 42
44 46 49 52 61 85 91 97 98 303 08
13 19 25 30 43 54 72 77 95 97 419
31 42 44 48 51 56 75 78 86 88 89
92 98 504 10 11 21 27 30 37 41
47 53 62 66 71 73 78 619 31 41 46
58 59 61 74 75 76 83 92 705 10 12
13 14 15 17 26 35 45 50 51 52 64
65 66 69 78 79 82 84 85 86 89 91
93 94 95 96 98 99 802 03 04 06 07
09 12 13 16 17 33 39 40 42 43 45
48 49 50 50-A 54 61 70 81 86 87 88
93 94 96 97 99 901 13 15 43 48 58
61 62 80 97.

24006 23 28 31 32 73 85 99 104
07 08 09 11 12 13 16 22 26 32 34
81 251 60 64 81 83 84 85 86 94 97
98 300 01 02 04 05 06 08 17 19 20
23 24 26 27 30 32 33 38 40 41 42
43 44 47 48 49 62 80 407 11 29 33
50 70 71 501 14 80 85 97 611 34
46 78 90 700 23 25 40 50 67 97 821
33 84 87 913 19 23 40 59 66 70 72
75 78 79 83 94.

25004 05 14 20 29 33 38 40 41 46
52 62 65 68 83 85 112 15 17 26 30
34 35 48 54 73 82 212 20 27 39 44
49 51 52 55 56 66 67 73 74 82 87
88 318 20 22 23 26 27 28 29 30 34
35 36 37 38 39 40 42 43 44 47 48
50 51 55 57 59 62 66 68 70 71 76
79 80 83 87 88 89 91 94 95 98 400
04 06 07 09 11 15 16 19 25 27 30
32 34 36 37 38 46 47 49 51-A 52
55 56 57 59 64 67 68 69 70 73 75
77-A 81 83 84 91 93 94 96 98 99

25502 03 04 08 23 24 32 37 46
49 56 59 83 84 85 92 96 608 14 17
18 29 31 37 39 45 51 52-A 54 56
58 63 66 69 72 83 86 94 96 708
20 24 30 31 37 49 91 97 803 09 10
12 41 54 82 904 11 35 38 54 59 74
80 88 97

26003 19 21 41 43 90 100 02 12
13 51 53 54 58 68 75 96 203 10
14 19 33 34 43 54 61 66 77 80 82
94 340 44 51 55 58 67 73 74 82 90
94 95 403 06 13 17 18 27 28 37
68 86 99 503 05 08 11 16 20 22 23
44 45 48 49 53 55 56 60 63 65 68
71 78 79 80 88 90 91 92 93 94 95
610 14 15 16 20 25 70 71 72 75
76 80 82 87 88 89 92 95 96 97 99
700 04 05 07 08 09 10 12 15 24 25
26 32 33 37 38 39 41 43 46 49 52
53 54 56 58 59 63 65 67 71 72 78
79 85 90 91 92 93 95 96 99 800
01 02 04 06 07 09 11 12 13 14 24
27 37 41 47 48 49 52 53 55 56 57
60 62 63 64 65 67 73 74 77 78 79
80 81 83 85 87 88 90 91 93 908 14
15 40 43 58 61 64 67 68 85

27007 46 52 54 60 91 100 16 41
44 45 53 209 17 30 36 64 307 13 42
77 82 95 434 37 39 68 77 81 83 85
502 14 18 26 27 31 32 39 46 49 52
54 56 57 79 605 20 56 65 76 79 81
85 89 91 92 97 98 99 700 10 11 18
20 25 29 31 33 34 35 36 39 41 76 78
82 85 88 91 93 96 800 01 02 04 07
11 15 16 17 19 20 21 22 23 24 25
26 27 29 30 31 32 33 36 37 39 40
42 45 58 60 67 69 71 73 76 80 81
82 87 91 92 901 03 10 11 13 14 15
18 19 24 25 26 29 30 31 32 36 40 42
44 45 49 50 51 55 56 57 59 62 64
66 68 70 71 77 78 80 83 84 89.

28004 28 34 35 44 55 62 86 93
94 95 102 03 04 07 08 09 16 17 20
23 26 41 64 75 76 77 88 228 29 64
83 86 91 319 35 56 57 59 74 76 78
80 82 84 87 89 91 95 97 400 01 02
03 04 05 34 95 529 31 34 35 47 49-A
56 63 64 66 88 90 91 94 98 602 05
09 10 11 14 17 23 24 25 29 30 31 33
34 39 41 43 44 45 49 51 55 57 58
60 61 62 62-A and 65.

WITHHELD:

458 479 480 481 515 530 550 580
600 605 661 671 676 729 777 881
935.

1019 183 228 306 80 94 422 51
586 690 763.

2165 668 898 935.

3007 14 157 80 228 604 10 82
756 68 918 36.

4003 05 51 172 75 84 479 522 52
95 606 11 20 33 702 833 90.

5018 35 42 169 95 225 73 84 85
307 82 87 475 503 81 601 729 65
81 84 864 935.

6337 461 481 503 26 39 78 80 86 92
93 94 602 39 66 71 75 96 767 801
54 68 901.

7200 565 655 71 895 98 945.

8060 139 398 412 26 599 600 05
30 991.

9169 411 80 669 75 701 937.

10255 60 62 72 77 85 93 98 374
98 452 79 84 514 78 633 45 900 65
83.

11011 74 203 45 86 381 97 830
47 93 921 44 45 88.

12037 62 86 168 83 315 51 63 400
17 24 59 61 595 612 17 34 57 954
84.

13143 348 402 542 72 607 35 40 41
722 832 42 58 72 75 84 91 92 908
28 45 49 53 73.

14019 95 317 24 426 60 571 983

15173 279 89 437 38 667 765 800
63 950.

16027 28 41 55 114 38 205 07 19
24 43 50 334 49 62 86 401 04 05 81
629 55 77 723 40 47 52 91 919 69
81 93.

17076 152 258 606 708 43 829 62
943.

18147 208 34 39 384 461-99 522
643 58 753 980 93.

19006 11 15 27 31 34 103 40 234
313 539 32.

20021 28 56 279 300 403 53 598
602 64 83 734 827 59 81 82 86 87
88 94 97 908 11 14.

21396 422 540 64 97 610 24 26 31
70 745 981.

22000 40 47 191 372 530 32 53
54 73 849 76 904 80.

23043 78 81 138 225 316 39 429
657 719 90 825 966 94.

24010 24 169 391 568 632 718 54
944 46 49 51 63 81.

25019 59 101 06 21 230 79 80 283
501 30 615 80 874 930 65.

26055 94 220 30 376 410 748 819
96 97 99-B 907 48 52 56 60 69 70.

27027 80 510.

28157 71 396 454.

TO BE ANNOUNCED LATER:

132 149 424 721 893 894 928.

1139 203 07 14 19 76 92 300 08
24 25 34 36 37 63 64 75 410 14 18
21 26 32 46 47 53 57 98 531 59
601 845 58 915 91.

2051 83 119 27 303 88 451 64
680 719 30 801 44 45 97 919 23 24
29 72.

3000 98 150 61 63 64 70 72 73 74
570 880.

4078 103 14 17 32 36 67 87 89
233 55 376 96 98 427 44 63 83 506
26 46 98 625 42 46 843 900 26 54.

5017 51 58 121 222 27 43 305 10
29 60 409 47 50 551 90 626 947.

6059 103 52 83 89 224 55 370 87
420 529 676.

7130 65 230 312 403 506 674 75
688 99 913 41 55.

8035 44 46 47 140 69 302 51 58
92 93 419 36 55 63 71 517 18 46 71
75 83 84 86 89 90 94 95 97 98 601
03 03 04 07 08 16 19 53 59 66 72
710 85 86 96 801 07 14 15 36 52
53 58-A 62 70 73 74 75 81 87 91
910 26 30 42 46 50 54 77 80 82 97
98.

9002 08 10 20 55 70 78 83 85 88
124 38 40 42 46 52 59 73 79 80 85
86 98 203 34 62 69 70 96 306 22
30 32 37 48 54 55 62 67 70 73 76
83 98 99 400 22 26 27 37 41 50 64
76 503 11 664 875 909 63 65 97-A.

10033 157 68 71 77 215 24 31 70
82 92 416 87 91 94 95 518 67 655
734 70 83 88 817 85 903 57 66 86.

11044 59 70 71 91 98 113 20 49
53 84 206 09 13 51 74 79 88 312
404 05 51 57 522 666 720 832 922.

12069 151 90 227 65 71 311 13 24
41 42 53 76 88 413 14 15 26 29 42
49 530 45 49 93 751-A 884.

13072 78 86 134 225 56 323 424
28 545 76 78 91 623 30 35 38 44 48
81 93 702 03 11 96 824 28 30 49 50
905 06 25 31 43 55

14000 06 25 33 100 39 40 63 76
86 211 15 18 to 41 59 61 to 68 81
92 93 319 21 22 26 33 35 37 38 40

(మిగతా 7వ పేజీలో)

Phone: 83764 Estd: 1960 Gram: 'CLINOG', Madras.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

16-A, Sterling Road, Nungambakkam, Madras-34.

ఇండియాలో ఇట్టి సంస్థలలో సుస్థాపితమైనది. Automobile Engineering మరియు AMIE (India) కోర్సులలో ప్రత్యేకత.

ప్రతి సంవత్సరము ప్యాస్‌లో రికార్డ్ శాతము.

రెగ్యులర్ మరియు ఈవినింగ్ క్లాసులు గలవు.

1. AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES: (3 సం.ల కోర్సు)

(a) AMIMI (London) or (b) AMIAI (India)

ఆటోమొబైల్ ఇంజనీర్లు, అప్రెంటిసులు, స్పెషలిస్టులుగా రాణించుటకు మంచి ఉద్యోగ అవకాశములు. స్వంత వర్క్‌షాపు ప్రారంభించుకొనుటకు విజయవంతమైన మార్గము. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి. (ప్యాస్ లేదా ఫెయిల్)

2. AMIE (INDIA) — B.E. డిగ్రీకి సమానము. (4 సం. కోర్సు)

స్టూడెంట్‌షిప్‌కు కోచింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెక్షన్ "ఏ" మరియు "బి" పరీక్షలు. చార్టర్డ్ ఇంజనీర్లు కావటానికి గొప్ప అవకాశము. కనీసార్హత ఎస్.ఎస్.ఎల్.సి. డిప్లొమా హోల్డర్లు, బి.యస్.సి పాస్ లేదా ఫెయిల్డ్‌లకు షార్ట్ టరమ్.

పోస్టలు ట్యూషను: 1 మరియు 2 కోర్సులకు: మద్రాసులో ఫలవంతమైన కోచింగ్ ట్యుటోరియల్ క్లాసులు: (తప్పిన అభ్యర్థులకు)

(a) BE అన్ని యూనివర్సిటీ కు

(b) LCE, LME, LEE అన్ని స్టేటులకు

అభినయ సౌకర్యములు: ఎక్విప్‌మెంట్ మరియు వర్క్‌షాపు ట్రెయినింగ్ కలదు. ఉత్తీర్ణత గ్యారంటీ పోస్టులు కలదు.

డైరెక్టర్ ఎం.ఎ. కృష్ణస్వామి M. Tech., AMISE, MICE (USA) లేదా ప్రిన్సిపాల్ ఆర్. శివరామకృష్ణన్. BE, AMIE (India) కు రు 2/- లు పంపుట ద్వారా అన్ని వివరములుగల ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి.

మీకు తెలిసిందా? మా కాలేజి స్థాపించిన మొదటి సంవత్సరములోనే యం. బి. బి. యస్. సీట్లు విద్యార్థులలో ప్రథములు



వి. గోపాలకృష్ణయ్య, యం. బి. బి. యస్., మొదటి సంవత్సరము. తిరుపతి.



వై. హనుమంతరావు, యం. బి. బి. యస్., మొదటి సంవత్సరము. తిరుపతి.

పున: ప్రారంభము జూన్ 2 వ తేది. క్లాసులు ప్రారంభం: 16—6—1969.

బోధన తరగతులు: బి. ఏ., బి. ఎస్సి., బి. కాం., పి. యు. సి. (1 సం. రం, 2 సం. ల కోర్సులు) 7 వ ఫారం, ఎస్.ఎస్.ఎల్.సి., 10 వ తరగతి. జూనియర్ మెట్రిక్ నుండి, సీనియర్ మెట్రిక్, కోరుకొండ సైనిక శిక్షణా కేంద్రము.

బాల బాలికలకు ప్రత్యేక శాఖలు, హాస్టలు లేబరేటరీ, లైబ్రరీ వసతులు గలవు.

మా పూర్వ విద్యార్థులే మా కృషికి నిదర్శనము. ఉచిత ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి.

జయంతి ట్యుటోరియల్ కాలేజి అరండల్‌పేట 7వ లైను, గుంటూరు-2.

ఫోన్: 1 6

వివరములకు: ప్రిన్సిపాల్, మన్నె వెంకటేశ్వరరావు, బి. ఎ., బి ఇడి.

MURTHY'S TUTORIAL INSTITUTE

LUZ, Mylapore, Madras-4.

పున:ప్రారంభం:— 12—5—1969

తరగతులు:— ఆంధ్ర మెట్రిక్యులేషన్. సెప్టెంబర్ '69 మార్చి '70 పి. యు. సి. ఎస్.ఎస్.ఎల్.సి. అక్టోబరు '69 మార్చి 1970.

గమనిక:—
★ ఆంధ్రులు అభిమాన పాత్రమైన ఏకైక సంస్థ.
★ అనుభవజ్ఞులయిన అధ్యాపకులు.
★ విద్యార్థులతో కూడిన శిక్షణ.
★ క్లాసులు జరుగుచున్నవి.

మరియు ఆంధ్ర పి.యు.సి, బి.ఏ, ఎం.ఏ లకు పోస్టల్ ట్యూషన్ ఇవ్వబడును.

వివరములకు రు 1—00 ఎం. ఓ. చేయవలయును.

PRINCIPAL.

స్థాపితం: 1950 ఫోన్: 3875

విజయ ట్యుటోరియల్ కాలేజి

ప్రకాశం రోడ్డు విజయవాడ-2

పున: ప్రారంభం 9-6-1969

19 సం. నుండి విద్యార్థి లోకమునకు ఎనలేని సేవచేయుచున్న ఏకైక సంస్థ

P.U.C. S.S.L.C.
MATRIC X CLASS

లేబరేటరీ—హాస్టలు కలవు.

ఉత్తమ శిక్షణ ఉత్కృష్ట ఫలితములు

బ్రాంచి: ఖైరతాబాదు హైదరాబాదు-4.

యల్. చిరంజీవిరావు, ఎం. ఎ., బి. ఇడి., ప్రిన్సిపాలు.

ఉత్తమ విద్య: అత్యుత్తమ ఫలితాలు!!

"వివేకవంతుడైన విద్యావంతుడు దేశానికి కన్నులాంటివాడు"

పూర్ణా ట్యుటోరియల్ కాలేజి 4/1, బ్రాడీపేట, గుంటూరు-2.

బోధనా తరగతులు: పి. యు. సి. 7వ ఫారం, ఎస్. ఎస్. ఎల్.సి. 10వ తరగతి, మెట్రిక్, జూ॥ మెట్రిక్.

2—6—69 నుండి అడ్మిషన్లు | లేబొరేటరీలు, హాస్టలు, లైబ్రరీ, బాలికా శాఖ కలవు, | 16—2—69 నుండి క్లాసులు

ప్రిన్సిపాల్: గింజుపల్లి పూర్ణచంద్రరావు. M.A., LL.B., B.Ed.

సుప్రసిద్ధ విద్యాసంస్థ

శ్రీరామా రూరల్ కళాశాల, గురుకులము

స్థాపితము: 6-6-1949

చిలుమూరు, వయా అనంతవరం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.

ఆంధ్ర మెట్రిక్యులేషన్ మరియు అనుబంధ తరగతులకు సుశిక్షణ. మెట్రిక్ విద్యార్థులకు IInd Language గా తెలుగు, హిందీ, సంస్కృత భాషలందు బోధనావకాశములు.

ప్రారంభ హిందీ పరీక్షలకు శిక్షణావకాశము.

6వ తరగతి స్థాయిగా విద్యార్థులకు ప్రవేశార్హత.

లేబరేటరీ, హాస్టల్ వసతులు గలవు.

ప్రశాంత వాతావరణము — పరిమిత వ్యయము — సత్ఫలితములు.

యావదాంధ్ర విద్యార్థులు సత్ఫలితములు పొందుచున్న, పొందగల నదవకాశము.

ప్రతి సంవత్సరము మెట్రిక్యులేషన్ విద్యార్థులు National Scholarships కు అర్హతలు సాధించుచున్నారు.

1968 ఏప్రిల్ మెట్రిక్యులేషన్ పరీక్షయందు చెరువు శ్రీ హరికుమార్ (No. 12964 — Total Marks 403) యూనివర్సిటీ 5వ రాంకును పొంది యున్నాడు.

కళాశాల పున:ప్రారంభము: 6-6-1969

నిబంధనావళి, వివరములకు: Phone No. KOLLUR 21 P.C.O. Extension/

ప్రెసిడెంట్: కొలసాని వెంకటసుబ్బయ్య చౌదరి

ప్రిన్సిపాల్: కె. యం. మధుసూదనరావు, M.A., B.Ed.

కదలండి! చదవండి!

ఒక్కరికో, ఇద్దరికో కాదు క్లాసులు!
లాటరీలో ప్రైజుల్లాగా ప్రకటించటానికి!
కొన్ని వందలమందికి క్లాసులు!
ఒకటి రెండు సంవత్సరాలు గాదు!
పదకొండేండ్లనుండి ప్రతి సంవత్సరం
తెలుసుకోవాలనుకుంటే ఒక కార్డు వ్రాయండి.
మా నిబంధనావళి చూడండి.
కృతార్థుల పేర్లు నంబర్లు తెలుసుకోండి.
ఆలోచించండి. — అంతా మీకే తెలుస్తుంది.
ఎంతటి అనుభవంగల అధ్యాపకులో,
ఎటువంటి హాస్టల్సు, లేబొరేటరీలో,
మా పాత విద్యార్థుల నడగండి
లేదా మీరే వచ్చి చూడండి
క్రమశిక్షణకు, మంచి ఫలితాలకు
సాటిలేని ట్యుటోరియల్ సంస్థ
ఇదేనని మీరే చెబుతారు.

రవి కళాశాల

2, 3, 4 లైనులు, బ్రాడీపేట, గుంటూరు—2.

మెట్రిక్, పది, పదకొండు, పన్నెండు తరగతులకు, ప్రీయూనివర్సిటీ క్లాసులకు శిక్షణ.

బాలబాలికలకు వేర్వేరు కళాశాలలు

అడ్మిషన్లు: 2—6—69 నుండి
క్లాసులు: 16—6—69 నుండి.
హాస్టల్సు, మార్చి పి. యు. సి. క్లాసులు జూలై 1 నుండి

వివరములకు:

ఫోన్సు: 917, 1192, 1545. సి.వి.ఎస్ ధన్, ఎం.ఏ. ప్రిన్సిపాల్.

ముందడుగేసి ముందు ఆడుగేయ్ వెనుకబడితే వెనుకేనోయ్.



భారత వైమానిక దళంలో రిక్రూట్‌మెంటు

టెక్నికల్/నాన్ టెక్నికల్ ట్రేడ్లలో ఎయిర్‌మెన్‌గా తగిన అభ్యర్థులను సెలెక్టు చేయుటకు రిక్రూట్‌మెంటు ప్రోగ్రాము దిగువ తెల్పినట్లు ఏర్పాట్లు చేయబడినవి:

తేదీ	వేళ	సెలెక్షను మరియు ఇంటర్వ్యూ జరుపబడుచోటు
24—6—69	0800 గం. లు	ఎయిర్‌ఫోర్స్ రిక్రూటింగ్‌ఆఫీసు (బవెన్ పల్లి దగ్గర), సికింద్రాబాద్.
7—7—69	0900 గం. లు	రీజనల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ఆఫీసు, విజయవాడ.
14—7—69	0800 గం. లు	ఎయిర్‌ఫోర్స్ రిక్రూటింగ్‌ఆఫీసు (బవెన్ పల్లి దగ్గర), సికింద్రాబాద్.

అర్హత: (ఏ) ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందినవారై యుండవలెను.
(బి) వయస్సు ఎన్‌రోల్మెంటు తేదీనాడు 16 20 సంవత్సరములమధ్య అయి యుండవలెను. (31—10—1949 కి ముందు పుట్టిన అభ్యర్థులు అనర్హులుకారు).
(సి) కనీస విద్యార్హత మెట్రిక్, లేక అందుకుసమానమైనది అయియుండవలెను. మెట్రిక్‌లు కానివారు గ్రూపు 5 ట్రేడ్లకుమాత్రమే గనవింపబడుదురు. ఇంగ్లీషు, గణితములలో మంచిపరిజ్ఞానము సెలక్షను బాగుగ చేయుటకు అభ్యర్థులకుసహాయపడును.

శారీరక ప్రమాణములు: (ఏ) ఎత్తు: 152.40 సెం.మీ. లు (5 అ. లు), (బి) బరువు: 47.67 కి. గ్రా. లు (105 పౌన్లు), ఛాతి: 76.20 సెం. మీ. లు (30 అం. లు), 81.28 సెం. మీ (32 అం) అవరకు పెంచగలిగియుండవలెను. చూపు, వినికిడి, ఆరోగ్యము సామాన్య ప్రమాణమున ఉండవలెను. చెవులు గులివి లేకుండ ఉండవలెను.

జీతము మరియు ఎలవెన్సులు:

ట్రెయినింగ్ కాలమున	ట్రెయినింగ్ అనంతరము
స్టైపెండు మరియు ఎలవెన్సులు ఉచిత భోజనము, బస, దుస్తులు వగైరాలతో, ఉప్ప గ్రూపులనుబట్టి, నెలకు రు. 125 — రు. 133 — ల మధ్య.	బేసిక్‌పే మరియు ఎలవెన్సులు ఉచిత భోజనము, బస, దుస్తులు వగైరాతో ఉప్ప గ్రూపులనుబట్టి నెలకు రు 133, రు. 419 — ల మధ్య.

పొందగలశెలవులు: సర్వీసు అవసరములకు లోబడి ఉచితరైల్వే వారంటు మరియు ఇతర ప్రయాణపు కన్సెషన్లతో పాటుసాలిసెలవు 60 దినములు, మరియు కాజువల్‌సెలవు 30 దినములు.

కావలసినసర్టిఫికెట్లు: (ఏ) విద్యా సర్టిఫికేటు (మెట్రిక్/ఎస్.ఎస్.ఎల్.సి/హెచ్.ఎస్.సి అసలుది, మరియు మార్కుల షీటు, (బి) శీలపుసర్టిఫికేటు— గెజిటెడ్ ఆఫీసర్/హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్ చేత ఆరునెలలలో జారీచేయబడినది.

హెచ్చరిక: ఈ తాలూకా సెలెక్షన్లు, వైద్యపరీక్షలు ప్యానగుటకులోబడియుండును. రిక్రూట్‌మెంటు జరుగుచోట 3, 4 దినములుసాగవచ్చును. అభ్యర్థులు పరీక్ష వ్రాయుటకు ఫౌంటెన్‌పెన్‌లు, పెన్సిళ్ళు (రెంటిని), పొట్లంకట్టబడిన భోజనము/టిఫిన్ కూడ తెచ్చుకోవలెను. భోజనము, బసలకు వారు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవలసి యుండును. మొదటిదినమున తీసికొనబడిన అభ్యర్థులు మాత్రమే తదుపరి దినములలో సెలెక్టు చేయబడెదరు.

DAVP-652(70)69



పి. యు. సి. ఫలితాలు

(6 వ పేజీ తరువాయి)

41 42 46 to 49 53 60 68 71 76 79 85 86 93 95 98 99 408 13 40 62 82 86 675 99 708 50 854 911 82.
15123 207 370 417 to 29 31 33 36 38 to 42 44 to 46 50 761 855 92 93 940 58.
16001 12 31 46 70 78 97 101 03 06 22 62 93 223 56 322 25 35 52 53 59 83 90 409 14 35 52 57 69 74 78 95 98 500 22 39 82 89 99 604 13 15 16 23 35 40 48 65 96 97 701 04 11 22 55 63 99 834 38 57 957.
17233 47 53 509 724 876.
18018 67 113 37 49 65 288 95 313 26 418 689 94 815 18 20 28 92 948 53 75 77.
19032 44 59 76 151 230 443 543 51 95 733 57 78 827 44 917 76.
20130 258 67 80 94 304 05 47 70 74 80 87 91 431 39 71 85 655 to 759 74 88 90 846 51 57 83 91 925 28 29.
21137 81 286 308 19 27 74 77 88 455 60 62 64 92 505 20 57 83 611 15 76 87 715 24 88 845 77 86 912 97.
22049-A, 336 547 48 648 712 93 923 31 37.
23237 39 48 84 310 20 47 57 58 96 98 435 55 58 95 99 519 24 51 61 65 75 98 624 36 67 78 724.
24020 60 106 60 72 210 11 12 50 70 354 420 502 34 35 47 52 79 612 40 53 56 68-A 800 09 85 915 54 71 91 92 95.
25010 51 81 88 111 55 228 89 367 69 451 521-33 79 91 97 625 41 50 89 91 95 707 11 15 27 32 38 39 40 42 47 50 56 70 79 800 01 32 33 40 53 77 86 95 907 10 19 24 25 45 98.
26018 26 46 48 52 63 69 74 82 85 87 88 144 55 62 64 86 87 207 15 18 24 27 38 48 52 71 89 95 98 302 20 25 30 32 41 77 88 411 24 30 33 34 38 40 41 575 85 703 47 816 39 A 905 911 22 25 34 38 55 84 92.
27013 24 28 39 59 79 80 82 86 101 24 27 28 31 35 46 66 85 225 51 63 75 79 85 306 09 10 19 26 41 44 46 48 51 57 60 65 66 67 68 69 72 74 78 79 400 01 09 17 30 42 49 53 61 87 95 96 503 07 13 28 47 97 772 98 909 99.
28006 111 31 35 210 43 48 88 324 25 28 32 36 436 70 77 532 612.

గంగానదిలో తిరిగి స్టీమర్ సర్వీసుకు ప్రయత్నాలు

పాట్నా, జూన్ 15: గంగానదిలో 21 సంవత్సరాల తర్వాత తిరిగి స్టీమరు సర్వీసు ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి.

షహబాద్ జిల్లాలోని బక్సార్ నుంచి ఫరక్కా, కలకత్తాల వరకు స్టీమర్ సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరుతూ గంగా రవాణా మజ్దూర్ యూనియన్ నేడొక తీర్మానం చేసింది. ఇందుకై బీహార్ ప్రభుత్వంలోగాని, అది లేకుండాగాని ఒక కార్పొరేషన్‌ను నెలకొల్పాలని, అందులో సూచించారు.

ఈ పథకానికి కోటి రూపాయలు వ్యయమవుతుందని, ఈ పథకంవల్ల గంగానది కిరువైపులా గల 11 జిల్లాలలో వాణిజ్యాభివృద్ధికి తోడ్పడుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

త్వరలో కార్మిక కమిషన్ నివేదిక

కేంద్ర మంత్రి సూచన

పాట్నా, జూన్ 15: కార్మిక వ్యవహారాల జాతీయ కమిషన్ తన పనిని దాదాపు పూర్తిచేసింది. త్వరలోనే నివేదిక అందజేయగలదని భావిస్తున్నారు.

కేంద్ర కార్మికశాఖ స్టేట్‌మంత్రి శ్రీ భగవత్ ఝా ఆజాద్ 11వ తేదీ సాయంత్రం పాట్నా ఆకాశవాణి కేంద్రంనుంచి ప్రసంగిస్తూ ఈ విషయం తెలియజేశారు.

శ్రీ పి. బి. గజేంద్ర గడ్కర్ అధ్యక్షతన కమిషన్‌ను 1966 డిసెంబర్‌లో నియమించారు. దేశంలో కార్మిక సమస్యలను సమగ్రంగా పరిశీలించి సిఫార్సు చేయడం దీని పని.

ముమ్ముందు సంవత్సరాలలో కార్మికవిధానాన్ని రూపొందించుకోడానికి కమిషన్ సిఫార్సులుమార్గదర్శకం కాగలవన్న ఆశాభావాన్ని శ్రీ ఆజాద్ వ్యక్తంచేశారు.

హైదరాబాద్, జూన్ 15: వ్యవసాయ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి విజయవాడనుండి ఆదివారంనాడు హైదరాబాద్ చేరుకున్నారు.

శ్రీ సరస్వతీ ట్యుటోరియల్ కాలేజి, ఉయ్యూరు

స్థాపితం : 1957,
పునఃప్రారంభం: 9.6.69.

S.S.L.C., X Class, Matric, Junior Matric

పరీక్షలకు శిక్షణ యివ్వబడును.
లేబరేటరీ, హాస్టలు వసతులు గలవు.

అన్నే హనుమంతరావు,
ప్రిన్సిపాల్.

ఆంధ్ర మెట్రిక్ ఫలితాలు

WALTAIR, June 16
The following is the provisional list of register numbers of candidates at the matriculation examination held by Andhra University in April, 1969:

FIRST CLASS: 6 26 280 481 576 610 745 750 776 830 952 1074 117 673 690 795 880 2029 056 109 126 181 186 191 224 233 245 283 330 479 522 524 605 626 627 702 723 803 847 852 855 883 934 944 3127 349 397 401 403 404 409 410 427 431 445 454 481 488 489 493 496 560 721 937 955 967 4015 017 057 058 672 082 083 084 295 308 380 385 436 458 464 562 658 795.
5003 024 067 069 084 091 101 118 121 136 173 240 383 387 446 447 449 451 454 541 578 590 607 871 899 991 6001 142 323 346 512 533 583 609 970 7064 183 244 272 351 409 434 468 603 605 611 614 619 621 630 639 643 8014 056 038 098 099 124 147 154 174 228 238 239 289 290 294 310 398 478 523 556 832 903 935 9210 247 256 251 270 274 543 662 694 719 720 721 786 894 917.
10069 071 080 088 102 292 271 686 905 11076 079 085 094 126 152 154 158 175 379 412 418 423 434 517 527 602 604 612 627 641 648 649 740 776 838 880 12142 255 261 265 313 332 333 353 360 368 364 368 371 372 375 381 387 392 450 493 495 525 553 566 582 883 900 966 922 925 930 13100 288 296 430 435 458 470 623 634 642 646 654 665 675 686 688 690 694 695 704 705 707 709 710 715 726 740 741 768 780 796 806 815 820 830 846 860 876 887 891 913 918 938 942 943 945 954 956 957 14062 107 173 186 and 279.

SECOND CLASS: 73 90 99 102 42 69 77 318 437 487 564 67 72 75 85 87 88 91 601 11 13 15 16 22 33 42 47 82 83 700 02 20 37 49 60 93 835 36 51 68 73 88 90 903 23 35 73 91 94.
1002 05 07 30 66 85 93 1138-A 32 205 61 70 71 82 302 16 42 57 65 84 492 513 51 56 68 82 83 97-A 98 605 62 74 97 701 43 836 51 76 91 920 36 46 63 73.
2004 18 23 35 40 52 55 111 17 19 33 36 39 45 48 61 67 71 79 84 88 96 203 10 12 13 14 15 30 36 54 75 304 06 16 47 62 77 91 415-A 23 36 65 508 23 29 38 43 47 96 603 06 09 25 36 43 53 61 713 43 62 76 88 91 96 825 34 56 60 97-A 902 06 09 24 30 57 73 74.
3003 16 70 98 209 20 71 72 73 91 94 308 37 48 74 79 89 96 406 11 39 41 43 44 48 60 67 75 77 83 84 85 86 87 94 98 99 500 91 10 17 53 93 97 719 22 51 808 38 52 57 63 65 72 918 20 68 78 85 96 97.
4004 13 14 16 32 38 41 46 65 66 67 68 73 74 79 83 88 94 186 204 10 23 46 301 11 13 17 23 49 67 91 414 15 35 51 53 63 68 71 75 73 94 510 40 55 73 75 84 659 91 719 21 905 66 78 94.
5004 07 09 25 38 48 60 70 80 89 117 19 20 23 27 30 34 35 59 43 44 58 65 66 96 246 267 92 324 45 54 76 401 60 61 77 85 519 33 56 58 96 664 71 91 743 842 52 54 57 67 79 908 34 64 83 92.
6025 31 53 43 48 50 58 79 80 225 28 37 60 91 335 423 38 514 27 56 65 78 91 680 03 15-A 42 55 62 80 729 37 76 85 876 07 10 42 71 937 46 64.
7019 27 97 110 11 16 22 24 62 97 212 41 54 65 68 70 95 323 25 43 75 86 400 01 19 93 502 66 608 09 16 18 20 27 36 45 48 53 1 63 73 75 81 82 99 703 11 21 22 29 39 53 71 73 84 89 822 28 32 39 53 65 85 902 94.
8007 10 74 96 101 02 03 21 34 35 36 42 45 58 59 215 18 21 25 29 40 43 51 66 71 72 73 78 85 86 86-A 92 302 03 04 07 69 11 18 20 21 27 35 65 69 76 81 89 99 405 06 31 39 40 77 98 5[illegible] 29 617 56 67 705 70 75 815 23 28 20 42 79 81 85 937 57 67.
9089 169 258 61 72 305 31 43 512 23 59 624 50 69 71 84 37 93 702 17 18 49 51 66 77 83 805 19 67 900 08 11 14 35 60 89 99.
10023 47 69 79 103 38 62 64 82 89 93 240 65 88 95 347 84 553 60 69 78 90 604 17 910 37 94.
11075 80 81 124 44 51 57 60 72 96-A 97 99 200 17 38 45 51 54 60 83 87 89 92 312 35 38 50 59 64 400 04 05 30 32 57 83 99 546 53 62 76 79 80 81 84 92 605 08 15 24 35 75 96 700 04 08 09 13 21 28 36 37 71 74 78 810 50 51 69 87 88 929.
12009 25 51 170 307 35 49 53 62 76 80 85 86 319 23 45 69 73 80 99 490 04 12 73 503 13 27 48 54 55 57 58 60 61 70 660 93 705 15 33 59 77 827 907 03 14 24 35 48 92 89.
13054 119 55 392 307 15 24 49 61 72 404 17 28 33 38 47 49 50 54-A 69 98 511 13 14 15 605 06 29 33 53 68 91 93 97 708 69 77 82 90 94 804 13 25 23 32 46 47 48 54 62 75 90 912 32 34 36 49 51 61 70 76.
14056 62 119 23 30 205 06 07 and 60.

THIRD CLASS: 32 38 83 88 101 85 99 212 23 57 71 76 301 20 40 95 429 51 521 23 25 41 45 52 65 74 82 83 84 94 95 99 607 25 26 34 45 84 91 94 99 701 08 17 19 24 42 52 55 61 66 67 73 79 82 83 85 87 88 89 91 97 805 10 12 13 15 16 21 25 26 37 42 47 53 57 59 60 63 65 69 76 73 80 81 84 87 96 901 04 26 27 28 30 33 39 45 53 61 64 68 75 81.
1015 18 53 55 68 105 06 24 28 42 47 63 67 85 201 15 27 32 41 37 69 83 84 83 300 07 30 33 39 52 62 70 80 424 39 36 53 57 70 71 88 95 506 07 21 22 31 78 81 84 92 616 19 22 24 25 29 34 47 57 59 70 72 75 723 24 39 48 51 89 98 819 29 32 37 38 39 41 47 52 54 61 65 66 70 92 93 97 901 10 29 30 33 40 47 60 62 72.
2013 31 32 34 42 43 58 59 80 89 97 99 104 08 10 20 27 38 58 32 63 68 72 78 83 89 202 04-A 20 47 70 90 92 97 301 13 40 66 87 89 430 55 69 70 72 84 98 504 07 17 30 31 32 34 40 41 45 49 52 54 56 57 59 73 610 17 28 40 68 77 83 709 24 27 33 64 81 84 804 05 14 15 19 20 21 23 43 72 88 90 92-A 94 905 07 08 10 12 14 15 21 27 29 36 40 41 45 58 63 65 71 83 86 93.
3001 02 11 40 46-A 63 84 97 102 03 14 24 26 28 40 76 77 81 64 200 02 05 17 43 61 92 302 07 15 28 29 40 41 44 47 50 52 94 95 400 02 05 13 20 21 23 26 34 36 37 42 51 58 72 80 90 91 92 502 05 07 03 11 12 14 15 16 28 35 46 52 75 83 84 96 99 602 07 22 31 62 94 702 06 11 15 32 33 42 53 59 69 85 80 93 825 31 48 49 58 67 68 74 92 96 93 904 09 14 19 23 50 57 60 66 93 93.
4010 20 36 64 71 75 76 89 92 98 114 26 28 33 34 39 42 52 55 72 93 250 51 54 55 75 88 92 97 93 304 28 32 56 75 82 83 98 99 404 06 09 12 26 31 34 39 43 52 56 57 59 65 81 606 32 39 82 726 34 47 49 51 57 78 85 92 93 94 99 808 20 21 24 42 57 94 938 62 70 75 76 79 92.
5022 28 29 30 42 44 45 59 65 68 72 73 74 75 77 87 88 98 106 07 08 12 13 14 31 40 45 47 52 54 63 67 69 76 79 94 98 225 26 27 33 38 53 60 62 71 89 306 19 37 44 55 56 73 78 92 97 404 11 18 21 31 52 59 79 89 96 509 17 45 48 51 68 69 601 21 26 30 37 40 58 60 75 81 86 88 89 92 700 07 10 24 31 37 45 55 64 73 98 838 43 44 46 72 88 97 902 17 21 23 50 54 69 72 78 86 88 94 97.
6003 14 21 30 34 38 47 49 52 54 59 63 64 68 75 83 86 87 91 96 101 22 26 44 70 82 98 223-A 27 35 44 59 61 70 77 84 86 99 304 05 12 14 18 26 27 38 48 52 73 421 26 23 64 73 85 91 99 526 30 33 37 69 71-A 77 88 82 604 07 23 29 30 36 39
59 87 90 93 700 21 22 30 59 801 03 09 13 14 17 22 38 45 46 57 60 70 903 22 29 59 74 80 83 86.
7026 35 41 67 75 88 90 91 100 09 13 14 15 20 34 43 47 52 54 57 64 66 74 86 91 203 04 10 18 25 26 28 33 49 50 51 64 77 93 303 06 10 18 20 22 26 36 42 47 48 54 63 65 90 92 93 411 41 42 44 45 61 73 76 89 513 23 24 25 23 30 37 53 58 67 71 74 79 82 83 88 91 94 95 98 99 607 22 29 32 44 50 53 56 62 70 86 87 93 702 17 20 35 41 48 52 68 72 80 90 805 09 21 23 24 26 33 36 40 44 58 69 73 89 92 98 900 04 06 09 11 12 20 25 27 33 35 37 43 46 47 58 59 68 91 92.
8008 12 31 32 40 52 63 65 69 92 95 106 07 09 12 15 19 26 53 62 66 67 70 71 81 99 202 16 41 65 76 315 16 25 28 36 40 53 58 68 87 94 95 96 404 07 09 15 24 35 37 43 46 55 57 64 87 502 08 23-A 27 39 45 48 49 59 61 63 64 67 72 79 81 83 98 611 24 42 58 68 77 97 98 732 51 56 72 73 816 20 30 40 71 87 90 904 08 13 28 36 38 56 70 85.
9012 14 27 59 75 82 92 39 41 49 91 91 215 31 37 60 63 66 71 98 333 36 56 91 404-A 16 18 21 28 31 32 41 62 68 76 84 510 11 25 28 38 68 611 31 55 58 65 72 82 86 99 727 32 36 39 40 45 54 55 66 71 84 85 96 800 06 15 45 54 85 93 95 96 97 98 902 03 04 07 10 25 26 30 31 38 49 53 63 66 69 75.
10012 27 36 46 51 56 57 84 86 89 90 92 96 111 15 17 40 46 49 60 67 84 90 92 94 98 206 13 23 26 38 46 50 54 59 60 61 63 67 85 86 318 22 23 41 86 87 94 95 401 16 18 26 31 32 48 52 65 68 71 79 81 93 533 42 48 49 51 54 62 74 83 93 609 11 16 25 73 79 83 88 714 26 66 73 84 88 97 811 27 53 54 56 950 79 84.
11010 33 36 39 41 77 83 108 23 25 42 45 47 50 53 55 61 74 76 77 87 91 92 202 15 16 22 23 27 29 30 31 34 37 42 62 69 70 75 76 91 95 99 306 19 24 30 31 34 51 62 73 95 401 09 11 14 25 35 66 90 501 04 08 28 29 50 57 91 98 620 23 34 42 46 64 78 91 719 29 34 53 59 63 72 73 79 81 98 802 05 20 26 31 32 43 45 46 47 48 52 56 60 68 81 91 94 911 35 39 73.
12007 15 18 49 50 52 74 76 86 99 109 24 33 44 58 60 61 69 72 73 77 82 97 200 03 14 20 21 25 40 41 46 58 71 77 84 98 312 14 26 55 76 86 401 03 08 10 17 24 27 30 31 40 56 61 64 65 66 67 81 88 502 05 10 18 41 65 66 75 76 81 643 52 90 98 730 50 54 56 66 73 86 94 801 03 17 25 31 61 909 21 23 35 38 41 49 51 53 61 64 68 74 77 84.
13003 31 35 49 51 52 56 82 121 27 30 32 40 46 50 56 66 71 83 201 09 46 61 93 97 325 28 33 41 46 59 94 410 20 21 29 41 62 67 501 02 10 18 84 612 13 43 50 51 52 57 59 62 70 79 69 96 711 20 24 29 47 48 49 51 63 64 71 75 78 79 85 802 16 40 56 69 70 78 99 910 11 26 35 40 46 48 53 39 63 87 89.
14000 05 13 19 23 24 25 31 37 75 65 96 105 16 18 28 48 53 64 65 68 77 78 81 90 224 39 52 59 69 71 83.

TO BE ANNOUNCED LATER:
495 808 1033 1704-A 1868 2017 2399 2408 2426 2467 2948 2949 3105 3144 3151 3153 3193 3265 3502 3504 3608 3903 4078 4455 4459 4867 4879 5015 5017 5027 5031 5506 5533 5364 5529 5531 5550 5738 6124 6187 6919 6971 7459 7837 8463 8725 8774 8777 9314 9638 9643 10672 10733 10757 10776 10852 9685 9725 10017-A 10191 10222 11167 11440 11611 11762 11766 11769 11889 11961 12008-A 12227 12305 12366 12383 12492 12637 12691 12870 12917 12929 12931 12999 13019 13030 13048 13088 13097 13264 13264 13397 13398 13413 13505 13699 13701 13702 13713 13756 13783 13959 14018 14044 14091 14160 14187 14188.

WITHHELD: 145 281 307 528 544 1096 1379 1388 1477 1862 1976 1997 2115 2226 2333 2384 2405 2515 2711 3393 3412 3680 3969 3973 3983 4629 4664 4723 5386 5617 5679 5712 5723 6165 6190 6201 6628 6666 6633 6702 6731 6733 6855 6935 7039 7175 7602 7663 7677 7908 8017 8127 8139 8140 8260 8298 8434 8415 8566 8577 8605 8629 8670 8706 8718 8788 8925 9023 9046 9067 9123 9267 9314 9328 9329 9395 9481 9841 9848 9850 10107 10421 10437 10428 10969 11037 11105 11137 11195 11353 11365 11519 11739 11859 11696 12224 12444 12449 12474 12487 12511 12538 12726 12730 12753 12826 13330 13473 13493 13536 13555 13661 15864 13900 13939 14203 14251 14274 14278.

నిజలింగప్ప స్పష్టీకరణ

(1 వ పేజీ తరువాయి)

వర్గం వారి ఇది ఏమిటో తేలిపోయింది.

నేడు జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ఇదేరకమైన అభిప్రాయాలు వెల్లడయినవి.

కార్యవర్గ సమావేశంలో సూచించిన విధంగా బాటు, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాదు వెళ్ళకుండా ఉండటం ప్రయోజనం ఉండదని శ్రీ నిజలింగప్ప స్పష్టంచేశారు. 19 వ తేదీన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించే ముందు తెలంగాణా సమస్యపై ప్రధానితోను, హోంమంత్రితోను చర్చించవలసి ఉంటుంది అన్నారు.

శ్రీ నిజలింగప్ప ప్రకటనతోపాటు పార్టీ మెంబర్లతో జరిగిన చర్చల వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఇంతవరకు నెలకొని ఉన్నగాఢ అనిశ్చితి తొలగిపోయినట్లు భావించవచ్చు. అయితే తెలంగాణా నాయకులతో రాజకీయ పరిష్కారం కోసం శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎంత కాలం అధికారంలో నిలదొక్కుకో గలరన్నది అనుమానాస్పదమైన విషయం.

తెలంగాణా కాంగ్రెస్‌కమిటీ గుర్తించే సమస్య ఉండదనీ కూడా శ్రీ నిజలింగప్ప ఈ సందర్భంగా స్పష్టంచేశారు. అయితే ప్రత్యేక తెలంగాణావాదంతోపాటు పొల్గొంటున్న కాంగ్రెసు నాయకులపై క్రమశిక్షణ చర్య తీసుకొనే విషయమై ప్రశ్నించగా శ్రీ నిజలింగప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ప్రత్యేక తెలంగాణా వాదాన్ని నిరాకరించడం వల్ల ఏవిధమైన ఉద్యమం ప్రబలమయి, విధిలేక ఆఖరున ప్రత్యేక రాష్ట్రాన్ని అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడకూడదా అని ఒకవిలేఖరి ప్రశ్నించారు. 12 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితులలో విశాలాంధ్ర ఏర్పడిందో ఆ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా లేదని పటిష్ఠ పరిస్థితికి సారూప్యం లేదని స్పష్టం చేశారు.

ఇజ్రేల్-ఈజిప్టు కాల్పులు

కయిరో, జూన్ 16: ఈజిప్టు, ఇజ్రేల్ సేనల మధ్య నిన్నరాత్రి, సూయజ్ కాలువ వద్ద కాల్పులు జరిగినట్లు సైనికాధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

వరద బాధితులకు జర్మన్ రిపబ్లిక్ విరాళం

ముఖ్యమంత్రికి చెక్కు సమర్పణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాదు, జూన్ 15: కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తుపాను బాధితుల సహాయార్థం మద్రాసులోని, జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ తాత్కాలిక కాన్సల్ జనరల్ డాక్టర్ కె. ష్మెయిజర్ విరాళంగా రు. 28,500 చెక్కును ముఖ్యమంత్రి కె. బ్రహ్మానందరెడ్డికి అందజేశారు.

ఇండో-జర్మన్ స్నేహ సంబంధాలకు ఈ విరాళం ఒక చిహ్నమని డాక్టర్ ష్మెయిజర్ అన్నారు. వరద బాధితులకు జర్మన్ ప్రభుత్వం తరఫున సానుభూతిని వ్యక్తం చేశారు.

జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఉదారవైఖరిని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వరదల మూలంగా రు. 100 కోట్ల నష్టం సంభవించిందని, వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారని, 4 లక్షల ఎకరాలలో పంట నష్టమైనదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వమూ, జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు గురించి తెలియజేశారు.

వరద భీభత్సాన్ని చూపే కొన్ని ఫొటో గ్రాపులు డాక్టర్ ష్మెయిజర్‌కు బహూకరించబడినవి.

భీమవరం కౌన్సిల్ విరాళం రు. 5 వేలు

భీమవరం, జూన్ 16: భీమవరం పురపాలక సంఘం గత బుధవారంనాడు సమావేశమై తుపాను బాధితులకు తమ సానుభూతి సంతాపములు తెలియపర్చి వారి సహాయార్థం ఐదువేల రూపాయలు విరాళం యిచ్చుటకు తీర్మానించారు. చైర్మన్ శ్రీ తటవర్తి నరసింహారావు సభకు అధ్యక్షత వహించారు. (మ. వి.)

పార్లమెంటరీ పార్టీ సమర్థన

[1 వ పేజీ తరువాయి]

రించజాలము. అయితే గత మూడు నాలుగు నెలలుగా హింస, ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నందున, ప్రజాస్వామ్యం దెబ్బతినకుండా కాపాడాలి. చైనా కూడ ఇప్పుడు ఈ హింసాచర్యలను, గూండాచర్యలను ప్రోత్సహిస్తూ, దానిని బలపరుస్తున్నందున హింసాచర్యలను, గూండాచర్యలను అరికట్టవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది.

ఒక ప్రాంతంలోని ఏదైనా లేక ఎవరైనా ఐదుశాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రంకోరితే అదనిరాకరించాలనేవారిలో నే నొకడినైనాను. అయితే ఈ కోరికను హింసాచర్యల ప్రభావం కావడానికనుమతిస్తు వాతావరణంలో దానిని అంగీకరించజాలము. ఈ పరిస్థితిలో వెళ్ళవలసింది ప్రజాస్వామ్యమా లేక గూండాతత్వమా తెలుసుకోజాలము.

ప్రభుత్వసర్వీసులలోని, వర్తకములో గాని పనిచేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలలో భద్రత, రక్షణకలదనే విశ్వాసం కల్పించవలసిన చర్యలుగైకొనాలి. ప్రతిరోజూ వందలాది కుటుంబాలు ఆ ప్రాంతంనుంచి, ఆంధ్ర ప్రాంతానికి భీతాహంతో వచ్చేస్తున్నారు."

ఈ విషయంలో వెంటనే నిర్ణయం గైకొనాలని శ్రీ విశ్వనాథం కోరారు. (మ. వి)

లింగరాజు విజ్ఞప్తి

రాజమండ్రి, జూన్ 16: మాజీ మునిసిపల్ చైర్మన్, మాజీ పార్లమెంటరీ కార్యదర్శి, ప్రముఖ కాంగ్రెస్‌వాది శ్రీ క్రొవ్విడి లింగరాజు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి నిన్న ఈ విధంగా టెలిగ్రామ్ పంపారు:

"తెలంగాణా సమస్యపై తెలంగాణా ఆందోళనకారులతో ఏకపక్ష చర్చలు జరపటం ప్రమాదకరం. అందువలన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో అశాంతి ఏర్పడవచ్చు. ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఉద్దేశంతో స్వప్రయోజనపరులైన కొందరు వ్యక్తులు, సంస్థలు రాష్ట్రపతి పాలన కావాలంటున్నారు. స్వార్థపరులైన రాజకీయ నేతలు బ్రహ్మానందరెడ్డిని తొలగించాలని అంటున్నారు. ప్రతినిధులద్వారా ఆంధ్రప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోరాదు. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు అవసరం."

ఈ టెలిగ్రాం నకళ్ళు కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నిజలింగప్పకు, దేశ వ్యవహారాల మంత్రి శ్రీ చవన్‌కు పంపారు. (మ. వి.)

కె.ఎల్.రావు హామీ

[1 వ పేజీ తరువాయి]

శ్రీ ఎ. ఎ. ఎస్. ఆర్. ప్రభాకర్, కంచికచర్ల సమితి బి. డి. ఓ. శ్రీ ఇ. బ్రహ్మాజీరావు మున్నగు అధికార, అనధికార ప్రముఖులు వున్నారు.

నందిగామ సమితి తరఫు నందిగామ బ్లాక్ కాంగ్రెసు కమిటీ తరఫున మంత్రికి స్వాగత దాంజలులు సమర్పించారు.

కృష్ణావారిపాలెం వంతెనలోతి బత్తు వుండేంచిన సమితి ప్రాంతానికి నీరు అందించేందుకు మునేరు ప్రాజెక్టు క్రింద కాలువలలోకి జూన్ 20 నాటికి నీరు వదలబడుతుందని మంత్రి హామీ యిచ్చారు.

దోనపాడుగూనా ప్రజలు తండోప తండాలుగా మంత్రికి స్వాగతం చెప్పి వారి కష్టగాథలను చెప్పుకున్నారు.

చాలా గ్రామాలకు ప్రయాణ సౌకర్యం లేనందున మంత్రి కొంతదూరం కాలినడకన, కొంతదూరం బండిమీద ప్రయాణం చేసి, ఆ గ్రామాల పరిస్థితులను కళ్ళారా చూశారు.

బీదవారిలో కుటుంబ నియంత్రణ ప్రచారం

న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలో కుటుంబ నియంత్రణ పథకాన్ని గురించిన ప్రచారం తీవ్రతరం చేయవలసి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కుటుంబ నియంత్రణ అవసరం బీదవారికే ఎక్కువగా ఉంటుంది. కాని, అసలు జరుగుతున్నదంతా దీనికి విరుద్ధంగా ఉంది. బీదవారి కుటుంబ నియంత్రణ సందేశం వారికి ఇంకా అందచేయవలసి ఉంది. అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

"బీదవారిలో ముఖ్యంగా గ్రామాలలో కుటుంబ నియంత్రణ ఒక విధమైన వైముఖ్యం ఉంది. కుటుంబంలో ఎక్కువమంది ఉంటే లాభం అనే భావం వారిలో ఉంది. వారిని కుటుంబ నియంత్రణకు సుముఖులుగా చేసే ప్రచారం పద్ధతులను కనిపెట్టాలి" అన్నారు డాక్టర్ చంద్రశేఖర్.

దేశంలోని యుక్తవయస్కులైన దంపతులలో చాలామందికి ఏమాత్రమూ కుటుంబ నియంత్రణ సందేశం అందలేదు. వీరిలో ఎక్కువమంది పట్టణాలలో నివసించే మధ్యతరగతివారు. ధనవంతులు వారి స్వంత వైద్యులవద్దకే పోతారు. బీదవారు అసలు కుటుంబ నియంత్రణ కార్యకర్తలను దగ్గరకే రానియ్యరు. కాబట్టి కుటుంబ నియంత్రణ పథకం కార్యకర్తలు ఇంతవరకు మధ్యతరగతి ప్రజలలోనే జయప్రదంగా ప్రచారం చేయగలుగుతున్నారు. అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

బీదవారికి కుటుంబ నియంత్రణ ఆవశ్యకతపై తగినట్లుగా తెలియజెయ్యడం ఇంకా జరగటంలేదు. ఇందుకోసం సరియైన ప్రచార పద్ధతులు కనిపెట్టాలి.

కుటుంబ నియంత్రణ అసలు చెయ్యడానికి స్త్రీలు ఎక్కువగా పూనుకోవాలని అయిన సిఫార్సు చేశారు.

గర్భస్రావాలను చట్టసమ్మతం చేసే బిల్లును ఒకటి కేంద్రప్రభుత్వం రూపొందించిందని పార్లమెంటు వర్షాకాల సమావేశంలో బహుశా సమయం లభిస్తే ఈ బిల్లు ప్రవేశపెట్టవచ్చని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

స్థాపితం: 1955 శ్రీదుర్గా ఫోన్: 4107
విద్యానికేతన్
సూర్యారావుపేట విజయవాడ-2.
10th CLASS; P.U.C.; VII FORM; B.A.
S.S.L.C.; Matric & Sanskrit Classes.
తరగతులు బాలురకు, పురుషులకు, బాలికలకు, స్త్రీలకు ప్రత్యేకముగా
ఇంగ్లీషు-తెలుగు మీడియములు కలవు
Principal: Prof. S.V.L. NARASIMHAM, M.A. B.Ed.

ప్రసిద్ధ గురుకులము
జయ భారతీ విద్యానికేతన్
మంగళగిరి — గుంటూరు జిల్లా
ఉత్తమ ఫలితములు—క్రమశిక్షణ—సంవత్సరమునకు 2 క్లాసులు
1వ తరగతినుండి 10 క్లాసు, మెట్రిక్, పి. యు. సి. వరకు శిక్షణ, బాలబాలికలకు ప్రత్యేక హాస్టలు వసతులు కలవు.
క్షామ ప్రాంతపు పిల్లలకు స్కాలరు షిప్పులు కూడ కలవు.
వివరములకు :
తిందుల రామచంద్రరావు,
ప్రిన్సిపాల్.

"11 సంవత్సరముల నుండి సుస్థిరమై స్వంత భవనములతో 1000 మంది విద్యార్థులు, 70 రూములతో 200 మందికి హాస్టలు వసతి కలిగి, దినదినాభివృద్ధి చెందుచున్న విద్యాసంస్థ".
ఫోన్ నెం. 170. స్థాపితము: 1958.
నాగార్జున ట్యుటోరియల్ కాలేజి,
నరసరావుపేట — గుంటూరు జిల్లా
మెట్రిక్, పి.యు.సి, ఎస్.ఎస్.ఎల్.సి, X క్లాసులు, బాల, బాలిక, చిన్నపిల్లలకు వేర్వేరు శాఖలు, హాస్టల్సు, లేబొరేటరీలు. తక్కువ ఖర్చు— ఎక్కువ వసతులు మా ప్రత్యేకత.
—వివరములకు—
డి. వి. కోటేశ్వరరావు ఎం.ఎస్‌సి, ప్రిన్సిపాల్. జి.పి. సుబ్బయ్య, వ్యవస్థాపకులు. పి. రాజారావు. బి.ఏ, మేనేజరు.

శ్రీ వేంకటేశ్వర విద్యానిలయం,
కాన్వెంటు స్కూలు స్థాపితం : 1962
ఫోను నెం. 7. **తెంపులూరు** ప. గో. జిల్లా.
12 క్లాసులతో షుసర్వజయం. విద్యార్థిని ఆదరణ గానుసియనికట్టుబాటు గత ఏడాది ప్యాసయిన 4 గురికి పై చదువులకై ఆంధ్రా యూనివర్శిటీ నెలకు రు. 60 కా. వ స్కాలరుషిప్పులు గ్రాంటు చేసిరి.
1969 ఏప్రిల్ ఆంధ్రా మెట్రిక్ పరీక్షా ఫలితాలు
హాజరు 16 కృతార్థులు 14
4 ఫస్టు క్లాసులు : 2181, 2186, 2191, 2288.
8 సెకండుక్లాసులు: 2171, 2196, 2212, 2214, 2236, 2254, 2275, 2304.
2 థర్డుక్లాసులు : 2247, 2297.
ప్రిన్సిపాల్ :
పాతూరి సూర్యనారాయణ, బి. ఏ., బి. ఇడి.

శ్రీ వాణీ నికేతన్
(సాతమంత్రాయి మెంటు ఎక్సేంజి ఆఫీసు ఆవరణలో)
సూర్యారావుపేట ✷ విజయవాడ 2.
పునఃప్రారంభము : 9—6—1969. ఫోన్ : 7873
పి. యు. సి; మెట్రిక్; యస్. యస్. యల్. సి; 10వ తరగతి; ప్రీ-మెట్రిక్ తరగతులకు తర్ఫీదు ఇవ్వబడును.
హాస్టల్ వసతి! లేబరేటరి సౌకర్యము!!
బాలికలకు ప్రత్యేక తరగతులు! రాత్రి తరగతులు!!
అధ్యక్షులు : ప్రిన్సిపాల్ :
కోనేరు రామచంద్రరావు, బి.ఏ. టి. రంగనాథం, బి.ఏ., బి.యిడి.

అనుబంధ సంస్థ :
శ్రీ వాణీ బాల విద్యాలయము
సూర్యారావుపేట, విజయవాడ—2.
పునఃప్రారంభము: 9—6—1969.
కిండర్ గార్టెన్, ప్రైమరీ తరగతులకు తర్ఫీదు ఇవ్వబడును.
ప్రత్యేక హాస్టల్ వసతి.
సూపరింటెండెంట్: యస్. సీతారామమ్మ, బి. ఏ., యల్. టి.
(Retired Regional Deputy Director of Public Instruction)



BAYER

ఈగల హింసకు ట్యూగాన్

TUGON

WORLD CHAMPION BOXER REVEALS TRAINING SECRET

NEW EXERCISER DEVELOPS CHAMPION'S MUSCLES IN JUST FIVE MINUTES A DAY



Muhammad Ali (Cassius Clay), World Heavyweight Boxing Champion, trains with BULLWORKER 2 in preparation for world title matches.

NEW YORK—World Heavyweight Title Holder, Cassius Clay, has now revealed his "secret" training device, an amazing Isometric exerciser called the Bullworker 2. "I get into shape for every fight with the Bullworker," says Clay. "It's a marvel that builds champions."

Originally developed for training members of the American (30 gold medals) and German (10 gold medals) Olympic teams, the Bullworker has since been enthusiastically adopted not only by such outstanding professional athletes as Cassius Clay, but by ten of thousands of men in every walk of life as well. Businessmen, office and factory workers, men in their twenties and men in their fifties—all are thrilled with the fast and impressive results.

Just five minutes a day is all that's required to build powerful muscles, broaden shoulders, trim inches off the waist, make you look and feel strong, healthy and virile. As Clay puts it: "The Bullworker takes the sweat and strain out of exercising and it really works!"

RESULTS GUARANTEED IN TWO WEEKS! If, after just a fortnight of training, you can't already measure your improvement with a tape measure—actually see the results in a mirror—you need pay nothing. The Bullworker is guaranteed to increase your strength by a whopping 4% every week. Send in the coupon today to receive brochure with action photos, documentation and FREE complete details of this fabulous new training method, endorsed by champions.

© Mail Order Sales Pvt. Ltd. 15 Mathew Road, Bombay



BULLWORKER is also endorsed by other champions like Wim Ruska, World Judo titleholder; Dave Prowse, three-time English Weightlifting champ; Eddy Merckx, World Cycling Champion and by sports doctors, trainers and coaches everywhere.

FREE Send free brochure, documentation, details of BULLWORKER 2 Training Program.

18

Name........................

Address........................

.... Age .....

BULLWORKER SERVICE 15 Mathew Road, Bombay 4 PR-3

బుల్‌వర్కర్ సర్వీస్, 15, మాథ్యూరోడ్, బొంబాయి-4.

రేడియో

బుధవారం, జూన్ 18

శ.శ. 1891 జ్యేష్ఠ 28

హైదరాబాద్ ఏ 405.4మీ

ఉ: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 శాంతా చక్రవర్తి, 7—45 సంకీర్తనం, 8—30 మారెళ్ల కేశవరావు: వయొలిన్, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా. సా: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం. 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా. 7—15 వెలుగుబాట, 7—30 చిత్రసీమ, 7—45 తారాబలం, నాటిక, 8—15 శాంతా చక్రవర్తి, 8—45 ఆటల సమీక్ష, 9—15 నడుస్తున్న చరిత్ర, 9—30 ఢిల్లీనుండి రిలే, 10—00 మారెళ్ల కేశవరావు: వయొలిన్, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె.వా. 7—15 హైదరాబాద్‌వలె, 7—45 హిందీ పాటము, 8—30 హైదరాబాద్‌వలె, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళాసమాజం, 1—50 తె.వా. సా: 5—30 ఎ.వెంకటేశ్వరరావు, వయొలిన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 వాద్యబృందం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 జానపద గేయాలు, 6—45 వెలుగుబాట, 7—00 తె. వా. 7—15 పంటసీమలు, 7—45 తారాబలం, నాటిక, 8—15 చిత్ర తరంగిణి, 9—15 లయ విన్యాసం, 9—30 ఢిల్లీనుండిరిలే, 10—00 ఎ. వెంకటేశ్వరరావు వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఏ 416.7 మీ

ఉ: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 ఆరోగ్యవాక్కు, 6—45 సంగీతామృతం, 7—30 పాసురాలు, 8—15 వైధీ నాగేశ్వరన్, 8—45 చిత్రగానం, 9—15 టి. కె. రామచంద్రన్: వయొలిన్, 9—45 వాద్య సంగీతం, 10—00 వైధీ నాగేశ్వరన్, 10—30 మధురగీతం, మ: 12—00 కార్మికుల కార్యక్రమము, 12—30 పి. ఎస్. త్యాగరాజన్, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సా: 5—30 సంగీతపాటము, 5—45 మల్లికైజ, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 నాటిక, 9—30 టి. కె. రామచంద్రన్: వయొలిన్, 10—00 చిత్రగానం, 10—30 గీతమాలిక, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ

ఉ: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా. 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఏ వలె, మ: 1—40 మద్రాస్ ఏ వలె, 1—50 తె. వా. సా: 6—30 మగవాళ్లంతా ఇంతే: నాటిక, 7—00 తె. వా. 7—15 ఆర్. ఎస్. శ్రీనివాసన్, 8—00 చిత్రగానం, 8—15 సంగీత మంజరి, వరూర్ సుందరం అయ్యర్, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసారసమాప్తి.

బి. యస్. యఫ్. పై ఇ. యం. ఇ. ఆధిక్యం

తిరుచి, జూన్ 16: ఇక్కడ జరుగుతున్న డాక్టర్ రంగరాజం ఫుట్ బాల్ టోర్నమెంటులో, ఇ. ఎం. ఇ. సెంటరు (సికింద్రాబాద్) హోల్డర్సు బోర్డరు సెక్యూరిటీ ఫోర్సుపై సెమీఫైనలు మొదటి లెగ్ పోటీలో 3—2తో, 1 గోలు ఆధిక్యం సాధించింది.

నిన్న ఇన్‌సైడ్ లెఫ్ట్ టీర్ బహద్దూర్ ప్రతిభవల్ల, ఇ. ఎం. ఇ. ఆధిక్యం పొందకల్గింది. ఆటలో ప్రావీణ్యం చూపటమేకాక, టీర్ బహదూర్ 2 గోల్సు చేశాడు.

రెండవ సారి పోటీలో బి. యస్. యఫ్. ఎం.తో బాగా ఆడగలిగినగాని గెల్వలేదు. విన్నాటి ఆటలోగా ఇదికష్టమవని తోస్తుంది.

న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం

లండన్, జూన్ 16: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నిన్న ఇక్కడ రాబిన్స్‌జట్టుతో పోటీతో, ఇంగ్లండ్ పర్యటన ప్రారంభించింది.

పాకిస్తాన్ బాట్స్‌మన్ సదిక్ మహమ్మద్ సెంచరీచేసి, న్యూజిలాండ్ బౌలింగ్ బలకనిగ కన్పడేట్లు చేశాడు. రాబిన్స్‌జట్టు 5 వికెట్లకు 277 పరుగులు చేసి ముగించింది.

ప్రతిగా న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్సులో, వికెట్టు నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

సావెస్టింతడిసు టెస్టులు ముగిసిన తర్వాత ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య 3 టెస్టులు జరుగును.

విజయవాడ ఫుట్ బాల్ లీగ్

విజయవాడ, జూన్ 16: స్థానిక ఫుట్ బాల్‌లీగ్‌లో, గోల్డెన్ జూబిలి క్లబు ఆర్సినల్సు క్లబ్‌ను 3—0 గోల్సుతో ఓడించింది. గణపతిరావు 2, యల్. దుర్గారావు ఒకగోలు చేశారు.

పంటలభీమాపథకం ఆవశ్యకత

తెనాలిలో శ్రీ పి. తిమ్మారెడ్డి చర్చలు

తెనాలి, జూన్ 14: రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి, వ్యవసాయ డైరెక్టర్ శ్రీ టి. వి. రెడ్డి, సహాయక్య కార్యదర్శి శ్రీ బి. కె. రావులతో నిన్న ఉదయం ఇక్కడకు వచ్చారు.

మునిసిపల్ ట్రావెలర్సు బంగళాలో జరిగిన సమావేశంలో చెడిపోయిన ధాన్యాన్ని ఆహారసంస్థ కొనుగోలు చేసే విషయమై ఆయన చర్చలు జరిపారు.

శాసన సభ్యులు శ్రీ ఎడ్లపాటి వెంకటరావు, శ్రీ అవుతు రామిరెడ్డి, శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య, జిల్లా స్థానిక సైన్యాధికారిటి ఛైర్మన్ శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు, తెనాలి పంచాయతీసమితి అధ్యక్షుడు శ్రీ మన్నె సత్యనారాయణ, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ఎస్. జి. కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ శ్రీ కొడాలి నాగేశ్వరరావు, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఐ. నరసింహారావు ఇంకా రైతుల ఆహారసంస్థ ప్రతినిధులు ఈసమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొన్నారు.

ప్రస్తుతం అత్యావశ్యకంగా ఏర్పాటు చేయాల్సిన పంటల, పశువుల, భీమా పథకాల గురించి చెబుతూ ఇదివరలో శ్రీ తిమ్మారెడ్డి సూచించిన విధానంలోనే రైతుల నుండి భూమిశిస్తుతోపాటు అదేవిధంగా కొంత నిర్ణయించిన మొత్తాన్ని సెస్ క్రింద వసూలుచేయటానికి వీలుకల్గించే శాసనాన్ని ఆయన శాసన సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని శాసన సభ్యుడు శ్రీ ఎడ్లపాటి వెంకటరత్నం ప్రశ్నించారు. ఆవిధంగా వసూలు చేసిన మొత్తంతో ఒకప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి తుపానులవలనగానీ, ఇతర ప్రకృతి సహజమైన మార్పులఫలితంగా నష్టపోయిన రైతులకు సహాయం చేయటానికి ఆనిధిని ఉపయోగించాలని శ్రీ వెంకటరత్నం ఒకప్రాంతంలో తుపానులవలనగానీ, అనావృష్టివలనగానీ రైతులు ప్రతి సంవత్సరం నష్టం కలుగుటాన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి శాశ్వత ఏర్పాటు ఏదైనా ఒకటి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనిఆయన అన్నారు.

మంత్రి శ్రీ తిమ్మారెడ్డి ఈ సమస్య అత్యావశ్యకతను అంగీకరిస్తూ, అన్ని ప్రాంతాల రైతులకు ఉపయోగపడే విధంగా అఖిలభారత స్థాయిలో ఈ చర్యను అమలు చేయాల్సి ఉన్నదని అన్నారు. ఇందువలన జీవితభీమావలె రైతులకు కల్గిన పూర్తి నష్టానికి సరిపోయేవిధంగా నష్టపరిహారం అందచేయటానికి వీలులేకపోయినప్పటికీ, కనీసం తరాత పంటకు అవసరమైన ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని వారు సర్కారులకు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇవటాన్ని అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.

భారత ఆహారసంస్థ, తెనాలి అసిస్టెంట్ మేనేజరు మాట్లాడుతూ చెడిపోయిన ధాన్యం కొనుగోలు విషయంలో తమకు ఏవిధమైన ప్రత్యేక ఉత్తరువులు అందలేదనీ, అందువలన ఈ విషయంలో తమ మామూలు విధానానే అనుసరిస్తున్నామని చెప్పారు. తాము జిల్లాలో ఇంతవరకూ కేవలం 100 బస్తాలు చెడిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య మాట్లాడుతూ మిల్లర్లు ఒక్కొక్క మిల్లుకు సుమారు 5000 బస్తాలవరకు అప్పుడే కొనుగోలు చేశారనీ ధాన్యం బయటకు వారు బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయటానికి ప్రభుత్వం అనుమతించినట్లైతే మిల్లర్లు చెడిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి సిద్ధపడతారని చెప్పారు.

మిల్లర్లు, ఆహారసంస్థవారు చెడిపోయిన వారికి ఇస్తామంటున్న ధరల ప్రకారం అమ్మినట్లైతే రైతులకు ఆ అమ్మకంవలన వచ్చే మొత్తం ఆవరిని నీటినుండి బయటకు తీయటానికి, కోతలకు అయిల ఖర్చుకు కూడా సరిపోదని రైతుల తరుపున శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు మంత్రితో చెప్పారు. తరాత శ్రీ తిమ్మారెడ్డి గోవాడ మీదుగా పొన్నూరుకు బయలుదేరి వెళ్ళారు.

గోవాడ వద్ద శ్రీ శివరామకృష్ణయ్య అనే ఒక గ్రామస్తుడు మంత్రికి చెడిపోయిన ధాన్యం కొంత మచ్చుకు చూపించగా తనవెంట ఉన్న ఆహారసంస్థ అధికారులకు అటువంటి ధాన్యాన్నిఆహారసంస్థ ఎంత ఖరీదుకు కొంటుందని మంత్రి అడిగారు. వారు చెప్పినధర మిల్లర్లు కొనుగోలు చేసే ధరకంటే తక్కువగానే ఉన్నట్లు తెలిసింది.

మార్గంలోగోవాడ ఇంటూరుల మధ్యనున్న కావూరు ఆనకట్టను శ్రీ తిమ్మారెడ్డి పరిశీలించారు. ఆ నియోజకవర్గం తరుపున శ్రీ ఎడ్లపాటి వెంకటరావు అక్కడ తగిన వెడల్పు లేనందున మురుగునీరు ప్రవహించక అక్కడ పొలాలకు కల్గిన నష్టాన్ని మంత్రికి వివరించారు. పంటకాలంకు దిగువన మురునీరు పోవటానికి వీలుగా ఏర్పాట్లు చేయవల్సిందని శ్రీ తిమ్మారెడ్డి సూచించారు.

(మ. వి.)



రంగువి, తెల్లనివి

త్రికోణములు ఒక దాని తరువాత ఒకటి వేసి డిజైను చేయబడిన వాయిల్స్. వీటితో వస్త్రధారణలోని మీ అభిరుచికి సెభాష్ అనిపించుకొంటారు.

వాయిల్స్ మీ అందమునకు మెరుగులు దిద్దుతాయి.

టాటా టెక్స్‌టైల్స్‌వారి వాయిల్స్ అన్నిటినీ ఉతికి యిస్త్రీ చేసినా పరవాలేదు. అవి ఎల్లప్పుడూ తళతళలాడుతూ క్రొత్త వాటివలె కలిపిస్తాయి.

ULKA TT 112 TL

TATA Textiles టాటా టెక్స్‌టైల్స్‌వారి వాయిల్స్

రిటైల్ షాపు: 30, జవహర్‌లాల్ నెహ్రూ స్ట్రీట్, పాండిచేరి. రిటైల్ స్టాకిస్టులు: పాన కార్పొరేషన్, నేతాజీసుభాష్ చంద్రబోస్‌రోడ్, మద్రాసు. ★ "నవరంగ్" ఎలిసెంట్‌రోడ్, బకింగ్‌హాంపేట, విజయవాడ.



ఎక్కడ లైఫ్‌బాయ్ వున్నదో అక్కడ ఆరోగ్యము వున్నది

లైఫ్‌బాయ్‌తో స్నానము మీకు అత్యంత ఆరోగ్యమైన హాయి గొలుపుతుంది.

లైఫ్‌బాయ్‌లో ఉత్తమమైన సబ్బులో వుండ వలసిన అన్ని సుగుణములే గాక ఇంకా ఎన్నియో వున్నవని మీరు తెలిసికొందురు.

లైఫ్‌బాయ్ మురికిలోగల క్రిములను కడిగి వేస్తుంది

హిందుస్తాన్-L.52-140 TL

హిందుస్తాన్ లీవర్ ఉత్పత్తి

బ్లూ సీల్ టాల్క్

హెక్సక్లోరోఫేన్ కూడినది

సాధారణ టాల్క్ ఇవ్వలేని హాయిని ఇస్తుంది...

శరీరానికి చమటవాసనను రానీయక రోజంతా నవనవలాడించే రక్ష



రక్ష: దీంట్లోచేరిన అమోఘమైన హెక్సక్లోరోఫీన్, చమటతో సూక్ష్మజీవుల విశ్లేషణంవల్లకల్గే శరీర దుర్గంధాన్ని నివారించి చర్మానికి రక్షనిస్తుంది...

హాయి: చర్మాన్ని పట్టులా మృదువుగా నున్నగా వుంచి మనోహరమైన సువాసనతో పరిమళింపచేస్తూ హాయినిస్తుంది!

గమనించండి, బ్లూ సీల్ టాల్క్—ఏ యితర టాల్క్ ఇవ్వని చర్మరక్షణ నిచ్చి మనస్సుకు హాయినిస్తుంది—అనే మాటను నిలబెట్టుకుంటుంది!

హెక్సక్లోరోఫీన్ చేరిన బ్లూసీల్‌టాల్క్ చీస్‌బ్రో-పాండ్స్ వారి మరో విశిష్టమైన తయారీ

చీస్‌బ్రో-పాండ్స్ ఇన్‌కార్పొరేటెడ్ (పరిమితమైన బాధ్యతతో యు.ఎస్.ఎలో స్థాపించబడినది)

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) ... printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-



ఆంధ్రప్రభ



సంపుటి : 34 సంచిక : 167 విజయవాడ 19-6-1969 గురువారం 6 పేజీలు: 12 పైసలు

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా అభివృద్ధికి ప్రతిపాదనలు

కేంద్ర హోంశాఖ పథకంపై కాంగ్రెస్ కార్యవర్గ పరిశీలన

అధిష్ఠానవర్గంతో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దీర్ఘ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 18 :

ప్రస్తుత రాష్ట్ర నాయకత్వంక్రిందనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తమ శ్రేయస్సుకు ఎట్టి భంగం కలుగదని, తమ భవిష్యత్తు సుస్థిరంగా వుండగలదని తెలంగాణా ప్రజలలో తిరిగి విశ్వాసాన్ని కలిగించడానికి కేంద్రం హోంమంత్రిత్వశాఖ రూపొందించిన కొన్ని ప్రతిపాదనలను రేపటినుంచి ఇక్కడ మూడురోజులపాటు సమావేశమయ్యే కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ పరిశీలిస్తుంది. తెలంగాణా సమస్యకు ఒక పరిష్కార మార్గాన్వేషణ యత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడంతా కేంద్ర నాయకులతో మంతనాలు సాగిస్తూనే వున్నారు.

తెలంగాణా ప్రజలకు హామీ యివ్వడానికి వర్కింగ్ కమిటీ ఏదో ఒక ప్రకటన చేసే అవకాశాన్ని కాదనే వీలు లేకున్నా ఎట్టి నిర్మాణాత్మక ప్రతిపాదన అయినా తెలంగాణా ఉద్యమ నాయకులతో సంప్రదించిగాని, బహిరంగంగా ప్రకటింపక పోవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకొని అరగంటసేపు చర్చలు జరిపారు. ఆయన తదితర కేంద్ర నాయకులను కూడా కలుసుకున్నారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని, అధిష్టాన వర్గంలో ఇతరులను, తెలంగాణా ప్రజా సమితికి చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా కలుసుకొని చర్చలు జరిపారు.

ఈ ప్రతినిధులు సమితి ఉపాధ్యక్షుడు శ్రీ టి. అంజయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీ జి. వెంకటస్వామి కేంద్ర నాయకులకు రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనను ప్రవేశపెడితే తెలంగాణాలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుందని, ఆ పిమ్మట ప్రశాంత వాతావరణంలో వేర్వేరు ప్రతిపాదనల గురించి చర్చించవచ్చునని సూచించినట్లు తెలుస్తున్నది.

90 శాతం మంది తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారన్న తమ వాదనను నిర్ధారించుకొనడానికి గోవాలో వలె ప్రజాభిప్రాయాన్ని సేకరించవచ్చునని ఆ ప్రతినిధులు కేంద్ర నాయకులకు నివేదించారు. అయితే కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొనే రౌండ్‌టేబిల్ సమావేశంలో తెలంగాణా భవిష్యత్ ప్రతిపత్తిని నిర్ణయించడానికి తమ కెట్టి అభ్యంతరం లేదని కూడా వారు నివేదించారు.

అయితే ఇంత స్వల్పవ్యవధిలో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యంకాదని ప్రధాని అన్నట్లు అందుకు సమితి ప్రతినిధులు ముందు రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, ప్రజాభిప్రాయ సేకరణకు తేదీని ఆ పిమ్మట నిర్ణయించవచ్చునని సూచించినట్లు తెలుస్తున్నది.

శ్రీమతి గాంధి అందుకు ఇతర రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టినందున అనుకున్న ఫలితాలు చేకూరలేదని వారికి చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కేంద్ర నాయకులతో జరిపిన చర్చలలో రాష్ట్రపతి ఎన్నిక సమస్య కూడా ప్రస్తావనకు వచ్చింది.

సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప, లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డి కూడా ప్రధానిని కలుసుకొని తెలంగాణా సమస్య, రాష్ట్రపతి ఎన్నిక సమస్య గురించి చర్చించినట్లు తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి సభ్యుల సంఖ్య దృష్ట్యా, దాని ప్రభావం రాష్ట్రపతి ఎన్నికపై వుండగలదు గనుక ఈ రెండు సమస్యలు చర్చకు వచ్చినవి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఎం. ఆనందం, శ్రీ కె. సూర్యనారాయణ కూడా నేడు ప్రధానిని, కాంగ్రెస్ అధ్యక్షుని, వర్కింగ్ కమిటీ సభ్యులను కలుసుకుని ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచేవారిపైన, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు ఏర్పాటుకు కారకులైన వారిపైన క్రమశిక్షణ చర్య గైకొనాలని కోరారు. శ్రీ బ్రహ్మానందరెడ్డికి కాంగ్రెస్ శాసనసభా పార్టీలోగల మెజారిటీ దృష్ట్యా ఆయనను కేంద్రం బలపరచాలని కూడా వారు కోరారు.

ముఖ్యమంత్రి, హోంమంత్రి చవన్‌ను కలుసుకుని 45 నిమిషాలు, లోక్‌సభ స్పీకర్ శ్రీ యన్. సంజీవరెడ్డిని కలుసుకుని 90 నిమిషాలు దీర్ఘంగా సంభాషణలు జరిపారు. ఆహార వ్యవసాయశాఖా మంత్రి శ్రీ జగ్జీవన్ రామ్‌తో కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డి చర్చలు జరిపారు.

కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సమావేశాల దృష్ట్యా, తెలంగాణా ఉద్యమ ఉధృతి కొంత తగ్గించిన దృష్ట్యా తెలంగాణా ప్రాంతం ప్రజలకు నిజంగా పూర్తి సంతృప్తికరమైన ఒక పరిష్కార సూత్రాన్ని రూపొందించడానికి నాయకులు తీవ్ర కృషిచేస్తున్నారు.

ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాలని, ముఖ్యమంత్రి నిష్క్రమించాలని చెబుతున్న వాదనకు సుముఖులు కారనే విషయం విదితమే. అయినా, శ్రీ బ్రహ్మానందరెడ్డి వారితో సంభాషణలు జరిపినప్పుడు, ప్రస్తుత క్లిష్ట ఘట్టంలో తాను పదవినుండి దిగడం ఎందుకు వాంఛనీయం కాదో తెలుపుతూ మరికొన్ని కారణాలను కూడా చూపి సహేతుకంగా నిరూపించారు. మొదటి కారణం: తెలంగాణా ఎం. ఎల్. ఏ. లతో సహా, రాష్ట్ర శాసనసభ్యులలో హెచ్చుమంది విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తిని రాజీనామా చేయుమని కోరడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అవుతుంది. ఇంతేకాకుండా, తెలంగాణా శాసన సభ్యులలో మెజారిటీ సభ్యులు విశ్వాసం ఉంచగల తెలంగాణా నాయకుడు ఒక్కరూ లేరని శ్రీ బ్రహ్మానందరెడ్డి అభిప్రాయపడుతున్నట్టు ఆయన సన్నిహితులద్వారా తెలుస్తున్నది. అందుచేత ఆయనకు వారసుడై ముఖ్యమంత్రి పదవిని అలంకరించి, అతివాద శక్తులను అదుపులో పెట్టి తెలంగాణాను అభ్యుదయ పథంలో పురోగమింప చేయగల

(మిగతా 3 వ పేజీలో)

ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి సతీమణి శ్రీమతి సావిత్రీదేవి హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో మహిళల సత్యాగ్రహ దళానికి నాయకత్వం వహించినప్పటి చిత్రం. ప్రక్కనే ఉన్న డాక్టర్ చెన్నారెడ్డిని చిత్రంలో చూడవచ్చు.

జంటనగరాలలో సత్యాగ్రహం

73 మందికి జైలుశిక్ష

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్18: నేడు హైదరాబాద్‌లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు 6 గురు బాలికలతో పాటు మొత్తం 73 మంది అరెస్టు అయినట్లు అధికార పూర్వకంగా తెలిసింది.

సెక్రటేరియెట్ ఎదుట ప్రదర్శనలు జరిపిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మండలి వలంటీర్లు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. సత్యాగ్రహం, పికెటింగ్ శాంతియుతంగా జరిగాయి.

నేడు సికిందరాబాద్ పోలీసు డివిజన్‌లో సత్యాగ్రహం జరగలేదు.

రైల్వే స్టేషన్ సమీపాన, రాష్ట్రపతి రోడ్డుపైన వలంటీర్లు అరెస్టు అయినట్లు ప్రజాసమితి వర్గాలద్వారా తెలుస్తున్నది.

అరెస్టయిన 73 మందికి ఒక వారం నుండి 5 వారాలవరకు సాధారణ జైలుశిక్ష విధించారు.

నిన్న సత్యాగ్రహం జరిపి, నిషేధ ఉత్తర్వును ఉల్లంఘించినందుకు అరెస్టయిన 14 మందికి 6 రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. వారిలో మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శాంతాబాయ్ కూడా ఉన్నారు.

వరంగల్లులో 55 మంది అరెస్టు

వరంగల్, జూన్ 18 : వరంగల్‌లో పోస్టు ఆఫీసువద్ద పికెటింగు జరిపిన 55 మందిని పోలీసులు నేడు నిర్బంధంలోకి తీసుకొన్నారు.

వరంగల్‌లో నేడు సమ్మె పరిస్థితిలో మార్పులేమీ లేదు.

ఎన్. జి. ఒ. లు, అన్ని ఆఫీసులలోని 4 వ తరగతి ఉద్యోగులు, తమ పనులకు హాజరు కాలేదు.

ఖమ్మంలో ఎన్.జి.ఓ.లపై లాఠీ చార్జి

హైదరాబాద్, జూన్ 18: ఖమ్మంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు బయట మంగళవారం నాడు పోలీస్ బృందంపై రాళ్ళు రువ్వగా ఊరేగింపు జరుపుతున్న 100 మంది తెలంగాణా ఎన్. జి. ఒ. లపై పోలీసులు స్వల్పంగా లాటీ చార్జీ జరిపినట్లుఇక్కడ నేడు అధికార పూర్వకంగా తెలిసింది. రాళ్ళు రువ్విన ఫలితంగా ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు తోసహా 8 మంది గాయపడారు.

వనపర్తిలో పోలీసు కాల్పులలో గాయపడ ఇద్దరిలో ఒకరికి ప్రమాదస్థితి తప్పిందని మెహబూబ్ నగర్ జిల్లానుండి అందిన వర్తమానం వల్ల తెలియ వచ్చింది.

షాద్ నగర్‌వద్ద మంగళవారంనాడు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు నలుగుర్ని అరెస్టుచేశారు. జడ్‌చెర్ల వద్ద నిషేధ ఉత్తర్వును ధిక్కరించినందుకు 103 మందిని అరెస్టు చేశారు.

వెయ్యిమంది అరెస్టు

మెదక్ జిల్లాలో నేడు సత్యాగ్రహం జరిపినందుకు గాను వెయ్యిమందిని అరెస్టు చేసినట్లు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీ కె. రామచంద్రారెడ్డి నేడు తెలియజేశారు.

మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలోనిన్న సత్యాగ్రహంజరిపినందుకు650 మంది అరెస్టు అయినట్లు నేడు ఇక్కడ పోలీసు కేంద్ర కార్యాలయానికి అందిన వర్తమానం వల్ల తెలిసింది. ఒక్క సంగారెడ్డిలోనే 297 మందిని అరెస్టు చేసి తదనంతరం విడుదల చేశారు.

అదిలాబాద్‌లో బంద్

హైదరాబాద్, జూన్ 18:ఆదిలాబాద్‌లో బంద్ జయప్రద మయినట్లు బెల్లంపల్లి ప్రజా సమితి ఒక తంతి ద్వారా తెలియజేసింది. సోమవారంనాడు సమ్మెలో 10 వేలమంది బెల్లంపల్లి కార్మికులు పాల్గొన్నారు. పోలీసులు లాఠీచార్జీ జరిపి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ సంఘర్షణలలో 8 మంది గాయపడ్డారు. సమ్మె కొనసాగుతున్నట్లు ఆ వర్తమానం తెలిపింది.

రైలువంతెనపై స్లీపర్లు దగ్ధం

హైదరాబాద్, జూన్ 18: దక్షిణ మధ్య

(మిగతా 3వ పేజీలో)

తెలంగాణా సమస్యపై రాజకీయ నిర్ణయం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆలోచన

న్యూఢిల్లీ, జూన్ 18: తెలంగాణా సమస్యా పరిష్కారానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు ఒక రాజకీయ నిర్ణయాన్ని గైకొనవచ్చు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణా తిరుగుబాటు నాయకులతో చర్చలకు కూడా అవకాశం ఉంటుంది. ఈ సమస్య విషయంలో వర్కింగ్ కమిటీ ఎట్టి కఠిన వైఖరిని అవలంబించక పోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ అధిష్టానవర్గం వ్యతిరేకంగా వున్నా, ముఖ్యమంత్రికి గల మెజారిటీ విషయంలో తిరుగుబాటు నాయకులు సందేహాలు వెలిబుచ్చుతున్నందున శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర శాసనసభ కాంగ్రెసు పార్టీకి తనపై గల విశ్వాసాన్ని నిరూపించడానికి కొత్తగా వోటింగు తీసుకోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డికి శాసనసభా కాంగ్రెసు పార్టీలో స్పష్టమైన మెజారిటీ గలదని ఇక్కడ తెలిసింది.

19 నుండి ఉధృతంగా ఉద్యమం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 18 : జూన్ 19 నుండి తెలంగాణా ప్రజాసమితి అధ్వర్యాన మహోధృతంగా సామూహికసత్యాగ్రహోద్యమం, ప్రారంభం కాగలదని, జంటనగరాలలో సెక్రటేరియట్, చార్మినార్, అబిడ్స్ రోడ్డు, తదితర ప్రాంతాలలో నిషేధాజ్ఞలను బాహాటంగా ఉల్లంఘించడం జరుగుతుందని, సమితి నాయకులు తెలియజేశారు.

నేడు శ్రీమతి కృష్ణ తన పిల్లలందరితో కలిసి అబిడ్స్ రోడ్డులో సత్యాగ్రహంజరిపారు. శ్రీ ఎస్. వెంకటరామారెడ్డి ఈ సత్యాగ్రహ దళానికి పూలమాలలు వేశారు.

తెలంగాణా శాసన సభ్యులలో ముఖ్యమంత్రికి అధిక మెజారిటీ

మంత్రి శ్రీ జె.వి. నరసింగరావు ప్రకటన

హైదరాబాద్, జూన్ 18: ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డికి శాసన సభలోని తెలంగాణా శాసనసభ్యులనుంచి అత్యధిక మెజారిటీ గలదని కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జె. వి. నరసింగరావు నేడిక్కడ తెలిపారు.

తెలంగాణాలోని మొత్తం 74 మంది శాసన సభ్యులలో 50 మందిని ముఖ్యమంత్రిని బలపరుస్తున్నారని ఆయన అన్నారు.

శ్రీ నరసింగరావు నేడిక్కడినుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పను, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కలుసుకుంటారు.

తెలంగాణా ఉద్యమ పరిశీలనకు ఫార్వర్డు బ్లాకు నాయకుల రాక

హైదరాబాద్, జూన్ 18 : ఆరు నెలలుగా సాగుతున్న తెలంగాణా ఉద్యమాన్ని పరిశీలించే నిమిత్తం అఖిల భారత ఫార్వర్డుబ్లాకు కార్యదర్శి శ్రీ చిట్టిబాను కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీ భక్త భూషణ్‌మండల్ నేడు యిక్కడకు వచ్చారు. వీరు మూడు రోజులపాటు యిక్కడ గడుపుతారు.

తెలంగాణా ఉద్యమం ప్రజలలో బాగా వ్యాప్తి చెందినట్లు కన్పిస్తున్నదని వీరు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల నాయకులను కలుసుకుని సేకరిస్తారు.

ప్రకాశ్‌వీర్‌శాస్త్రి హైదరాబాద్ రాక

హైదరాబాద్, జూన్ 18 : భారతీయ క్రాంతిదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి తెలంగాణా ఉద్యమాన్ని పరిశీలించే నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. తెలంగాణా ఉద్యమాన్ని పరిశీలించడంతోపాటు హైదరాబాద్‌లో క్రాంతిదళ్ విభాగాన్ని నెలకొల్పే అవకాశాలను ఆయన అన్వేషిస్తారు.

హైదరాబాద్‌కు రాగానే భారతీయ క్రాంతిదళ్ సన్నాహక కమిటీ సభ్యులను కలుసుకున్నారు.

మార్క్సిస్టుపార్టీ తీర్మానంపై విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 18: ప్రత్యేక తెలంగాణా సమస్యపై మార్క్సిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ఆమోదించిన తీర్మానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి నేడు ఒక ప్రకటనలో ఇలా తెలియజేస్తున్నారు:—

"ఇది ఒక ప్రగతి శీలకమైన రాజకీయ పార్టీ నుండి వచ్చిన అభివృద్ధి నిరోధకమైన నిర్ణయం. ప్రత్యేక తెలంగాణాకై చేస్తున్న అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ వేర్పాటు ధోరణులు అనుసరిస్తున్న నాయకులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మార్క్సిస్టు పార్టీ అభ్యర్థించడం మరింత కలవరపెడుతున్నది" ఈ కమ్యూనిస్టులను తెలంగాణా ప్రజలు పూర్తిగా తిరస్కరించిన విషయం వారికి ఇంకా తెలియలేదని శ్రీ హయగ్రీవాచారి అన్నారు.

12మంది కార్పొరేషన్ సభ్యుల మద్దతు

హైదరాబాద్, జూన్ 18 : రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి అనుకూలంగాను, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం వెలిబుచ్చిన అభిప్రాయంపై హైదరాబాద్‌మునిసిపల్‌కార్పొరేషన్‌కు చెందిన 12 మంది సభ్యులు నేడొక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంపై వారుతమకు గలపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. సంతకాలు చేసినవారిలో శ్రీయుతులు ఎం. ఆర్. శ్యామరావు, మీర్ అక్బర్ అలీ, ప్రభృతులు ఉన్నారు.

ప్రధానికి విజయవాడ కౌన్సిల్ చైర్మన్ తంతి

విజయవాడ, జూన్ 18: శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ విజయవాడ మునిసిపల్ చైర్మన్ డాక్టర్ గద్దె పూర్ణచంద్ర

(మిగతా 3 వ పేజీలో)

అయిదారేళ్లలో ఎరువుల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి

న్యూఢిల్లీ, జూన్ 18 : అయిదారు సంవత్సరాలలోగా దేశానికి అవసరమైన రసాయనిక ఎరువుల ఉత్పత్తి సాధ్యం కాగలదని కేంద్ర పెట్రోలియం, రసాయనిక పరిశ్రమల మంత్రి శ్రీ త్రిగుణసేన్ ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

దేశంలో లభ్యం అయ్యే ముడిసరుకులను పూర్తిగా వినియోగించడానికి వీలుగా ప్రభుత్వ రంగంలో బొగ్గు నిల్వల ప్రాతిపదికపై ఎరువుల పరిశ్రమను ప్రారంభించడానికి కేంద్ర పెట్రోలియం, రసాయనిక పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఈ పరిశ్రమలకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం సంపాదనకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇదే సమయంలో ఇప్పుడున్న రసాయనిక పరిశ్రమల ఉత్పాదక శక్తిని పూర్తిగా వినియోగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

వీలయినంత త్వరలో దిగుమతుల నివారణకై క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం అవసరమని విలేఖరుల గోష్ఠిలో శ్రీ త్రిగుణసేన్ సూచించారు. పెట్రోలియం, రసాయనిక పరిశ్రమల శాఖను స్వీకరించిన 100 రోజుల అనంతరం తా నింతవరకు నిర్వహించిన కార్యకలాపాలను శ్రీ త్రిగుణసేన్ వివరించారు.

సముద్రతీర ప్రాంతాలలో నూనె అన్వేషణకు త్రవ్వకాలు కొనసాగించవలసి ఉంటుందని అన్నారు.

హరిద్వార్‌లో ఈసారి కాంగ్రెస్ మహాసభలు

లక్నో, జూన్ 18:ఈసారి 1970లో జరిగే కాంగ్రెస్ మహాసభలను ఉత్తర ప్రదేశ్‌లోని హరిద్వార్‌లో జరుపవలసిందిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ఆహ్వానించడానికి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

సమ్మె కొనసాగింపునకే తెలంగాణా ఎన్. జి. ఓ.ల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్,జూన్ 18: తెలంగాణా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఎట్టి ప్రయత్నము చేయకపోవడం దృష్ట్యా జూన్ 18 అనంతరం సమ్మెను కొనసాగించడానికి తెలంగాణా ఎన్.జి.ఓ.ల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఈ సమస్యలను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో తప్ప పరిష్కరింపబడజాలవని కూడా కార్యవర్గం తెలియజేసింది.

ప్రాంతీయ సంఘం పరిధిలోకి సర్వీసులను తీసుకొనిరావడాన్ని మేము వ్యతిరేకిస్తాం అని కార్యవర్గం పేర్కొన్నది.

20 న సామూహిక ప్రదర్శన

హైదరాబాద్, జూన్ 18 : తమ వివిధ అభ్యర్థనలను సాధించే నిమిత్తం సమ్మె చేస్తున్న ఎన్. జి. ఒ. లు జూన్ 20 న సెక్రటేరియట్ వరకు వెళ్ళి సామూహిక ప్రదర్శన జరుపడానికి నేడు నిర్ణయించారు. ఈ ప్రదర్శనలో పాల్గొని సమ్మెకు మద్దత్తు ఇవ్వవలసిందిగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులకు ఎన్. జి. ఓ. ల యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్ నేడు ఒక ప్రకటనలో విజప్తి చేశారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బంది సమ్మె నిర్ణయం

హైదరాబాద్, జూన్ 18 : వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్. జి. ఒ. ల సంఘం, ఉద్యోగుల సంఘం, నిన్న సమావేశమై జూన్ 20 నుండి ప్రత్యక్ష చర్య ప్రారంభించడానికి లాంఛనప్రాయంగా సమ్మె జరపడానికి నిర్ణయించారు.

న్యాయబద్ధమైన తమ కోర్కెలను అధికారులు పరిశీలించకపోతే, తామీ చర్యకు పూనుకొనడానికి నిశ్చయించామన్నారు.

అలంకార్ - విజయవాడ



విజయ నిర్మలపై పడకగదిలో హత్యా ప్రయత్నం!

మద్రాస్, జూన్ 19 :

నిద్రపోతున్న భర్తకు అర్ధరాత్రి సేవచేస్తున్న విజయ నిర్మల అనే ఒక స్త్రీ మీద ఎవరో ఆగంతకుడు కత్తి విసిరినట్లు పోలీసువారికి రిపోర్టు చేయబడింది. అదృష్టవశాత్తూ ఆకత్తి ఆమెకు తగలలేదని, వెంట్రుక వాసిలో గురితప్పి ప్రక్కనున్న బీరువాకు గ్రుచ్చుకుని ప్రాణాలతో ఆమె బయటపడిందనీ తెలియవస్తుంది.

ఈమధ్య విజయ నిర్మలకు ఆమె భర్తకు మనస్పర్థలు తలెత్తాయనీ, ఇందులో రంగారావు అనే శ్రీమంతుని పాత్ర చాలా వుందనీ, అదే వారి మనస్పర్థలకు కారణమనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.

విజయ నిర్మల పోలీసులకిచ్చిన రిపోర్టులో తనను తుపాకితో ఎవరో నీడలా వెంటాడుతున్నారనీ, తనకు సదరు రంగారావుపై అనుమానం వుందనీ, తన ప్రాణానికి ఏవిధమైన హానికలిగినా అది రంగారావు ద్వారానే జరుగుతుందనీ, తన ప్రాణాలు కాపాడే విధి పోలీసు శాఖపై వుందనీ, వారి సహాయం అవసరమనీ కోరింది. పోలీసువారు ఈ రిపోర్టు దఖలా చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

న్యూ. ప్ర.





అధిష్ఠానవర్గానికి అంతుపట్టని తెలంగాణా రాజకీయ సమస్య

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అనే ప్రశ్నలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను అమలు జరిపే అవకాశం లేదు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వవలసిన అవసరం లేదు కాంగ్రెస్ అగ్రనాయకుల ఆలోచనా ధోరణి ఇది. ఈ ఆలోచనా ధోరణిని సమర్థించుకు వారు సేకరించిన ఆధారాలు కూడా పరిశీలనార్హమైనవే.

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేస్తే, "విదర్భవారు ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటారు. ప్రత్యేక సౌరాష్ట్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమవుతుంది. బీహారులోని కొండప్రాంతాలను ఒక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని కోరవచ్చును. ఉత్తరప్రదేశ్‌లోని గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తిరిగి ఉధృతం కావచ్చును. మైసూరులో వేర్పాటు శక్తులు విజృంభించవచ్చును" అని కాంగ్రెస్ అగ్రనాయకులు "తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసే ప్రశ్న లేదు" అని త్రోసి వేస్తున్నారు.

అగ్రనాయకుల ఈ ధోరణి సమంజసం కాదు: ఏవిధంగానూ సమర్థనీయం కాదు. యథార్థమే — 1953వ సంవత్సరంలో భాష ప్రాతిపదికగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడంవల్లనే 1956 వ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అంగీకరించవలసివచ్చింది. ఈ సమస్యలను అప్పటి కేంద్ర ప్రభుత్వం వూహించలేదని, నేటి అధిష్ఠానవర్గ సభ్యులు ఎవ్వరూ వాదించలేరు. కాంగ్రెస్, 1920 సంవత్సరంలోనే భారతీయ రాష్ట్రాలను భాష ప్రాతిపదికగా పునర్వ్యవస్థీకరించడం పరిపాలనా సౌలభ్యానికి, ప్రజాస్వామ్య వికాసానికి అవసరమని భావించింది. ఆ ప్రకారమే రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వంకూడా ఈ సిద్ధాంతాన్ని అంగీకరించింది. బొంబాయి నుంచి సింధ్‌ను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. ఒరియా ప్రాంతాలను బీహార్, మద్రాసు రాష్ట్రాల నుంచి విడదీసి ప్రత్యేక ఒరిస్సారాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

"ఇతరులు ఎవ్వరూ అడుగలేదు"

భాష ఆధారంగా ఈ రెండు రాష్ట్రాలు ఏర్పాటు అయినందువల్ల భాషారాష్ట్రాల ఉద్యమానికి కొంత బలం చేకూరినప్పటికీ తెలుగువారు తప్ప ఇతర ప్రాంతాలవారు ప్రత్యేక రాష్ట్రాల కొరకు ఉద్యమాలను ప్రారంభించి యుండలేదు. సింధు, ఒరిస్సా రాష్ట్రాల ఏర్పాటువల్ల భారతీయుల ఐకమత్యానికి భంగం కలగలేదు. జాతీయోద్యమం బలహీనం కాలేదు. కాగా ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో బ్రిటిష్ వారు సంకల్పించిన వంగ రాష్ట్ర విభజన స్వాతంత్ర్యోద్యమానికి కొత్తవూపు, పూతం ఇవ్వడమేగాక, జాతి ఐకమత్యం దృఢపడేందుకు తోడ్పడింది.

సింధు, ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం గాని, 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన భారత ప్రభుత్వముగాని, దేశంలోని ఇతర భాషా ప్రాంతాల వారు కూడా ప్రత్యేక రాష్ట్రాలను కోరే అవకాశం వుంటుందనీ, అందుకొరకు వారు ఆందోళన ప్రారంభించే ప్రమాదంవుంటుందనీ, ఆ రాష్ట్రాల నిర్మాణాన్ని విరమించలేదు. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయా భాషా ప్రాంతాల కోరిక ఎంతవరకు సమంజసం? ఏ విధంగా సమర్థనీయం? ఈ కోరికను మన్నించినందువల్ల ఏర్పడు కొత్త సమస్యలు ఏమిటి? వీటిని పరిష్కరించడానికి ఎంతవరకు అవకాశం వున్నది? ఇతరత్రా ప్రారంభమయ్యే ఆందోళనను ఎదుర్కొనడంసాధ్యమా?—ఈ ప్రశ్నలన్నింటినీ ఆనాడు భాషా రాష్ట్రాలను ఏర్పాటు చేసిన నాయకులు గమనించక పోలేదు. ఈ సమస్యనైనా ఈ విధంగానే పరిశీలించి పరిష్కారానికి పూనుకోవలసి ఉంటుంది.

ప్రత్యేక తెలంగాణా కోరిక పరిశీలన

కనుక ఈనాడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర కోరికను కూడా ఈ విధంగానే పరిశీలించడం అధిష్ఠానవర్గ విధ్యుక్తధర్మం. విదర్భవారు ప్రత్యేక రాష్ట్రాన్ని అడుగవచ్చు అనీ, సౌరాష్ట్రలోనూ ప్రత్యేకరాష్ట్ర ఆందోళన ప్రారంభం కావచ్చుననీ, మైసూ

[ఒక రాజకీయ పరిశీలకుడు]

రులో వేర్పాటు శక్తులు విజృంభించే ప్రమాదంవుందనీ, కాబట్టి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయడానికి వీలులేదని, అసలు ఆ ప్రశ్నే లేదనీ కాంగ్రెసు అగ్ర నాయకులుగాని, కేంద్ర ప్రభుత్వంగాని, తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థనను త్రోసిపేయడం సమంజసంకాదు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయటం సాధ్యంకాదని చెప్పడానికి ఇంతకంటే బలమైన, సహేతుకమైన కారణాలున్నవి. ఇంతవరకూ అధిష్ఠానవర్గం తెలంగాణా ప్రజలకు ఈ కారణాలను తెలిపి యుండలేదు. అందువల్లనే ప్రత్యేక రాష్ట్ర ఆందోళన క్రమం విస్తృతమవుతున్నది. కొత్తవారిని ఆకర్షిస్తున్నది. కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నది.

రాష్ట్రపతిపాలన ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను అమలుచేయడానికి అవకాశం లేదని అధిష్ఠానవర్గం అభిప్రాయం. ఇది ప్రధానంగా రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన విషయం. ఏ పరిస్థితులలో ఒకరాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవలసివస్తుందో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ నిబంధనలను అక్షరాల పాటించితే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడో విధించి యుండవలసిందని చెప్పవచ్చు: లేదూ అధిష్ఠానవర్గం వాదిస్తున్నట్లే రాష్ట్రపతి పాలనను అమలు జరపడానికి అవకాశం లేదనే చెప్పవచ్చును. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితినీ, రాజ్యాంగంలోని నిబంధనలను సమన్వయపరచడంమీదనే తీసుకోవలసినచర్య ఆధారపడి వుంటుంది. రాజ్యాంగంలోని 352, 355, 356 సెక్షన్ల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారంలో జోక్యం కలుగజేసుకునే వీలుంది.

352 వ సెక్షన్ ప్రకారం రాష్ట్రపతి చర్యతీసుకోవాలంటే భారత సమైక్యతకుగాని, భారతసమాఖ్యలోని ఒక ప్రాంతానికిగాని దురాక్రమణ ప్రమాదమైనా ఏర్పడాలి. లేదా దేశ భద్రతకు గాని దేశంలోని ఒక ప్రాంతం భద్రతకు గాని ప్రమాదం ఏర్పడాలి. ఆ ప్రమాదం బయటి నుంచి జరిగే దురాక్రమణ వల్లనైనా కావచ్చును. లేదా దేశంలో ప్రజ్వరిల్లిన కల్లోలంవల్లనైనా కావచ్చును. ఈ పరిస్థితులలో రాష్ట్రపతి అసాధారణ పరిస్థితి ఏర్పడినదని ప్రకటించి పరిపాలనాధికారాన్ని స్వీకరించవచ్చును. ఈ సెక్షన్ క్రింద ఆంధ్రప్రదేశ్‌లో ప్రమేయం కల్పించుకునే అవకాశంలేదు.

రాష్ట్ర భద్రతకు కేంద్రప్రభుత్వ బాధ్యత

పోతే 355 సెక్షన్నుక్రింద కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర భద్రతకు పూచీ వహించవలసివుంటుంది, ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి 356 వ సెక్షన్ క్రింద చర్యతీసుకోవచ్చును. ఒక రాష్ట్రాన్ని బయటినుంచి జరిగే దురాక్రమణ నుంచీ, రాష్ట్రంలో ప్రజ్వరిల్లే కల్లోలంనుంచీ రక్షించవలసినబాధ్యత కేంద్రప్రభుత్వం మీద ఉంది. అంతేగాదు. రాష్ట్ర పాలన రాజ్యాంగాన్ని అనుసరించి జరిగేటట్లు చూడవలసినబాధ్యతకూడా కేంద్రప్రభుత్వం మీదవుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరుగుతూ వున్నదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. అందువల్ల కేంద్రప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం కలిగించుకునే అవకాశం లేదు. రాజధానిలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ చెలరేగిన అల్లరులు, ప్రజ్వరిల్లిన కల్లోలం రాష్ట్ర భద్రతకు ప్రమాదం కలిగించేటంతగా లేనందువల్ల కూడా 355 వ సెక్షన్ క్రింద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదనే వాదన సహేతుకంగానే కన్పిస్తుంది.

గవర్నరు నివేదిక అవసరం

ఇక మిగిలింది 356 వ సెక్షన్. స్వర్గీయ బూరుగుల రామకృష్ణారావు కేరళలో గవర్నరుగా వున్నప్పుడు శ్రీ నంబూద్రిపాద్ మంత్రివర్గంపై నాయర్‌సంఘం ప్రారంభించిన ఆందోళనవల్ల రాష్ట్రంలో తీవ్ర పరిస్థితి ఏర్పడింది. కొన్ని లక్షలమంది అరెస్టు అయినారు. అయినా ముఖ్యమంత్రి శ్రీ ఇ. యం. ఎస్. నంబూద్రిపాద్‌కు రాష్ట్ర శాసనసభలో మెజారిటీ వున్నందున గవర్నరు డాక్టర్ రామకృష్ణారావు పరిపాలనా యంత్రాంగం భగ్నమైనదని రాష్ట్రపతికి నివేదిక పంపలేదు. గవర్నరు నివేదిక లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం కేరళలో రాష్ట్రపతి పాలనను విధించడానికి చర్యలు తీసుకోలేదు.

అయితే, రాష్ట్ర గవర్నరు నివేదిక లేకపోయినా, పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినవని, రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్ర పరిపాలన జరిగే అవకాశం లేదని గుర్తించితే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను రాష్ట్రపతి స్వీకరించడానికి ఈ సెక్షన్ అవకాశం ఇస్తున్నది. తెలంగాణా ఆందోళన ప్రారంభమైనప్పటినుంచీ గవర్నరు హోంశాఖకు ఎప్పటి కప్పుడు పరిస్థితులను వివరిస్తూ నివేదికలను పంపుతూనే వుండవచ్చును. అయితే, పరిస్థితి అదుపులో లేదని గాని, రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడానికి వీలుగాని పరిస్థితులు ఏర్పడినవనిగాని గవర్నరు వివరించియుండక పోవచ్చును. అందువల్ల కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి పాలనను అమలుజరపడానికి అవకాశం లేదని అభిప్రాయ పడుతున్నది.

కొన్ని ప్రాంతాల్లోనే గదా అల్లర్లు

యథార్థానికి రాష్ట్రంలో అయిదారు మాసాలుగా జరుగుతూ వున్న అల్లరులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైవున్నవి. ఆ ప్రాంతాల్లో వుంటున్న కొందరికి రక్షణలేనిమాట వాస్తవమే. ఆ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అదుపు చేయలేకపోయిన మాటకూడా యథార్థమే. ఇలాంటి పరిస్థితులు ప్రతి రాష్ట్రంలోనూ వుంటవి. ఏదో ఒక విషయముమీద, ఎవరో కొందరు ఆందోళన చేస్తూనే వుంటారు. శాంతి భద్రతలకు భంగంకలుగుతూనే వుంటుంది. ఆ కారణంగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవలసివస్తే దేశంలోని అన్నిరాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలనను అమలుజరపవలసి వుంటుంది. పశ్చిమ బెంగాల్‌లో రవీంద్ర సరోవర్ సంఘటనలను పురస్కరించుకుని రాష్ట్రపతి పాలనను అమలుజరిపి వుండవచ్చును. మద్రాసులో స్వర్గీయ అన్నాదురై ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హిందీ ఆందోళన సందర్భంలో ప్రజ్వరిల్లిన "అరాచకం" పురస్కరించుకుని ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించియుండ వచ్చును. అలాగే కేరళ రాష్ట్రంలో ఎప్పుడో రాష్ట్రపతి పాలనను విధించి యుండవచ్చును. మైసూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధించడానికి వీలుగా అల్లర్లు జరక్కపోలేదు. పరిపాలనా యంత్రాంగం పూర్తిగా భగ్నమైతేగాని రాష్ట్రపతి పాలనను విధించడానికి అవకాశం లేదు.

ఇది అధిష్ఠానవర్గ వాదం. యథార్థంగా రాష్ట్రపతి పాలనను విధించవలసినంతటి అవాంతర, అసాధారణ పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడలేదు. ఐతే పరిపాలనా యంత్రాంగం పూర్తిగా భగ్నంకాకపోయినా పరిపాలనలో ఒక రకమైన ప్రతిష్ఠంభన ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంగీకరించక తప్పదు. అంతమాత్రాన రాష్ట్రపతి పాలనను ఎలా విధించడం అని అగ్రనాయకులు ప్రశ్నించవచ్చును. రాష్ట్ర పాలనను రాష్ట్రపతికి అప్పగించినంతమాత్రాన పరిస్థితి మెరుగుపడదనే వాదం అంత బలంగా లేదు. కాని కొన్ని ప్రాంతాల్లో శాంతి, భద్రతలు కొరవడినవనీ, అసలు లేవని అంగీకరించినప్పుడు, రాష్ట్రపతి పాలనను విధించకుండా శాంతి, భద్రతలను రక్షించడం ఎలాగో కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ అధిష్ఠానవర్గమూ విచారించవలసివుంటుంది. 356వ సెక్షన్ క్రింద కాకపోయినా 355వ సెక్షన్ క్రింద కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్గించుకోవలసిన అవసరం మాత్రం కన్పిస్తున్నది.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం బర్తరఫ్ ఎందుకు?

మూడవ విషయం శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడానికి సంబంధించింది. తెలంగాణా ప్రజాసమితినాయకుడు డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ఈ ఉద్యమంలోకి ప్రవేశించుతూనే శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలనే నినాదం ఇచ్చారు. రాష్ట్రపతి పాలనను విధించాలన్న కోరికలోనే మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలనే కోరిక ఇమిడివుంది. మంత్రివర్గాన్ని తొలగించక రాష్ట్రపతి పాలనను విధించడం సాధ్యం కాదు డాక్టర్ చెన్నారెడ్డికి తెలియని విషయం కాదు. అయినా వారు రాష్ట్రపతి పాలన రావాలని, బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పోవాలనీ, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనీ ఇటీవల వరకూ ఘోషించుతూ వచ్చారు. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం బర్తరఫ్ కావాలనే అదేపనిగా కోరడంవల్ల డాక్టర్ చెన్నారెడ్డి తెలంగాణా ఆందోళనను బ్రహ్మానందరెడ్డిపై కక్ష సాధించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం అధిష్ఠానవర్గానికి కలిగింది.

తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి ఈ విషయం గ్రహించే ఇటీవల శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలనే కోరికను విరమించుకున్నారు. రాష్ట్రపతి పాలనను విధించి, తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కోరుతున్నారు. రాష్ట్రపతి పాలనను శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయకుండా విధించడం సంభవమా? కాదు. పోతే శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని ఎందుకు బర్తరఫ్ చేయాలి? తెలంగాణా ప్రజలకు న్యాయంచేయలేదనా? తెలంగాణా మిగులు నిధులను ఇతరత్రా వినియోగించినారనా? తెలంగాణ ఉద్యోగాలు ఇతరులకు ఇచ్చారనా? ఈ కారణాలవల్ల శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలని అంటే ఇవి అన్నీ శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగావున్నప్పుడే జరగలేదు. తెలంగాణా ప్రజాసమితి నాయకులు చెప్తున్నట్లు పన్నెండు సంవత్సరాలుగా ఇవి జరుగుతూనే వున్నవి. అందుకు ఒక్క బ్రహ్మానందరెడ్డిని మాత్రమే ఎందుకు శిక్షించాలి?

సర్దుబాటునకు చర్యలు

శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎవరి ఒత్తిడి వల్లనైతేనేమి పెద్ద సర్దుబాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పుడు వారిని ఎందుకు బర్తరఫ్ చేయాలి? ఎవరు ముఖ్యమంత్రి అయినా కొందరు ప్రతికూలంగా వుంటారు. కనుక కొందరు, ఒక ప్రాంతానికి చెందిన కొందరు కూడదన్నందువల్ల ముఖ్యమంత్రులను బర్తరఫ్ చేస్తే ఎవరుమాత్రం ఎంతకాలం ఆ పదవిలోవుండగలరు?

ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులను నియమించడం, తొలగించడం ఒక పద్ధతి ప్రకారం జరగాలిగదా! రాష్ట్ర శాసన సభలో మెజారిటీవున్నంతకాలం, కాంగ్రెస్ పక్షంలో మెజారిటీ వున్నంతకాలం శ్రీ బ్రహ్మానందరెడ్డిని తొలగించే అవకాశంలేదని అధిష్ఠానవర్గం అభిప్రాయపడుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మెజారిటీ వున్నదని నిరూపించడం అవసరంకావచ్చును. తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సభ్యులలో కూడా అధిక సంఖ్యాకులు తమ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ప్రాంతాలవారీగా సంఖ్యాబలాన్ని బట్టి నాయకత్వం భవిష్యత్తును నిర్ణయించేపద్ధతి మంచిదికాదు. అల్పసంఖ్యాక వర్గానికి 'వీటో' అధికారంఇచ్చినట్లు అవుతుంది.

పార్టీని సమావేశపరిస్తే మంచిది

కనుక రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్

మిగతా 3 వ పేజీలో

కనిపించుటలేదు



వయస్సు 16 సంవత్సరములు. చామన ఛాయ. ఎత్తు 5 అ. 4 అం. 16—6—69 నుండి కనుపించుటలేదు. క్రింది చిరునామాకు ఆచూకి యిచ్చిన వారికి తగిన బహుమతి యివ్వబడును.

బాబూ మోహనకుమార్:

నీవు వెళ్ళినప్పటినుండి అమ్మా చెల్లి నేను చాలా దుఃఖించుచున్నాము. నీవు పరీక్ష తప్పినందుకు మేము బాధపడుటలేదు. నీవు ఎక్కడ వున్నా వెంటనే రా. లేకుంటే తెలియపరచు.

వీతంశెట్టి, కురుకొండ పిచ్చయ్య,
తాడికొండ(పో.) గుంటూరుతాలూకా

వాయిదాల మీద ట్రాన్సిస్టర్

నెలసరి రు 10—లు వాయిదా చెల్లింపుల మీద ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్ 70' 3 బాండ్ల అఖిల ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో తెప్పించు కొనండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపవచ్చును. వ్రాయండి:

JAPAN AGENCIES (10),
P. Box 1194, Delhi-6.

ఆగ్నేయ రైల్వే టెండర్లు

TENDER NOTICE
No. 7/69/Waltair/Eng.

1—7—69 నుంచి 30—6—70 వరకు లేదా 1—7—69 నుంచి 30.6.71 వరకు వాల్తేరు డివిజన్, రాయపూర్—విజయనగరం సెక్షన్ మీద టిటిలాఘర్ నుంచి బోలాంగిర్ (మినహా) సెక్షన్ కలుపుకొని, హరిశంకర్‌రోడ్ (సహా) కేసింగ (సహా) వరకు సెక్షనులో అన్ని ఆర్డినరి రిపేర్లు, మెయింటెనెన్స్ వర్కులు, ఒక్కొక్క పని కంట్రాక్టు విలువ రు 50,000—కు మించకుండ, కొత్త పనులు, ప్రస్తుత కట్టడములకు చేర్పులు, మార్పులు, ప్రత్యేక మరమ్మతుపనులు, రవాణా, బిల్డింగు సామగ్రి సప్లయి వగైరా నిర్వహించుటకు సీల్డు టెండర్లు కోరడమైనది.

ఒక సంవత్సరమునకు ధరావతు సొమ్ము రు 4,000—, 2 సం.లకు రు 8,000—

టెండర్లు 10—7—69 మ. 3గం. వరకు తీసుకొని అదేరోజు మ. 3—30కు తెరవబడును.

టెండరు ఫారములు (ఒకరివి మరియొకరికి మార్చుకొనకూడదు) వివరములతో సహా 9—7—69 వరకు దిగువ సంతకందారు ఆఫీసు నుంచి పొందవచ్చును. ఇందుకుగాను వాల్తేరులోని ఈ రైల్వే డివిజనల్ పేమాస్టరుకు రు 5— చెల్లించి (వాపసురాదు) పడరు రశీదు చూపించవలెను.

డివిజనల్ సూపరింటెండెంటు
(ఇంజనీరింగ్) వాల్తేరు.

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు టెండరు నోటీసు

ట్రాఫిక్ డిపార్టుమెంటుకు రిసెప్షన్—కం, డిస్పాచ్ యార్డువద్ద పర్మనెంటు బిల్డింగులు నిర్మించుటకు అనుభవముగల కంట్రాక్టర్లనుండి నిర్ణీత ఫారములో సీల్డు టెండర్లు విశాఖపట్నం పోర్టు ట్రస్టు చీఫ్ యింజనీరుగారిచే 15—7—69 మధ్యాహ్నం 3 గం. వరకు తీసుకొనబడును. టెండర్లు అదేరోజున మ. 3—05 గం. కు టెండరు కమిటీచే అచట హాజరైన టెండరుదారుల సమక్షమున తెరవబడును.

టెండరు ఫారములు, స్పెసిఫికేషనులు పొందుటకు టెండరు ఫారముల సెట్టు 1కి రు. 15 (పదిహేను రూపాయలవంతున) నగదుగా ఆఫీసు రోజులలో ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విశాఖపట్టణం, పోర్టు ట్రస్టుకు చెల్లించి, సదరు నగదు రశీదు విశాఖపట్టణం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజనీరుకు టెండరు ఫారములు వగైరా నిమిత్తం పెట్టుకునే అప్లికేషన్‌కు జతపరచి పంపవలెను.

టెండరు పెట్టదలచినవారు గత మూడు సం. లలో రు. 1,65,000 కు తక్కువ కాకుండా ఇటువంటి పనులు చేసినట్లు రుజువు టెండరు ఫారములకొరకు పెట్టుకునే దరఖాస్తులతో జతపరచవలెను. లేనిచో టెండరు పేర్లు పంపబడవు.

పోస్టుద్వారా టెండరు ఫారములు వగైరా కావలసినవారు కూడా ప్యాకింగు, పోస్టలుచార్జీలు కలుపుకుని రు. 15 లకు పొందవచ్చును.

ఎస్టిమేటు మొత్తం రు. 1,60,000—

చీఫ్ ఇంజనీర్.

కోలమూరులో స్కూలు భవన ప్రారంభోత్సవం

ఆకివీడు, జూన్ 17: ఆకివీడు పంచాయితీ సమితిలోని, కోలమూరు గ్రామంలో రు. 20,000ల వ్యయంతో నూతనముగానిర్మింపబడిన స్కూల్ భవనానికి ఇటీవల పి. సి. సి. సభ్యుడు శ్రీ గోకరాజు రంగరాజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భముగా జరిగిన సభకు సమితి అధ్యక్షుడు శ్రీ పి. వి. తులసీ తిమ్మరాజు అధ్యక్షత వహించారు. మాజీ పరిషత్ అధ్యక్షుడు శ్రీ కనకరాజు, బి. డి. ఒ. శ్రీ ఎ. సీతారామరాజు ప్రసంగించారు. సర్పంచ్ శ్రీ కూనపరాజు సత్యనారాయణరాజు పంచిన సమర్పణ చేశారు. (మ. వి)

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ చవితి
1969, జూన్ 19 గురువారము
తిథి ప. 10—08
[illegible] రా. 1—41
వర్జ్యం ప. 1—29 [illegible] 3—13

మూడు ముఖ్యదశలు

సాధనలో మూడు ముఖ్య దశ లున్నవి. ఒకటి: చైత్యపురుషోన్మీలనము, తత్సంబంధమైన పరివర్తనము. రెండవది: పరచైతన్య భూమికలలోనికి ఆరోహణము, తత్సంబంధమైన శక్తుల అవతరణము. మూడవది అతిమానస విజ్ఞాన చైతన్యోపలబ్ధి, తత్సంబంధమైన పరివర్తనము. ఈ మూడవ దశలోని ఉత్తరార్ధమున మాత్రమే మృత్యుంజయత్వం సాధ్యమవుతుంది.

— శ్రీ అరవిందులు.

ఆంధ్రప్రభ
1969 జూన్ 19 గురువారం

కమ్యూనిస్టుమహాసభ

ప్రపంచ కమ్యూనిస్టు మహాసభలు జరపడానికి సోవియెట్ నాయకులు ఆరు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించినవి. అయితే, ఈ మహాసభలద్వారా వారు సాధింపదలచిన ఫలితాలు మాత్రం సిద్ధించినట్లు కన్పించదు. మంగళవారంతో ముగిసిన మాస్కో సభలలో అపశ్రుతులే ఎక్కువగా వినిపించినవి. తూర్పుయూరప్‌దేశాల్లో సోవియెట్ విధానాలకు వ్యతిరేకత ఈ సభల్లో స్పష్టంగా వ్యక్తమైనది. రుమేనియా నాయకులు చెకస్లవాకియాలో రష్యా సైనిక చర్యలను తీవ్రంగా విమర్శించడమే గాక, చైనాపై కొందరు చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించటం వల్ల సోవియెట్ నాయకులు "బ్రెజ్నెవ్" సిద్ధాంతానికి సంపాదింపదలచిన ఆమోదం లభించలేదు. ఇతరదేశాల కమ్యూనిస్టు పార్టీల వ్యవహారాల్లో జోక్యం కల్గించుకునే అధికారం సోవియెట్ కమ్యూనిస్టు పార్టీకి లేదనే వాదాన్ని మాస్కో సభలో పాల్గొన్న 75 దేశాల కమ్యూనిస్టుపార్టీలలో చాలాపార్టీలు బలపర్చినట్లు కన్పిస్తున్నది.

కమ్యూనిస్టు రాజ్యాల సమైక్యతను సాధించి, సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిని పటిష్ఠం చేయడానికి ఇతర కమ్యూనిస్టు రాజ్యాలపై సోవియెట్ యూనియన్‌కు "పరిమిత సార్వభౌమత్వం" వుండటము అవసరమనే బ్రెజ్నెవ్ సిద్ధాంతానికి వ్యతిరేకతే ఎక్కువగా కన్పించింది. స్టాలిన్ తరువాత ఇతరదేశాల పార్టీలపై రష్యా ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ద్వితీయ సంగ్రామకాలంలో రష్యా విధానాలవల్ల పలు రాజ్యాల్లోని కమ్యూనిస్టు పార్టీలు స్వీకంగా చాలా బలహీనమైపోయినవి. మిత్ర రాజ్యాలను తృప్తిపరచడానికి "కొమిన్టర్న్"ను రద్దుచేయడంవల్ల ఇతరదేశాల పార్టీలపై వున్న పట్టు కొంత సడలిందని గ్రహించి స్టాలిన్ "కొమిన్ఫార్మ్"ను ఏర్పాటు చేశారే గాని, ద్వితీయ సంగ్రామానికి పూర్వం వున్న ప్రాబల్యాన్నిమాత్రం తిరిగి సంపాదించలేకపోయినారు.

ద్వితీయ సంగ్రామ కాలంలోనూ, ఆ తరువాత సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ అనుసరించిన విధానాలవల్లనేక దేశాల్లో కమ్యూనిస్టుపార్టీలు ప్రజలకు దూరమైపోవడం జరిగింది. కొన్ని పార్టీలు ఆత్మరక్షణకొరకు సోవియెట్ విధానాలకు విరుద్ధమైన విధానాలను అనుసరించవలసివచ్చింది. ఇందువల్ల పార్టీలలో తీవ్ర అభిప్రాయభేదాలు ఏర్పడి, భారతదేశంలోవలెనే వేరు వేరు పార్టీలు ఏర్పడ్డం జరిగింది. చైనాలతో తగాదా పడినప్పటినుంచీ ఇతరదేశాల కమ్యూనిస్టు పార్టీలకు సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ అంటే వుండిన "భయభక్తులు" చాలా వరకు తగ్గిపోయినవి.

యూరప్‌లోనే రష్యాకు వ్యతిరేక వర్గం ఏర్పడ్డంతో కమ్యూనిస్టు ప్రపంచంలో రష్యా నాయకత్వానికి ప్రమాదం ఏర్పడింది. క్రుశ్చెవ్ ఇది గ్రహించే యుగొస్లావియాతోనూ, చైనాతోనూ ఏర్పడిన విభేదాలను తొలగించుకునేందుకు ప్రయత్నించారు. తరువాత కోసిగిన్, బ్రెజ్నెవ్ చైనాతో రాజీపడలేక మార్షల్ టిటోతో సమాధానపడి యూరప్‌లో అయినా కమ్యూనిస్టు రాజ్యాల ఐకమత్యాన్నిసాధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. క్రిందటి సంవత్సరం క్రెమ్లిన్ నాయకులు చెకస్లవాకియాపై "దండయాత్ర" సాగించడం వల్ల రుమేనియాలోకి వార్సా రాజ్యాల సేనలను పంపడానికి ప్రయత్నించడంవల్ల అనేక కమ్యూనిస్టు పార్టీలలో సోవియెట్ వ్యతిరేక భావం ప్రబలింది. కమ్యూనిస్టు ప్రపంచం రెండుగా చీలిపోయే ప్రమాదం స్పష్టంగా గోచరిస్తున్న సమయంలో సోవియెట్ నాయకులు ఈ ప్రపంచ కమ్యూనిస్టు మహాసభలను ఏర్పాటుచేశారు. సమావేశాలు ముగిసినా నిర్ణయాలను పొందుపరుస్తూ అధికారప్రకటన వెలువడకపోవడంబట్టి సోవియెట్ నాయకులు విభేదాలను తొలగింపలేకపోయినారని స్పష్టమవుతున్నది.

కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు రావడం ఇది ప్రథమం కాదు. స్టాలిన్ — ట్రాట్‌స్కీల తగాదాతో ట్రాట్‌స్కీ దేశ బహిష్కృతుడైన తరువాత "అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యవస్థను" ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఏ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీలు అంత బలంగా లేకపోవడంవల్లనూ, అన్ని పార్టీలు హెచ్చుగా రష్యా సహాయ, సహకారాలపై ఆధారపడి వుండవలసి వచ్చినందువలను ట్రాట్‌స్కీ ఏర్పాటుచేసిన సంస్థ బలపడలేదు. ఇప్పుడు చైనా రష్యా వ్యతిరేక వర్గాలకు నాయకత్వం వహింపడంవల్ల మరొక అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పాటుకు పరిస్థితులు ఎక్కువ అనుకూలంగా వున్నవి.

అయితే, ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలంలో సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ, ఇతర పార్టీ లన్నింటినీ స్వప్రయోజనానికి వినియోగించుకున్నట్లే, చైనాకూడా ఆసియా, ఆఫ్రికా దేశాలపై ప్రాబల్యము సంపాదించడానికి ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించవచ్చును.

సోవియెట్ రష్యా నాయకులు గాని, పెకింగ్ నాయకులు గాని ప్రపంచంలో వస్తున్న మార్పును గమనింపక తమ ప్రాబల్యాన్ని విస్తరింప చేసుకునేందుకు "కమ్యూనిస్టు" సిద్ధాంతాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించితే ఆ ప్రయత్నాలు ఫలించవు. భౌతిక పరిస్థితులు, పరిసరాలు అన్ని దేశాల్లోనూ ఒకే తీరుగా, రీతిగా వుండవనే విషయాన్ని వీరు గ్రహించవలసి వుంటుంది. పరిస్థితులను బట్టి విధానాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా దేశాల్లోని పార్టీలకు వుండటము అవసరం. కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని గాక కమ్యూనిస్టు కామన్వెల్తును ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తే కమ్యూనిజంకు ఏమైనా భవిష్యత్తు వుంటుంది. మాస్కో, పెకింగ్‌లు ఇదీ తెలుసుకోవాలి.

నిద్దట్లో చాలామంది గుర్రు కొడుతూ వుంటారు. వీటిలో ఎన్ని రకాలో వుంటారు. కొందరు చిత్ర విచిత్రమైన ధ్వనులుసృష్టిస్తూ వుంటారు.

చాలామంది గుర్రు కొడుతుంటే — ఏండుగొండల్లో నీరు ప్రవహిస్తే అక్కడ వున్న ఒకకంతలోకి పోతున్న శబ్దం వినిపిస్తుంది. ఒక పెద్దమనిషికి గుర్రుకొట్టడం అలవాటు. ఆ ఇంటికి వచ్చిన అతిథులు వగైరాలు ఆ శబ్దంవిని అసహ్యపడతారని ఆ ఇల్లాలు— "మావారికి రాత్రి హుక్కా తాగడం అలవాటైంది. అంత పట్టింపుగా పీల్చరు గాని మెళకువ వచ్చినప్పుడల్లా పీల్చి సంబరాలు పడుతూవుంటారు. ఇది పాడుషో దర్జా అని సంతోషపడుతూ ఉంటారు" అంటూ వుండేదిట.

గదిలో గుర్రు... సావిట్లో అదురు

ఇలా కొందరు భర్తల గుర్రులకు హుందాతనం కల్పించి మురుసుకొంటూ వుంటారు. ఒకామెను అతిథిగా వచ్చిన స్నేహితురాలు అడిగిందట: 'ఏమిటమ్మా! మీ ఆయన మరీ అంత గుర్రుపెడతారు... ఎక్కడో గదిలో గుర్రుకొడుతుంటే సావిడంతా అదిరిపోయింది? ఎలా భరిస్తున్నావు?" అని.

ఆ గృహిణి ముసిముసి నవ్వులు నవ్వి "ఈ గుర్రులేకపోతే ఈ కొంపలో కాపరమే చేయలేకపోయేదాన్ని. ఇంట్లో పిల్లా, పీచా!...పుట్టి నిశ్శబ్దం... పడుకొన్నప్పటినుంచి సంతానం కోసం చింతతప్ప మరొకటి రాదు నాకు."

"ఆయన గుర్రుతో భారాలన్నీ ఎగిరిపోతాయి. హాయిగా నిద్రపడుతుంది. ఆయనగుర్రు ఆపిన క్షణంలో మెళకువ వస్తుంది. అందువల్ల లేచి ఆయన్ని కుడివైపునుంచి ఎడంవైపు తోసి పొరుకుంటాను. మళ్ళీ గుర్రు ప్రారంభమవుతుంది. నాకు హాయిగా నిద్రపడుతుంది" అన్నదిట ఆమె.

నీభర్త గుర్రుకొడతాడా?...

భర్తల గుర్రులు పిచ్చి పిచ్చి శబ్దాలు, పళ్ళు కొరకడాలు, గుడ్డు ఇంజిన్ కూతలు కుయ్యోమొర్రో— మొదలైన బాధలుపడలేక విదేశాలలో కొందరు వనితలు విడాకులిచ్చిన కథలు కూడా వున్నాయి...

అమెరికాలో వాన్‌బురెన్ అనే ఆమె గుర్రులకు సంబంధించిన పరిశోధనలు జరిపింది. ఆ సందర్భంలో గుర్రుల బాధలకు లోనైన మహిళల అనుభవాలు చాలా సంపాదించి [illegible] పత్రికలో ప్రకటించారు. "దయచేసి మీ అనుభవాలను ఒక పోస్టు కార్డులో వ్రాసి పంపండి" అని విజ్ఞప్తి చేసింది.

ఆమెకు వచ్చిన జవాబులలో ఒకటి — "మీరు పోస్టుకార్డే కోరారు. కార్డేంఖర్మం? ఒక ఉద్గ్రంథమే వ్రాయగలను. ఇప్పటికి పది సంవత్సరాలుగా ఘోరాతిఘోరమైన స్థితిలో చిక్కుకొని పడివున్నాను.

"మా ఆయన గుర్రుకొడతారు. అందులో చాలా ప్రజ్ఞావంతుడు. నిజమే. కాని, అంతటితో పోలేదు. ఆయనకు ఇంకా చాలా విద్యవిద్యలు వచ్చు. ఒక్కొక్కప్పుడు పళ్ళు పటపటకొరికి రౌద్రరసం ప్రదర్శించగలరు. ఒక్కొక్కప్పుడు రణరంగంలో వేసినంత కేకలు వేయగలరు.

"కొన్ని సమయాలలో ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ సన్న సన్నగా ఈలలు వేస్తూ గంటలతరబడి ఆనందించగలరు. నెలకు ఒకటి రెండు రోజులు పడుకుని వుండే భుజాలు ఎగురవేస్తూ పాదాలు పైకి ఎత్తుతూ .. 'జిగి జిగ్ జిగ్' బగ్ బవ్ బవ్' లాటి శబ్దాలు చేస్తూ వుంటారు.

తెల్లారిన తర్వాత ఈ విషయం చెపితే— "అబ్బే నేనేం శబ్దాలు చెయ్యలేదే!...హాయిగా నిద్రపోయానే. నీ కేమైనా కలలు వస్తున్నాయేమో!" అని దబాయించేవారు."

టేప్‌రికార్డులో గుర్రులు, గందరగోళం

"చివరకు వాయిదాలపద్ధతిమీద ఒకటేపు రికార్డర్ తెచ్చి వాటిని రికార్డుచేసి వినిపించిన తర్వాత నమ్మకం కలిగింది. ఆయన ఆశ్చర్యపోయి "నాకు తెలియదుసుమా! ఇంత గందరగోళ పడతానా నిద్రల్లో, ఆ శబ్దాలు తుడిచివెయ్యి" అన్నారు.

"ఉండనివ్వండి .. మీ రెప్పుడైనా వూరు వెళ్ళినప్పుడు వినవచ్చు" అన్నాను. నిజానికి ఆయన స్వయంగా ఆ చేష్టలు చేస్తుంటే ఎంతో వినుగ్గా వుండేది కాని, ఆయన ఊరు వెళ్ళినప్పుడు వింటే ఎంతో నవ్వు వచ్చింది. ఒకప్పుడు అంతులేని జాలి వేసేది?" అని వ్రాసిం దామె.

ఒకామె తన అనుభవాల్ని క్లుప్తంగా ఇలా వ్రాసింది: "మాఆయన సరిగ్గా రాత్రి పంటి గంటకూ, మూడుగంటలకూ, [illegible] లేచేసుంటారు దగ్గరగా ఒక కూతపెడతారు. నేను కళ్ళు తెరిచి గడియారంవంక చూడకోవలసిన అవసరం వుండదు వీటివల్ల.

"మా యింట్లో గడియారం ఎప్పుడైనా ఆగిపోయినా మావారి కూతల్ని పట్టి టైం తెలుసుకోగలం. రెండో కూత వేసి పాపుగంటే అయింది ఇంకా చాలా ప్రొద్దుంది" అని ఒకప్పుడు అనుకుంటాం. "ఇంకా మొదటి కూతే వెయ్యలేదు. ఏ పన్నెండో పన్నెండున్నరో అయివుంటుంది" అనుకొంటాం. ఎప్పుడో గాని అలా కూతలువేయడం మానరు. అలా జరిగిన మర్నాడు "ఏమండీ! రాత్రి ఒక్క కూతా వెయ్యలేదు" అంటే—

"అలాగా! అయితే తప్పూట డాక్టరుదగ్గరకు వెళ్ళాలి" అంటారు. ఆ రోజన్నీ వెంటనే డాక్టరు దగ్గరికి మోసుకు పోతారు —పొద్దైన ట్రాన్సిస్టరు బాగుచేయించడానికి పట్టుకువెళ్ళినట్టు.

రాత్రి రెండోకూత వెయ్యలేదేం?

ఒకప్పుడు ఒక కూతవేసి రెండోది వెయ్యకపోయేసరికి కొండ అప్పుడు డాక్టరు దగ్గర ఇలా చెపుతారు: "పంటిగంటదాకా ఆరోగ్యం బాగానే వుంది. ఆతర్వాతే చెడింది. వెంటనే మీదగ్గరకి వచ్చేశా"నని చెపుతారట.

ఎప్పుడైనా వారి ఇంట్లోగాని, ప్రక్క ఇంట్లోగాని చిన్న దొంగతనం జరిగితే — "అది బహుశః మీ ఒకటో కూతకు, రెండో కూతకు మధ్య జరిగి వుంటుందండీ! ఎందుకంటే మీ మొదటి కూతవరకూ నేను మేలుకొనేవున్నా. రెండోకూత తర్వాత కూడా ఎంతగా నిద్రపట్టలా మాగన్నుగా వున్నా" అని ఇల్లాలు అంటూవుంటుంది.

ఒక ఆడపిల్లకు తండ్రి సంబంధాలు వెతుకుతుండగా ఆ అమ్మాయి తండ్రితో చెప్పిందిట ... "డిగ్రీలు, ఆస్తి చూస్తున్నారు మీరు. అన్నిటికంటె గుర్రు లేని వాళ్ళని చూడటం అవసరం" అని.

ఈవేళ 'గుర్రు' శబ్దం ఏ అర్థంలో వాడిందో! గుర్రుల కథలు మరికొన్ని మరి ఈసారి.....

—రాపూరు

చిత్రం

'పేపర్లో నా నెంబరు కనిపించలేదేం?....'

'పరీక్ష ప్యాసవుతావని చెప్పాగాని.... ఈ సంవత్సరమే అని నేను చెప్పానా?'

లేఖలు

విద్యార్థులను దౌర్జన్యాలకు బాధ్యులను చేయరాదు

ఆర్యా, విద్యార్థులైన [illegible] విద్యలకు [illegible] రాజకీయనాయకులు [illegible] హైస్కూలు విద్యార్థులను [illegible] [illegible] అధికంగా విద్యార్థులచే పికెటింగ్ జరిపిస్తున్నారు.

కొడవటిగల్లు గరించిన కర్షకులు, [illegible] కార్మికులు [illegible] [illegible] విద్యార్థులు [illegible] [illegible] విద్యార్థులు ఆందోళనలో [illegible] [illegible] విద్యార్థులకు [illegible] [illegible] ఈ విధంగా ప్రవర్తించడం విద్యార్థులకు భావ్యం కాదు. రాజకీయ వ్యాపారాలకు [illegible] వేదపుస్తకైన ప్రజల ఉద్యమాలలో [illegible] ప్రజాస్వామ్య విధానంగా చెప్పబడుతున్నప్పుడు విద్యార్థులను ఇందులోకి [illegible] ఎంతవరకు [illegible].

ఎస్. కె. ఆచార్య, [illegible]

రెగ్యులేటరు లేక నిరుపయోగమైన పంపా రిజర్వాయర్

ఆర్యా, తూర్పుగోదావరి జిల్లా [illegible] గ్రామంలో పంపా రిజర్వాయరు నిర్మించారు. అది రెండేళ్ళ క్రితమే పూర్తి [illegible]. [illegible] ఈ కరువు [illegible] [illegible] అని పరిపాలకులు సంకల్పించి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. [illegible] ఈ ప్రాంత [illegible] లేక తినుటకు [illegible], త్రాగుటకు నీరు లేకపోవడం [illegible] [illegible] [illegible] ఆ నీటిని [illegible] నిల్వయుంచుటకు 2, 3 సంవత్సరములు [illegible]. [illegible] నీరువదిలి వేయుటకు [illegible] రెగ్యులేటరు [illegible] [illegible] [illegible] ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం కరువు [illegible]. దీనికి కారణం రిజర్వాయరు రెగ్యులేటరు నిర్మాణము పూర్తి చేయనివారిదే. ప్రభుత్వము వారు తగిన కారణం [illegible], వెంటనే తగినచర్య తీసుకొన్నా [illegible] ఈ కరువుప్రాంతంలో [illegible] [illegible] [illegible] వారు.

యర్రమిల్లి సుబ్బారావు,
వంటిపూడి, తూర్పుగోదావరిజిల్లా)

'సాహిత్య వ్యవసాయం' ఒక వ్యాఖ్య

ఆర్యా, మే 11వ తేదీ ఆంధ్రపత్రికలో శ్రీ 'ఉష శ్రీ' గారు "స్వార్థయుత లోపించిన సాహిత్య వ్యవసాయం" అన్న వ్యాసంలో సాహిత్య ఎకాడమీ వారి గ్రంథ పరిశీలన విధానంలో లోపాలనూ, ఆశ్రిత పక్షపాతాన్ని నిశితంగా విమర్శించారు. దీనివలన సాహిత్య ఎకాడమీ వారికి కనువిప్పు కలిగి ముందు ముందు ఇటువంటి లోపాలు జరగకుండా ఉంటాయని ఆశించుదాం.

కాని ఉష శ్రీ గారు ఎకాడమీ వారి ఆశ్రిత పక్షపాతాన్నివిమర్శించడం గురువిందగింజ తన నలుపుని గమనించక పోవడం వంటిది. రేడియో కార్యక్రమాల పంపిణీలో ఎంతో ఆశ్రిత పక్షపాతం కనిపిస్తూ ఉంది. సమర్థులైన వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వక పోవడం వలన రేడియో సాహిత్య కార్యక్రమాలలో ఏమీ చేవలేక వినుగు పుడుతున్నది. ఉదాహరణకి ఈ మధ్య ఒక రేడియో సాహిత్య కార్యక్రమంలో ఈ ఉష శ్రీ గారే పాంపలు — తాబేలు కథ చెప్పారు. పిల్లలకి కూడా తెలిసిన ఈ కథని అదొక సాహిత్య కార్యక్రమంగా ప్రసారం చెయ్యడంలో ఔచిత్యమేమిటి? ఈ లెక్కని ఏదుచేపల కథకూడా సాహిత్య కార్యక్రమంగా రేడియోలో ప్రసారితం కావచ్చును.

కనుక ఉష శ్రీ గారు ఎకాడమీ వారి గురించి చేసిన విమర్శకు తమ్ము కూడా గురిచేసుకొని ఆత్మపరీక్ష చేసుకొని రేడియో కార్యక్రమాల స్థాయిని పెంచుతారని ఆశించుదాం.

కె. రాఘవరావు, హైదరాబాద్.

'మంత్రివర్గం బర్తరఫ్‌తో పాటు రాష్ట్రపతి పాలన'

తీవ్ర వాదోపవాదాల అనంతరం హైదరాబాద్ కార్పొరేషన్ తీర్మానం

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర మంత్రివర్గాన్ని తొలగించి వెంటనే రాష్ట్రపతి పాలను ప్రవేశపెట్టాలని కోరుతూ హైదరాబాద్ కార్పొరేషన్ సమావేశం తీర్మానించింది. మొత్తం 94 మంది కౌన్సిల్ సభ్యులలో 74 మంది సమావేశానికి హాజరుకాగా 54 మంది తీర్మానాన్ని బలపరచారు. డిప్యూటీ మేయర్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

తీర్మానంపై వోటింగ్‌లో నలుగురు ముస్లిమ్ సభ్యులు తటస్థంగా ఉండిపోగా 15 మంది సభ్యులు వాకౌట్ చేశారు.

ఐదుగురు మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుల కోరికపై నేటి ప్రత్యేక సమావేశం ఏర్పాటయింది.

సమావేశం మొదటి నుండి తీవ్ర వాదోపవాదాలతో నడిచింది. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించే అధికారం కార్పొరేషన్ సమావేశానికి లేదని పలువురు ఆక్షేపించారు.

తీర్మానం ఎంతవరకు సమంజసమని మాజీ మేయర్ రహమత్‌అలీ ప్రశ్నించారు. శాసనసభ ఆమోదించిన చట్టం మేరకు కార్పొరేషన్ సృష్టించబడుతున్నదని దీని అధికారాలు పరిమితమైనవి వరంగల్ జిల్లా కలెక్టరు వెనుక ప్రభుత్వ వైఖరిని తెలుసుకొన్నప్పుడు రాజకీయ సంబంధమైన తీర్మానాలను ఆమోదించే అధికారం లేదని స్పష్టం చేయబడిందని అన్నారు.

రహమత్‌అలీ అభ్యంతరం కార్పొరేషన్ సమావేశంలో పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. తీర్మానాన్ని బలపరుస్తూ శ్రీయుతులు ఎం. హనుమంతరావు, టి. గోవిందసింగ్, రామస్వామి, దేవేంద్రపురిగోస్వామి, స్థాయీ సంఘం అధ్యక్షులయిన ఎన్. లక్ష్మీనారాయణ ప్రసంగించారు. రాజధానిలో మహోద్ధృతంగా సాగుతున్న ఉద్యమం సాధారణమైన విషయం కాదని ఇది కార్పొరేషన్ ఉనికికి సంబంధించిన వ్యవహారం కాబట్టి తీర్మానం అవసరమని వీరు పేర్కొన్నారు.

హింసాకాండ నాయకుడు ఇమామ్‌కు విధించిన మరణశిక్షను ఖండిస్తూ బొంబాయి కార్పొరేషన్ తీర్మానం ఆమోదించినప్పుడు బొంబాయి హైకోర్టు అది న్యాయమేనని తీర్పుచెప్పిన ఉదంతాన్ని శ్రీ గోస్వామి ఉదహరించారు.

రాజకీయ సంబంధమైన తీర్మానం ఆమోదించడం కార్పొరేషన్ అధికారాలకు మించిన వ్యవహారమని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖపై కార్పొరేషన్ సభ్యులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తీర్మానంపై అభ్యంతరాలకంటె ప్రభుత్వ లేఖ సభ్యుల ఆగ్రహానికి తీవ్రంగా గురిఅయింది.

తీర్మానం ఎంతవరకు చట్టబద్ధమన్న విషయం అంశాలపై చర్చ ఉద్రిక్తస్థాయిలో సాగింది. ఒక దశలో ఎవరి మాటలు మరొకరికి వినపడలేదు. తీర్మానాన్ని ప్రతిపాదించిన శ్రీ టి. గోవిందసింగ్ తన ప్రసంగంలో తీర్మానాన్ని వ్యతిరేకించిన వారిని బ్రహ్మానందరెడ్డి 'చెంచాలు'గా చిత్రించినప్పుడు 15 మంది కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.

ప్రభుత్వాన్ని సమర్థించే కౌన్సిలర్లను ముఖ్యమంత్రి 'చెంచాలు' అని అభివర్ణించడంతో సభ్యులు తరువాత ఇదేవిధం మాటల మాటికి వినబడింది. 'జై తెలంగాణా' నినాదాలతో సభాభవనం మారుమ్రోగింది.

తీర్మానాన్ని వ్యతిరేకించిన వారిలో శ్రీ శ్యామరావు, శ్రీ కె. కొండల్‌రెడ్డి ఉన్నారు.

తెలంగాణా సమస్యను చర్చించే నిమిత్తం ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నాయకులతో రౌండ్‌టేబిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సవరణను సమావేశం త్రోసిపుచ్చింది.

ముఖ్యమంత్రిపై విశ్వాస వ్యక్తీకరణకు పార్టీ సమావేశం

డాక్టర్ టి. వి. యస్. చలపతిరావు సూచన

విజయవాడ, జూన్ 18: ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిపై కాంగ్రెస్ శాసనసభా పార్టీకి విశ్వాసం వున్నదో లేదో నిర్ణయించడానికి పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేసి, ప్రతి ఒక్క సభ్యునికి స్వేచ్ఛగా ప్రసంగించే అవకాశం ఇచ్చి వారి అభిప్రాయాన్ని రహస్య బ్యాలెట్ ద్వారాగాని, బహిరంగ వోటింగ్ ద్వారా గాని తెలుసుకోవాలని ఒక్క యిటువంటి ఇంతవరకు జరగలేదని, తెలంగాణా సమస్యపై చర్చించడానికి న్యూఢిల్లీలో సమావేశం అవుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని శాసనసభ్యుడు డాక్టర్ టి.వి.యస్. చలపతిరావు నేడొక పత్రికా ప్రకటనలో సూచించారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి పట్ల పార్టీకి విశ్వాసం వుందో లేదో సాధ్యమైనంత త్వరలో వోటింగ్ ద్వారా నిర్ణయించే విషయాన్ని కార్యవర్గం పరిశీలించాలని ఆయన అన్నారు.

రాష్ట్ర సమైక్యతా రక్షణకు అవసరమైతే రాజీనామాకు సంసిద్ధతను స్పష్టం చేసిన ముఖ్యమంత్రి దాన్ని కార్యరూపంలో పెట్టాలని, అట్టి చర్య వలనే రాష్ట్రంలో ప్రశాంతత నెలకొనగలదని శ్రీ చలపతిరావు అన్నారు.

అలాగాక ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ కొందరు శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్ళడానికి టెలిగ్రాంలు పంపుతున్నంతమాత్రాన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగలిగితే తెలంగాణాలో ప్రస్తుతాందోళన, శాంతి భద్రతల రక్షణకు అధిక వ్యయం కూడా కొనసాగుతుందని, అప్పటికే మించి ఇప్పటికే ఎంతో దెబ్బతిన్న విద్యార్థుల విద్యా వ్యాసంగం ఇంకా దెబ్బతినగలదని శ్రీ చలపతిరావు అన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠాన వర్గాన్ని గాని, శాసనసభా పార్టీనిగాని చిక్కుల్లో పెట్టకుండా పుండాలంటె దశాబ్దంపైగా పదవిలో కొనసాగిన ఘనతను దక్కించుకున్న శ్రీ బ్రహ్మానందరెడ్డి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలని, ధైర్యసాహసాలు గలవారే త్యాగాలు చేయగలరని, అట్టివారే చరిత్రలో అదర్శప్రాయులైన రాజకీయవేత్తలుగా నిలిచిపోగలరని శ్రీ చలపతిరావు అన్నారు.

అలాగే తెలంగాణా ప్రజాసమితి నాయకులు కూడా అంతే రాజకీయ విజ్ఞతతో తమ ఆందోళనను విరమించి విద్యావ్యాసంగాన్ని పునఃప్రారంభించవలసిందిగా విద్యార్థులకు విజ్ఞప్తి చేయాలని, ముఖ్యమంత్రి, తెలంగాణా ప్రజాసమితి గైకొనే చర్యల వల్ల రాష్ట్రంలో నూతన వాతావరణం ఏర్పడి, సమస్య పరిష్కారానికి, చర్చలు జరపడానికి అవకాశం ఏర్పడుతుందని డాక్టర్ చలపతిరావు తన ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రపతిపాలన కోరుతూ ప్రధానికి టెలిగ్రాం

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ, తెలంగాణా యువజనసంఘం కాంగ్రెస్ నాయకులు నేడు ప్రధానికి టెలిగ్రాం పంపారు. ఇటువంటి టెలిగ్రాములనే ఉప ప్రధానికి, కాంగ్రెస్ అధ్యక్షునికి, పార్లమెంటు కాంగ్రెసుపార్టీ చీఫ్ విప్‌కు వారు పంపారు. ఈ టెలిగ్రాములపై సంతకాలు చేసిన వారిలో శ్రీ ఆర్. ఎల్. జైన్, ఆనంద్ ట్రిన్, దేవీ ప్రసాద్, ఎం. ఎ. ఖాన్, జగన్నాథరెడ్డి, మానిక్‌రావుగార్లు ఉన్నారు. కేంద్ర హోం మంత్రి ప్రకటనను వారు ఖండిస్తూ తెలంగాణాలో అన్ని రంగాలలోని ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని తెలిపారు.

శాంతిభద్రతల సమస్య కాదు

రాజమల్లు, రామచంద్రారెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూన్ 18: "తెలంగాణా సమస్య శాంతి భద్రతలకు సంబంధించినది కాదు. మంత్రివర్గంలో మార్పులు తీసుకొని రావడం ద్వారాగాని, ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వడం ద్వారాగాని ఈ విషమ సమస్య పరిష్కారం కాదు" అని తెలంగాణా ప్రజా సమితి ఉపాధ్యక్షుడు శ్రీ కె. రాజమల్లు (ఎం. ఎల్. ఏ.) ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామచంద్రారెడ్డి (ఎం. ఎల్. సి.), నేడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణా ప్రజలలో ఎన్ని రక్షణలు కల్పించినా, విశ్వాసాన్ని కలిగించలేదని, తెలంగాణా ముఖ్యమంత్రి ఉన్నప్పటికి ఆయన తెలంగాణాకు చెందిన అన్ని విషయాలను శ్రద్ధాశక్తులతో పరిశీలించడం అసాధ్యం కాగలదని వారు అభిప్రాయ పడ్డారు. ప్రత్యేక తెలంగాణా ఒక్కటే పరిష్కార మార్గం అని వారు తెలిపారు.

12 సూత్రపథకం అమలుకు విఘాతం చేయడానికి బాధ్యులైన కేంద్రంలోని "పురోహితుల" విజ్ఞతతో వ్యవహరించాలని వారు అభిభాషించారు.

'ప్రత్యేక తెలంగాణాను అంగీకరించండి'

ప్రజాసమితి మహిళావిభాగం విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 18: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి అంగీకరించవలసిందని కోరుతూ ప్రజా సమితి మహిళా విభాగం నిర్వాహక కార్యదర్శి శ్రీమతి అబీద్ బేగ్ గాసు నేడు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు టెలిగ్రాములు పంపారు.

శ్రీ ఉగ్గెన్ముపవారాలు, శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మదులను, హైదరాబాదుకు పంపి పరిస్థితిని పరిశీలింపవలసిందని కూడా ఆమె వారిరువురను కోరారు.

జూన్ 16 న బంద్ నాడు హైదరాబాద్ నగరం హిట్లర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బెర్లిన్ నగరంలాగ వుందని శ్రీమతి బెగ్రామి అన్నారు.

మరొక శాసనసభ్యుని సమర్థన

హైదరాబాద్, జూన్ 18: ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ తాలూకాకు చెందిన శాసనసభ్యుడు డాక్టర్ కె. నాగప్ప బలపరుస్తున్నట్లు ప్రకటించారు.

విద్యార్థులు ప్రారంభించిన తెలంగాణా ఉద్యమం ప్రస్తుతం బాగా వ్యాప్తి చెందినదని, తన తాలూకా ప్రజలు అందరూ ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నందున శాసనసభ్యుడయిన తాను కూడా వారితో ఏకీభవిస్తున్నానని శ్రీ నాగప్ప పేర్కొన్నారు.

గ్రహబలం

20-6-69 శుక్రవారం

అధికఆషాఢ శుక్లపంచమి పగలు సుమారు 12-20 అయిన పిమ్మట తిథి, మఘనక్షత్రం, ఈరోజు పగలు గం. 12 గోపుగవర్జ్యం—దుర్ముహూర్తం విడిచి సాధారణ ప్రయోజనములు: గ్రహ శాంతులు, నూతన వృత్తి స్వీకారం చేయవచ్చును.

మేషం: ఆలోచనలు కూడి వస్తాయి. వృత్తి వ్యాపారములలో లాభం — పుణ్యకార్య వ్యయం, ప్రయాణాలోచనలు.

వృషభం: శ్రమాధిక్యతతో కూడిన వృత్తి వ్యాపారాదులలోను ఆదాయం, పుణ్య కార్య వ్యయం — కార్యసిద్ధి, శత్రుభయం పెద్దలసేవ.

మిథునం: విద్యా రచనా వ్యాసంగం — కీర్తి యోగం, ఇంట సుఖ సౌఖ్యాలు, బంధుమిత్రులతో విందు వినోదాలక్షేపం కార్యసాఫల్యం — సంఘ గౌరవం.

కర్కాటకం: సోదర వర్గముతో శత్రుత్వాలు, మనోవ్యథ, వృత్తిలో స్వల్పోదయం, సంతాన పితామహ భోజన ప్రాప్తి.

సింహం: ఏకాగ్రమతితో కార్యసాధన ప్రవాసంతర విజయం, విశ్వాస్య భోజనం, రహస్య విన సంపాదన.

కన్య: విద్యారచనా వ్యాసంగం, పరిపుంఠితులలో పలుకుబడి వినియోగం కార్యసాధన. శ్రమాధిక్యత. దైవ చింతన, బంధుమిత్ర సమాగమం.

తుల: వేదాంత గోష్ఠి, వృత్తి వ్యవహారా అనుకూలంగా వున్నా ఆరోగ్య భంగం. శ్రమ అవకాశం వుంది.

వృశ్చికం: వృత్తి వ్యాపారములందు లాభసూచన. గౌరవ ప్రతిపత్తి. నూతన కీర్తి వ్యాప్తి. దైవబలంవల్ల కార్యసాధన.

ధనుస్సు: ఘన కీర్తి వ్యాపించి పదవిమించిలో పురవత లభిస్తుంది ధనలాభం, రాజ్య విద్యాసంగం, బంధుమిత్రులతో కాలక్షేపం, వృత్తిలో అనుకూలత, కార్యసిద్ధి.

మకరం: అనుకూలమయిన రోజు కాకపోయినా ఖర్చులున్నా, ఏదో తెలియని భయంతో బాధ పడతారు. ప్రత్యక్ష మయిన ఇబ్బందులు లేవు.

కుంభం: వృత్తిలో శ్రమ. అయినా ధనలాభం, కుటుంబ సౌఖ్యం, భోజన సంతృప్తి, కార్యసాధన.

మీనం: అనుకూలమయిన రోజు. సంఘ గౌరవం, వృత్తివ్యాపారంక ఆదాయం. ధర్మ కార్యాచరణ, కార్యసాధన. విజయం.

'తెలంగాణా ఉద్యమం రాజకీయోద్యమం కాదు'

శాంతిభద్రతలు కాపాడుతూ అరాచకచర్యలను అరికట్టాలని తూర్పు గోదావరి శాసనసభ్యుల సమావేశం విజ్ఞప్తి

కాకినాడ, జూన్ 18: ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజకీయ ఉద్యమంకాదనీ, కేవలం పదవులు కోల్పోయి ప్రాంతీయ విశ్వాసాన్ని వెదజల్లే స్వార్థపరులైన దౌర్జన్యనాయకుల ఉద్యమమని, ఈ ఉద్యమంలో స్వప్రయోజనపరులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు సంబంధం కలదని, కాగా, అరాజకత్వాన్ని వ్యాపింపచేసే, దౌర్జన్యకారుల చర్యలను తీవ్రంగా అణచివేయాలని వెంటనే శాసనసభను సమావేశపరచాలనీ, ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ పార్టీల పదిమంది శాసన సభ్యులు రాజా వి. వి. కృష్ణంరాజు బహదూర్ అధ్యక్షతన సమావేశమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శాంతి భద్రతలను పరిరక్షించవలసిన యంత్రాంగం ఉదాసీనత వహించటం దురదృష్టకరమని పేర్కొంటూ ఈ పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం మిక్కిలి సాహసంతో ఎదుర్కోవాలని కోరారు. రాష్ట్రంలోఒకవైపు తుపాను బీభత్సం జరిగి వేలాది జన నష్టం, పశునష్టం పంటల నష్టం సంభవించగా మరొక ప్రాంతంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ అరాచక చర్యలద్వారా ప్రజల కోర్కెలు సాధించుకొనేందుకు మార్గంకాదని, ఈ తీర్మానంలో అన్నారు.

అసంతృప్తిపరులైన తెలంగాణా రాజకీయ నాయకుల దౌర్జన్య చర్యలతో కూడిన కోర్కెలకు అనవసరమైన ప్రాధాన్యమిచ్చి కేంద్ర ప్రభుత్వం వదకొండు ఆంధ్ర ప్రాంత జిల్లాలలోని ప్రజాభిప్రాయాన్ని గమనింపటం లేదని అన్నారు.

జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం పరిరక్షించాలని కోరారు. సమావేశకర్త శ్రీ సి. వి. కె. రావు ప్రసంగిస్తూ తెలంగాణా నాయకులు ప్రజాస్వామ్యాన్ని 'ఖూనీ' చేస్తున్నారని, ప్రస్తుతం వారనుసరిస్తున్న హింసా మార్గాన్ని వీడి తమ కోర్కెలు సాధించుకొనేందుకు ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించాలని కోరారు.

శ్రీయుతులు కె. ప్రభాకరరావు, ఈలి వాడపల్లి, నున్న వీర్రాజు, ఉండవిల్లి నారాయణమూర్తి, ఎల్లా సూర్యనారాయణమూర్తి, చోడె సుబ్బారావు, గెద్దం మహాలక్ష్మి, వెంకటరెడ్డి ఏర్పాటు హాల్టింగ్ డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతి తెలంగాణా నాయకుల బెదిరింపులను ఖండిస్తూ ప్రసంగించారు.

'డాక్టర్ చెన్నారెడ్డిని స్వాధీనంలోకి తీసుకోవాలి'

రాష్ట్రంలో ధన, మాన, ప్రాణాలకు నష్టానికి కారణభూతులైన హింసా దౌర్జన్య చర్యలకు ప్రజలను పురిగొల్పుతున్న చెన్నారెడ్డి వంటి నాయకులను వెంటనే స్వాధీనంలోకి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి శ్రీ చవాన్‌కు విజ్ఞప్తి చేస్తూ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంపట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ శాసనసభ్యులు శ్రీయుతులు పల్లాని రామకృష్ణచౌదరి, ఈలి వాడపల్లి, గెద్దం మహాలక్ష్మి, సమితుల అధ్యక్షులు శ్రీ ఉండవిల్లి వీరవెంకటలక్ష్మీపతి, శ్రీ బి. సూర్యనారాయణ, యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ మాతాల రాధ, శ్రీ మునుపాడ రామమోహన్ ఒక సంయుక్త ప్రకటన చేశారు. (మ. వి.)

విశాఖ ప్రజాపార్టీ విజ్ఞప్తి

విశాఖపట్నం, జూన్ 18: తెలంగాణా సమస్య విషయంలో సర్వీసులు, మిగులు నిధులు, మొదలైన వాటికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన సంఘాలు తమ పనిని శీఘ్రంగా పూర్తి చేసేవిధంగా ప్రభుత్వం చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజాపార్టీ విశాఖపట్నం యూనిట్, పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన నిన్న రాత్రి సమావేశమైనప్పుడు ప్రభుత్వాని విజ్ఞప్తి చేసింది.

ఈ సంఘాల కార్యక్రమం శీఘ్రంగా పూర్తయినట్లైతే అనుమానాలు తొలగి, ప్రజా విశ్వాసం తిరిగి నెలకొంటుందని, సమైక్యతాభావం తిరిగి ఏర్పడుతుందనీ ఈ సమావేశంలో భావిస్తున్నారు.

వివిధ పార్టీలు, వ్యక్తులు ప్రభుత్వం ఇంతవరకు సూచించిన కొన్ని సంచి పరిష్కారాలు కూడా ప్రభుత్వం జాప్యం చేసేవిధముగా ఉపయోగపడకుండా పోయాయనీ, శాంతి భద్రతల విషయంలో శోచనీయమైన పరిస్థితి ఏర్పడిందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

శాంతి భద్రతల పరిరక్షణ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ ఈ విషయంలో బాధ్యత ఉన్నదని, ఈ బాధ్యతను ప్రతిభావంతంగా నిర్వర్తించాలని పార్టీ ఒక తీర్మానం ఆమోదించింది.

తెలంగాణా ప్రాంతంలో నివసించే ఆంధ్రులకు, రాష్ట్ర సమైక్యతను కోరే తెలంగాణా వారికి తగిన భద్రత, రక్షణ ఏర్పాటు చేయాలని పార్టీ కోరింది. (మ. వి.)

విమానబలం ఉప ప్రధానాధికారి ఎయిర్‌మార్షల్ రాజారామ్ మృతి

న్యూఢిల్లీ, జూన్ 18: భారత విమానబలం ఉపప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఆర్. రాజారామ్ నేటి ఉదయం, ఇక్కడ, సైనిక ఆస్పత్రిలో మరణించారు.

ఎయిర్ మార్షల్ రాజారామ్ వయస్సు 52 సంవత్సరాలు.

రక్తపోటు కారణంగా గత శనివారం నాడు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆ తరువాత లుక్మియా వ్యాధి (పాండు వ్యాధి) ఉన్నట్లు డాక్టర్లు కనుగొన్నారు.

ఆ తరువాత మేజర్ జనరల్ ఇంద్రసింగ్ పర్యవేక్షణలో ఒక ఆర్మీ సైనిక డాక్టర్ల బృందం ఆయనకు ఆస్పత్రిలో చికిత్సచేశారు.

నిన్నటి రోజున ఆయన పరిస్థితి విషమించి నేటి ఉదయం ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.

రాజారాం అన్నగారు, ఎస్ కమాండర్ సీతారామ్ మృత్యు సమయంలో దగ్గరే ఉన్నారు. వృద్ధులైన తల్లి తండ్రులు మదరాసులో ఉన్నారు.

ఎయిర్‌మార్షల్ రాజారామ్ స్వస్థలం తమిళనాడులోని తిరుచి. భారత విమానబలానికి చెందిన ప్రముఖ ఉద్యోగులలో ఆయన ఒకరు. దేశరక్షణలో ఆయన గణనీయ సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి ఆయనకు పద్మభూషణ్ బిరుదాన్ని ప్రదానం చేశారు.



ఎయిర్‌మార్షల్ రాజారాం 1917 డిసెంబర్ 12 న మధురలో జన్మించారు. మదరాసు క్రిస్టియన్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఆయన మదరాసు ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. యన్నులు విరాళంగా ఇచ్చారు.

జంటనగరాలలో సత్యాగ్రహం

[1 వ పేజీ తరువాయి]

రైళ్ళలో సికింద్రాబాద్—వాడి మార్గంలో వికారాబాద్, గొడంగురా స్టేషన్ల మధ్య గల ఒక రైలుపట్టాపై నేటి ఉదయం 7 స్లీపర్లను దగ్ధం చేశారు. దీనిఫలితంగా వికారాబాద్ వద్ద సికింద్రాబాద్, రాయచూరు ప్యాసెంజర్ 35 నిముషాలపాటు నిలిచిపోయింది.

వికారాబాద్—పర్లివైద్యనాథ్ మార్గంలో వికారాబాద్, సదాశివపేట మధ్య ఒక వంతెనపై మరొక స్లీపర్ను దగ్ధం చేశారు. దీని కారణంగా వికారాబాద్ వద్ద ప్యాసెంజర్ రైలు గంటన్నరసేపు నిలిచిపోయింది.

సదాశివపేటవద్ద ఫిష్‌ప్లేట్ల తొలగింపు

హైదరాబాద్, జూన్ 18: దక్షిణ మధ్య రైల్వే లోని సికిందరాబాద్, పార్లి, విజయవాడ మార్గంలో సదాశివపేట స్టేషన్ వద్ద తెలంగాణా ఆందోళనకారులుగా అనుమానింపబడుతున్న కొంతమందిదుండగులు నేడు పట్టాలపై ఫిష్‌ప్లేట్లు తొలగించి వేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాపలా వ్యక్తి దానిని గుర్తించి వెంటనే అక్కడ గల ప్రత్యేక అధికారికి తెలియజేశారు. అయన మార్గాన్ని సరి చేశారు.

రైల్వే స్టేషనులవద్ద పోలీసు దళాల గస్తీ

హైదరాబాద్, జూన్ 18: జూన్ 19 నుండి 24 వరకు తెలంగాణాలోని రైల్వే స్టేషనుల వద్ద భారీఎత్తున సత్యాగ్రహం జరుపుతామని తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు చేసిన హెచ్చరికను పురస్కరించుకుని పరిస్థితిని ఎదుర్కోవడానికి అదనపు రైల్వే రక్షక, జిల్లా పోలీసు దళాలు వినియోగింపబడగలవని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన రక్షణాధికారి శ్రీ ఎల్. జె. విక్టర్ 'ఆంధ్రపత్రిక' ప్రతినిధితో నేడిక్కడ తెలిపారు.

అన్ని ప్యాసింజరు రైళ్ళకు రైల్వే రక్షక దళం గస్తీని ఏర్పాటు చేస్తామని రైలు మార్గాలవద్ద రైల్వే స్టేషనులలో కూడా పోలీసులను ఉంచుతామని చెప్పారు. చాలా స్టేషనులకు అప్పుడే జిల్లాపోలీసులను పంపడమైనదని శ్రీ విక్టర్ తెలిపారు.

గుంటూరులో 'బంద్'

గుంటూరు, జూన్ 18: బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్‌చేసి, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని కోరుతూ మితవాద కమ్యూనిస్టులు నేడు గుంటూరుబంద్ జరిపారు.

అవాంఛనీయమైన సంఘటనలేమీ జరుగలేదు. ముఖ్య ప్రాంతాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్టేట్‌బ్యాంకి ఉద్యోగుల సమ్మె కొనసాగింపు

హైదరాబాద్, జూన్ 18: మాసికర్ హైజరీల సమ్మె మూలంగా హైదరాబాద్ సర్కిల్‌లోని అన్ని స్టేట్‌బ్యాంకి బ్రాంచీలు మూసివేయబడినాయనీ, హాటల్ ఏవీ జరుగలేదనీ, సూపర్‌వైజర్ల సంఘం కార్యదర్శి శ్రీ ఎస్.వి. రమణ నేడు తెలియజేశారు. హైదరాబాద్ కోఠిఆఫీసులోను సికింద్రాబాద్ లోను పని స్తంభించిపోయిందని కూడా ఆయన తెలిపారు.

స్టేట్‌బ్యాంకి సూపర్‌వైజర్లు ఆరు రోజుల నుండి సమ్మె చేస్తున్నారు.

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా సంజీవరెడ్డి?

ప్రధానికి పాటిల్, ఘోష్ ప్రభృతుల సూచన; ప్రస్తుతానికి నిర్ణయం వాయిదాపడే అవకాశం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 18: కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డులోని నలుగురు సభ్యులు ప్రధాన మంత్రిని కలుసుకుని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డిని నిర్ణయించడం తమకు అభిమతమని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయ వ్యవహారంలో ఆయన నేడు ప్రముఖ వ్యక్తి కాగలరు. దీనితో మూడు రోజులలోనే కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం కావలసి ఉండగా ప్రస్తుతానికి వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రధానమంత్రిని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప కలుసుకున్న పిమ్మట విలేఖరులతో మాట్లాడుతూ, కాంగ్రెసు అభ్యర్థి నిర్ణయం వాయిదా పడే అవకాశం కలదని సూచనగా తెలియజేశారు.

ఈ పరిస్థితులలో వాయిదా తేదీ గడువుకు కొద్ది రోజులు ముందుగానే పార్లమెంటరీ బోర్డు కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించవచ్చునని శ్రీ నిజలింగప్ప తెలియజేశారు. ఈ వారంలో యథారీతిగా పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థి నిర్ణయం గురించి పరిశీలిస్తుంది. జూలై ఆఖరున పార్టీ తన అభ్యర్థిని నిర్ణయించవచ్చునని శ్రీ నిజలింగప్ప అన్నారు.

గతరాత్రి తాను, శ్రీ ఎస్. కె. పాటిల్, సంజీవరెడ్డి గార్లతో జరిపిన సమావేశాన్ని ప్రస్తావించగా, పార్లమెంటరీ బోర్డుకు అభ్యర్థి నిర్ణయ విషయంలో అన్ని గింపడం ప్రధానమన్న అభిప్రాయం కలదని శ్రీ నిజలింగప్ప పేర్కొన్నారు.

నిన్న సాయంత్రం వరకు తాత్కాలిక రాష్ట్రపతి అయిన శ్రీ వి.వి. గిరి అభ్యర్థిగా నిర్ణయించడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కాని, రాత్రికి రాత్రి శ్రీ నిజలింగప్ప, శ్రీ కామరాజ్, శ్రీ ఎస్. కె. పాటిల్ సంప్రదింపులు సాగించడంతో పరిస్థితి మారిపోయింది. ఈ చర్చలలో నిన్ననే విదేశాల పర్యటన ముగించుకుని వచ్చిన లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డి కూడా పాల్గొన్నారు.

నేడు శ్రీ అతుల్యఘోష్ ప్రధానమంత్రిని కలుసుకుని, రాష్ట్రపతి పదవికి శ్రీ సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం తమ అభిమతమని స్పష్టం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధి నేడు సడిసిడిగా నిజలింగప్ప, కామరాజ్, మురార్జీ దేశాయ్, సంజీవరెడ్డిని కలుసుకున్నారు. శ్రీ ఎస్. కె. పాటిల్ కొద్దిరోజులు క్రిందటే తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థి నిర్ణయంపై తీవ్ర వాదోపవాదాలు రాకుండా నివారించడానికి ఇష్టాగోష్ఠి పద్ధతిలో ఈ సంప్రదింపులు సాగుతున్నాయి.

రాష్ట్రపతి పదవికి అభ్యర్థి విషయమై సీనియర్ మంత్రి అయిన జగజీవన్‌రాం, చవాన్, ఫక్రుద్దీన్ అలీఅహమ్మద్‌లతో సంప్రదింపులు ముగించినున్నారు. తాత్కాలిక రాష్ట్రపతి అయిన శ్రీ వి. వి. గిరి పట్లనే ప్రధాని సన్నిహిత వర్గాలవారు అనుకూలంగా ఉన్నట్లు తెలియవచ్చినప్పటికీ, గత 24 గంటలలోనే పరిస్థితి బాగా మారిపోయింది.

నేడు ప్రధానమంత్రి శ్రీ వి. వి. గిరిని కలసి కొని 20 నిముషాలపాటు చర్చించారు. అయితే, ఆమె ఈ రోజు ఎవరి పేరును సూచించలేదని చెపుతున్నారు.

లోక్‌సభ స్పీకరుగా శ్రీ సంజీవరెడ్డి బాగా రాణించిన దృష్ట్యా ప్రస్తుతం ఈ పదవి నుండి ఆయనను మార్చడం మంచిది కాదని ప్రధానికి సన్నిహితులు అయినవారు చెబుతున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ అతుల్యఘోష్ లు నేడు శ్రీ వి. వి. గిరిని కలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీ వి.వి. గిరి, శ్రీ సంజీవరెడ్డి, ఈ ఇరువురి పేర్లు మాత్రమే రాష్ట్రపతి పదవికి అభ్యర్థులుగా వినవస్తున్నాయి.

అయితే, ఈ ఇరువురు కాక, మూడవ వ్యక్తిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం లేకపోలేదని సిండికేట్ కు టికి చెందిన ప్రధాన సభ్యు డొకరు వ్యాఖ్యానించారు.

ఆంధ్రకాలనీలలో శాంతి యాత్ర

తెలంగాణా ప్రజాసమితి చైర్మన్ నిర్ణయం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణా ఉద్యమం ఆంధ్రులపై ద్వేషనెత్తినది కాదని వారికి నిరూపించడానికి జంటనగరాలలోను, తెలంగాణాలోని ఇతర ప్రదేశాలలోను గల ఆంధ్ర కాలనీలలో 'శాంతి యాత్ర' జరుపుడానికి నేడు తాను నిర్ణయించినట్లు తెలంగాణా ప్రజాసమితి చైర్మన్ శ్రీ శ్రీధరరెడ్డి తెలిపారు.

ఆంధ్రులలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడం కూడా ఈ కార్యక్రమంలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు.

నలుగురు గల జట్లుగా జూన్ 21 నుండి పోలీసు ఆఫీసుల ఎదుట పోలీసు జులుంకు, అమానుష ప్రజలను అరెస్టు చేయడంపట్ల నిరసన తెలియజేస్తూ 'ధర్నా' జరుపగలరని ఆయన ప్రకటించారు.

అవినీతి ఆరోపణపై ఉద్యోగి తొలగింపు

హైదరాబాద్, జూన్ 18: పాసుకు సేకరించే ఒక రైతువద్ద 10 రూపాయలు లంచం పుచ్చుకున్న నేరంపై గుంటూరులో సెంట్రల్ ఎక్సైజ్ సబ్—ఇన్స్పెక్టరు శ్రీ కె. వి. జి. వి. కృష్ణారావును సర్వీసుల్లో 19—9—1968 తేదీనుండి ఉద్యోగంనుండి తొలగించింది.

ముఖ్యమంత్రి మెజారిటీ

(1 వ పేజీ తరువాయి)

రావు నేడు ప్రధానికీ, ఉపప్రధానికీ, హోమ్ మంత్రికీ టెలిగ్రాములు పంపారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందటానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగటం అవసరమని ఆ టెలిగ్రామ్‌లలో ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని సమర్థిస్తూ టెలిగ్రాం

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణా సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి చేస్తున్న కృషిని పూర్తిగా సమర్థిస్తూ శాసన సభ్యుడు శ్రీ ఆ గాని భగవంతరావు నేడు ప్రధానికి కాంగ్రెసు అధ్యక్షుడికి టెలిగ్రాములు పంపారు. ప్రాంతీయ తత్త్వవాదులతోను, విచ్ఛిన్నకర రాజకీయ వాదులతోను ఇక ఎంతమాత్రం చర్చలు జరపరాదని, ముఖ్యమంత్రిని గట్టిగా సమర్థించవలసినదని ఆయన ఆ టెలిగ్రామ్‌లో కోరారు.

నక్సలైట్లపై తీవ్ర చర్యలకు ప్రధాని హెచ్చరిక

లక్నో, జూన్ 18: నక్సలైట్లపై ప్రభుత్వం తీవ్రచర్యలు గైకొనగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. అసలీ నక్సలైట్ల సమస్య భూములవల్ల ఏర్పడిందని ప్రధాని అంగీకరించారు. అయితే స్వార్థపూరిత రాజకీయ పార్టీలు దీనిని తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నవని శ్రీమతి గాంధి అన్నారు.

ఈ సమస్యాపరిష్కారానికి కొత్తగా భూసంస్కరణలు ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని. ఇది చాలా తీవ్రమైన విషయమనీ, భూ సంస్కరణల సమస్యను తీవ్రంగా యోచించాలని శ్రీమతి గాంధి అన్నారు.

పాకిస్థాన్‌కు రష్యా ఆయుధ సరఫరా గురించి ప్రశ్నించగా, ప్రధాని "ఇది ఉద్రిక్తతకు దారితీస్తుంది" ఈ విషయాన్ని పార్లమెంటులోనే స్పష్టంచేశాము. అందువల్ల ప్రతిసారీ ఈ విషయంపై మనం నిరసన తెలుపరాదు' అన్నారు.

'ఇటీవల ఫైనా సైనికులో కొంత మార్పు వచ్చినందున పెకింగ్‌తో సంబంధాలు మెరుగైనా మెరుగైనా ఉన్న ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ ఫైనాతో ఉద్రిక్తతను సాధ్యమైనంతగా తొలగించుకోవాలన్నదే ఇండియా ఆకాంక్ష అనీ, అయితే ఇది ఆ పక్షం సుముఖతపై కూడా ఆధారపడి వుందని అన్నారు.

భారత ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌లో అణుశక్తి ప్లాంటును నెలకొల్పుతుందా అన్న ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇస్తూ అందుకు ఎంతో ధనం కావాలని, అంతధనం ప్రస్తుతానికి లేదని అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘర్షణకు దిన ప్రతి పాదనలగురించిన ప్రశ్నకు శ్రీమతి గాంధి సమాధానమిస్తూ అది సైనిక సహాయం అయితే ఇండియాకు ఉత్సాహంలేదు. అది సమిష్టి భద్రత అయితే అనుమన్యాయ ప్రభుత్వం పరిశీలిస్తుంది' అన్నారు.

పాకిస్థాన్‌తో సత్సంబంధాలకై ఇండియా కృషి గురించి ప్రశ్నించగా, అందుకు పాకిస్థాన్‌నుంచి ఎట్టి సమాధానం లేదని ప్రధాని అన్నారు.

అల్జీరియాలో భిక్షాటన నిషేధం

అల్జీర్స్, జూన్ 18: బిచ్చగాళ్ళనూ, బూట్ పాలిష్ చేసే పిల్లల్నీ నిషేధిస్తూ, అల్జీరియా అధ్యక్షుడు బూమెడీన్ ఒక ఉత్తర్వు చేశారు. దేశంలో భిక్షుక సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానుసారం, ఈ ఉత్తర్వు చేయడం జరిగింది. ఇప్పుడు అల్జీరియా అంతటా భిక్షాటనం నిషేధించబడింది.

భిక్షాటన చేస్తే అది నేరం. రెండు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు శిక్ష విధింపవచ్చు. ఇక పైనాటి పిల్లలని క్రొరవాళ్ళ బూటుపాలిష్ వంటి పని చేయకూడదు.

సూయజ్‌వద్ద తిరిగి భారీకాల్పులు

కైరో, జూన్ 18: ఇజ్రేల్, ఈజిప్టు దళాల మధ్య, నేడు సూయజ్ కాలువ పొడవునా భారీ ఎత్తున కాల్పులు జరిగినవి.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు కాల్పులు ప్రారంభమైనాయి. బిట్టెక్లేయిల్ ప్రాంతాల మధ్య, 75 మైళ్ళ పొడవునా, సమరం చెలరేగింది.

మళ్ళీ ఇదేరంగంలో, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 55 నిముషాలకు తిరిగి కాల్పులు జరిగాయి. రాత్రి 10 గంటలవరకు కాల్పులు కొనసాగాయి.

"శత్రు ఈజిప్టు గస్తీదళాన్ని ఎదుర్కొని, వారి స్థావరాలను ధ్వంసం చేసిన అనంతరం సంఘర్షణ ముగిసింది" అని ఒక సైనికాధికార ప్రతినిధి ఒకరు అన్నారు.

ఈజిప్టు ఆజ్ఞాపకుల సైనికులు ఒక ఇజ్రేల్ సైనికుని నిహతం చేశారని, ముగ్గురిని వ్రణితులుగా గాయపరిచారని, ఇజ్రేల్ సైనికాధికార ప్రతినిధి ఒకరు నేడు అన్నారు.

ఈజిప్టు సైనిక దళాలు, మెట్ల, ఫిరంగి స్థావరాల ప్రాంతాలలో మోర్టార్లతో, ఆటోమాటిక్ ఆయుధాలతో దాడి ప్రారంభించినట్లు, ఇజ్రేల్ సైనికాధికార ప్రతినిధి తెలిపారు.

సూయజ్ తీరాన, ఇజ్రేల్ ఈజిప్టు దళాల మధ్య భారీ ఆయుధాలతో తీవ్రమైన పోరాటం చెలరేగినట్లు కైరోనుండి ఒక సైనికాధికార ప్రతినిధి తెలియజేశారు.

పోర్ట్ తెఫిక్, బిట్టర్‌లేక్స్ ప్రాంతాల మధ్య, రాత్రంతా చెదురు మదురుగా కాల్పులు జరిగినట్లు కైరోలో సైనికాధికార ప్రతినిధి అన్నారు.

ఇది ఇలా ఉండగా, బ్రిటన్, ఫ్రాన్సు, సోవియట్ యూనియన్, అమెరికా ప్రతినిధులు నేడు తిరిగి సమావేశమై పశ్చిమాసియా పరిస్థితిపై సమాలోచనలు జరిపారు.

కేంద్ర హోంశాఖ పథకం

[1 వ పేజీతరువాయి]

నాయకుని ఎన్నుకోవడం కష్టసాధ్యమే కాగలదు.

నూతన ముఖ్యమంత్రిని గద్దెనెక్కించడానికి కేంద్రం ప్రయత్నిస్తే అది స్వయం పరాజయం మాత్రమే అవుతుంది. ఎందుచేతనంటే, కొత్త ముఖ్యమంత్రిని కేంద్రం చేతిలో 'కీలుబొమ్మ'గా భావించే ప్రమాదం ఉన్నది.

తాను రాష్ట్రంలో అరాచకాన్ని అదుపులో పెట్టి శాంతిభద్రతలు కాపాడలేక పోతున్నాడనే నిందాపూర్వక అభిప్రాయాన్ని తొలగించడానికి కూడా శ్రీ రెడ్డి ప్రయత్నించారు.

తనకు కేంద్రం స్వేచ్ఛ ఇస్తే మామూలు పరిస్థితిని పునరుద్ధరించడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అరాచకాన్ని అదుపులో పెట్టి శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో ముఖ్యంగా ఎదుర్కొనవలసి వస్తున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోనే ఉండి ఆందోళన రెచ్చగొడుతూ, అహింస పట్లకాని, రాజ్యాంగ పద్ధతులపట్ల కాని గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కొందరిని నిర్బంధంలోకి తీసుకునే విషయంలో అట్టి వారిపట్ల ఉన్న కొన్ని అభ్యంతరాలే తనకు అడ్డంకిగా ఉన్నవని ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తున్నది.

తెలంగాణా రాజకీయ సమస్య

[2 వ పేజీ తరువాయి]

పక్షాన్ని సమావేశపరచి శ్రీ బ్రహ్మానందరెడ్డి విశ్వాసాన్ని పొందడం ద్వారా "జలరక్ష" ఉద్యమానికి సమాధానం ఇవ్వవచ్చును.

అసెంబ్లీలోనూ,కాంగ్రెస్ పార్టీలోనూ బలంవున్నంతకాలం అధిష్ఠానవర్గం శ్రీ బ్రహ్మానందరెడ్డికి రాజీనామా ఇమ్మని సలహా ఇచ్చే అవకాశం లేదు. శ్రీ బ్రహ్మానందరెడ్డి స్వయంగా కాంగ్రెస్ పక్షాన్ని సమావేశపరచి విశ్వాసంపొందితే నూతన సంప్రదాయాన్ని ఏర్పరచిన వారవుతారు. ఆ విధంగా అధిష్ఠానవర్గం పనికి కొంత బలంకూడా ఏర్పడుతుంది.

అయితే ఇక ఈ తెలంగాణా సమస్యకు పరిష్కారమార్గం ఏది? అధిష్ఠానవర్గానికి కూడా దారితెన్నూ కన్పించడం లేదు. దిక్కుతోచడంలేదు. ఉద్యోగాలు, మిగులు నిధులు, రక్షణలు అసలు విషయాలుకావు. రాజకీయ పరిష్కారం ద్వారానే తెలంగాణాలో తిరిగి మామూలు పరిస్థితులను ఏర్పాటుచేయడం సాధ్యం. ఆ రాజకీయ పరిష్కారం ఏది?

ఏది పరిష్కారమార్గం?

ముఖ్యమంత్రి విషాత్రం కాలయాపన చేయక వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరం. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణా ప్రజలలో విశ్వాసం కల్పించాలి. 1972 వ సంవత్సరంలో తిరిగి ముఖ్యమంత్రి పదవిని ఆశించను అని స్పష్టంగా ప్రకటించినందువల్ల శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనే 1972 లో ముఖ్యమంత్రిపదవీబాధ్యతలను స్వీకరించగల తెలంగాణా నాయకుని మంత్రిగా నియమించవచ్చును. ఇప్పుడు వారు ఉప ముఖ్యమంత్రిగా నియమించి ఎక్కువబాధ్యతలను వారికి అప్పగింత పెట్టవచ్చును. తెలంగాణా వ్యవహారాలకై ఏర్పాటుచేసిన మంత్రిమండలి ఉపసంఘాల సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహించడంకంటె ఉప ముఖ్యమంత్రికే ఆ బాధ్యతలను వదలడం మంచిది.

ఈ నెలాఖరులోగా ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణవల్ల ప్రయోజనం వుండదు, పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వం అధిష్ఠానవర్గం చేసిన వాగ్దానాల్లో తెలంగాణా వారికి విశ్వాసం కలుగుతుంది. ఏదో ఒకసాకుతో ఈ చర్యను వాయిదా వేస్తూవుంటే రావణాసురుని కాష్టంలాగా ఈ ఆందోళన ఇలాసాగుతూనేవుంటుంది. కాగా నేటి బ్రహ్మానందరెడ్డి వ్యతిరేక ఉద్యమం రేపు ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా పరిణమించే ప్రమాదంవుంది.

మంత్రివర్గపునర్నిర్మాణానికి ఆందోళనకు సంబంధం ఏమిటి?

ఇప్పుడు ఆందోళనలో పాల్గొంటున్నవారిలోనే మంత్రివర్గంలోకి ఆయన తీసుకోనబోవటం లేదనియున్ మంత్రివర్గ విస్తరణకు మామూలుపరిస్థితి ఏర్పడ్డంతో ముడిపెట్టవలసిన పనిలేదు.

ముఖ్యమంత్రి మరొక ప్రమాదాన్ని కూడా గ్రహించాలి. ఇంతవరకూ తెలంగాణా రక్షణలకే ఆందోళన సాగించినవారూ, ఎటూచేరక తటస్థంగావున్నవారూ, పరిస్థితులలో మార్పురాకపోతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచవచ్చును. అప్పుడిక వారికి తెలంగాణాలో రాజీ సంప్రదింపులు జరపడానికి కూడా తగిన వారుండరు. వీరి నాయకత్వాన్ని సమర్థిస్తున్న వారెవ్వరూ సహాయంగాగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రతిఘటించడం లేదన్న విషయాన్ని శ్రీ బ్రహ్మానందరెడ్డి గుర్తించవలసి వుంటుంది.

జైలుగా మారిన హాస్పిటల్

హైదరాబాద్, జూన్ 18: అరెస్టు చేసిన సత్యాగ్రహులను ఉంచడానికి జైలు అధికారులు నేడు ఎర్రగడ్డలో గల క్షయ రోగుల పునరావాస కేంద్రం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేంద్రంలో మొత్తం 400 మంది ఖైదీలను ఉంచవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంగ్రహ ప్రకటనలు

వివాహ ప్రకటనలు

పర్మనెంటు ఉద్యోగియైన నెలకొనవలెను విశ్వబ్రాహ్మణ యువకుని వివాహమాడుటకు, గౌరవ కుటుంబమునకు చెందిన వధువు కావలెను. ఆస్తిపాస్తులున్నను లేకున్నను, చదువు యున్నను లేకున్నను, ఉద్యోగము చేయుచున్నను, బాల్యవితంతువు అయినను అభ్యంతరమునులేదు. (Spinister of any status no objection, Mutual alliances also considered) — బాధ్యులయిన తల్లిదండ్రుల ద్వారాగాని లేక వ్యక్తిగతంగాగాని పూర్తి వివరములతో వ్రాయండి. ఇట్లు:—పొకూరి సుబ్బయాచారి, (స్వ.ఎం.కోనాధికారి) మాచర్ల, నల్గొండ తా.

జ్యోతిష్యము

కేరళ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారములు, ఆరోగ్యము, వివాహం, సంతానం, స్త్రీ సుఖములు, లాటరీ ధన అదృష్ట వివరములు, దూర యాత్ర వగైరాలు 12 నెలలకు కృష్టముగా వ్రాసి వి. పి. చేయబడును. చార్జి రు. 4 లు. కావలసినవారు మీపేరు, తండ్రిపేరు, పండుపేరు మీ షుమారు వయస్సు వరి అయిన్న అడ్రస్సుతో వ్రాసిపంపండి

ఎం. ఖాశిం (బి. ఏ.) ఆస్ట్రాలజర్
పాతగ్రూరుపేట, గుంటూరు—1. (ఏ.పి.)

పుస్తకములు

"నా గా న ం ద ము"

డా. పాటిబండ మాధవశర్మ గారిచే 1969—71 బి.ఏ. బి.ఎస్‌సి. పరీక్షలకు ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీలచే నిర్ణయింపబడిన డ్రామాకెక్కు కాపీలకు

KEYLINES,
Congress Office Rd, Vijayawada-2.

ప్రకటనలు

మా కంపెనీ ఫైనాన్సులో ఉన్నటువంటి ఎ.పి.హెచ్. 906. నంబరుగల లారీ 8 మాసముల నుండి ఎచట ఉన్నది తెలియుట లేదు.

సదరు లారీ ఆచూకి తెలియపర్చినవారికి తగిన బహుమతి యివ్వగలవారము.

కె. గోపాలరావు అండ్ కంపెనీ,
ఆటోమొబైల్ ఫైనాన్సియర్స్,
రాజగోపాలాచారి వీధి.
గవర్నరుపేట. విజయవాడ—2.

కావలెను

యునైటెడ్ ఎక్సురే ఇన్‌స్టిట్యూట్, భీమవరం, ప. గో. జిల్లా. వారిచే అర్హతగల రేడియోగ్రాఫర్ నియామకమునకు దరఖాస్తులు కోరడమైనది. దరఖాస్తులు 25—6—69 వరకు మాకు చేరవలెను.

మేనేజింగ్ పార్ట్‌నర్,
డాక్టర్ జి. సుందరరామరాజు.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జరుపు అగ్రికల్చర్ కోర్సులకు శిక్షణ పొందుటకు కనీసము 8 వ తరగతి పాసయిన అభ్యర్థుల నుండి, కాకినాడ, వైజాగ్, గుంటూరు, కడప సెంటర్సు నందు చేరదలచిన పూర్తి వివరములకు దిగువ అడ్రసుకు రూ. 1/— ఎం. ఓ. చేయవలెను.

ప్రిన్సిపాల్.
S.S.V. Ag. Technical Institute,
Main Road, Amalapuram, E.G.

శ్రీ పీరాజు సెకండరీగ్రేడు ట్రైనింగు స్కూలు, పిఠాపురం(తూ.గో.జిల్లా)

పై ట్రైనింగు స్కూలునందు చేరుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు తేది 30.6.69 తేదీలోగా కరస్పాండెంటు వారికి పంపుచూ నకళ్లు తూర్పుగోదావరిజిల్లా విద్యాశాఖాధికారి వారికి పంపవలెను. దరఖాస్తుతో జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మార్కులలిస్టు కాండక్టు సర్టిఫికేట్ల నకళ్లు జతపర్చవలెను.

ముప్పన విశ్వనాథం,
కరస్పాండెంటు.

నర్సరావుపేట తాలూకా, యడ్లపాడు, లూథరన్ హైస్కూలునందు గ్రేడు 2 తెలుగుపండితులుగా పనిచేయుటకు విద్వాన్, లేక భాషాప్రవీణ బిరుదులు గల పండితులు 24—6—69, లోపుగా తమ అర్జీలను స్కూలు కరస్పాండెంటుగారికి పంపుచూ, గుంటూరు డి.ఇ.ఒ. గారికి కాపీ పంపవలయును.

(సం) కె. చార్లెస్‌పాల్
కరస్పాండెంటు.

శేషారెడ్డి హైస్కూలు,
జేతంచెర్ల (కర్నూలు జిల్లా)

ఒక గ్రేడు 1, యిద్దరు గ్రేడు 2 తెలుగుపండితులు (విద్వాన్ లేదా భాషాప్రవీణ) కావలెను. గవర్నమెంటు స్కేల్సు ప్రకారం జీతము డి.ఏ. లభించు చేయుంచిన అర్హతల కాపీలతో దరఖాస్తులు కరస్పాండెంటుకు 26—6—69 వరకు చేరులాగున పంపుచూ దరఖాస్తు ఫారం కాపీ కర్నూలు డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీసరుకు పంపవలెను.

కరస్పాండెంటు.

ఎడ్యుకేషనల్

స్టేషన్‌మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుము.

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

P.U.C., H.S.C., S.S.L.C., MATRIC 12th Class pass or Failed, Boys and Girls టెలిఫోను, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్ ఆపరేటర్ల ఉద్యోగములు, చేయుటకు, ట్రెయినింగు యివ్వబడును. వివరములకు, 1రు. ఎం.ఓ.చేయుము.స్కాలర్‌షిప్పులుగలవు

Central Telegraph & Telephone
Training College (Recognised),
9th Line, Arundalpet. GUNTUR-2.

ఆంధ్ర క్రిస్టియన్ కాలేజి
గుంటూరు.

వేసవి శలవుల తరువాత కాలేజి పునః ప్రారంభం 25—6—1969.

పి.యు.సి. 2 సం.ల ఇంటర్మీడియెట్ కోర్సు బి.ఏ,బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులు అర్ట్సు, సైన్సు సబ్జెక్టులకు 25—6—69 నుంచి ప్రవేశములు ప్రారంభమగును. అడ్మిషనుకు దరఖాస్తు ఫారములు ప్రాస్పెక్టస్ కాపీలు 20.6.69 నుంచి లభించును. ఇందుకుగాను రు 2— మనిఆర్డరు ద్వారా ప్రిన్సిపాలు హోదా అడ్రెసుకు పంపవలెను.లేదా కాలేజి ఆఫీసులో నేరుగా చెల్లించవచ్చును.

సీనియర్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు 1.7.69 నుంచి ప్రారంభమగును. 30.6.69 తేదీన హాస్టల్సు తిరిగి తెరవబడును.

(సం) ఎం.జి. థామస్,
ప్రిన్సిపాల్.

శ్రీ సత్యశాయ్ ఆర్ట్సు అండ్ సైన్సు
మహిళా కళాశాల. అనంతపూర్.

పి. యు. సి., బి. ఏ., బి. ఎస్. సి., కోర్సులలో ప్రవేశము.

పై కోర్సులలో ప్రవేశము కోరు స్త్రీలు రిజిస్ట్రేషన్ రుసుము క్రింద రు. 2— చెల్లించి 7—7—69 వరకు అవసరమైన సర్టిఫికెట్లతో తమ దరఖాస్తులను ప్రిన్సిపాల్‌వద్ద రిజిస్టరు చేసుకొనవలెను.

నిర్ణీత దరఖాస్తు ఫారములు ప్రాస్పెక్టసు, రు. 1 — చెల్లించి, కాలేజి ప్రిన్సిపాలునుంచి పొందవచ్చును. స్వంత అడ్రసు వ్రాసి తగినంత పోస్టేజి అంటించిన కవరు పంపినచో దరఖాస్తు ఫారములు పోస్టుద్వారా పన్నంపు చేయబడును.

ఆనరరీ కరస్పాండెంట్.

సర్ సి. రామలింగా రెడ్డి కళాశాల,
ఏలూరు.

25—6—69 (బుధవారము) తేదీ తిరిగి తెరవబడును.

1. రెండు సంవత్సరముల ఇంటర్మీడియెట్ కోర్సు (మొదటి సంవత్సరము)

2. ప్రీ—యూనివర్సిటీ కోర్సు మరియు (3) మూడేండ్ల డిగ్రీకోర్సు (బి. ఎ. బి. యస్. సి. బి. కాం.) బోధింపబడును. ముఖ్యమైన అన్ని కాంబినేషనులు కలవు. హాస్టలు సౌకర్యములుగలవు. దరఖాస్తు ఫారములకు, ప్రాస్పెక్టసుకు, అడ్రసువ్రాసి, స్టాంపులు అంటించిన కవరు పంపుతూ ప్రిన్సిపాలుకు వ్రాయవలెను. దరఖాస్తులు 25.6.69తేదీ లోపుగా ప్రిన్సిపాలుకు చేరవలెను. సీట్లు ఇవ్వబడిన విద్యార్థులకు పోస్టుద్వారా తెలియపరచబడును. అడ్మిషనులు 25—6—69 తేదీ బుధవారము ప్రారంభమగును. 2 సం. 3 సం. డిగ్రీ కోర్సు విద్యార్థులకు — 25—6—69 (బుధవారము) తేదీ నుంచి తరగతులు ప్రారంభవగును.

ఏలూరు, పి. వి. కృష్ణయ్య,
16—6—69. ప్రిన్సిపాల్.

వేలం నోటీసులు

శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం—
పెద కాకాని, గుంటూరుజిల్లా.

గుంటూరు తాలూకా పెదకాకాని గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానముకు ది. 1—7—69 నుండి 31—3—70 వరకు భక్తులపల్లి రాబడు పుట్టు వెంట్రుకలు వసూలు చేసు కొనే హక్కు ది. 28—6—69 సాయంత్రము 3 గంటలకు శ్రీ స్వామి వారి దేవస్థానమువద్ద బహిరంగ వేలములో విక్రయించబడును. సదరుపాటయందు పాల్గొనదలచినవారు రూ 1000 — డిపాజిటు చెల్లించి పాటలో పాల్గొనవలెను. ఇతర వివరములు పాట షరతులు దేవస్థానము ఆఫీసులో తెలిసికొనవలెను.

పెదకాకాని, యం. జగన్నాధరావు, బి. ఏ.
16.6.69. ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

టెండరు నోటీసులు

బోడసకుర్రు గ్రామ పంచాయతి

తూర్పు గోదావరిజిల్లా, అమలాపురం తాలూకా, బోడసకుర్రు గ్రామపంచాయితీ లోని యీ దిగువ నుదహరించిన పనులు చేయుటకు పంచాయితీ కార్యనిర్వహణాధికారిచే ది 20—6—1969 సం. శుక్రవారం 3 గం. ల వరకు సీలువేయబడిన టెండర్లు తీసుకొనబడును. ధరావతు చెల్లించి టెండరుపెట్టు కొనవలెను. అదేరోజు సాయంత్రము 3—30 గం. లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. యితరవివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

1. విలేజిమెయిన్‌రోడ్డుకు రిపేర్సుచేయుట ఎస్టిమేటు మొత్తం రు 1600 —లు కట్టవలసిన ధరావతు రు. 80 —లు
2. ఆయిలవారి వీధికి మెటలుచేయుటకు. ఎస్టిమేటు మొత్తం రు. 4800 —లు కట్టవలసిన ధరావతు రు. 240 —లు
3. మెయిన్‌రోడ్డుమీద ఆవగా రాయాల యము వద్ద అర్. సి. సి. స్లాబులు వేయుట. ఎస్టిమేటు మొత్తం రు. 285 —లు కట్టవలసిన ధరావతు రు. 15 —లు

(సం) ఎస్. సుబ్రహ్మణ్యం,
కార్యనిర్వాహకాధికారి.

కుంకలమర్రు గ్రామ పంచాయితి

బాపట్ల తాలూకా కుంకలమర్రు గ్రామపంచాయితీలో ఈ క్రింద వ్రాయబడిన పనులు చేయుటకు సీలువేసిన టెండర్లు ది 21—6—69 సాయంత్రము 3 గంటలకు ఈ దిగువ అడ్రసుకు దాఖలుచేయవలయును. అదేరోజు సాయంత్రము3—30 గంటలకు ఆయా టెండరుదార్ల సమక్షములో టెండర్లు పరిష్కరింపబడును. డిపాజిట్లు రూ 100 కి రూ 5—00 చొ. న చెల్లించి రశీదు టెండరుతో జతపరపవలయును. వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలిసికునేది.

యల్. యఫ్. బ్రిడ్జి ఉత్తరపుప్రక్క మట్టితోలుట.

ఎస్టిమేటుమొత్తము	2250—00
డిపాజిటు చేయవలసినది	112—50

మాలచెరువుకు త్రవ్వించుట.

ఎస్టిమేటుమొత్తము	2800—00
డిపాజిటు చేయవలసినది	140—00

కే. ప్రకాశం యింటినుండి మాలచెరువు వరకు మట్టి తోలుట.

ఎస్టిమేటుమొత్తము	1350—00
డిపాజిటు చేయవలసినది	67—50

మునసబుగారి కొట్టంనుండి మాలచెరువు వరకు మట్టి తోలుట.

ఎస్టిమేటుమొత్తము	1300—00
డిపాజిటు చేయవలసినది	65—00

కొల్లావారి వీధికి గ్రావెలుతోలుట

ఎస్టిమేటుమొత్తము	900—00
డిపాజిటు చేయవలసినది	45—00

పంచాయతిపార్కులో మట్టితోలుట

ఎస్టిమేటుమొత్తము.	1500—00
డిపాజిటు చేయవలసినది	75—00

అనిశెట్టి లక్ష్మయ్యగారి యింటివద్ద తూముకట్టుట.

ఎస్టిమేటుమొత్తము	1700—00
డిపాజిట్టు చేయవలసినది	85—00

గొట్టిపాటి సుబ్బయ్యగారి యింటివద్ద తూముకట్టుట.

ఎస్టిమేటుమొత్తము	1450—00
డిపాజిట్టు చేయవలసినది	72—50

యర్రాకులసుబ్బారాయుడు యింటివద్ద తూముకట్టుట.

ఎస్టిమేటుమొత్తము	1000—00
డిపాజిట్టు చేయవలసినది	50—00

గాంధినగరములో మైన్‌బజారువద్ద తూముకట్టుట

ఎస్టిమేటుమొత్తము	2100—00
డిపాజిట్టు చేయవలసినది	105—00

రావిసుబ్బయ్యగారి యింటివద్ద తూముకట్టుట

ఎస్టిమేటుమొత్తము	1450—00
డిపాజిట్టు చేయవలసినది	72—50

యర్లగడ్డసుబ్బప్పగారి యింటివద్ద తూముకట్టుట.

ఎస్టిమేటుమొత్తము	1000—00
డిపాజిట్టు చేయవలసినది	50—00

పావనీరయ్యగారి యింటివద్దతూముకట్టుట.

ఎస్టిమేటుమొత్తము	1450—00
డిపాజిట్టు చేయవలసినది	72—50

రావూరి వీరస్వామి యింటినుండి చివరి వరకు మట్టితోలుట.

ఎస్టిమేటుమొత్తము	1250—00
డిపాజిట్టు చేయవలసినది	62—50

జి. కృష్ణారావు,
కార్యనిర్వాహణాధికారి,
కుంకలమర్రు.

టెండరు నోటీసులు

అనకాపల్లి మునిసిపాలిటి

దిగువ పనులకు సీల్డు టెండర్లు సెక్రటరిచే 30—6—69 సా. 4—30 గం. వరకు, వివరములుగల టెండరు నోటీసులో నిర్దేశించిన షరతులకు లోబడి కోరడమైనది. టెండర్లు అదేరోజు సా. 4—45 గం.కు,హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరవడమగును. టెండరు ఎడ్వాన్సు ఆయా పనికి తెలిపిన ఖరీదు చెల్లించి మునిసిపల్ ఇంజనీరునుంచి ఆఫీసు వేళలలో 28.6.69 సా. 4 గం. వరకు పొందవచ్చును. సదరు పనికి తెలిపిన టెండరు డిపాజిట్టు మొత్తము మునిసిపల్ ట్రజరీలో ఆఫీసు వేళలలో 28—6—69 వరకు చెల్లించవలెను. ఆయా టెండర్లకు చలానాలు జతపరచి పంపవలెను.

1. నరసింగరావు పేటలో వినాయకుల రోడ్డు బంకుసనుంచి నాగులపల్లి ఇరిగేషన్—ఛానెలు వరకు పిళ్లా వడమటయ్య నాయుడు వీధి రోడ్డు నిర్మాణము, మెటలింగు. ఎస్టిమేటు మొత్తము రు. 13,500 — డిపాజిట్టు మొత్తము రు. 340 — టెండరు ఫారం ఖరీదు. రు. 5 —

(సం) ఎం. వెంకటేశ్వరరావు,
శక్రటరీ ఇన్ చార్జి,
అనకాపల్లి మునిసిపాలిటీ.

నిరుద్యోగులైన లక్షలాది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక క్రియాత్మక పథకం రూపొందించాలని శ్రీ జైశుక్లాల్ హథీ సూచన

జెనీవా. జూన్ 18 :— అభివృద్ధిచెందుతున్న దేశాలలో నిరుద్యోగులుగా ఉన్న లక్షలాది యువజనులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి వీలుగా మిత్రరాజ్యసమితి సంస్థల సహాయ సహకారాలతో ఒక క్రియాత్మకమైన ప్రణాళికనురూపొందించవలసిందిగా శ్రీ జైశుక్లాల్ హథీ నిన్న ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థకు సూచించారు.

ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయకార్మిక సంస్థ మహాసభలకు భారత ప్రతినిధివర్గం నాయకులుగా హాజరైన భారత కార్మిక,ఉపాధి శాఖమంత్రి శ్రీ జైశుక్లాల్ హథీ మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలనకు ఎట్టిజాప్యం లేకుండా వివిధ శాఖల సమన్వయంలో సమగ్రమైన ప్రణాళిక ఒకటి తయారు కావాలని నొక్కి వక్కాణించారు.

ఆర్థికాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం, ఖాళీవిత్తున ఉద్యోగులకు శిక్షణ సదుపాయం సమకూర్చడం అవసరమని కూడా ఆయన అన్నారు.

ఉపాధికై ఎదురు చూస్తున్న లక్షలాది యువకులకు విలువనంతతరలో ఫలదాయుకమైన పనిని చూపించడం అవసరమని శ్రీ హథీ పేర్కొన్నారు.

సాంఘిక ఆర్థిక రంగాలలో ఏర్పడిన అసమానతలు ప్రజలలో అసంతృప్తి కలుగ చేసిన వని. తెల్పుతూ ఈ అసంతృప్తి తగాదాలను, దౌర్జన్యానికి దారితీయగలదని శ్రీహథీఅన్నారు. ఒక దేశంలో ప్రజలమధ్య దేశానికి దేశానికి గల వితేడాలపై ఏర్పడిన సమాజం ప్రమాదపరిస్థితిని ఎదుర్కొనగలదని ఆయన హెచ్చరించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవ ప్రమాణం పెరగాలని ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి వీలుగా ఈ అభివృద్ధి చురుకుగా జరగాలని శ్రీ హథీ సూచించారు. దశలవారీగాక్రమపద్ధతిలో తీసుకునే చర్యలు ఎంతమాత్రం పనికిరావని అన్నారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం అందజేసే ఇతర అంతర్జాతీయ సంస్థలతో సహావేశమై క్రియాత్మకమైన ఒక ప్రణాళికను రూపొందించాలని శ్రీ హథీ సలహా యిచ్చారు.

ఉత్పత్తిని అధికం చేయడానికి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తయారు చేయాలనీ, ఉత్పత్తి పెంపుదలద్వారా కలిగే లాభాన్ని కార్మికులు, మేనేజిమెంటు ఏవిధంగా పరచుకోవాలో కూడా ఆ ప్రణాళికలో సూచించాలని కార్మిక మంత్రి కోరారు.

అధికవేతనం కావాలని కార్మికుడు కోరతాడనీ, కష్టించి పనిచేసే కార్మికునికి అదిలభించేటట్లు మనం చేయాలనీ, పుత్తివ్యాపార విషయాలను ఆర్థం చేసుకుని అందులో పాలు పంచుకుందామనే ఆకాంక్ష అతనికి ఉన్నదని అవి సఫలమయేందుకు మనం కృషి చేయాలని అన్నారు.

అధిక వేతనాలు చెల్లించడానికి ఉత్పత్తి పెంపుదల అవసరమనీ, కార్మికవర్గం పారిశ్రామిక వర్గం కలసి కృషి చేసినపుడే ఉత్పత్తి అధికమవగలదని పేర్కొంటూ ఈ కృషిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందజేయవలసినదిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

దీనదయాళ్ హత్య కేసు

ఉన్నతవిచారణ సంఘానికి బొంబాయి జనసంఘ్ విజ్ఞప్తి

బొంబాయి, జూన్ 18 : భారతీయ జనసంఘ్ మాజీ అధ్యక్షుడు శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ మృతిపై న్యాయ విచారణ జరపడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని బొంబాయి జనసంఘ్ శాఖ సోమవారం నాడు కోరింది. దీనదయాళ్ హత్య రాజకీయ ఉద్దేశాలతో జరిగినదని ప్రజలుఅనుమానిస్తున్నారనీ, ప్రభుత్వం దీనిని దోపిడి కేసుగా చిత్రించడానికి యత్నిస్తున్నదని ఆ తీర్మానం పేర్కొన్నది.

'భీమవరంగ్రామ సంఘటనపై దర్యాప్తు జరపాలి'

గుంటూరుజిల్లా కాంగ్రెసు అధ్యక్షుని ప్రకటన

తెనాలి, జూన్ 18: ఒంగోలు తాలూకాలో చీరాలసమీపంలోని భీమవరంగ్రామంలో జూన్ 12 వ తేదీన 100 మంది హరిజనులు తీవ్రంగా గాయపడటానికి, గ్రామ పంచాయితీ హరిజన సర్పంచ్, మరొక వ్యక్తి మృతికి కారణమైన సంఘటన చాలా అమానుషమని, భీమవరం, ముప్పల్ల గ్రామాలకు చెందిన బలుకుబడిగల వర్గంవారు హరిజనులపై ఈ దురాగతం జరిపారనీ గుంటూరుజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మాతలపాటి జోసెఫ్ ఒక ప్రకటనలో అన్నారు.

గుంటూరు పోలీసు సూపరింటెండెంటుతో తాను ఆ గ్రామాన్ని సందర్శించాననీ, ఈసంఘటన జరిగిన దృశ్యం చాలా బాధాకరంగా ఉన్నదనీ శ్రీ జోసెఫ్ అన్నారు. మొత్తం హరిజనవాడ అంతా లూటీ చేయబడిందనీ, అక్కడ నివసిస్తున్న హరిజనులను, పెళ్లికి వచ్చిన వారి బంధువులను భీమవరం, ముప్పల్ల గ్రామాలకు చెందిన పైన చెప్పబడిన 600 మంది బలుకుబడి వర్గంవారు కొట్టారనీ, ఈ ప్రకటనలో అన్నారు. హరిజనుల వరుసగా కూర్చొని పెళ్లిభోజనం చేస్తుండగా ఈ దాడి జరిగిందనీ, ఈ దాడిలో హరిజనుల ఇళ్లనుండి రు. 1 లక్ష నగదు, వరి మొదలైన ధాన్యాలు లూటి చేయబడినవనీ, పాత్రసామాను నాశనమై పోయిందనీ, ఈ దాడి జరిపినవారు కత్తులు, కొడవళ్లు, సుత్తులు, ఇనుపకడ్డీలు ఆయుధాలుగా ఉపయోగించారని ఈ ప్రకటనలో తెలియజేశారు.

ఈ తగాదాకు కారణం చెబుతూ సాయంత్రం 5 గంటలనుండి మర్నాడు ఉదయం 10గంటలవరకు చెట్లకు కట్టివేయబడిన హరిజనవాడకు చెందిన 8 మంది హరిజనులను రక్షించటానికి ఇద్దరు హరిజనులు జోక్యం చేసుకోవటం వలన ఈతగాదా జరిగిందని ఆయన అన్నారు. ఉపలుకుబడి గల వర్గంవారు వీరిపై కోపంతో మొత్తం హరిజనవాడ వారిని బహిష్కరిస్తూ గ్రామంలో ఉన్న ఏకైక మంచినీటిచెరువు నుండి హరిజనులు మంచినీరు తీసుకువెళ్లటానికి అనుమతించలేదని ఆయన అన్నారు.

హరిజనులు జరుగుచున్న ఎనిమిది పెళ్లిళ్ల ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈపలుకుబడిగలవర్గంవారు దాడిజరిపి వారిపై దౌర్జన్యంచేశారనీ, జూన్ 12 వ ఉదయం 9.గంటలకు ప్రారంభమైన ఈ దాడి మధ్య మధ్య స్వల్పవిరామంతో సాయంత్రం నాలుగు గంటల వరకూ జరిగిందనీ, లూటీలు, దౌర్జన్యకాండ చాలా విచక్షణా రహితంగా జరిగాయనీ, హరిజనులకు రక్షణ లేనందున మొత్తం అందరూ ఈ దౌర్జన్యానికి గురయినారనీ, ఈ ప్రకటనలో వివరించారు. హరిజనవాడలో ఏవీ మిగలనందున రెవిన్యూ, పోలీసు, రిజర్వు అధికారులు, హరిజనవాడలోని పెద్దలను, ఆసుపత్రికి కూడా తరలించలేని స్థితిలో ఉన్నవారికి బియ్యం, వస్త్రాలు పంపిణీ చేస్తున్నారనీ, గాయపడిన వారిలో చాలామందిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారనీ, చీరాలకు ప్రయాణవసతి లేనందున ఇంకా కొంతమంది గాయపడిన హరిజనులు గోనసపూడి, చింతగుంపల గ్రామాల్లో ఉన్నారని ఈ ప్రకటనలో శ్రీ జోసెఫ్ అన్నారు. మొత్తం హరిజనవాడ అంతా ధ్వంసం కాగా ప్రస్తుతం అక్కడ 10 మంది మాత్రం మిగిలారు.

ఈవిషయంలో వెంటనే దర్యాప్తు జరిపించాలనీ, నష్టపోయిన హరిజనులకు నష్టపరిహారం యిప్పించి వారికి న్యాయం చేయాలని శ్రీ జోసెఫ్ ప్రభుత్వానికీ, అధికారులకు విజ్ఞప్తి చేశారు.

తుపాను బాధితులకు సహాయంపట్ల నిర్లక్ష్యవైఖరి

గుడివాడ సభలో విమర్శ

గుడివాడ, జూన్ 18 : జనసంబంధశాఖ ఆధ్వర్యాన స్థానిక హోమియోపతి కాలేజీ ప్రిన్సిపాల్ డా. ఎం. కుటుంబరావు అధ్యక్షతను పత్రికా ప్రతినిధుల సమావేశం నిన్న ఉదయం జరిగింది. కృష్ణాజిల్లా అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు శ్రీ వి. రామలింగారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తుపాను బీభత్సంవల్ల కలిగిన నష్టాన్ని, వార్తలు సేకరించి ప్రకటించుటలో జిల్లాలోని విలేఖరుల కృషిని ప్రశంసిస్తూ, వార్తలను సేకరించుటలో విలేఖరులకు తగు ప్రయాణ సౌకర్యములను కల్పించుటకు తమ శాఖ కృషిచేయుగల దన్నారు.

సమావేశంలో లయన్సుక్లబ్బు అధ్యక్షులు డా. త్రిపురనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుపాను బాధితులపట్ల ప్రభుత్వం, రెవిన్యూ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యవైఖరిని నిశితంగా విమర్శించారు. కొన్ని గ్రామాలకు ఎట్టి సహాయం అందలేదనీ, అప్పు దరఖాస్తు ఫారం కోసమే రైతు 5 రూపాయలు లంచం ఇవ్వవలసి వస్తోందనీ, అందుకు సంబంధించిన అధికారులకు ఎన్నిసార్లు తిరిగినా వారి దర్శనమే లభించుట లేదనీ, ఇది చాలా శోచనీయ మన్నారు. సహాయం అందజేయుటలో అనధికార సంఘాల సహాయం తీసుకుంటే చాలా బాగా ఉండేదన్నారు.

శ్రీ గోపరాజు సాంబశివరావు ఎం. కుటుంబరావుగార్లు స్థానిక పత్రికా విలేఖరులు వార్తలు సేకరించి, ప్రకటించుటలో వారికిగల ఇబ్బందులను కూడా గమనించా లన్నారు. ఎంతో రాజకీయ ప్రాముఖ్యంగల యీ జిల్లాలో పత్రికా విలేఖరి విధినిర్వహణ కష్టసాధ్యమనీ, స్థానిక విలేఖరుల కృషిని ప్రశంసించారు.

గుడివాడ పంచాయతీ సమితి అసిస్టెంటు పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు శ్రీ ఆర్. ఏకాంబరం వందన సమర్పణ గావించారు.

గుడివాడలో కమ్యూనిస్టుల నిరాహారదీక్షలు

గుడివాడ, జూన్ 18 : గుడివాడ తాలూకా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన మున్సిపలుఆఫీసు సెంటరులో పలుగురు సభ్యులు 48 గంటలు రిలే నిరాహార దీక్షలు ఆదివారంనుండి ప్రారంభించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలనీ, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ సమగ్రతను పరిరక్షించాలనీ కోరుతూ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మొదటి జట్టుకు శ్రీ అట్లూరి శీతారామయ్య నాయకత్వం వహించారు.

రాష్ట్రకేంద్ర సంబంధాలపై నివేదిక

19న సమర్పణ

బెంగుళూరు, జూన్ 18: రాష్ట్ర కేంద్ర సంబంధాలపై పరిపాలనా సంస్కరణల కమిషన్ నివేదికను జూన్ 19వ తేదీన ప్రధానమంత్రికి సమర్పించనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు శ్రీ కె. హనుమంతయ్య ప్రకటించారు. నివేదికలోని సిఫార్సులు అన్ని ఏకగ్రీవంగా రూపొందించినట్లు తెలియజేశారు.

బెంగాల్ ముఖ్యమంత్రి, రెండు విజ్ఞప్తి పత్రాలను, కేరళ ముఖ్యమంత్రి ఒక పత్రాన్ని అందజేశారని, పంజాబ్ ముఖ్యమంత్రితోపాటు, స్వర్గీయ అన్నాదురై అందచేసిన పత్రాలను కూడా పరిశీలించడం జరిగిందని అన్నారు.

గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలకు ప్రత్యేక నిధి

కేంద్రమంత్రి శ్రీ కె. కె. షా సూచన

బెంగుళూరు, జూన్ 18 : గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు 200 కోట్ల రూపాయలతో ఒక చక్రనిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర గృహనిర్మాణ శాఖమంత్రి శ్రీ కె. కె. షా నొక్కి చెప్పారు.

గృహనిర్మాణ సమస్యపై దూరదృష్టితో, చురుకుగా చర్యలు తీసుకొనకపోయినట్లయితే "భవిష్యత్తులో చిక్కులను మనం అనుభవిస్తున్నాపుడ్నమాటే" అని శ్రీ షా అన్నారు.

గృహనిర్మాణాలు, పట్టణాభివృద్ధి, టవున్ ప్లానింగ్‌మంత్రుల సమావేశంలో శ్రీ షా ప్రసంగించారు.

సాంప్రదాయ గృహ నిర్మాణ పథకాలకు కేంద్రంనుంచి రాష్ట్రాలకు వచ్చే అప్పులు, గ్రాంట్లనుంచి వాటికి చెందవలసి వున్న వాటాలను వాటికి లభింపచేయవలసిందిగా ఆయన మంత్రులను కోరారు. స్వల్పాదాయ వర్గాల హౌసింగ్ పథకాలను ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించాల్సి వుంటుంది.

మద్రాసు, మైసూరు ప్రభుత్వాలు నిజం చర్యలను విమరలచేసి, వాటిద్వారా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలనుంచి సొమ్ము సంపాదించడాన్ని మంత్రి అభినందించారు.

స్వర్గీయ శ్రీ అన్నాదురై సూచించిన విధంగా కొత్త పథకాలను ఆయన జరుపవలసిందిగా ఆయన కోరారు. స్వల్పాదాయ వర్గాలవారికి స్థలాల యజమానులు అద్దెలకు గృహాలు నిర్మించి ఇవ్వడానికి బ్యాంకులు అప్పులను ఇచ్చినట్లయితే వాటికి రాష్ట్రం హామీ వుంటుందని శ్రీ స్వర్గీయ అన్నాదురై సూచించి వున్నారు.

హౌసింగ్ బోర్డులను ఏర్పాటుచేసి, కో—ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను ప్రోత్సహించవలసిందిగా శ్రీ షా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

గత పద్దెనిమిది సంవత్సరాలలో జరిగిన అన్ని పథకాలను కలుపుకుని చూచినట్లయితే దేశంలో నాలుగున్నర లక్షల ఇళ్లు మాత్రమే నిర్మితమయ్యాయని ఆయన వెల్లడించారు.

గృహనిర్మాణంవల్ల ద్రవ్యోల్బణం పెరగదని, దానిమూలంగా ఎక్కువగా వున్న ధనం పెట్టుబడి రూపంలోకి పోతుందని శ్రీ షా అన్నారు.

భూగర్భ జలసంపద పరిరాష్ట్రంలో ప్రపంచ బ్యాంం ప్రతినిధివర్గం పర్యటన

విజయవాడ, జూన్ :18

నీటిపారుదలకు పాతాళగంగను వినియోగించే అవకాశాన్ని గురించి పరిశీలన జరిపేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ముగ్గురు ప్రతినిధులు హైదరాబాద్‌నుంచి నేడిక్కడికి వచ్చారు. వీరు గన్నవరం, పరిసర ప్రాంతాలను సందర్శించారు.

ఈ బృందం పోచంపాడు ప్రాజెక్టు ఆయకట్టును ఈవరకే సందర్శించి వున్నారు.వీరు ఈ రాత్రికి నాగార్జునసాగర్ క్రింది ఆయకట్టును చూసేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ బృందానికి శ్రీ కార్‌టిప్స్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ ఆయకట్టుల అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయాన్ని గురించి ఈ బృందం అంచనావేసి ప్రపంచ బ్యాంకికి సిఫార్సుచేస్తుంది. ప్రపంచబ్యాంకి గ్రామీణ క్రెడిట్ సహకార సంఘాలద్వారా ఈ ఋణాలను అంద జేస్తుంది.

కృష్ణాజిల్లాలో పర్యటించడానికి నేటి ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఇక్కడకు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి వర్గానికి జిల్లాకలెక్టరు శ్రీ సి. ఎస్. శాస్త్రి ప్రభృతులు గన్నవరంవిమానాశ్రయంలో స్వాగతం చెప్పారు.ఈ ప్రతినిధివర్గంలోని శ్రీయుతులు కార్టియాన్, థవున్,, రాబర్ట్సు ఎగ్గిలు నేడు ఇక్కడకి వచ్చారు. మరొక సభ్యుడు శ్రీ వాటుప్పారు వస్తున్నారు.

వీరు గన్నవరం గ్రామాలలో గొట్టపు బావులు పనిచేస్తున్న ప్రాంతాలను చూశారు.

మొన్న వారంతా పోచంపాడు వెళ్ళారు.

వీరివెంట సహకారసంఘాల రిజిస్ట్రారు శ్రీ సయ్యద్ వషీం అలీ, వ్యవసాయఆర్థిక సహాయ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ బి. ఎన్. రామన్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ టి.వి. రామిరెడ్డి ఏ.సి.సి. బ్యాంకు అధ్యక్షుడు శ్రీ ఇ.వి.బి. రాఘవయ్యగార్లున్నారు.

వారు నేటి సాయంత్రం కలకిపాడు మీదుగా, ఉయ్యూరు వెళ్లారు.

రేపు ఉదయం నాగార్జునసాగర్ వెడతారు.

ప్రపంచబ్యాంకు ఇండియాలో వ్యవసాయాభివృద్ధికి ఇవ్వనున్న రు. 10 కోట్లు సహాయాన్నిఏయేప్రాంతాలకు ఎంతెంత ఇవ్వడానికి అవకాశం వుంటుందో ఈ ప్రతినిధివర్గం పరిశీలించి నివేదిస్తారని తెలుస్తున్నది.

తెలంగాణా సమస్యపై అధిష్ఠానవర్గం వైఖరి

శ్రీమతి సదాలక్ష్మి విమర్శ

హైదరాబాద్, జూన్ 18 : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశంలో కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలపై తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షురాలు శ్రీమతి టి. ఎన్. సదాలక్ష్మి నిన్న ఇక్కడ వ్యాఖ్యానిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా ఆ సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయం బట్టి చూస్తుంటే వారికి తెలంగాణాలో వాస్తవ పరిస్థితి అవగాహన కాలేదనీ, లేదా చిత్తశుద్ధితో తెలంగాణా సమస్యను పరిష్కరించడానికి వారు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనిగాని విదితమవుతున్నదని అన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఇదే వైఖరిని ఇకముందు కూడా అనుసరిస్తే, తెలంగాణా విషయాన్నిగూర్చి వారింకా ఆలోచించనవసరం లేదని శ్రీమతి సదాలక్ష్మి పేర్కొన్నారు.

తెలంగాణా ఉద్యమం కొనసాగి తీరుతుందనీ, ముమ్ముందు ఏ రూపాన్నయినా ఉద్యమం తీసుకోవచ్చునని చెప్పారు.

నిర్ణయం అనుకున్నదే

హైదరాబాద్, జూన్ 18: ప్రజాసంస్థగా కాంగ్రెస్ పనిచేయడం ఏనాడో మానివేసినందున కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ నిర్ణయం అనుకున్న రీతిగానే వచ్చినదని తెలంగాణా ప్రజాసమితి ఆధ్యక్షుడు శ్రీ ఎం. శ్రీధర రెడ్డి నిన్న ఇక్కడ వ్యాఖ్యానించారు.

న్యూ ఢిల్లీ, జూన్ 18: ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేటి ఉదయం, తాత్కాలిక రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిని కలుసుకుని సంభాషణలు జరిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయము

నోటిఫికేషను

విద్యార్థులకు తెలియగలందులకు మరొకసారి యిందుమూలముగ ప్రకటించునదేమన దిగువ చూపిన పరీక్షలు ఆయావాటికి తెలిపిన తేదీలలో జరుగును.

పరీక్షలు :

ఎం. ఏ., ఎం. కాం., (ప్రీవియస్) ఎం. ఎస్. సి. (ప్రీవియస్ మరియు ఫైనల్) ఎం.ఎస్.సి.,(టెక్) బి. ఎస్‌సి.,(స్పెషల్) బి. ఫార్మ 1 సం.(ఎన్. అర్. మరియు ఒ. ఆర్.) బి. ఫార్మా 3 వ సం. బి.ఫార్మా 4 వ సం. రం, బి. ఇ. 1 బి. ఇ., 3, బి. ఇ. 5(ఇంట) బి. ఇ., 1/3, బి.ఇ. 3/3, బి. టెక్1, బి. టెక్ 3, బి. టెక్ 5, ఎం. టెక్.(ఒ.అర్) మొదటి సం. రం. ఎం. బి. ఏ. పి. జి. డిప్లమో — కో—ఆపరేషన్‌లో మరియు రూరల్ స్టడీస్, ఎం. ఫార్మా.	23—6—69
ఎం. ఏ. ఎం. కాం.(ఫైనల్) ఎం. టెక్(ఒ. అర్) రెండవ సం.రం.	28—6—69
బి. ఫార్మా — రెండవ సంవత్సరము	3—7—69
లా (1 బి. ఎల్, బి. జి. ఎల్ 2, బి. ఎల్., బి. ఎల్ (ఒ. ఆర్) ఎం. ఎల్.) డిప్లమో పరీక్ష లైబ్రేరియన్ షిప్ లోను బాచులర్ ఆఫ్—లైబ్రరీ సైన్సు, బి. ఇ2, బి. ఇ4(ఇంట) బి. ఇ2/3, బి. టెక్ 2, మరియు బి. టెక్ 4.	7—7—69

మండపేట మునిసిపాలిటి

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా 1965 ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టము 83వ సెక్షను ననుసరించి మండపేట మునిసిపల్ కౌన్సిలువారు తమ ది. 27—2—1969 తేదీగల 847 వ తీర్మానములో 1—4—1969 నుండి 85(4) సెక్షన్ క్రింద మండపేటమునిసిపల్ పరిహద్దులలో ప్రత్యేకముగా వ్యవసాయమునకు ఉపయోగింపబడు భూములపై ప్రస్తుతము విధించుచున్న అర్థ సం. రపు ఆస్తిపన్ను బదులు పంపత్సరపు ఆస్తిపన్ను విధించుటకు తీర్మానించి యున్నారు. సదరు చట్టములోని 81(2 వ సెక్షను ననుసరించి కౌన్సిలు వారి అభిప్రాయము స్థానికంగాను, మరియు ది. 4—3—69 తేదీగల "ఆంధ్రప్రభ" దినపత్రికలో ప్రకటన తేదీనుండి 32 రోజులలోగా సదరు పన్ను వసూలుపైన ఆభ్యంతరములున్నయెడల తెలియపర్చ వలసినదిగా ప్రకటింపబడెను. ఏవిధమైన అభ్యంతరములు రానందున కౌన్సిలువారు తమ 31—5—1969 తేదీగల 74వ తీర్మానములో దిగువ షెడ్యూలులో వివరింపబడిన విధముగ 1—4—1969 నుండి వసూలు చేయుటకు తీర్మానించియున్నారు. సదరు పన్ను వసూలు చేయుటకు సెక్షన్ 85(4) క్రింద గవర్నమెంటువారు తమ 21—2—1969 వ తేదీగల పుత్తర్వు నెం. 151 ఎం. ఏ. లో అనుమతి మంజూరు చేసియున్నారు.

షెడ్యూలు.

వ. నెం.	పన్ను వివరము.	ప్రస్తుతపు అర్థ సం. రపు విధింపు.	ది. 1—4—1969 నుండి వసూల్చు చేసిన సం. రపు విధింపు.
1.	2.	3.	4.
1.	జనరల్ పర్పస్ (సామాన్య పన్ను)	గవర్నమెంటు వారికి సం.రంనకు చెల్లించు— భూమి శిస్తు పై రూపాయకు 0.25 పై. లు. చొ. న ఆస్తిపన్ను.	గవర్నమెంటు వార్కి సం. రం. నకు చెల్లించు భూమి శిస్తు పై రూపాయకు 0—50పై. చొ. న. ఆస్తిపన్ను.
2.	విద్యాపన్ను.	ఆస్తిపన్నుపై నూటికిరు 10—00 లు చొ. న.	ఆస్తిపన్నుపై నూటికి రు 10.00 లు చొ.న.
3.	లైబ్రరీ సెస్సు (గ్రంథాలయం పన్ను)	విద్యాపన్ను మినహాయించి ఆస్తి పన్ను లోని ప్రతి రూపాయికి 0.04 పై. చొ.న.	విద్యాపన్ను మినహాయించి ఆస్తిపన్నులోని ప్రతిరూపాయకు 0.04 పై. చొ. న.

మండపేట,
ది. 5—6—69.

(సం) వి. వెంకటసుబ్బయ్య.
కార్యదర్శి,
మండపేట మునిసిపాలిటీ.



...మల్, షుమారు 11 సం. లు, ...వాయు, షుమారు 4అ. 5అం.లు.ఎత్తు 1-5-69 తేదీన ప్రాయురు, చొక్కాలో ఇంటినుండి వెళ్లిపోయినాడు. మార్వాడి, తెలుగు, హిందీ మాట్లాడగలడు. ఆచూకీ తెలిపిన (లేక) అప్పగించిన వారికి ఖర్చులతో పాటు రు. 116— బహుమతి కూడా యివ్వబడును.

గేవర్‌చంద్ ప్రతాప్‌జీ (తండ్రి)
మార్వాడిగుడి వీధి, గుడివాడ.

వాయిదాలలో ట్రాన్సిస్టర్లు

ప్రపంచప్రసిద్ధిచెందిన "నేషనల్" (జపాన్ మోడల్) నెలకు రు. 5 వాయిదా పద్ధతిపై ఇపుడు ఇండియాలోకూడ లభిస్తున్నవి. ప్రతి పట్టణానికి, గ్రామానికి పంపవచ్చును.

SONEO India
P.B.No. 1142 (5) Delhi-6

ఉచితము! ఉచితము!!

తెల్ల వెంట్రుకలుండవు

హెయిర్‌డై కాదు. సెంటు చేర్చబడిన మా ఆయుర్వేద తలనూనె తెల్లజుట్టును నిగనిగలాడే నల్లజుట్టుగ చేస్తుంది. ఇది మెదడుకు, కళ్ళకు టానిక్కు. ఒకసారి వాడి చూడండి. మీరు పూర్తిగ సంతృప్తి పొందుతారు. వెల రు.10— పూర్తి కోర్సు రు. 25—

GAYA AYURVEDASHRAM (AW)
P.O. Katrisarai (Gaya)

కడుపు నొప్పులు, నరముల బలహీనత, మూర్ఛలు.

కడుపు నొప్పి ఎంతకాలమునుండి యున్ననూ, ఇతర వైద్య విధానములలో నిరాశ చెందిననూ, ఆపరేషన్ చేయుటకెననిననూ, ఆపరేషన్ చేసినవి తిరుగబెట్టిననూ మా అపూర్వ ఔషధసేవనచే పూర్తి నివారణను పొందగలరు.
15 దినములకు రూ 25—. పోస్టు ద్వారా రూ 27—.
పురుషుల నరముల బలహీనత, మూర్ఛలు, చర్మవ్యాధులు, స్త్రీల ప్రదర వ్యాధులు, ఎంత నిరాశచెందిన స్థితిలో వున్ననూ విలువగల చికిత్స కలదు.

వివరములకు:
"నాడీప్రవీణ" డా. ఏ ఆర్. ప్రసాద్, వి. ఎ. యం. యస్.
రవీంద్ర నర్సింగ్ హోం, చీరాల. గుంటూరు జిల్లా.

జోనోడైన్



(క్లోరోడైన్ లాంటిది)
కలరా, వాంతులు, జిగట విరేచనములు, కడుపు నొప్పి, అజీర్ణం మరియు వాయువులకు పటువైన ఔషధము.

జోన్ కెమికల్ కం., బొంబాయి-25

ఏజంట్లు కావలెను
వెల్‌విట్ బనియనులు

జిల్లానాకి ఆంధ్రరాష్ట్రమంతటా మా వెల్‌విట్ బనియనులకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. ఈ వ్యాపారంలో అనుభవంగలవారు మాత్రమే వ్రాయండి.

వెల్‌విట్ నిటింగ్ కంపెనీ,
ఫోన్: 914, పి. ఎస్. రోడ్, తిరుపూర్-2.



54% ఎక్కువ మొక్కజొన్న పంట కోయండి.
గంగా-5 విత్తండి

ఆకు తెగులు, బూజు తెగులువల్ల మీ మొక్కజొన్న పంట తగ్గి పోతుందా? ఈ తెగుళ్ళవల్ల 50% - 80% వరకు మీ పంట నష్టం కావచ్చు. గంగా-5 హైబ్రిడ్ మొక్కజొన్నతో యీ నష్టం కాకుండా తప్పించుకోవచ్చు.

గంగా-5 ఒక క్రొత్త, వాసి జేయబడ్డ హైబ్రిడ్, అది ఆకు తెగులు, బూజు తెగులు రెండింటిని నిరోధిస్తుంది... 7% - 54% ఎక్కువ పంటనిసుంది.

గంగా-5 విత్తండి....

చూడండి, పొలంలో పొడవుగ, దృఢంగా కనుల పండుగ జేయు పచ్చని ఆకులలో మొక్కలు ఎలా నాట్యమాడుతున్నాయో! విత్తిన 95 రోజులలోగా, గుండ్రని నారింజరంగు గింజలు గల పొడవైన కంకులు కోయండి. ఇక గంగా-3 మరచిపోండి. ఇప్పుడు మహికోవారి గంగా-5 తో ఎక్కువ పంట కోయండి.

మహారాష్ట్ర హైబ్రిడ్
సీడ్స్ కార్పొరేషన్
పోస్ట్ బాక్స్ నం. 27, జాల్నా.

Pr 6917 Tel

డిస్ట్రిబ్యూటర్లు:
1. మెస్సర్స్ ఈరసాని రామిరెడ్డిగారి వేద్రాదయ్య అండ్ కంపెనీ, 8/925, జయప్రకాష్ నారాయణరోడ్, వరంగల్.
2. మెస్సర్స్ వి. వి. రామన్, గాంధీరోడ్, కరీంనగర్.
3. మెస్సర్స్ సాయిబాబా అండ్ కంపెనీ, గంజ్‌[illegible]రోడ్, నిజామాబాద్.

వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

మాంచెస్టర్, జూన్ 18: ఇంగ్లండ్, వెస్టిండీసు మధ్య ఇక్కడ జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్లతో ఘనవిజయంసాధించింది.

తుదిస్కోరు:
ఇంగ్లండ్: 413, 10 (వికెట్లు పోలేదు).
వెస్టిండీసు: 147, 275.

కౌడ్రే, బారింగ్టన్, బాల్‌బరన్‌వంటి పేరుగాంచిన ఆటగాళ్లు తనజట్టులో ఆడక పోయినా, ఇంగ్లండ్ గెల్పటం ప్రశంసనీయం. కొత్తగా కప్టెన్సీ బాధ్యతవహించిన అల్ రౌండరు రే ఇల్లింగ్‌వర్త్‌కు ప్రత్యేక ఘనత దక్కింది. (ఇతనిని మిగతా 2 టెస్టులకు కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించారు). ఇంగ్లండ్ విజయం ఫాస్టుబౌలర్ల ప్రతిభవల్ల వచ్చింది. స్లిప్సులో కౌడ్రేలేని లోపం కనపడకుండా, షార్ప్ అతడితో పరిత్యాగాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు బాయ్‌కాట్, ఎడిచ్ ప్రపంచ మేటిజతలలో ఒకరుగా తమస్థానం మరోక సారి బుజువుచేశారు.

ఎటొచ్చి, (కిందటిసంవత్సరంవరకు ప్రపంచచాంపియన్లుగా గణుతికెక్కిన వెస్టిండీసుజట్టు అగ్రస్థానం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకొన్నట్లు అగుపడలేదు. హాల్, గ్రిఫిత్ నిష్క్రమణ, వారెల్ అకాలమరణం, సోబర్సు కెప్టెన్సీసామ్యం, వారి ప్రస్తుత పరిస్థితికి కారణములని చెప్పవచ్చు.

నిన్న ఆట ప్రారంభంలోనే, 15 పరుగుల తర్వాత, బ్రౌన్, షెప్పర్డు (13), హెన్డ్రిక్సు వికెట్లు, స్నో, గిబ్స్ (0) వికెట్లు తీసుకొని ఇంగ్లండ్ గెలుపుకు కారణములయ్యారు.

రెండవ టెస్టుకు ఇంగ్లండ్‌జట్టులో (ఆట రీత్యా) మార్పులకే సావకాశంలేదు. వెస్టిండీసు తనజట్టులో ఒకటి రెండు ముఖ్యమార్పులు చెయ్యకలదు. పరోకఫాస్టుబౌలరు, బాట్స్‌మన్ కమిస్ తప్పక జట్టులోకిరాగలరు. దీనివల్ల సోబర్సు బౌలింగ్ కన్న బాటింగ్‌మీద ఎక్కువ ధ్యాస పెట్టకోవచ్చు.

వింబుల్డన్ సీడింగులో లావర్, కోర్టుకు అగ్రస్థానం

లండన్, జూన్ 18: 23 నుండి ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ సీడింగులో, రాడ్‌లావర్ (ఆస్ట్రేలియా) పురుషులలో, మార్గరెట్‌కోర్టు (ఆస్ట్రేలియా) మహిళలలో అగ్రస్థానంపొందించారు.

సీడింగు వరుసక్రమం: (8 వరకు) పురుషులు: లావర్, రోచ్, ఒక్కర్, రోజ్‌వాల్, ఏష్, న్యూకూంబ్, గ్రిబ్‌జెల్.

స్త్రీలు: కోర్టు, ఏన్‌జోన్స్, రిడ్, ఏన్ జోన్సు, వాన్సిచే, మెల్లివిల్లి, హెల్‌మన్ టెగర్ట్.

పు. డబుల్సు: న్యూకూంబ్, రోచ్, ఎమర్సన్, లావర్, రోజ్‌వాల్, స్టోల్, లట్జ్, స్మిత్, హ్యూవిట్, మాక్‌మిలన్, ఒక్కర్, రసన్, గ్రిబ్‌జెల్, టేయులర్, ఏష్, పాసరెల్.

మిక్సెడ్‌డబుల్సు: స్టేటర్, కోర్టు, న్యూకూంబ్, కింగ్, రోచ్, టెగర్ట్, స్టోల్, జోన్స్.

వింబుల్డన్ అర్హతపోటీలలో భారత యువకుడు జసజిత్‌సింగ్, ప్రోడర్ (ద. ఆఫ్రికా)పై 2–6, 3–6, 4–6 తో ఓడాడు.

ఇతర వార్తలు

న్యూజీలాండ్: 221—3 వి ముగింపు. (డౌలింగ్ 30, కాంగ్డన్ 120, హేస్టింగ్స్ 42), 12 (వికెట్లుపోలేదు).

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
రాజమండ్రి

సవరణ

2—6—69 ఆంధ్రప్రభలో పేజీ—5 లో ప్రకటించబడిన పై ప్రకటనలో అయిటము—పి.లో టెండరు డిపాజిటు టెండరు విలువలో 1/2% బ్యాంకుమేసి గుర్తించవలెను.

రేడియో

శుక్రవారం, జూన్ 20
శ.క. 1891 జ్యేష్ఠ 03

హైదరాబాద్ వి 405.4మీ

ఉదయం:6—30వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00తె.వా., 7—15గాంధీ మార్గము, 7—40 స్వరపల్లరి, 8—30 వార్యగోష్ఠి, మధ్యాహ్నం:12—30 కార్మికుల కార్యక్రమము, 1—00తరుణీమండలి, 1—40 చిత్రపీము, 1—50 తె. వా., సాయంత్రము:5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా.6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామస్థులరేడియో గోష్ఠి, 7—00తె. వా., 7—15 కవితా స్రవంతి, 7—30 చిత్రపీము, 7—45 యువసాహితి, 8—15 డాక్యుమెంటరీరూపకము (విజయవాడ నుండి రిలే), 8—45లలిత సంగీతం, 9—15 చిత్రపీము, 9—30 విజయవాడ వలె, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, దేవిస్తుతి, 7—00తె. వా., 7—15 గాంధీమార్గము, (హైదరాబాద్ నుండి రిలే), 7—40 శిష్ట్య సర్వశాస్త్రి:వయొలిన్, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం:12—30కార్మికుల కార్యక్రమము, 1—00తరుణీ మండలి, 1—50 తె. వా. సాయంత్రం:5—30 శిష్ట్య సర్వశాస్త్రి:వయొలిన్, 6—05ప్రాం. వా., 6—15 పద్య పఠనం, 6—25వ్యవసాయదారులకు వార్తా ప్రసారం(హైదరాబాద్ నుండి రిలే, 6—30 అల్లం కోటేశ్వర రావు:గోటు వాద్యం, 7—00తె.వా., 7—15 వంటపీములు, 7—45 యువసాహితి, (హైదరాబాద్ నుండి రిలే), 8—15 విశాఖపట్నం లోని భారత్ హెవీ ప్లేట్ వెసెల్స్ డాక్యుమెంటరీ రూపకము, 9—15చిత్రతరంగిణి 9—30 చిత్తూరు సుబ్రహ్మణ్యపిళ్లై, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుల్‌వాక్కు, 6—45 చెంగల్వ రాయులు: నాదస్వరం, 8—00 రాగం, తానం, పల్లవి: టి. కె. రంగాచారి, 8—45 చిత్రగానం, 9—15 ఎస్. పద్మ, 9—45 వాద్య సంగీతం: వీణ, 10—00 చెంగల్వ రాయులు: నాదస్వరం, 10—30 మధురగీతం, మధ్యాహ్నము: 12—00 కార్మికుల కార్యక్రమము, 12—30 పి. సుందరరాజన్, 1—00 స్త్రీలకు, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 5—30 సంగీత పాఠము, 5—45 మల్లిక్షే, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్యసంగీతం: గోటు వాద్యం, 7—30 వ్యవసాయదారులకు, 9—15 ఆయలూర్ కృష్ణన్, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 ఇళైకోప్పై, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె.వా., సాయంత్రము: 8—30 వద్యపఠనం, గానలహరి, 7—00 తె. వా., 7—15 ఎస్. పద్మ, 7—45 గీతమాలిక, 8—15 అంజలి, 8—30 వాద్యసంగీతం, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

సమృద్ధియైన పంటకై
కిల్‌బర్న్సు వారి సహాయం తీసుకోండి

కిల్‌బర్న్సు సెంట్రీ ఫ్యూగల్
పంప్‌సెట్లు: ఎరస్కిన్ హీప్‌స్టార్టర్లు, కిల్‌బర్న్ మోటారులు, స్విచ్‌లు సమకూర్చ బడినవి. అన్ని పొలాలకు అనుగుణ్యమైనవి

ఇమానీ డిజెల్ పంప్‌సెట్లు
విద్యుచ్ఛక్తి సరఫరా లేని ప్రాంతాలకు. దృఢంగా తయారు చేయబడినవి. ఆధారపడదగినవి.

కిల్‌బర్న్సు పెస్టిసైడ్స్: పంటలను అన్ని విధములైన క్రిమి కీటకములబారి నుండి సంరక్షించుటకు.

స్ప్రేయర్స్: మీకు కావలసిన రెండు రకములు.
పవర్ టిల్లర్స్, సీడ్ డ్రిల్స్ మరియు త్రెషర్స్ కూడ దొరకును.
మీకు కావలసిన వాటికై మీ దగ్గరలో నున్న కిల్‌బర్న్ డిస్ట్రిబ్యూటర్‌ను చూడండి లేదా యీ దిగువ చిరునామాకు వ్రాయండి:

MB
మ్యాక్‌నీల్ అండ్ బ్యారీ, లిమిటెడ్
కిల్‌బర్న్ డివిజన్
ప్రాంతీయ ఆఫీసులు:
కలకత్తా . మద్రాసు . బొంబాయి . న్యూఢిల్లీ
దక్షిణప్రాంత బ్రాంచీలు: బెంగుళూరు . కోయంబత్తూరు
ఎర్నాకుళం . సికింద్రాబాద్ . విశాఖపట్నం

డీలర్లు:
బక్రి ఇంజనీరింగ్ కార్పొరేషన్, 1/160 బాస్టియన్‌రోడ్, కర్నూలు.
వాసుదేవ ఎంటర్ ప్రైజెస్, పాతపోస్టాఫీసు వీధి, మెయిన్‌రోడ్ ప్రక్కన, కాకినాడ-1.

యావత్ భారతదేశం పొగడుచున్న
పనామా

ఎంతో నాణ్యమైన సిగరెట్టు! తృప్తికరమైన రుచి, సువాసనగల బంగారు రంగు వర్జీనియా పొగాకుతో నిండినది యావద్భారత ప్రియమైనదే మీ ప్రియమైనది కాదా?

పీల్చి, వదలి మళ్లీ పీల్చి చిట్ట చివరిదాకా, పనామాతో మీరు తృప్తి పొందెదరు.

GT 693 TEL Grant Advtg

గోల్డెన్ టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-56 • భారతదేశమందు ఇట్టి పరిశ్రమల్లో పెద్ద స్వదేశీయ సంస్థ.

హలో! రండి! ఉపకార్ తర్వాత నా ఉత్తమ చిత్రం

ఆయా సావన్ ఝూమ్ కే

విజయవాడ.. శ్రీనివాసమహల్
గుంటూరు: నాజ్ అప్సర
విజయఢంకా మ్రోగిస్తోంది!

సంగీతం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్

మీ Asha Parekh [ఆశాపరేఖ్]

మరియు ధర్మేంద్ర రాజేంద్రనాథ్

ఆర్యన్ కళ్యాణి

స్త్రీల అనారోగ్య స్థితులలో ఆరోగ్యసౌభాగ్యములకు ఆధారపడినది

ఆర్యన్ డ్రగ్ కంపెనీ (రిజిష్టర్డు)
తణుకు, ప.గో. జిల్లా.
అన్ని మందుల షాపులలో దొరుకును.

నేను నటించిన చిత్రాలు ఎన్నో చూశారు. కానీ — వాస్‌నా చిత్రంలో నేను ధరించిన పాత్ర క్లిష్టమయినది. ధనికునిగా ... త్రాగుబోతుగా ... పచ్చి రౌడీగా ... శృంగార పురుషునిగా భిన్న మనస్తత్వంగల వేషం ఇది! డబ్బుకోసం దొంగవ్యాపారం చేశాను! దగా చేసిన తివారిని ... పగిలిన బ్రాందీ సీసాతో నరకానికి పంపించాను. ఈ చిత్రంలో స్టంట్ సన్నివేశాలకై స్టంట్ మాస్టర్ రవి ఖన్నా దగ్గర 3 నెలలు ట్రెయినింగు పొందేను. చివరికి చచ్చిపోతూ ... బ్రాందీ చుక్కలతో గొంతు తడుపుకొని ... ప్రాణాలు వదిలాను. నాకు నచ్చిన చిత్రం.

80 లక్షల రూపాయలతో నిర్మించిన చిత్రం

వాస్‌నా

ఈస్ట్‌మన్ కలర్

జూన్ 21 విడుదల

సుందరలాల్ నహతా డూండీ సమర్పించు
శ్రీ ప్రొడక్షన్స్

ఆస్తులు అంతస్తులు

దర్శకత్వం: వి. రామచంద్రరావు B.A.(ఆనర్స్)

6 వ వారం

రాజశ్రీ రిలీజ్

3 వ వారం
విజయవాడ
శేష్‌మహల్

హసీనా మాన్ జాయెగా
కలర్

2 వ వారం
విశాఖపట్నం
శ్రీ సరస్వతి

శ్రీమురారి రిలీజ్

50 వ రోజు

డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి

గండికోట రహస్యం

దర్శకత్వం: బి. విఠలాచార్య

నిర్మాత డి.వి.యస్. రాజు

డిస్ట్రిబ్యూటర్స్:
ఆంధ్ర: విజయ
నైజాం: ఉషా
సీడెడ్: జయలక్ష్మి
మైసూరు: పారిజాత్
నార్త్ ఇండియా
విఘ్నేశ్వర పిక్చర్స్

VIJAYA



నేడే విడుదల!
ఉదయం ఆటతో ప్రారంభం.

నిర్మాత: వి.కె. ప్రసాద్

కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:
కె. బాలచందర్ B.Sc.

సంగీతం: యం.యస్. విశ్వనాథం
మాటలు: పినిసెట్టి
పాటలు: ఆత్రేయ-ఆరుద్ర
శ్రీశ్రీ-రాజశ్రీ
కొసరాజు
కెమెరా: ఎన్. బాలకృష్ణ
ఎడిటింగ్: ఎన్.ఆర్. కిట్టు
ఆర్ట్: ఎ. రామస్వామి
నృత్యం: కె.ఎస్. రెడ్డి
రాజ్‌కుమార్
స్టిల్స్: బాణా

ప్రసాద్ ఆర్ట్స్ వారి

సత్తెకాలపు సత్తెయ్య

పూర్ణా రిలీజ్

NAVRANG

... and published by J. S. ... on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ ★ Regd. No. H-4

వెకో మాదఫల
గర్భిణిస్త్రీలకు కళ్ళువాంతులను మలబద్ధమును. వాతపైత్యమును నివారించు ప్రత్యేకత కలిగివున్నది
వెకో గ్రైప్‌మిక్చ్యూర్
పిల్లల ఆరోగ్యంకాపాడి ఉత్సాహంగా వుంచును
అన్నిషాపులలో దొరకును
ఏజెంట్లు: సీతారామ జనరల్ స్టోర్సు ఏజన్సీస్ విజయవాడ, సికింద్రాబాదు

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 169 విజయవాడ 21-6-1969 శనివారం 8 పేజీలు: 12 పైసలు

ప్రత్యేక రాష్ట్ర ఆందోళన విరమిస్తే ముఖ్యమంత్రి వైదొలగే అవకాశం

ఢిల్లీ వైఖరిలో మార్పు: కేంద్ర నాయకులతో తెలంగాణా ప్రముఖుల చర్చలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 20—

శ్రీ చెన్నారెడ్డి, లక్ష్మణ్‌లను తిరిగి ఢిల్లీ చర్చలకు ఆహ్వానించడంతో తెలంగాణా సమస్యపట్ల కేంద్ర నాయకుల వైఖరిలో కొద్దిగా మార్పువచ్చిన సూచనలు కానవస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రంతోపాటు రాష్ట్రపతిపాలన విధించడానికి అంగీకరించే సమస్య లేకపోయినప్పటికీ, వెంటనే ఆందోళన విరమించడానికి తెలంగాణా నాయకులు అంగీకరించే పక్షంలో ఐచ్ఛికంగా పదవినుండి శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగవలసిందని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నచ్చచెప్పవచ్చునని ఇక్కడ భావిస్తున్నారు.

ఆందోళన విరమించే పక్షంలో 1956 ఒప్పందం క్రింద రక్షణలను అమలు జరపడంతోపాటు, తెలంగాణా ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలను కల్పిస్తూ రాష్ట్రపతి ప్రకటన జారీచేసే అవకాశం కూడా ఉన్నది.

ఢిల్లీకి నేటి సాయంత్రం వచ్చిన శ్రీ చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి వీలుగా వర్కింగ్ కమిటీ సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినప్పటికీ, దీనికి ముందుగా రాజకీయ ఒడంబడిక సాధనకు అనువైన ప్రాతిపదిక రూపొందించడానికి నేటి సాయంత్రమే ప్రయత్నాలు ప్రారంభమయినాయి.

ఈ లక్ష్యంతోనే ప్రధాని ఇందిరాగాంధీ నేడు విడివిడిగా శ్రీ బ్రహ్మానందరెడ్డి, చొక్కారావు, రామచంద్రారెడ్డి గార్లతో సమావేశమై చర్చించారు. రేపు ఉదయం చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ గార్లను వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందుగానే ప్రధాని కలుసుకుని తెలంగాణా పరిస్థితిని చర్చిస్తారు.

నేటి రాత్రి చవాన్, నిజలింగప్ప గార్లను తెలంగాణా నాయకులు కలుసుకున్నారు. ఇంతవరకు ఇరువర్గాల వైఖరిలో పెద్దమార్పు ఏమీ లేకపోయినప్పటికీ, రేపటి వర్కింగ్ కమిటీ సమావేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించగలదని ఆశిస్తున్నారు.

రేపు బొంబాయికి బయలుదేరి వెళ్ళవలసి వున్నా, శ్రీ ఎస్. కె. పాటిల్‌ను అతి ముఖ్యమైన తెలంగాణా సమస్య దృష్ట్యా ఢిల్లీలోనే ఉండిపోవలసిందని శ్రీ నిజలింగప్ప నచ్చచెప్పి ఒప్పించ గలిగారు.

[illegible]టి ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ, తరువాత శ్రీ చెన్నారెడ్డి, లక్ష్మణ్‌ను ఆహ్వానించడంలో కేంద్ర నాయకుల వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు ఇక్కడ భావిస్తున్నారు. రెండవసారి ఆహ్వానించాలని చవాన్, శ్రీ సంజీవయ్యగార్లు సమావేశమై చర్చించిన పిమ్మట వర్కింగ్ కమిటీకి ఈ సూచన చేయబడింది.

నేడు వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావులు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలన్న తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థనను తోసిపుచ్చిన పిమ్మట ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపవలసింది అధిష్ఠానవర్గమేనని చెప్పినట్లు తెలుస్తున్నది.

సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విలేఖరులతో మాట్లాడుతూ తాను తన సహచరులు ఈ ఇరువురు నాయకుల అభిప్రాయాలను సావధానంగా విని, వారి ఉద్దేశాన్ని తెలుసుకొన యత్నించామన్నారు.

శ్రీ రామచంద్రారెడ్డి కూడా సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ, తమ దృష్టిలో కొన్ని ప్రతిపాదనలు కలవని, [illegible] చెన్నారెడ్డి [illegible] పరీక్షలు [illegible] తరవాత [illegible] కమిటీకి నివేదించడం జరుగుతుందని చెప్పారు.

నేటి సాయంత్రం శ్రీ చొక్కారావు, శ్రీ రామచంద్రారెడ్డి, తెలంగాణా సమస్యను నేటి ఆందోళనకు వెనుకటి పరిస్థితిని వివరించారు. కాని, ఇరువురు ఎట్టి సూచన చేయక పోవడం గమనార్హం. శ్రీ చొక్కారావు మాత్రం కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం అభిప్రాయాలను వెలిబుచ్చడం పట్ల అభ్యంతరం వెలిబుచ్చారు.





మూలవ్యాధి నిర్మూలమగును

"మీకు నచ్చితేనే డబ్బు ఇవ్వండి" అనే షరతుమీద వాడండి.

వాడిన అనేకమంది పొరపాటు పడివుండరు.

పైలోకేన్ వనమూలికలతో తయారైనది (ఆయుర్వేదం) వనమూలికల పధములలో పేరొందిన పాపులర్ డ్రగ్స్ కంపెనీవారు దీనిని తయారు చేశారు. పైలోకేన్ మార్కెట్టులో ప్రవేశపెట్టినప్పటినుంచి మూలవ్యాధి పీడితు లెందరో లాభంపొందినది, వాడి తృప్తి చెందిన కన్య: వ్రాసిన జాబులు మాకు ప్రతిరోజు వస్తున్నవి. వీరందరు పొరపాటుపడివుండరు.

మూలవ్యాధి ఏ స్థితిలో వున్నను, బాధపడుతున్నా, బ్లయిండ్ పైల్సు, బ్లీడ్ లేదా ఎక్స్‌టర్నల్ పైల్సు, వానాబ్లేమొను పైల్సు అయినా, పెట్టుతున్న పైల్సు అయినా, దీనిని వాడిన 10 రోజులలోపల గుణము కనిపించును. ఈ అవకాశమును విని యోగించుకొనండి.

మీకు పూర్తిగా సంతృప్తి కలిగితే పెద్ద సీసా తెరచి వాడండి. సంతృప్తి కలగకపోతే, తెరవని సీసా మాకు వాపసుచేయండి. రు. 12— మీకు తిరిగి పంపుతాము. మీ ఆర్డర్లు దిగువ అడ్రసుకు పంపండి.

పైలోకేన్ ప్రీ శాంపిలుతో బెటరాం చిమన్ లాల్ అండ్ కంపెనీవారిచే వారి కౌంటర్‌వద్ద రు. 12— లకుగాని వి. పి. పి. ద్వారా రు. 14—4 లకు గాని సప్లయి చేయబడును. పూర్తి సైజుకు ఆర్డరుతోమాత్రమే ప్రీ శాంపిలు పంపుతాము.

లోకల్ స్టాకిస్టులు: పైలోకేన్ దిగువ లోకల్ స్టాకిస్టులనుంచి రు.12— లకు అదనంగాసానిక పన్నులతోలభించును.

మద్రాసు: సీమర్సు కెమికల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 2/81 లాయిడ్స్ రోడ్ మద్రాసు 6, బళ్లారి: ముంజునాద్ స్టోర్సు, బ్రాహ్మణ వీధి. హైదరాబాద్: కతియావార్ స్టోర్సు, అబిడ్ రోడ్, కాకినాడ: శ్రీ రాందాస్ మెడికల్ హాల్, మెయిన్‌రోడ్ (మామ్సుపేట), సికింద్రాబాద్: కతియావార్ స్టోర్సు, ఎం. జి. రోడ్, బెంగుళూరు: పాపులర్ స్టోర్సు (రిజిస్టర్డు) మల్లేశ్వరం, మైసూరు: శ్రీనివాస స్టోర్సు.

ఓలీరామ్ చిమన్‌లాల్ అండ్ కంపెనీ, డిపార్టుమెంట ఏ. పి. ఆర్., 303, ప్రిన్సెస్ స్ట్రీట్, పోస్టు బాక్సు నెం. 2190, బొంబాయి—2.

పైలోకేన్ పూర్తిసైజు సీసాకు, ప్రీ శాంపిల్ సీసాకు ఆర్డరు ఇవ్వండి. మొదట ప్రీ శాంపిల్ సీసా వాడిచూడండి.

జాబులు ఇంగ్లీషులో [illegible] వ్రాయవలెను.

సికింద్రాబాద్ డివిజన్‌లో రైళ్లకు అవరోధాలు

శంకరపలివద్ద మద్రాసు-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు కొద్దిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్, జూన్ 20 : సికింద్రాబాద్ డివిజన్‌లో రైళ్ళ రాకపోకలకు ప్రత్యేక తెలంగాణా వాదులు అవరోధాలు కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులకు అందిన సమాచారంవల్ల తెలుస్తున్నది. సికింద్రాబాద్—వాడి సెక్షనులో శంకరపల్లి, నాగులపల్లి స్టేషన్లమధ్య రైలుమార్గాలపై అడ్డంగా ఇనుప స్లీపర్లను పేర్చినట్లు కనుగొన్నారు. మద్రాసు హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఇంజన్, ఒక పెట్టె ఈ స్లీపర్లపై ఎక్కిన తరువాత డ్రైవరు వెంటనే గమనించి ప్రమాదం రాకుండా నిలిపి వేశారు.

మహబూబ్‌నగర్, జడ్చర్ల మధ్య ఫిష్ ప్లేట్లను తొలగించారు. రైల్వే సిబ్బంది వెంటనే దీనిని కనిపెట్టి రైలుమార్గాన్ని మరమ్మత్తు చేశారు.

సికింద్రాబాద్ — కాజీపేట సెక్షనులో ఆలేరు స్టేషన్ వద్ద విద్యార్థులు హైదరాబాద్, ఖమ్మం ప్యాసింజరు రైలుపెట్టెలకు పోస్టర్లు అంటించారు. ఇంతకు మించి ప్రమాదం ఏమీ లేదు. ద్రోణాచలం, నంద్యాల సెక్షనులో చెలమ — దూలాకుంటపల్లె పురం స్టేషన్లమధ్య కొన్నిచోట్ల స్లీపర్లను కల్పివేసినట్లు తెలిసింది. గుంటూరు — గుంతకల్లు ప్యాసింజరు రైలు డ్రైవర్ కాలుతున్న స్లీపర్లను గుర్తించి, రైలును ఆపి, తరువాత మంటలను ఆర్పివేయించారు.

[illegible]క్ — గుంటూరు రైలును కూడా [illegible]

కాజీపేట—సికింద్రాబాద్, వాడి—సికింద్రాబాద్, విజయవాడ— సికింద్రాబాద్, ద్రోణాచలం— సికింద్రాబాద్ సెక్షన్ల మధ్య టెలిగ్రాఫ్ తీగలను తెలంగాణా ఆందోళనకారులు త్రెంపివేయడం వల్ల కమ్యూనికేషన్లకు అంతరాయం కలుగుతూ ఉంది. ఈ మార్గాలలో ఏదో ఒక చోట అవరోధాలు కలగడం పరిపాటి అయింది.

గతరాత్రి సెక్యూరిటీ అధికారులు ఒక ప్రాంతాన్ని దర్శించినప్పుడు, తెలంగాణా ఆందోళనకారులు 'దెబ్బకొట్టే' పద్ధతులు అనుసరిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ప్రాంతంలో రాత్రి కమ్యూనికేషన్లను పునరుద్ధరించగా ఉదయం తిరిగి విచ్ఛిన్నం చేసినట్లు తెలియవచ్చింది.

కోర్కెలు గుర్తించనిచో తీవ్ర పరిణామాలు

మదన్ మోహన్ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 20: కాంగ్రెస్ అధిష్ఠానవర్గం, ఇతర కేంద్ర నాయకులు తెలంగాణా వాస్తవ పరిస్థితిని గుర్తించి, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడం మంచిదని ప్రజా సమితి మాజీ అధ్యక్షుడు శ్రీ ఎ. మదన్‌మోహన్ పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గత ఆరునెలలుగా తెలంగాణా ప్రజలు అందరు ప్రత్యేక రాష్ట్రంకొరకు ఆందోళన సాగిస్తున్నారని, శాంతి మినహా ప్రత్యామ్నాయ మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు.

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణా ప్రజల కోర్కె ఆవేశంతో తొందరపడి చేసిన ప్రతిపాదన కాదని, ఈ రాజకీయ ప్రతిష్ఠంభనను నివారించని పక్షంలో ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల మధ్యనేకాక, మొత్తం దేశంపై అవాంఛనీయమైన ప్రభావం ఉండగలదని శ్రీ మదన్‌మోహన్ హెచ్చరిక చేశారు. తెలంగాణా ప్రభుత్వంపై [illegible] వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన [illegible] కేంద్ర నాయకులు పరిస్థితిని గుర్తించని పక్షంలో ప్రజాస్వామ్య విధానంలో ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కష్టం కాగలదని అన్నారు.

ఢిల్లీలో విద్యార్థుల పికెటింగ్

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణా ప్రజల న్యాయమైన హక్కులకు అనుకూలంగా లేని సీనియర్ కాంగ్రెసు నాయకుల నివాస భవనాలవద్ద పికెటింగ్ జరిపే నిమిత్తం అనేకమంది విద్యార్థులు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్లు విద్యార్థి నాయకుడు శ్రీ వి. పుల్లారెడ్డి నేడు తెలియజేశారు.

ప్రత్యేక రాష్ట్రసాధనకై సామూహిక సత్యాగ్రహం ఉధృతరూపం

తెలంగాణా అంతటా భారీఎత్తున అరెస్టులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 20

ప్రత్యేక రాష్ట్రసాధనకై తెలంగాణా ప్రజాసమితి ప్రారంభించిన సామూహిక సత్యాగ్రహం నేడు పరాకాష్ఠ నందుకున్నది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంద్వారా తెలంగాణా అంతటా దాదాపు 6వేల మందికి పైగా, అరెస్టు అయినట్లు ప్రజాసమితి వర్గాలద్వారా తెలియవచ్చింది.

నాలుగు జిల్లాలలో సత్యాగ్రహం జరిపి అరెస్టు అయినవారి సంఖ్య సుమారు 5,500 మంది అని, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో దాదాపు 670 మంది అని, తెలంగాణా ప్రజాసమితి వారికి అందిన లెక్కల వివరాలు వెల్లడించాయి.

నేడు సామూహిక సత్యాగ్రహంతోపాటు సమ్మె చేస్తున్న తెలంగాణా ఎన్. జి. ఒ. ల సంఘం సభ్యులు ప్రదర్శన కూడా జరపడం ఒక విశేషం. వీరు సెక్రటేరియట్ ముఖద్వారాన్ని దాదాపు ముట్టడించినంత పనిచేసి, లోనికి చొచ్చుకుని పోవడానికి ప్రయత్నించారు. అయితే, పటిష్ఠమైన పోలీసుబలం వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది.

ఈ ఎన్. జి. ఒ. లు అయిదు జట్లుగా వచ్చారు.

యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఆమోస్‌తో సహా 79 మంది ఎన్. జి. ఒ. లను అరెస్టు చేసినట్లు పోలీసువారు చెప్పారు. అయితే దాదాపు 300 మంది [illegible] వర్గాలవారు అన్నారు.

జిల్లాలలో

మెదక్ జిల్లాలో 1900 మంది, మహబూబ్‌నగర్‌లో 1260 మంది, వరంగల్‌లో 1850 మంది, జంటనగరాలలో 1670 మంది సత్యాగ్రహం జరిపారు.

జంట నగరాలలోను, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌లలోను హెచ్చుమంది ప్రజలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

రాజధానిలో కాచిగూడా క్రాస్‌రోడ్స్ వద్దగల వీర సావర్కార్ విగ్రహంవద్ద, కాచిగూడా మెయిన్ రోడ్డువద్ద, చాదర్‌ఘాట్, చార్మినార్, కోటి, ఖైరతాబాద్, సుల్తాన్‌బజార్, బొలారాం — మున్నగుచోట్ల సత్యాగ్రహం జరిగింది.

సుల్తాన్‌బజార్‌లో ఒక ఫ్యాక్టరీ ముందు తొలిసారిగా సత్యాగ్రహం జరిపారు. మునిసిపల్ కార్పొరేటర్ కార్మికనాయకుడు అయిన శ్రీ ఎన్. ఎం. రామస్వామి నాయకత్వాన 11 మంది సత్యాగ్రహులు అరెస్టు అయినారు.

తెలంగాణా ప్రజాసమితి మహిళా విభాగం బొగ్గులకుంట కేంద్రానికి చెందిన 25 మంది బాలికలు, కుమారి సై. పి. సులోచన నాయకత్వాన వీర సావర్కార్ విగ్రహంవద్ద సత్యాగ్రహం జరిపారు.

[illegible] 20 మంది సత్యాగ్రహులు సెక్రటేరియట్ ముందు అరెస్టు అయినారు.

శ్రీమతి శర్మిష్ఠా రెడ్డి నాయకత్వాన 19 మంది మహిళా సత్యాగ్రహులు చార్మినార్‌వద్ద అరెస్టు అయినారు.

శ్రీమతి బి. ఎస్. శర్మ నాయకత్వాన 20 మంది మహిళలు చాదర్‌ఘాట్ వద్ద, శ్రీ ప్రతాప్‌సింగ్, ఆయన సహచరులు 21 మంది పురానాపూల్ క్రాస్‌రోడ్స్ వద్ద అరెస్టు అయినారు.

289 మంది అరెస్టు

కలెక్టరేట్ ముందు 8 మంది సత్యాగ్రహులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరితో కలుపుకొని జంటనగరాలలో మొత్తం 289 మంది అరెస్టు అయినట్లు అధికారికంగా తెలియజేయబడింది.

మహబూబ్‌నగరులో

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు మహిళలతో సహా 116 మంది అరెస్టు అయినట్లు అధికార వర్గాలవారు తెలిపారు. వీరు ప్రభుత్వ కార్యాలయాలవద్ద పికెటింగ్ జరిపి, ప్రత్యేక తెలంగాణాకు అనుకూల నినాదాలు ఇచ్చారు.

నేడు మహబూబ్‌నగర్ పట్టణంలోను, జడ్చర్ల, వనపర్తి, కొడంగల్ లలో 109 మంది సత్యాగ్రహులు అరెస్టు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో ఇద్దరిని మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ ప్రివెంటివ్ సెక్షన్ల క్రింద [illegible] అరెస్టు చేయడం జరిగింది.

మహబూబ్‌నగర్‌లో 36 మంది మహిళలు, బాలికలతో సహా 61 మందిని, కొడంగల్‌లో 37 మందిని అరెస్టు చేసి తరవాత విడుదల చేశారు.

మెదక్ [illegible] మంది అరెస్టు అయినారు. వీరిలో ఒక్క సంగారెడ్డి వద్దనే 509 మంది అరెస్టు కావడం జరిగింది. వీరందరినీ తరవాత విడుదలచేశారు.

వరంగలుల్లో

వరంగల్ జిల్లా అంతటా కలిపి 223 మంది మాత్రమే అరెస్టు అయినట్లు అధికారవర్గాలవారు చెప్పారు.

జంటనగరాలలోని నాలుగు పోలీసు సబ్—డివిజన్లలోను 226 మంది సత్యాగ్రహులను

మిగతా 3 వ పేజీలో

సెక్రటేరియట్‌లో ప్రవేశానికి తెలంగాణా ఎన్. జి. ఓ.ల విఫలయత్నం

అమోస్‌తో సహా 70 మంది అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 20:

ఐదు జట్లకు చెందిన తెలంగాణా నాన్ గెజెటెడ్ ఉద్యోగులు నేడు రాష్ట్ర సచివాలయం ముఖద్వారాన్ని దాదాపు ముట్టడించినంతపనిచేసి లోనికి చొచ్చుకునిపోవడానికి యత్నించగా, సెక్రటేరియట్ మార్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తెలంగాణా ఎన్. జి. ఒ.ల యూనియన్ అధ్యక్షుడు అమోస్‌తో సహా 70 మంది ఎన్. జి. ఒ.లను నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 150 మంది యూనియన్ సభ్యులను అరెస్టు చేసినట్లు యూనియన్ వర్గాలవారు తెలిపారు.

జూన్ 10వ తేదీనుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న ఎన్. జి. ఒ.లు తమ సంఖ్యాబలాన్ని, శక్తిని నిరూపించాలనే దృఢ నిశ్చయంతో సచివాలయ ప్రధాన ద్వారం వద్ద పోగుకాసాగారు. ఒక పటిష్ఠమైన పెద్ద పోలీస్ దళంకూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నది.

అప్పుడు హఠాత్తుగా కొందరు ఎన్.జి.ఒ.లు ప్రధానద్వారం వద్దకు వెళ్ళడానికి యత్నించగా పోలీసులు వారిని నిలువుచేసి వెనక్కు నెట్టారు.

ఒక ఘట్టంలో పోలీసులు కొందరు ప్రదర్శకులు కారులకు, రాకపోకలకు అవరోధం కలిగిస్తే వారిని తోసుకునివెళ్ళి అవతలకు తొలగించవలసి వచ్చింది.

రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారాన్ని లోనుకుని లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు.

అంతకు ముందు పోలీసులు గాంధీ భవన్ వద్ద పోగైన ఎన్. జి. ఓ. లను లోపలికి ప్రవేశించకుండానివారించారు. బాచుబర్,క్వార్టర్‌లో ఉన్నవారి ఆఫీసు వద్దకు డా గట్టి కాపలా ఉంచారు. సచివాలయంవద్ద ఊరేగింపు జరపడానికి ఎన్.జి. ఒ.లకు అనుమతి నిరాకరించారు.

అప్పుడు తమ యూనియన్ సభ్యులను సచివాలయంముందు గుమిగూడ వలసిందిగా నాయకులు కోరారు.

సచివాలయం వద్ద అరెస్టులు జరిగిన తరువాత, పెక్కుమంది తెలంగాణా ఎన్.జి.ఒ.లు అరెస్టు చేసినవారిని ఉంచిన క్రైమ్ బ్రాంచి భవనం వద్దకు వెళ్ళసాగారు. ఆ భవనం ప్రక్కనే పోలీస్ యంత్రాంగానికి యావత్తు కీలకమైన కంట్రోల్‌రూమ్ కూడా ఉన్నది.

కొందరు ప్రెక్షకులైన, కాలినడకన, కంట్రోల్‌రూమ్ చుట్టూ పోగవుతుండగా వారిని తిరిగి వెళ్ళిపోవలసిందిగా అధికారులు కోరారు. వారు వెళ్ళకపోయేసరికి, వారిని తరిమివేయడం జరిగింది.

ఎన్.జి.వో నాయకుల అరెస్టు

హైదరాబాద్, జూన్ 20 తెలంగాణా ఎన్.జి.వో.ల యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.ఎల్.ఎన్. చారిని, హైదరాబాద్ జిల్లా ఎన్.జి.వో.ల యూనియన్ కార్యదర్శి శ్రీ స్వామినాధన్‌ను అత్యవసర సర్వీసుల ఆర్డినెన్సు క్రింద 19 రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

పోరాటం తీవ్రం చేయాలని శాసనసభ్యుల నిర్ణయం

హైదరాబాద్, జూన్ 20: ప్రత్యేక తెలంగాణాకై ప్రారంభించిన పోరాటాన్ని అన్ని నియోజకవర్గాలలోనూ మరింత చురుకుగా కొనసాగించాలని తెలంగాణా శాసనసభ్యులు నిర్ణయించారు.

నేడు గౌలిగూడా వద్ద తెలంగాణా ప్రజా సమితి ఆవరణలో జరిగిన తెలంగాణా లెజిస్లేటర్ల సమావేశంలో ఈ నిర్ణయం గైకొన్నారు.

కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణా పి.సి.సి. అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సమావేశం అనంతరం ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పరిస్థితిని యావత్తు శాసనసభ్యులు సమీక్షించారని అన్నారు. జిల్లాలలోను, కొన్ని నియోజకవర్గాలలోను పోరాటం వివరాలను గురించి పరిశీలించారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి, తదితర పార్టీల నుంచి వచ్చినవారు పాల్గొన్నట్లు డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

104 మంది తెలంగాణా ఎం.ఎల్.ఏ. లలో 28 మంది, 26 మంది తెలంగాణా ఎం.ఎల్.సి.లలో ఏడుగురు సమావేశానికి హాజరైనారు. 5గురు ఎం.ఎల్.ఏ.లు, ఒక ఎం.ఎల్.సి. హాజరుకాలేకపోతున్నామని తెలియజేశారు. ఇద్దరు ఎం.ఎల్.ఏ.లు జైలులో ఉన్నారు



ఆగస్టు 16 న రాష్ట్రపతి ఎన్నిక

న్యూఢిల్లీ, జూన్ 20 : రాష్ట్రపతి పదవికి ఎన్నిక ఆగస్టు 16 వ తేదీన జరుగుతుందని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు.

ఈ ఎన్నికకు జూలై 14 వ తేదీన ప్రకటన వెలువడుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి జూలై 28 వ తేదీ ఆఖరు తేదీ.

పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేస్తారు.

17 రాష్ట్రాల శాసనసభల కార్యదర్శులు అసిస్టెంటు రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. పార్లమెంటు సభ్యులు తమ రాష్ట్రాలలో ఓట్లు వేయడానికి అనుమతిస్తారు.

జి. టి. ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్, జూన్ 20 : 19 వ తేదీ పేట వద్ద 15 నిమిషాలు, న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో డైనింగ్ బోగీ తగలబడింది. ... ప్రమాదం వలన ఎక్స్‌ప్రెస్ రైలు చాలా ఆలస్యంగా బయలుదేరింది.

తెలకపల్లి వాయిదాపద్ధతిపై 2 స్పీకర్ల 3 బాండ్ల ట్రాన్సిస్టర్ రేడియో పొందండి
TOKYO AGENCIES (REGD.) NEW DELHI

బి-టెక్స్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

టెండరు నోటీసు పొడిగింపు

దిగువ టెండరు స్పెసిఫికేషనులకు తేదీ 30—6—69 సా. 4 గం. వరకు పొడిగించడమైనది.

1\. కరీంనగర్ / ఎస్/10/69—70 ...

2\. కరీంనగర్/ఎస్/11/69—70 ...

డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆపరేషన్, (ఎస్), కరీంనగర్.

PLASTIC AGE
హోలితీన్ పైపులు
12 ఎం.ఎం. నుండి 75 ఎం.ఎం. వరకు
PEP PLASTICS
PLASTIC EXTRUSION PRODUCTS
343, Kalbadevi Road, Bombay-2 Phone: 316159

శ్రీ సౌమ్యనామ సంవత్సర ఆషాఢ శుద్ధ ... 1 శనివారం, జూన్ 21. ...

రోగమును, జడిలికను ఎదిర్చే బలిసంపాదన

—శ్రీ అరవిందులు.

సంపాదకీయం

1969 జూన్ 21 శనివారం

శ్రీ లక్ష్మణ్, చెన్నారెడ్డి బాధ్యత

కాంగ్రెసు కార్యవర్గ ఆహ్వానాన్ని తిరస్కరించి డాక్టరు చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణా ప్రజలను గమ్యస్థానం దిశగా ఒక్క అడుగు ముందుకు తీసుకు పోలేదు. ...

కేంద్ర హోంమంత్రి శ్రీ చవాన్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించవచ్చునని ...

కాంగ్రెస్ కార్యవర్గం కూడా తెలంగాణాపై తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, ...

రొడీషియాపట్ల కొత్త విధానం అవసరం

రొడీషియాలోని యూరోపియన్ అల్పసంఖ్యాక వర్గ ప్రభుత్వం ఏకపక్షంగా స్వాతంత్ర్యం ప్రకటించుకుని నాలుగు సంవత్సరాలైంది. ఈ నాలుగు సంవత్సరాల్లోనూ బ్రిటిష్ ప్రభుత్వం రొడీషియా ప్రధానమంత్రి ఇయాన్ స్మిత్‌తో సంప్రతింపుల ద్వారా, ఆఫ్రికన్ ప్రజల హక్కుల రక్షణకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తూ వుంది. ...

రొడీషియా జనాభాలో నూటికి అయిదు వంతులు మాత్రమే వున్న యూరోపియన్లు, వారు కూడా బ్రిటన్, దక్షిణ ఆఫ్రికాలనుంచి వలసవచ్చినవారే గాని స్థానికులు కాదు — దేశ సంపదను పూర్తిగా అనుభవించడమేగాక, దేశంలో నూటికి 94 వంతులున్న ఆఫ్రికన్ ప్రజలపై రాజ్యాధికారం చెలాయించడం అన్యాయమేకాదు, అమానుషం కూడా. ...

ఐక్యరాజ్యసమితి ఇంతవరకూ తీర్మానాలు చేయడం మినహా, రొడీషియన్లకు న్యాయం చేయడానికి గట్టి చర్యలు ఏవీ తీసుకోలేదు. ...

ఆంధ్రదేశము - అశాంత పరిస్థితులు

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ

నేడు ఆంధ్రదేశము ప్రకృతివైపరీత్యాలచేతను, ప్రజాభిప్రాయముల వలనను కూడా నానాటికి అశాంతిపరిస్థితులకు ఆటపట్టై పోవుచున్నది. ... ముఖ్యముగా గుంటూరు జిల్లా, బాపట్ల ప్రాంతములు ... ఆ విషాదగాథలు వింటూ ఉంటే హృదయం ద్రవించిపోతున్నది.

...

ఆంధ్రులారా, తెలుగు బిడ్డలారా! ...

విజయవాడ - పెదకళ్ళేపల్లి బస్సు సర్వీసు

అయ్యా, విజయవాడ—పెదకళ్ళేపల్లి ఆర్.టి.సి. బస్సు సర్వీసు రోడ్డు సరిగా లేనందువల్ల గత జనవరిలో చల్లపల్లి వరకే నడుపబడినది. ఆర్.టి.సి. ఆ తరువాత రోడ్డుకు మరమ్మతులు జరుపబడగా వెంకటాపురం వరకు సర్వీసు పునరుద్ధరించబడింది. వెంకటాపురం నుంచి పెదకళ్ళేపల్లి వరకు రోడ్డుకు ఇంకా మరమ్మతులు జరుపవలసి వున్నది.

ఆర్.టి.సి. సర్వీసు నిర్వహించడానికి వీలుగా వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయవలసిన ఆవశ్యకతను గూర్చి ఆర్.టి.సి. అధికారులు పెదకళ్ళేపల్లి పంచాయతీ సమితి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సమితి అధ్యక్షుల దృష్టికి గొని వచ్చారు. రోడ్డుకు అవసరమైన మరమ్మతులు చేయగానే ఆర్.టి.సి. సర్వీసు పెదకళ్ళేపల్లికి పునరుద్ధరింపబడగలదు.

ఎం.ఆర్. అహ్మద్,
(ఆర్.టి.సి. పౌరసంబంధాల అధికారి హైదరాబాద్)

(గత మే 31 వ తేదీన "ఆంధ్రపత్రిక"లో ప్రచురించబడిన లేఖకు సమాధానంగా ఈ సమాచారం తెలియజేయబడింది.)

విజయవాడలో రిక్షా బిడ్డి ప్రమాదస్థితి

...

మరమ్మతులలో రైతులు సహకరించాలి

అయ్యా, ... గుంటూరు జిల్లాలోని ... 3500 ...

కె. రోశయ్య,
(శాసనమండలి సభ్యుడు, తెనాలి).

వర్తకుల సమస్యలపై కార్యాచరణ సంఘం

ఏలూరు మహాసభలో నియామకం

ఏలూరు, జూన్ 19: పశ్చిమ గోదావరి జిల్లా ... వర్తకుల మహాసభ జరిగింది. శ్రీ ... ఈ సభకు అధ్యక్షత వహించారు.

... తర్వాత శ్రీ పి.వి.సుబ్బారావు కన్వీనర్‌గా 27 మంది సభ్యులతో ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

విస్తృత ప్రజాస్వామ్యం ఈనాటి అవసరం

ఒక జాతిగా అమెరికా దేశ అభివృద్ధి అంతా కూడా ఒక మహాప్రయోగం. ...

విప్లవానంతర అమెరికన్ వ్యవస్థ 1930—40 మధ్య సంభవించిన భయంకర ఆర్థిక సంక్షోభం నాటి అనేక ప్రయోగాల ఫలితం. ...

... ఇది ఈనాటి ఆలోచన. ... మన 1940—50 నాటి కేంద్రీకృత విధానం నుండి 1970 నాటి విస్తృత ప్రజాస్వామ్యం వైపు పయనించాలి ...

—రిచర్డ్ నిక్సన్

ఆంధ్రలో కూడా సత్యాగ్రహం జరపాలని చెన్నారెడ్డి విజ్ఞప్తి!

హైదరాబాద్, జూన్ 20 : ప్రత్యేక తెలంగాణా ప్రతిపాదనకు సానుకూలురైన ఆంధ్రప్రాంత ప్రజలు, ప్రత్యేక రాష్ట్రం కోసం వారి వారి జిల్లాలలో సత్యాగ్రహ ఆందోళన సాగించి అరెస్టు కావాలని, తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి ఆంధ్ర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని చాలామంది తెలంగాణా ఉద్యమాన్ని సమర్థిస్తున్నట్లు తనకు సమాచారం వచ్చిందని కూడా శ్రీ చెన్నారెడ్డి అన్నారు. వీరిలో చాలామంది తెలంగాణా ప్రాంతంలో కూడా నివసిస్తున్నవారు ఉన్నారని, వారు కూడా తాము తోడ్పాటు ఇస్తామని అన్నారని శ్రీ చెన్నారెడ్డి తెలియజేశారు.

ఇండోర్‌లో తిరిగి ఉద్రిక్త పరిస్థితి

ఇండోర్, జూన్ 20 : ఈనాటి ప్రారంభంలో మతసంఘర్షణలు చెలరేగినందున ఇండోర్‌లో 13 రోజులపాటు విధించిన కర్ఫ్యూను మూడురోజుల క్రితం తొలగించగా, తిరిగి నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దానితో సాయుధ పోలీసు దళాలను తిరిగి కాపలా ఉంచారు. ... 13,000 మంది కార్మికులు ... 'హుకుమ్‌చంద్' మిల్లులలో నాలుగు మిల్లులను మూసివేయవలసి వచ్చింది. దీనివల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

చిత్రజగత్తు

'ఈరోజుల్లో అక్షరజ్ఞానం లేకపోతే దొంగతనానికి కూడా పనికిరారు. రోల్డుగోల్డు షాపు అనే బోర్డు చూడలేదూ?'

పాటిల్ కమిటీ నివేదికపై కార్యవర్గం పరిశీలన పూర్తి

కాంగ్రెస్ సభల ప్రతినిధి రు. 200, ఎ.ఐ.సి.సి. సభ్యుడు రు. 500 చెల్లించాలని నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 20 : కాంగ్రెస్ మహా సభలకు హాజరయే ప్రతి ప్రతినిధి ఇకనుండి రు. 200 లు చెల్లించవలసి యున్నది. ఎ. ఐ. సి. సి. సభ్యుడు ప్రతి రెండు సంవత్సరాల కొకసారి రు. 500 లు చెల్లించాలి. కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పాటిల్ కమిటీ అందజేసిన నివేదికపై కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ నేడు తన పరిశీలనను పూర్తి చేసింది. ఏప్రేలలో బెంగుళూరులో జరిగే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మహాసభలో ఈ కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకొని చర్చలు జరుగుతవి. సంస్థ నిర్మాణానికి సంబంధించిన సవరణలు ఏవైనా ఉన్నట్లయితే నాటిని ఖరారు చేస్తారు. ఎన్నికైన మూడు నెలలు కాలంలోగా ప్రతినిధులు, ఎ. ఐ. సి. సి. సభ్యులు తమ బకాయీలు చెల్లించాలని కూడా వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అలా బకాయీలు చెల్లించని పక్షంలో తమ పదవులను కోల్పోగలరని పేర్కొన్నది.

క్రియాశీలురైన సభ్యులు రు. 25 లు చెల్లించడంగాని లేదా కనీసం 25 మంది ప్రాథమిక సభ్యులనైనా చేర్పించడంగాని చేయాలి.

వివిధ స్థాయిలలో నున్న ఈ సంస్థకు ఈ నిర్ణయాల ననుసరించి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి రు. 20 లక్షలు రాగలవని తెలుస్తున్నది.

కో—ఆప్టెడ్ సభ్యులవర్గాన్ని రద్దు చేయాలని పాటిల్ కమిటీ చేసిన సిఫారసును వర్కింగ్ కమిటీ త్రోసిపుచ్చింది. అన్ని స్థాయిలలో అల్పసంఖ్యాకవర్గాలు, షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తరగతులనుండి అయిదు శాతం సభ్యులను కో ఆప్టు చేసుకోవడానికి కార్యవర్గ సభ్యులకు అధికారం ఉండాలని నిర్ణయించారు. కో ఆప్టు చేసుకోబడే ఈ సభ్యులు సంస్థ ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులుకారు. అయితే వారికి ఎన్నికైన సభ్యులకు గల హక్కులన్నీ ఉంటవి. నామినేషన్ల పద్ధతికి ఇకముందు స్వస్తి చెబుతారు.

వర్కింగ్‌కమిటీ సభ్యులలో 50 శాతానికి మించి కేంద్రంలోగాని, రాష్ట్ర ప్రభుత్వాలలో గాని మంత్రులుగా ఉండరాదని నిర్ణయించింది. మొత్తం సభ్యులలో మూడింట ఒకవంతును వర్కింగ్ కమిటీకి ఎన్నుకునే పద్ధతి ఇకముందుకూడా కొనసాగుతుంది. ప్రభుత్వం పనిచేస్తున్న తీరుపై మంత్రి ఎ. ఐ. సి. సి. కి వార్షిక నివేదిక సమర్పించ నవసరంలేదని కూడా నిర్ణయించింది.

యువజన సంస్థలోని సభ్యులు 35 సంవత్సరాల వయస్సు దాటనివారై ఉండాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.

ఆత్యవసర, సమావేశాల ఏర్పాటుకు సంబంధించి 50 మంది సభ్యులు కాకుండా కనీసం 20 శాతం సభ్యులైనా సంతకాలు చేయాలని నిర్ణయించింది.

యువజనులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, కార్మికుల సంస్థలకు సంబంధించిననివేదిక రెండవ భాగం పరిశీలన నేడు పూర్తికాలేదు.

పాంపిడో పదవీ స్వీకారం

ఫ్రాన్స్ కొత్త ప్రెసిడెంట్

పారిస్, జూన్ 20: ఫ్రెన్స్ 19వ ప్రెసిడెంట్‌గా యం. జార్జిస్‌పాంపిడో నేడిక్కడ ఎలిసీ ప్రాసాదంలో జరిగిన ఉత్సవంలో పదవీస్వీకారం చేశారు.

ఫ్రెన్స్ రాజ్యాంగమండలి అధ్యక్షుడైన యం. గాస్టన్‌పాలెవ్‌స్కీ మంత్రులు, విదేశీ రాయబారులు హాజరైన ఈ ఉత్సవంలో 57 సంవత్సరాల పాంపిడోను ఫ్రెన్స్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు.

పాంపిడోకు కుడివైపు తాత్కాలిక ప్రెసిడెంట్ ఎలెన్‌పోహెర్ ఎడమవైపు ప్రధాని మారిస్‌కోవెడిమర్విల్లీ వున్నారు. ప్రెసిడెంట్ పదవికి గత ఆదివారం రెండవసారి జరిగిన ఎన్నికలలో పాంపిడో తాత్కాలిక ప్రెసిడెంట్ పోహెర్‌ను వోడించి జనరల్ డిగోల్‌కు వారసుడయ్యారు.

ఫ్రెంచి ఐదవ రిపబ్లిక్‌లో ప్రెసిడెంట్ పదవీ స్వీకారం జరగడం ఇదే ప్రథమం. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని టెలివిజన్‌లలో ప్రప్రథమంగా ప్రసారం చేయడంతో ఈ ఉత్సవాన్ని యూరప్‌లోని లక్షలాది ప్రజలు తిలకించారు.

మాజీ ఉపాధ్యాయుడు, బ్యాంకర్, ప్రధాని అయిన పాంపిడో పదవీ స్వీకారం సందర్భంలో 21 శతఘ్నులను గౌరవ సూచకంగా పేల్చారు.

ఆ తర్వాత పాంపిడో, పాలెవ్‌స్కీలు ప్రసంగిస్తూ ఫ్రెన్స్‌కు జనరల్ డిగోల్ చేసిన సేవను ప్రశంసించారు. డిగోల్ నేడు తూర్పు ఫ్రెన్స్‌లోని తన గ్రామీణ గృహంలో వున్నారు.

బీహార్ కాంగ్రెస్ మిశ్రమ మంత్రివర్గం ఓటమి

శోషిత్‌దళ్, ఝార్‌ఖండ్ సభ్యుల పార్టీ ఫిరాయింపు ఫలితం: ముఖ్యమంత్రి రాజీనామా

పాట్నా, జూన్ 20 :—

బీహారులో కాంగ్రెసు నాయకత్వాన గల సర్దార్ హరిహరప్రసాద్ మిశ్రమ మంత్రివర్గం నేడు రాష్ట్ర శాసనసభలో పశుపోషణశాఖ బడ్జెట్ పద్దులపై వోటింగు తీసుకొనగా, 164—143 వోట్లతో వోడిపోయింది. తత్ఫలితంగా ముఖ్యమంత్రి సర్దార్ హరిహర ప్రసాద్‌సింగ్ గవర్నరు శ్రీ నిత్యానంద కనుంగోకు నేటి సాయంత్రం రాజీనామా పత్రాన్ని అందజేశారు.

పశుపోషణశాఖ బడ్జెట్ పద్దులపై ప్రతిపక్షం పట్టుబట్టిన వోటింగు తీసుకోగా ప్రతికూలంగా 164 వోట్లు, అనుకూలంగా 143వోట్లు రావడంతో శ్రీసింగ్‌మంత్రివర్గం వోడిపోయింది.

వోటింగు ఫలితాలను ప్రకటించిన వెంటనే స్పీకరు అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.

శ్రీ సింగ్ మంత్రివర్గంలో సివిలోయు ప్రాక్టుల మంత్రి అయిన శ్రీ జగదేవ ప్రసాద్ నాయకత్వాన శోషిత్‌దళ్ సభ్యులు పార్టీ ఫిరాయించి, వోటింగు జరిగినప్పుడు ప్రతిపక్షంవైపు వోటు చేశారు.

మంత్రివర్గంలో ఒక ప్రతినిధి గల హూల్ ఝార్‌ఖండ్ సభ్యులు కూడా ప్రతిపక్షం వైపు వోటు చేశారు.

అఖిలభారత సంయుక్త సోషలిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ కర్పూర్ ఠాకూర్, ఇంకా ... సభ్యులు 3.98 కోట్ల పశుపోషణ శాఖ బడ్జెట్ పద్దుపై వోటింగు తీసుకోవాలని పట్టుబట్టారు. సవాల్ చేశారు.

అంతకు పూర్వం శ్రీ తులసీదాస్ మెహతా (ఎస్. ఎస్. పి.) కోత తీర్మానం ఒకటి మూజువాణి వోటింగులో వోడిపోయింది.

ప్రతిపక్షం ఎంతో విశ్వాసంతో వోటింగును కోరడం సభకు ఆశ్చర్యం కలిగి, వెంటనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

స్పీకర్ శ్రీ రాం నారాయణ్ మండల్ వోటింగ్ ఫలితాలు ప్రకటించగానే ప్రతిపక్ష సభ్యులు బల్లలపై బాదుతూ హర్షం వెలిబుచ్చారు.

1967 లో జనరల్ ఎన్నికల అనంతరం రెండు మంత్రివర్గాలు ... పోయినవి. తిరిగి ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో సర్దార్ హరిహర ప్రసాద్‌సింగ్ నాయకత్వాన కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ... వుంది.

రాజీనామా

బడ్జెట్ డిమాండ్లపై వోటింగు సందర్భంగా వోటమి చెందడంతో ముఖ్యమంత్రి సర్దార్ హరిహరప్రసాద్‌సింగ్ నేటి సాయంత్రం గవర్నరు శ్రీ నిత్యానంద కనుంగొను కలుసుకొని రాజీనామా సమర్పించారు.

సత్యాగ్రహం ఉధృతరూపం

(1 వ పేజీ తరువాయి)

పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాల వారు తెలిపారు.

వీరిలో 80 మంది మహిళలు కూడా ఉన్నారు. ప్రదర్శనలన్నీ శాంతియుతంగా జరిగినవని అధికార వర్గాలవారు అన్నారు.

14 మంది కమ్యూనిస్టుల అరెస్టు

ప్రభుత్వ సచివాలయం ప్రధానద్వారంవద్ద ప్రదర్శనలు జరిపిన 14 మంది మితవాద కమ్యూనిస్టులను అరెస్టు చేసినట్లు కూడా వారు వెల్లడించారు.

79 మంది ఎన్. జి. ఓ.ల అరెస్టు

అలాగే, నేటి ఉదయం సచివాలయంవద్ద 79 మంది ఎన్. జి. ఒ. లు అరెస్టు అయినారు.

జంట నగరాలలో నేడు మొత్తం 289 మంది సత్యాగ్రహులను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలవారి నుండి అందిన తాజా సమాచారాన్ని బట్టి తెలియవచ్చింది. వీరిలో 134 మంది మహిళలు, బాలికలూను.

అరెస్టు అయినవారిలో దాదాపు సగం మంది 10, 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు.

79 మంది ఎన్. జి. ఒ. లు 14 మంది కమ్యూనిస్టులతో సహా జంటనగరాలలో మొత్తం అరెస్టు అయినవారి సంఖ్య 382.

జంటనగరాలలోను, దాని పరిసరాలలోను 58 కేంద్రాలలో ఈ సత్యాగ్రహం జరిగింది. బ్యాంకు వీధి, అబిద్‌రోడ్డు, ఉస్మానియా బజారు, సెక్రటేరియట్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత అలముకున్నది. తక్కిన చోట్లలో సత్యాగ్రహం శాంతియుతంగా జరిగింది.

సత్యాగ్రహులు శ్రీ నిజలింగప్పకు, శ్రీ చవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. నేటి సత్యాగ్రహంలో 19 మంది స్కూలు పిల్లలుకూడా ఉండటం విశేషం.

అరెస్టు అయిన ఎన్. జి. ఒ. లలో వారి యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. వెంకటరెడ్డి, పబ్లిసిటీ కార్యదర్శి శ్రీ జి. రామయ్య, సెక్రటేరియట్ శాఖ కార్యదర్శి శ్రీ మజీద్ సిద్దీ ముస్సగువారు ఉన్నారు.

సమ్మె చేయమని ఎన్. జి. ఒ. లను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణపై శ్రీఆమోస్‌ను పట్టణ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తక్కిన 78 మంది ఎన్. జి. ఒ. లను కూడా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న నేరంపై మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

సిహెచ్. రాజేశ్వరరావు ప్రభృతుల అరెస్టు

హైదరాబాద్, జూన్ 20: ఇక్కడ సెక్రటేరియట్ వద్ద నేటి ఉదయం నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టువర్గం నాయకుడు అయిన శ్రీ సిహెచ్. రాజేశ్వరరావు (ఎం. ఎల్. ఏ.) మరి 14 మంది సి. పి. ఐ. సభ్యులు అరెస్టు చేయబడ్డారు. రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలనీ, తెలంగాణా సమస్య పరిష్కారానికి రౌండ్ టేబిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ, సెక్రటేరియట్ గేటువద్ద సి. పి. ఐ. రాష్ట్రమండలి నేటికి మూడవరోజులుగా పికెటింగ్ జరిపింది.

రాష్ట్రాలకు పంచదారకోటా

న్యూఢిల్లీ, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వాల కోటాక్రింద 150000 టన్నుల పంచదారను కేంద్రం విడుదల చేసింది. స్వేచ్ఛా మార్కెట్‌లో అమ్మడానికి 75 వేల టన్నులను కేటాయించారు. జూన్ 23 తరువాత 30 రోజులలో స్వేచ్ఛా మార్కెట్ కోటాను విడుదల చేయవచ్చు.

ఆంధ్రలో టెలిఫోన్ సౌకర్యాల అభివృద్ధి

మచిలీపట్నం, జూన్ 20: విజయవాడ, విశాఖపట్నాలలో టెలిఫోన్ ఎక్స్ఛేంజీలను విస్తృతపరిచే పథకాలకు ప్రభుత్వం ఆమోదించిందని ఆంధ్ర సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీ డి. ఎస్. రామచంద్రాని తెలియజేశారు. విజయవాడ ఎక్స్ఛేంజిలో లైన్లను 4,800నుండి 6,800కు, విశాఖపట్నంలో 2,400 నుండి 3,300 కు పెంచుతారు.

1968—69 లో 15 కొత్త టెలిఫోన్ ఎక్స్ఛేంజీలను, 28 పబ్లిక్ కాల్ ఆఫీసులను తెరిచినట్లు ఆయన వెల్లడించారు.

దేశంలో టెలిఫోన్ సౌకర్యాల అభివృద్ధికి ఒక దీర్ఘకాల ప్రణాళిక ఆమోదించబడింది. దీంట్లో ఒక భాగంగా మద్రాసు కలకత్తాల మధ్య "కోయాక్సియల్ ట్రంక్ కేబుల్" వేయబడుతుంది. హైదరాబాద్‌నుండి ఒక లైను విజయవాడవద్ద దీనిలో కలుస్తుంది. హైదరాబాద్ విజయవాడలమధ్య కొంతదూరం కేబుల్ వెయ్యటం పూర్తయింది. హైదరాబాద్ పట్టణాలమధ్య సరాసరి ట్రంక్ డయలింగ్ ... పూనాలమధ్య మైక్రోవేవ్ పథకానికి సౌకర్యాలు ఏర్పడ్డాయి. కూడా పని ప్రారంభమయింది. హైదరాబాద్ గుంటూరులలో ప్రస్తుతం ఉన్న మాన్యువల్ ఎక్స్ఛేంజి స్థానంలో 2,000 లైన్ల ... ఆలోచనలో ఉంది. ఈ పథకాలన్నీ గల ఆటోమాటిక్ క్రాస్‌బార్ ఎక్స్ఛేంజి పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన జూలైనాటికి పూర్తవుతుంది.

మోటార్ అండ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ
159 మౌంట్‌రోడ్, మద్రాసు-2.

సంతోషపూర్వకముగా తెలియపరచునదేమన
సూపర్‌సీల్ బ్రేక్ పార్ట్సు మరియు బ్రేక్ హౌసులకు
మేము ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిబ్యూటర్లుగా
నియమింపబడినాము.

బ్రాంచిలు : ఆంధ్రరత్న రోడ్, గాంధినగర్, విజయవాడ-3. | 26/25/12, బి ఎస్ మూర్తి రోడ్, విశాఖపట్టణం-1.

ఖమ్మంజిల్లా గ్రామాలపై నక్సలైట్లదాడి

హైదరాబాద్, జూన్ 20 : ఖమ్మం జిల్లాలోని కాకర్ల గుడిపూడి గ్రామంలో రాత్రి పొద్దుపోయిన తరువాత 20 మంది సాయుధులైన నక్సలైట్లు మూడు ఇండ్లపై దాడిజరిపి 11,213 రూపాయల విలువచేసే ఆస్తిని అపహరించినట్లు పోలీసు ప్రధాన కార్యాలయానికి వర్తమానం అందింది.

రెండు ఇండ్లనుండి నక్సలైట్లు కొన్ని పత్రాలను కూడా అపహరించారు. కాకర్ల గ్రామంలో కంచర్ల అను వర్తకుని ఇంటిపైన, వెంకటేశ్వర్లు అను మరొక వ్యక్తి ఇంటిపైన దాడి జరిపారు. ఈ రెండు ఇండ్లలోను రు. 4,100 విలువచేసే ఆభరణాలు, భూమికి సంబంధించినపత్రాలనుతీసుకువెళ్ళారు.

తరువాత సమీప గ్రామమైన గుడిపూడి గ్రామంలో శ్రీ వి. శేషయ్య అను అతని ఇంటిపై నక్సలైట్లు బలవంతంగా జొరబడి, రు. 7,113 విలువచేసే బంగారు ఆభరణాలు, వస్త్రాలు, ఒక ట్రాన్సిస్టరును తీసుకుని వెళ్ళారు. గ్రామంనుంచి వెళ్ళిపోయే ముందు ప్రజలనుభయభ్రాంతులను చేయడానికి తుపాకులను ప్రయోగించారు.

జూలై 1 లోగా ఉస్మానియా కళాశాలలు తెరిచే సూచన

డాక్టర్ రావాడ సత్యనారాయణ వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 20 : ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాలలు జూలై ఒకటవ తేదీనాటికి తెరవబడవచ్చునని వైస్ చాన్సలర్ శ్రీ రావాడ సత్యనారాయణ చెప్పారు.

నేడిక్కడ ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన విద్యార్థి నాయకులందరినీ తాము సోమవారంనాడు ఒక సమావేశానికి హాజరు కావలసిందిగా కోరారనీ, కళాశాలలను తెరవవలసిన అవసరాన్ని వారికి నచ్చచెప్పగలమని తాము ఆశిస్తున్నామనీ చెప్పారు.

నేడు ఆయనను కలుసుకుని మాట్లాడిన కొందరు ప్రముఖ విద్యార్థి నాయకుల ధోరణిని బట్టి మరొక వారం రోజులలో కళాశాలలు తెరవబడవచ్చు.

విద్యార్థి నాయకులలో ప్రముఖులైనవారి వైఖరిలో కూడా ఈ విషయంపై మార్పు వచ్చినట్లు తెలుస్తున్నది.

పరీక్షా ఫలితాలు ఇంకా ప్రకటింపబడక పోయినప్పటికీ అనేకమంది విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాలలో ప్రవేశం సంపాదించుకున్నారని డాక్టర్ రావాడ చెప్పారు.

దేశంలో ఉన్న భారత టెక్నాలజీ విద్యాసంస్థలో సుమారు 20 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సు తొలి సంవత్సరంలో ప్రవేశం లభించిందనీ, ఆయన చెప్పారు.

ఉన్నత తరగతులలో చేరే విద్యార్థులకు ప్రవేశం ఇవ్వవలసిందిగా వైస్ చాన్సలర్ చేసిన విజ్ఞప్తిని చాలా విశ్వవిద్యాలయాలు గౌరవించాయి.

ఇతర విశ్వవిద్యాలయాలలో సీట్లు లభించిన విద్యార్థులకు అవసరమయ్యే సర్టిఫికెట్లన్నింటినీ వెంటనే వారికి ఇవ్వవలసిందిగా డాక్టర్ రావాడ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రధానాధ్యాపకులందరినీ ఆదేశించారు.

తెలంగాణా ఆందోళనవల్ల సుమారు ఆరులక్షలమంది విద్యార్థులు నష్టపోయారనీ, తెలంగాణా ఉద్యమంతో సన్నిహిత సంబంధం ఉన్న విద్యార్థులు 40 వేల మంది ఉంటారని డాక్టర్ రావాడ చెప్పారు.

కళాశాలలను తెరవాలని కోరుతూ మరొక నాలుగురోజులలో ఒక సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కళాశాలలు తెరవబడిన నెలరోజులు తరవాత పరీక్షలు జరుగుతాయి.

కొత్తగా సృష్టించిన ఉద్యోగాలలో తెలంగాణా అభ్యర్థులనియామకం

ఇంతవరకు 1,018 ఖాళీల భర్తీ

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణాలో కొత్తగా సృష్టించిన 2,005 ఉద్యోగాలలో అభ్యర్థులను నియమించే కార్యక్రమం సాగుతున్నది. ఇంతవరకు 1018 ఉద్యోగాలలో నియామకాలు జరిగాయి.

అభివృద్ధి ప్రణాళికలను సత్వరమే అమలు జరిపే ఉద్దేశంతో జిల్లా పాలనా వ్యవహారాలను పటిష్ఠం చేయడానికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగాయిటీవల ఈ ఉద్యోగాలను సృష్టించింది.

ఈ 2005 ఉద్యోగాలలో 1,036 ఉపాధ్యాయుల పోస్టులు, 132 జూనియర్ ఇంజనీర్లు, ఓవర్‌సీర్లు, ట్రేసర్లు, సూపర్‌వైజర్లు, 677 ఎల్. డి., యు. డి. గుమాస్తాలు, 25 జిల్లా ఇన్‌స్పెక్టర్లు, 135 టైపిస్టు ఉద్యోగాలు చేర్చబడ్డాయి. ఎల్. డి. సి. టైపిస్టు ఉద్యోగాలలోకి రిక్రూట్‌మెంటును జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

మిగతా పోస్టులలో అభ్యర్థులను నియమించే కార్యక్రమం చురుకుగా సాగడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

మార్చి 31 వ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తెలంగాణాకై సృష్టించిన 2,005 పోస్టులు కక, ఏప్రిల్ 15 కు అంతకు ముందే ఉన్న పోస్టులు మొత్తం 1,127. ఇవి యింకా భర్తీ కావలసి వుంది.

ఎల్. డి. సి., టైపిస్టు పోస్టులే కాక, 104 జూనియర్ ఇంజనీర్లు, 90 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 52 భాషా పండితుల గ్రేడ్, 47 బి. ఇడి. అసిస్టెంట్లు, 15 అసిస్టెంటు లెక్చరర్లు, 3 వ్యాయామ శిక్షణ ఇన్‌స్ట్రక్టర్లు పోస్టులలోకి ఆ యా శాఖాధిపతులు రిక్రూట్ చేశారు.

20 యు. డి. ఎకౌంటెంట్లు, 19 ఎల్. డి. ఎకౌంటెంటు పోస్టులలోకి ట్రెజరీస్ శాఖ అభ్యర్థులను నియమించింది. 13 ఎల్. డి. సి. పోస్టులను జిల్లా పరిషత్తులలో రిక్రూట్ చేసుకున్నారు.

విదేశీ ఆయిల్ కంపెనీలపై చర్యకు ప్రభుత్వ యోచన

క్రూడాయిల్ ధర తగ్గించనందుకు

న్యూఢిల్లీ, జూన్ 20 : క్రూడాయిల్ ధరను తగ్గించవలసినదిగా ప్రభుత్వం యిచ్చిన ఉత్తర్వులను ధిక్కరించినందుకు భారతదేశంలో పనిచేస్తున్న మూడు విదేశీ ఆయిల్ కంపెనీలపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవడానికి యోచిస్తున్నది. ఈమూడు ఆయిల్ కంపెనీల పేర్లు — బర్మాషెల్, ఎస్సో, కాల్టెక్స్.

పశ్చిమ ఆసియాలోను, విదేశాలలోను క్రూడాయిల్ ధర పడిపోయినదనీ, కనుక ప్రస్తుతం ఈ మూడు కంపెనీలు తాము బేరల్‌కు 1.38డాలర్లచొప్పునచెల్లించి దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్‌ధర 1.28 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు ఉదాహరణగా కొచ్చిన్ రిఫైనరీ పశ్చిమ ఆసియా నుండి బేరల్‌కు 1.28 డాలర్ల ధరకు క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటున్నదని ప్రభుత్వం పేర్కొన్నది.

ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా తమకు ఈ ధరకు క్రూడాయిల్ లభించడం లేదని, కనుక క్రూడాయిల్ ధర తగ్గించలేమని పెట్రోలియం, రసాయనాల మంత్రిత్వ శాఖకు మూడు కంపెనీలు తెల్పినవి. తమకు ఎక్కడనుండి క్రూడాయిల్ సప్లయి అవుతున్నది కూడా తెల్పడానికి అవి నిరాకరించినవి. ఈ కంపెనీలకు బేరల్‌కు 10 సెంటుల చొప్పున విదేశీమారక ద్రవ్యాన్ని తగ్గిస్తూ మంత్రివర్గం ఉత్తర్వుల నిచ్చింది. దానితో ఈ కంపెనీలు క్రూడాయిల్ దిగుమతులను, ఉత్పత్తులను తగ్గించివేసినవి. కొచ్చిన్ రిఫైనరీని ఉత్పత్తి పెంచవలసినదిగా ప్రభుత్వం ఆదేశించింది.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకే అధిక ప్రాధాన్యం

డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణా సమస్యపై ప్రస్తుతం సమావేశాలు జరుపుతున్న కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీకి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవలసిందని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప రెండవసారి నేడు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకుని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

డాక్టర్ చెన్నారెడ్డి విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ సమావేశంలో తాను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు గురించే గట్టిగానొక్కి చెప్పగలనని, బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని తొలగించాలన్నది రాష్ట్రపతి పాలన విధించాలన్నది కోర్కెలు మొదటి కోర్కెకు అనుబంధమైనవే నని అన్నారు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గానికి శాసనసభలో మెజారిటీబలం వున్నా, ప్రజల విశ్వాసం లేదని తాను కేంద్ర నాయకులకు వివరించగలనని, పోలీసుల అణచివేత చర్యలు అమానుష చర్యల వల్లనే తెలంగాణా ప్రజలు రాష్ట్రపతి పాలనకై పట్టుబడుతున్నట్లు కూడా నివేదించగలనని శ్రీ చెన్నారెడ్డి చెప్పారు.

ఢిల్లీలో ఎట్టి దాపరికం లేకుండా నిర్మొహమాటంగా చర్చలు జరుపవచ్చునని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్అలీ తనకు హామీ యిచ్చినట్లుకూడా ఆయన చెప్పారు.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండాలక్ష్మణ్ మాట్లాడుతూ తాను ఢిల్లీకి కేవలం తెలంగాణా ప్రదేశ్‌కాంగ్రెస్ పరిగణన విషయం గురించే వెళుతున్నానని అన్నారు.

అధిష్టానవర్గం పరిగణనను నిరాకరిస్తే ఆ తర్వాత మీరేం చేస్తారు అని ప్రశ్నించగా ఆయన "అయితే రాష్ట్రంలో కాంగ్రెసు సజీవంగా వుండటం ఎలా? అని ఆలోచిస్తాము" అన్నారు.

డాక్టర్ చెన్నారెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడానికి ముందు విమానాశ్రయంలో ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ, వర్కింగ్ కమిటీలో పరిష్కారమైనా నిర్మొహమాటంగా చర్చించవచ్చునని, శ్రీ సాదిక్ అలీ తనకు స్పష్టంచేశారని. ఈ హామీని పురస్కరించుకుని తాను ఢిల్లీకి వెడుతున్నానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిలో మార్పు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా ప్రజల అభిమతాన్ని తెలుసుకోడానికి జనవాక్య సేకరణ జరుపాలని కూడా ఆయన అన్నారు.

హైదరాబాద్, జూన్ 20 : జూన్ 22 వ తేదీ అర్ధరాత్రి తో ముగియవలసిన నిషేధాజ్ఞలను జూన్ 28 వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ నేడు ప్రకటించారు.

గ్రహబలం

22—6—69 ఆదివారం

అధికలషాఢ శుక్ల సప్తమి పగలు సుమారు: 1—50 అష్టమి తిథి, భానుసప్తమి. ఉత్తర నక్షత్రం ఈరోజు వర్జము ... నింపి ఘ. గం. 1—30 లోపు ప్రయాణములు, నూతన కార్యభారము చేయవచ్చు. సూర్యోపాసన, సూర్య నమస్కారములు, రవి గ్రహ జపము చేయుటకు విశిష్టమైనది.

మేషం: విక్రమ పరాక్రమోపేత సాహస చిత్తవృత్తిగలవారవుతారు. కార్యసిద్ధి, వ్యవహార జయం, కీర్తివ్యాప్తి, శత్రుజయం.

వృషభం: కుటుంబ వ్యయాధిక్యత. మాట్లాడి పోట్లాటలు తెచ్చుకోకండి. తాపం, కోపం తగ్గించుకోండి. కృత్తికవారికి మెలకువ మంచిది.

మిథునం: విపరీత సాహస ప్రవృత్తి. జ్వర తాపముల సూచన. చర్మవ్యాధుల బాధ, సోదరవర్గ నష్టం. శత్రుబాధ.

కర్కాటకం: అంతశ్శత్రు సంచలనం, వ్యవహార నష్టం, పిసినాటలు ఇతరుల నమ్మారు. ధననష్టయం, మధ్యాహ్నం అనుకూలం.

సింహం: అనుకూలమైన రోజు. ధైర్యసాహసాలతో కార్యసాధన, కీర్తి పతాకాలు రెపరెపలాడతాయి. రాజకీయ—వ్యాపార లాభం.

కన్య: వృత్తి ఉద్యోగ రూపకంగా ఆడంబర వ్యయం, దైవధ్యాన ప్రవృత్తి. అధికారుల ఆదరణ. గౌరవం. శ్రమతో కూడిన కార్యక్రమాలు.

తుల: వ్యాపార లాభాలకై ఆలోచనలు, శీఘ్ర పనికిరావు. వేదన రావచ్చు. ఏకాంగంపుంటే పనులు పూర్తవుతాయి.

వృశ్చికం: వృత్తి మూలకంగాను, రాజకీయాలలోను సంక్షోభ పరిస్థితి. ఆందోళన. శత్రువిజృంభణ. మెలకువ మంచిది.

ధనుస్సు: మీ పిత్రార్జిత ధనం వ్యయము చేయు సూచన. పెద్దలతో కలహసూచన. గౌరవభంగం రాదు. స్వల్పమైన ఆదాయము.

మకరం: ఆరోగ్యం బాగులేకపోయినా, తప్పట శ్రమపున్నా, వ్యవహార జయం, వృత్తిమూలక ఆదాయం.

కుంభం: ఆలోచనలకు అంతుండదు. దురాలోచనలు పాపహేతువులు. నిరాభంగం మనోవేదన కళత్రారోగ్యభంగం.

మీనం: ఇంట అనారోగ్యాలు, బంధుల అపచారం, శత్రుబాధలు, పుత్రులో ఆదాయం అర్థికలోపం రావచ్చు.



బ్రిటానియా గ్లాక్సో బిస్కట్లు

బ్రిటానియా గ్లాక్సో బిస్కట్లు పుష్కలంగా పాలు, ఇతర పోషక పదార్థములు చేర్చి తయారు చేయబడినవి. అందువలన త్వరగా పెరిగే బిడ్డలకు కావలసిన ఎక్కువ పోషకత్వాన్ని చేకూర్చుటకు ఈ బిస్కట్లు అత్యుత్తమమైనవి. మీ బిడ్డకు కూడా ఎక్కువ పోషకత్వము కోసం బ్రిటానియా గ్లాక్సో బిస్కట్లను ఇవ్వండి.

BRITANNIA Glaxo BISCUITS

బ్రిటానియా అంటే నాణ్యత.

BBC-8491

ఒక భారతీయ భాష ప్రపంచమంతటు అర్థమగునది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజమ్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా

SP/TC/33 TB

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

వచ్చే నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమైన కమిషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS, Post Box No. 151, Sivakasi,

కావలెను

ఉపాధ్యాయులు కావలెను, బాబూ ట్యుటోరియల్ కాలేజి, గన్నవరం, వయా మార్కాపూరు, గుంటూరు జిల్లా.

రిక్కార్డు లేక అనుభవముగల సోషల్, లెక్కలు అభ్యర్థులు జూలై 5 లోపుగా దరఖాస్తులు పంపవలెను. జీతం మెరిట్‌నుబట్టి ఇవ్వబడును. మేనేజరు.

ఆదోని ఆర్ట్సు అండ్ సైన్సు కాలేజి, ఆదోని, కర్నూలు జిల్లా.

ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, ఎకనమిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జూఆలజీలో లెక్చరర్లు, ఇంగ్లీషు, తెలుగులో ట్యూటర్లు కావలెను. యు. జి. సి. స్కేలు జీతం ఇవ్వబడగలదు. అర్హతగల అభ్యర్థులు 30—6—69 వరకు దరఖాస్తులు పంపుకొనవలెను. దరఖాస్తు కాపీ ఒకటి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రారుకు పంపవలెను.

కరస్పాండెంటు,

మరణము

చాంద్రమాన, సౌమ్యనామ సం. జేష్ఠ బ. ద్వాదశి బుధవారం అనగా ది. 11.6.69 న ఉదయం 7—30 గంటలకు శ్రీ పెనుబోతు కృష్ణమూర్తిగారు (కొబ్బరికాయ వ్యాపారస్థులు, గుడివాడ), స్వర్గస్థులైరి. వారి ఆత్మకు శాంతి చేకూరునుగాక.

వారి పెద్దకర్మ ది. 25—6—69 న గుడివాడలో వారి కుమారుని స్వగృహమున జరుగును.

పెనుబోతు వెంకటేశ్వర్లు, అన్న
పెనుబోతు సుబ్రహ్మణ్యం కుమారుడు,
యడ్లు సూర్యప్రకాశరావు, బావమరది
శ్రీమతి పెనుబోతు భారతమ్మ, భార్య
సూరిసెట్టి లక్ష్మీకాంతమ్మ
వల్లూరి సీత, వెన్ను జయలక్ష్మి
వాసిరి వరలక్ష్మి (కుమార్తెలు)

అమ్మకము

ఇల్లు అమ్మబడును

విజయవాడ కొత్తపేట హిందూహైస్కూలు ప్రక్కన వ్యాపార స్థలములోసుమారు 350 చ. గ. విస్తీర్ణములో గల ఇల్లు అమ్మబడును. వివరములకు: చాట్రాటి రామారావు, కేరాఫ్ వినోదా టాకీసు, విజయవాడ—3.

ప్రకటనలు

కంభం గ్రామ పంచాయితి

కర్నూలుజిల్లా, కంభం గ్రామ పంచాయతీకి దిగువ కనపరచిన సామానులు సప్లయి చేయుటకు గాను సీలు వేసిన టెండర్లు ది. 28—6—69 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు సదరు పంచాయితీ కార్యనిర్వాహకాధికారిచే తీసుకొనబడును. అదే రోజు సాయంత్రం 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున సదరు టెండర్లు పరిశీలించబడును. టెండరుదార్లు నిర్ణీత డిపాజిట్టు చెల్లించి టెండరు షరతులకు లోబడి టెండర్లు దాఖలు చేసుకొనవచ్చును.

1. 1969—70 సం. కు స్టేషనరీ సామానులు సప్లయి చేయుట
   చెల్లించవలసిన డిపాజిట్టు : రు. 50
2. 1969—70 సం. కు కన్సర్వెన్సీ (టెంకాయపుల్లల పొరకలు గంపలవగైరా) సామానులు సప్లయి చేయుట
   చెల్లించవలసిన డిపాజిట్టు : రు. 10

షరా : టెండరు షరతులు, టెండరు ఫారములు వగైరా ఆఫీసు పనివేళలందు తెలుసుకొనవచ్చును.

కార్యనిర్వాహణాధికారి,

టెండరు నోటీసులు

చీరాల మునిసిపాలిటి

1968—69 సం. కు చీరాల మున్సిపల్ పత్రికకు హెల్ము మరియు ఇతర పత్రికలకు చెప్పులు సప్లయిచేయు నిమిత్తము ది. 28—6—69 సాయంకాలము 4 గంటల వరకు మునిసిపల్ సెక్రటరీ గారిచే గాని, లేక వారి అధికారము పొందినవారిచే గాని సీలు వేసిన టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు అదేరోజు 4—30 గం. లకు హాజరైన టెండరుదారుల సమక్షములో తెరువబడును. వివరములకు ఆఫీసు పనివేళలందు కనుగొన వచ్చును.

ధరావత్తు రు. 100—00
టెండరుఫారం ఖరీదు రు. 1—02
షరా : చెక్కులు స్వీకరించబడవు.

(సం). డబ్ల్యు. పి. దేశపాండే
మున్సిపల్ సెక్రటరీ.

ఎడ్యుకేషనల్

స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుకొను.

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

హిందూ కాలేజి, గుంటూరు

పునః ప్రారంభము 2—7—69 జూనియర్ ఇంటర్మీడియట్, ప్రీ యూనివర్సిటీ, బి. ఏ., బి. ఎస్. సి., బి. కాం., తరగతులలో అన్ని ముఖ్యమైన కాంబినేషన్‌లతో ప్రవేశములు 25—6—69 నుంచి ప్రారంభమగును. దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టసు రు. 2 నగదు చెల్లించిగాని, ప్రిన్సిపాల్ పేర రు. 2—50 లకు క్రాసుచేసిన పోస్టల్ ఆర్డరుతో స్వంత అడ్రసు వ్రాసిన 9"×4" కవరు పంపుతూ రిక్విజిషన్ మీదగాని 20—6—69 నుంచి పొందవచ్చును.

పరిమితంగా హాస్టల్ వసతి లభించును.

(సం.) వై. ఎస్. ఆర్. చంద్రన్,
ప్రిన్సిపాల్.

ఏ. బి. ఎన్. కళాశాల, నిడుబ్రోలు

పునః ప్రారంభము : 25—6—1969

క్రిందివానిలో విద్య గరపబడును.

1. ప్రి యూనివర్సిటీ: ఆర్ట్సు అండ్ సైన్సు
2. రెండు సంవత్సరముల ఇంటర్‌మీడియట్ ఆర్ట్సు అండ్ సైన్సు
3. బి. ఏ., బి. ఎస్. సి., బి. కాం.

ప్రాస్పెక్టసుతో దరఖాస్తుఫారము రూ. 2 లు చెల్లించి కాలేజీ ఆఫీసు నుంచి పొందవచ్చును. పై తరగతులకు దరఖాస్తులు ది. 5—7—1969 వరకు మాత్రమే ప్రిన్సిపాల్ గారిచే స్వీకరించబడును.

హాస్టలు వసతి కలదు.

సెక్రటరీ అండ్ కరస్పాండెంటు,

హిందూకాలేజి, గుంటూరు

ఇంగ్లీషు, తెలుగు, హిందీ, లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జూఆలజీ, కామర్సులో లెక్చరర్లు, ట్యూటర్లు, డిమాన్‌స్ట్రేటర్లు కావలెను. ఒకటవ, రెండవ తరగతి ఎం. ఏ. లు, ఎం. ఎస్. సి. లు దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తులు సెక్రటరి, హిందూ కాలేజీ, గుంటూరుకు 15—7—69 వరకు చేరవలెను. దరఖాస్తు కాపీ ఒకటి వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుకు పంపవలెను.

(సం). ఎన్. ఎస్. ఆర్. పంతులు,
సెక్రటరీ అండ్ కరస్పాండెంటు

నెలకు రు. 180 నుండి 350 జీతం మీద టెలిఫోన్, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్, రేడియో ఆపరేటర్లుగా ఉద్యోగములకు ట్రైనింగు ఇవ్వబడును. స్కాలర్‌షిప్పులు గలవు. వివరములకు రు. 1 పంపండి.

సెంట్రల్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజి, బ్రాడీపేట, 5 వ లైను, గుంటూరు—2.

సెయింట్ జోసెఫ్స్ కాన్వెంటు
నిడదవోలు ప. గో. జిల్లా

ఏలూరు సెయింట్ థెరిసా కాన్వెంటు సిస్టర్సు వారిచే నిడదవోలులో ఇంగ్లీషు మీడియమ్ స్కూలు తెరువబడును. కె. జి. మరియు 1 నుండి 5 తరగతులవరకు ది. 24—6—69 నుండి అడ్మిషన్సు ప్రారంభమగును.

నిడదవోలు లయన్స్‌క్లబ్ వారి అభినందనములతో.

శ్రీ రామకృష్ణ సమితి, విజయవాడ—3

1. శ్రీ రామకృష్ణ విద్యాలయ హైస్కూల్, సీతానగరం, తాడేపల్లిపోస్టు, గుంటూరు జిల్లా 19—6—69 నుండి పునః ప్రారంభమైనది. 6 నుండి 10 తరగతులు గలవు. తెలుగు మీడియం. హాస్టలులో చేరగోరువారు వెంటనే దరఖాస్తులను ప్రధానోపాధ్యాయునకు పంపవలెను.
2. వివేకానంద సెంటినరీ హైస్కూలు, విజయవాడ—3.
   తెలుగు పండిట్ గ్రేడ్ 2, భాషా ప్రవీణ ట్రైయిండ్ కావలెను. దరఖాస్తు కాపీ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారికి కూడా పంపవలెను.
3. శ్రీ రామకృష్ణ ఉచిత హోమియో వైద్యశాల, పున్నమ్మ తోట, విజయవాడ—2
   పార్టుటైం పని చేయుటకు రిజిష్టర్డు హోమియో ప్రాక్టీషనర్ కావలెను.

కార్యదర్శి.

పాలసీ పోయినది

జీవిత భీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1956 జీవితభీమా కార్పొరేషన్ ఆక్టు క్రింద స్థాపితము)

డివిజనల్ ఆఫీసు, మచిలీపట్నం.

శ్రీ యడవల్లి రామలింగయ్య జీవితముపై ఆంధ్ర ఇన్స్యూరెన్సు కంపెని జారీచేసిన నెం. 75059884 పాలసీ పోయిన కారణమున ఈ తేదీ నుండి ఒక నెల లోపుగా ఎట్టి అభ్యంతరములు మావద్ద దాఖలు కానిచో డూప్లికేటు పాలసీ జారీ చేయబడును.

మచిలీపట్నం, (సం). ఎం. రామారావు,
21—6—69 డివిజనల్ మేనేజరు.

వియత్నాంనుండి మరికొన్ని సేనల ఉపసంహరణకు ఆగస్టులో నిర్ణయం

ఆయుధోత్పత్తి పోటీపై రష్యాతో చర్చలకు అమెరికా సంసిద్ధత: నిక్సన్ వెల్లడి

వాషింగ్టన్, జూన్ 20 : వియత్నాంనుండి మరికొన్ని సైనికదళాలను ఉపసంహరించుకునే విషయాన్ని అమెరికా ఆగస్టు నెలలో నిర్ణయిస్తుంది. అమెరికా ఇంచుమించు అదే సమయంలో ఆయుధాల ఉత్పత్తి పోటీకి సంబంధించి సోవియట్ యూనియన్‌తో సంప్రతింపులు ప్రారంభిస్తుంది.

అమెరికా అధ్యక్షుడు శ్రీ నిక్సన్ నిన్న రాత్రి ఇక్కడ విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ పై విషయాలను వెల్లడించారు.

పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కార మార్గం ఆలోచించే విషయమై కూడా తాము ఇజ్రేల్ ప్రధాని గోల్డామేయర్‌తో కూడా ఒక నెలరోజులలో సంభాషణలు జరపగలమని శ్రీ నిక్సన్ చెప్పారు.

1970 వ సంవత్సరం ఆఖరునాటికి కనీసం 200,000 మంది అమెరికన్ సైనికులను మాతృదేశానికి పిలిపించి వేయడానికి నిక్సన్ సంకల్పించుకున్నట్లు పరిశీలకులు చెప్పారు.

ఆగస్టు నెలాఖరునాటికి 25 వేలమంది సైనికులను ఉపసంహరించుకోడానికి అమెరికా నిర్ణయించుకున్నట్లు శ్రీ నిక్సన్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఆయన ఇప్పుడు ఉపసంహరించబడే సైనికుల సంఖ్యను ఇతమిత్థంగా తేల్చి చెప్పలేదు. "ఆగస్టు నెలలో మరొక నిర్ణయం తీసుకోడం జరుగుతుంది" అని మాత్రం ఆయన అన్నారు.

వియత్నాంలో ఉన్న మొత్తం 5,38,500 మంది అమెరికన్ సైనికులలోను సుమారు 2,00,000 నుండి 250,000 మంది ఉత్తర వియత్నాం సేనలతోను, వియత్కాంగ్ దళాలతోను యుద్ధం చేస్తున్నారు.

ఆయుధాల ఉత్పత్తి పోటీపై అమెరికా, సోవియట్ సంభాషణల గురించి ప్రస్తావిస్తూ జూలై 31 వ తేదీ నుండి ఆగస్టు 15 వ తేదీలోగా చర్చలు ప్రారంభించడానికి అమెరికా సిద్ధంగానే ఉన్నట్లు అమెరికా రక్షణమంత్రి విలియమ్ రోగర్సు క్రెమ్లిన్‌కు తెలియజేశారనీ అయితే అక్కడనుండి ఇంతవరకు సమాధానమేమీ రాలేదని ప్రెసిడెంట్ నిక్సన్ చెప్పారు.

ఈ సంభాషణలు వియెన్నా, జెనీవాలలో కాని లేక ఉభయ పక్షాలకు అంగీకారమయ్యే మరియే ఇతర స్థలంలోనైనాసరే ఏర్పాటు చేయడానికి అమెరికాకు ఎట్టివిధమైన అభ్యంతరం ఉండబోదని శ్రీ నిక్సన్ స్పష్టీకరించారు.

పశ్చిమాసియాలో పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ, 1963 జూన్‌లో యుద్ధం జరిగినప్పటినుండి పరిస్థితిలో మార్పేమీ లేదని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

అమెరికా సేనలను ఉపసంహరించుకోడానికి సంబంధించిన నిర్ణయాలు పారిస్ శాంతి సంభాషణలలో అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని కూడా ప్రెసిడెంట్ నిక్సన్ చెప్పారు. శాంతి సంభాషణలలో రాబోయే రెండు మూడు నెలలలో చెప్పుకో తగినంత అభివృద్ధి కనిపించగలదని అమెరికా ఆశిస్తున్నదని ఆయన అన్నారు.

అంతర్జాతీయ పర్యవేక్షణ క్రింద కాల్పులను విరమించవలసిందిగా తాము మే 14 వ తేదీన చేసిన ఒక సూచనను అంగీకరించవలసిందిగా హనాయ్, వియెత్కాంగ్‌లను శ్రీ నిక్సన్ కోరారు.

దక్షిణ వియత్నాం ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకున్న ఏ నిర్ణయాన్నైనాసరే అమెరికా అంగీకరిస్తుందని శ్రీ నిక్సన్ పునరుద్ఘాటించారు.

అమెరికా మాజీ రక్షణ మంత్రి క్లిఫర్డ్ వ్రాసిన ఒక వ్యాసంలోని అంశాలనుగురించి ప్రశ్నించగా, వియత్నాం విధానాన్ని తాము ప్రతిరోజూ పునః పరిశీలిస్తూనే ఉన్నామని శ్రీ నిక్సన్ చెప్పారు.

శ్రీ క్లిఫర్డ్ అభిప్రాయపడినట్లుగా అమెరికా వియత్నాంలో ఎంతోకాలం ఉండబోదని శ్రీ నిక్సన్ స్పష్టీకరించారు.

చాలా తక్కువ స్థాయిలోనే యుద్ధం కొనసాగించి తక్కువమంది అమెరికన్ సైనికులు మాత్రమే నష్టపోయేలా చూడవలసిందిగా వియత్నాంలో ఉన్న అమెరికా సైన్యాధికారి జనరల్ క్రైటన్ అబ్రామ్సును ఆదేశించడం జరిగిందని కూడా శ్రీ నిక్సన్ చెప్పారు.

తెలంగాణా ప్రాంతీయ సంఘం భవిష్యత్తు

శ్రీ ప్రగడ కోటయ్య ప్రకటన

నిడుబ్రోలు, జూన్ 20 : కాంగ్రెసు వర్కింగ్‌కమిటి సమావేశంలో తెలంగాణా ప్రాంతీయసంఘానికి చట్టబద్ధమైన అధికారాలనిస్తూ నిర్ణయం ప్రకటించవచ్చునని వస్తున్న వార్తలపై వ్యాఖ్యానిస్తూ తెలంగాణా ప్రాంతీయ సంఘానికి అట్టి అధికారాలనివ్వబోయేముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై చర్చించుట సమంజసమని కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీ ప్రగడకోటయ్య ఇటీవల అన్నారు.

ఈ విషయంలో శాసనసభా కాంగ్రెస్ పార్టీలో చర్చించకుండా ఏ నిర్ణయంతీసుకొన్నా దానిని ప్రవేశపెట్టదలచుకున్నా, అది చాలా దురదృష్టకరమైన విషయమనీ, రాష్ట్రంలోని ఇతరప్రాంతాల ప్రజలలో అందువలన ఉద్రిక్తతకు అవకాశం కల్పిస్తుందని రాయలసీమప్రజలు అప్పుడే తమకు ప్రాంతీయసంఘం కావాలని కోరుతున్న విషయం వర్కింగ్‌కమిటి దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. (స. వి)

తుపానులో దెబ్బతిన్న ప్రాంతాలకు కేటాయింపులు

హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తుపానువలన నష్టపోయిన జిల్లాలు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మంలలో సహాయ చర్యలకు నిర్ణయించబడిన రు. 5 కోట్ల మొత్తంలో ఖమ్మం జిల్లాకు రు. 76 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాకు రు. 20 లక్షలు, కృష్ణా జిల్లాకు రు. 1 కోటి 24 లక్షలు, గుంటూరు జిల్లాకు రు. 2 కోట్ల 73 లక్షలు కేటాయించబడినట్లు నిన్న ఇక్కడ అధికారపూర్వకంగా తెలిసింది.

ఈ మొత్తంలో కొంత నగదుసహాయంగాను, కొంత ప్రజా, పశు ఆరోగ్య వైద్యశాలలకు, పంట కాల్వల, రోడ్ల మరమ్మతులకు, ఇంకా రవాణా ఖర్చులకు ఈ ప్రాంతాలలో విత్తనాలను అసలుధరకు సరఫరాచేయుటానికి అయే తదితర ఖర్చులకు వినియోగిస్తారు.

తుపాను లేక వరదలలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రు. 500 ల నుండి రు. 1000 వరకు నగదు సహాయం అందజేయబడుతుంది. గృహాలు కూలిపోయిన, దెబ్బతిన్నవానికి రు. 50 నుండి రు. 200 వరకు గ్రాంట్ల రూపంలో సహాయం అందజేస్తారు. మత్స్య పారిశ్రామికులకు కూడా బోట్లు, ఇంకా వారు నష్టపోయిన పరికరాలు మరమ్మత్తులకు లేక కొత్తవి కొనుగోలు చేయుటానికి గ్రాంట్ల రూపంలో నగదుసహాయం అందజేయబడుతుంది.

రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలకై రాజ్యాంగ సవరణ తగదు

పరిపాలనా సంస్కరణ కమిషన్ సిఫారసు

న్యూఢిల్లీ, జూన్ 20: రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అభివృద్ధి పరచడానికి రాజ్యాంగసవరణ అవసరమన్న ప్రతిపాదనను పరిపాలనా సంస్కరణల కమిషన్ వ్యతిరేకించింది. రాష్ట్ర, కేంద్ర సంబంధాలపై సమర్పించిన నివేదికలో రాష్ట్రాలకు ఆర్థిక, పరిపాలనాధికారాలను ఎక్కువగా ఇవ్వడం మంచిదని సిఫారసు చేసింది.

రాష్ట్ర, కేంద్ర సంబంధాలను మెరుగుపరచడానికి ఇది అవసరమని రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది.

ప్రధాని ఇందిరాగాంధికి నివేదిక కాపిని కమిషన్ అధ్యక్షుడు శ్రీ కె. హనుమంతయ్య అందజేశారు.

నివేదికలోని సిఫార్సులు అన్నీ ఏకగ్రీవంగా రూపొందించబడ్డట్లు శ్రీ హనుమంతయ్య తెలియజేశారు. రాష్ట్ర కేంద్ర సంబంధాల విషయంలో రాజ్యాంగ సంబంధమైన అంశాలపై ఏకాభిప్రాయం కలదని, పరిపాలన, ఆర్థిక సంబంధమైన విషయాలపై మాత్రం భేదాలు కలవని శ్రీ హనుమంతయ్య అన్నారు.

గుంటూరు రైతులకు ఆంధ్ర బ్యాంకు ఋణసహాయం

రు. 50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన

గుంటూరు, జూన్ 19 : ఇటీవల తుపాను వల్ల కలిగిన అపార నష్టం దృష్ట్యా ఖరీఫ్ పంట పండించడానికై వ్యవసాయదారులకు రు. 50 లక్షలను ఋణం ఆంధ్ర బ్యాంకు ఇవ్వనున్నట్లు బ్యాంకు ఛైర్మన్ శ్రీ కె. గోపాలరావు నేడు చెప్పారు.

గ్రామీణ ప్రజలకు ఎక్కువ సేవచేసే ఉద్దేశ్యంతో గుంటూరు జిల్లాలో త్వరలో మూడు, నాలుగు బ్రాంచీలు తెరవనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం బ్రాంచిని ప్రారంభిస్తూ గత ఏడాది కన్నా ఎక్కువ ఋణాలను వ్యవసాయదారులకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

శ్రీయుతులు వి. రత్తయ్య (ఎం. ఎల్. ఏ.) రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

తెలంగాణా నాయకుల్ని కాంగ్రెసును వదలివేయాలి

శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి సూచన

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఒకవంక అధికార పక్షమైన కాంగ్రెస్‌లో ఉంటూ మరొకవంక దానికి విరుద్ధంగా ఉంటున్నట్లు వ్యవహరించే ద్వంద్వ ధోరణికి స్వస్తిచెప్పి కాంగ్రెసుకు రాజీనామా ఇచ్చి ప్రతిపక్షంలో చేరి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని భారతీయ క్రాంతిదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి (ఎం. పి.) నేటి ఉదయం ఇక్కడ అన్నారు.

తెలంగాణా ఆందోళన దృష్ట్యా ఏ మాత్రమే కాక ప్రభుత్వ దృష్టికి తేవలసిన అన్ని అత్యవసర ప్రజా వ్యవహారాలకు కూడా ఈ విధంగా చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రత్యేకతెలంగాణాకు తమ పార్టీ మద్దతును ప్రకటిస్తూ, ప్రధాని రూపొందించిన అష్టసూత్ర పథకం సంవత్సరం ముందే రూపొందింపబడవలసిందని శ్రీ శాస్త్రి అన్నారు.

ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వంటి అన్నిరకాలైన హింసాకాండను భారతీయ క్రాంతిదళ్ వ్యతిరేకమని ఆయన స్పష్టీకరించారు.

ప్రస్తుత కల్లోలిత పరిస్థితిని ఆసరాగా తీసుకుని నక్సలైట్లు, రజాకార్ల రంగంలో వస్తున్నారనీ, ప్రజాస్వామిక శక్తులందరూ ఏకమై నక్సలైట్ల బెడదనుండి తప్పించుకోవలసిన అవసరం ఉన్నదని కూడా బి. కె. డి. నాయకుడు చెప్పారు.

శ్రీ శాస్త్రి ఆస్పత్రికి వెళ్ళి గాయపడిన వారిని పరామర్శించారు. ఆయన తెలంగాణా ఆందోళనపై రాష్ట్ర బి. కె. డి. సన్నాహక సంఘం సభ్యుడు శ్రీ వందేమాతరం రామచంద్రరావుతోను, చెన్నారెడ్డి ప్రజాసమితి ప్రతినిధులతోను చర్చించారు.

క్రాంతిదళ్ సన్నాహక సంఘ సమావేశం

హైదరాబాద్, జూన్ 20 : భారతీయ క్రాంతిదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి 19న హైదరాబాద్‌లో రాష్ట్ర క్రాంతిదళ్ సన్నాహక సంఘం సమావేశంలో ప్రసంగించారు. శాసనసభ్యుడు శ్రీ సత్యనారాయణ, మెదక్ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ నరసింహారెడ్డి ఈ సమావేశానికి ప్రత్యేకాహ్వానితులుగా హాజరయినారు.

పోలీసు కాల్పులలో గాయపడి, ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారిని శ్రీ శాస్త్రి పరామర్శించారు. కొంతకాలంనుండి సమ్మె చేస్తున్న [illegible] శ్రీ శాస్త్రికి ఒక మెమోరాండం సమర్పించారు. తెలంగాణా ఉద్యమాన్ని తాము బలపరుస్తున్నట్లు వారు ప్రకటించారు.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీధరరెడ్డి కూడా శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రిని కలుసుకున్నారు.

జంటనగరాలలో నాయకుల పర్యటన

హైదరాబాద్, జూన్ 20: పశ్చిమబెంగాల్ జుడిషియరీ శాఖ మంత్రి శ్రీ భక్తభూషణ్ మండల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ చిత్తబాసు తెలంగాణా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేటందుకు నిన్న జంటనగరాలలో పర్యటించారు.

తెలంగాణా ఆందోళనను గురించి పరిశీలించి వివరాలతో నివేదిక సమర్పించవలసిందని పశ్చిమ బెంగాల్‌లోని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ ఈ నాయకులు ఇరువురను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పేరుపడిన జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ పనిచేసే విధానాన్ని పరిశీలించాలని కూడా శ్రీ మండల్ ఇక్కడకు వచ్చారు.

ఆందోళనకారులు సత్యాగ్రహం జరిపిన అబిడ్‌రోడ్, సుల్తాన్‌బజార్ ప్రాంతాలకు తాము వెళ్ళినట్లు ఈ నాయకులిద్దరూ చెప్పారు. శ్రీయుతులు చెన్నారెడ్డి, మదన్ మోహన్, జి. పి. సక్సేనాలు ఇంకా తెలంగాణా ప్రజాసమితి ఇతర నాయకులను వారు కలుసుకున్నారు. ఎస్. జి. ఒ. నాయకులు శ్రీ ఆమోస్, శ్రీ ఎస్. ఎల్. ఎన్. చారిలను లేక్‌వ్యూ గెస్టుహౌస్‌లో వీరు నిన్న కలిశారు.

అంతకుముందు నిన్న ఉదయం న్యాయశాఖమంత్రి శ్రీ టి. వి. రఘువులును శ్రీ మండల్ కలుసుకున్నారు.

సమైక్యతా వాదుల నాయకులను తాము ఇంతవరకూ కలియలేదనీ, వారినికూడా కలుసుకోవాలనుకుంటున్నామనీ, శ్రీమండల్, శ్రీ చిత్తబాసు అన్నారు.

శ్రీ కె. దయానంద రాజు మృతి

కాకినాడ, జూన్ 20: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కె. దయానందరాజు (59) జూన్ 19న తేదీన స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతిచెందారు. వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కీర్తి శేషులు బులుసు సాంబమూర్తి, కళా వెంకటరావు, ఎం. పళ్ళంరాజు, యింకా యితర ప్రముఖులతో శ్రీ దయానందరాజుకు అతి సన్నిహితత్వం ఉన్నది.

బ్రహ్మానందరెడ్డి నాయకత్వానికి గుంటూరు నాయకుల సమర్థన

గుంటూరు, జూన్ 20 గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిన్న సమావేశమై తెలంగాణా ఉద్యమం పేరిట జరుగుతున్న అత్యాచారాలను ఖండించింది. శ్రీ మాజేటిపాటి జోసెఫ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వం చాల అవసరమని సమావేశంలో పలువురు సమర్థించారు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసికోవాలని వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. మద్యనిషేధశాఖ మంత్రి శ్రీ వెనిగళ్ల సత్యనారాయణ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిని అధికారం నుండి తొలగించాలన్న ప్రయత్నం ఎక్కువయినదని, కొంతమంది స్వార్థపరులు ఆందోళన ప్రారంభించారని, ముఖ్యమంత్రి వైదొలగడం వల్ల కాంగ్రెస్ నాశనం కాగలదన్న వాదం ప్రతిపక్షాలవన్నాగమని విమర్శించారు. [illegible] కమ్యూనిస్టులను, స్వతంత్రపార్టీ విధానాలను తీవ్రంగా ఖండించారు.

చింతమనేని భావయ్యచౌదరి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఐక్యతాబాటపై నడుస్తున్న సమయంలో ఆందోళన రావడం దురదృష్టకరమని విచారం వెలిబుచ్చారు.

జిల్లాలోని 25 పంచాయతి సమితులలోని 24 సమితి నాయకులు శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయం పట్ల వీరు హర్షం వెలిబుచ్చారు.

17 మంది శాసనసభ్యులు ఆరుగురు కౌన్సిల్ సభ్యులు శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటించారు.

చీరాల కాంగ్రెస్ కార్యవర్గం శ్రీ ఆర్. వి.ఎస్. శివప్రసాద్ అధ్యక్షతన సమావేశమై ముఖ్యమంత్రిని బలపరుస్తూ తీర్మానించింది.

ముఖ్యమంత్రికి శ్రీకాకుళం శాసనసభ్యుల మద్దతు

విశాఖపట్నం, జూన్ 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో పూర్తి విశ్వాసాన్ని తెలిపి వ్యక్తీకరిస్తూ, శ్రీకాకుళం జిల్లా పరిషత్తు ఛైర్మన్, ఒక పార్లమెంటు సభ్యుడు, 8 మంది శాసనసభ్యులు ప్రధానికి నిన్న తంతి పంపారు. శ్రీ పి. కృష్ణమూర్తి (ఎం. ఎల్. సి.) శ్రీ జి. శిరాములు నాయుడు (పరిషత్ ఛైర్మన్), శ్రీ కె. నారాయణరావు, (ఎం. పి.) శాసనసభ్యులు శ్రీయుతులు ఎన్. అప్పల నరసింహ నాయుడు, వి. రాజయ్య, ఏ. నారాయణ అప్పలనాయుడు, ఎం. సుబ్బన్న, ఎం. బి. పరాంకుశం, శ్రీ పి. వి. ఎ. అప్పలనాయుడు, శ్రీ ఎస్. టి. పి. వి. కూర్మాచార్యులు (శాసన మండలి సభ్యులు), తమ తంతిలో శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంవహించిన ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి, లేదా తొలగించడానికి, భారత ప్రభుత్వం ఎట్టి చర్యలు తీసుకోరాదని కోరారు.

తంతి ప్రతులను ఉపప్రధానికి, కేంద్ర హోం మంత్రికి, కాంగ్రెసు అధ్యక్షునికి, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి పంపారు.

కృష్ణాజిల్లా నాయకుల ప్రకటన

గుడివాడ, జూన్ 20 : కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, గుడివాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కోగంటి రామబ్రహ్మయ్య, గుడివాడ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీయుతులు కోడాలి జగన్మోహనరావు, వేములపల్లి కోదండ రామయ్యలు నేడు భారత ప్రధానికి, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునికి టెలిగ్రాములు పంపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నాయకత్వం పట్ల తమకు విశ్వాసముందని, సంపూర్తి విశ్వాసమున్నదని తెలియచేస్తూ, అక్రమంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా కాంగ్రెస్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. (వా. వి.)

ప్రధానికి పొన్నూరు సమితి నాయకుల విజ్ఞప్తి

పొన్నూరు, జూన్ 20 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి పట్ల తమపూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ పొన్నూరు పంచాయతీసమితి అధ్యక్షుడు శ్రీ టి. రంగారావు ఇతర సర్పంచులు ప్రధానికి, హోంమంత్రి శ్రీ చవాన్‌కు, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకూ టెలిగ్రాములు పంపారు.

స్వార్థపరులైన రాజకీయవేత్తలు పన్నిన కుట్రను భంగపరచాలని చూస్తున్నారనీ, గూండాల దౌర్జన్యాలను అరికట్టడానికి ముఖ్యమంత్రికి సహాయపడాలని టెలిగ్రామ్‌లో కోరారు.

ప్రత్యేక తెలంగాణా ఆందోళన సందర్భంగా దౌర్జన్యచర్యలవలన ఆంధ్రులకు కల్గిన నష్టాన్ని అంచనా వేయుటానికి ఒకకమిటీని నియమించాలని వారుకోరారు. (మ. వి)

మోడిలాక్‌తో జీవితం అతి మనోహరం



మోడిలాక్

సింతెటిక్ ఎనామెల్

మీ యింటిని వర్ణించుటకు ఆధునికమైన మోడిలాక్‌తో పెయింటుచేస్తే జీవితం మధుర స్వప్న ప్రపంచంలో విహరిస్తుంది. ప్రతి అభిరుచికి తగిన రంగులు కలవు. మెత్తగాను మరియు మిక్కిలి ప్రకాశవంతంగా వుండును. దీర్ఘకాలం మనును. ఎంతో పొదుపుకలది. నేడు ఒకడబ్బా మోడిలాక్ వాడి చూడండి. చూడటానికి, నివసించడానికి మీ యింటిని మనోహరంగా చేయవచ్చును.



మోడి పెయింట్ అండ్ వార్నిష్ వర్క్సు
మోడినగర్ (యు. పి)

మోడిలాక్ — ఆధునిక జీవనానికి అవసరమైన పెయింటు

మైసూరు రాష్ట్రమునకు ఏజంట్లు : కైనా (ఇండర్), డి. ఎస్. లేన్, చిక్‌పేట, బెంగుళూరు—2.

తమిళనాడుకు ఏజంట్లు: మెస్సర్స్ ట్యూబ్స్ [illegible] లిమిటెడ్, పోస్టుబాక్సు నెం. 3767, థన్ బిల్డింగ్, 175/1, మౌంట్‌రోడ్, మద్రాసు—2.

వేలం అమ్మకము

దిగువ పశువులు ఎట్టి వారంటీలు లేకుండ టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుచేగాని, ఆయనవల్ల అధికారంపొందినవారిచేగాని, ఉ.9 గం.కు ప్రారంభించి 1969 జూన్ 25, 26, 27 తేదీలలో బహిరంగ వేలములో అమ్మడమగును.

			వయస్సు సం.
1.	సింధియెర్రావులు, ఆవుదూడలు	81	7—15
2.	సింధియెర్రదూడలు	19	10 నెలలు 1½ సం. లు
3.	సింధియెర్ర ఎద్దులు, కోడెలు	48	1—4
4.	హర్యానా ఆవులు, ఆవుదూడలు	33	1—18
5.	హర్యానా ఎద్దులు, కోడెలు	12	1—10
6.	ముర్రా బర్రెలు	18	6—15
7.	ముర్రా దున్నపోతులు	2	12—13
8.	వట్టిపశువులు	46	

అమ్మకంపూర్తి వివరములు తిరుపతిలోని ఎస్.వి. గోసంరక్షణశాల సూపరింటెండెంటు నుంచి తెలుసుకొనవచ్చును.

(సం) ఎం. చంద్రమౌళిరెడ్డి,
ఎం. ఏ., ఐ. ఏ. ఎస్.,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఉత్తరప్రదేశ్ స్టేట్ లాటరి

ఇండియాలో మొదటి సారి
మొదటి బహుమతి
రు. 5 లక్షలు
యివ్వచూపుతున్నారు



రెండవ బహుమతి రు 1,00,000
ఒక రూపాయికి మాత్రమే
3 వ డ్రా 10-8-69
జారీ చేసినది : డైరెక్టర్ ఆఫ్ స్టేట్ లాటరి
రాయల్ హోటల్, లక్నో (యు. పి)

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంతం ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలు

HYDERABAD, June 19

The following is the provisional list of register numbers of the Secondary School-Leaving Certificate holders who appeared for the S.S.L.C Public Examination in April 1969 and are declared eligible for admission to university courses of study of Andhra and Sri Venkateswara universities in 1969-70 and succeeding years.

Andhra University area

PRIVATE CANDIDATES

Srikakulam District

1 6 7 15 to 17 24 29 30 32 40 42 44 58 61 65 70 71 72 81 84 89 92 93 96 100A 10 12 27 30 33 34 40 41 50 51 53 58 207 10 13 14 20 21 31 45 55 59 63 65 66 69 76 77 78 79 82 to 84 89 309 16 20 22 26 29 35 37 42 48 49 75 86 95 98 403 405 08 10 14 to 17 20 22 25 to 28 31 to 33 36 to 38 40 44 to 48 52 53 57 58 61 63 to 65 99 500 501 02 05.

Visakhapatnam District

509 13 14 19 to 21 23 24 26 28 30 34 36 37 40 44 to 48 50 51 53 54 58 61 63 64 67 to 69 79 80 89 93 601 02 18 22 30 32 35 45 50 52 54 to 56 58 to 61 63 65 to 69 72 to 76 81 82 84 87 to 89 96 750 54 61 4 74 83 84 92 99 800 02 04 1 8 20 23 34 33 3 47 48 59 63 69 70 73 74 91 to 94 96 991 03 05 17 19 20 22 60 to 63 68 75 76.

East Godavari District

1022 32 34 48 54 56 58 60 67 69 to 71 74 78 79 81 83 89 90 93 98 100A 05 06 09 11 14 to 18 26 30 23 60 61 65 74 78 32 to 85 91 212 13 21 30 32 57 57A 63 64 to 66 08 to 93 95 99 300 to 02 07 to 12 15 17 25 to 27 32 33 36 40 41 61 66 69 to 74 78 to 85 94 96 97 407 10 10A 12 14 15 19 20 22 to 30 34 37 40 42 45 to 47 60 62 to 64 67 71 to 77 79 83 85 to 90 92 519 23 24 30.

1547 49 51 52 56 92 95 98 1608

West Godavari District

1611 16 17 21 22 23 29 30 42 43 47 to 52 54 76 86 89 91 94 96 703 06 31 41 56 57 68 69 75 79 80 82 83 94 801 06 09 11 12 15 16 23 25 25A 27 29 30 33 43 44 47 48 55 56 57 80 82 1901.

REGULAR CANDIDATES

Srikakulam District

1919 20 21 26 27 30 32 to 35 38 39 41 to 49 50.

1951 53 55 57 59 60 65 66.

1973 80 83 to 88 90 to 95 98 to 2000 08 14 to 19 22 25 28 to 32 34 to 36 38 40 45 to 52 54.

2069 75 86 87 91 to 93 99 104 05 07 08 10 11 13 to 20 22 25 27 28 29.

2144 and 2147.

2152 55 62 63 65 66 68 75 76 78 to 80 85 89 93 to 96 98 200 to 08 11 13 to 17 19.

2220 to 2222.

2231 33 35 to 40 42 to 48 50 51 53 56 59 60 62 63.

2265 to 70 73 75 76.

2281 83 84 87 90 93 95 to 97 99 to 301 302.

2310.

2318 2319 28 31 33 34 36 to 44 49.

2361 and 2376.

2391 93 to 98 403 05 to 07 10.

2415 to 17 26 27 29.

2436 44 46.

2459 60 64 67 68 72.

2474 79 82 96 97 501 05 13 15 17 22 to 24 26 36 37 39 44.

2548 50 to 56 58 60 63.

2573 67 88 99 600 02 03.

2609 10 17 34 35 38 46 52 53 64 65 72 to 79 81 83 86 87 89 91 92 98 99 703 to 06 08 09 13 15 to 17 19 21 to 26 29 31 34 53 to 55.

2758 to 62 70 73 to 75 77 to 81 84 to 87 89.

2797 to 99 804 14 19 to 23.

2825 27 to 30 32 34 to 36 38 to 40 42 43 47.

2858 59 62 64 72 75 76 79 80 83.

2891 93 99 903 04 06 08 10 15.

2913 to 21 23 24 27 29 to 31 33 to 37.

2957 58 59.

2961 64 66 69 to 71 73 to 75 78 79.

3009.

3027 28 30 31 33 36 38 41 44 49 51 52 57 62 64 65 68 69.

3080 83 87 89 96 to 100 02 to 08 10 to 13.

3115 to 3120.

3123 to 3149.

3153 to 58 61 64 67 68.

3171 77 80.

3187 90 91.

3198 209 10 12 to 14.

3216 to 21 23 to 66.

3267 70 to 74 78 82 to 85 88 89 91 92 94 to 300 02 05.

3306 07 09 10 to 13 21 to 23 25

3330 31 33 35 to 40 42 45 47 49 50 54 to 63.

3380 to 82 84 to 86 88 to 92 94 96 to 99 401 to 03 07 08 10 12 16 22.

3425 to 35 37 to 42 44 53 to 61.

3460 79 to 82.

3484 87 to 91 93 to 95 97 to 504 10 to 18 20 21.

3527 43 52 to 54.

3559 65 68 70 78 to 80 82 87.

3604 and 3608

3623 31 33 35 36.

3638 39 44 47.

3671

3692 93 96 700 01 04 09 12 14 25 29 31 to 36 38 39 42 to 44 47 to 50 52 to 56 60 66 70 to 72 74 76 77 79 87

3791 to 93 96 to 800 02 to 07 09 12 to 14 16 18 19 21 24 to 26 29 30 33 35 to 37 39 40 42 43.

3846 48 51 53 55 56 58 to 60 62 63

3873 33 85 87 88.

3899 to 903 07 to 09 14 19 22.

3923 25 33 34 41 42 45 48

3998 4050 07 13 14 18 23 24 26 to 29 31 34 36 39 44 47 48 53.

4059 and 4066

4076 to 80 82 85 88.

4089 90 95 97 106 07 09 11 to 13.

4118 20 22 24 26 to 29 31 32 40 4148 49 52 to 54 60 61 63 78 to 85 88 90 92 93.

4109.

4215 17 23 25 28 29 32 33.

4241 57 to 64.

4265 67 69 72 to 79 81 to 86 88 90 94 96 97 99 301 05 07 10 12 16 21 23 26 29 31 to 40.

4341 43 to 47 49 50 52 54 to 56.

4376 77 78.

4383 85 88 93 96 98 400 01 03 05 to 07.

4412 to 14 16 18 to 24.

4429 33 36 39 44 47 51 56.

4456

4467 69 71 72 76.

4479 81 to 86 89 to 91 96 503 05 06 08 12 to 16.

4517 18 to 27 30 36 37 39 and 42

4544 46 to 48 50 to 52.

4553 to 4555.

4580 81 83 84 87 to 91 93 96.

4604.

4609 14 17 18 23 24 26 28 30 33 34 36 37 to 39.

4649 to 4654.

4667 to 69 71 72.

4675 77 79 to 83 85 87 89 to 93 96 700 01 04 05 09 10 15 to 17 19 23 25 28 30 to 33 35 to 40 42 to 44 46 47 49 51 52 54 57.

4760 61 to 63 65 to 69 72 77 80 83 to 94.

4796 97 99 800 03 05 09 11 13 14.

4815 to 20 26 31.

4840 41 43 46 47 to 49 71 75 78 79 81 85 86

4889 98 902 03 04 07 08 to 12 13.

4920 21 to 25 27 29 33 34 35 36.

4937 38 to 50 57

4958 59 60 63 66.

4969.

4979 81 to 86 87.

4990 91 to 95 96.

5002 03 05 08 16 18 to 38 42 43 to 47 48.

5049 50 52 54 56 57 59 60 to 63 64 66 67

5075 77 79 to 85 87 88 to 91 92

5097 101 08.

5109 11 14 16 20 25 28 30 32 33 36 to 38 40 41 42.

5144 46 51 53 57 58 to 60 62 to 64 66

5180 82 83 84.

5202 03 04 24 28 to 30 32 33 35 to 37 40 41 43 46 47 49 50.

5255 58 59 62 68 69 71 75.

5279 83 89 91 304 05 06 08 09 11 14 15 17 18.

5330 31 32 33 35 36 37

5340 41 45 46 48 51 54 55 56 57 59 60 61 62

5363 64 66 69 70.

5379 and 5380.

5387 88 90 91 93 94 96 97 99.

5400 01 03 to 05 07 09 to 11 18 20 21 to 25 26.

5427 30 to 33 36 to 43 46 to 51 56 58 60 62 63 to 66 68 70 74 to 80 82 to 89 92 93 503 05 07 20 22 29 42 44 49 50 52 54 55 to 61 62 64 to 67 70 to 73 76 79 81 to 85 87 to 95 96 to 99 600 01 03 04 08 09 14 16 18 19 to 22 24 29 33 40 42 46 48 49 51 54 55 57 58 to 60 62 64 to 70 72 75 to 77 79 80 82 33 86 89 92 701 05 09 10 11 17 18 20 22 24 to 25 20 30 33 36 39 44 46 47 49 52 56 58 59 61 63 68 70A 71 85 90 91 to 94 96 to 99 800 01 02 10 08 10 to 13 24 30 32 to 60 62 63 to 74 76 81 82 83 85 to 87 90 to 93.

Visakhapatnam District

5895 97 98 99 902 04 13 15 16 23 24 28 to 30 32 34 43 45 46 53 54 55 57 59 60 62 65 70 to 72 74 80 81 83 84 89 93 94.

6001 05 to 10 15 16 to 33 35 to 41 43 to 49 51 54 55 56 58 59 60 62 to 72 75 to 77 80 82 to 86 88 98 101 02 to 04 06.

6112 13 to 19 25 26 35 38 40 4554 57 60 61 63 64 68 70 to 72 74 79 85 86.

6192 94 96 97 99 204 05 06 09 15 23 to 25 32 34 44 47 48 49 50 52 55 59 60 66 74 75 77 79 to 84 86 88 90 to 93 95 96 to 99 302 04 05 07 to 10 17.

6323 and 6325.

6333 34 36 38 39 to 49 52 54 57 to 59 60.

6361 62 64 to 66 72 74 76 to 78 79.

6382 83 to 89 93 97 400 01 03 05 to 13 15.

6416 17 22 24 26 28 to 30 33 to 39 40.

6441 42 44 to 47 50.

6472.

6479 80 to 84 86 to 92.

6498 500 02 04 11.

6515 19 21 22 to 24 26 29 30 32 to 35 36.

6537 38 to 40 43 to 52 53 54.

6557 59 to 61 64 to 66 69 to 71 75 to 79 81 82.

6805 06 to 23 24.

6825 26 to 40 42 to 52 53.

6854 55 to 58 60 to 77 79 to 81 83 84 86 to 88 92 to 96 98 99 901 02 to 04 06 07 to 14 15.

6917 18 to 26 28 35 to 38 42 44 to 46 47.

6948 50 to 70 72 73 76 78 to 81 82.

6991 92 to 94 96 99 7000.

7001 02 to 08 10 12 14 16 18 to 24 26.

7028 29 30 31 34 36 37.

7040 41 to 43 45 to 60 62 63.

7065 67 to 87 89 7090.

7093.

7098 99 100 01 04 to 09 11 16 18 19 23 24 26 28 to 45 48 49 to 58 60 61 63 to 65 67 69 71 to 75 77 79 to 91 93 94 97.

7198 99 200 01 to 07 10 to 12 14 17 19 to 23 25 to 27 29 32 to 35 37 44 to 46 54 55 60 67 68 70 71 73 to 77 80 81 83 to 85 88 to 97 300 02 05 to 09 11 12 17 to 19 21 27 28 30 31 34.

7344 49 55 60 70 71 77 82 83 95 98 99 403 04 05 11 17 18 20 to 23 27 to 29 33 35 36 to 39 41 42 46 49 to 51 53 to 55 58 to 60 62 to 64 66 68 69 72 to 74 77 78 85 89 90 92 96 98 99 508 09 11 15 18 22.

7529 34 35 37 38 40 41 43 44 51 52 56 to 59 63 64 66

7572 75 76 80 to 82 86 89 90 91 96 97 600 01 to 03 05 to 13 15 to 18 21 22 24 to 27 29 32 33 35 to 39 41 42 50 52 54 57 60.

7663 64 to 67 69 to 84 86 87 89 91 92 94 95 97 to 99 701 02 to 11 13 14 16 17 19 to 23 26 28 29 30 32 33.

7730 42 43 to 45 54 57 58 to 60 62 to 72 73.

7788 95 96 to 98 800 01 to 03 05.

7808 09 to 13 15 16 18 to 26 28.

7829 30 32 to 34 36 to 39 41 to 49 51 to 54 56 58 to 62 64 66 to 68 70 to 78 80 81 84 85 87.

7888 89 90 92 to 95 98 99 900 02.

7907 10 13 to 15 17 19 20.

7937 35 43 55 71 72 81 87 88 90 92 to 94 97 99.

8012 16 21 23 to 25 29 30 35 41.

8059 60 to 64 66 to 76 77.

8079 80 81 83 to 85 87 to 94 96 101 02 to 08 10 to 19 20.

8122 23 25 26 27 29 32 34 36 39 to 41 43 44 46 to 49 51 53 55 57 60 61 63 67 68 70 71 73 to 78 81 82 84 85 91 93 95.

8197 201 02 06 07 09 13 14 17 22 23 25 to 31 33 39 43 to 49 51 53 55 57 to 59 60.

8261 62 63 65 to 67 71 73 76 79 81 to 89 90.

8293 94 96 98 302 03 05 to 10 12 15 to 17 18.

8322 23 24 25 27 28 30 to 34 36 to 41 43 45 46 48 49 to 52 54.

8369 74 75 76 78 81.

8392 96 99 401 03 04 08 11 12 15 to 17 19.

8477 79 80 83 85 86 92 to 94 96 98 99 504 06 to 12 14 to 17 18.

8526 31 32 34 35.

8566 70 to 72 78.

8585.

8586 87 88 91 93 94 96 to 99 602 03 to 05 08 09 12 13 14.

8615 16 to 18 20 to 27 29 to 33 39 41 43 to 46 48 50 53 55 57 58 61 63 to 65 67 68 70 to 73 74.

8710 11 to 23 24.

8725 26 27 28 30 to 36 38 to 40 42 to 44 57 59 to 64 67 to 69 71 to 81 85 87 to 85 87 99 800 01 03 to 09 11 12 14 16 23 27 to 29 31 to 33 35 39.

8847 48 to 70 74 to 78 80 82 83 to 92 96 900 01 03 to 12 14 to 18 20 22 23 24 32 to 37 38

8940 41 43 45 46 49 50 52 57 to 57 60 64 to 67 69 to 71 74 76 79 83 85 86 88 89 92 95 96 97 99 9000.

9016 to 18 20 23 25 31 34 37.

East Godavari District

9071 76 79 81 to 85 87 to 90 94 to 99 100 01 to 04 10 11 27 28 to 32 34 to 39 41 to 43 45 46 49 51 53 55 to 58 60 61 65 66 68 to 77 79 82 83 84.

9189 90 91 93 95 98 99 300 02 04 05 to 07 09.

9213 15 to 26 28 to 33 36 38 39

9241 42 45 47 to 49 50 54 55 58 59 61 to 65 66.

9274 77 90.

9294 95 301 04 05 12 17 19 28 38 40 to 44 48 50 51.

9354 56 58 to 61 64 65 69 70 72 73 75 75 77.

9378 79 to 86 88 to 99 400 01 to 40 41.

9443 44 to 50 52 to 67 69 70 to 77 79 81 82 83 86 87 89 90 to 98 500 01 to 11 13 14.

9515 17 18 20 to 22 24 26 to 28 30 33 39 42 44 46 49 51 52 55 57 to 63 65 66 68 69 73 74 76 77 79 81 to 83 85 to 89 91 to 94 96 97 99

604 05 to 07 10 to 12 16 17 19 to 24 25.

9632 35 to 37 40 41 43 45 46 to 49 50 51 53 54 57 to 59 66 70.

9674 77 78 81 to 87 92 95 99 701 06 07 09 13 15 to 17 18.

9723, 25 29 to 32 36 40 45 46 48 49 51 52 54 to 59 63 65 to 71 74 to 78 81 83 to 86 88 to 98 801 03

9809 10 14 to 25 29 to 32 34 35 37 39 to 42 44 to 54 55

9856 57 to 60 62 to 67 70 to 79 80 81.

9884 91 92 900.

9908 09 11 12 18 19 20 23 24 26 32 33.

9937 38 39 47 to 51 54 55.

9960 64 67 70 73 74 75

9976 77 to 79 84 85 95 to 97 98 99.

10001 02 to 05 12 to 14 16 to 18 19.

10021 22 24 to 26 29 to 33 35 to 38 39

10044 47 to 49 51 to 53 55.

10062 73 74 76 to 80 86 88 89 93 97 103.

10109 10 to 13 15 17 to 22 26 to 32 34 35 37 to 41 43 to 46 48 to 56 59 60 to 64 67 68 70 to 90 92 to 98 201 02 to 16 19 21 22 25 27 to 38 40 to 49 53 to 55 58 60 62 to 65 68 70 73 74 77 to 80 82 86 87 89 to 93 97 303 04 06 to 08 12 to 18 20 22 to 27 30 to 33 35 36.

10345 48 49 51 56 57 59 60 62 to 64 67 69 71 76 77 to 80 82 to 85 87 91 to 93 96 to 99 401 02 to 08 11 14 17 to 19 22 24 to 27 29 30 36 38 39 41 43 46 49 52 53 59 to 61 63 66 68 to 70 72 76 78 79 81 to 85 89 91 95 500 01 02 06 07 to 13 18 to 21 528.

10533.

10562 63 to 70 72 73

10574 76 to 84 86 to 97 99 600 01 to 10 13 18 19 22 to 37 39 41 42 44 to 57 59 to 63 65 to 71 74 to 77 79 80

10681 88 90 93 95 700 01 02 04 06 07 14

10720 22 25 38 39 to 43 45 to 52 54

10756 65 66 68 78 80 81 84 to 88 93 to 95 98 801 03 04 07 08 09 10.

10813 14 to 17 20 to 32 34 to 41 44 45 46.

10855 61 to 63 66 to 69 77 78 80 83 to 94 98 99 900 01 to 03 07

10908 10 to 13 15 22 to 24 26 to 31 33.

10942 43 to 45 54 to 64 66 68 69 to 71 73

10074 79 89 95 97 11000.

11005 12 14 15 16.

11026 30 31 38 43 47 51 52 56 57 59 62 66 71 72 73 78 79 to 81 83 85 to 88 93 95 97 103 to 07 12 to 17 24 25 23 30 33 34 36 37 40 44 45 50 53 to 56 59 60.

11161 62 66 67 69 70 to 75 78 79 81 83 84 86 88 90 92 96 97 201 02 03 05 to 10 12 16 17 19 21 to 42 44 to 48 50 to 56 58 to 69 71 72 73.

11274 77 79 to 82 84 86 90 to 99 302 04 05 06 08 10 to 24 26 to 29 31 to 36 38 40 to 44 46.

11348 49 51 to 72 73

11402 09 12 to 16 24 to 26 28 29 32 to 38 41 46 47.

11455 63 71 74 80.

11485 89 94 95 96.

11499 to 501 05 07 08 10 11 13 16 17 20 to 23 26 to 29 31 32 to 34 36 to 38 40 to 42 44 47 48 58 63 68 69 71 72.

11575 76 to 85 87 to 606 07.

11608 09 14 16 17 to 20 22 23.

11625 to 30 32 37 to 45 46.

11650 52 to 54 56 57 59 61 67 70 72 to 74 77 81 84.

11686 to 88 91 92 96 99 to 705 07 to 13 16 to 19 21 to 24 25.

11733 34 37 40 to 44 46 47 49 55 56 57.

11765 to 67 70 71 73 76 to 81 83 86 87.

11788 89 92 94 97 98 99 801 05 to 07 11 to 17 18.

11819 21 22 25 27 31 33 35 37 47 52 57 65 to 67 69 71 to 77 81 85 to 87 91 92 94 96 97 98 901 02 05 to 07 11 to 14 16 18 19 21 22 24 30 32 33 35 38 39 41 46 52 53 54 57 60 62 68 to 70 73 76 77 79 83 90

11996.

12008 to 12 14 to 16 18 to 21 23 to 26 35 38 40 41 44 45 47 50 56 58 60 62 to 64 66 70 to 74 78 to 84 86 88 91 to 95 98 99 100 03 to 05 12 13 15 16 to 18 21

12166 67 69 to 71 75 to 77 79 81 to 83 85 86 89 97 99 202 03 04 06 to 14 16 17 19 20 22 to 25 27 to 32 37 38 39 40.

12250 to 52 54 to 59 64 65.

12266 to 68 70 71 73 77 82 83 to 86 89 90 92 93 95 97 302 05 to 08 10 to 12 14 to 19 21 to 23 25 28 to 30 32 34 35 38 41 43 44 46 50 51 52.

12485 86 88 90 95 97 98 99 502 04 07 08 09 16 19 to 21 22 27 29.

12531 32 to 37 39 40 43 to 47 49 to 59 61.

12570 71 73 75 76 78 79 82 84 to 86 89 to 92 94 to 98 99.

12612 14 21 26 27 28 30 to 32 34 37 39 41 42 44 46 47 49 50 52 54 70 72 76 77 78 82 84.

12694 706 08 09 10 to 18 20 21 23 to 25 33 34 43 44 46.

12774 75 to 77 79 to 81 84 85 86.

12837 45 48 50 51 54 56 57 60 61 64 66 68 71.

12886 87 89 to 91 96 97 to 902 04 to 06 09 to 11 16 17 18

12933 35 39 42 to 44 49 50 59 62 66 to 72 74 76 to 78 83 86 to 88 90 to 93 95 96 99

13003 04 08 16 19 21 23 to 28 30 to 35 38 40 41

13049 51 52 59 61 65 69 70 73 75 77 to 82 84 to 86 89 to 91 93 97 to 100 02 03 to 09 12 to 19 21 to 24 31 32 to 38 41 42 44 to 46 48.

13151 54 to 56 59 64 65 83 to 90 93 96 200 01 to 07 09.

13211 12 13 15 16 18 21 27 31 33 34 36 38 42 43 50 52 54 56 to 59 61 62 65 66 69 72 74 77 79 82 87 91 97 to 301 03 to 05 08 to 18 21 22 24 25 to 30 32 33 34 36 38 to 51 52.

13354 57 61 to 66 68 69 72 73 78 80 81 83 84 to 86 90 91 93 95 97 401 02 06 07 12 to 16 22 25 26 28 to 30 33 34 35 to 39 42 43 54 55 58 61 to 64 66.

13468 63 70 72 to 78 80 to 82 84 85 87 86 91 to 503 07 to 18 20 to 23 25 27 to 30 32.

13534 to 37 39 to 42 44 to 48 50 to 66 68 to 75 78 to 80 82 to 89 90.

13593 99 605 to 07 13 14 17 22 23 25 26 28 29 32 33.

13636 38 44 48 50 to 52 54 to 58 60 62 to 65 66

13667 70 75 81 83 88 89 92 93 95 97 98 703 to 06 07.

13718 25 26 32 34 to 36 42 46.

13746 60 67 80 81 83 to 85 89 90 93 to 95 98 99 802 to 04 10 11 13 to 17 20 to 22 25 26 27 29 to 40 41.

13843 49 to 52 54 to 58 60 61.

13864 to 68 70 to 76 77.

13886 90 94 95 97 to 901 05 08 10 11 12

13915 17 19 22 26 27 30 to 37 39 to 43 44

13951 53 59 to 65 67 68 70.

13971 to 73 75 76 78 83 85 88 90 92 93 95.

13996 to 99 14000.

14001 to 07 09 to 12 14 18 to 23 25 27 29

14034 35 37 39 40 49 50 52 to 55 57 to 60 62 64 to 72 73.

14076 to 78 80 81 83 85 86 88 to 90 92 to 98 101 02 04 07 to 16 19

14121 22 24 25 27 to 29 31 to 37 39 41 43 44 to 63 64.

14167 69 70 72 to 74 76 to 83 85 to 92 95 to 97 99 to 201 03 04 to 21 23 to 25 27 28 32 to 35 37 38 40 to 43 45 47 49 to 52 53.

14256 to 62 64 66 to 69 74 79 81 83 84 86 87 89 93 300 01 02 07 10.

14315 16 18 20 21 23 to 25 27 29 to 31 33 34 to 36 38 to 42 46 to 50 52 to 65 67 to 78 81 82 to 85 87 to 89 91 95 96

14407 08 10 19 to 22 31 33

14437 45 48 50 51 54 62 64 to 70 73 to 79 81 82 85 86.

14487 58 94 96 98 99 501 03 to 05 07 12 to 14 20 22 27 29 30 to 32 34 36 39 to 41 44 to 51 57 58 61 to 63 74 to 80 83 to 88 91 94 to 99 601 07 to 09 11 13 16 17 19 21 24.

14628 29 31 33 35 to 51 53 to 55 57 58 to 87 88.

14693 97 to 700 02 03 05 to 08 10 to 12 15 to 17 21 to 23 27 28 30 to 32 35 37 to 39 41 43 43 47 48 50 52 54 57 to 59 62 to 64 68 70 to 75 77.

14791 92 93 95 98 99 804 05 07 08

14820 22 31 33 42 43 45 46 48 55 56 58 59 61 62 to 64 65 to 68 69.

14880 901 04 05 06 12 22 29 33 36 38 48 49 52 65 67 69 72 to 82 91 92 94 96 98.

15010 13 14 22 24 28 30 32 33 35 42 44 to 48 50 52 to 54 56 to 62 66

15069 70 72 73 79 82 to 87 89.

15091 93 100 02 05 08 10 15 19 to 22 28.

15129 30 32 to 41 43 to 65 66.

15168 79 81 84 86 90 to 94 97.

15198 201 to 04 07 08 10 12 15 16 19 20 23 24 25

15230 32 42 43 50 54

15255 to 57 59 65 66 69 72 77 79 to 81 83 86 87 89 to 91 93 95 96 98 301 to 05 07 12 14 17 18 23 28 to 30 37 38 42 44 45 to 48 50 53 56 57 60 to 66 68 to 71 73 to 84 86 87 89 91 92

15393 95 97 99 to 404 07 08 10 to 15 17 to 24 25.

15427 30 to 32 34 35 37 40 41 43 to 45 47 to 50 54 58 to 61 63 65 66 to 69 71 to 74 75

15478 80 82 to 84 86 to 88 90 91 94 to 98 502 08.

15510 to 13 16 18 to 21 23 25 to 29 31 to 42 43.

15546 to 48 50 53 60 to 69 71 to 75 76

15579 80 to 94 96 to 611 13 to 17 19.

15630 31 34 37 38 43 44 46 47 49 50 52.

15653 55 to 68 69 71 73 74 76 77 79 80.

15682 83 85 to 87 89 96 to 99 701

15703 04 10 17 18 24 25 27 28 30 to 38 40 41

15742 44 45 47 to 51 53 to 56 58 to 63 64.

15765 to 69 71 to 75 77 to 79 81 82 83

15805 to 17 19 to 39 42 44 46 to 48 55 to 57 59 60 62 to 68 71 73 76 78 81 to 83 85 86 89 91 to 97 99 to 908 09.

15911 12 to 15 17 to 21 23 24 26 28 to 31 33 34 to 36 40 to 42 45 50 55 57 to 59 69 74.

15985 87 88 to 92 95 96 16000.

WEST GODAVARI

16001 02 03 05 to 14 18 23 to 26 28 36 38 to 47 49 to 67 69 71 72

16074 75 77 to 93 100 01 102.

16109 18 21 24 25 29 31 32 34 35.

16137 38 40 42 44 50 52 55 to 59 61 to 63 65 67 to 73 77 79 80 81.

16187 94 95 200 01 03 to 09 11 to 14 16 to 18 20 to 25 27 29 31 to 33 35 36 38 39 to 41 42.

16246 52 53 55 to 64 66 67 69 71 73 75 77 to 79 81 83 88 to 90 92 93.

16294 to 30 02 to 04 06 07 09 10 14 to 27 29 30 34 35 37 39 to 41 43 44 to 66 68 to 75 77 78 80 82 83 86 89 93 98.

16406 07 09 10 12 13 16 17 19 20 24 to 26 30 31 34 to 39 40.

16443 to 45 47 49 to 51 53 55 57 to 61 63 to 68 69.

16471 72 74 76 to 78 80 to 83 85 87 to 92 94 to 97 99 502 to 20 22 to 35 37 to 43 44.

16546 to 48 50 to 55 57 to 67 69 to 71 73.

16578 to 83 85 to 87 94 95 99 to 605 07 08.

16623 24 28 to 30 32 34 to 37 39 40 42 48 49 50.

16653 55 to 60 62 66 to 71 73 75 to 81 83 85 86.

16687 to 89 91 to 98 701 to 06 09 to 12 13.

16718 20 to 29 31 to 35 37 to 39 41 42 43.

16751 54 55 59 to 61 67 to 71 75 76 79 80 91 95 to 801 03 04 06 08.

16809 10 17 18 23 26 30 38 41 43 45 47 to 50 52 to 54 57 to 59 61 to 65 67 to 71 73 75 to 81 83 84 87 89 90 92.

16894 909 10 to 15 19 to 23 26 to 28 30 32 to 39 41 to 63 65 to 69 71 72 75 to 80 82 to 84 87 to 91 92

16996.

17001 07 15 16 18 to 20 23 to 24 27 to 29 31.

17036 42 46 53 55 57 63 to 66 68 70 to 75 77 78 80 to 82 85 87 to 91 93 94.

17097 98 103 14 16 17 20.

17133 34 36 37 39 to 42 44 46 to 50 53 55 to 58 60 62 63.

17154 to 72 75 to 77 79 80 82 to 98 99.

17200 02 05 07 08 10 12 16 18 19

17226 28 33 39 to 41 43 45 to 47 49 50.

17251 52 to 54 60 62 63 66 to 69 73 to 78 80 to 84 86 87 91.

17295 97 98 301 to 04 06 09 to 11 13 to 15 17 to 21 24 26

17332 33 35 36 39 to 41 44 to 46 48 to 50 56 57 61 to 68 70.

17371 73 75 81

17402 03 08 11 13 15 17 18 20 to 27 29 31.

17439 40 50 51.

17454 55 57 60 62 to 64 65 70 71.

17476 81 84 88 91 93 95 97.

17506 07 10 11 13 19 25 to 28 30 to 32 36 38.

17547 48 50 51 54 59 64 66 68

17570 71 74 75 78 80 to 82 85 to 87 96 98 99 604 06 09 10 12 to 24 26 to 32 34 to 39 41 to 46 48 to 52 54 55 58 61 62 67 69 to 71 73 78 80 82 85 88 89 94 96 98.

17701 03 04 08 to 13 17 to 26 29 30 32 to 40 42 44 to 46 48 62 64 78 82 85 87 89 91 95 98 801 03 04 07 to 09 11 13 14 16 18 20 22 26 27 29 30 33 34 36 37 43 46 51 53 54 to 57 65 67 69.

17879 81 83 85 86 89 94 96 900 06 10 to 12 14 16 18 to 28 30 31 33 34 36 to 38 40 to 43 45 49 50 52 53 57 58 60 64.

17975 89 to 91 92.

18001 04 05 07 to 09 11 13 14 18 17 18 20 21 23 to 28 31 to 36 38 40 to 45 47 to 50 52 53 to 57 55 60 62 to 68 70 to 74 76 87 88 95 92 93 95 to 99 101 to 07 09 13 to 15 18 20 to 24 25.

18127 28 41 49 52 54 55 58 to 62 66 68 69 72 75 77 to 80 82 to 85 87.

18193 94 200 to 03 05 12 14 to 16 19 20 22 to 28 30 32 34 to 40 42 45 to 47 51.

18252 to 54 58 to 62 66 68 71 73 to 76 81 85 91 95.

18305 06 08 to 10 12 14 15 to 18 20 21 23 to 25 27 to 40 42 43 45 46 47.

18348 57 64 68 to 70 71.

18378 79 82 84 88 to 93 96 97 99 405 08 09 11 12 15 to 39 42 to 45 48 49 52 to 57 61 62 to 66 68 71 72 74 75 77 79 83 85.

18486 88 89 91 96 99 500 to 02 05 06 13 18 20 to 24 28 to 30 32 35 36.

18537 to 39 41 to 43 45 to 48 51 54 56 to 58 60 to 69 72 to 77 79 80 82 to 86 90 to 92 99 to 601 02.

18620.

18630 31 33 37 45 49 50 51 54 58 61 to 63 67 to 69 71 to 78 80 to 89 92 94 96 98 700 to 02 05 to 20 23 to 26 31 34 36 37 41 43 44 47 48 50 to 52 54 55 60 to 63 66 to 70 72 73 79 to 81 82.

18783 87 to 92 95 98 to 800 07 10 to 13 16 to 33 34.

18842 43 57 60 61 66 87 92 to 94 900 03 08 10 16.

18927 33 35 37 39 40 41 43 44 46 to 48 50 51 54 55 57 to 70 72 to 75 77 81.

18983 89 91 94 96 97 98.

19002 04 to 06 08 09 12 13 15 20 21 28 to 30 34 to 37 39 to 42 46 48 to 52 53.

19062 67 69 71 72 74 78 to 80 82 84 86 87 89 90 91 93 to 99 101 02 to 07 08.

19110 to 24 26 to 34 35.

19140 42 to 44 46 to 54 56 57.

19158 60 62 to 65 67 71 74 75 to 78 80 81 84 85.

19192 93 96 to 201 03 to 05 06

19212 to 16 18 to 20 22 24 27 28 30 32 34 36 38 39 42 43 46 to 48 51 55 57 60 61 to 65 67 68 70 to 72 74 76 to 80 81

19282 83 to 85 88 to 91 93 to 99 301 to 04 06 to 10 11

19312 17 19 21 23 26 28 30 32

19333 to 36 38 41 to 44 49 50 52 53 56 58 60 61 62

19369 71 74 75 84 to 87 89 to 92 94 96 to 403 10 411

19414 16 17 19 20 24 25 28 to 30 35 36 39 40 42 45 49 to 52 58 to 60 65 67 to 71 73 74 76 77 to 79 81 82 84 to 86 88 to 96 99 503 04 07 08 09 11 12.

19517 to 20 23 24 28 to 34 35

19548 58 60 61 63 61 66 68 70 73 75 78 81 82 84 87 to 606 09 11 12 13 14

19618 to 36 38 41 to 50 52 to 54 56 to 58 61

19662 65 69 to 71 74 77 78 80 82 83 85

19693 97 701 04 to 07 11 13 to 18 23 24 27 28 30 to 32 35 to 38 40.

19742 43 46 47 49 to 51 53 to 59 60

19761 to 63 65 to 69 73 74 78 to 84 85.

19788 to 91 94 95 97 99 to 804 07

19812 to 15 18 19 22 29 30 34 35 37 41 to 45 47 51 52

19864 to 69 71 to 78 80 81 82.

19883 84 86 88 89 91 98 900 01

19902 to 08 12 to 16 18 to 26 28 to 32 37 38

19942 43 46 50 to 52 54 to 60 62 63 65 66 72 to 76 77.

19987 89 90 to 93 97.

19999

20001 02 07 11 13 15 18 to 20 22 23 and 20024.

20027 to 29 31 to 37 39 41 43.

20047 53 54 57 59 63 64.

20069 71 72 75 to 81 83 to 87 88

20089 92 93 96 99 104 07 08 to 11 13 16 18 19 20.

20121 23 30 33 37 to 45 to 56 to 59 61 62 to 65 68 to 81 82.

20166 to 88 93 97 200 01 03 to 14 17 18 19.

20221 23 40 41 42.

20244 to 46 48 to 51 34 to 57 59 60 61

20264 66 to 70 72 to 74 76 78 80 to 84 85.

20286 89 to 91 96 to 306 08 10 to 15 17 to 29 37 to 39 44 to 46 48 49 51

20352 to 55 57 to 61 65 67 70 75 79 80 85 to 87 93 94.

20396 to 98 401 03 05 06

20415 16 21 22 24 25 30 32 34

20443 44 47 to 51 53 54

20456 57 59 61 70 to 79 80.

20486 88 89 92 to 95 99 to 502 07 08 11 13 16 18 20 to 28 30 to 32 35 to 37 41 44

20545 to 56 58 to 73 75 78 80 83 86 87 88

20589 91 93 94 96 98 to 604 06 07 09 11 13 14 17 to 21 23 to 25 27 to 31 33 35 36

20639 44 to 46 60 to 63 65 to 67 72 to 74 78.

20680 84 90 97 703 04 to 10 17 to 20 21.

20728 29 to 32 35 36 38 41 to 51 53 56 to 60 62 63.

20766 to 68 71 72 77 79 81 to 83 85 to 88 91 92.

20803 10 11 15 16 18 19 25 32 40 to 42 44 52 to 66 67.

20868 70 72 75 76 79 to 86 88 to 91 92.

20896 98 99 901 03 to 11 13 17 21 to 26 28 29 31 32 34 35 38 to 40 44.

20948 to 52 54 to 63 65.

20967 to 69 79 80 84

20985 to 88 90 92 94 to 96 99 21000.

21001 03 05 to 07 10 11 14 16 to 18 20 22 24 26 to 32 34 36 to 38 40 42 45 46 48 50 53 54.

21056 59 to 62 64 66 68 72 74 76 to 78 82 88

21097 98 102 03 07 09 12 13 15 21118.

21119 20 22 to 26 29 30 33 39 40.

21141 to 53 55 to 57 59 60 62 64 67 to 73 75 to 86 89 to 93 96 to 98 201 02 12 13 15 17 22 to 24 27 30 to 37 42 43 45 to 50 52 53 54.

21255 to 58 60 61 63 to 67 70 to 73 75 77 79 to 81 85 86 88

21289 90 92 97 300 02 11 12 16 29 34 to 38 40 46.

21350 53 to 55 57 to 59 62 64 to 67 69 71 to 84 86.

21386 to 89 91 93 to 97 99 401 02 04 to 10 13 14.

21430 33 24 25 28-A.

21420 31.

O.S.S.L.C. REGULAR

21434 to 36 38 39.

21448 to 51 53 to 57 62 63 64

21467 69 70 to 74 78 80 81 83 85.

21491 92 94 97 21500.

21527 to 31 34 39 to 41 42.

21550 51 53.

21559.

21563.

PRIVATE CANDIDATES (October failed)

66781 83 86 87 91 94 96 800 02 06 07 11 15 17 18 28 30 31

66838 40 43 43 45 46 48 to 50 51.

66861 63 64 65 69

66878 79 to 81 83 85 86 87 95.

66900 01 03 05 07 10 12 13 to 15 17 19 to 22 24 27 to 33 43 44 46 47 48.

66958 63 66 72 86 89 93 94 98 67006 07 10 15 16 17 19 21.

67034 35 37 38 40 45 51 53 54.

67073 75 76 80 81 83 to 85 87 to 92 96 98 102 05 06 14 23 24 36 30 36 38 39 45 51 70 72 73 81 84 95 96.

67206 08 11 12 16 19 27 32 33 37 45 54 55 68 71 72 73 87 302 03 05 06 09.

67317 19 21 23 25 26 30 35 41 43 49 51 to 53 56 75 78.

67382 83 35 to 87 38

(మిగతా 6 వ పేజీలో)

దక్షిణ మధ్య రైల్వే

1-7-69 లగాయతు గుంటూరు - తెనాలి - రేపల్లి మధ్య నడుచు బ్రాంచి లైను రైళ్ళలో రెండవ తరగతి వసతి ప్రవేశపెట్టడమగును.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు,
సికింద్రాబాద్.

PUD/86/69.

STUSA KTI 5/67

స్థాపితం: 1955 శ్రీమతి ఫోన్: 4107

విద్యానికేతన్

సూర్యారావుపేట * విజయవాడ-2.

10th CLASS; P.U.C; VII FORM; B.A.

S.S.L.C; Matric & Sanskrit Classes.

ఇంగ్లీషు-తెలుగు మీడియములు కలవు

Principal:- Prof. S.V.L. NARASIMHAM, M.A., B.Ed.

RADIO & TELEVISION COURSE

ప్రభుత్వ సర్టిఫికేటు (I.S.L.C.) మరియు (LONDON DIPLOMA) కోర్సు నకు ఉత్తమ శిక్షణ యివ్వబడును. ఉత్తీర్ణులైన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగములు సంపాదించి పనిచేయుచున్నారు. 30 సం. ల అనుభవంతో ఈ సంస్థలో ఉత్తమ బోధన యివ్వబడును.

ఫెయిలైన SSLC; విద్యార్థులు

కూడా ఒక సంవత్సరం వృధా కాకుండా ప్రయోజనకరంగా ఈ సంస్థలో చేరవచ్చును. 50 పైసలు మనీఆర్డరు ద్వారా పంపి ప్రాస్పెక్టస్ పొందండి. ఫోన్: 86113.

వి. ఎస్. రాజగోపాలన్స్ రేడియో ఇన్‌స్టిట్యూట్

(ప్రభుత్వము గుర్తించినది—స్థాపితం: 1938)

స్మిత్ లేన్, మౌంట్ రోడ్డు, మద్రాసు—2. (ప్రాస్పెక్టస్)

శ్రీవాణీనికేతన్

(ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజి ఆఫీసు ఆవరణలో)

సూర్యారావుపేట * విజయవాడ-2

పునఃప్రారంభము: 9—6—1969. ఫోన్: 7873

పి. యు. సి; మెట్రిక్; యస్. యస్. యల్. సి; 10వ తరగతి; ప్రీ-మెట్రిక్ తరగతులకు తర్ఫీదు ఇవ్వబడును.

హాస్టల్ వసతి! లేబొరేటరీ సౌకర్యము!!

బాలికలకు ప్రత్యేక తరగతులు! రాత్రి తరగతులు!!

కరస్పాండెంట్: కోనేరు రామచంద్రరావు, బి.ఏ. ప్రిన్సిపాల్: టి. రంగనాథం, బి.ఏ., బి.ఇడి.

అనుబంధ సంస్థ:

శ్రీ వాణీ బాల విద్యాలయము

సూర్యారావుపేట, విజయవాడ—2.

పునఃప్రారంభము: 9—6—1969.

కిండర్ గార్టెన్, ప్రైమరీ తరగతులకు తర్ఫీదు ఇవ్వబడును.

ప్రత్యేక హాస్టల్ వసతి.

సూపరింటెండెంట్: యస్. సీతారామమ్మ, బి.ఏ., యల్.టి.

(Retired Regional Deputy Director of Public Instruction)

ఆలోచించు! ప్రవేశించు!!

వ్యర్థమైన బంగారు బతుకు ఎక్కడికి పోతేనేమి?
అర్థరహిత వృద్ధాప్యం వచ్చిందా పరిగణించకు
వయస్సు చిన్నదైతేనేమి? వాని విన్నా అయినప్పుడు
పరీక్షలలో నెగ్గలేని నెగ్గిన శాతమెంతో తెలియండి.

లాటరీలో లక్ష ప్రైజు ఒక్కరికే
అందరి చిన్న ప్రైజు లేదరికే

విన్నారు, ఫోటోలతో కన్నారు కాలేజి గత చరిత్ర

68 పి. యు. సిలో 81% ఉత్తీర్ణులు, 5 ఫస్ట్ క్లాసులు.
69 పి. యు. సిలో 83.3% ఉత్తీర్ణులు, 6 ఫస్ట్ క్లాసులు.
69 మెట్రిక్‌లో 57.7% ఉత్తీర్ణులు, 26% క్లాసులు.

శాంతా ట్యుటోరియల్ కాలేజి

బ్రాడీపేట 3,4,5, లైన్లు, గుంటూరు-2.

ఫోన్: 1522 పి. శ్రీమన్నారాయణ ప్రిన్సిపాల్.

Phone: 83764 Estd: 1960 Gram: 'CLINOG', Madras.

COLLEGE OF ENGINEERING TECHNOLOGY

16-A, Sterling Road, Nungambakkam Madras-34.

ఇండియాలో ఖ్యాతి సంస్థలలో సుప్రసిద్ధమైన Automobile Engineering మరియు AMIE (India) కోర్సులలో ప్రత్యేక.

1. AUTOMOBILE ENGINEERING DIPLOMA COURSES:
2 సం. కోర్సు

(a) AMIMI (London) or (b) AMIAI (India)

2. AMIE (INDIA) — B.E. డిగ్రీ సమానము (4 సం. కోర్సు)

(a) BE అప్పు యూనివర్సిటీకు

(b) LCE, LME, LEE అప్పు స్థాయికు

డైరెక్టర్ ఎం.వి. కృష్ణస్వామి M. Tech., AMISE, MICE (USA) లేదా ప్రిన్సిపాల్ ఆర్. శివరామకృష్ణన్, BE, AMIE (India) కు రు 2/- లు పంపుట ద్వారా అన్ని వివరములుగల ప్రాస్పెక్టస్ వ్రాయండి.

శ్రీ సరస్వతీ ట్యుటోరియల్ కాలేజి, ఉయ్యూరు.

స్థాపితం : 1957,
పునఃప్రారంభం: 9-6-69.

S.S.L.C., X Class,
Matric, Junior Matric

పరీక్షలకు శిక్షణ ఇవ్వబడును.
లేబరేటరీ, హాస్టలు వసతులు గలవు.

అన్నే హనుమంతరావు,
ప్రిన్సిపాల్.

జామా రబ్
శక్తివంతమైనది & చవక రకమైనది



అమ్సో పో. బాక్సు 518 మద్రాసు-3
పో. బాక్సు 16460 బొంబాయి-16

శ్రీ ముళ్ళపూడి వేంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్

తణుకు (ప. గో. జిల్లా)

1969—70 కి సివిల్, మెకానికల్ మరియు ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులలో ప్రవేశమునకు దరఖాస్తులు నిర్ణీత ఫారములో ప్రిన్సిపాల్‌గారికి 10—7—'69 వరకుతీసుకొనబడును. ప్రాస్పెక్టసు దరఖాస్తు ఫారము ఒక్కొక్క శాఖకు సెట్టు 1 కి ఒక రూపాయికి సప్లయిచేయబడును. మూడు కోర్సులకు, అనగా, సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ కోర్సులకు ఒక్కొక్కటికి వేరువేరుగ దరఖాస్తులు కావలెను. దరఖాస్తు ఫారముల ఖరీదు మనియార్డరుద్వారా మాత్రమే పంపవలెను.

దరఖాస్తు ఫారముకొరకు పంపు అభ్యర్థనతో దిగువ వాటినిచేర్చి పంపవలెను.

1. స్వంత అడ్రసువ్రాసి 15 పై. ల మాత్రమే పోస్టేజి స్టాంపులు అంటించిన 23×10 సెం. మీ. సైజుకవరు.
2. దరఖాస్తు ఫారముల ఖరీదుక్రింద పంపిన మొత్తము తాలూకు ఎం. ఓ. రసీదు.
3. తమకు దరఖాస్తు ఫారములు ఏ శాఖకు కావలసినది స్పష్టముగ సూచించుచు ఒక అభ్యర్థన ఉత్తరము.

షరా: కావలసిన కనీసార్హతలు

ట్వైఫర్కేటెడ్ కోర్సు స్కీముక్రింద కాంపొజిట్ మాథెమాటిక్స్ లేక ఇంజనీరింగ్‌లో ఎస్. ఎస్. ఎల్. సి. లేక 10 క్లాసు (లేక తత్సమానమైన పరీక్ష) లో ప్యాసు.

ప్రిన్సిపాల్.

ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలు

(5 వ పేజీ తరువాయి)

67411 12 14.
67418 20 to 24 26 29 30 to 33 35 to 38 39-A 41 42 44 48.
67463.
67481 82 83 85 to 89 93 95 99 500 01 02 04 05.
67523 28 32 33 38 to 40 42.
67559 61 68 96.

Krishna District

21567 68 70 73 74 76 to 79 81 83 to 91 602 07 10 13 to 15 19 20 22 23 26 to 30 33 34 36 37 39 to 41 43 45 to 52 54 to 65 67 to 69 72 to 74 76 to 79 81 to 90 93 to 98 700 to 11 13 to 18 21 to 25 28 30 31 33 to 36 39 41 42 45 46 48 to 50 52 55.
21756 60 61 66 70 74 75 77 79 84 85 87 91 813 15 to 22 25 to 28 30 33 36 to 42 45 to 47 49 52 to 54 56 57 59 64 68 to 71 73 74 77 80 81 83 to 85 92 99 902 03 09 15 16 18 19 25 27 32 to 35 36.
21951 to 54 59 65 66 85 to 87 93 22014 16 18 20 22 23 27 29 34 35 38 40 46 49 50 52 54 53 58 62 to 65 68 69 71 73 to 76 78 79 82 86 88 90 93 95 99 101 02 05 06 09 to 113 16 19 29 31 32 35 42 43 54 59 60 62 63 67 71 72 74 75 78 90 92 94 96 98 99 202 to 04 06 07.
22228 44 93 301 14 27 46 49 50 53 54 57 58.
22385 to 87 92 96 99 403 05 to 08 10 12 13 15 18 to 21 23 to 26 29 34 35 37 39 40 42 43 44.
22447 51 55 60 to 62 66 67 72 73 78 to 82 84 86 to 88 90 91 94 99 511 13 16 22 28 30 33 34 35 38 47 49 to 55 57 58 61 to 63 65 to 71 73 75 to 77 80 81 83 84 86 89 to 91 93 to 96 98 to 600 03 05 07 08 12 14 15 18 19 20 22 27 28 30 31 33 34 38 42 44 47 to 50 56 to 59 61 to 63 68 to 70 72 74 75 87 to 93 95 97 to 700 02 to 05 07 to 10 12 13 16 to 21 23 to 25 27 to 31 33 37 to 46 48 52 to 56 60 61 63 65 66 69 70 72 73 76 to 80 82 84 85 92 96 97 99 to 802 04 08 09 11 to 13 18 19 24 26.
22829 to 42 44 45 47 to 63 65 to 79 82 to 84 86 to 91 93 to 97 99 901 05 08 09 11 14.
22922 34 64 66 74 75 81 84 85.
23038 40 to 42 44 to 48 51 to 53 56 60 62 to 70 72 to 74 76 to 80 82 to 87 90 to 92 95 96 100 02 to 05 07 08 10.
23115 to 17 19 20 23 24 26 32 to 34 36 to 58 60 to 67 69 to 78 80 to 83 85 87 to 94 95.
23196 202 to 04 08 14 21 22 25 34 to 36 39 to 44 46 47 49 to 51 53 54 56 58 60 61 63 65 66 69 to 76 78 81 82 86 88 89 94.
23302 05 07 08 11 13 14 17 16 21 22 24 to 27 31 33 35 to 37 44 to 47 51 53 to 56 58 63 to 65 67 70 72 73.
23376 78 80 86 96 99 400 02 to 04 08 09 11 to 13 16 18 19 21 23 25 28 to 33 35 37 41 to 43 47 to 49 51 to 54 59 60 65 67 to 71 73 74 76 78 79 83 87 88 90 91 93 94 98 99 500 02 03 08 11 to 17 25 26.
23528 32 to 36 40 44 to 46 48 49 53 55 59 to 61 67 68 70 to 82 84 to 91 94 95 97 to 99 600 01 02 03 04.
23607 08 12 15 18 20 22 23 26 to 28 30 33 34 36 to 39 42 to 47 49 to 51 53 55 to 65 68 70 73 to 76 78 80 85 86 90 93 to 96 98 99 706 08 11 14 to 20 22 to 24 26.
23742 49 50 54 to 58 65.
23771 72 76 79 82 to 84 85.
23791 93 94 96 to 99 800 02 04 05 09 10.
23813 15 17 21 22 24 27 30 31 34 36 38 48.
23852 53 54 56 to 79 82 to 93 95 96 98 99 900 01 02 04 to 12 13.
23925 27 28 30 to 38 40 to 43 14.
23967 76 to 79 81 83 to 85 91 92 95 to 99 24000 06 08 10 11 to 14 15 16 17.
24018 21 24 26 to 31 35 to 40 42 to 49 51 to 53 55 to 68 70 to 75 77.
24081 82 92 93 96 to 98 100 02 to 05 07 to 09 11 13 15 18 19 20.
24128 26 28 30 32 to 35 40 to 43 44.
24149 52 to 58 62 63 66 84 87 90 91 93 94 98 202 to 04 06 to 08 11 to 17 21 22 25 26 29 to 31 34 to 38 42 46 51 53 59 to 62 65 68 69 72 to 74 77.
24307 12 24 25 29 37 40 to 42 45 to 50 54 55 58 59 62 65 70 72 to 74 78 79 80 81.
24496 99 503 04 to 07 14 18 22 28.
24525 43 44 46 to 48 50 53 to 55 57 to 59 61 62 66 69 73 74 76 77 79.
24580 81 to 90 93 94 99 600 02 to 04 06 to 11 13 15 to 17 23.
24627 31 37.
24645 49 to 51 53 54 56 to 59 61 to 64 66 to 71 74 to 77 78.
24685.
24729 30 32 33 to 35 37 to 39 52 54 to 56 58.
24767 83 85 86 89 to 92 94 95 97 98 802 03.
24812 17 19 to 23 26 27 30 31 32 35 37 39 40.
24841 42 46 68 70.
24886 87 90 91 93 95 96 99 906 08 10 11 12.
24941 59 60.
24972 73 75 77 80 84 88 91 to 93 96 to 99 25000 02 07 08 10 to 15 17 18 21 24 27 to 33 34 37 38 40 45 47 48.
25058 59 to 66 68 to 70 72 73 74.
25078 88 92 93 95 96 100 02 03 05 to 09 11 to 13 15 18 to 20 21.
25124 25 32 37 38 41 42 44 47 to 49 51 52 54 58 59 61.
25163 67 70 73 74 76.
25185 86 88 91 93 96 98 201 03 05 08 to 11 14 to 16 20 22 to 26 29 30 32 to 35 37 39 44.
25260 63 65 71.
25273 80 to 82 84 87 88 94 to 98 309 10 11 13 19 20 to 22 25 27 to 31 33 36 39 45 46 47.
25354 61 64 71 72 76 to 78 81 to 84 86 to 88 92 93 95 96 402 03.
25406 10 11 to 14 16 to 18 20 21.
25430 31 32 35 39 42.
25447 48 49 51 56 to 65 68 69 70.
25472 73 74 76 84 85 91 92.
25503 04 09 12 to 22 24 to 26 28 to 30 32 to 35 37 to 39 41 42 44 to 48 50.
25551 52 to 57 59 60 62 63 65 to 69 71 to 77 79 to 85 87 39 90 to 92 94 to 99 601 06 08 10 11 12.
25613 14 19 24 27 28 30 31 34 37 38 40 to 42 44 to 47 50 to 58 63 to 65 67 to 69 71 to 77 78.
25631 83 to 85 88 90 to 92 94 95 98 700 01 to 03 05 06 to 33 34.
25740 47 52 55 56 59 67 68 70 74 to 78 81 82 83 to 85 88 to 91 93 94 96 to 99 800 01 02 to 07 09 to 13 15.
25817 18 21 23 25 28 to 30 32 33 35 36 39 50 to 73 76 77 to 82 84 to 87 89 90 91 95 98 99 900 01.
25906 07 08 26 30 31 35 36 38 40 42 45
25950 55 57 58 60 to 64 76 to 82 84 to 86 88 to 92 94 to 97 26000 01 02 to 06 08 11 to 15 17 19 to 22 24 27 to 29 31 35 36.
26037 38 to 41 44 to 48 50 51 53 to 56 58 59 61 to 78 82 83 88 89 91 93 96 98 100 01 03 to 05 08 to 10 11.
26115 20 to 25 27 to 32 35 to 44 46 48 to 52 55 56 65 68.
26170 71 72 75 76 78 to 81 83 88 91 to 98 201 02 to 04 06 to 12 14 to 17 19 to 43 45 to 48 50 to 54 57 58 60 62 to 64 67 70 to 73 75 to 84 86 88 to 92 96 to 99 302 04 05 07 to 11 14 15 17 to 22 24 25 26.
26333 34 37 38 41 42 44 45 47 48 50 51 53 63 66 68 69.
26376 78 80 87 88 93 to 96 98 401 02 03 05 to 25 27 to 32 35 37 to 47 50 to 55 59.
26463 64 to 69 71 to 74 76 to 79 81 85 86 to 94 96 to 99 503 04 07
26511 14 16 20 to 22 25 26 28 29 31 to 34 36 to 38 44 46 to 51 52.
26555 60 to 64 66 to 71 73 74 77 79 to 87 89 91 93 to 98 600 02 04 06 08 10 to 14 16 to 19 27 30 31.
26634 37 38 39 44 46 54 63 64 66 67 69 to 77 80 to 82 87 88 91 to 95 96.
26699 703 04 06 09 to 11 13 15
26716 25 29 30 31 39 to 42 47 49 53 54 to 56 59 to 61 63 70 to 72 76 77 84 88 91 92 94 96 to 98 801 to 04 06 08 11 14 17 to 19 25 29 31 to 38 45 to 47 51.
26873 86 87 92 94 to 98 900 03 05 08 11 14 19 to 21 24 28 29 31 37 38 49 51 to 58 60.
26969 74 76 77 79 81 to 83 87 to 89 98 27003 04 05 07 11 16 24 to 26 28.
27094 95 98 99 27113.
27145 47 55 57 58 61 63 66 67 71 72 74 76 81 to 83 85 36 89 90 93 to 97 201 03 04 [illegible] 17 to 20 23 24 27 34 35 37 38 42 48 49 50
27269 72 75 76 79 82 86 to 88 90 91 93 94 95
27298 301 18 23 33 37 39 42 to 45 49 50.
27354 56 to 60 62 64 to 67 70 72 73 75 76 82
27395 97 99 to 401 03 04 05 07 11 to 13 17 19 20 24 27 29 31 to 35 42 43 45 to 51 52.
27455 57 60 to 62 68 to 70 73 74 76 77.
27479 80 to 83 85 to 87 90 91 97 500 to 04 06 to 10 11 12.
27516 25 26 to 28 30 35 36 42 43 44
27546 51 to 55 59 to 62 64 67 68 70 71
27587 88 90 to 92 94.
27620 30 33 35 36 46 62 76 78 79 81 to 84 86 89 91 92 96 97 to 99 706 10 11 12 16 18 21 28 36 37 43 44
27774 86 90 806 14 15 19 to 22 23 25 27 29 34 36 37 42 to 51 56 57 60 61 63 64 66 68 69 71 to 78 80 81 83 84 86 87 90 91 93 94 97 902 14 16 18 21 to 23 34 to 38 44 51 52 59 to 62 64 76 80 94 96 99 28000 01.
28003 05 09 13 15 19 21 22 to 27 29 37 to 42 44 45 47 to 56 58 60 61 62 66 69 71.
28080 84 86 to 88 93 94 100 04 06 to 08 12 14 17 18 20 21 23 27 to 33 35 36 39 to 44 46 48 49 52 54 56 60 64 66 to 72 75 to 78 80 to 84 87 to 89 92 93 97 200 01 02 to 04 07 08 14 18 20 22 27 28 30 32 34 to 39 44 48 to 53 56 to 59 61 62 63
28275 77 79 80 82 to 84 87 to 90 93 to 96 300 to 05 06.
28311 13 to 15 21 23 29 37 38 41 to 49 51 to 54 56 to 65 67 70 to 75 77 78 81 to 83 85 87 to 91 93 94 95 96
28400 03 04 to 06 10 to 13 16 18 to 27 29 30 32 33 36 37.
28438 39 45 to 50 52 to 54 57 to 61 63 65
28472 86 88 93 95 510 12 15 16 17
28530 48 49 to 54 58 60 63 73 76 77.
28584 91 93 94.
28603 06 07 09 13 23 to 35 38 to 40 42 43 45 46 48 to 50 53 to 56 58 to 63 64
28665 67 69 71 73 74 79 to 99 700 02 03
28709 15 17 26 27 29 30 32 33 35 38 to 40 42 to 44 46 48 50 52 53 54
28756 57 62 64 66 to 68 70 72
28778 80 84 97 to 99 805 07 11 16 18 19 20 23 24 27 to 31 33 to 38 40 to 43 47 48 50 52 53 54 57 to 60 62 63 76 79 82 87 88 89 90 99 900 01 04 07 09 10 12 13 18 to 21 23 25 to 27 29.
28934 35 37 39 to 41 45 51 54 55 58 61 to 63 66 to 69 71 73 75 76 78 80 to 82 85 87 to 89 92 to 94 96 97 28998 29003 04 05 to 07 09 11 to 13 to 15 18 to 23 26.
29030 31 32 36 to 38 41 44 to 46 49 to 51 55 56 58 61 63 64 65.
29066 67 71 73 75 to 77 80 82 84 to 89 91 93 94 95 97 99 101 02 04 05 07 11 13.
29119 23 28 29 30 33 34 36 to 33 42 43 50 55 56 58 to 63 65 66 68 70 71 73 to 75 76
29177 78 to 200 01 to 21 23 to 26 28 to 36 38 39.
29241 44 45 54 57 to 60 76 77 80 83 to 87 90 99.
29310 12 14 to 18 23 to 26 28 30 32 to 37 39 41 to 46 48 51 to 53 56 58 59 64 to 66 68 to 75 77 78 79 83 to 90 92 95 97 400 01 to 06 09 10 to 12 13.
29415 16 to 18 20 22 23 25 to 27 29 to 42 44 47 to 52 54 to 58 62 to 67 70 to 75 76
29480 [illegible] 38 40 to 43 45 47 49 55 [illegible] 61 to 63 65 68 to 71 74 75 78 83 84
29589 90 92 94 96 99 601 03 05 07 to 09 11 13 14 to 17 19 21 to 24 28 to 31 33 to 37 40 48 50 51
29671 81 86 88 89 94 95 98 701 04 06 12 15 16 to 19 24 to 29 31 34 36.
29740 41 45 to 47 52 53 55 56 61 62 63 66 69 to 75 79 81 82 84 to 87 89 to 91 93 94 98 99 802 04 07 12 to 15 19 to 22 24 to 26 30.
29831 32 34 to 61 63 64 65 66 67
29879 80 81 85 89 93 94 96 97 99 903 04 07 08 10 to 12 14 to 16 19 23 24 27 28 30 31 37 39 to 41 46 to 48 52 55 58 59 61 62.
29976 88 89 93 94 95 97 to 99 30000 01 02 06 08 11 to 15 18 22 23.
30026 28 32 35 37 to 41 44 46 51 to 54 56 to 60 63 64 66 67 69 71 72.
30073 82 83 85 to 91 and 30092 94 to 98 99.
30100 01 02 04 07 09 10 12 13 17 19 20 21 23.
30127 28 29 31 32 34 38.
30142 53 58 60 61 64 70 78 79.
30188 90 91 92 96 97 98 99 200 01 03 08 11 12 15 16 18 20 21.
30222 41 48 51 54.
30255 56 to 62 64 to 66 68 to 85 89 91 to 99 300 01 to 03 05 to 17 19 to 45 46.
30347 49 51 52 54 56 59 60 62 66 72 74 to 76 90 96 409 11 13 18 23 27 43 47 50 to 52 59 60 62 to 64 66 68 72 74 78.
30479 80 81 82 83 85 to 88 90 91 96 500 04 to 08 15
30516 18 to 20 23 to 38 40 to 51 52 to 55 56.
30557 58 to 60 69 70.
30572 73 to 76 78 to 82 85 86 90 93 94 96 97 98 602 04 05 to 08 10 12 to 18 19.
30620 21 29 32 to 38 40 41 43 44 46 47 49.
30650 51 52 56 57 60 to 63 67 71 74 81 84 86 88 91 93 96 99 702 03 09 10 12 13.
30722 23 27 33 34 40 41 44 45 54 55 57 59 62 63 64.
30769 75 79 83 84 87 90 94 to 96 801 03 to 05 11 12 15 to 20 28 32 35 37 to 39 41 43 to 45 47 to 49 51 to 53 56 59.
30862 63 69 70 71 73 to 76 79 83 93 94 95 98 99.
30902 04 05 07 to 09 11 to 14 16 17 18 20 23 24 26 28 to 32 33.

Guntur District

30944 48 55 56 57 59 60 62 63 67 to 70 72 74 76 to 78 81 82 85 to 91 93 94 96 98 99 31000 01 to 03 08 11 17 18 20 to 22 26 28 to 31 33 34 36 47 to 49 51 52 57 59 60 63 64 67 68 70 71 73 74 76 85 88 93 to 98 100 01 04 06 07 20 21 22 24 to 26 31 32 35 36 46 48 53 to 56 59 to 65 69 73 75 76 78 80 82 to 89 92 96 97 99 200 to 04 06 07 09 10 to 12 14 to 16 20 30 to 32 41 42.
31243 44 to 47 49 to 52 57 58 62 64 to 68 70 to 74 75.
31281 83 to 87 89 to 91 97 98 302 06 07 10 to 12 16 to 20 22 23 26 to 29 31 to 37 39 40 44 45 50 54 56.
31358 59 to 61 63 66 68 to 72 86 88 to 90 98 99 402 03 07 10 11 12 14 15 18 to 21 23 to 29 31 32 35 36 39 40 41 43 to 45 47 53 54 55.
31459 61 to 85 87 to 92 94 to 99 500 01 to 13 15 to 17 18.
31520 21 to 23 25 32 33 36 38 39 41 43 45 48 50 to 53 57 to 59 61 62 64 65 68 72 77 78 82 83 88 89 92 96 99 601 02 to 05 12 14 15 17 20 to 23 25 to 28 31 38.
31654 65 72 76 96 703 09 10.
31719 20 21 to 34 36 40 42 to 45 48 to 58 60 to 62 66 69 73.
31774 75 86 87 to 89 92 to 94 96 98.
31801 03 05 08 14 17 to 19 22 23.
31825 26 to 35 37 to 41 44 to 46 48 51 to 63 64 75 76 77.
31878 79 to 84 86 to 92 94 to 97 900 01 to 05 07 to 33 34 to 43 44.
31945 46 to 66 69 to 88 90 to 99 32000.
32001 02 to 14 16 to 20 22 to 27 38.
32039 40 to 44 46 49 50 52 54 55 57 60 to 63 65 67 to 70 72.
32073 74 76 to 79 82 83 85 87 to 90 92 94 to 96 98 100 to 107 09 11 to 14 17 18.
32120 21 to 24 26 28 to 40 41.
32142 43 to 51 54 to 57 60 to 63 64.
32166 67 69 71 to 74 76 77 79 81 to 92 93.
32194 95 200 02 to 04 06 07 09 13 15 17 to 22 25 27 29 to 32 34 to 36 38 40 42 to 45 47 to 49 51 56 58 60 61 63 64 66 71 72 74 to 76 77
32278 79 to 90 92 to 301 02.
32305 06 08 10 to 12 16 17 19 to 26 29 to 31 33 to 35 37 38 40 to 45 46.
32349 50 51 53 55 59 to 62 64 65.
32366 67 to 70 72 to 75 77 80 82 to 90 92 93 94.
32395 96 to 429 30.
32341 33 35 to 43 46 to 54 55.
32457 64 67 to 70 72 to 75 77.
32478 79 to 87 89 to 95 97 to 99 501.
32502 05 to 07 09 to 14 16 to 19 20.
32524 52 53 62 64 70 to 74 76 89 95 99 600 09 11 14 28 33 34 39 43 45 47 to 51 55 56 59 61 66 67 69 72 74 76 to 78 83 to 86 90 96 to 701 04 05 07 10 11 13 14 18 22 25 26 28 33 34 37 44 49 to 51 53.
32759 60 to 62 64 65 69 71 78.
32779 80 to 82 84 86 88 to 90 93 to 96 98 802 05 08 to 12 18 19 21 23 24 26 30.
32834 37 40 44 47 49 50 52 55 56 59 60 61 63 65 67 69 70 71 74 77 78 82 83 84 85 87 88 903 06 07 13 15 16.
32924 26 27 28 35 37 44 45 47 48 49 50 52 54 55 57 58 60 61 62 64 65 68 69 70.
32974 77 78 80 82 85 88 89 94 to 96 33000 02 03 09 13 18 24 25 27 28 33 37 38 44 45 to 47 52 56 57.
33058 61 65 70 73 77 78 82 84 85 89 to 93 95 96 100 02 03 05 08 to 14 16 to 18 20 22 23 25 26 29.
33132 33 34 37 41 to 43 47 to 54 57 to 60 62 63 65 to 67 70 to 87 89 to 91 92.
33193 94 to 96 98 to 206 08 to 26 28 to 40 42 43 to 51 53 66 67.
33272 73 to 79 82 to 89 91 to 311 13 to 15 16.
33317.
33318 20 32 to 24 28 29 31 to 33 35 36 38 to 40 43 to 46 49 50 52 53 54.
33355 56 to 84 86 87.
33388 89 92 93 95 to 98 401 02 04 to 07 09 10 to 12 15 to 17 19 to 21 23 to 28 30 to 45 47 to 50 51.
33453 54 to 56 58 59 61 to 80 81
33485 86 to 90 92 94 to 96 99 to 503 05 to 07 09 10 12 to 22 23.
33525 26 27 to 30 34 to 50 52 to 64 67 to 72 74 75 77 78 81 to 87 88.
33589 90 to 93 96 to 98 600 01 03 to 39 43 to 45 47 to 50 52 to 54 56 57 to 73 75 to 78 79.
33681 83 84 87 89 94 to 98 700 to 02 07 to 12 14 to 17 19 to 32 34 to 37 39 40 44 45.
33746 48 to 52 54 56 57 59 to 64 66 to 68 70 to 87 88.
33789 92 to 804 06 to 12 15 16

(మిగతా 7 వ పేజీలో)

దంతులూరి నారాయణరాజు కాలేజి, భీమవరం

సాయంత్రపు తరగతులతో సహా కాలేజి 30—6—69 సోమవారం ఉ. 10—30 గం. లకు పునః ప్రారంభం.

పగటిపూట కాలేజిలో దిగువ కోర్సులు బోధించడ మగును.

1. ప్రీ యూనివర్సిటీ
2. రెండు సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సు.
3. మూడు సంవత్సరముల డిగ్రీ కోర్సు — బి. ఏ., బి. ఎస్‌సి., బి. కాం. లో

సాయంత్రపు కోర్సులలో దిగువ తరగతులు బోధించడమగును:

1. ప్రీ యూనివర్సిటీ.
2. రెండు సంవత్సరముల ఇంటర్మీడియేట్ కోర్సు.
3. మూడు సంవత్సరముల డిగ్రీ కోర్సు — బి. ఏ., బి. కాం. లో.

అడ్మిషనులు 23—6—69 సోమవారం నుంచి ప్రారంభం.

సబ్జెక్టుల కాంబినేషనులతో అన్నినల్పు క్రింద బోధింపు సబ్జెక్టుల వివరములు కాలేజి ప్రాస్పెక్టసులో చూచుకొని వచ్చును. ప్రాస్పెక్టసు రు. 3—50 స్వయంగాగాని మనియార్డరుగాగాని చెల్లించి పొందవచ్చును. పోస్టల్ ఆర్డర్లు స్టాంపులు అంగీకరింపరు. పోస్టు ద్వారా ప్రాస్పెక్టస్ కావలసినవారు దరఖాస్తులతో స్వంత అడ్రసు వ్రాసి 50 పై. ల స్టాంపు అంటించిన 10" × 4" సైజు కవరు జతపరచి పంపవలెను.

శ్రీ సన్యాసయ్య,
ప్రిన్సిపాల్—ఇన్—చార్జి.

మందగించక ముందు ఆడుగేయ్,
వెనుకబడితే వెనుకే నోయ్.

ఆలిండియా విద్యార్థుల అభిమాన విద్యా సంస్థ.
క్రమశిక్షణకు, మంచి ఫలితాలకు అనుమానమైనది.

స్థాపితం : 1957
సి.వి.ఎస్.ధన్ ఎం. ఏ.
ప్రిన్సిపాల్.

రవి కళాశాల

ఫోన్లు: 917, 1192 1545
బ్రాడీపేట.
గుంటూరు-2.

మెట్రిక్, X, XI, XII; పి. యు. సి. క్లాసులకు శిక్షణ

ఆధునిక హాస్టలు వసతులు — అనుభవంగల అధ్యాపకులు. లాబొరేటరీలు గలవు.

బాలబాలికలకు వేర్వేరు కళాశాలలు

నేడే ఉచిత ప్రాస్పెక్టసుకు వ్రాయండి.

పునఃప్రారంభం : 6—6—1969.

భరించలేని బాధా?
మిక్కిలి శక్తివంతమైన నివారిణిని వాడండి

సాల్‌జాన్

అదే! రంగురంగుల మాత్ర అదే!

తలనొప్పి • జలుబు
ఒంటినొప్పులు • పంటినొప్పి
కండనొప్పులు • ఫ్లూ



సాల్‌జాన్
ఒక్కటే శక్తివంతమైన
రంగురంగుల మాత్రలని
జ్ఞాపకం వుంచుకోండి

వి. పెరుమాళ్ చెట్టి
డ్రాయింగ్ అండ్ షార్టుహాండ్ పెన్సిల్సు
ప్రపంచ ఖ్యాతినొందిన కోహినూర్ పెన్సిల్సుతో ఇండియాలో సమానమైనవి.
Mfs: Madras Pencil Factory, Madras-1.
ఆంధ్రప్రదేశ్ కు హోల్ డిస్ట్రిబ్యూటర్లు :
ఉస్మానియా జనరల్ ఏజన్సీ,
87 ఇ అండ్ ఎఫ్ రాష్ట్రపతిరోడు, సికింద్రాబాద్ (ఏ. పి.)
V. PERUMALL CHETTY ※ 9 H



అర్రే

అసి సిరా మరకల గురించి చింతించకండి
కడుగ దగిన రాయల్ బ్లూ్క్వింక్ సులభం
గాను, వేగంగాను కడిగివేయబడగలదు.
ఇంక్ అనకండి... క్వింక్ అడగండి
భారతదేశంలో తయారుచేయువారు.
ది పార్కర్ పెన్ కంపెనీవారి అనుమతి
రెల్ పార్క్ కంపెనీ లిమిటెడ్, బెంగుళూరు.
M 52 TL

ప్రపంచకేంద్రాలన్నీ, సుస్పష్టంగా వినడానికి...

ఫిలిప్స్ కమాండర్ || 3 బాండుల ట్రాన్సిస్టర్లలో చరమావధి! దీనిలో 200 మి.మీ. పరిమాణం, శ్రవణాసామర్థ్యంగల దయలు అమర్చబడియుంది. దీనివలన మీరుకోరే కేంద్రాలన్నీ సులభంగా పొందవచ్చు. ఎట్టి సమస్యా ఉండదు. షార్టువేవు ట్యూనింగులో. దీనిలో సమకూర్చబడిన చక్కని ట్యూనింగు విధానం ఆయంతో, మీరు కోరే కేంద్రాన్ని సులభంగా ట్యూను చేసుకోండి. ఎన్నో సంవత్సరాల ముందంజవేసిన, దాని అంతర్నిర్మాణపు ఫలితంగా, దాని నుండే అనుభవించండి, పెద్ద సెట్లనుండి లభించే స్వచ్ఛతి స్వచ్ఛమైన శబ్దం. శబ్ద స్వన పారీణులు అభినందిస్తారు ఫిలిప్స్ కమాండర్ ||నే. ఆవిర్భవించింది ఫిలిప్స్ అనుభవంనుండి. తీర్చిదిద్దబడింది ఫిలిప్స్ అనుభవంతో. ఫిలిప్స్ అమ్మకపుటనంతరం సంసేవన సదుపాయపు టండదండలు కలిగియుంది. చూడండి దానిని మీ ఫిలిప్స్ విక్రయ కేంద్రంలో. (అప్పుడే లభిస్తుంది మీకు అమ్మకపుటనంతరం సంసేవన సదుపాయం కూడా)

ఫిలిప్స్ కమాండర్ ||

ఇంట్లో వాడుటకుఅనువైన సెట్టు, బయటవాడుటకు గొప్ప పోర్టబుల్ సెట్టు.

550 మి.మీ. ... 8 ట్రాన్సిస్టర్లు, 3 డయోడులు, 1 థెర్మిస్టరు, 150 x 100 మి.మీ. అండాకారపు స్పీకరు ... వెల: రు.415/-*

* ఎక్సయిజు సుంకంతో సహా, తదితర పన్నులు అదనం
† ఎక్సయిజు సుంకం లేదు, తదితర పన్నులు అదనం

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్

ఫిలిప్స్ సోనోరమిక్ రేడియో శ్రేణిలో, ఇవిగో మరికొన్ని సెట్లు. మీ సెట్టును ఎన్నుకోండి.

ఫిలిప్స్ పయొనీర్

రు.328/-*
అధికంగా అమ్ముడు పోయే, 3 బాండుల ట్రాన్సిస్టరు. (7 ట్రాన్సిస్టర్లు, 2 డయోడులు, 3 బాండులు)

ఫిలిప్స్ వైకింగ్-1

రు.245/-*
అతినూతనమైన, 2 బాండుల ఎ.సి. ట్రాన్సిస్టరు (6 ట్రాన్సిస్టర్లు, 1 డయోడు, 2 బాండులు)

ఫిలిప్స్ బహదూర్ సూపర్-7

రు. 115/-*
అధికంగా మీ. వే. కేంద్రాలను గ్రహించుటకు, ఆశ్చర్యకర సునిశితత్వంగల సెట్టు (6 ట్రాన్సిస్టర్లు, 1 డయోడు, 1 బాండు)

ఫిలిప్స్ విక్రమ్

రు.98/-*
సొంతికగల సక్రియమైన ఒక బాండు సెట్టు (6 ట్రాన్సిస్టర్లు, 1 డయోడు, 1 బాండు)

ఫిలిప్స్ బ్యాటరీ ఎలిమినేటరు 6వో/9వో డి.సి.

రు.42.50†
ఎంతో పొదుపుగా, కార్యకరంగాతో పెన్సిల్ బ్యాటరీలు వాడనవసరం లేకుండా మీ ట్రాన్సిస్టరుని వాడుకోవచ్చు.

CMPR-88-284 TEL

ఫిలిప్స్ కలిగియున్నారు బహువిస్తృత విక్రయ-తదనంతర సంసేవన సదుపాయం

ఆంధ్రప్రదేశ్ లో డీలర్లు:

విజయవాడ
మోడరన్ ఆటో స్టోర్సు
ప్రకాశంరోడ్, [illegible]పేట
విజయ అండ్ కంపెనీ,
ఏలూరు రోడ్.

విజయవాడ—1
మోడరన్ ఆటో స్టోర్సు, కాన్వెంటువీధి.

చిత్తూరు
భాస్కర ఎలెక్ట్రిక్ స్టోర్సు, బజార్ వీధి.

కడప
చంద్రమోహన్ అండ్ కంపెనీ,
ట్రంకురోడ్డు.
మురళి ఏజన్సీస్, మెయిన్ రోడ్డు.

ఏలూరు
సిటీ ఎంపోరియం,
స్టేషన్‌రోడ్డు, పవర్‌పేట.

గుడివాడ
శ్రీ రామా రేడియో స్టోర్సు,
9 మునిసిపల్ బిల్డింగ్సు.

గుంతకల్
వాసవి జనరల్ ట్రేడర్సు,
తిమ్మంచర్ల పోస్టు.

గుంటూరు
పద్మ అండ్ కంపెనీ, మెయిన్‌రోడ్డు.
విజయ అండ్ కంపెనీ, మెయిన్‌రోడ్.

హనంకొండ
ఉషా ఎలెక్ట్రోనిక్సు, మెయిన్‌రోడ్డు.

హిందూపూర్
శ్రీ సత్యనారాయణ ఎలెక్ట్రిక్ స్టోర్సు,
ఐస్‌ఫ్యాక్టరీ దగ్గర.

హైదరాబాద్
సిటీ రేడియో హౌస్
జవహర్‌లాల్ నెహ్రూ రోడ్.
షా రేడియో అండ్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్,
సుల్తాన్‌బజార్, బ్యాంకు వీధి,
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియో హౌస్,
5—8—546 అబిడ్‌రోడ్.
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియోహౌస్, స్టేషన్‌రోడ్, నాచిగూడ.

హైదరాబాద్—1
ఫోనోరమా సర్వీసెస్, బాంక్‌స్ట్రీట్ రోడ్.
సుపర్ ట్రేడర్స్, 5—1—787
కోటి బస్‌స్టాండ్, సుల్తాన్ బజారు.

హైదరాబాద్—29
బ్రైట్ ట్రేడర్సు
3—4—423, నారాయణగూడ.

కాకినాడ—1
సుపీరియర్ సౌండ్ ఇంజనీరింగ్ వర్క్సు
మెయిన్‌రోడ్

రాజోలు (?)
[illegible] రేడియో ఎలెక్ట్రిక్ హౌస్

ఖమ్మంమెట్టు
శ్రీనివాస్ రేడియో హౌస్
గాంధీ చౌక్.

కర్నూలు
ఫరూక్ ట్రేడర్స్, పోర్టు.
కే. ఎస్. కోసిగి అండ్ సన్స్
చౌక్‌బజార్.

మాచర్ల
విజయ అండ్ కంపెనీ, పోర్కురోడ్డు.

మదనపల్లి
సిన అర్బా ఎంటర్‌ప్రైజెస్.

మచిలీపట్నం
సీతారామ రేడియోస్టోర్సు,
కంటోన్మెంటు రోడ్డు,
మునిసిపల్ పార్కు ఎదుట

నెల్లూరు
కాశీనాథన్ అండ్ కంపెనీ, ట్రంకురోడ్డు

నిజామాబాద్
నిజామాబాద్ రేడియో హౌస్,
గాంధీ చౌక్.

ఒంగోలు
పద్మ ఎంటర్‌ప్రైజెస్, మెయిన్‌రోడ్.

పాలకొల్లు
సిటీ ఎంపోరియం, మెయిన్‌రోడ్.

ప్రొద్దుటూరు
వాణి ఏజన్సీస్.

రాజమండ్రి
నేషనల్ సౌండ్ ఇంజనీరింగ్‌వర్క్సు,
మెయిన్‌రోడ్డు.

సికింద్రాబాద్
జనరల్ రేడియో అండ్ ఎలెక్ట్రిక్‌సర్వీస్,
రాష్ట్రపతి రోడ్,
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియోహౌస్,
రాష్ట్రపతిరోడ్.
విజయ ఎంటర్‌ప్రైజెస్,
110 సరోజినీదేవి రోడ్.

సికింద్రాబాద్—3
ఎం. ఎస్. ఇంజనీరింగ్ కార్పొరేషన్,
142 రాష్ట్రపతిరోడ్డు.

శ్రీకాకుళం
వైజాగ్ రేడియోకంపెనీ,
ట్రంకురోడ్.

తణుకు
సిటీ ఎంపోరియం,
రాష్ట్రపతిరోడ్డు.

తెనాలి
శ్రీనివాస స్టోర్సు, గాంధీ చౌక్

విశాఖపట్నం
వైజాగ్ రేడియో కంపెనీ, మెయిన్‌రోడ్.

విజయనగరం
విజయ ఎలెక్ట్రోనిక్సు, మెయిన్‌రోడ్.

వుయ్యూరు
సీతారామ రేడియో స్టోర్సు,
బస్‌స్టాండు వద్ద.

వరంగల్
వరంగల్ రేడియోహౌస్,
8/806/1 జే. పి. నారాయణ్ రోడ్.

రేపటి మధుర ధ్వనితో, పొందుడు నేడే ఆనందం ఫిలిప్స్ సోనోరామిక్ రేడియో

గొప్ప పేరు : గొప్ప ధ్వని
PHILIPS

ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలు

[6 వ పేజీ తరువాయి]

19 20 22 to 30 32 33 33834.
33835 36 37 39 to 44 46 to 49 53 to 59 61 to 66 68 to 70 75.
33880 81 to 84 86 88 89 92 94 to 99 901 to 04 06 to 12 15 to 18 20 22 23 25 26.
33927 28 to 31 34 35 37 40 44 to 65 68 to 71 73 74 76 to 80 82 to 88 91 to 97 34001.
34002 03 to 16 18 to 54 60 to 66 67.
34069 70 74 to 79 83 85 to 88 90 to 93 95 to 101 03 to 07 08 09.
34110 12 13 16 17 19 to 24 26 to 29 31 32 34 to 41 43 45 46 52 to 58 60 61 64 65 69 70 71.
34174 76 to 79 83 to 202 04 to 06 08 09 11 to 13 14.
34215 17 20 22 24 to 28 30 32 35 39 to 41 44 to 54 55.
34256 57 to 80 81.
34282 83 to 302 04 to 08 10 to 12 14 to 21 23 to 29 31 33 to 38 40.
34341 42 to 45 47 to 56 58 61 to 67 69 71.
34373 74 to 76 80 85 87 88 90.
34402 03 15 22 23.
34424 25 27 to 30 33 to 39 41 to 45 48.
34482 91 92 98 501 02 07 to 16 17.
34519 20 22 to 30 32 to 36 40 to 47 49 to 51 53 54.
34555 57 60 to 62 64 65 67 to 69 71 74 76 to 78 80 to 97 98.
34599 600 to 11 13 14 16 to 24 26 27 29 30 32 36 37 39 40.
34644 52 55 64 67 70 78 85 87 88.
34693 95 to 700 02 to 06 08 to 15 18 19 23 25 to 32 34 to 36 38 40 44 46 to 48 50 51.
34753 54 to 69 and 70.
34771 72 to 77 79 83 to 95 97 to 800 801.
34802 11 12 15 21 to 23 24.
34825 26 to 28 30 31 33 34 36 to 42 44 to 47 49 50.
34854 55 57 58 62 63 64.
34866 67 to 77 78.
34879 80 to 86 88 to 91 93 to 95 97 98 900 03 04 07 to 09 11 to 16 18 20 to 26 28 to 42 44 to 54 56 to 69 70.
34971 74 75 77 84 to 88 90 92.
34998 99 35001 02 03 05 08 09 11 to 21 22
35024 26 33 34.
35039 40 43 46 49 53 56 58 71 to 75 78 80 to 84 86 88 to 93 95 to 106 08 10 11 14 16 18 19 21 23 27 to 29 32 to 36 38 to 49 51 52 54 55 56 58 to 61 64 65.
35239 41 43 to 47 49 51 55 to 57 59 62 to 67 68.
35274 75 to 77 82 84 to 86 88.
35289 90 93 to 95 97 to 304 05 09 10 11.
35347 48 to 55 57 to 60 62 to 66 68 70.
35371 72 77 80 82 to 92 94 to 96 98 99 401 402.
35404 05 to 07 09 to 35 37 to 40 41
35443 44 45 47 49 59 to 67 68.
35469 70 to 72 74 to 77 80 to 82 84 to 91 93 94 96 98 99.
35501 06 11 13 15 17.
35520 21.
35553 54 58 59 61 62.
35592 93 96 to 99 602 10 11 13 to 16 18 to 20 21.
35622 23 27 to 31 33 35 39.
35640 41 to 46 49 to 52 54.
35657 62 63 68 to 70 73 74 76 82 to 84 86 88 90 91.
35699 713 16
35717 18 to 25 27 to 49 51 53 to 59 60.
35761 62 to 79 81 to 825 27 28 29.
35830 32 to 35 37 to 39 42 to 45 47 to 56 58 59 62 to 66 68 69 70.
35871 72 74 to 86 88 to 93 95 to 900 02 to 07 08.
35909 10 to 18 20 to 27 29.
35930 31 to 36 38 to 62 63.
35964 65 to 70 72 73 75 to 80 82 to 87 89 91 to 36000 03 to 08 09 ... to 49 26 to 59 60.
36061 62 to 77 78.
36079 80 to 88 89.
36090 91 to 101 03 to 12 13.
36114 16 to 18 20 to 28 30 to 38 39.
36143 49 50 58 59 63 to 72 74 75 79 82 to 86 88 to 90 92-A 93 to 96 200 to 04 06 to 16 18 19 21 to 24 26 32 to 34 38 41 to 44 46 50 51 55 57 to 59 63.
36265 66 to 75 79 80 82 to 85 87 to 89 91 to 93 97 99 to 306 08 to 10 12 to 14 16 to 18 20 21 23 24 26 to 28 29.
36343 48 to 50 53 56 57 62 to 69 71 72 74 to 76 78 79 80.
36381 82 to 84 87 to 92 94 to 402 03.
36404 05 06 08 10 11 13 to 15 17 19 21 23 to 45 48 to 64 67 68 70 to 75 76.
36477 78 to 512 15.
36516 17 20 21 23 25 28 to 37 39 to 46 54 56 60 to 63 64.
36566 67 to 69 71 to 605 606
36607 08 to 17 19 to 21 22.
36633 24 26 27 43 to 50 52 53 54.
36659 60 62 64 68 70 73 80 81 83 85 86 89 91 93 to 97 700 to 02 04 to 11 14 15 17 18 to 25 27 to 33 35 to 41 43 44 49 to 54 56 to 58 61 to 64 67 to 70 73 74.
36778 86 91 96 97 890 04 16 21 27 to 30 32 44 53 54 60 to 64 67 68 70 71 74 to 77 79 to 84 86 to 93 99 900 02 to 05 08 09 10.
36916 20 22 30 33 to 35 37 to 39 43 44 48 50 51 55 57 59 64 65 67 68 82 83 85 87 95 96 37005 07 10 14 to 16 18 to 27 29 to 32 34 35 38 39 40 to 43 46 to 48 51 54 56 57 59 61 to 64 66 to 68 72 74 75 76.
37094 98 to 100 02 03 05 to 07 12 13 15 16 17.
37121 22 to 24 26 to 28 31 to 36 38 to 47 49 to 52 54 to 59 60.
37164 67 73 to 78 83 84 89 91 92 94 95.
37198 99 to 226 27.
37228 30 to 34 39 42 43.
37250 52 62 70 74 80 to 85 89 94 95 97 98 301 02 07 to 13 15 16.
37317 18 to 20 22 24 to 26 28 29 32 to 41 42.
37343 46 48 50 52 to 56 58 60 61 64 65 67 69 to 71 74 77 78 80 85 87 90 to 93 95 96 98 to 405 07 08 09.
37412 13 14 16 to 22 24 to 39 40.
37441 43 45 to 53 54.
37455 59 60 62 63 65 66 68 70 74 76 77 79 80 82 to 87 89.
37493 94 96 to 501 04 to 07 09 10 12 to 15 17 to 19 22 24.
37527 28 to 31 35 to 37 39 to 42 44 to 46 48 to 50 52.
37553 54 to 57 69 72 to 79 82 83 84.
37585 86 87 89 to 610 12 to 19 21 22 23.
37625 27 29 to 36 38 to 41 42.
37644 46 to 53 54.
37656 57 59 61 to 65 67 to 75 76.
37678 81 to 83 86 90 to 92 94 95 97 to 99 702 to 04 05.
37706 09 10 12 14 20 to 24 26 28 32 35 36 38 to 43 45 to 47 51 53 to 56 59 60 62 to 64 66 to 73 76 to 79 82 83 86 to 89 93 95 96 98.
37799 800 to 08 10 to 19 21 to 23 25 to 30 32 to 34 36 to 39 40.
37843 44 to 48 50 to 55 57 to 68 70 to 74 76 77.
37879 82 86 87 89 to 92 94 99 902 to 12 14 to 17 18.
37923 24 to 32 34 36 to 41 46 48 to 72 74 to 76 78 79 81.
37984 93 38000 05 17 to 19 27 29 33 34 40.
38042 50 52 55 66 72 73 79 80 86 87 90 92 98 101 to 04 07 to 14 16 18 19 23 24 27 to 30 31.
38132 33 35 to 41 45 to 59 61 to 65 68 to 71 74 76 to 82 84 89 90.
38202 06 15 19 21 28 29 to 32

35 to 38 42 44 46 48 to 50 53 54 55.
38256 57 to 61 63 to 66 68 to 77 79 to 88 90 91 93.
38295 96 to 98 300 to 03 05 to 09 11 13 15 to 19 21 22.
38325 26 27 29 31 33 to 35 38 40 42 57 61 62 69.
38372 73 90 92 to 95 98 to 401 02 08 09.
38418 32 37 39 40 43 60 62 66 71 73 78 to 81 86 87 89 99 to 501 04 07 08 11 12 14 18 19 21 30 32 to 43 45 46 49 51 to 58 60.
38561 62 64 to 67 70 72 74 to 76 80 81 83 to 85 87 89 92 93 95 97 to 604 07 to 18 20 to 22 25 to 38 40 to 50 52 to 57 59 to 67 69 to 75 77 to 83 84.
38685 86 to 90 92 to 707 08.
38715 18 20 27 29 to 31 33 to 38 41 to 48 50 52 to 59 61 to 71 73 to 80 82 83.
38735 86 to 805 08 to 11 13 to 30 32 33.
38838 39 41 to 83 84.
38887 89 to 96 98 99 901 04 to 06 09 to 11 13 to 17 19 21 22 24 to 26 29 to 33 35 to 37 39 40 42 44 45 47 to 52 53.
38955 56 to 61 64 65 68 to 72 74 to 77 78.
38981 84 86 88 90 to 39003 05 08 09 11 to 18 21 22.
39023 25 26 28 29 32 to 45 47 to 49 51 to 56 58 to 60 61.
39063 64 to 88 89.
39092 93 94 96 to 99 102 05 09 11 to 17 18.
39119 20 to 38 41 to 57 59 to 73 75 to 79 80.
39181 82 to 86 89 to 200 01.
39202 03 to 08 12 to 22 34 to 36 39 to 43 44.
39245 51 53 55 57 58 60 61 64 to 66 69 to 73 76 82 to 87 89 to 93 99.
39300 02 03 06 to 10 12.
39327 34 35 37 39 42 44 45 48 to 52 54 to 71 72.
39373 75 78 80 to 82 84 87 89 91 93 to 95 99 401.
39403 04 to 10 13 to 15 17 to 20 22 23 24.
39426 28 to 30 38 40.
39442 43 to 49 51 52 54 to 58 60.
39461 63 65 to 68 70 to 89 91 to 95 97 to 500 03 to 20 22 to 27 29 to 39 41 to 53 55 to 57 59 to 84 86 to 605 08 to 10 12 to 14 14-A 23 24 25.
39628 29 to 33 35 to 37 39 to 42 44 to 59 62 63 65 68 70 to 72 74 76 to 80 83 85 87 to 90 92 to 95 97 to 705 07 10.
39734 35 39 41.
39747 51 54 55 58 60 to 62 66 70 72 74 79 81 84 85 87 90 92 95 99 800 03 04 06 to 08 10 11 13 15 16 18 22 24 to 26 28 to 33 35 to 38 41 to 44 48 51 55 to 57 59 to 65 68 to 76 78.
39884 85 86 88 to 90 92 to 905 06.
39908 23 31 33 38 42.
39943 44 to 63 64.
40057 58 to 64 66 68 70 72 74 to 80 83 84 86 to 90 91.
40094 97 100 01 03 to 07 09 to 12 14 16 25 27 to 34 35.
40137 33 to 40 42 to 50 52 to 58 60 to 66 67.
40180 81 to 84 85
40189 91 92 94 95 97 to 99 206 07 12 14 20 25 34 36 37 40 41 45 48 59 61 64 67 69 71 72 75 79 to 92 94 95 97 to 300 03 04 06 to 09 11 14 15.
40321 23 to 27 29 to 35 37 38 40 to 44 45.
40348 49 52 53 55 56 59 63 65 to 68 71 72 76 77 79 to 88 91.
40396 401 12 to 20 22 23 25 27 to 29 32 33 36 37 39 40 to 48 51 to 54 57 58 60 to 63 65 to 67 69 71 72 74 to 76 77.
40482 85 89 92 94 95 97 99 to 501 02.

O.S.S.L.C. PUBLIC EXAMINATION

40854 40862.
40866 67 68 72 to 74 75.
40884 85 to 93 95.
40898.
40901 05 06 09 to 13 15.
40919 20 23 25 26 28.
40934 40938.
40944.
40947 40954.
40955.
40966 70 71 74 76 78 to 83 87 88.
40991 92 95 98 41001 02 to 07 08.

PRIVATE CANDIDATES

Krishna District

41015 17 23 29 32 36 44 47 48 56 66 67 77 81 82 84 89 91 95 98 101 03 to 05 09 11 12 14 to 22 24 26 to 28 30 37 39 to 43 45 48 49 51 54 55 58 to 60 62 64 65 67 to 69 72 74 75 80 84 to 86 89 96 99 201 03 04 06 10 12 63 65 to 67 69 71 74 81 83 85 to 87 89 90 92 94 99 300 02 06 07 10 12 14 15 19 23 39 43 43 48 55 57 71 88 89 99 404 23 35 45 47 51 61 63 65 70 71 72 76 80 93 98 500 08 11 12 28 to 30 40 61 64 70 71 79 to 81 83 85 86 89 91 92 610 12 24 29 36 37 46 48 50 63 68 74 75 82 84 86 88 93 96 701 10 17.

Guntur District

41723 24 25 29 34 to 36 38 to 43 46 48 51 52 54 55 60 to 63 71 73 41782-A 88 41789-A 90 to 93 95 96 98 800 02 to 04 14 16 to 22 31 to 35 37 38 40 41 47 48 60 61 70 83 95 96 905 14 15 17 29 32 36 40 42 46 56 57 71 75 84 to 86 96 97 42007 31 36 39 40 44 61 62 71 111 12 to 14 18 19 23 24 27 36 37 53 63 66 68 76 87 88 90 96 205 08.

O.S.S.L.C. PRIVATE CANDIDATES

42232 only.
1969 14 15 16.

Krishna District

67611 12 13 17 28 29 30 31-A 32 34-A 35 36 36-A 37 37-A 38-A.
67640 40-A 41 42 42-A 43 44 46 46-A 47 47-A 49 50 53 54 57 58 59 61 66 68 to 72 74 75 76.
67677 79 80 83 84 85 719 20 21 22 23 24 28 29 32 to 37 40 41 41-A.
67734 60 61 65 66 69 71 72 74 78 80 83 94 811-A.
67822 36 37 46 49 54 56 57 58 59 60 63 64 65 67.

Guntur District

67873 79 80 81 82 83 84 85 86 87 89 90 92 93 95 96 97 910 12 16 18 19 21 22 23 25 27 29 30 to 33 36 38 40 41 43 to 47 49 50 65 68 69 71.
67986 68002 08 18 21 24 27 28 32 34 36 39 49 52 54 74 75.
68092 93 94 97 to 99 101 to 06 08 to 11 13 19.
68136 37 38 40 to 44 47 48 49 50 51 53 56 58 59 60 61.
68175 79 94 95.

Nellore district

42234 36 45 49 to 51 53 to 58 80 to 85 89 to 82 86 to 91 93 95 98 301 04 06 07 to 09 11 15 17 19 27 38 39 46 48 49 51 52 65 68 73 76 77 78 80 81 83 84 87 88 90 91 99 400 02 07 10 11 16 18 20.
42542 to 45 47 49 51 60 63 65 70 72 73 76 81 83 84 85 89 90.
42591 to 606 08 09 19 20 to 22 24 to 30 32 to 39 40.
42641 to 44 47 50 54 55 58 59 62 68 69 70 71 75 76 79 to 81 84 86 89 93 96 97 700 03 04 05 07 09 10 11.
42716 20 to 22 25 27 31 34 37 38 40 to 42 44 53 54 55 to 58 61.
42763 68 71 72 79 84 94 98 808 11 15 20 to 23 27 34 36 38 40 42 46 48 49 50 52 to 57 58 60 62 68 to 71 76 79 82 85 to 89 91 92 95 902 04 06 to 11 13 to 18 20 to 22 24 26 29 30.

42940 43 to 47 51 56 57 59 62 to 67 69.
42996 97 43000 001 04 09 to 14 17 to 22 23.
43025 to 29 31 32 36 to 40 43 44 45.
43049 51 58 62.
43075 76 88 89 90 92 94 103 to 07 10 to 12 14 19 20 21 23 25 26 32 36 to 38 43 45 47 to 53.
43155 57 63 66 70 72 75 78 82 92 94 96 201 03 to 06 08 to 10 14 24 25 to 32 38 43 45 46 51 52 54 57 59 to 62 66 68 69 to 71 73.
43276 77 78 80 81 84 302 to 05 08.
43309 to 20 23 26 30 to 32 34 to 38 41 45 46 49 50 52 to 73 74.
43375 76 78 to 84 86 89 90 99 401 07 12 14 15 18 to 20 22 24 to 26 28 29 31 to 33 37 to 64 66 to 69 71 72 74 75 77 79 80.
43482 84 86 to 88 92 97 501 04 05 10 13 19 21 22 24 to 27 29 to 32 34 37.
43538 to 41 43 44 46 47 to 49 51 52 54.
43557 58 65 67 71 72 73 76 77 79 83 84.
43588 90 91 43594.
43596 97 600 01 02 03 05 06 08 09 10 11 13 to 15 16.
43636 41 to 46 48 51 61.
43665 to 69 71 to 84 86 to 92 43693.
43697 702 to 08 09.
43710 11 13 to 15 17 21 22.
43723 43 48 43750.
43752 55 57 58 62 64 66 to 69 71 to 82 85 to 88 90 92 94 96 99 801 to 05 07 to 09 11 to 15 19 20 22 23 24 25 26 30 31 32 32A 35 36 38.
43839 40 41 43 50 53 56 59 61 63 70 71 73 75 77 81 84 85 86 88 89 90 92 94 96 98 99 900 01 02 06 09.
43911 12 13 17 21 22 24 25 27 28 31 to 37 39 41 42 45 to 48 50 51 52 55 to 57 61 63 to 66 69 73 to 75 77 81 82 88 92 93 95 97 99.
44002 03 04 06 07 to 09 11.
44013 15 16 19 20 21 22 23 to 25 27 26 31 34 38 43 to 46 48 49 51 58 59 63.
44068 72 74 77 89 81 83 86.
44087 88 to 94 95 to 99 102 03 07 08 09 14.
44120 21 22 23 24 27 28 30 33 34 35 36 to 40 42.
44146 48 49 50 52 to 54 56 57 58 61 62.
44163 69 to 71 74 to 85 86.
44187 88 90 93 96 97 201 02 04 08.
44216 17 23 28 to 30 31.
44232 33 36 37 38 41 to 44 47 49 54 to 57 60 63 to 67 70 71.
44276 82 83 88 89 90 91 93 94 96 97 98 300 02 06 11 13 16 to 19 21 26 28 to 32 34 38 39 41 42 43.
44351 52 54 55 59 67 73 74 78 84 86 88 89.
44390 93 94 96 98 402 06 08 15 17 19 to 22 24 to 28 34 36 37 39 40 44 45 47.
44449 52 53 55 to 58 60 61 to 63 65 66 70 to 74 76 77 80 81 83.
44485 86 87 89 90 91 93 94 95 to 97 500 01.
44504 08 12 14 15 18 19 25 27 29 30 31 32 35 36 39 40 41 44.
44544 45 47 48 51 52 53 58 57 66.
44578 98 603 07 08 10 11 12 16 17 19 20 24 26 27 29 37 38 40 41 42 44 46 48 49 51 54 to 57 60 to 62 64 67 to 72 74 75 77 78 79 81 82 83 84 85 86 90 92 to 95 97 98 703 04 06 08 09 10 19 20 21 27 30 35 38 39 40 45 45 46.
44748 49 51 52 53 54 55 56 57 58 59 61 63 65.
44767 69 71 74 75 76 77 84 88 89.
44792 93 95 98 800 02 04 to 06 10 11.
44818 19 28.
44827 29 35 37 40 42 43 44 45 46.
44847 49 50 51 52 53 54 55 56 58 59 60 61 62 63.
44864 65 66 to 70 72 to 76 79.
44882 84 85 86 88 89 91 92 93 to 96 900 03 05 08 10 to 14 15.
44916 22 25 27 28 29.
44931 32 33 34 35 42 43 44.
44945 47 48 49 51 52 53.
44969 71 73 80 81 83 84 85.
44986 87 89 90 91 92 93 94.
44995 96 98 99.
45001 02 03 04 05 06 07 08 09 10 11 13 16 17 24 25 26 27 31 32 33.
45057 46 47 48 49 50.
45052 54 58 63 64 65.
45075 88 90.
45086 91 04 09 10 11.
45113 25 33 35 39
45141 43 45 51 52 56 57 58.
45162 65 67 68 69 70 71 72 74 75 76 78 79 80 84 86 87 89 90 91 92 93 95 96 98 99 200 01 02 05 06 07 09 10 11.
45226 34 38 44 45.
45246 47 48 49 50 52 59.
45269 71 72 73 74 75 76 77 78 79 80 81 82.
45289 90 91 92 93 94 96 97.
45304 05 06 07 08 11 12 13 15 18 19 20 21 22 23 28.
45335 42 59 64 65 66 67.
45369 71 72 74 75 81 82 83 86.
45387 88 90 91 93 94 96 97 401 to 03 05 08 09 14 16 17 to 20 22 26 27 29 30 33 35 to 39 42 to 43 44 46 to 51 52.
45460 62 to 64 68 73 to 75 77 81 82 to 85 87 90 91 97 to 99 501 03 04 05 07 to 09 11 to 14 16 17 21 22 28 26 29 30 31 32 34 35.
45536 37 38 39 40 43 44 48 49 50 52.
45553 54 56 57 60.
45556 67 68 72 82 87 89.
45590 91 to 93 95 96 98 601 01 03 56 67 10 12 14.
45618 to 22 25 to 32 35 37 to 41 43 44.
45651 52 55 58 59 61 62 64 67 68 69 to 77 78.
45679 82 84 97 99 708 02 04 06 07 08 10 11.
45715 18 19 20 24 32 34.
45736 44 45 48 49 55 56 57 60 61 to 65 67.
45770 85 87 90 92 95.
45798 99 802 03 to 09 10.
45813 14 16 17 19 21.
45832 35 to 41 45 49 51 53 54 56 57 to 60 63.
45865 66 69 70 71 74 75 76 78 80 81 82 83 84 85.
45886 87 94 97 98 900 02 04 05 07 08 14 17 18 19 21 26 29 34 36 48 54 55 59 61 62 74 75 78 80 89 94 95 98 99.
46001 02 05 06 07 13 15 18 19 23 26 28 29 to 35 37 38 40 41.
46043 to 49 51 53 to 58 60 61 63 65 66 69 70 71 to 74 77 78 80 82 to 84 86 to 88 90 to 94 97 to 100 02 to 07 10 to 14 16 18 to 31 33 34 36 36A.
46137 38 50 to 54 55
46163 64 66 67 68 69 70 71 72 75 76 77 78 79.
46180 83 84 87 88 90 92 93 to 98 99.
46204 07 14 16 to 18 21 23 24 25
46244 48 50 51 52 55 60 61 65 to 67 74 75 78 83 84 85 to 87 90 92 93 94 95 303 05 06 08 to 12 13
46315 17 18 19 23 to 27 30 to 34 38 40 42 43 45 47 to 51 53 to 61 63 64 65 66 66A
46367 68 69 70 71 72 73 74 75 to 81 82.
46392 402 05 07 11 12 15 22 24 26 27 29 30 37 38 39 47 51
46452 53 to 57 58 to 61 62
46466 69 72 73 79 81 to 84 88 90 94 500 01 02 04 505.
46506 07 09 to 27 28
46531 32 34 to 38 40 to 44 45
46547 48 51 55 56 58 60 62 64

66 to 68 70.
46571 72 to 86 88 to 92 94 to 610 12 to 15 17 to 31 32
46694 96 97 704 to 06 09 to 26 27
46728 29 to 31 34 39 40 51 53 54 59
46791 92 to 95 97 98 99 800 01 04 06 15 16 17 18
46819 20 22 25 to 29 31 32 34 35
46838 39 41 44 48 49 53 54 56 to 58 61 62 64 70 71 72 74 75 78 80 81 82 86 to 96 901 02 to 08 10 to 12 14 16 to 20 27 28 29 30 31 32
46934 36 38 39 41 43 45 47 48 49 53 57 64 74 to 88 90 91 92 93 94 95 96 to 99 47000
47002 03 05 06 07 08 09 10
47012 14 15 18 20 21 22 to 45 47.
47049 55 56 57
47058 59 60 62 63 64 65
47080 82 88 95 96 97 98 101
47108 10 11 12 13 14
47115 16 to 19 21 22 23
47124 25 to 28 31 to 41 43 to 52 54 to 57 59 60 62 63 68 to 70 73 75 76 79 80 83 86 to 92 93 94 96 97 98 99 200
47201 02 03 to 07 09 10 13 to 19 22 24 to 33 35 to 38 41 43 45 46 48 49 50 51
47253 59 60 61 63 65 68 69 70 73 74 76 81 82 84 85 89 92 93 94 to 99 303 04 10 12 13 14 16 17 24 to 27 28
47330 32 34 35 36 38 39 41 43 44 to 48 50 51 54 56 58 60 61 64 65 66 69 70 73 74 75 76 to 88 92 95.
47396 97 98 400 01 to 05 07 to 10 13 15 17 18 20 22 24 25 26 27 28 29 30.
47431 34 42 43 45 47 48 51 52 55 56 to 61 64 to 69 72 to 74 76 78 79 80.
47482 83 85 87 91 92 99 502 07 09 10 to 13 47514.
47519 20 22 23 26 27 to 29 32 36 38 39
47541
47544 45 46 to 48 51 53 to 58 60 61 63 to 67 70 71 73 74 76
47587 88 89 to 92 93
47601 92 05 08 09 11 12 14 16 20 21 22 23 24 26 31 33 35 37 39 41
47635 only
47727 28 29 31 32 33 34 36 37 38 39 to 42 44 to 69 71 72 to 74 76 77 80 81 to 83 86 to 91 94 95 96
47798 99 to 302 04 to 07 09 10 11 16 18 20 21 22 27 28 to 38 41 to 45 47 to 66 68 to 77 79 to 91 93 to 98 900 to 04 05 10 15 17 20 22 23 to 26 41 42 44 46 51 54 55 58 60 62 64 70 71 72 75 78 79 82 83 to 94 96 97 99 48000.
48016 17 19 to 22 24 to 51 53 to 58 60 69 71 74 75 77 80 81 to 86 92 93 94 to 97 99 101 02 03
48107 08 09 11 to 13 15 to 18 21 23 24 27 29 30 32 33 35 37 39 40 41 42 44 to 46 48 to 51 53 to 60 63 64 to 66 70 to 72 83 86 88 89 to 204 205
48230 31 32 33 34 48235
48237 39 43 45 48 51 to 57 59 to 62 64 to 79 80
48281 82 88 90 to 303 05 08 to 11 13 to 19 21 24 to 28 31 32 34 to 41 43 to 45 47 48 49 50
48352 53 to 75 77 to 80 82 83 84
48385 88 90 92 93 95 98 99 400 02 03 04 05
48406 07 09 10 to 16 18 19 22 23 25 26 29
48430 31 32 33 35 36 to 39 41 to 44 49 to 51 52 to 53 57 58
48459 60 61 62 64 to 69 71 to 78 79
48480 81 82 83 84 85 ... to 88 to 501 502
48504 05 07 08 10 to 37 39 30.
48532 34 36 to 44 46 48 49 to 53 55
48557 58 59 61 63 to 69 71 72 75 76 to 78 80 81
48582 83 to 88 90 to 99 601 to 04 06 07
48610 11 to 25 26
48627 28 36 37
48641 42 47
48643 50 51 53 54 55 56 57 59 60 61 to 64 68 69 70 73 74 75
48678 80 82 91 96 to 98 701 03 05 06 07 09 10 11 14 17 18 20 to 23 25 27 28 29 30 to 32 34 35 to 38 47 52 64 to 70 76 to 85 87 88 89 90 92 93 to 97 99 800 to 05 07 to 10 12 13 15 16 18 21 23 to 26 31
48832 to 34 36 38 to 42 44 to 57 61 62 65 66 69 70 74 to 98 900 02 to 05 08 11 12 13

48914 16 19 to 21 24 27 to 35 36.
48938 39 to 47 50 51 to 54 56 to 61 63 65 66.
48968 to 74 76 to 87 89 to 93 95 97 98 99.
49001 03 05 07 11 15 17 19 20 21 23 24 25 26.
49028 to 30 32 to 41 43 to 50 52 to 59 60.
49066 68 69 71 78 80 83 84 86 89 90 101 04 06 13 16 to 18 20 23 27 28 30 32 34 38 to 40 42 to 45 48 to 51 53 to 57 59 60 63 64 66 67 68 70.
49175 78 to 80 82 84 85 86 88 89 91 92 93 95 97 202 04 06 07 08 10 to 15 17 to 20 22 to 27 29 to 32 33.
49235 36 37 40 to 46 52 54 55 59 60 66 69 to 74 76 80 82 84 85 to 87 92 95 96 98 99 302 04 07 08 09 12.
49316 18 22 26 28 30.
49333 35 37 39 40 42 to 44 47 51 55 60 to 62 64 66 67 69 70 72 75 83 84 to 92 94.
49396 97 99 400 02 to 10 12 to 21 23 26.
49429 30 32 to 35 37 39 43 to 46 48 to 50 51.
49454 55 to 58 60 61 63 to 67 69 to 89 91 92 93.
49499 500 02 03 to 05 07 09 11 12 13 14 16.
49517 18 20 21 25 26 27 28 29 31
49534 36 38 39 to 42 44 to 47 50 51 52 55 56.
49562 63 67 71 72.
49581 82 83 87 88 to 91 93 to 98 99.
49601 03 05 07 12 13 18 19 20 21 22.
49631 37 to 40 43 44
49645 46 to 50 52 60 61 to 64 65.
49666 67 68 70 72 74 78 to 80 82 84 86 88 89 701 04 14.
49721 23 to 26 28 to 30 32 33 34 35 to 42 45 to 50 51.
49753 to 56 59 to 61 63 64 66 67 69 to 74 76 78 79 to 85 86.
49787 88 to 96 98 to 802 04 06 07 08 11 14.
49816 17 18 to 35 36.
49837 to 46 48 to 56 57.
49859 62 to 73 77 79 80 81 82.
49883 86 88 to 92 98 to 914 17 to 22 23.
49924 25 26 to 34 36 40 41 to 44 46 48 51 52 53 56 57 62 71 to 73 74.
49932 91 92 93 97 98 99 50000.
50002 04 05 to 10 11.
50012 14 to 16 19 24 25 27 28 29 30 32 to 35 41 44 45 51.
50056 59 to 64 65.
50068 69 to 75 77 to 82 84 to 86 87.
50088 91 to 95 97 to 99 102 05 07 to 09 11 12 14 15 16.
50117 21 23 to 25 27 29 30 31 34 35 39 to 44 48 49 50 52 53 54.
50155 to 58 60 63 to 67 73.
50179 81 82 to 94 96 98 99.
50200 01 03 06 07 to 10 12 14 16 23 24 29 30 31 32 33 35 36 37 38 40 43 45.
50247 48 50 51 52 54 56 57 59 60 63 64.
50265 66 67 68 72 73 75 76 77 78 79 to 85 88 to 94 97 300 02 03 06.
50306 to 23 25 27 28 30 32 33 36 38 39 41 43 44 47 48 50 51 52 53 56 57 58 60 61 63 64 65 66 67 70 71.
50373 to 81 83 to 90 93 95 96 97 98 400 01 02 to 06 07.
50408 09 10 12 13 14 15 17 18 to 22 25 to 33 36 to 40 42 43 45 46 48 49 50 54 55 to 70 72 to 75 79 to 82 85 88 89 91 92 93.
50494 95 to 503 05 08 07 09 11 12 13 14 16 to 41 43 46 47 48 49 50 51 52 53.
50554 56 57 58 59 60 to 66 67 69 70 74 75 76 77 80 82 83 84 85 86 87 88 89 90 to 94 95.
50597 98 99 to 607 09 11 12 13 14.
50615 16 to ... 38 39 to 41 42.
50643 45 47 48 49 50 51 to 55 57 to 61 63 64 65 66 67 68 69.
50670 71 76 77 78 80 81 82 84 86 91 92.
50694 96 97 701 05 06 09 11 13 to 23 24.
50725 to 37 39 40 42.
50742 45 46 48 to 68 69.
50770 71 74 to 82 84 87 88.
50791 92 to 94 96 to 800 04 to 08 10.
50814 16 to 18 24 28 29 31 32 34.
50835 38 39 40 41 44 47 53 54 55
50857 58 to 74 78 80 to 90 92 94 95 96 98 99 900 to 05 07 to 11 14 15 16 21 to 26 29 to 33 35 37 38 39 40 42.
50944 45 46 47 48 49 50 51 53 54 to 73 74.
50975 76 78 79 80 81 82 83 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 51000.

51001 03 to 08 10.
51011 to 33 35.
51036 37 39 to 48 50 to 55 57 58 59 60 61 62 63.
51064 65 66 to 73 79 to 82 88 89 91 93 95 96 to 99 51100.
51101 02 to 29 30
51133 35 36 41 44 46 47 48 49 50 52 54 55 57 63 67 68 69 71 73 74 75 76 82 83 84 85 87 89 92 93 96.
51203 20 21 23 29 36 40 41 43 45 48 50 52 53 57 58 59 61 63 to 65 67 69 71 72 74.
51279 80 81 83 85 87 90 91 92 96 98 99 303 05 07 12 15 19 20 21 to 37 40 to 44 46 49 50 to 53 55 57 58 59.
51360 65 68 70 to 73 76 79 81 82 85 86 87 to 92 94 95.
51397 99 400 02 04 13 16.
51418 20 23 to 29 33 to 37 39 40 41 43.
51449 only.
51470 73 77 to 79 84 85 90 91 92 95 96 97.
51498 99 500 to 03 06 07 09 to 17 19.
51541 to 46 48 to 53 56 58 62 64 67 69 73 75 to 77 79 to 82 83.
51585 86 90 91 94 95 98 99 604 05 to 09 11 to 13 16.
51618 19 to 21 23 to 25 27 to 35 37 38 39.
51640 41 to 45 47 48 49 to 53 54
51653 56 57 59 to 62 64 66 to 69 71 72 73 77 81 83.
51686 88 91 92 to 98 703 04 05 06
51708 09 12 to 27 28.
51729 31 to 47 49 51 54 to 69 63 64 66 68 to 79 81 82 84 to 90 91.
51792 93 94 95 97 98 800 01 02 03.

51805 to 15 17 to 21 24 to 38 40 41 44 to 48 49.
51856 57 to 60 64 65 71 to 76 77.
51878 80 82 to 85 92 96 99 903 to 05 06.
51909 11 12 14 15 19 to 24 26.
51931 34 35 38 to 42 44 45 47 to 49 52 to 55 56.
51958 59 60 to 66 69 70.
51973 78 80.
51982 84 85 86 88 90 to 95 97 5200.
52001 only.
52005 06 08 to 31 33 to 43 45 to 49 51 to 60 62 to 68 70 to 72 74 75 77 79 to 84 86 87 to 92 94 to 103 04.
52105 to 43 44.
52145 to 56 59 to 67 70 to 81 83 to 92 94 to 203 04.
52206 12 14 15 17 to 21 24 26 28 29 31 33 to 46 48 to 57 59 60 to 64 66 68 73 74 75 to 81 84 86 to 91 92.
52293 94 97 to 303 06 08 to 16 17.
52318 to 21 23 to 32 35 37 39 40.
52341 to 57 58.
52359 to 64 68 to 72 74 76 to 81 83 84 85 to 91 94 to 400 02 03 05 to 09 10.
52411 to 23 25 to 28 and 52429.
52430 to 45 47 to 54 55.
52467 68 to 76 77.
52480 82 to 85 87 to 90 92 to 96 99 and 52500.
52505 to 07 10 11 13 15 to 19 21 25 28 29 30 32 to 38 40 41 42 44 to 48 49.
52550 to 61 63 to 65 67 68.
52569 70 to 77 80 to 84 85.
52586 to 603 04.
52609 to 13 17 18 21 to 25 26.

The results of the following schools will be announced shortly.
Zilla Parishad High School, Kunavaram; Z.P.H.S., Dummagudem; Z.P.H.S., Gouridevipeta; Z.P.H.S., Venkatapuram; Z.P.H.S., Charla; Nagarjuna Sagar High School, Vijayapuri North; Vijayapuri South; Z.P.H.S., Nadigudem; Govt. Multipurpose High School, Nampalli; Govt. Multipurpose High School for girls, Nampally; Govt. High School, Kachiguda;

The results of candidates offering Urdu and Oriya as first language will be announced shortly.

The results of the following schols are withheld:

ZPHS, Madugula, ZPHS, K. Kotapadu; ZPHS, Devarapalli; ZPHS, Chouduvada; ZPHS, A Koduru; ZPHS, Vaddadi; ZPHS, Appalarajupuram; ZPHS, Ravikampadu; ZUHS, Turuvolu; ZP Girls High Schol, Chodavaram; ZPHS, Makavarapalem; ZPHS, Kotauratla; ZPHS, Kothakota; ZPHS, Kanchikacherla; ZPHS, Chintalapadu; ZPHS, Jujjuru; ZPHS, Moguluru; St. Pauls High School, Phirangipuram; St. Ann's Girls High School, Phirangipuram; ZPHS, Sankurathripadu; B.R.C. High School, Aminabad; ZPHS, Medikonduru; St. Mary's High School, Sirangipalem; ZPHS, Vinjamur; R.K. High School, Chakalakonda; ZPHS, Narravada; ZPHS, Kondapuram; M.K.R. High School, Indukurupet; ZPHS, Narasapuram; ZPHS, Piler; ZP Girl's High School, Piler; ZPHS, Vagalla; ZPHS, Cheenepalli; ZPHS, Kothapalli of Gurrampalli.

Withheld: (Private Candidates): 960 to 1006 67065 to 67071.

NSF

మేతలు
అధిక పాలవృద్ధికి,
అధిక గ్రుడ్లకు

NSF పశువులమేతలు పాడి ఆవుల పాలవృద్ధిని అత్యధికము చేయును.
NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము

NSF మేతలు విటమిన్లు నిండిన సమగ్ర, సంగ్రహ ఆహారము. మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.
ఈ NSF మేతలు దుర్భర నిర్ణయములకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము

NSF మేతలు మీరు సులభముగా భద్రపరచి వాడుకోవచ్చును.
మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.
NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ లేక అణువుల రూపమున దొరకును.
NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ రూపమున దొరకును.

తయారు చేయువారు:
ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్
శక్కర్‌నగర్, నిజామాబాద్ జిల్లా
కేంద్ర కార్యాలయము:
ఫతేమైదాన్, హైదరాబాద్-4.
(ఆంధ్ర ప్రదేశ్)

దాంపత్య సుఖాన్ని యథేచ్ఛగా పొందండి.......
ఇష్టంలేని గర్భధారణ లేకుండా చూడండి. ఇప్పుడు
పురుషులందరూ అవలంబించదగిన, సురక్షితమైన,
సంతృప్తికరమైన గర్భ నిరోధక పద్ధతి : నిరోధ్
పురుషులు వుపయోగించే మేలురకపు రబ్బరు
కుటుంబనియంత్రణకు తొడుగులు.
నిరోధ్

15 పైసలకు 3,
ప్రభుత్వ సప్లై
ద్వారా వెల తగ్గించబడినది.

davp 69/45

నేడే ఉదయం ఆటతో ప్రారంభం!

శ్రీ లీలామహల్ - విజయవాడ

ఆదివారంకూడ ఉదయం ఆట కలదు.

రోజూ 3 ఆటలు

LARRY PENNELL Co-starring BRAD HARRIS

గజదొంగల గూఢచారి

(టెక్నికలర్)

ఇంటర్నేషనల్ ద్వారా హంసా విడుదల

లోక్‌సత్త చదవండి.

అనన్య సామాన్యమైన ప్రచారంకల

మరాఠీ దిన పత్రిక

సక్రమంగా బ్రష్‌తో తోముకుంటే ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టు పళ్ళచిగుళ్ల బాధలను దంత క్షయమును నిలుపును

ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు ఇగుళ్ళు మరియు పళ్ళ జాగ్రత్తకై ప్రత్యేకముగా సూత్రీకరింపబడినది. ప్రతి రాత్రి, ఉదయమూ ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు వేసి మీ పళ్ళను బ్రష్‌తో తోముకుంటే నిశ్చయంగా మీ ఇగుళ్లు ఆరోగ్యవంతమైనవిగాను, మీ పళ్ల దృఢముగా, నిగనిగలాడేవిగాను వుంటాయి.

ఉచితము! 'పళ్ళు ఇగుళ్ళను గురించి తీసుకోవలసిన శ్రద్ధ' అనే రంగుల చిన్న ... తెలుగు భాషల్లో లభిస్తున్న యీ చిన్నపుస్తకము కావలసిన ... (తపాలా ఖర్చుల నిమిత్తం) మనర్స్ డెంటల్ అడ్వయిజరీ బ్యూరో, పోస్టు బ్యాగ్ ... పంపండి.

పేరు ______ వయసు ______

చిరునామా ______

భాష ______ "Z 4"

ఫోర్‌హాన్స్ ఒక దంతవైద్యునిచే నిర్మింపబడిన టూత్ పేస్టు

64F-102 TEL

నేడే చూడండి!



అలంకార్ - విజయవాడ

ప్రభాత్ టాకీస్ - విశాఖపట్నం

కుమారి పిక్చర్ ప్యాలెస్ - రాజమండ్రి

మినర్వా టాకీస్ - కాకినాడ

రత్నా టాకీస్ - తెనాలి

త్వరలో! శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ - గుంటూరు

మినర్వా టాకీస్ - విజయనగరం

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.



క్వీన్స్‌క్లబ్ టెన్నిస్‌లో రోజ్‌వాల్, ఒక్కర్ ఓటమి

లండన్, జూన్ 20: ఇక్కడ జరుగుతున్న క్వీన్సు క్లబ్బు టెన్నిస్ టోర్నమెంటులో, ప్రముఖ ఆటగాళ్లు కెన్‌రోజువాల్, టామ్ ఒక్కర్ ఓడారు.

ప్రెడ్‌సోల్, టామ్ ఒక్కర్‌ను 6—8, 8—6, 6—4 ను, రాన్‌హోంబర్గ్, కెన్ రోజువాల్‌ను 6—1, 2—6, 4—6 తో ఓడించారు. ఒకదశలో, ఒక్కర్, రోజువాల్ గెల్వగల్గరని తోచింది.

తర్వాత రౌండులో, హోంబర్గ్, రాల్స్టన్ 4—6, 7—9 తో ఓడాడు.

సోల్, రాల్స్టన్, లావర్, మ్యాకూంబ్ సెమీఫైనలు చేరారు.

ముఖ్య ముందు ఫలితాలు:

లావర్ — పిసరెత్ 3—6, 7—5, 6—1, మ్యాకూంబ్ — ఎ. గిమెనో 8—6, 6—3.

స్టోల్ — ముఖర్జీ 6—3, 6—3, హ్యూవిట్ — గ్రాబ్నర్ 2—6, 6—3, 6—3. ఒక్కర్ — హ్యూవిట్ 2—6, 6—4, 7—5, రాల్స్టన్ — డ్రిస్‌డేల్ 6—3, 6—1. లావర్ — పిల్లిక్ 6—3, 4—6, 6—2. ఒక్కర్ — చార్లెస్ 6—2, 6—2.

గ్రావ్నేపై యం. సి. సి. క్రమశిక్షణ చర్య

లండన్, జూన్ 20: మొదటి టెస్టు జరుగువేళ, విరామం దినమున, ఇంగ్లండ్ వైస్ కెప్టెను టామ్‌గ్రావ్నే, ఒక సహాయ పోటీలో పాల్గొన్నందుకు, యం. సి. సి., అతని మూడు టెస్టులలో బహిష్కరించింది.

టెస్టులు జరుగు రోజులలో, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇంకే పోటీలలో పాల్గొనకూడదనే నిబంధన వుంది. దానిని అతిక్రమించినందున, అతనిపై ఈ క్రమశిక్షణ చర్య తీసుకొంది. టామ్ గ్రావ్నే ఇంగ్లండ్‌కు క్రికెట్ ఆటలో చేసిన సేవ శ్లాఘనీయమైనదని, అయినా ఇది అనివార్యమని యం.సి.సి.తన ప్రకటనలో పేర్కొంది.

యం. సి. సి. సమావేశం లార్డ్సులో జరుగుతున్నప్పుడు, గ్రావ్నే అదే గ్రౌండులో జరుగుతున్న మిడిల్ సెక్స్, లాంక్‌షైర్ మధ్య జరుగుతున్న కౌంటీ పోటీ తిలకిస్తూ కూర్చున్నాడు. ప్రకటన వెలువడగానే, తాను చేసినది అసబబుగా భావించలేదని, తిరిగి ఇట్టి సందర్భం వచ్చిన ఇదేవిధముగా ప్రవర్తించగలనని గ్రావ్నే అన్నాడు.

మూడు టెస్టులలో బహిష్కరణవల్ల, గ్రావ్నే, వెస్టిండీసుతో మిగతా 2 టెస్టులలో, న్యూజీలాండ్‌పై మొదటి టెస్టులలో పాల్గొనలేడు. టెస్టు జట్లుకు ఎన్నికయిన ఆటగానికి యం. సి. సి. 120 పౌన్లు నగదు ప్రతి టెస్టుకు పారితోషికం క్రింద చెల్లించును. తత్ఫలితంగా గ్రావ్నే కొంత నష్టపోయాడు.

న్యూజీలాండ్‌పై ఆఖరి రెండు టెస్టులకు తనను ఎన్నికచేసిన అదిగలనని, అయితే నిర్ణయం అప్పటి పరిస్థితులపై ఆధారపడి వుంటుందని గ్రావ్నే అన్నాడు.

ప్రి ఏషియన్ బాస్కెట్‌బాల్

కోట, జూన్ 20: ఇక్కడ జరుగుతున్న ప్రి ఏషియన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంటులో సర్వీసెస్, రైల్వేస్ తమ విభాగ పోటీలలో ఆధిక్యం చూపగా, ఏషియన్ పోటీలకు ఎన్నికగు భారత జట్టులో ఎక్కువ ప్రాతినిధ్యం వీరు వహించగలరు.

నిన్నముఖ్యపోటీలో, సర్వీసెస్, పంజాబ్‌ను 80—71 పాయింట్లతో ఓడించింది. నాథూసింగ్ (సర్వీసెస్) 28 పాయింట్లు చేశాడు. రైల్వేస్, రాజస్థాన్‌ను 98—62 పాయింట్లతో ఓడించి, అర్జున అవార్డు గ్రహీత ఖుషీరాం, ... విజయమునకు తమ ప్రతిభతో తోడ్పడ్డారు.

మూడవ పోటీలో, మైసూరు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును 59—52 పాయింట్లతో ఓడించింది.

వెస్టిండీసు, నాట్స్ పోటీ

నాటింగ్‌హామ్, జూన్ 20: నాటింగ్‌హామ్ షైర్‌తో 3 రోజుల క్రికెట్ పోటీలో, వెస్టిండీసు బాట్స్‌మన్ అందరూ స్థిరత్వంలో బాట్ చేసి రాణించారు.

స్కోరు:

వెస్టిండీసు: 323 (5 వి. ముగింపు కమీన్ 51. ఫ్రెడెరిక్స్ 72. డేవిస్ 82 లాయిడ్ 79).

నాటింగ్ హామ్‌షైర్: 250 (5 వికెట్లకు — బోలస్ 44.)

తుపాను బాధితులకు గౌతమీజీవకారుణ్య సంఘం సహాయ పథకం

రాజమండ్రి, జూన్ 20: గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని తుపాను బాధిత ప్రజలకు శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారు ఇంతవరకు రు. 6 వేల విలువ గల వస్త్రాలను, కొన్ని నిత్యావసరాలని వంపిణీ చేసినట్లు కార్యదర్శి స్వామి కరుణానంద తెలియచేశారు.

తుపాను బాధితులకు పునరావాసం కల్పించటానికి పెద్దఎత్తున నిర్మించే నివాసగృహాలకు అవసరమైన నిర్మాణ సామగ్రి ఆరు లారీలకు సరిపోయేటంత సామాగ్రిని తాము సేకరించామని, ఇంకో ఆరు లారీల సామాగ్రిని సేకరించనున్నట్లు ఆయన తెలియజేశారు.

ఈ నిర్మాణ సామగ్రిని ఆ ప్రాంతాలకు రవాణా చేసేవిషయమై ఇదివరలో తాము ఉచిత రవాణా సౌకర్యం కలుగజేస్తామని గుంటూరు జిల్లా కలెక్టరు తమకు మాట ఇచ్చారని, ఈవిషయమై తాము గుంటూరు జిల్లా కలెక్టరుకు తాము సామగ్రి సేకరించినట్లు, ఇంకా సేకరించ నున్నట్లు, సేకరించిన సామగ్రి పదు లేక ఆరు లారీలలో ఆ ప్రాంతాలకు రవాణాచేసే సౌకర్యం ఏర్పాటు చేయవలసిందని తాము లేఖ వ్రాసినట్లు స్వామి కారుణ్యానంద తెలియజేశారు. ఈసామాగ్రి చేరిన వెంటనే నిర్మాణ కార్యక్రమాలకు తమ కార్యకర్తలను కొందరను పంపనున్నట్లు ఆయన తెలియజేశారు.

నూతన కార్యవర్గం

రాజమండ్రి, జూన్ 20: రాజమండ్రిలోని తక్కువ వేతనాల హౌసింగ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఇటీవల శ్రీ మహమ్మద్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగింది. 69—70 సంవత్సరానికి ఈ క్రింది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ్రీ కె. సి. హెచ్. నారాయణ (అధ్యక్షుడు), శ్రీ ఎం. ఎం. మొహిద్దీన్ (ఉపాధ్యక్షుడు), శ్రీ డి. శేషయ్య (సాధారణ కార్యదర్శి), శ్రీ బి. లక్ష్మణరావు (సంయుక్త కార్యదర్శి), శ్రీ బి. శ్రీరామమూర్తి (కోశాధికారి).

రేడియో

ఆదివారం, జూన్ 22

శ.క. 1891 ఆషాఢ 1

హైదరాబాద్ ఎ 405.4 మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 7—45 స్తుతిమాల, 8—30 సుసర్ల శిబిరాం. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 చిత్రసీమ, 2—15 బాలవినోదం, 3—00 డన్ క్రికెట్: నాటిక. సాయంత్రం: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 ... భావవాహిని, 7—30 లలిత సంగీతం, 7—45 తరుణభారతి, 8—15 ఆహింసి దేవదాసులు, 8—30 మీరాకరీన పాటలు, 9—00 ఆం. వా., 9—15 రాగం, తానం, పల్లవి ఎ. మల్లికార్జునశర్మ: వయొలిన్, వి. ఎస్. లక్ష్మీనారాయణన్: మృదంగం, 10—00 సుసర్ల శిబిరాం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి: సంస్కృత కార్యక్రమము, 8—20 బొమ్మరిల్లు, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—50 తె. వా. సాయంత్రం: 3—00 వాన్ క్రికెట్: నాటిక, 5—30 చెంబై వైద్యనాథ భాగవతార్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 పల్లాటి వీరచరిత్ర: బుర్రకథ, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 పల్నాటి వీరచరిత్ర: బుర్రకథ, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 తరుణభారతి, 8—15 చిత్రతరంగిణి, 9—15 రాగం, తానం, పల్లవి, (హైదరాబాద్‌నుండి రిలే), 10—00 హైదరాబాద్ వరె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416.7 మీ

ఉదయం 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 ... 6—50 వాద్య సంగీతం: వీణ, 7—30 చిత్రగానం, 8—00 ...: టి. ఆర్. మహాలింగం, 8—10 సేలం జి. దేశాన్, 9—15 చిత్తూర అరంగం, 10—30 హిందుస్థానీ సంగీతం. మధ్యాహ్నం: 12—00 ప్రజల్ల సంతానం, 1—00 కె. హరిహర అయ్యర్: వీణ, 1—30 చిత్రగానం, 1—40 వ్యవసాయ, 2—10 పపామలర్, 2—20 నాటకం, 4—30 మదురై జి. ఎస్. మణి. సాయంత్రం: 5—30 చిత్రగానం, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 ప్రజల్ల సంతానం, 9—30 సాహిత్య వ్యాసం, 10—30 కె. హరిహర అయ్యర్: వీణ, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3 మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 మద్రాస్ ఎ వరె, 8—30 ఆటవిడుపు: పిల్లల కార్యక్రమము, 9—15 వాద్య సంగీతం. మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వరె, 1—50 తె. వా., 2—00 ఆహుతి నాటిక. సాయంత్రం: 7—00 తె. వా., 7—15 మెట్లకై, 7—30 గీతమాలిక, 8—00 మద్రాస్ ఎ వరె, 9—15 ఢిల్లీనుండి రిలే 10—35 ప్రసార సమాప్తి.

కేరళ ఫ్రంట్‌లో లుకలుకలు

మార్క్సిస్టేతరులతో లీగ్ చేరిక

త్రివేండ్రం, జూన్ 19: యునైటెడ్ ఫ్రంటు సమన్వయ సంఘం మొన్న రోజంతా జరిపిన సమావేశం ఏ సమస్యనూ పరిష్కరించలేదు. ఫ్రంటుకు ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితిని కూడా సమావేశం తగ్గించలేదు. ముఖ్యమంత్రి శ్రీ నంబూద్రిపాద్ బాయ్‌కాట్ చేసినట్లుగా ఈ సమావేశాలకు హాజరు కానే లేదు.

ఈ పరిస్థితిలో ఫ్రంటులోని భాగస్వాములు సమావేశం చాలించి నిన్న రాత్రి వెళ్లిపోయారు.

అయితే ఈ సమావేశంవల్ల ఒక్క విషయం మాత్రం స్పష్టమయింది. ఫ్రంటులో మార్క్సిస్టులు, మార్క్సిస్టేతరులు అని రెండు వర్గాలు వున్నాయని తెలిసిపోయింది. ఆఖరుకు ముస్లింలీగ్ కూడా నిస్సందేహంగా అవతలి వర్గం వైపునకు తిరిగిపోయింది.

రెండు విషయాలపైన ఈ రెండువర్గాలు ముఖాముఖాలు చూసుకోలేక పోతున్నాయి.

మొదటి విషయం: మార్క్సిస్టు పరిశ్రమల మంత్రి క్రిష్ణన్‌పైన, కె. టి.సి.ఆరోగ్య మంత్రి వెల్లింగ్టన్ పైన వచ్చిన ఆరోపణల విచారణలను విచారించేందుకు న్యాయవిచారణ జరపాలన్న, తమ కోర్కెను విడిచి పుచ్చవలసిందిగా మార్క్సిస్టులు ఫ్రంట్‌లోని భాగస్వాములకు చెప్తున్నారు. ఈ మంత్రులు తప్పు చేయని పక్షంలో విచారణకు ఈసారి ఎందుకు సిగ్గుపడుతున్నదని సమావేశం ప్రతినిధి ఒకరు తన ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచారు.

రెండవ విషయం: అవినీతి నిరోధకచట్టంలో పెద్ద మార్పులు చేయాలన్న మార్క్సిస్టుల ప్రతిపాదన. ఈ ప్రతిపాదనల వల్ల ఆ బిల్లు ఖాళీ అయిపోతున్నదని ఆ ప్రతినిధి అన్నారు.

ఈ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు వర్గాలు తమ తమ వాదాలను పునరుద్ఘాటిస్తూనే వున్నాయి.

ఈ ఇద్దరు మంత్రులపై ముఖ్యమంత్రి ఆరోపణలు నిజమని కాలేదని చెప్పారు. కనుక ఈ విషయం ఇంతటితో ముగిసిపోయిందని మార్క్సిస్టులు వాదిస్తున్నారు. కాని అవతలి వర్గం ఈ వాదనను అంగీకరించడం లేదు.

కయిరో, జూన్ 20 నేటి రాత్రి సూయజ్‌కాల్వ పొడవునా నాలుగుగంటలపాటు ఇజ్రేల్, ఈజిప్టుదళాల మధ్య కాల్పులు జరిగినట్లు కయిరోలో సైనిక ప్రతినిధి తెలియజేశారు.



ఈ సంవత్సరపు అత్యద్భుతమైన గొప్ప వార్త!

మీ రూపాయి సద్వ్యయానికి వినియోగపడనీయండి

అది మీ గొప్ప అదృష్టానికి కూడ తోడ్పడవచ్చును.

రు 5 లక్షలు గెలవండి

నేడు మీ టిక్కెట్టు రు. 1/-కు మాత్రమే కొనండి.

ఆంధ్రప్రదేశ్ వెల్‌ఫేర్ ఫండ్

9వ రాఫిల్‌లో 356 బహుమతులలో రు. 5 లక్షలు లభించును.

బహుమతుల జాబితా

1. మొదటి బహుమతి రు 2 లక్షలు		రు 2,00,000
2 2వ బహుమతులు	ఒక్కొక్కటి రు 40,000 వంతున	రు 80,000
3 3వ బహుమతులు	ఒక్కొక్కటి రు. 20,000 వంతున	రు 60,000
10 4వ బహుమతులు	ఒక్కొక్కటి రు. 5,000 వంతున	రు. 50,000
40 5వ బహుమతులు	ఒక్కొక్కటి రు. 1,000 వంతున	రు 40,000
100 6వ బహుమతులు	ఒక్కొక్కటి రు. 500 వంతున	రు 50,000
200 7వ బహుమతులు	ఒక్కొక్కటి రు. 100 వంతున	రు. 20,000
356 మొత్తము బహుమతులు		రు 5 00 000

గెలిచిన సంఖ్యలో టిక్కెట్లు అమ్మిన విక్రయదారులకు బహుమతులు

1వ బహుమతి రు. 2 500, 2 వ బహుమతి రు. 1500. 3వ బహుమతి రు, 1000.

డ్రా తేదీ 30-8-1969

జంట నగరాలలో టిక్కెట్లు సూపర్ బజార్స్, టాట్‌మహల్ గ్రూప్ హోటల్సు, టూరిస్టు హోటల్, బాలాజి టిఫిన్ రూం, శ్రీ ఆనంద్ భవన్, ఆంధ్రప్రదేశ్‌లో అందరు డిస్ట్రిక్టు కలెక్టర్ల ఆఫీసులలో దొరకును.

100 టిక్కెట్లు ఖరీదు రు. 75/- మాత్రమే. టిక్కెట్ల ఖరీదు ముందుగా చెల్లించవలెను.

ఆనరరీ సెక్రటరీ,	చేర్మన్ పబ్లిసిటీ కమిటీ	ఆనరరీ ట్రెజరర్,
ఠాకూర వి. హరిప్రసాద్,	వి. కృష్ణస్వామి అయ్యంగారు, ఐ ఏ.ఎస్.	పి. సీతాపతిరావు.
స్పెషల్ ఆనరరీ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్.	గవర్నమెంటు స్పెషల్ సెక్రటరీ.	జనరల్ మేనేజరు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు

ముందుగా ఖరీదు చెల్లించి టిక్కెట్లను ఏజంట్లు దిగువ చోటనుంచి పొందవచ్చును.

ఆనరరీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వెల్‌ఫేర్ ఫండ్

హెచ్. నం. 5—8—51 లక్ష్మీ భవన్, ఫతే సుల్తాన్ లేన్

Grams: "WELFARE." నాంపల్లి, హైదరాబాద్-1. Phone: 44091.

ఐశ్వర్యము. అభ్యుదయము: ఏ. పి. సంక్షేమనిధి ధ్యేయములు

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. M-[illegible]

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 170 విజయవాడ 22-6-1969 ఆదివారం 10 పేజీలు: 15 పైసలు

ఆరోగ్యమే మహాభాగ్యము
ఎట్టి దానిని ఆయుర్వేదౌషధములు సేవించుట వలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
రాష్ట్రీయముగా తయారుచేయు సంస్థ
వెంకటేశ్వర ఆయుర్వేదనిలయము
చింతలూరు
ఆలమూరు తాలూకా, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు, ఏజన్సీలు కలవు.

ప్రత్యేక తెలంగాణా నాయకుల వైఖరిలో ఎట్టి మార్పులేని పరిస్థితి

చర్చల కొనసాగింపునకు నిజలింగప్పకు అధికారం: కార్యవర్గం నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 21—

తెలంగాణా సమస్యపై వేర్పాటు ఉద్యమ నాయకులైన డాక్టర్ యం. చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ అభిప్రాయాలను కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ నేటి ఉదయం సమావేశంలో ఆలకించిన పిమ్మట, ఆమోద యోగ్యమైన పరిష్కారమార్గాన్ని కనుగొనడానికై చర్చలను కొనసాగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు వర్కింగ్‌కమిటీ అధికారం ఇచ్చింది. తెలంగాణా నాయకులతో శ్రీ నిజలింగప్ప జరిపే చర్చలలో ప్రధాని, ఉపప్రధాని, హోంమంత్రి కూడా వుంటారు.

నేటి సమావేశంలో తెలంగాణా నాయకుల ప్రసంగాల ధోరణిని చూస్తే వారి వైఖరిలో ఎట్టి మార్పులేదని తెలుస్తున్నది.

తెలంగాణా నాయకులైన చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్ నేడు వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత గురించి రెండున్నర గంటలపాటు ప్రసంగించారు. రాష్ట్రంలో సత్వరమే రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని కూడా వారు కోరారు.

శ్రీ కొండా లక్ష్మణ్ నేటి ఉదయం ప్రధానితో కూడా సంభాషణలు జరిపారు. ఆయన డాక్టర్ చెన్నారెడ్డి కలసి నేడు సాయంత్రం ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్‌ని కూడా కలుసుకున్నారు. ఈ చర్చలు రేపు కూడా కొనసాగుతవి.

ముమ్ముందు జరిగే చర్చలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అభ్యర్థన గురించి చర్చించే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది.

కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణా సమస్యకు సంబంధించిన అనేకసూచనలను చర్చించినట్లు తెలిపారు.

చర్చలను కొనసాగించడానికి వర్కింగ్ కమిటీ ఒక చిన్న సంఘాన్ని నియమించాలని శ్రీ కామరాజు సూచించినట్లు దానిని శ్రీ సంజీవయ్య బలపరచినట్లు అయితే, చివరకు చర్చలు జరిపే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుని కివ్వడానికే నిర్ణయించినట్లు తెలిసింది.

కాంగ్రెస్ అధ్యక్షుని రెండవసారి అధ్యక్షతన నేడు వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న చెన్నారెడ్డి, లక్ష్మణ్‌లు దాదాపు రెండు గంటలసేపు చేసిన ప్రసంగంలో గత 12 సంవత్సరాలలో ముఖ్యంగా గత ఆరు నెలల కాలంలో ఏర్పడిన పరిస్థితుల గురించి వివరించారు.

రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనను ప్రవేశపెడితే, ఆ పిమ్మట తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు పై చర్చలు జరుపవచ్చునని, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రజలు బలపరచే విషయంలో కేంద్ర నాయకులకు అనుమానాలు ఉంటే, రెండు మూడు వారల లోపల ప్రజాభిప్రాయాన్ని సేకరించవచ్చునని, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టగానే ఆందోళనను రద్దు చేయడం జరుగుతుందని వారుభయులు స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది.

శ్రీ లక్ష్మణ్, డాక్టర్ చెన్నారెడ్డి, ఉద్రేక పూరితమైన భాషలో ప్రసంగిస్తూ, పోలీసుల జులుం మితిమీరిందని, వారు చట్ట విరుద్ధంగా గృహాలలో ప్రవేశించి, సామానులు పారవేసి, అనుచితంగా ప్రవర్తించారని, సత్యాగ్రహులను జైళ్లలో ఉన్నవారిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టారని, ఇంత వరకు పోలీసులు 200 సందర్భాలలో కాల్పులు జరిపారని ఫిర్యాదు చేశారు.

తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెస్ సంఘం కోరినప్పటికీ పోలీసుల జులుంపై న్యాయ విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిందని, ఆంధ్ర, తెలంగాణా అధికారుల మధ్య పరస్పర ద్వేషాలేర్పడినవని, వారు ఒకరి నొకరు పలుకరించుకోవడం కూడా మానివేశారని, వారు అన్నారు.

ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణా ప్రజలను అన్ని జీవన రంగాలలో ద్వితీయులుగా చూస్తున్నారని, ఆంధ్రలో తెలంగాణా ప్రజలను ఆదివాసీ తెగలుగా చూడటం జరుగుతున్నదని, కూడా వారు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రికి కౌలుకు ఇచ్చినట్లుగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే భావం తెలంగాణా ప్రజలలో ఏర్పడిందని కూడా వారు తెలిపారు.

సమావేశానంతరం డాక్టర్ చెన్నారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రజల ఆందోళన దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగనంతటిదని అన్నారు.

శ్రీ కొండాలక్ష్మణ్ పోలీసులు, సమైక్యత పేరుతో వచ్చిన గూండాలు ప్రజలలో భయోత్పాతాన్ని పరస్పర అవిశ్వాసాన్ని సృష్టించారని, ఫిర్యాదు చేశారు.

శ్రీయుతులు జి. చొక్కారావు, ఎన్. రామచంద్రారెడ్డి, చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్‌లు సమావేశం నుంచి వచ్చిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం కూడా మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర కాంగ్రెసు సంఘాన్ని పరిగణించే విషయంలో వర్కింగ్ కమిటీ ఎట్టి నిర్ణయం గైకొనలేదని శ్రీ సాదిక్ అలీ చెప్పారు.

తెలంగాణా ఆందోళన ఏవిధంగాను ఆంధ్రులకు వ్యతిరేకంగా ఉద్దేశించబడింది కాదనే విశ్వాసాన్ని ఆంధ్రులలో పెంపొందించడానికి తెలంగాణా ప్రజా సమితి, దాని నాయకులు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్ చెన్నారెడ్డి సమావేశంలో తెలిపారు.

"మేము శాంతిగా జీవించాలనే కోరు

మిగతా 3 వ పేజీలో



కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయిన శ్రీయుతులు పాటిల్, అతుల్యఘోష్, బ్రహ్మానందరెడ్డి, కామరాజగార్లను చిత్రంలో చూడవచ్చు.

శాంతియుతంగా మూడవరోజు సత్యాగ్రహం

మహిళలతోసహా పెక్కుమంది అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 21: జంటనగరాలలో అంతటా నేడు వందలాది స్త్రీలు, పురుషులు, విద్యార్థులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అరెస్టు అయినారు.

తెలంగాణా ప్రజాసమితి ఆధ్వర్యాన సామూహిక సత్యాగ్రహం ప్రారంభమై నేడు మూడవరోజు.

జంటనగరాలలోని నాలుగు పోలీసు సబ్‌డివిజన్లలోను 80 మంది మహిళలు, బాలికలతోసహా 458 మంది అరెస్టు అయినట్లు అధికార వర్గాలవారు పేర్కొన్నారు. వీరిలో 14 మంది మితవాద కమ్యూనిస్టు ప్రదర్శకులు, ప్రివెంటివ్ సెక్షన్ల క్రింద అరెస్టు అయిన మరి ముగ్గురు కూడా ఉన్నారు.

అయితే సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంతోసహా జంటనగరాలలో అంతటా సుమారు 40 కేంద్రాలలో మొత్తం 520 మంది సత్యాగ్రహులు అరెస్టు అయినారని తెలంగాణా ప్రజాసమితి తెలియజేసింది. వీరిలో 190 మంది మహిళలు, 124 మంది విద్యార్థులు ఉన్నారు.

తెలంగాణా ఎన్.జి.వో.ల నిరవధిక సమ్మె ప్రారంభమై నేడు పన్నెండవ రోజు. ఈ రోజు వారు ఎట్టి ప్రదర్శనలూ జరపలేదు.

ఈ రోజు చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద సత్యాగ్రహం ముమ్మరంగా సాగింది. సత్యాగ్రహులు నాలుగు జట్లుగా వచ్చి మధ్య మధ్య కొలది విరామం ఇస్తూ ప్రదర్శనలు జరిపి అరెస్టు అయినారు. ఈ నాలుగు జట్లలో ఒక జట్టులోని వారు అంతా మహిళలే.

రోడ్లపై మహిళల బైఠాయింపు

సుల్తాన్‌బజారులోను, సయీదాబాద్ వద్దనూ మహిళా సత్యాగ్రహులు రోడ్లపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఈ రెండు చోట్ల ఉద్రిక్తత అలుముకున్నది.

మరి 26 మంది సత్యాగ్రహులతో పాటు అడ్వకేట్ శ్రీ జి. నారాయణరావు సెక్రెటేరియట్ ముందు అరెస్టు అయినారు.

బజార్‌ఘాట్, ఖైరతాబాద్, పురానాపూల్, బేగంబజార్‌లలోను, ఇంకా అనేక ఇతర చోట్లలోను సత్యాగ్రహం జరిగింది.

కలెక్టరేట్ వద్దకు ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయత్నించిన సుమారు 2[illegible] మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పికెటింగ్

శ్రీ శ్రీధరరెడ్డి నాయకత్వానగల తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు చార్మినార్, బడీచౌడీ వద్దగల డివిజనల్ పోలీసు కార్యాలయంతో సహా, కొన్ని పోలీసు కార్యాలయాల ముందు పికెటింగ్ చేశారు. వీరు పోలీసు వ్యతిరేక నినాదాలు ఇచ్చారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాల వెలుపల గేట్ల వద్ద సాయుధ పోలీసులు కాపలా ఉన్నారు.

ప్రదర్శన శాంతియుతంగా జరిగింది. మంగళవారంనాడు అరెస్టు చేయబడిన శ్రీమతి సావిత్రి చెన్నారెడ్డి, శ్రీమతి శాంతాబాయి, శ్రీమతి లక్ష్మీరెడ్డి మరి 79 మంది మహిళా సత్యాగ్రహులు నేడు విడుదల అయిన సందర్భంలో వారికి ఘనమైన స్వాగతం ఇవ్వబడినది.

హైదరాబాద్ మేయర్ శ్రీమతి కుముదినీ నాయక్, మరి పలువురు ఇతర సత్యాగ్రహులు జూన్ 2[illegible]న విడుదల అయినారు.

అయిదు మొదలు ఏడు రోజుల వరకూ సాధారణ జైలుశిక్ష విధించబడిన సత్యాగ్రహులందరికి నాలుగైదు రోజుల రెమిషన్ ఇవ్వబడింది.

మెదక్ జిల్లాలో అరెస్టులు

జూన్ 2[illegible]న మెదక్‌జిల్లా అంతటా

మిగతా 3 వ పేజీలో

తెలంగాణాపై జులై 10 వరకు చర్చలు జరిగే అవకాశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 21 : కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు శ్రీ మురారీలో నేడు శ్రీ చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్, సంభాషణలు కొనసాగించినప్పటికీ, తొందరపడి తెలంగాణా సమస్యపై ఎట్టి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కూడా బెంగుళూరులో ఏ. ఐ. సి. సి. సమావేశం జులై 10 న ప్రారంభమయ్యే వరకు ఈ సంభాషణలు పొడిగించవచ్చునని భావిస్తున్నారు. ఈ లోగా తెలంగాణా పరిస్థితిని కేంద్రం జాగ్రత్తగా పరిశీలించ గలదు.

తగిన అవకాశం కల్పించి తన గౌరవ ప్రతిష్ఠలకు భంగంలేని విధంగా దశలవారీగా ఆందోళనను విరమింప జేయడానికి తెలంగాణా నాయకులకు అవకాశం కల్పించడమే కేంద్ర నాయకుల లక్ష్యం. ఆందోళన తీవ్రత తగ్గినప్పుడు, రాష్ట్ర నాయకత్వంలో మార్పు అవసరమని అధిష్టానవర్గాన్ని తెలంగాణా నాయకులు సమ్మతింప జేయగల స్థితిలో ఉంటారు.

ప్రస్తుతానికి మాత్రం వెంటనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఆమోదించే ప్రశ్న లేదు దీనిని ఆమోదిస్తే ఆందోళన మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది.

ఆందోళన సమయంలో ఒత్తిడికి లొంగి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవినుండి వైదొలగవలసిందని కోరడానికి వీలులేదని కేంద్ర నాయకులకు తెలుసు. అయితే, ఉద్రిక్తత తగ్గినప్పుడు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రాజకీయ పరిష్కారం సాధించవచ్చు.

ఏ రాజకీయ పరిష్కారానికి అయినా ముందుగా ఎట్టి షరతులు లేకుండా ఆందోళన విరమించడం అవసరం ఇది జరిగినప్పుడు ముఖ్యమంత్రిని వైదొలగవలసిందని సలహా ఇవ్వడానికి వీలుంటుంది.

నేడు శ్రీ మురార్జీ దేశాయ్‌ని తెలంగాణా నాయకులు కలుసుకున్నప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలించి ఉంటారు. ఢిల్లీలో రేపు కూడా తెలంగాణా నాయకులు ఉండి చర్చలలో పాల్గొంటారు.

శ్రీ నిజలింగప్ప సూచన మేరకు శ్రీ మురార్జీ దేశాయి చొరవ తీసుకుని ఈ సంభాషణలను ప్రారంభించారు. తెలంగాణా సమస్య

(మిగతా 3 వ పేజీలో)

ఖరీఫ్‌ధాన్యాల కనీస ధరల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 21: 1969—70 సంవత్సరానికి ఖరీఫ్ పంట ధాన్యానికి కనీస ధరలను కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిని అనుసరించి మామూలు వరి ధాన్యానికి క్వింటాల్ 45 రూపాయలు, రాగి, జొన్న, సజ్జ, ధాన్యానికి క్వింటాల్‌కి 44 రూపాయల వంతున చెల్లించవలసి ఉన్నది.

వ్యవసాయ సరకుల ధరల కమిషన్ సిఫార్సుల పరిశీలన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సంప్రదించిన పిమ్మట ఇతర రకాల వరిధాన్యానికి కనీస ధరలను నిర్ణయిస్తారు. కనీస ధరలకు ప్రభుత్వం ధాన్యం ఖరీదు చేయగలదు.

మార్కెట్‌లో దీనికంటె తక్కువ స్థాయికి ధర తగ్గకుండా ప్రభుత్వం చూడగలదు.

పంట కోతలకు ముందుగా ధాన్య సేకరణ ధరలను మామూలుగా ప్రభుత్వం ప్రకటించగలదు.

ట్రాన్స్‌మిషన్ లైన్ల విధ్వంసం

హైదరాబాద్, జూన్ 21 : గురువారంనాడు నాగార్జునసాగర్, ఎర్రగడ్డ మధ్య 132 ట్రాన్స్‌మిషన్ లైన్లను దుండగులు విధ్వంసం చేశారని, దీనిమూలాన జంటనగరాలకు పాక్షికంగా విద్యుత్ సప్లయికి అంతరాయం కలిగిందని రాష్ట్ర విద్యుచ్ఛక్తిబోర్డు తెలియజేసింది.

తుర్కయాంజల్ గ్రామం సమీపాన దుండగులు బోల్టులు తొలగించారని, దీని ఫలితంగా టవర్ ఒకటి కూలిపోయిందని, తెలియవచ్చింది. అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు.





ఉచితం... గెలుచుకొనండి
రూ 5,00,000 లు.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ నిధి 9 వ రాఫిల్‌లో
మీ పెట్టుబడి లేకుండానే బహుమతులు గెలుచుకొనండి.
ఎలాఅంటారా.......... చాలాసులభం !
15-8-69 వ తేదీలోగా మా వద్ద మీరు ఖరీదుచేసే ప్రతి రూ 25 ల కొనుగోలుకు ఒక రాఫిల్ టికెటు ఉచితముగా యివ్వబడును మీ అదృష్టానికిదొక అపూర్వ అవకాశము.
1) మాజేటి రామమోహనరావు ఫోన్: 6322
మెయిన్ బజారు, విజయవాడ-1.
2) మెహర్ క్లాత్ షాపు ఫోన్స్: 4134
ఏలూరు రోడ్డు, గవర్నరుపేట, 5948
విజయవాడ-2.



ప్రకటన

మెస్సర్స్ వర్జీనియా ఈస్టుకోస్టు టొబాకోస్ కార్పొరేషను చెల్లించవలసిన బుణదాతల విషయములన్నియు చర్చించుటకుగాను ది 2—7—69 తేదీ మధ్యాహ్నం గం. 2—0లకు శ్రీ జయలక్ష్మి టొబాకో కంపెనీ గుంటూరు (మంగళగిరి రోడ్డులో గల) వద్దకు రావలసినదిగా కోరడమైనది.

ఇట్లు
వై. కే. ఎస్. ప్రకాశరావు,
గోగినేని కనకయ్య,
ట్రస్టీలు.

గుంటూరు.
16.6.69



రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థి

జులై 10 న బెంగుళూరులో జరిగే పార్లమెంటరీబోర్డు సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 21: జులై 10న బెంగుళూరులో కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశమై రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తుంది.

అక్కడ నాలుగు రోజులపాటు జరిగే ఏ. ఐ. సి. సి. సమావేశాల సన్నాహాలకు గాను ఒకరోజు ముందుగా కార్యవర్గం సమావేశమవుతుంది.

కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం తేదీ విషయం వివాదాస్పదంగా ఉంటున్నప్పటికీ నేడు కార్యవర్గం పెద్దగా చర్చలు జరపకుండా తేదీని నిర్ణయించింది.

ఎన్నికల కమిషన్ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించింది కనుక అభ్యర్థి నిర్ణయం సాధ్యమైనంత త్వరలో జరగవలసి ఉన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప తెలియజేశారు.

పర్యటన కార్యక్రమాలను గురించి ప్రధానమంత్రిని, ఉప ప్రధానిని, బోర్డులోని ఇతర సభ్యులను సంప్రతించిన తరువాత, ఏ. ఐ. సి. సి. సమావేశం అవుతున్నప్పుడు బెంగుళూరులోనే బోర్డు సమావేశం జరగాలని నిర్ణయించబడినది.

శ్రీ నిజలింగప్ప తేదీని సూచించగా సభ్యులంతా మొత్తంమీద అందుకు అంగీకారాన్ని తెలిపారు.

అభ్యర్థి విషయమై కొలది నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. శ్రీ వి. వి. గిరి పేరు గాని, శ్రీ సంజీవరెడ్డి పేరుకాని, మరొకరిపేరుకాని చర్చలో పేర్కొనబడలేదు.

నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జులై 24. పోలింగ్ ఆగస్టు 16 న జరుగుతుంది.

పాలకొల్లు సహకార చక్కెర ఫ్యాక్టరీ
ఓటరు మహాశయులకు సంయుక్త విజ్ఞప్తి

ది 24—6—1969 తేదీ మంగళవారం పాలకొల్లు పంచదార ఫ్యాక్టరీకి డైరెక్టర్లను ఎన్నుకొనవలసి యున్నది.

మేము గత మూడేండ్లుగా ఈ పంచదార ఫ్యాక్టరీ డైరెక్టర్లుగా ఉండి ఆంధ్రప్రదేశ్‌లోగల సహకార పంచదార ఫ్యాక్టరీలు అన్నిటికంటే హెచ్చు ఉత్పత్తి సాధించి ఈ సంవత్సరం (రెండులక్షల క్రషింగ్) అధిక లాభాలు చేకూర్చుటకు యింతవరకు వాటాదార్లు, రైతులు, శ్రేయోభిలాషులు, కార్మికులు మాపట్ల చూపిన సహకార సానుభూతులే కారణం. మరల మీ సహకారం అర్థించి, మీ అమూల్యమైన వోట్లను బ్యాలట్ పేపర్లలో మా పేరులకు ఎదురుగా ఉన్న గుర్తులపై X (ఇంటు) గుర్తువేసి మాకు విజయం చేకూర్చవలసినదిగా ప్రార్థించుచున్నాము.

బ్యాలట్ పేపర్లలో సీరియల్ నెంబరు	అభ్యర్థుల పేర్లు.
2	జక్కంచెట్టి ఆదినారాయణ
5	దాట్ల బలరామరాజు
6	బోగవిల్లి నారాయుడు
7	రుద్రరాజు లక్ష్మీనరసింహరాజు
8	కలిదిండి విజయనరసింహరాజు
9	నెక్కంటి వెంకటజనార్దనరావు
11	కొట్టు వెంకటరత్నం
13	కలగర వెంకట సూర్యసత్యశంకరప్రసాద్.
14	మంతెన వెంకట్రాజు (ప్లీడరు)

(చెరుకు ఉత్పత్తి చేయని సభ్యుల నుండి)

1	పెన్మెత్స రామరాజు.

తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షునిగా శ్రీ రంగరాజు ఎన్నిక

తిరుపతి, జూన్ 21: తిరుమల — తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా శ్రీ జి. రంగరాజు (పశ్చిమ గోదావరి) స్వర్గీయ శ్రీ సి. ఎస్. అప్పారావుస్థానే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుత ట్రస్టు బోర్డు కాలపరిమితి అయిన వచ్చే సంవత్సరం జనవరి మాసాంతం వరకు కొత్త అధ్యక్షుడు పదవిలో ఉంటారు.

1933లో బోర్డు ఏర్పాటైనప్పటినుంచి ఆయన 14వ అధ్యక్షుడు.

దేవాదాయశాఖ కమీషనర్ శ్రీ కె. వాసుదేవరావు సమావేశానికి అధ్యక్షత వహించి ఎన్నికను నిర్వహించారు.

డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు, శ్రీ సి. బాలిరెడ్డి, శ్రీ సన్యాసిరావు, శ్రీ వెంకటప్పన్న, శ్రీ గంగరాజు ప్రభృతులు కొత్త అధ్యక్షుని అభినందిస్తూ ప్రసంగించారు.

విశాఖలో ఓడ ఇంజనీరు గల్లంతు

విశాఖపట్నం, జూన్ 21: గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ నౌక 'జగ్—జవాన్'కి ఇంజనీరు 35 సంవత్సరాల వయస్సుగల శ్రీ భట్టాచార్య జూన్ 17 నుండి ఎక్కడ ఉన్నదీ ఆచూకి తెలియలేదు.

జూన్ 17వ తేదీన శ్రీ భట్టాచార్య హౌరా నుండి ఇక్కడకు వచ్చారు. ఆయన జూన్ 19న పై చెప్పిన నౌకలో బయలు దేరవల్సివున్నది. ఆయన జూన్ 17న అప్సర హోటల్‌లో బస చేశారు. భోజనం, విశ్రాంతి అయిన తర్వాత ఆయన సాయంత్రం 4—30 గంటలకు హోటల్ నుంచి బయటకు వెళ్ళారు. తర్వాత ఆయన నెవ్వరూ చూడలేదు. ఆయన ఆచూకి తెలియలేదు.

జూన్ 19న నౌక అతను లేకుండానే బయలు దేరింది. ఆయన సామానును హోటల్ అధికారులు స్టీమర్ ఏజెంట్లకు అప్పచెప్పారు.

పోలీసులకు, బొంబాయిలోని సెట్ ఈ (స్టీల్స్) కంపెనీకి, కలకత్తాలో [illegible] ఈ విషయం తెలియ జేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక గ్రామంలో ఉంటున్న శ్రీ భట్టాచార్య తల్లి దండ్రులు ఈ విషయం తెలిసిన వెంటనే కలకత్తా వచ్చారు.

నోట్లోకి గొరక చేప పోయి ఒకని మృతి

ఆకివీడు, జూన్ 21: ఇక్కడకు ఆరుమైళ్ల దూరానగల కాళ్లకూరు గ్రామానికి చెందిన సూర్యారావు అనే అతను ఇటీవల మురుగు కాల్వలో నీరుగాడెక్కి తీస్తుండగా చేతికి గొరకచేప దొరికింది. ఆ చేపను నోట కరిచిపెట్టి, రెక్కల్ని లాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది గొంతులోకి పోయింది. వెంటనే సూర్యారావును ఆకివీడు మిషన్ ఆస్పత్రికి తీసుకొని వస్తుండగా మరణించాడు. ఇతని వయస్సు 20 సంవత్సరాలు. (మ. వి.)



వాయిదాల మీద
పేరొందిన 'వీనస్' 3 బాండ్ ఆల్ వరల్డ్ ట్రాన్సిస్టర్ ఇప్పుడు నెలకు రు 5 వాయిదాలలో లభించును. ప్రతి గ్రామానికి పోస్టు ద్వారా పంపుతాము

VENUS SALES (A.P.), Roop Nagar, Delhi-7.

ప్రెసిడెంట్
వెజిటబుల్ హెయిర్ ఆయిల్
మీ జుత్తును ఏపుగా చిక్కగా


పెంచుతుంది.
శ్రీ [illegible] ట్రేడింగ్ కం.
మద్రాసు-18
aries RT 144TL

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ సప్తమి
1969, జూన్ 22 ఆదివారం
సప్తమి ప. 1—18 వరకు
ఉత్తర పూర్వ
వర్జ్యం ప. 12—46 నుం 2—26వ

రాగబంధం అమరత్వానికి ప్రతిబంధకం

శరీరము పెడ రాగబంధం పుష్టల్లుంటే శరీరానికి అమరత్వసిద్ధి కలుగనేరదు. శరీరంతో తాదాత్మ్యం చెందని నిత్యమైన ఆత్మతత్వంలో తాము నివసిస్తూ శరీరాణువులలోనికి దాని చైతన్యమును, శక్తిని గొనిరావడం జరిగినప్పుడే అట్టి సిద్ధికి అవకాశ మేర్పడుతుంది. —శ్రీ అరవిందుడు.



1969 జూన్ 22 ఆదివారం

బీహార్ పరిణామాల హెచ్చరిక

బీహారులో కాంగ్రెసు పక్షం ఏర్పాటుచేసిన మిశ్రమ మంత్రివర్గం పతనమైనదన్న వార్త కాంగ్రెసు కార్యవర్గానికి ఆశ్చర్యం కలిగించకపోవటం ఆశ్చర్యంగా వుంది. ఏ నిమిషంలో అయినా ఈ మంత్రివర్గం పడిపోవచ్చునని కాంగ్రెసు అగ్రనాయకులు కొద్దిరోజులుగా అనుకుంటూనే వున్నారన్న వార్త ఆ నాయకుల దూరదృష్టిని తెలియజేయవచ్చును. రాగల ప్రమాదాన్ని నివారింపలేనివారి కీ దూరదృష్టి వున్నా ప్రయోజనంలేదు. అసలు మధ్యంతర ఎన్నికల తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి శ్రీ హరిహరసింగ్‌ను అనుమతించినప్పుడే "ఇది బ్రతికేబిడ్డ కాదు" అని కాంగ్రెసు అగ్రనాయకులు అనుకున్నారేమో కూడా. బీహారులో ఏర్పడిన మిశ్రమమంత్రివర్గం మొదటి రోజునుంచీ ప్రమాదాలనే ఎదుర్కోవలసివచ్చింది. మంత్రుల నియామకమే ఒకగడ్డు సమస్యకాగా, కాంగ్రెస్ అగ్రనాయకులు లోపరహితమైన పరిష్కారాన్ని సూచింపలేకపోయినారు. అగ్రనాయకుల సందిగ్ధ విధానాల ఫలితాలను ముఖ్యమంత్రి శ్రీ హరిహరసింగ్ అనుభవింపవలసి వచ్చింది.

రామ్‌ఘర్ రాజా నియామకంపై వచ్చిన పేచీయే మంత్రివర్గ పతనానికి దారితీసింది. మధ్యంతర ఎన్నికలు పూర్తి అయినతరువాత పూర్తి మెజారిటీరాని రాష్ట్రాలలో మంత్రివర్గ నిర్మాణంపై ముందుగానే ఒకఖచ్చితమైనవిధానాన్నినిర్ణయించి అధిష్ఠానవర్గం జాగ్రత పడివుంటే బీహారులో ఈ పరాభవం జరిగివుండేదికాదు. మధ్యంతర ఎన్నికలకు పూర్వం పశ్చిమబెంగాల్‌లోనూ, అంతకుముందు ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్‌లలోనూ మంత్రివర్గ నిర్మాణంలో పొందిన అనుభవాన్ని మధ్యంతర ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకులు మరచినట్లు కన్పిస్తుంది. మిశ్రమ మంత్రివర్గాలను ఎవరు ఏర్పాటుచేసినా, అవి స్థిరంగా వుండే అవకాశం తక్కువ అనీ, పరిపాలన సాఫీగా జరగడం కష్టమని 1967 ఎన్నికల తరువాత బీహారు, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలోనూ, మధ్యప్రదేశ్‌లోనూ ఏర్పడిన మంత్రివర్గాలు పనిచేసిన తీరూ, పడిపోయిన పద్ధతి చూస్తే స్పష్టమవుతుంది.

కాంగ్రెస్ నాయకులు ఇతరుల అనుభవాలనుంచి కాకపోయినా స్వంత అనుభవాలనుంచి కూడా పాఠం నేర్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బీహార్‌లో సంభవించిన ప్రమాదాలను నివారింపలేకపోవడం జరిగింది. బీహార్‌లో త్వరపడి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడం మంచిదికాదని అప్పుడే సూచించాము. మిశ్రమ మంత్రివర్గాల ఏర్పాటు విషయంలో కాంగ్రెసు ఒక ఖచ్చితమైన విధానాన్ని రూపొందించుకోవడం అవసరమనీ, అంతవరకూ మిశ్రమ మంత్రివర్గాలను ఏర్పాటు చేయకపోవడం మంచిదని హెచ్చరించాము. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా బీహార్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించుకోవడంవల్లనే, స్థిరంగా వుండగల మంత్రివర్గం ఏర్పడలేదు.

మిశ్రమ మంత్రివర్గంలోని మంత్రులుకొందరు, మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన పక్షాలకు చెందినవారు కొందరు పార్టీ ఫిరాయించడం వల్ల మంత్రివర్గం పడిపోయింది. కాంగ్రెస్‌పార్టీ సభ్యులే కొందరు దారిచూపారు. శ్రీ హరిహరసింగ్‌ను మార్చివేయాలని కాంగ్రెస్‌పార్టీ సభ్యులు కొందరు అధిష్ఠాన వర్గానికి సూచించారు. నాయకత్వం మార్పుతీసుకురావడానికి స్థానికంగా కూడా ప్రయత్నాలు జరిగినవి. కాంగ్రెసు అగ్రనాయకులు సకాలంలో జోక్యం కల్పించుకుని వుంటే బీహార్‌లో కాంగ్రెసు ఈ అప్రతిష్ఠపాలు కావలసి వచ్చేదికాదు.

కాంగ్రెస్ కార్యవర్గం ఇప్పటికీ బీహారు పరిణామాలతీవ్రతను, ఇతర రాష్ట్రాలపైనీటిప్రభావాన్నిగుర్తించినట్లు కన్పించదు. కాంగ్రెస్‌పార్టీ తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కార్యవర్గ సభ్యులు కొందరు అభిప్రాయపడుతున్నట్లు కన్పిస్తుంది. కాంగ్రెసు కార్యవర్గం తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించటం సమంజసం కాదు. వాంఛనీయంకాదు. ముందు పార్టీవ్యవహారాలను చక్కబెట్టుకోవలసి వుంటుంది. ఈ పార్టీ ఫిరాయింపునకు కారణాలను విచారించవలసివుంటుంది. కాంగ్రెస్‌వారు వారిలో వారే కలిసి పనిచేయలేని పరిస్థితులు ఏర్పడగా, ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం ఎలా సాధ్య మౌతుంది?

బీహారులో ఏర్పడిన పరిస్థితే ఉత్తరప్రదేశ్‌లోనూ ఏర్పడు సూచనలు కానవస్తున్నవి. మంత్రిపదవిని స్వీకరించిన శ్రీ కమలాపతిత్రిపాఠీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాజీనామా ఇవ్వవలసివుండగా, ఎవర్ని ఆ స్థానానికి ఎన్నుకోవాలనే విషయంపై అంగీకారం కుదరక, శ్రీ త్రిపాఠీనే మరికొంతకాలం ఆ పదవిలో వుంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది తాత్కాలిక సర్దుబాటేగాని, సమస్యకు పరిష్కారం కాదు.

కాంగ్రెసు అగ్రనాయకులు ఇప్పటికైనా సంస్థను పటిష్ఠంచేయడానికి, కాంగ్రెస్‌వాదులలో సేవాతత్పరతను కల్గించడానికి అవసరమైన చర్యలుతీసుకోనకపోతేకాంగ్రెసు సంస్థకు భవిష్యత్తే వుండదు. కాంగ్రెస్‌వాదులకినాడు సంస్థపట్ల భక్తిలేదు. సంస్థ అంటే భయంలేదు. ప్రయోజనకరంగా వున్నంతవరకే కాంగ్రెస్‌వాదులు సంస్థలో వుంటున్నారు. ఈ పరిస్థితులలో మార్పు తీసుకురావడం అవసరమని బీహార్ మంత్రివర్గ పతనం హెచ్చరిస్తున్నది.

రెవిన్యూ మంత్రి ఆవేదన

రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకోవటం చాలాముఖ్యం అనీ, ఆంధ్ర ప్రాంతంనుంచి వచ్చి తెలంగాణాలో వుంటున్నవారి భయసందేహాలను తొలగించడం అవసరమనీ, రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీ వి. బి. రాజు చేసిన విజ్ఞప్తి నేటి ఉద్రిక్త వాతావరణంలో, తెలంగాణా నినాదాలలో ఎవరి చెవినీ పడకపోవచ్చును. కేంద్ర హోమ్ మంత్రి శ్రీ చవన్ ఈ నెల 7, 8 తేదీలలో హైదరాబాద్ వచ్చి తెలంగాణా నాయకులతోనూ, నగరంలోని వివిధ సంస్థల ప్రతినిధులతోనూ సంప్రతింపులుజరిపిన అనంతరం తెలంగాణా ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేశారు.

తెలంగాణాప్రాంతంలో శీఘ్రంగా మామూలు పరిస్థితులు ఏర్పడటం అవసరమని శ్రీ చవన్ హెచ్చరించారు. తెలంగాణాలో వుంటున్న ఆంధ్ర ప్రాంతంవారికి రక్షణలేదన్న అభిప్రాయం ఒకటి వున్నదని చెప్పి, వారు నిర్భయంగా, నిశ్చింతగా వుండేందుకు తగిన పరిస్థితులను కల్పించాలని శ్రీ చవన్ విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ మంత్రి శ్రీ వి. బి. రాజు ఇప్పుడు అదే విజ్ఞప్తిని చేయవలసివచ్చినదంటే జంట నగరాల్లో పరిస్థితి తిరిగి విషమించినదని స్పష్టమవుతున్నది. క్రిందటి పదిరోజులలోనూ వేలాది కుటుంబాలు ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వెళ్ళినట్లు రెవెన్యూ మంత్రి గుర్తించారు. ఇందుకు కారణాలనుకూడా వారు గ్రహించారు. ఈ "వలస"ను నివారించడానికి ఇప్పటివరకు అధికారస్థాయిలోగాని, అనధికారస్థాయిలోగాని ఎట్టిప్రయత్నమూ జరగలేదు. ఈ వలసను ప్రోత్సహించడానికే కొందరు కృషిచేస్తున్నట్లు కన్పిస్తున్నది.

శ్రీ వి. బి. రాజు వివరించినట్లు హైదరాబాద్‌లో అన్నిభాషలవారు, అన్ని ప్రాంతాలవారు, అన్ని మతాలవారు తరతరాలుగా ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. వివిధ సంస్కృతులు, పలుభాషల సంగమంగా "భాగ్యనగరం" ప్రసిద్ధి చెందినది. సంకుచిత దృక్పథం గాని, ఆలోచనలుగాని ఇక్కడ పెరగలేదు. శాసనబద్ధులై, ఒకరి వ్యవహారాల్లో జోక్యం కల్పించుకొనక తమపని తాము చేసుకొంటున్న వారిపై దాడులుజరగడాన్ని శ్రీ రాజు నిరసించారు. నేడు రాజధానిలో వున్న నిజ పరిస్థితిని గమనించి నందుకు, విషయాలను వెల్లడించి నందుకు శ్రీ రాజును అభినందించుచున్నాము.

అయితే, ప్రభుత్వస్థాయిలో ఈ విపరిణామాలను నివారించడానికి, ప్రజలు నిశ్చింతగా వారి వృత్తిని నిర్వహించడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించవలసి వుంటుంది. ఈ అయిదు మాసాలుగా రాష్ట్ర రాజధాని ఎవరి అధీనంలో వున్నదని రెవెన్యూ మంత్రిని అడుగవచ్చునా? అమాయకులు అకృత్యాలకు గురిఅవుతూ వుంటే రాష్ట్రప్రభుత్వం ఏమి చేస్తున్నదో శ్రీ రాజు వివరిస్తారా? రాజధానిలో ప్రభుత్వం లేదనే నిన్న మొన్నటి వరకూ ప్రజలు భావిస్తూ వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం వున్నదనే విశ్వాసం ప్రజలకూ, భయం దుష్టశక్తులకు కల్గించకపోతే పరిస్థితి మెరుగు అయ్యే అవకాశంలేదు.

ఈ అస్థిమిత, అనిశ్చిత పరిస్థితివల్ల రాష్ట్ర అభివృద్ధి ఎంతో వెనుక పడిపోయింది. రాజధానీ నగర ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. శ్రీ రాజు ఈ విషాద పరిస్థితిని కూడా తమ ప్రకటనలో వివరించారు. ప్రజలు మాత్రమే ఈ పరిస్థితిని సర్దుబాటుచేయలేరు. ప్రభుత్వం తరఫున కూడా ప్రయత్నం అవసరం. శ్రీ వి. బి. రాజు ఆవేదన ప్రభుత్వానికి కూడా వుంటే వెళ్ళిపోయిన వారందరూ తిరిగిరాగలగడానికి అవసరమైన పరిస్థితులను కల్పించవచ్చును.

భారత, పాకిస్తాన్ సర్వే అధికారుల సమావేశం

కలకత్తా, జూన్ 21: భారత, పాకిస్తాన్ దేశాలకు చెందిన సర్వే అధికారుల సమావేశం రెండు రోజులపాటుజరిగి, నిన్న ఇక్కడముగిసింది.

జల్పాయిగురి జిల్లాలోని తీస్తా ప్రాంతానికి సంబంధించి మిగిలిపోయిన పని వర్షాకాలం ప్రారంభమయేలోగా పూర్తి చేయడానికి నిర్ణయించారు. ఎల్లా—రాజసాహి సరిహద్దుకు సంబంధించి మిగిలిపోయిన పనికూడా త్వరలో పూర్తిచేయ బడగలదన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగినవని, భారత ప్రతినిధి వర్గ నాయకులు శ్రీ ఆర్. బెనర్జీ చెప్పారు. నిర్ణయాలు గైకొనడంలో భారతీయ అధికారులు ఎంతో సహకరించారని పాకిస్తాన్ ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ హుస్సేన్ చెప్పారు. తిరిగి అక్టోబరు 6,7 తేదీలలో సర్వే అధికారుల సమావేశం ఢాకాలో జరుగుతుంది.

పోలీసుల అఘాయిత్యాలకు నిరసనగా నర్సుల ప్రదర్శనలు

అమృతసర్, జూన్ 21: నర్సుల హాస్టల్‌లోకి మగ పోలీసులు అక్రమంగా ప్రవేశించి, అమర్యాదకరంగా ప్రవర్తించి, లగేజి బయటకు విసిరివేశారని ఆరోపిస్తూ, ఇక్కడ ప్రభుత్వఆసుపత్రికి చెందిన నర్సులు నర్సుల హాస్టల్ వద్ద ప్రదర్శనలు జరిపారు. దీనిపై ఉన్నతాధికారులచే దర్యాప్తు జరిపించాలని వారు కోరుతున్నారు.

ఆసుపత్రికి చెందిన మరి 250 మంది ఉద్యోగులు ఈ ప్రదర్శనలో చేరారు. నర్సులు బళాల వారీగా నిరాహార దీక్షలు కూడా సాగిస్తున్నారు.

అలహాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం: 52 మంది మృతి; 70 మందికి గాయాలు

జఖానియా-దులాపూర్ స్టేషన్ల మధ్య సంఘటన

వారణాసి, జూన్ 21:— ఈశాన్యరైల్వే, అలహాబాద్—గోరఖ్‌పూర్ సెక్షన్‌లోని జఖానియా—దులాపూర్ స్టేషన్ల మధ్య నేటితెల్లవారుజామున 6 డౌన్ అలహాబాద్—గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలుతప్పడంవల్ల కనీసం 52 మంది మరణించారనీ మరొక 70 మంది గాయపడినట్లు ఇక్కడ కంట్రోలురూమ్‌కు అందిన వార్తలనుబట్టి తెలుస్తున్నది.

వారణాసి నుండి వైద్య పరికరాలతో ఒక ప్రత్యేక రైలు ప్రమాదం జరిగిన చోటుకు బయల్దేరి వెళ్లింది.

డివిజనల్ సూపరింటెండెంట్, జిల్లా ట్రాఫిక్ సూపరింటెండెంట్, జిల్లా వైద్య శాఖాధికారి మొదలైన ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద స్థలానికి రైల్వేమంత్రి ప్రయాణం

న్యూఢిల్లీ, జూన్ 21: రైల్వేమంత్రి డాక్టర్ రామసుభగసింగ్, రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ జి. డి. ఖండేల్వాల్, బోర్డులో ట్రాఫిక్ వ్యవహారాల సభ్యుడు శ్రీ కె. సి. [illegible] ప్రత్యేక రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి భారత విమానదళానికి చెందిన విమానంలో వెళ్ళనున్నారు.

సోవియెట్ రష్యాలో పౌరహక్కుల అణచివేత

సమితికి పిటిషన్

ఐక్యరాజ్యసమితి, జూన్ 21: సోవియెట్ యూనియన్‌లో ప్రాథమిక పౌర హక్కుల అణచివేతవిషయంలో ఐక్యరాజ్యసమితి దర్యాప్తు జరగాలని కోరుతూ 54 మంది సోవియెట్ పౌరులు సంతకాలు చేసిన ఒక పిటిషన్ చేరిందని అధికారులు ధృవీకరించారు.

మాస్కోలోని ఐక్యరాజ్యసమితి కేంద్రానికి పిటిషన్లను పంపే ప్రయత్నం చేయవద్దని మాస్కోనుండి వచ్చిన వార్తగురించి మాట్లాడుతూ ఈ విషయం సెక్రెటరీ జనరల్ శ్రీ ఊథాంట్ కేంద్రంతో ప్రస్తావిస్తారనిఒక ఐక్యరాజ్య సమితి అధికారి అన్నారు.

జడ్చర్లవద్ద ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

విద్రోహచర్యే కారణమని అధికార ప్రకటన

హైదరాబాద్, జూన్ 21: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్—ద్రోణాచలం మీటర్‌గేజి సెక్షనులోని జడ్చర్ల, మహబూబ్‌నగర్ స్టేషనులమధ్య నిన్నరాత్రి సికింద్రాబాద్—బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఇంజను, రెండుపెట్టెలు పట్టాలు తప్పిన కారణంగా డ్రైవరు, గార్డుతో సహా మొత్తం ముగ్గురు గాయపడ్డారు.

సికింద్రాబాద్‌లో నిన్నరాత్రి 10.9 గంటలకు బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఇక్కడకు 97 కిలోమీటర్ల దూరంలో రాత్రి 1—10 గంటలకు ప్రమాదానికి గురిఅయినదని రైల్వే ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

చీఫ్ మెడికల్ ఆఫీసర్, పెద్దాస్పత్రులకు చెందిన సిబ్బందితో 'బ్రేక్ డౌన్' స్పెషల్ ట్రైన్ ప్రమాదస్థలానికి వెంటనే వెళ్ళింది.

ఈ ప్రమాదానికి విద్రోహచర్యే కారణమై ఉండవచ్చునని [illegible] అనుమానిస్తున్నారు. [illegible] స్థలంవద్ద కొన్ని ఫిష్ [illegible] తొలగించబడి యున్నట్లు రైల్వే వారు కనుగొన్నారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విద్రోహచర్యకు పాల్పడిన దుండగులను పట్టుకోవడానికి పోలీసుకుక్కలు కూడా వినియోగింపబడుతున్నవి.

సికింద్రాబాద్ డివిజనులో పై సెక్షనులోను, ఇతర సెక్షనులలో తెలంగాణా ఉద్యమకర్తలు రైళ్ళ రాకపోకలకు అవరోధం కల్పిస్తున్నారు. అందువలన కొంతకాలంగా ఈ ప్రాంతంలో రైళ్ళు జాగరూకతవహించి నడుస్తున్నవి.

రైలుమార్గం పొడవునా గస్తీ ఏర్పాటు చేశారు. విద్రోహచర్యలను [illegible] ద్వారా అనేక ప్రమాదాలను రైల్వే అధికారులు నివారించగలిగారు.

ఈ ప్రమాద కారణంగా నేరుగా వెళ్ళే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నేటి తెల్లవారు జామున 5 గంటలకు సికింద్రాబాద్‌కు రావాల్సిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ మహబూబ్‌నగర్‌వద్ద నిలిపివేయబడింది. నేటి ఉదయం బయలుదేరవలసిన సికింద్రాబాద్ — ద్రోణాచలం ప్యాసింజరును రద్దు చేశారు. ఆర్. టి. సి. బస్సుల ద్వారా ప్రయాణికులను తీసుకు రావడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు గావించారు.

రైలు మార్గంపై మరమ్మత్తుపని చురుకుగా జరుగుతున్నది. ఇంజనును, రెండు బోగీలను తిరిగి యథా స్థితికి తీసుకురావడానికి కృషి జరుగుతున్నది.

దుర్ఘటన జరిగిన కొద్ది నిముషాలలో కలెక్టర్ శ్రీ వి. కె. ధర్, మహబూబ్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కృష్ణకుమార్ వైద్య బృందంతో ప్రమాద స్థలానికివెళ్ళారు.

ఆ స్థలంచుట్టూ పోలీసుపహరాన్ని ఏర్పాటు చేశారు. దుండగులను పట్టుకున్నారు. కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ గాయపడినవారికి ప్రథమ చికిత్స ఏర్పాటు గావించారు.

వెంట్రుక వాసిలో ప్రమాదం నుండి బయట పడిన 500 మంది ప్రయాణికులలో ఇటీవలే వివాహమై హనీమూన్‌కు వెడుతున్న యువ దంపతులు కూడా వున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు తగులలేదు.

సికింద్రాబాద్‌కు 98 కిలోమీటర్ల దూరంలో ఈప్రమాదం జరిగింది. ఇంజన్ ఫైర్‌మన్ ప్రమాదం జరిగిన ప్రాంతంనుంచి రెండుమైళ్లు నడిచి జడ్చర్లను చేరుకుని స్టేషన్ మాస్టర్‌కు నివేదించారు. ఇంజన్ వెనుకనున్న మొదటి తరగతిపెట్టె మరి మూడు పెట్టెలు పట్టాలు వైదొలగినప్పటికీ, ప్రయాణికులు అందరు బయటకురాగలిగారు.

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ కృష్ణకుమార్ మొదట ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చేరుకున్నారు. ప్రమాదం వల్ల రైలుపట్టాలు పూర్తిగా వంకర తిరిగి పోయినట్లు ఆయన 'ఆంధ్రప్రభ' విలేఖరికి తెలియజేశారు.

ఆరు ఫిష్‌ప్లేట్లను తొలగించడమే కాక, ఒకదానిని రైలు పట్టాల ఉంచారు. వేగంగా వస్తున్న రైలు ఇంజన్ ఫిష్‌ప్లేట్‌ను ఢీకొనగానే పట్టాలు తప్పడం, 'మేము ప్రమాదం నుంచి ఎలా బయట పడగలిగామో అర్థం కావడం లేదు' అని ఇంజన్ సిబ్బంది అన్నారు. ప్రాణనష్టం అంటూ లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని రైల్వే అధికారులు తెలియజేశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంవద్ద స్పెషల్ ట్రోల్ ఇంజన్ రెండు గంటలముందే బయలుదేరి వెళ్లింది. అనగా, దీని తరువాత అర్ధరాత్రి సమయంలో ఫిష్‌ప్లేట్లు తొలగించా రన్నమాట.

ఉదయం అయిదు గంటలకు వైద్యబృందం ప్రమాద ప్రాంతాన్ని చేరుకున్నది. వైద్య బృందం తరువాత రెండువేలమంది పనివారు, ఇంజనీర్లు, చేరుకుని మరమ్మత్తు పనులు ప్రారంభించారు. దుండగులను పట్టుకొనడానికి పోలీసు కుక్కల సహాయం సంపాదించినను, ప్రమాదం జరిగిన ప్రాంతం అంతటా [illegible] మరకలు ఉండి, పట్టాలు తొలగించి ఉన్నందున కుక్కలవల్ల ఉపయోగం లేకపోయింది. రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద ప్రాంతాన్ని చేరుకున్నారు.

సికింద్రాబాద్, కర్నూలు, నంద్యాల రైలు మార్గంపై ఇటీవల దుండగులు ఎక్కువ అవరోధాలు కల్పిస్తున్నారు.

తెలంగాణా ఆందోళన ప్రజా ఉద్యమమే

రాజకీయ పరిష్కారం అవసరమని బెంగాలు నాయకుల ప్రకటన

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణా ఆందోళన ప్రజలు తమంతటతామే ప్రారంభించిన పోరాటమని, ఇదొక విశిష్టమైన ప్రజా ఉద్యమం అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు శ్రీ భక్తి భూషణ్ మండల్, శ్రీ చిత్తబాసు నిన్న ఇక్కడ అన్నారు.

తెలంగాణా ఆందోళనను పరిశీలించడానికి వచ్చిన ఈ ఇద్దరు నాయకులు నిన్న హైదరాబాద్ చుట్టుప్రక్కల గల జిల్లాలలో పర్యటించి, గత ఆరు నెలలుగా ఈ జిల్లాలలో పౌరస్వాతంత్ర్యం లోపించిందని అన్నారు. ప్రైమరీ పాఠశాలనుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యార్థులు తరగతులను బహిష్కరించారని, ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిందని, పాఠశాలలు జైళ్ళుగా మారినవని, రాష్ట్రప్రభుత్వం ఈ ఉద్యమాన్ని భయోత్పాతాన్ని సృష్టించి అణచివేస్తున్నదని, ఇట్టి పరిస్థితిని దేశచరిత్రలో ఎన్నడూ కనీ, వినీ ఎరుగలేదని వా రన్నారు.

తెలంగాణాలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనందున రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని, ప్రత్యేక రాష్ట్రం అవసరమా, కాదో తెలుసుకోడానికి వోటింగ్ జరపాలనీ, ఖైదీ లందరినీ విడుదల చేయాలనీ వారు అన్నారు.

ఈ ఉద్యమాన్ని ఇక శాంతిభద్రతల సమస్యగా భావించరాదని, భారత ప్రభుత్వం పరిస్థితిని గమనించాలని, ప్రస్తుతం రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గమని బెంగాల్ నాయకులు అన్నారు.

వారు ఇక్కడ వున్న రెండు రోజులలో జంటనగరాలలోను, కొన్ని తెలంగాణా జిల్లాలలోని అన్ని వర్గాల వారిని కలుసుకున్నారు.

రాష్ట్రపతిపాలన కోరుతూ గవర్నర్‌కు మెమోరాండం

హైదరాబాద్, జూన్ 21: రాష్ట్రపతి పాలనను ప్రవేశ పెట్టాలని కోరుతూ ఏడుగురు ప్రముఖ పౌరులుగల ప్రతినిధివర్గం రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయికి ఒక మెమోరాండం సమర్పించారు. ఈ మెమోరాండంపై 105 మంది వివిధ రంగాలకు చెందిన పౌరులు సంతకాలు చేశారు. ఈ ప్రతినిధి వర్గంలో యూనివర్సిటీ ఉపాధ్యాయులు, అడ్వొకేట్లు, డాక్టర్లు, జర్నలిస్టులు ఉన్నారు. ఈ ప్రతినిధివర్గానికి శ్రీ ఎల్. ఎన్. గుప్తా నాయకత్వం వహించారు.

రాష్ట్రపతి పాలన విధించటం ద్వారా సాధారణ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాత తెలంగాణా సమస్య విషయంలో ప్రజల అభిప్రాయమేమిటో నిర్ధారించుకోవాలని ప్రజల ఇష్టం తెలుసుకోకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పరుచుట లేక సమైక్య రాష్ట్రం ఉంచుట అన్న విషయం నిర్ణయించరాదని ఈమెమోరాండంలో వివరించారు. ఈ మెమోరాండాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని గవర్నర్ ఈప్రతినిధి వర్గానికి చెప్పినట్లు తెలుస్తున్నది.

శ్రీధరరెడ్డి పర్యటన

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎం. శ్రీధరరెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పర్యటించి నిన్న హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. తెలంగాణా ఉద్యమం తీవ్రతరం చెయ్యాలని ఈ జిల్లాలలో ఏర్పాటుచేసిన అనేక సభలలో ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమాన్ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే రాజకీయవాదులకు లొంగిపోరాదని ఆయన ప్రజలను హెచ్చరించారు.

మహిళాసభ

హైదరాబాద్, జూన్ 21: అలియాబాద్‌లో బుధవారం నాడు శ్రీమతి చంద్రకాంత అధ్యక్షతను ఒక మహిళా సభ జరిగింది. శ్రీమతి ఏ. [illegible] సభను ప్రారంభించారు. [illegible] రెడ్డి, [illegible], ఏ. సాకేత, అనసూయ, దమయంతీదేవి, ప్రసంగించారు. [illegible] జరిగిన [illegible] ఖండించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించారు.

హైదరాబాద్ కార్పొరేషన్ సమావేశం వాయిదా

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభించిన పది నిముషాలవరకూ కోరం లేనందున డిప్యూటీ మేయర్ శ్రీ కాశీరాం వాయిదా వేయవలసి వచ్చింది. దీనికి ముందు సోషలిస్టు సభ్యుడు శ్రీ దేవేంద్రపురి గోవిందస్వామి సమావేశం అరగంట ఆలస్యంగా ప్రారంభించడం పట్ల అభ్యంతరం వెలిబుచ్చారు. ప్రారంభంలో కోరం ఉన్నదనీ, ఆలస్యంగా సమావేశం ప్రారంభించినందున సభ్యులు వెళ్ళిపోయారని శ్రీ గోస్వామి ఆరోపించారు.

డిప్యూటీ మేయర్ ఈ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చారు.

తెలంగాణా ఉద్యమంపై మార్క్సిస్టుపార్టీ వైఖరి

తెలంగాణాఫోరం కార్యదర్శి శ్రీ రంగయ్య విమర్శ

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణా మార్క్సిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీ పి. రంగయ్య నేడొక ప్రకటనగావిస్తూ, భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) తెలంగాణా సమస్యపై అనుసరిస్తున్న వైఖరి ఆత్మహత్యా సదృశమైనట్టిదని పేర్కొన్నారు. తెలంగాణా నాయకులపై విశ్వాసం లేనందున పార్టీ వ్యవస్థలోని ప్రతిస్థాయిలో ఆంధ్ర నాయకులే కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. ఇట్టి రాజకీయ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రత్యేక తెలంగాణా [illegible] ప్రజలను [illegible] తెలంగాణాలో ప్రత్యేక కమ్యూనిస్టుపార్టీని ఏర్పరచుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

శ్రీ వాసుదేవరావు ప్రసంగిస్తూ, కొత్త చైర్మన్‌కు ఆయన బాధ్యతలను గుర్తుచేస్తుంటూ, దేవాలయనిధులను వ్యయం చేయడంలో జాగ్రత్త వహించవలసి వున్నదని అన్నారు. యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.

ఎక్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ చంద్రమౌళిరెడ్డి కూడా ప్రసంగించారు.

కొత్త చైర్మన్ శ్రీ రంగరాజు అభినందనలకు సమాధానం చెప్పుతూ సభ్యులు దేవస్థానం ఆఫీసర్ల సహకారానికై విజ్ఞప్తి చేశారు. బోర్డు తీర్మానాలు జాగ్రత్తగా పరిశీలనానంతరం ఆమోదించి పంపుతున్నందున వాటిని శీఘ్రంగా ఆమోదించవలసిందిగా కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. (మ. వి.)

నల్గొండజిల్లా నాయకుల అభ్యర్థన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణాలో [illegible] బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలనను నెలకొల్పాలని నల్గొండ జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణారెడ్డి ఎం.ఎల్.ఏ., శ్రీ రామిరెడ్డి (ఎం.ఎల్.ఏ.) మరో తొమ్మిదిమంది పంచాయతీ సమితి అధ్యక్షులతోపాటు శ్రీ పి. గోవర్ధనరెడ్డి ఎం.ఎల్.ఏ.) 18న ప్రధాని, కాంగ్రెసు అధిష్ఠానవర్గం సభ్యులకు పంపిన తంతిలో అభ్యర్థించారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఫస్టు ఎం. బి. బి. ఎస్. పార్టు 2 పరీక్షా ఫలితాలు

వాల్తేరు, జూన్ 21: ఆంధ్ర విశ్వవిద్యాలయం 1969 జూన్ నెలలో నిర్వహించిన ఫస్టు ఎం. బి. బి. ఎస్. పార్టు 2 పరీక్షలో ఉత్తీర్ణులైనవారి రిజిష్టరు నెంబర్లు ఈ క్రింద ఇవ్వబడినవి.

Part II — Organic Chemistry:
156 57 59 60 61 63 64 65 66 68 72
74 76 77 78 79 80 81 83 84 85 86
88 89 90 92 93 95 96 97 98 99 200
01 03 04 06 08 09 10 11 12 468 70
72 73 74 75 78 86 89 91 92 95 96
98 500 04 05 08 10 14 19 20 21 22
22-A 24 25 26 27 28 29 34 35 37
37-A 38 40 41 42 43 46 47 48 50
896-A 96-B 97 98 98-A 98-B 99
900 01 02 03 05 07 09 15 20 21 22
24 25 26 27 28 29 30 31 33 34 36
37 38 39 40 41 41-A 42 43 44 45
47 48 53 53-A and 54.

The results of register number of 205, 471 and 919 will be announced later.

చిత్రజగత్తు



'బ్రహ్మానందరెడ్డిగారి రాజీనామా ఎంతవరకూ వచ్చిందో చూద్దాం అని... పేపరుకొన్నా! కానీ ... పరీక్షా ఫలితాలు వున్నాయని తెలిస్తే కొనేవాడిని కాదు!'

"మంత్రినే" లంచాలు అడిగిన మద్రాసు ఉద్యోగులు

హోసూరు, జూన్ 21: ఆహార శాఖ మంత్రి శ్రీ పి. యు. షణ్ముగం బుధవారం రాత్రి 10 గంటల తర్వాత మారువేషంలో బయలుదేరి తమిళనాడు—మైసూరు సరిహద్దులలో వున్న హోసూరు తాలూకాలోని మూడు చెక్‌పోస్టుల కార్యక్రమాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు.

మంత్రిగారి కారును తనిఖీ చేయకుండానే బెంగుళూరు వైపు పోనిచ్చేందుకు బొమ్మండపల్లి చెక్‌పోస్టు సిబ్బంది యాభై రూపాయలు "అడిగారు". మారువేషంలో వున్న మంత్రి వెంట వున్న పర్సనల్ అసిస్టెంటు 30 రూపాయలు ఇవ్వబోగా చెక్‌పోస్టువారు ఒక కారుకు తమ "మామూలు" 50 రూపాయలని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంలో మంత్రి కారులోనుంచి దిగి తనకు తాను ఎరుకపర్చుకొని చెక్‌పోస్టు రిజిస్టర్‌లో ఎంట్రీలను వ్రాశారు.

హోసూర్ చెక్‌పోస్టు వద్ద అధికారు లందరూ గుడారంలోనే వుండిపోయి తనిఖీ చేయడంలేదు కాని వెలుపల నౌకరు మాత్రం కారుతాటాకు డిక్కీని తనిఖీ చేయకుండానే కారును వదిలిపెట్టేందుకు 30 రూపాయలు "కోరారు".

బెంగుళూర్ చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో వుండవలసిన డిప్యూటీ తహసిల్దారు డ్యూటీకి హాజరు కాలేదు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

ఈ చెక్‌పోస్టు అధికారు లందరిపైన చర్య తీసుకోవలసిందిగా తర్వాత మంత్రి కలెక్టరును ఆదేశించారు. బొమ్మండపల్లి చెక్‌పోస్టుకు చెందిన పోలీసు కానిస్టేబులు, నౌకరు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ [illegible] నారు. మిగిలినవారిపై చర్య తీసుకోవడం జరుగుతోంది.

ఉద్యోగావకాశాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చ

న్యూఢిల్లీ, జూన్ 21: నూతన ఉద్యోగావకాశాలు కల్పించడానికి అదనంగా వనరులు సమకూర్చుకునే సమస్యపై నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించింది.

నాల్గవ ప్రణాళికాకాలంలో అనుసరించవలసిన ఆర్థిక విధానానికి సంబంధించివర్కింగ్ కమిటీకొన్ని సూచనలను సిద్ధం చేయవలసి ఉంది. వచ్చే నెలలో జరగనున్న ఎ.ఐ.సి.సి. సమావేశం దీనిని పరిశీలించి, ఆమోదిస్తుంది. అయితే నిన్న ఈ విషయం మీద సంపూర్ణంగా చర్చ కొనసాగలేదు.

ప్రజల కనీస అవసరాలను తక్షణం పరిశీలించవలసిన అవసరాన్ని అనేకమంది సభ్యులు ఉద్ఘాటించారు.

పిల్లలకు బలవర్థకమైనఆహారం సరఫరా చేయడంపై శ్రీ సి. సుబ్రహ్మణ్యం ప్రసంగించారు.

భూసంస్కరణలను వెంటనే ప్రవేశపెట్టి ప్రభుత్వ భూములను భూములు లేని వారికి పంచి ఇవ్వాలనీ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న హరిజనులకు ఇళ్ళస్థలాలు కేటాయించాలని శ్రీ డి. సంజీవయ్య అన్నారు.

డాక్టర్ రామ్ సుభాగ్‌సింగ్ నిరుద్యోగ సమస్యను గురించి ప్రసంగించారు.

శ్రీ ఎస్. కె. పాటిల్ మెట్రిక్యులేషన్ వరకు ఉచితంగా విద్యా బోధనను ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించడానికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని కూడా ఆయన ఉద్ఘాటించారు.

శ్రీ కామరాజు ఆర్థిక వనరులను అధికం చేయడానికి బ్యాంకులను జాతీయం చేయాలని అన్నారు.

వెర్రితలలు వేస్తున్న తెలంగాణా ఉద్యమం

స్వతంత్రపార్టీ ఎం.ఎల్. ఏ.ల విమర్శ: రాష్ట్రపతిపాలనకు వ్యతిరేకత

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 21 : తెలంగాణా ఆందోళనవల్ల కలిగిన అవమానాన్ని ఆంధ్ర ప్రజలు ఇంక ఎంతమాత్రం సహించజాలరని, దీని నిరోధానికి వారు తగు పద్ధతులు అవలంబించక తప్పదని ముగ్గురు స్వతంత్ర పార్టీ ఎం. ఎల్. ఏ. లు నిన్న ఇక్కడ జారీ చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

వీరు శ్రీ జి. బి. అప్పారావు, శ్రీ వి. పాలకొల్లి (విశాఖ పట్టణం జిల్లా) శ్రీ ఎం. వెంకటాయనాయుడు (శ్రీకాకుళం జిల్లా).

''తెలంగాణాలో హింస, దౌర్జన్యకాండ, దురాకాష్ఠ తందుకుని చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించింది. తెలంగాణా ప్రజా సమితి విధానాలు, కార్యక్రమాలు అమానుషంగాను, ప్రజాస్వామిక వ్యతిరేకంగాను ఉన్నవి. పురాణ యుగంలోని మారీచ, సుబాహు, కబంధాది రాక్షసుల కాలం ఇంతకంటె మంచి దేమోనన్న అభిప్రాయాన్ని వారు దేశంలో సృష్టించారు. ఉద్యమంలో రౌడీయిజం, గూండా ధోరణులు తల ఎత్తాయి. ప్రజలను భయకంపితులను చేశాయి. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోలుపోయారు. కోట్లకొలది విలువగల ఆస్తులు లూటీ చేయబడినవి. మహిళలు అవమానాలకు, పరాభవాలకు గురి అయినారు. దేశానికీ, మానవత్వానికి కూడా తీరని తప్పిదాయకమైన ఈ పరిస్థితికి తెలంగాణా ఉద్యమ బాధ్యతా రహితమైన, అసభ్యమైన నాయకత్వమే కారణం కాదా? ప్రభుత్వం తక్షణం చురుగ్గా చర్యలు తీసుకోవాలి. లేదా ప్రజలే ఈ హింసాకాండపై ప్రతీకారచర్య తీసుకోవలసి ఉంటుంది ఇప్పటికే కాలాతీతమైంది. పెకింగ్ రేడియో ప్రకటన విన్న తరువాత ఇంటటునైనా పరిస్థితిని అదుపులో పెట్టవలసిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అవసరం.

తెలంగాణా ఉద్యమం వెనుక వాస్తవ విషయాలను కేంద్రం ఏమాత్రం గ్రహించక పోవడం దురదృష్టం. ఇది వాస్తవంగా అధికారంలో ఉన్నవారికి, అధికారం జేగొట్టుకున్నవారికీ మధ్య వచ్చిన పోరాటం, దేహంలో ఒక కాలికి కొంత భాగానికి జబ్బువస్తే దానిని తీసివేయాలేకాని, ప్రాణాన్ని కాదు తీసివేసేది. తెలంగాణాలో ఈగూండాయిజాన్ని అణచివేయడానికి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఎంతమాత్రం వాంఛనీయమూ కాదు, సబబూ కాదు'' అని వీరు తమ ప్రకటనలో తెలియజేశారు.

నక్సలైట్ల చర్యలపట్ల ఆందోళన

హైదరాబాద్, జూన్ 21: దేశమంతటా పెరిగిపోతున్న ''నక్సలైట్ల'' చర్యలపట్ల భారతీయ క్రాంతిదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి నిన్న తమ ఆందోళన వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆసక్తి కలవా రందరూ ఈ ''ప్రమాదాన్ని ఎదుర్కొన'' వలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

''నక్సలైట్లు'' అనికాని, ''తీవ్రవాదులు'' అని కాని మరియే ఇుతర పేరునగాని పున్నప్పటికీ, వామపక్షీయు లందరూ ఒకటేనని ఆయన పత్రికలవారితో అన్నారు. నక్సలైట్ల కార్యకలాపాలకు ఆయన ప్రభుత్వాన్ని నిందించారు.

ఈ సందర్భంలో ఆయన కమ్యూనిస్టులు, వామపక్షీయులు చేతులు కలపడాన్ని ప్రస్తావించి, ''ఈ వింత కలయిక ప్రభావాలు కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో చూస్తున్నాము'' అని అన్నారు.

నక్సలైట్ల ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు, కాంగ్రెస్‌కు శక్తివంతమైన ప్రత్యామ్నాయ పక్షంగా రూపొందడానికి సంయుక్త పక్షాన్ని తయారుచేసే విషయమై వచ్చేనెల మధ్యలో ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీగౌరే, బి. కె.డి. నాయకుడు శ్రీ చరణ్‌సింగులు ఢిల్లీలో సమావేశం జరుపుతారు.

కరీంనగర్ జిల్లాలో నక్సలైట్ల అరెస్టులు

మారణాయుధాల స్వాధీనం

కరీంనగర్, జూన్ 21: జగిత్యాల్‌తాలూకాలోని సారంగపూర్ గ్రామం అడవులలో పోలీసులు ఏడుగురు నక్సలైట్లను అరెస్టు చేశారు.

కరీంనగర్ జుడిషియల్ ఫస్ట్‌క్లాసు మేజిస్ట్రేటు శ్రీ ఎం. రమణమూర్తి ఎదుట ఈ నక్సలైట్లను హాజరుపరచగా ఆయన వారిని రిమాండులో ఉంచవల్సిందని ఉత్తర్వు చేశారు.

పోలీసులు ఈ నక్సలైట్ల నుండి కొన్ని మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. (ను. ఏ.)

పోకల గూడెంపై నక్సలైట్ల దాడి

కొత్తగూడెం, జూన్ 21: కొత్తగూడెం పంచాయితీ సమితిలోని పోకలగూడెం గ్రామంలో శ్రీమతి గాజుల శాయమ్మ అనే ఆవిడ ఇంటిపై నిన్న అర్ధరాత్రి 25 మంది సాయుధులైన నక్సలైట్లు దాడిచేశారు. నాలుగువేల రూపాయల విలువగల వస్త్రాలు, నగదు లూటీచేశారు. అంతేకాక నక్సలైట్లు, శ్రీమతి శాయమ్మను, ఆమెకుమారులు నాగభూషణం, నాగేశ్వరరావు అనువారిని తీవ్రంగా గాయపరిచారు కూడా.

గాయపడిన వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

తెలంగాణా ప్రజాసమితి ఆదేశానుసారం నిన్న సాయంత్రం 11 మంది వలంటీర్లు నిన్న మెయిన్ బజారులో శాంతియుతంగా సత్యాగ్రహం జరిపి ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సత్యనారాయణ ఏడుగురిని అరెస్టుచేశారు.

వెల్లూరులో మావో పోస్టర్లు

వెల్లూరు, జూన్ 21: 'నక్సల్‌బరీజిందాబాద్', 'ఎర్రజెండా వలంటీర్లు మేల్కొనండి'అనే మావో నినాదాలుగల అనేకపోస్టర్లు పట్టణంలో చాలాచోట్ల అతికించబడి కనిపించాయి.

జలార్‌పేట, మనియంబాడి, గుడియాత్తం పట్టణాలలో కూడా ఇదే విధమైన పోస్టర్లు కన్పించాయి.

గ్రహబలం

23—6—69 సోమవారం

ఆధిక ఆషాఢ శుక్ల అష్టమి పగలు సుమారు 1—40 నవమితిథి, ఉత్తర ఉదయం సుమారు 6—20 అప్పైన హస్త. ఈరోజ వర్జ్యం — దుర్ముహూర్తములు గమనించి సాధారణ ప్రయాణములు తప్పక్కినవి విడుచుట మంచిది.

- **మేషం** : ఆటంకాలతో కూడిన కార్యక్రమాలు, ఖర్చులున్నా ఆర్థికంగా కూడి రావచ్చు శత్రువులున్నా ఏమీ చేయజాలరు. చివరకు కార్యసిద్ధి.
- **వృషభం** : సోదర — పితృవర్గ విభేదాలు, కలసిరాని అదృష్టం, సాహసంతోకూడిన వెర్రి ఆలోచనలు పనికిరావు. వృత్తిలో ఆదాయం వుంటుంది. రోహిణివారికి జాగ్రత్త సూచన.
- **మిథునం** : ఇంట — బయట అభిప్రాయ భేదాలు, వృత్తి — ఉద్యోగాలలో ఆటంకాలు, బంధుమిత్రులతో సరిపడనిస్థితి. ఏమీ మాటలలో నిలకడలేని స్థితి. ఆర్థిక తొందరలు.
- **కర్కాటకం** : ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురు కావచ్చు. ఋణబాధ లుండవచ్చు, కాని ఏమీ చెడదు. విజయం తప్పదు.
- **సింహం** : ఆర్థికంగా కటకట, మిస్సంటిని ఖర్చులు, మాటలలో వోటితనం, కలసి రాని వృత్తివ్యాపారాలు, కుటుంబ భారాధిక్యత. పుబ్బవారికి వ్యతిరేకత హెచ్చు.
- **కన్య** : ఎన్ని ఆటంకాలు ఎదురయినా ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవబలం రక్షిస్తుంది. సుఖ సౌఖ్య భంగంవున్నా వృత్తి మూలక ఆదాయం సిద్ధిస్తుంది. బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు ఏవీ చేయువు.
- **తుల** : కార్యక్రమాలలో భయ సందేహాలు, వృత్తిలో స్పర్ధలు, అధికవ్యయం, తిప్పట ప్రయాణ సూచన, పుణ్యకార్యాలు. విశాఖ వారికి జాగ్రత్త సూచన.
- **వృశ్చికం** : కలసిరాని ఆలోచనలు — ఆర్థికంగా వ్యత్యాసాలున్నా లోటురాదు. వృత్తి వ్యాపార ప్రోత్సాహం. ప్రయత్నకార్యాలు శ్రమానంతర సాధ్యం కావచ్చు.
- **ధనుస్సు** : ఆరోగ్య భంగం, వృత్తిలో విభేదాలు, ఇంట సుఖసౌఖ్యా లోపం అధిక శ్రమ. అయినా ధనలోపం, గౌరవలోపం రాదు. శ్రమానంతరం కార్యసాధన.
- **మకరం** : కళత్రవర్గ మూలకంగా అభిప్రాయభేదాలు, ఆరోగ్య లోపం, అధిక వ్యయం, సాహసకార్యాలు పనికిరావు. దైవ పుణ్యకార్యాలు కలసిరావచ్చు.
- **కుంభం** : అనుకూలమైన రోజు కాకపోవచ్చు. వృత్తి — వ్యాపారాలలో శ్రమాధిక్యత అప్పుచేసి ఇప్పకూడదు అనుభవించవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.
- **మీనం** : వృత్తి ఉద్యోగాలలో అభిప్రాయ భేదాలున్నా ప్రత్యక్షముయిన ఇబ్బందులు రావు. ఏమీ ప్రతిష్ఠ కాపాడుకోండి. దైవ, పుణ్య కార్యాలకు ఆటంకాలు రావచ్చును.

రాష్ట్రప్రభుత్వ దమననీతి

హయగ్రీవాచారి విమర్శ

హైదరాబాద్, జూన్ 21: ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయనీ, తత్ఫలితంగా తెలంగాణాలో కాంగ్రెస్ వినాశనానికి దారితీసే పరిస్థితి ఏర్పడుతుందనీ తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవరావు నిన్న ఒక ప్రకటనలో అన్నారు.

1962 జనరల్ ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ దెబ్బతినటానికి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు కార్యకలాపాల వ్యతిరేక చర్యలకై అధికారంలో ఉన్న కెప్టెన్ నంజప్ప అవాయికి ప్రజలపై విచక్షణా రహితంగా క్రూర అణచివేత చర్యలకు పాల్పడటమే కారణమనీ, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రతిష్ఠ కోల్పోవటానికి అతనే బాధ్యుడని శ్రీ హయగ్రీవరావు అన్నారు.

శ్రీ చవన్ మొదలైన కేంద్ర నాయకులు ఇప్పటికీ కూడా తెలంగాణా ఉద్యమం రాష్ట్ర నాయకత్వానికి జరిగే వ్యక్తిగత తగవుల ఫలితమని భావించటం శోచనీయమని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా గుర్తిస్తేనేగాని ఈసమస్యకు సరైన పరిష్కారం కుదరందని ఆయన అన్నారు.

'తెలంగాణా శాసనసభ్యులు రాజీనామా ఇవ్వాలి'

హైదరాబాద్, జూన్ 21 : తెలంగాణా యువజన కాంగ్రెస్ కన్వీనరు శ్రీ జి. రాజేశ్వర రెడ్డి, హైదరాబాద్‌జిల్లా తెలంగాణా ప్రజా సమితి సాధారణ కార్యదర్శి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్రీ సయ్యిద్ అహ్మద్ ఆలీ, శ్రీ బి. రాజారెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలంగాణా శాసనసభ్యులను కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయానికి నిరసనగా తమ సభ్యత్వాలకు రాజీనామాచేసి పునస్సూర్తిగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో చేరవల్సిందని కోరుతూ ఒక విజ్ఞప్తి చేశారు.

హైస్కూలు విద్యార్థుల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 21: కెప్టెన్ ఎం. జడ్. అన్సారీని తమ సలహాదారుగా నియమించాలని జంటనగరాల హైస్కూలు విద్యార్థులు నిర్ణయించారు.

కెప్టెన్ అన్సారీ, శ్రీధర రెడ్డి నాయకత్వానగల తెలంగాణా ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి.

నిన్న ఇక్కడ జరిగిన హైస్కూలు విద్యార్థుల సమావేశంలో ఈ నిర్ణయం గైకొన్నారు. సమావేశానికి శ్రీయుతులు వి. జనార్దన్, అరుణాచలం, ఎం విష్ణువర్ధన రెడ్డి, ఎ. నరసింగరావు, లింబారెడ్డి హాజరైనారు.

వరంగల్ జిల్లా విద్యార్థి నాయకుని ప్రకటన

వరంగల్, జూన్ 21 : ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తప్ప మరి ఏ యితర పరిష్కార మార్గాన్ని తెలంగాణా ప్రజలు, విద్యార్థులు ఆమోదించరని వరంగల్ జిల్లా విద్యార్థి కార్యాచరణ సమితి కన్వీనర్ శ్రీ రఘూత్తమ రెడ్డి మొన్న ప్రకటించారు.

కేంద్రప్రభుత్వం ఈ విషయంలో యదార్థమైన దృక్పథం చూపకపోయినట్లయితే, ఆందోళన కొనసాగించటం కంటె తెలంగాణా ప్రజలకు మార్గాంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్. జి. ఓ. ల సమ్మె విరమణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని శాసనసభ్యుడు శ్రీ లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణాపై ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్రం అంగీకరించాలని కూడా ఆయన కోరారు.

వరంగల్‌ప్రాంత విద్యార్థి కార్యాచరణసంఘం

హైదరాబాద్, జూన్ 21: వరంగల్ ప్రాంత విద్యార్థులు మొత్తం 28 స్థలాలకు చెందినవారు మొన్న సమావేశమై 56 గురు సభ్యులుగల ఒక సాధారణ కౌన్సిలును 18 మంది సభ్యులతో ఒక కార్యాచరణ సంఘాన్ని ఎన్నుకున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు శ్రీమురళీధర రెడ్డి ఈ విద్యార్థి కార్యాచరణ సంఘానికి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఈ కార్యాచరణ సంఘం తెలంగాణా ప్రజా సమితికార్యక్రమాలతో సహకరిస్తూ ప్రత్యేక తెలంగాణా కొరకు స్వతంత్రంగా పనిచేయాలని తీర్మానించినట్లు తెలుస్తున్నది.

'విశాఖ ఔటర్ హార్బర్ నిర్మాణం ఆచరణ సాధ్యమే'

ప్రముఖ ఇంజనీర్ల నివేదిక వివరాలు

హైదరాబాద్, జూన్ 21:విశాఖపట్నంలో ఔటర్ హార్బర్ నిర్మించటం సాధ్యమేనని ఇంజనీర్లు నిశ్చయించారు. వీరి నిర్ణయాన్ని గత సంవత్సరం భారతదేశంలో రేవులను సందర్శించిన జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు ధృవ పరిచారు.

ఔటర్ హార్బర్ నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావటానికివీలుగా విశాఖపట్టణం పోర్టు ట్రస్టు ఒక ఇంజనీర్ల సలహా బృందాన్ని నియమించింది. ఈ బృందం వారు జూన్ 4వ తేదీన తమ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం ఔటర్ హార్బర్ నిర్మాణపథకానికి రు.9,00,00,000 విదేశ మారకద్రవ్యంతో కలిపి మొత్తం రు. 31,00,00,000 ఖర్చు కాగలదనిఅంచనా వేశారు. ఈ పథకానికి సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదించింది.

హార్బర్‌లోకి ప్రారంభ దశలో 1,00,000 టన్నుల ఓడలు రావటానికి వీలుగా, తరువాత దశల వారీగా 2,00,0000 టన్నుల ఓడలు రావటానికి ఏర్పాటుచేస్తూ ఈ ఔటర్ హార్బర్‌ను నిర్మించాలని ఇంజనీర్ల సలహా బృందం నివేదికలో సూచించ బడింది.

కొద్ది సంవత్సరాలలోనే విశాఖ పట్టణం రేవు నుండి ఎగుమతి చేయ వలసిన ఇనుము సంవత్సరానికి 10—12 మిలియన్ల టన్నులకు పెరగగలదు. ఇనుప ఖనిజం ఎగుమతిలో ఇండియాతో పోటీ చేస్తున్న ఆస్ట్రేలియా బ్రెజిల్ మొదలగు దేశాలు తమ రేవులలోనికి, పెద్ద ఓడలు రావటానికి, వాటిలోకి లోడింగ్ అతి చురుకుగా, త్వరితంగా జరగటానికివీలైన ఏర్పాట్లు చేస్తున్నాయి. అట్లాగే బైలదిల్లా గనుల నుంచి తెచ్చిన ఇనుప ఖనిజాన్ని చురుకుగా లోడింగ్ చేసే సౌకర్యాలు విశాఖ పట్టణం రేవులో ఏర్పాటు చేయకపోతే ఈ విషయంలో విదేశాల పోటీకి ఇండియా నిలబడలేక పోవచ్చు. ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బైలదిల్లా ఇనుప ఖనిజాన్ని త్వరితంగా ఎగుమతి చేయటానికి వీలైన రేవు తూర్పు కోస్తాలో అత్యవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ పట్టణం ఔటర్ హార్బర్‌లో గంటకు8,000నుండి12000 టన్నులవరకు ఖనిజాన్ని ఓడలలోకి లోడింగ్ చేసే యంత్రాలు ఏర్పాటు చేస్తారు.

ఔటర్ హార్బర్‌పై ఇంజనీర్ల బృందం సమర్పించిన నివేదిక వివరాలను ఇంకా ప్రభుత్వంపరిశీలిస్తున్నది. త్వరలోనే తుది నిర్ణయం జరుగు తుంది.

3వ రోజు సత్యాగ్రహం

[1 వ పేజీతరువాయి]

579 మంది సత్యాగ్రహం జరిపినట్లు తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి శ్రీ ఏ. నరసింగరావు నేడిక్కడ చెప్పారు.

సంగారెడ్డిలో నలుగురు లాయర్లతో సహా 44 మంది, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్‌ల వద్ద 175 మంది సత్యాగ్రహులు అరెస్టు అయినారని ఆయన అన్నారు.

సంగారెడ్డి వద్ద అరెస్టు అయిన నలుగురు లాయర్లకు ఒకవారం సాధారణ జైలుశిక్ష విధించారు. తక్కినవారికి కోర్టు లేచే వరకూ శిక్ష విధించారు.

వరంగల్లులో

జూన్ 21న సత్యాగ్రహం చేసి, ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ జరిపిన కారణంగా వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 105 మంది అరెస్టు అయినట్లు అధికార వర్గాలు వారు తెలియజేశారు.

13 మంది సి. పి. ఐ. కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్, జూన్ 21: ఈ ఉదయం ప్రధాన సచివాలయం గేటువద్ద పికెటింగ్ జరిపినందుకు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వై. వెంకటేశ్వరరావు, సి.పి.ఐ. కార్యకర్తలు 12 మంది అరెస్టయ్యారు.

ప్రదర్శకులను తొలగించి ఉదయం రాకపోకలకు వీలు కలిగించడానికి పోలీసులు చాలా శ్రమ పడ్డారు.

ఈ విధంగా అరెస్టయిన బృందాలలో (సి.పి. ఐ.రాష్ట్ర మండలి) ఇది నాల్గవది. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసి, తెలంగాణా సమస్యపరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సి.పి. ఐ. రాష్ట్ర మండలి కోరుతున్నది.

యూనియన్ కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్, జూన్ 21: అత్యవసర సర్వీసుల ఆర్డినెన్సుక్రింద తెలంగాణా ఎన్. జి. ఓ.ల యూనియన్ కార్యదర్శి శ్రీవసుంతా జాన్సన్, కోశాధికారి శ్రీ నరసింగరావులు నేటి ఉదయం ఇక్కడ ఎన్. జి. ఓ. యూనియన్ ఆఫీసువద్ద అరెస్టుచేయబడ్డారు.

శుక్రవారంనాడు 1309 మంది అరెస్టు

హైదరాబాద్, జూన్ 21: జంట నగరాలతోసహా, తెలంగాణా అంతటా జూన్ 20వ తేదీ శుక్రవారం నాడు మొత్తం 1309 మంది అరెస్టు చేయబడ్డారని పోలీసు శాఖ ప్రతినిధి ఒకరు నేడిక్కడ తెలిపారు.

జిల్లాలవారీగా అరెస్టు అయినవారి వివరాలు: మెదక్—602, హైదరాబాద్ నగరం—381, మహబూబ్‌నగర్—154, వరంగల్ 85, నల్గొండ—44, ఖమ్మం—22, కరీంనగర్—20, హైదరాబాద్ జిల్లా—1. ఆదిలాబాద్— నిజామాబాద్‌లలో ఎవరూలేరు.

కార్యవర్గ నిర్ణయం

(1 వ పేజీ తరువాయి)

తున్నాము. మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొన గోరుతున్నాము. మమ్ము ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం వల్ల విసిగి పోయిన మేము ఇప్పుడు మా ఇంటిని మేము చక్కదిద్దుకొన గోరుతున్నాము.'' అని ఆయన అన్నారు.

తెలంగాణా ప్రజలను ఇక అణచివేయడానికి వీలు లేదు. శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన గల ప్రస్తుత ప్రభుత్వంలో నారికి విశ్వాసం పోయింది అని డాక్టర్ రెడ్డి చెప్పారు.

ప్రజా సమితి సత్యాగ్రహాల పట్ల ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరును తెలంగాణా నాయకు లిరువురూ తీవ్రంగా విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని పోరుతూ సత్యాగ్రహం చేస్తున్న వేలాది ప్రజలసంఖ్య లక్షలకు పెరుగగలదు. కాని, ఈ పరిస్థితి కూడా ముఖ్యమంత్రి కికమనిప్పు కావడం లేదు అని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

సమావేశానంతరం డాక్టర్ చెన్నారెడ్డి విలేఖరులతో ఉల్లాసంగా మాట్లాడారు. ఆయన శ్రీ లక్ష్మణ్, చొక్కారావు, రామచంద్రారెడ్డిలతో కలిసి నిలుచుని పోటోగ్రాఫర్లను పోటో తీసుకో నిచ్చారు.

ఒక విలేఖరి ప్రశ్నకు డాక్టర్ చెన్నారెడ్డి సమాధానం ఇస్తూ రాష్ట్రపతి పాలనను ప్రవేశపెడితే ఆందోళనను విరమించడానికి తాను, తన సహచరులు సిద్ధంగా వున్నామని, అయితే ప్రత్యేక తెలంగాణా కోర్కెపై మాతో చర్చలకు అధిష్ఠానవర్గం కూడా సిద్ధంకావాలని అన్నారు.

తెలంగాణా నాయకులతో చర్చలు కొనసాగించడానికి శ్రీ నిజలింగప్పకు వర్కింగ్ కమిటీ నేడు అధికారం ఇవ్వడమేగాక, తెలంగాణా నాయకులతో చర్చలు జరుపవలసిందని ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్‌ని కూడా ఆదేశించింది.

ఈ సమస్యపై అవసరమైతే ప్రధానిని, ఉపప్రధానిని సంప్రదించవచ్చునని ఈ కమిటీ కాంగ్రెసు అధ్యక్షునికి సూచించింది.

తమ కోర్కెలను కాంగ్రెసు అధ్యక్షునికేగాక వర్కింగ్‌కమిటీ సభ్యులకు కూడా స్వేచ్ఛగా నివేదించుకోవచ్చునని కార్యవర్గం తెలంగాణా నాయకులకు తెలిపింది.

ప్రధాని, హోంమంత్రి నివేదికలను ప్రత్యేక రాష్ట్రవాదులు సమైక్యవాదుల అభిప్రాయాలను విన్న పిమ్మట కూడా కార్యవర్గం తెలంగాణా ఆందోళనకు సంబంధించిన మౌలిక సమస్యలను సక్రమంగా అవగాహన చేసుకున్నట్లు లేదు.

జులై 10 వరకు చర్చలు

[1 వ పేజీ తరువాయి]

పై ఇకమీదట సంప్రదింపులు సాగించే అధికారం శ్రీ నిజలింగప్పకు వర్కింగ్ కమిటీ అప్పగించి ఉన్నందున వెంటనే సంభాషణలు ప్రారంభించవలసిందని శ్రీ మురార్జీని కాంగ్రెసు అధ్యక్షుడు కోరడం జరిగింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రసక్తి లేనప్పటికీ, అందరకు ఆమోదయోగ్యమైన, స్పష్టమైన పరిష్కార మార్గం రూపొందించే లక్ష్యంతోనే వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉన్నది.

శ్రీ మురార్జీదేశాయ్‌ని కలుసుకొన్నతరువాత చర్చలలో ఏమైనా అభివృద్ధి కనిపించిందా అన్న ప్రశ్నకు చర్చలు కొనసాగుతున్నవని మాత్రమే కొండాలక్ష్మణ్ సమాధానమిచ్చారు.

చర్చలు అనగా సంప్రదింపులు అనుటకు వీలులేదని శ్రీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి త్వరలో రాజీనామా ఇచ్చే అవకాశం కలదా అని ప్రశ్నించగా, ''దీనిని నిర్ణయించవలసినది హైకమాండు మాత్రమే. మరొక విధంగా నిర్ణయిస్తే రెండువారాల్లో ఉద్యమం మరింత ఉధృతమయి మంత్రివర్గం వైదొలగవలసి వస్తుంది'' అని అన్నారు శ్రీ కొండాలక్ష్మణ్.

ఉదయం ప్రధానిని, హోంమంత్రిని శ్రీ కొండాలక్ష్మణ్ కలుసుకొన్నారు.

ఢిల్లీ సమావేశానికి రప్పించడానికి ముఖ్య కారకులయిన శ్రీ డి. సంజీవయ్యను ఉదయం ఆయన ఇంటివద్ద శ్రీ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్‌బాపూజీ కలుసుకున్నారు. ఈ సమావేశానికి శ్రీ టి. అంజయ్య, శ్రీ జి. వెంకటస్వామి, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మేల్కోటే హాజరయ్యారు.

తెలంగాణా వెనుకబడినతనం నిర్మూలించి సత్వరాభివృద్ధి సాధనకు తగిన వాతావరణం కల్పించే పక్షంలో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని వదలుకోవలసిందని కోరుతూ వెనుకటి పెద్దమనుషుల ఒప్పందం అమలుకు హామీలతోపాటు, ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు కల్పించడానికి తాను వీలున్నంతవరకు ప్రయత్నించగలనని శ్రీ సంజీవయ్య హామీ యిచ్చారు.

శ్రీ సంజీవయ్య విజ్ఞప్తి పట్ల తెలంగాణా నాయకుల వైఖరి ఏమిటో తెలియదు. కాని నిన్న సాయంత్రం శ్రీ చొక్కారావు, శ్రీ రామచంద్రారెడ్డికి ఇదేవిధంగా శ్రీ సంజీవయ్య విజ్ఞప్తి చేసినప్పుడు వారు కొంత సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.

రాష్ట్రానికి రు.3కోట్లుఅప్పు

న్యూఢిల్లీ, జూన్ 21: ఆంధ్రప్రదేశ్‌లో గత మాసంలో తుపాను దెబ్బతగిలిన కోస్తా జిల్లాలలో వరదలనుంచి రక్షణ, మురుగు పారుదల పథకాలను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే రు. 3 కోట్లను అప్పుగా ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది.

సాధారణంగా వరద నిరోధక పథకాలను రాష్ట్ర ప్రణాళికలోనే చేర్చవలసి ఉన్నప్పటికీ శ్రీ కె.ఎల్. రావు సూచించిన పథకం రాష్ట్ర ప్రణాళిక వెలుపల కోస్తా జిల్లా రైతుల నుండి వారి వాటా మొత్తం నిధుల సేకరణతో అమలు జరగవలసి ఉన్నదని, అందుచేత ఈ మొత్తం కేటాయిస్తున్నామని శ్రీ మురార్జీ రావుకు వివరించారు. కాని అసాధారణంగా వచ్చిన వరదల దృష్ట్యా రైతుల నుంచి సొమ్ము సేకరించడం కష్టమని, అందుచేత ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 3 కోట్లు కేటాయిస్తున్నామని శ్రీ మురార్జీ తెలియజేశారు.

బీహార్‌లో తిరిగి భోలాపశ్వాన్ మంత్రివర్గం

పాట్నా, జూన్ 21: బీహార్ ముఖ్యమంత్రిగా రేపు తిరిగి మాజీ ముఖ్యమంత్రి భోలాపాశ్వాన్‌శాస్త్రి (లోక్‌తాంత్రిక్ పార్టీ) రేపు ప్రమాణస్వీకారం చేస్తారు. మంత్రివర్గ నిర్మాణానికై గవర్నర్ నుండి శ్రీ శాస్త్రికి ఆహ్వానం వచ్చింది.

నేటి సాయంత్రం శ్రీ భోలానాథ్‌పాశ్వాన్ శాస్త్రి 10 నిమిషాలపాటు గవర్నర్‌తో చర్చించారు.

దీనికిముందు లోక్‌తాంత్రిక్ పార్టీ నాయకుడు 162 సభ్యుల జాబితాను గవర్నర్‌కు సంతకాలతో సమర్పించారు. బీహార్ శాసన సభలో 319 మంది సభ్యులు ఉన్నారు.

స్టాకిస్టులు కావలెను

ప్రతి టౌనులోను కుర్చీలకు, మంచములకు పనికివచ్చే పి. వి. సి. నవారుకు స్టాకిస్టులు కావలెను.

వివరములకు :

మెస్సర్సు. సదరన్ ట్రేడర్సు,
3—4—659, నారాయణగూడ్.
హైదరాబాద్ -29.

సంప్రదించండి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవసాయక్షేత్ర పెట్టుబడి పథకం క్రింద రకరకాల వ్యవసాయ కార్య కలాపాలకి సరాసరి ఆర్థిక సహాయం లభిస్తుంది.

మేలురకం విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు మొదలైనవి కొనుగోలు చేసేందుకు స్వల్పకాల ఋణాలు తీసుకోవచ్చు; కుప్పనూర్పులు అయిపోయిన వెంటనే తిరిగి చెల్లించవచ్చు.

బావులకు విద్యుచ్ఛక్తి సౌకర్యం సమకూర్చటంతోసహా సేద్యపునీటి సౌకర్యాలని అభివృద్ధి చేసుకునేందుకూ, పంపుసెట్లు, ట్రాక్టర్లు, తదితర వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకూ మధ్యకాల ఋణాలు తీసుకోవచ్చు; అయిదేళ్లలోపున వాయిదా పద్ధతిపై తిరిగి చెల్లించవచ్చు.

వ్యవసాయంలో ఎదురయ్యే అన్ని సమస్యలకి ఈపథకం క్రింద ఉచితంగా సాంకేతిక సలహాకూడా లభిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

1895 నుంచీ జాతికి సేవ చేస్తున్నది

బ్యాంకు ఛైర్మన్ : యస్. సి. త్రిశా

అవసరంలో వున్న రైతుకి నిజమైన స్నేహితుడు పి యన్ బి యె

వనితల కొరకే

పద్మిని శాండల్సు రోజంతా హాయిగా ఉండుటకు

కొత్త పద్మిని శాండల్సు అత్యంత నాణ్యమైన వినైల్‌తో తయారుచేయబడినాయి. మృదువైన స్పర్శ కలిగియున్నాయి... ఎండలలో, వానలలో, చలిలో, అన్ని కాలాల్లో వాడవచ్చు. తడిగుడ్డతో తుడిస్తే చాలు, తళతళ మెరుస్తాయి. ఏమాత్రం చప్పుడు చెయ్యవు. చిరకాలం మనేటట్లు నిర్మించబడినాయి, పద్మిని శాండల్సు.

కింగ్ కాంగ్ పాదరక్షలు

తక్కువ ధరలో ఎక్కువ హాయి.

పద్మిని
సైజులు :
3—6
11—2

KING-KONG

తయారుచేయువారు: భాటా ప్లాస్ట్
ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-78.

న్యూఢిల్లీ కేంద్రం నుండి 'యువవాణి' రేడియో కార్యక్రమం

జూలై 21 నుండి ప్రారంభించడానికి యోచన

న్యూఢిల్లీ, జూన్ 21: మానవుడు చంద్రమండలంపై అడుగు పెట్టే రోజున అంటే జూలై 21 వ తేదీన ఢిల్లీనుండి యువకులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ''యువవాణి'' ప్రసారం అవడం ప్రారంభమౌతుంది.

''యువవాణి'' కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ ఆజ్మాయిషీలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

వారంలో ప్రతిరోజు 6 గంటలపాటు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 7 నుండి 11 వరకు ఉంటుంది.

'బి' ఛానల్‌లో ఈ కార్యక్రమం వారంలో 5 రోజులపాటు ప్రతిరోజు 40 నిమిషాలు ప్రసారం అవుతుంది. మొత్తంమీద వారానికి ఈ కార్యక్రమానికి 39 గంటలు కేటాయించారు. రాత్రి 9—15 కు 15 నిమిషాలపాటు వార్తలు ఉంటాయి. కార్యక్రమంలో 70 శాతం సంగీతం ప్రధానంగా లలితసంగీతం వినిపిస్తారు.

1965లో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సమాచార మంత్రిగా ఉన్నప్పుడు 'యువవాణి' కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకొన్నారు. ఈ యోచనను కార్యరూపంలో పెట్టడానికి ప్రస్తుత మంత్రి శ్రీ ఐ.కె. గుజ్రాల్ ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ యువకులకు వేదికగా ఈ యువవాణిని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్దేశం.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఆంధ్ర మెట్రిక్, పియుసి డిగ్రీ, ఐ.ఎ.సి ఓరల్—పోస్టల్. ప్రాస్పెక్టసు 50 పై. MOUNT TUTORIALS, 177, Mount Road, Madras-2

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్సు, టెలిగ్రాఫు సిగ్నలర్సు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్సు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు I T Technology (Recognised) Near Krishna Talkies Rajahmundry-2.

ప్రఖ్యాతి గాంచిన మా "రాలిన్ టీ" అండ్ కాఫీలు" అమ్ముటకు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అనుభవము కలిగిన సేల్సుమెన్‌లు కావలెను డిపాజిట్ కట్టవలెను వివరములకు పోస్టుకవరు ఖర్చు పంపండి

రాలిన్ టీ అండ్ కాఫీ
గాంధీనగరం— విజయవాడ— 3

మా ఫ్యాన్సీ రిబ్బనులకు ఆర్డర్లు బుక్ చేయుటకు కమీషన్ ఏజంట్లు కావలెను.

కల్పన టెక్స్‌టైల్స్,
75 మామూల్‌పేట,
బెంగుళూరు— 2 ఏ

శ్రీ కోగంటివారి హైస్కూలు
కూచిపూడి, తెనాలి తాలూకా

ఈ క్రింది ఉద్యోగములకు అర్హత గల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు ఈ క్రింద అడ్రసుకు ది. 15—7—69 వ తేదీ లోపుగ పంపుచు 20—7—69 వ దరఖాస్తుదారులు స్కూలు శక్రటరీ గారిని కలుసుకొనవలెను. దరఖాస్తు కాపీని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి గారికి పంపవలెను.

1) Commercial Assistant to teach Book-Keeping and Commercial Practice

తుమ్మల శ్రీరాములు,
సెక్రటరీ అండ్ కరస్పాండెంట్.

శ్రీ అన్నవరం దేవస్థానము సంస్కృతోన్నత పాఠశాల హెడ్మాస్టరుగా పనిచేయుటకు కాశీజీయెటు సర్టిఫికేటుతో 10 సంవత్సర ముల పర్వీసు కల్గి Account Test Pass అయి 35 సం. నుండి 55 సం వయస్సు కలిగియున్నవారి వద్దనుండి దరఖాస్తులు పంపుచూ, వాటి నకళ్లను Inspector of Oriental Schools, విజయవాడ—3 గార్కి పంపవలెను. సంస్కృతము తెలిసిన వారికి ప్రాముఖ్యత యుండును. దరఖాస్తుదారులు తమ స్వంత ఖర్చులపై ది 5—7—69 తేదీన అన్నవరంలో ఇంటర్వ్యూకు తమ సర్టిఫికేట్లతో సహా హాజరు కావలెను. ఉద్యోగములలో నున్నవారు తమ యజమానులద్వారా పంపవలెను.

కరస్పాండెంట్ అండ్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఉపాధ్యాయులు కావలెను,
బాబూ ట్యుటోరియల్ కాలేజి, గన్నవరం, వయా మార్టూరు, గుంటూరు జిల్లా.

రికార్డు లేక అనుభవముగల సోషల్, లెక్కలు అభ్యర్థులు జూలై 5 లోపుగా దరఖాస్తులు పంపవలెను. జీతం మెరిట్‌నుబట్టి యివ్వబడును. మేనేజరు.

ఆర్ట్ సిల్కు చీరలు, టెర్లిన్‌షర్టు, పాంటు పీసులకు, స్టెయిన్‌లెస్‌స్టీల్ పాత్రలకు వగైరాలకు ఆర్డర్లు సేకరించే నిమిత్తం మంచి కమీషన్‌మీద లేదా నెలకు రు 500—మీద, ఇండియా అంతటా ఏజంట్లు కావలెను. ఉచిత షరతులకు, పూర్తి పొడవు శాంపిలుకు వ్రాయండి.

JAPAN AGENCIES (S-4),
Post Box No. 1194, Delhi-6.

St. ANN'S GIRLS HIGH SCHOOL,
Macherla, Palnad (Tq.).

యీ దిగువ సుదహరించిన ఉద్యోగములకు పూర్తి అర్హతగల ఉపాధ్యాయుల నుండి 25—6—69 తేదీలోగా దరఖాస్తులను ఈదిగువ సంతకందారునకుచేరునట్లుపంపుతూ తమ దరఖాస్తునకలును గుంటూరుజిల్లా విద్యా శాఖాధికారికి గూడా తప్పక పంపించవలెను.

1. లెక్కలు బి.ఏ. లేక బి.ఎస్‌సి. బి. ఇడి.
2. తెలుగు గ్రేడ్ 1 పండిట్.
3. హయ్యర్ సి.ఇ.టి.
4. హింది గ్రేడ్ 2 పండిట్.
5. సంకీతం టీచరు టి. టి. సి. తో.

కరస్పాండెంట్.

విజయ టెక్నికల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూల్, ఉయ్యూరు కృష్ణాజిల్లా

పై పాఠశాల యందు 1. టైలరింగ్ కోర్సునందు బాలికలకు శిక్షణ ఇవ్వబడును. చేరదలచినవారు అప్లికేషన్సు కొరకు, ప్రాస్పెక్టస్ కొరకుగాను కరస్పాండెంటుకు రు 1—ఎం.ఒ. చేసి పొందవచ్చును. హాస్టలు వసతి కలదు. ఆఖరు తేది. 5—7—69.

CORRESPONDENT.

పుస్తకములు

దైవజ్ఞరత్న, విద్యా విశారద శ్రీ దివాకరుని వెంకట సుబ్బారావుగారి ఉత్తమ రచనలు

1. మహాపురుషాది యోగములు 2. ధన యోగఫల ప్రదర్శనము 3 రాజయోగఫల ప్రదర్శనము 4 రాజయోగములు 5. జాతకబలము— ఫలము 6. రాహు కేతులు 7 సీత 8 ఆయుర్భావము 9 వరాశరహోర 1 భాగము 10 వరాశరహోర 2 భాగము అను దశాభుక్తి ఫలములు, వెల 1 టికి రూ5 00 ప్రాప్తిస్థానము—విజయనగరకాలని, హైద్రాబాదు—28 ఏజంట్లకు ప్రత్యేక కమీషను ఇవ్వబడును.

"ఆధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమ్మైన కుటీర పరిశ్రమల, వివరములు వ్రాసినారు. దినపలన దారినుంచి ప్రతివెల వేలకు వేలు సంపాదించు చున్నారు దీనియందు 960 పుటలు గలవు వెల రూ 15 50 తపాలా ఖర్చు 2— 00 Cottage Industry (NA-25), P B No 1262 Anguri Bagh Market, Delhi-6

ఏజంట్లు కావలెను

మా మల్టికలర్ పిక్చర్లకు క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు మంచి కమీషన్ మీద ఏజంట్లు కావలెను జాబులు ఇంగ్లీషులో వ్రాయండి

THE CHAMPION LITHO PRESS,
Post Box No 184 SIVAKASI.

1970 కాలెండరుకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను ఆకర్షణీయమ్మైన కమీషన్ వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works,
Sivakasi.

విక్కుల ప్రజాదరణపొందిన మా ఫౌంటెన్ కలాలకు, బాల్ పాయింట్లు వగైరాలకు తీరిక వేళలలో నెలకు రు 180 నుంచి రు 300—వరకున్న కమీషను మీదమన్న ఏజంట్లు కావలెను. ఉచిత షరతులకు శాంపిల్ పెట్టుకు వ్రాయండి.

Anglo American Stores
(Regd) P.B. 1129 (APV) Delhi-6

ప్రసిద్ధి చెందిన మా "కాన్" ప్రాండు టార్పాలిన్లకు ఆకర్షణీయమ్మైన షరతులపై ఆర్డర్లు బుక్‌చేయుటకు అనుభవంగల ఏజంట్లు నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అన్ని వివరములతో వ్రాయండి

లోటస్ టార్పాలిన్ ఇండస్ట్రీస్,
6, మంగళ్‌బాగ్, దప్తరీరోడ్, పున్న పార్క్, బొంబాయి— 64.

మా మాతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమ్మైన కమీషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS,
Post Box No. 151, Sivakasi,

మా బొమ్మల కాలెండర్లకు ఆర్డర్లు బుక్ చేయుటకు ఏజంట్లు కావలెను. 120 పైగా డిజైన్లు. 40 శాతము వరకు కమీషను. వ్రాయండి.

వివేకానంద ట్రేడింగ్ కార్పొరేషన్, పోస్టుబాక్సు నెం. 162, శివకాశి

ప్రకటనలు

పశ్చిమ గోదావరిజిల్లా, నర్సాపురం తాలూకా జిన్నూరు గ్రామంలో ధన్వంతరీ వెనుకబడిన జాతుల హాస్టల్ ది. 26—6—69 వ తేదీ నుండి తెరువబడును. ఏ విధమ్మైన ఫీజులు మేనేజిమెంటువారు వసూలు చెయ్యరు. హాస్టలులో చేరు ప్రతి విద్యార్థి 3 వ తరగతినుండి 10 వ తరగతి వరకు ఉచిత భోజనవసతి వసుపాయము లుండును. ప్రతి విద్యార్థి పుస్తకములు, పెట్టె, చాప, గిన్నె, గ్లాసు, బట్టలు తెచ్చుకొన వలెను. ఈ హాస్టలులో అగ్రకులాల వారిని కూడా చేర్చుకొనబడును.

జిన్నూరు, పి. వరసింహమూర్తి,
18—6—69 మేనేజరు.

అధిక పంటలను పండించే రైతులకు మహత్తర అవకాశము

తొలకరి పంటలకు కావలసిన నేషనల్ సీడ్సు కార్పొరేషను (భారత ప్రభుత్వము) వారి, జయ, పద్మ, ఐ. ఆర్. 8 వరి, సంకర మొక్కజొన్న, మిశ్రమ జొన్న, సజ్జ విత్తనములు. వంగ, బెండ, టమాటో, మొదలగు రకరకాల కూరగాయలు, పత్తి, గోగుపు విత్తనములు, ధొరకును. మీ అవసరములకు కావలసిన విత్తనములను రిజర్వు చేసుకొనండి.

ఆగ్రో ఇన్ పుట్స్ కార్పొరేషన్
పశ్చిమ గోదావరి జిల్లాకు నేషనల్ సీడ్సు కార్పొరేషన్ వారి డీలర్లు
పాయం సింహాచలం బిల్డింగ్సు, తాడేపల్లిగూడెం.

ఎడ్యుకేషనల్

జూనియర్ హిందీ పండిట్స్ ట్రైనింగ్ కాలెజి విద్యావనము—పామర్రు—కృష్ణాజిల్లా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారి జూనియర్ హిందీ పండిట్స్ ట్రైనింగ్ తరగతులు ది 1—7—69వ తేది నుండి ప్రారంభమగును.

విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు కలవు హాస్టలు వసతి కలదు. అప్లికేషన్ ఫారములకు 20 పై కవర్లు పంపవలెను

ప్రిన్సిపాల్

తెలుగుభాషయందే హోమియో మెడికల్ వైద్య శాస్త్రమును తపాలాద్వారా నేర్చుకొని డాక్టరు అవండి. వివరములు ఉచితముగ పంపబడును.

ది రిక్టరు,
కర్నాటక హోమియోపతి కాలేజి,
నెం. 61,11 వ మెయిన్‌రోడ్డు 13వ క్రాస్ మల్లేశ్వరం. బెంగుళూరు-3.

RADIO వాణిజ్య నౌకలలో WIRELESS OPERATOR, TELEGRAPH, TELEPHONE OPERATOR కోర్సులకు బాలబాలికలు కావలయును కనీసపు అర్హత 9వ క్లాసు ట్రెయినింగు పొందిన వారికి ఉద్యోగములకు గాను గవర్నమెంటు సర్టిఫికేట్లు ఇవ్వబడును

ROYAL TELEGRAPH INSTITUTE (Government Recognised) 10, Sunkuvar Agraharam Street, Madras-2

ప్రాస్పెక్టస్సుకు 50 పైసలు ఎం ఒ చేయుండి

స్వేమ మాస్టర్లుగను, టెలిగ్రాఫిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు ట్రెయినింగ్ యివ్వబడును స్కాలర్‌షిప్పు గలవు ఉచిత వివరములకు, విద్యార్థులకు తెలపుము. ఈ కాలెజ 1957లో స్థాపించి Recognised & Registered అయినది AT & W T COLLEGE, Pandaripuram, Guntur-2.

నెలకు రు. 180 నుండి 350 జీతం మీద టెలిఫోన్, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్, రేడియో ఆపరేటర్లుగా ఉద్యోగములకు ట్రైనింగు యివ్వబడును. స్కాలర్‌షిప్పులు గలవు. వివరములకు రు. 1 పంపండి.

సెంట్రల్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజి, బ్రాడీపేట, 5 వ లైను, గుంటూరు—2

ఎంటర్ క్రాఫ్ట్ మెంబరుషిప్పు ఎలక్ట్రిరింగు కోర్సు అఖిలభారత ప్రాతిపదికమీద విద్యార్థులు రాబోవుట్లు ఏ ఎం ఇ. కోర్సు, 2 సం.లు ట్రెయినింగుకాలము నథైర్ కేంద్ర జనరల్ సివిల్‌ఏవియేషన్, గవర్నమెంటు ఆఫ్ ఇండియా అమోదించడమ్మైనది.) 16—7—69 తేది ప్రారంభమగును. హైస్కూలు, పి.యు.సి— కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు కూడ దరఖాస్తు పెట్టవచ్చును. పాంప్లెట్/ప్రాస్పెక్టస్ అడిటు పెట్టు 1కిరు 2— 50.

ఎస్.కె. లాయిడ్, ఎమ్. ఐ.ఏ.ఇ ఎం. ఎల్. ఏ., ప్రిన్సిపాల్.

Southern College of Engg. Tech., (Founded in 1954) H.O. Kalamashery P.O. Kerala State.

ట్రెయినింగు
శ్రీ వెంకటేశ్వర టెక్నికల్ ట్రయినింగ్ స్కూల్, ధారావారితోట,
ట్రంకు రోడ్డు, ఒంగోలు
స్థాపితము 12—5—1969

బాలురకు రేడియో మెకానిజం, కార్పెంటర్ అండ్ కాబినెట్ మేకింగ్, స్పిన్నింగ్, వీవింగ్, అగ్రికల్చరల్ కోర్సులలోను బాలికలకు టైలరింగ్ అండ్ కటింగ్, ఎంబ్రాయిడరీ నీడిల్ వర్కుతో, డాల్స్ మేకింగ్, డ్రెస్ మేకింగ్ కోర్సులలోను శిక్షణ పొందు 18సం. లోపు వయస్సు గలవారికి స్టైఫండ్, స్కాలర్‌షిప్ యివ్వబడును. 5 నుంచి 11వ తరగతి వరకు చదివిన వారు చేర వచ్చును. అన్ని మతముల వారికి ప్రవేశము కలదు. చేరదలచినవారు పై అడ్రసుకు తే30.6.69 లోపున 1 రూపాయి ఎం. ఒ. చేసిన ప్రాస్పెక్టస్, అప్లికేషన్ ఫారములు పంపగలము. 1—7—69నుండి క్లాసులు ప్రారంభించబడును.

(సం) యం. కోటయ్య.
మేనేజర్.

నోటీసు

ఎగ్మూర్ బెనిఫిట్ సొసైటీ 3వ బ్రాంచి లిమిటెడ్. నం. 9 ఫ్లవర్స్ రోడ్, వేపేరి, మద్రాసు 7 ఆయా పార్టీలు 27—6—69 వరకు సొసైటీకి యివ్వవలసిన బాకీ చెల్లించని యెడల, దిగువ అక్కౌంట్ల క్రింద తాకట్టు పెట్టినవగలుబహిరంగవేలములో అమ్మెదరు.

లోన్ అకౌంటు నెం. జె. 7542, శ్రీ పి. బి. బలరామన్, నం. 12, వెస్టు టాంకు స్క్వేర్ వీధి, మంగంబాకం, మద్రాసు—6

లోన్ అకౌంట్ నం. జెఎ. 978 శ్రీ వి. రంగనాథన్, నం. 123 వెల్లాలవీధి, పరశువాకం, మద్రాసు—7.

లోన్ అకౌంట్ నెం. జెఎ. 1796 శ్రీ జి. ఆర్. వెంకటేశ్వర్లు నాయుడు, నం. 17 హోల్సు రోడ్, కిల్పాక్, మద్రాసు.

అనుమతిని

(సం). పి. జి. వేణుగోపాల్,
సెక్రటరీ అండ్ ట్రెజరర్.

నోటీసులు

టి టి డి కో—ఆపరేటివ్ స్టోర్సు లిమిటెడ్, తిరుపతి

దిగువ తెలిపిన సరుకుల మిల్లింగుకు కన్వర్షనుకు టెండర్లు సీల్డు కవర్లలో 30—6—69 ఉ 11 గం వరకు కోరడమైనది. ఒక్కొక్క టెండరుకు, రు 500 — ధరావత్తు సొమ్ము డిపాజిట్టు చేయవలెను దీనికి పర్టీ యివ్వరు రాను పోను కన్వేయన్సు చార్జీలు కూడా కలుపుకొని రేట్లు తెలుపవలెను

1 శనగపప్పును పిండిగా విసరుట
2. పసుపు, మిర్చి, ధనియాలు, శీకాయ పొడర్లుగా చేయవలెను.

టెండరు కంట్రాక్టు కాలపరిమితి 1—7—69 నుంచి 30—6—70 వరకు ఒక సంవత్సరం.

(సం). కె. అనంతాచార్యులు,
సెక్రటరీ.

టి.టి.డి. కో—ఆపరేటివ్ స్టోర్సు లిమిటెడ్, తిరుపతి

టెండరు పద్ధతి మీద 1—7—69 నుంచి 30—6—70 వరకు ఒకసంవత్సరం తిరుమలతిరుపతి దేవస్థానముల కో—ఆపరేటివ్ స్టోర్సువారు దిగువ అంటుటములను కొనెదరు. దిగువ అంటుటముల సప్లయికి సీల్డు కవర్లలో కొటేషనులు 30—6—69 ఉ. 11 గం. వరకు కోరడమైనది. ఒకేలాటులో అన్ని అంటుటములకు రు. 500 గాని, ఏ ఒక అంటుటమునకైనా రు. 100 గాని, ధరావత్తు సొమ్ము చెల్లించవలెను. దీనికి వర్టీ యివ్వరు.

ఈ టెండరుక్రింద కావలసిన అంటుటములు:

1.	వెదురు బుట్టలు	25,000
2.	వెదురు స్కీవ్స్(SCIEVES)	500
3.	వెదురు చేటలు	6,000
4.	మామూలు చిప్పల్లు	15,000
5.	కొబ్బరి చిప్పల్లు	10,000
6.	విస్తరాకులు	12,000
7.	మందార ఆకులు	150 కట్టలు
8.	మైనపువత్తులు	600 ప్యాకెట్లు
9.	కొబ్బరికాయలు (పాతవి)	60,000
10.	కొబ్బరికాయలు (కొత్తవి)	60,000
11.	పీచు తాళ్లు	5000

మచ్చులు, పై ఇా వివరములు ఆఫీసు వేళలలో స్వయముగా స్టోర్సుఆఫీసు నుండితెలుసు కొనవచ్చును. కొటేషనులతో ఉచితంగా శాంపిల్సు పంపవలెను. ఆర్డర్లు యిచ్చినప్పుడు సరుకులు సరిగా టెండరుతో పంపిన శాంపిల్సు ప్రకారం ఉండవలెను.

(సం). కె. అనంతాచార్యులు,
సెక్రటరీ

టి టి డి. కో—ఆపరేటివ్ స్టోర్సు లిమిటెడ్, తిరుపతి.

మద్రాసు నుంచి తిరుపతికి రోడ్డుమీద లారీ ద్వారా 1—7—69 నుంచి 30.6.70 వరకు ఒక సంవత్సరం ప్రావిజనులు వగైరా రవాణా చేయుటకు సీల్డు కవర్లలో టెండర్లు దిగువ సంతకం దారుచే కోరడమైనది. టెండరుకు ధరావత్తు సొమ్ముక్రింద రు. 500 చెల్లించవలెను. దీనికివర్టీ యివ్వరు. టెండర్లు తీసుకొను కడపటి తేదీ 30—6—69 ఉ. 11 గం.లు. ఎట్టి కారణములు తెలుపకుండగనే ఏ టెండరైనను అంగీకరించుటకు, నిరాకరించుటకు దిగువ సంతకందారునకు హక్కు కలదు. ఇంకను వివరములు కావలసినచో ఆఫీసు వేళలలో ఈఆఫీసు నుంచి తెలుసుకొనవచ్చును.

(సం) కె అనంతాచార్యులు,
సెక్రటరీ.

టి టి డి కోఆపరేటివ్ స్టోర్సు లిమిటెడ్, తిరుపతి

టి. టి. డి. కోఆపరేటివు స్టోర్సుకు 1.7.69 నుంచి 30 6.70 వరకు ఒక సంవత్సరం ప్రావిజనులు, కిరానా సరుకులు, నూనెలు,మందులువగైరా సప్లయి చేయదలచిన డీలర్లు స్టోర్సుతో తాము ఏ సరుకులో వ్యాపారం చేయదలచినారో పూర్తి వివరములు తెలుపుతూ, దిగువ సంతకందారుకు రు. 2 చెల్లించి తమ పేర్లు రిజిష్టరు చేసుకొన వలెను. ఇంకను వారు ఇదివరకేచేయనిచో షెడ్యూలులో వివరించిన సరుకులకు రు. 500 ఉన్ను, నాన్ షెడ్యూల్డు సరుకులకు రు. 100 ఉన్ను ధరావత్తు సొమ్ము చెల్లించ వలెను.

రిజిస్ట్రేషనుకు దరఖాస్తు ఫారములు, షెడ్యూల్డు సరుకుల జాబితా, దరఖాస్తుమీద ఉచితంగా, దిగువ సంతకందారునుంచి పొందవచ్చును.

1968—69 సం. కు ఎన్‌లిస్టు అయిన డీలర్లు 30—6—69 లోగా 1969—70 సం. కు రెన్యూయల్ రుసుము రు. 2 చెల్లించి రిజిస్ట్రేషను రెన్యూ చేయించుకొనవలెను. 1969—70 సం. కు స్టోర్సులో రిజిష్టరైన డీలర్లతో మాత్రమే ఎంక్వయిరీలు ఉత్తర ప్రత్యుత్తరములు జరుపడ మగును.

(సం). కె. అనంతాచార్యులు,
సెక్రటరీ.

అమ్మకము

ప్యారిస్ కాలెండర్లు 14×22 సైజు 1,000 రు. 220. ఏజంట్లకు కమీషను 30 శాతం. డిజైనులు 200 కలిగిన ఆల్బమునకు రు. 20 లు పంపండి.

Sivakasi Calendars, Sivakasi.

వైద్యము

ఇండియన్ రెమిడీస్ విజయవాడ 1

మా ఆచార్య చక్రపాణి ఆయుర్వేదౌషధములు, డా. వైశ్వానర వ్యాసారాయణరావుగారి వైద్య గ్రంథములు. అలోపతీయ ద్రవ్యవిజ్ఞానం రు 16/—గృహవైద్యం(రు3/-) దొరకును. పోస్టేజి అదనం. వ్రాయండి

డా॥ కాశీ లివర్ కేర్ — పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులకు, అనాసలకు.

డా. కాశీ మెడిసిన్ హౌస్,
కాళ్ళకూరి శీతారామయ్య), గుడివాడ.

బుడ్డలు (హైడ్రోసీల్) 1930 సం. నుండి మందులవలన బాగుచేస్తున్నవారే

యమ్. ఎ. కరీమ్ అండ్ సన్స్ ఆస్పత్రి మార్కెట్టు, విజయనగరం.

హోమియోపతి పోస్టు ద్వారా నేర్చుకొని ఎమ్. డి. హెచ్ డిప్లొమా పొందండి. ఉచిత ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి. HIND HOMOEOPATHIC COLLEGE (APV) SONEPAT (HARYANA)

నత్తియుందా? డా. మారాఠ్‌కర్ "ఆంటి స్టామర్ పెట్టు" వాడి చక్కగా మాటాడండి అనేకులు లాభపడ్డారు. RAMAKANT BROS., 480 Shanwarapeth, Poona-2. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను.

పోయినది

ఏడవ ఫారం ప్యాసైన నా సర్టిఫికెటు నం. 24311 రు కలది 20—6—69విజయవాడ ఏలూరురోడు మీద సైకిలుపైన పోతుండగా ఎక్కడనో జారిపడి పోయినది. దొరికినవారెవరైనా దానిని తెచ్చి యిచ్చినచో తగిన బహుమతి యివ్వబడును.

జొన్నకూరిటి విజయ కుమార్,
గాంధీజీ మునిసిపల్ హైస్కూల్,
విజయవాడ—1.

కావలెను

ఎం. పూర్ణచంద్రరావుగారు మా ఫరము నందు ది 25—5—69 నుండి విరమించు కొన్నారు. సదరు తేదీ నుండి మా తరపున అతనితో జరిపిన ఏవిధమ్మైన వ్యవహారములకు మేము బాధ్యులముకాము.

పెర్వెల్ ఇండస్ట్రీస్
నందిపాటివారివీధి— విజయవాడ—1
ఫ్యాక్టరి: డి—12 ఇండస్ట్రియల్ ఎస్టేటు విజయవాడ—7.

ప్రకటనలు

ఆంధ్ర క్రిస్టియన్ కాలేజి, గుంటూరు.

ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీ, జూఆలజి, బాటని, హిస్టరీ, పొలిటిక్సు,ఎకనమిక్సు,సోషియాలజిలలో లెక్చరర్లు, ట్యూటర్లు, డిమాన్‌స్ట్రేటర్లు కావలెను.

అర్హతలు: 1) లెక్చరర్లు: ఎం.ఏ. లేదా ఎం.ఎస్.సి. 1వ తరగతి లేదా 2వ తరగతి. కనీసము 50% మార్కులతో.

2) డెమాన్‌స్ట్రేటర్లు: ఎం.ఎస్‌సి. 2వ తరగతి లేదా 3వ తరగతి.

3) ట్యూటర్లు: ఎం.ఏ. రెండవ తరగతి లేదా 3వ తరగతి.

యు.జి.సి. స్కేల్సు ప్రకారం జీతము. 30—6—69 వరకు ప్రిన్సిపాలుకు దరఖాస్తు పంపుతూ ఒక కాపీ వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుకు పంపవలెను.

(సం) ఎం.జి. తామస్
ప్రిన్సిపాల్.

వేలం నోటీసులు

తూర్పుగోదావరి జిల్లాలో, కోటిపల్లి వీరవల్లిపాలెం, చింతలంక గ్రామములలో యున్న మహారాజా అలక నారాయణ సొసైటి ఆఫ్ ఆర్ట్సు, అండ్ సైన్సు విజయనగరం వారి, గతనెల 24, 25, 26 వ తేదీలలో వేలంవేయబడి, మిగిలియున్న, యీ దిగువ వివరింపబడిన వేలంపాట లంకల ప్రతుల నానాక్యాషెన్సి లీజులు ఒక సంవత్సరమునకు ఫసలి 1379 కి, 1969 వ. సం. జూన్ నెల 26, 27 తేదీలలో ఉదయం 11 గంటలకు, కోటిపల్లిలో పి. డబ్లు. డి. ఇన్‌స్పెక్షను బంగళాలో బహిరంగంగా వేలం వేయబడును.

వేలం షరతులున్ను లంకలు యున్న ప్రతుల వివరములున్ను కోటిపల్లి లంకల మేనేజరు ఆఫీసులో తెలిసికొనవచ్చును.

లంకలషెడ్యూలు

1. కోటిపల్లి గ్రూపులంకలు.

1) పెరుగులంక, 2) పులుగుల్లంక, 3) వేపులంక, 4) తగాయిదలంక, 5) పడమటిలంక, 6) పెద్దలంక, 7) ముల్యాలమ్మలంక

2 వీరవల్లిపాలెం గ్రూపులంకలు

8) బుల్లిఒడువలంక, 9) ఏపాయింటులంక, 10) ఉత్తరపుఒడువలంక, 11) పడమటిలంక, 12) గెద్దలంక, 13) చింతలంకలుదును.

(సం) ఎ. అప్పన్నదొర,
సెక్రటరి, మహారాజా అలక నారాయణ, సొసైటి ఆఫ్ ఆర్ట్సు అండ్ సైన్సు, విజయనగరం, ఫోర్టు,



ఉషా
రోలింగ్ షట్టర్లు ఉక్కు కిటికీలు, తలుపులు వగైరా...
తయారీదారులు
కార్తికా ఇన్‌డస్ట్రీస్
C.53 ఇండస్ట్రియల్ ఎస్టేటు,మద్రాసు-32
అన్ని నగరములలో డీలర్లు కావలెను.

వి. ఎస్. ఎమ్. కాలేజి,
రామచంద్రపురం.

25—6—69 వ తేదీ నుండి పునః ప్రారంభమగును. ప్రి యూనివర్సిటీ(సైన్సు ఆర్ట్సు)ఇంటరు మిడియేట్(సైన్సు, ఆర్ట్సు) బి.ఏ.(హిస్టరీ,ఎకనమిక్సు,పొలిటిక్సు)బి కాం, బి. యస్.సి. లెక్కలు) ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జూ ఆలజీ తరగతులలో ప్రవేశము కొరకు దరఖాస్తులు పంపుకొనవచ్చును.

19—6—1969 తరువాత అడ్మిషన్సు ప్రారంభింపబడును. రెండు రూపాయల కాలేజీ ఆఫీసులోగాని, మని యార్డరు ద్వారా గాని చెల్లించి దరఖాస్తు ఫారములు నిబంధనలు పొందవచ్చును. మని యార్డరు ద్వారా పంపినవారు స్వంత చిరునామా వ్రాసిన కవరు, మని యార్డరు రసీదు జత పరచిపంపవలెను.

అవసరమగు విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక శిక్షణ యివ్వబడును.

అనవర్తి గణేశ్వరరావు,
ప్రిన్సిపాలు.

సంగ్రహ ప్రకటనలు

SALE

ON EASY HIRE PURCHASE|CASH with Decent Discount, we deliver anywhere in Andhra — Machinery, Car, Typewriter, Radio, Swiss Watch, Camera, Cycle, anything Write in English your requirement No Guarantor needed. LYONS CO, 36, Mahatma Gandhi Rd, Calcutta-9.

టెండరు నోటీసులు

రవాణా టెండరు నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లా కో—ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏలూరు) వారి తాలూకు రసాయనపు ఎరువులను జిల్లాలోని, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు కొవ్వూరు, తణుకు, భీమవరం, మరియు పాలకొల్లు రైల్వే స్టేషన్లనుంచి గోడాములకు మరియు గోడాములనుండి ఇతర గ్రామములకు 1—7—1969 వ తేదీ నుండి 30—6—1970 వరకు రవాణా చేయుటకు యెండుమూలముగా సీల్డు టెండర్లు పిలవడమైనది. ది. 28—6—1969 వ తేదీ శనివారము సాయంత్రం 3 గం. వరకు ఆఫీసు వేళలలో రవాణా టెండరు దరఖాస్తు ఫారములు తీసుకొనబడును. రవాణా నిబంధనలు టెండరు దరఖాస్తులు కావలసినవారు రు. 10— మనియార్డరు ద్వారాగాని, స్వయముగాగాని ఫెడరేషన్‌కు జమకట్టి వాటిని పొందవచ్చును.

అల్లూరి బాపినీడు,
బి, ఎ. యల్. యల్. బి.
ప్రెసిడెంట్, ఏలూరు.

కలిదిండి పంచాయతి

కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా కలిదిండి గ్రామపంచాయతీలో ఈ దిగువ తెల్పిన అంటుటములు సప్లై మరియు పనులు చేయుటకుగాను ది 28—6—69వ తేదీ శనివారం సాయంకాలము 4 గంటల వరకు సీల్డు టెండర్లు పంచాయతీ కార్యనిర్వహణాధికారిచే పంచాయతీ కార్యాలయమునందు స్వీకరించబడును. ఆదేరోజు సాయంకాలము 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షములో సదరు టెండర్లు తెరువబడును. మిగిలిన వివరములు, ఆఫీసు పనిచేయు కాలమందు తెలిసికొనవచ్చును.

1. 1969—70 సం.నకు కిర్సనాయిలు వీధిదీపములకు, కిర్సనాయిలు, అగ్గిపెట్టెలు, బర్నర్లు, గ్లాసులు, వత్తులు సప్లయి చేయుట (సంతోషపురం, లోడిదలంక గ్రామాదులలో నున్న)
ధరావత్తు: రు 50—00
2. లోడిదలంక గ్రామమునద్ద 2/5 మైలులో కాలువపై పక్కా కల్వర్టు కట్టుట.
ఎస్టిమేటుమొత్తం: రు 4300 —
ధరావత్తు: రు 215 —
3. కలిదిండి భోగేశ్వరస్వామి కాలువపై 1/1—480 వద్ద స్లాబ్ కల్వర్టు కట్టుట.
ఎస్టిమేటుమొత్తం: రు 4000 —
ధరావత్తు: రు 200 —
4. పడమటి పాలెం గ్రామములో నున్న బావినీడు చెర్వు రిపేరు చేయుట.
ఎస్టిమేటుమొత్తం: రు 4000 —
ధరావత్తు: రు 200 —

(సం) ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వాయిదాలమీద ట్రాన్సిస్టరు



ఆల్ వరల్డు 3 బాండ్ 'రాకీ' (ట్రాన్సిస్టర్ గ్యారంటీతో) నెలకి రు 10— వాయిదాలా ప్రతి పల్లెకు పట్టణానికి పంపుతాము
ROCKY CO (APV),
PB 1107 DELHI-6

ప్రకటన

మా మోటారు సైకిల్ స్కీము మొదటి డ్రా 26—6—69 సాయంత్రం 5 గం. మా ఆఫీసులో తీయబడును

వివరములు కావలసినవారు మమ్ములను సంప్రదించండి.

ఫోన్: 6994.

ఇట్లు,
దాస్ అండ్ కంపెనీ
ఫైనాన్షియర్స్, (రిజిస్టర్డ్)
ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్స్, గవర్నరుపేట, విజయవాడ—2.

కడుపు నొప్పులు, నరముల బలహీనత, మూర్ఛలు.

కడుపు నొప్పి ఎంతకాలమునుండి యున్ననూ, ఇతర వైద్య విధానములలో నిరాశ చెందిననూ, ఆపరేషన్ చేయవలెనన్ననూ ఆపరేషన్ చేసినని తిరుగబెట్టిననూ మా అపూర్వ ఔషధసేవనచే పూర్తి నివారణను పొందగలరు.

15 దినములకు రూ 25—, పోస్టు ద్వారా రూ 27—. పురుషుల నరముల బలహీనత, మూర్ఛలు, చర్మవ్యాధులు, స్త్రీల ప్రదర వ్యాధులు, ఎంత నిరాశచెందిన స్థితిలో నున్ననూ విలువగల చికిత్స కలదు.

వివరములకు:
"నాడీప్రవీణ" డా. ఏ ఆర్. ప్రసాద్, బి ఏ యం యస్.
రవీంద్ర వర్కింగ్ హోం, చీరాల. గుంటూరు జిల్లా.

సౌత్ సెంట్రల్ రైల్వే
వేలం నోటీసు

ప్రజలకు యెందుమూలమున తెలియపరచునదేమనగా, కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ రైల్వే ఆవరణలో పడివున్న సుమారు 3 వాగన్ లోడుల జి. ఎస్. ఆంజిల్ పెట్టు 4—7—69 ఉ 10 గం. కు వేలం వేయబడును.

షరతు నిబంధనలు కృష్ణాకెనాల్ స్టేషన్ మాస్టరు నుంచి తెలుసుకొనవచ్చును.

డివిజనల్ సూపరింటెండెంటు,
విజయవాడ, 18—6—69.

విలాన్ బ్రిజిలు
ఫిషింగ్ లైన్సుకు
ఆంధ్రప్రదేశ్
మైసూరు రాష్ట్రాలకంతకూ
డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు
కావలెను

మునిసిపల్ ఆర్థమ్మైన అమ్మకపు ఏర్పాట్లు కలిగివుండి, స్టాకులను తీసుకుని స్థిరమ్మైన కమీష వ్యాపారమును గ్యారంటీ చేయగలవారు వ్రాయండి

అమ్మకం అభివృద్ధికి మాన్యుఫాక్చరర్లచే సమర్థమ్మైన సహాయము చేయబడును.

వివరములకు:
బాక్సు నం. 2591,
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ-3.

S.D.F AUTO PARTS



వీల్‌బోల్టులు. హబ్‌డ్రమ్స్ డ్రైవ్‌పంపు సాఫ్టులు. మొదలైనవి అన్నిట్రక్కులు. బస్సులకు అత్యుత్తమమైనవి
తయారు చేయువారు
శ్రీదుర్గా ఫౌండ్రీ
గుంటూరు-1 (A.P)

పబ్లిక్ నోటీసు

పి.వి.ఆర్. ఇండస్ట్రీస్ అయిన మేము యెందుమూలమున ప్రజలకు తెలియపరచునదేమనగా, వి.పి. శేఖర్ అనే పేరు పెట్టుకొన్న ఒక మోసకారి మేము తయారు చేసిన సామానులకు మా ఏజంటుననో ప్రతినిధిననో నటిస్తూ, మా సరుకులకు ఆర్డర్లు బుకింగుచేసే నెపముతో ప్రజలను మోసం చేస్తూ అడ్వాన్సు చెల్లిస్తుంగా వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. అట్టి ఏజంటుగాని ప్రతినిధిగాని మాకు ఎవరూ లేరని అట్టివారికి ఆర్డర్లు యివ్వకుండా నేరుగా మాకే ఆర్డర్లు యివ్వవలసిందిగా ప్రజలను కోరుతున్నాము. ఆయనకు చెల్లించిన సొమ్ము వాపసు చేయడానికిగాని, ఆయన ద్వారా పంపిన ఆర్డర్లు నెరవేర్చుటకుగాని మేము బాధ్యత వహించము. సదరు వి.పి. శేఖరుకు యెందుమూలమున హెచ్చరిక చేయుడ మేమనగా, ఆయన చేస్తున్న మోసానికి గాను సివిల్‌గాను క్రిమినల్‌గాను మేము తీసుకొను చర్యలకు ఆయన బాధ్యుడై వుంటాడు. ప్రజం నుంచి వసూలుచేసిన మొత్తములను ఆయన వారికి వెంటనే వాపసు చేయవలసి వున్నది.

P. V. RAMASWAMI
Partner,
M|s. P. V. R. INDUSTRIES
Mfrs. of "REGAL" Starters, Switches Centrifugal pumps.
Sathy. Road, Ganapathy Post,
COIMBATORE-6.

ఆంధ్రప్రభ

కళా సాహిత్య విజ్ఞాన వేదిక

మోహన చంద్రున కొక నూలుపోగు:

విశ్వజనీనమైన హైందవమత ప్రశస్తికెత్తిన విజయపతాక-మహాత్ముని పుణ్యజీవనతరంగిణి

శ్రీమతి సి. మాణిక్యవల్లి

గాంధీ మహాత్ముడు కారణజన్ముడు. రామకృష్ణాద్వైత రహస్యనిలయా మహాత్ముడు సాధించాడు. దేశం ఆయనకు 'మహాత్మ' బిరుదం యిచ్చి గౌరవించుకున్నా, ఆయనమాత్రం నేను కేవలం వినమ్రుడనైన సత్యాన్వేషిని మాత్రమే' అని చెప్పుకున్నారు. మహాత్ముడు శ్రీకృష్ణునికి పరమభక్తుడు కాబట్టి తాను మనసా విశ్వసించినదే సత్యమని చెప్పి వుంటాడు. ఆంజనేయస్వామి తన బల సంపత్తి తాను యెరుగడట. అలాగే బహుశః మహాత్మునికి కూడా స్వశక్తి ప్రమాణం తెలియదేమో. ఆయన మధురమైన ఫలభారంతో వంగివున్న రసాలం.

మహాదృష్టికి గాంధీజీ రాజకీయ వాదిగా కనిపిస్తాడు. కాని ఆయన జీవితాన్ని మతమే పాలించింది. మతం మనిషి జీవనాడి అని మహాత్ముని విశ్వాసం. వ్యక్తీయమైన హిందూ మతాన్వేషకు, క్రైస్తవ ఇస్లాముమంటి అన్యమతాలను కూడా ఆయన చక్కగా ఆకళించుకొన్నాడు. మనుష్యునికి మత విశ్వాసం ఎంత ప్రాణావసరమో, మతోన్మాదం అంత ప్రమాదకరమని గ్రహించాడు. అపౌరుషేయమైన వేదము, పుణ్యభూమి, కర్మభూమి అయిన యీ భారత దేశంలో ఉద్భవించింది. వేదమూలమైన హిందూమతం కాలానుగుణమైన మార్పులతో పవిత్రమై గంగా తరంగిణివలె విరాజిల్లుతుండగా, దేశానికి అన్యమతాల తాకిడి కలిగింది. ఇస్లాము దేశంలో కాలూనినది. భారత వర్షం సుఖ శాంతులు హిందూ ముస్లిమ్ సోదరుల ఐక్యతపై ఆధారపడి వున్నవనేది విస్మరించరాని సత్యం. కావుననే మహాత్ముడు తొలిత నుంచి యిందుకు నిమిత్తం కృషి చేస్తూవచ్చాడు. 1924 సెప్టెంబరులో యీ ఉభయ జాతులమధ్య విషమరూపం ధరించిన విద్వేషాన్ని చూచి యెంతో ఆవేదనతో ''నేను చెప్పినమాటకానీ, వ్రాసిన వ్రాతగాని యీది కూడా యీ ఉభయజాతులకూ సాన్నిహిత్యం కలిగించలేదు. కనుక నాకు నేనే శిక్ష విధించుకొని యీ నాటినుంచి యిరవై ఒక్కరోజులు ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నాను. దానివల్ల జరిగినదానికి ప్రాయశ్చిత్తమూ అవుతుంది, భగవద్ధ్యానమూ అవుతుంది'' అని చెప్పాడు. తరువాత పాకిస్థాన్ అవతరించినప్పటికీ 'ఈశ్వర అల్లా తేరేనామ్, సబ్‌కో సమ్మతి దే భగవాన్' అని ఆఖరిక్షణం వరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు.

గాంధీజీ భారత రాజకీయ రంగానికి చేసిన సేవ అనన్యమైనది కాని ఆయన హిందూమతానికి చేసిన సేవ అంతకంటె గొప్పది. అప్పుడు భారతదేశం పాలించిన ఆంగ్లేయులు విభజించి పాలించు సిద్ధాంతాన్ని అవలంబించి ఎప్పటికప్పుడు భారతీయులలో చీలికలు తెచ్చి తమ అధికారం భద్రపరచుకోవాలని ప్రయత్నించేవారు. తదనుగుణంగా 1932లో భారత రాజ్యాంగంలో వారు హిందూ-ముస్లిమ్‌లకే కాక హిందువులలో సవర్ణులకు, పెద్దకులాలకు వేర్వేరు నియోజక వర్గాల ఏర్పాటును పుద్దేశించారు. అప్పుడు గాంధీజీ తనప్రాణాలు ఒడ్డి హిందువులందరికీ ఏక నియోజకవర్గాలు సాధించాడు. ఆయన ప్రాయోపవేశానికి ముందు అప్పటి బ్రిటిష్ ప్రధాని మాక్డొనాల్డ్ వ్రాసిన లేఖకు జవాబిస్తూ, అది తనకు మతసంబంధమైన విషయమనీ, హైందవుల మత విశ్వాసాన్ని దృఢపరచడానికే తాను ప్రార్థన చేయగలననీ'' పేర్కొన్నాడుట. అమెరికన్ అధ్యక్షులలో సుప్రసిద్ధుడైన అబ్రహాం లింకన్ అమెరికా ఐక్యత అవసరాన్ని వివరిస్తూ, 'భార్యాభర్తలు విడాకులు పుచ్చుకుని పరస్పరం విడివిడిగా దూరదూరంగా ఉండవచ్చు, కాని మనదేశంలోని వివిధ భాగాలు అలా వేరు పడానికి వీలులేదు'' అని ఉద్ఘాటించారుట. కాని రాజకీయ రంగంలో మత సమైక్యతకై కంకణం ధరించిన ధైర్యశాలి ప్రపంచ చరిత్రలో గాంధీజీ ఒక్కడేనని చెప్పవచ్చు.

మతదూరమైన రాజకీయాలు మహాత్ముని ఏవగింపు

భారత ప్రజానీకము మహాత్ముని — 'బాపూజీ' అని పిలుచుకొని తమ ప్రేమను ప్రకటించుకొన్నది. భారత ప్రభుత్వముకూడ ఆయనను 'జాతిపిత'గా గౌరవిస్తున్నది.

కాని మతైకజీవనుడయిన మహాత్ముని హృదయము ప్రభుత్వము సరిగా అర్థము చేసుకొనలేదేమో. పాకిస్తాన్ తన దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ అని ప్రకటించుకొంటే, భారత ప్రభుత్వము తన దేశాన్ని హిందూ రాజ్యము అనక పోతేమానె ఏ పేరూ పెట్టక ఉంటే బాగుండేది. కాని 'ప్రథమ కబళే మక్షికాపాతః' అన్నట్లు, ఒక వంక మహాత్ముని అడుగు జాడలలో నడుస్తున్నట్లు చెబుతూనే దేశానికి సెక్యులర్ స్టేటు అని పేరు పెట్టింది. సెక్యులర్ అనే ఆంగ్ల పదానికి ఐహిక లేక ప్రాపంచిక అనేదే నిఘంటువు యిచ్చే అర్థం. ఇది భారతీయాత్మకే విరుద్ధము, భగవంతునియందు భక్తి సంకల ప్రతివారి హృదయాన్ని ముది ముల్లు గుచ్చినట్లు గుచ్చుతుంది.

అందుకేనేమో భారతీయ తత్వనిధి అయిన రాధాకృష్ణ పండితుడు భారత అధ్యక్షుడుగా ఉన్న కాలంలో 'సెక్యులర్' యొక్క అర్థాన్ని విస్తృతపరచి, సెక్యులర్ స్టేట్ అనగా మతవిరహితమైనది కాక సర్వమత సమానత్వముగల ప్రభుత్వమని కొత్త నిర్వచనం చేసినట్లు కనబడుతుంది.

అసలు దేశానికి సెక్యులర్ స్టేట్ అని పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? గాంధీజీకి పుత్తరాలు వ్రాసి యంగ్ ఇండియా ద్వారా సంశయ నివారణ చేసుకొనేవారిలో ఒకరు, ''హిందూ — ముస్లిమ్ కొట్లాటలకు మతవిరహిత విద్యాబోధ విరుగుడు కాగలదు'' అని సూచించగా, మహాత్ముడు, ''మత బోధనల్ల కలిగే చెడుగులు సరైన మత విజ్ఞాన అభ్యాసంద్వారా అంతరించగలవు. క్షేత్రాలను సరిగా వినియోగించుకొనడము తెలియనందున, దాన్ని బీడుపెట్టి కలుపు మొక్కలు పెంచడం ఎటువంటిదో, మత బోధనను నిరసించడం అటువంటిది'' అని అభిప్రాయ పడ్డారు. మహాత్మునికి సూచనచేసిన లేఖకుని వలె భారత జాతీయ నాయకులుకూడా 'సెక్యులర్ స్టేట్' అనే పేరు హిందూ—ముస్లిమ్ వైషమ్యాలకు విరుగుడు అని భావించారా?

అత్యంత శ్రద్ధతో గాంధీజీ శత జయంతులు జరిపే ప్రభుత్వం ఆయన హృదయం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మహాత్ముడు [illegible] స్వప్నం కన్నాడు. దేశమాత దాస్యశృంఖలాల ఛేదానికై ఆయన పూరించిన శంఖ నాదానికి [illegible] వేలాది, లక్షలాది జనానీకము ఉత్తుంగ తరంగములవలె లేచినది. స్త్రీ పురుషులు నేనంటే నేనని ఒకరిని మించిన సేవా త్యాగాలు మరొకరు చేశారు. ఒక్క రక్త బిందువు చిందకుండా శాంతియుతమైన మహా విప్లవముద్వారా స్వాతంత్ర్యము సాధించిన ఈ మహాశక్తి మహాత్ముని కెక్కడిది? అది భగవత్ప్రసాదితమని ఆయనే స్వయంగా చెప్పాడు. ''నాకు లేఖలు వ్రాసే వారిలో కొందరు నేనేదో అద్భుతాలు సాధించగలనని భావిస్తున్నట్లు కనబడుతుంది. నేను నిస్సహాయుడను కనుక నాకు అటువంటి శక్తి లేదని చెప్పడం నా ధర్మం. నాకుగల శక్తి ఏదో నాకు భగవంతుడు ప్రసాదించాడు. కాని ఆయన ప్రత్యక్షంగా పనిచేయడు. ఆయనకు గల అనంతమైన సాధనాలద్వారా పని చేస్తాడు. ఈ సందర్భంలో [illegible] కాంగ్రెస్ [illegible] పేరు ప్రతిష్ఠలు ఇప్పటికీ మూల కారణం కాంగ్రెసు అనన్యతకు పేరు ప్రతిష్ఠలు దాని సిద్ధాంతాలవల్ల వచ్చినవి కాంగ్రెస్ [illegible] మహాత్ముని [illegible] ఎంతైనా అవసరం.

మహాత్ముని భాగవత జీవనైక పరాయణత

మహాత్మునికి భగవంతుడు వినా జీవితం లేదు ''నేను గాలి నీరు లేకుండా జీవించగలను కాని భగవంతుడు లేకుండా జీవించలేను మీరు నా కళ్ళు పీకివేసినా బతుకుతాను, నా ముక్కు చెక్కివేసినా బతుకుతాను, కాని భగవంతునియందు నాకుగల విశ్వాసాన్ని నిర్మూలించారో నేను మరణించినట్లే'' అని ఆయన చెప్పాడు.

గాంధీజీ కేవలం భక్తుడేకాదు [illegible] జనక రాజేంద్రునివంటి కర్మయోగి. భగవద్గీత ఆదేశానుసారం కర్మను, కర్మఫలమును త్యాగము చేసిన ఆదర్శ హైందవుడు. ఆయనకు జనకుని ఆదర్శము [illegible]. తన రాజకీయ కార్యకలాపాలు మోక్ష సాధనకే చేర్చే సోపానపంక్తి మాత్రమేననీ, తన చరమలక్ష్యం మోక్షమేనని ఒకానొకరి లేఖకు జవాబు వ్రాస్తూ ఆయన స్పష్టపరిచాడు

''ఈ జన్మలోనే మోక్షం పొందాలని నేను తహతహ లాడుతున్నాను. నా జాతీయసేవ, పాంచభౌతికమైన శరీరంనుంచి నా ఆత్మకు విముక్తి కలిగించటానికి చేసే ప్రయత్నంలో ఒక భాగము. ఈ దృష్టితో చూస్తే, నాసేవ కేవలం స్వార్థపూరితమైనది. నశ్వరమైన ప్రాపంచిక రాజ్యంపట్ల నాకు ఆసక్తి లేదు. నేను మోక్షార్థిని. నా ఆశయసిద్ధికై నేను గుహలలో నివసించ నవసరంలేదు. గుహ నివాసి ఊహాసౌధాలు నిర్మించవచ్చు. కాని జనకునివలె రాజసౌధంలో నివసించేవారికి సౌధనిర్మాణంతో పని వుండదు. ఆలోచనలనే రెక్కలు విప్పి ప్రపంచం చుట్టూ పరిభ్రమించే గుహనివాసికి శాంతి పూజ్యం. జనకుడు, రాజభోగములలో మునిగివున్నా ఉదాత్తమైన శాంతిని పొందినాడు. నామట్టుక్కి నాకు మోక్షం, దేశానికీ, తద్వారా మానవానీకానికి చేసే నిరంతర సేవ ద్వారానే లభిస్తుంది. గీతవరి భాషలో, జీవించే ప్రతివస్తువుతోను నేను తాదాత్మ్యము పొందాలని నా కోరిక.... ఈవిధంగా నా దేశభక్తి, శాశ్వత శాంతి స్వాతంత్ర్యప్రదమయిన లోకానికి నేను చేసే ప్రయాణంలో ఒక మజిలీ. కాబట్టి నాకు మతంలేని రాజకీయాలు లేవు. అవి మతానికి ద్రోహం చేస్తాయి. మతవిరహితమైన రాజకీయాలు ఆత్మను చంపి వేస్తాయి కనుక, అవి యమపాశము వంటివి.''

ప్రపంచంలో రాజకీయాలకుగల పలుకుబడి మరిదేనికి లేదు. మహాత్ముడు రాజకీయాలలో ప్రవేశించాడు కనుకనే ఆయన సిద్ధాంతాలకు అంత విపుల ప్రచారము వచ్చింది. రాజకీయాలు మతానికి పరిపోషకం కావలెనని ఆయన చెప్పినమాటలు ఆయన జీవితం రుజువు చేసింది. ఈవిషయంలో మహాత్ముని శ్రీకృష్ణునితో పోల్చవచ్చును. అవతార పురుషులలో శ్రీకృష్ణుని వ్యక్తిత్వము [illegible] రాజకీయాలతో సంబంధం వుండటమే. ప్రస్థానత్రయంలో ఒకటయిన భగవద్గీత ఆవిర్భావానికి రాజకీయాలే పునాది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవ పాండవ ఉభయసేనా పారావారం మధ్య నారాయణుడు నరునకు కర్తవ్య బోధ చేశాడు

భగవంతుడైన కృష్ణుడు ధర్మ పక్షపాతంతో రాజకీయాలను నడిపితే, భగవద్భక్తుడైన మహాత్ముడు భగవత్సాక్షాత్కారానికై వాటిని సాధనం చేసుకున్నాడు. 'మానవసేవే మాధవసేవ' అనే విశ్వాసంతో, భగవంతుడు పతితపావనుడు కనుక, దళిత జాతుల సేవ ద్వారా ఆయన భగవత్సాక్షాత్కారం బడయ గోరాడు ''భగవంతుని ప్రత్యక్షం చేసుకునేందుకు అవసరమైన ఏ త్యాగమయినా నా దృష్టిలో తక్కువే. నా సమస్త కార్యక్రమాలు ఈ ఆశయ సిద్ధికే ఉద్దిష్టమైనవి. సృష్టిలో ఉన్నతులు, బలవంతులు అయినవారిలో కంటే నిమ్నులలోనే తరుచు భగవంతుడు దర్శనమిస్తాడు. కావుననే నేను వారి అంతస్తు చేరుకుందుకు తంటాలు పడుతున్నాను. వారి సేవద్వారానే యిది నాకు సాధ్యం. అందుకే నేను అణచబడిన తరగతుల సేవకై తహతహలాడుతాను. రాజకీయాలలో దిగనిదే యీసేవ సాధ్యంకాదు కాబట్టి, అవి నన్ను ఆకర్షించాయి'' అని ఆయన పేర్కొన్నారు.

[మిగతా 7వ పేజీలో]

తోటపల్లి గ్రామంవద్ద నాగావళి నది ఎడమ కాల్వ క్రింద రోడ్డు వేయుటకు త్రవ్వకం జరిపినపుడు ఒక పుట్టలో లభించిన శ్రీనివాసుని శిలా విగ్రహం.

"ఏనాటి శిల్పమో"

"గాయత్రి"

ఏశిల్పి జక్కనో, ఏనాడు చెక్కెనో
వింతకాంతులదేలు విగ్రహమ్ము!
వెయ్యేళ్ళనాటి మన ఘనశిల్పచాతురి
వేనోళ్ళ కొనియాడు విగ్రహమ్ము!
నాగావళినదీజలతరంగములందు
పాదాలు కరగిన విగ్రహమ్ము!
నాగేంద్రుడు ఒడిలోన నాగరికతల నడుమ
ఒడలుమరచి నిదురించు విగ్రహమ్ము!
పద్మావతీదేవి పాదమ్ముల[illegible]
పరవశమ్మొందిన విగ్రహమ్ము!
అలివేలు మంగ కోపమలరింప, తనువెల్ల
పులకింపశయనించు విగ్రహమ్ము!
మనిషిలో గుడికట్టి, మనసులో నిదురించు
మమతమూర్తి నిబోలు విగ్రహమ్ము!
చెట్లలో గుడికట్టి, చెదలలో నిదురించు
ఏడుకొండలవాని విగ్రహమ్ము!
బీదజన హృద్ఘోష తనదు చెవులను తాకి
కలవరము కలిగింప కలలోంచిమేల్కాంచి,
మనిషిమాత్రుని బాధ ముడుపుమాత్రముచేత
మరపించి, మురిపించు శ్రీ శ్రీనివాసుడ్డె
అభయముద్రను దాల్చి అవతరించెనుగాదే!
ఆపదలు బాపంగ ఆశ్రయించగరాదే!

కాలదోష మెరుగని ఆయుర్వేదం

డాక్టర్ ఎం.సి. కృష్ణం నంబూద్రి

మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో కొన్ని వేల యేళ్ళ క్రితమే గంగా సింధు మైదానంలో స్థిరపడిన ఆర్యజన సంతతి పూర్తిగా అవగాహన చేసుకున్నది. మనిషికి తరుచు వచ్చు ఆధివ్యాధులు, వానికిగల కారణాలు, ఆవ్యాధి నిర్మూలన, నివారణోపాయాలు సైతం వారికి అనాటికే కరతలామలకం. ఋగ్వేదాది వేదాలనుండి వారి ఈ శారీరకారోగ్య విజ్ఞాన సంపత్తి విని రూపించి దానికి పుంఖానుపుంఖంగా దాఖలాలను పేర్కొనవచ్చును. నేడు మనం టి. బి. అని పిలుస్తున్న క్షయ వ్యాధిని వారు 'రాజయక్ష్మ' మని, కలరా వ్యాధిని విషూచికా మని పేర్కొని ఈ వ్యాధి లక్షణాలను బహు నిపుణంగా చర్చించి వ్యాధి నిర్మూలనకు, నివారణకు వాడవలసిన ఔషధములను సైతం విస్పష్టంగా వ్రాసిపెట్టారు. వారి [illegible] వివేకం సర్వోత్తమాలు. ఆహారం వారు వ్రాసిపెట్టిన [illegible] 9వ మండలం [illegible] రకాలుగా తయారు చేయు [illegible] నంతా నిరూపించి [illegible] తయారు, చేయడానికి ఎట్టి [illegible] పాత్రలను వాడవలసింది కూడా [illegible] కనులకు కట్టినట్లు [illegible]. అలాగే దానిని ఎటువంటి [illegible] కాపాడాలో [illegible] గృహ [illegible] కూడ [illegible] పేర్కొనబడినది. జల, స్థల, వాయు [illegible] ద్రవ్య గుణ ధర్మ విచారణ వేద సంగతులలో దరువుగా కనబడుతుంది.

ఆయుర్వేద ద్రష్టలైన ప్రాచీన మహర్షులు [illegible] దృష్టి, తో [illegible] ఎప్పుడూ చూడలేదు. సర్వమానవ శ్రేయస్సు [illegible] దృష్టి తోనే వారు [illegible] దర్శనములు [illegible] సిద్ధాంత శాస్త్రరూపమిచ్చారు. [illegible] ప్రతిపక్షం [illegible] లేదు. వైద్యం చేయువాని [illegible] వారు [illegible] పేర్కొన్నారు. [illegible] చక్కని ఆరోగ్యంతో చిరకాలం [illegible] వారు [illegible].

[illegible] ద్రవ్య ప్రతిష్ఠితమైన ద్రవ్య, శక్తి, మనః ప్రయుక్తమూల [illegible] మైనది ఆయుర్వేద మహాప్రాసాదం [illegible] చికిత్సా విధానము, [illegible] విజ్ఞాన రంగములలో వారు ఎట్టి సర్వతోముఖమైన మహత్తర కృషిని చేసింది చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ సంగ్రహం మున్నగు ఆయుర్వేద వైద్య గ్రంథాలను చూస్తే అర్థమవుతుంది [illegible] శస్త్ర చికిత్సాపద్ధతి విధానాలపైనా, సర్వౌషధీగణ నిర్ణయంపైనా, దేహ అవయవములపైనా, [illegible] చికిత్సా విధాన పద్ధతులపైనా, రోగ విధానంపైనా [illegible] లక్షణములపైనా వారు ఎంత [illegible] కృషి చేశారో ఈ గ్రంథాలలో కనబడుతుంది. నిశితంగా పరిశీలిస్తే నేటి ప్రకృతి చికిత్సా,

హిప్పొక్రేటిస్ [illegible] అనే మహాత్ముని [illegible] వైద్య విభాగాల సుసమన్వయం [illegible] వాటి ఆయుర్వేద వైద్య [illegible] ఒక్క [illegible] ఆయుర్వేద [illegible] బడని, ఊహించబడని, భావించబడని [illegible] రోగాని, వ్యాధిగాని, చికిత్సగాని [illegible]. ఋషులు వ్యాధి నిర్మూలక చికిత్సా పద్ధతికంటె వ్యాధినివారక వైద్య విధానికి అధికతర ప్రాధాన్యం యిచ్చారు. [illegible] రోగాన్ని నయంచేయడం మంచిదే, అవసరమే అందుకు సందేహం లేదు. కాని ఆ రోగం అసలు రాకుండా చేయడం అంతకంటె ముఖ్యం, [illegible] ఆహార విహారాలను, [illegible] వారు ప్రాధాన్య మిచ్చారు.

త్రిదోష సిద్ధాంతం

మానవుని స్వస్థ అవస్థకు, శారీరక వ్యాపారానికి వాత, పిత్త, కఫములు సమస్థితి [illegible] ప్రధాన కారణమని, ఈ త్రిదోషములు త్రిగుణ సత్వ రజ తమస్సులవలె [illegible] భంగించబడడంవల్ల ఉత్పన్నమైనవని ఆయుర్వేద సిద్ధాంతము. [illegible] యున్నదని వారి దర్శనం. [illegible] సర్వ కార్యకలాపములు [illegible] 'వాత' ప్రకోప సంకేతములు. [illegible] ఆహార జీర్ణము, [illegible] వర్ణ నిర్ధారణ, మల మూత్ర విసర్జనము మున్నగునవి 'పిత్త' గుణ సంకేతములు. [illegible] 'కఫ' ప్రకోప సంకేతములు.

అన్యథా కార్యకారణ విధానమునకు [illegible] వ్యాధులను, [illegible] ఈ త్రిదోష సిద్ధాంత పద్ధతిద్వారా నిర్ధారించడం [illegible].

ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతుల విశేషం రోగి స్వభావ లక్షణాలననుసరించి [illegible] వైవిధ్యం.

శరీరంలో విభాగానికి [illegible] జీవిత [illegible] పరిస్థితి ఎట్టిది, వాతావరణం, శీతోష్ణస్థితి, వయస్సు, రోగి వ్యాధి నిరోధక శక్తి, అతనికి ఏవి సరిపడునవి, ఏవి సరిపడవు, వృత్తి, ఆహారపు అలవాట్లు మున్నగు వన్నిటిని సకల్యంగా విచారించిగాని ఆయుర్వేదం రోగ విధానం చెయ్యదు ఆయుర్వేదంలో వైద్యానికి పనికిరాని వస్తువంటూ లేదు. ఆయుర్వేదం రోగిని జట్టే ప్రాపు మందులు లేక లేలిక మందులు, వ్యాయామం, స్నానం, దేహ సంవాహనం, శస్త్ర చికిత్స, ప్రార్థన, ధ్యానం మున్నగువానిని వైద్యంగా, అపుషంగా నిర్ణయిస్తుంది.

రోగ నిర్మూలనకంటె, రోగకారకమలైన శక్తులను నిరోధించగల శక్తిని శరీరానికి సమకూర్చడం లోనే ఆయుర్వేదం ఎక్కువ ప్రాముఖ్యమిచ్చింది. దీనినే వారు 'ధాతు సమక్రియ' అనేవారు

వెలుగు రవ్వలు

'దివ్యదృష్టి'

శ్రీ గుడిపాటి వెంకటచలం

నిషాపూర్‌లో ఒక వర్తకుడికి చాలా అందమైన భార్య వుంది. అతను వ్యాపారంకై పరదేశం వెళ్ళాల్సి వచ్చి, తన భార్యని ఎక్కడ వదిలిపెట్టి పోవాలా అని యోచించాడు ఆ వూళ్ళోనే అబూ ఉస్మాన్ అని ఓ తపస్వి, ఉన్నాడు ఆయన [illegible] ఆతన్ని అర్థించి తన భార్యని ఆ ఋషి దగ్గిర వదిలి వెళ్ళాడు. త్వరలో అబూఉస్మాన్‌కి ఆ వనితపై [illegible] కాని మోహం కలిగింది ఏమీ తోచక హాఫీజ్ అనే గొప్ప సాధు దగ్గిరికి వెళ్లి తన దురవస్థని చెప్పుకుని, తన శీలాన్ని రక్షించమని ప్రార్థించాడు. హాఫీజ్ అది తనవాత కాదన్నాడు. కాని దగ్గిరే ఒక వూళ్లో యూసఫ్ అనే జ్ఞాని వున్నాడనీ, అతని దగ్గిరికి పొమ్మనీ ఆదేశించాడు అబూ ఉస్మాన్ని. అబూఉస్మాన్ ఆ యూసఫ్ వుండే వూరికి పోయి అతనికోసం వాకబుచేశాడు. ఆ వూరివాళ్లు అతనితో, ''అదేమిటి? నీ కీర్తిని మేము విన్నాము. నువ్వు ఫకీరువి. యూసఫ్ తాగుబోతు. దురాచారపరుడు. నువ్వు అతని ఇంటికి పోయావా, నీ పేరు మట్టిపాలవుతుంది'' అన్నారు

అబూఉస్మాన్‌కి భయమేసింది అట్లాంటి పాపాత్ముడి దగ్గిరికి పోతే తన ప్రతిష్ఠ పాడవుతుందని హాఫీజ్ ఏదో పొరపడివుండాలనుకుని, వెనక్కి తిరిగి వెళ్లి, హాఫీజ్‌తో జరిగినదంతా చెప్పాడు ''మనుషుల మాటలతో నీకేంపని? నేను చెప్పినట్లు చెయ్యి ''యూసఫ్‌ని కలుసుకుని వ్యయంగా తెలుసుకో'' అని చెప్పి అతన్ని తిప్పి పంపించాడు ఈసారి వూరివాళ్లు ఎంత వారించినా వినక, అబూ ఉస్మాన్ యూసఫ్ ఇంటికి వెళ్లాడు.

ఇంటి గదిలోనే కూచుని వున్నాడు యూసఫ్ అతని మొహం ప్రశాంతంగా వుంది అతని కళ్లు ధగధగలాడుతున్నాయి అతని మాటల మధురంగా వున్నాయి ''మనుష్యుల్లో చక్రవర్తి ఇతను'' అనుకున్నాడు అబూ ఉస్మాన్,

యూసఫ్ అబూఉస్మాన్ని ఆదరంతో ఆహ్వానించి, అతన్ని ఎంతో ఎరిగివున్నట్టు మాట్లాడాడు. లోకాన్ని వెలిగించే ప్రభల ముఖ సౌందర్యం సంగతీ, హృదయ మాలిన్యాన్ని మండించి కల్మషబంధాన్ని కాల్చే ఆ దివ్యతేజస్సు సంగతీ, ప్రతివారినీ స్వర్గధామం వేపు ఆకర్షించే ఆ దివ్య ప్రణయమూర్తి సంగతీ మాట్లాడాడు. ఇట్లా మాట్లాడుతూ వుండగా, వెలిగిపోతున్న యూసఫ్ కళ్లలోనే చూస్తున్నాడు ఉస్మాన్. కాని యూసఫ్ పక్కన ఓ సారాయి బుడ్డీ గ్లాసూ వుండడం చూసి, ఉస్మాన్ గుండె దిగజారిపోయింది. ఉండబట్టలేక, ''మీ ముఖం దివ్యతేజస్సుతో వెలిగిపోతోంది. మీ కళ్లు ఆధ్యాత్మికానుభవంతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. మీ పలుకులు అమృతంలో మునిగి మధురానుభూతి నిస్తున్నాయి కాని మీపక్కన ఆ సీసాలో ఆ సారాయి ఏమిటి? మీకెందుకది? ఏమిటీ విపరీతం?'' అని అడిగాడు

''నేను కటిక దరిద్రుణ్ణి. మంచినీళ్లకి కుండలు కొనడానికికూడా డబ్బులేదు. నాకెక్కడో ఈ సీసా దొరికితే, దీంట్లో తెచ్చుకుంటాను తాగడానికి నీళ్లు''

''కాని ఆ సారాయి సీసాలో ఎందుకు? వూరివాళ్ళందరూ, దానివ ల్లాన ఏం మాట్లాడుతున్నారో తెలుసునా?''

యూసఫ్ అల్లరిగా నవ్వాడు.

''అందుకే ఆ సారాయి సీసా. ఆ అపవాదుల వల్ల ఎవడూ తన అందమైన భార్యని నీదగ్గిర వదలడు ఆమె సౌందర్యానికి తాళలేక, నేను పొరుగూరికి పరిగెత్తే అవసరం రాదు'' అని నవ్వాడు

తానెందుకు వచ్చాడో దివ్యదృష్టితో తెలుసుకున్న ఆ మహాత్ముని పాదాల మీద వ్రాలాడు అబూఉస్మాన్.

''వల్ల చేస్తున్న గొల్లభామ'' —వెలివేటి శివరామశాస్త్రి

సంగీతకళా పోషణలో విజయనగర రాజుల విశిష్టత

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళతోపాటు సంగీత విద్య కూడ ఎంతో అభివృద్ధి పొందింది. హరిహరబుక్కరాయలకు గురువైన విద్యారణ్యస్వామి ''సంగీతసార'' మనే ఒక సంగీత ఉద్గ్రంథాని రచించాడు ఆ గ్రంథంలో 267 రాగాలను గురించి విపులంగా వ్రాయబడిందట.

అలాగే ప్రౌఢదేవరాయల కొలువులో వున్న కల్లినాథుడు శార్ఙ్గదేవుని సంగీత రత్నాకర'' మనే గ్రంథానికి వ్యాఖ్య వ్రాశాడు రెండవ రాయల కాలంలో ముల్‌బాగల్ మండలేశ్వరుడైన సాళువ గోపతిప్ప సంగీత, నాట్య, తాళ, అలంకార శాస్త్ర గ్రంథాలు వ్రాసినట్లు తెలుస్తూ వుంది వామనుని కావ్యాలంకార గ్రంథానికి ''కామధేను'' అనే వ్యాఖ్యానాన్ని రచించాడు ''తాళదీపిక'' అనే గ్రంథాని సంతరించాడు

కవిరాట్టేకాదు సంగీత సామ్రాట్టుకూడ

శ్రీ కృష్ణదేవరాయలు సంగీత విద్యలో కూడా ప్రజ్ఞావంతుడు రామరాయలవలెనే కృష్ణదేవరాయలు కూడా శ్రావ్యంగా పాడగలిగిన నేర్పరి. కృష్ణదేవరాయలు గాన కళలో ప్రజ్ఞాధురీణుడని కృష్ణాపుర శాసనంలో ఉదహరింపబడింది.

కృష్ణదేవరాయలు బాల్యంలోనే, కృష్ణుడనే ఒక సంగీత శాస్త్రకారుని వద్ద సంగీతాని సాంప్రదాయకంగా అభ్యసించినట్లూ, ఆయనకు రుద్రుడు, మాన్యాలు, వజ్రహారాలు బహూకరించినట్లూ కన డ గ్రంథమైన రాఘవేంద్రవిజయం తెలుపుతూ వుంది

కట్టుదిట్టమైన కర్నాటక సంగీతం

విజయనగర చక్రవర్తుల కాలంలో సంగీతం శాస్త్రయుక్తంగా అభివృద్ధి పొందింది. ఈవిధంగా కర్ణాటక ప్రాంతంలో కట్టుదిట్టంగా సంగీతం అభివృద్ధి పొందడం వల్లనే ఈ సంగీతానికి కర్ణాటక సంగీతం కర్నాటక సాంప్రదాయం అన్నపేరు. నాటనుంచి నేటివరకూ దక్షిణ హిందూదేశంలో అధిక ప్రచారంలో వుంది. విజయనగరరాజుల హయాములో దేవాలయాలలో దేవదాసీలు నృత్యాన్ని తదా రాగాన్ని ప్రదర్శించేవారు. ఆయా ఋతువుల ననుసరించి ఋతువర్ణనలతో ఒక్కొక్క ఋతువునకు ఒక్కొక్క రాగం పాడుతూ వుండేవారు.

రాయలు గానకళను ఎంతగానో పోషించాడు సంగీత విద్వాంసుల్ని పోషించి వారికి అనా రిగా ధర్మాలను చేశాడు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అనేకమంది సంగీత విద్వాంసుల్ని ఆదరించి గౌరవించి సమ్మానించాడు ఇలా వచ్చిన వారిలో ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పండితుడొకడు. ఈయన సంగీతసూర్యోదయ''మనే గ్రంథాన్ని వ్రాశాడు ఈయన కొంతకాలం రాజాంతఃపురంలో సంగీతశాస్త్ర అధ్యాపకుడుగా పని చేశాడు.

రాయల అడుగుజాడల్లో అళియ రామరాజు

అళియ రామరాజు రామయామాత్యుడనే సంగీత విద్వాంసుని తన కుమార్తెలకు సంగీతం నేర్పటానికి వినియోగించాడు. రామయామాత్యుడు ''స్వరమేళకళానిధి'' అనే ఒక సంగీత గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఈ గ్రంథాన్ని అనుసరించే కర్ణాటక సంగీత సాంప్రదాయాన్ని ఏర్పడినవట!

పుండరీక విఠలుడనే ఆయన ఉత్తర హిందూస్థానం వెళ్లి అక్కడ ''సద్రాగ నిర్ణయం'' అనే నాట్యశాస్త్రాన్ని రచించి అక్బరు చక్రవర్తి ఆస్థానంలో గౌరవ సత్కారాన్ని పొందాడు.

కృష్ణదేవరాయల సిబ్బందిలో ఒకడైన వాదిరాజ్ల గొప్ప మంత్రి ''[illegible] దయ''మనే ఆధ్యాత్మిక రూపకానికి వ్యాఖ్య రచించాడు. అతడు నాట్యశాస్త్ర గ్రంథ కర్తలలో శృంగార[illegible] పాడు [illegible].

హరిహరరాయల కుమారుడైన [illegible] రాయలు విద్యారణ్యుల శిష్యుడు [illegible] సంస్కృతం భాషలో ''[illegible] పాణం'' ''ఉన్మత్త రాఘవం'' అనే రెండు నాటకాలు రచించారు.

సాటివాటిలో మేటిగ్రంథం

ఇమ్మడి ప్రౌఢ దేవరాయలుండి [illegible] మల్లికార్జున దేవరాయల కాలంలో (క్రీ. శ. 1446—1465) [illegible] రచించిన ''కళానిధి'' నామాంకిత సంగీత రత్నాకర వ్యాఖ్యానం [illegible] వెలువడిన గ్రంథాలలో ఉత్తమమైనది.

రెండవ దేవరాయల కాలంలో దుర్గాధిపతికుడైన గోపేంద్ర తిప్పరాజు ''తాళదీపిక'' అనే ప్రత్యేక తాళలక్షణ గ్రంథాన్ని రచించాడు.

కళింగాధిపతి [illegible] కృష్ణదేవరాయల పాలనలో వున్న కొండ లక్ష్మీధరుడు [illegible] పూర్వాంశలో [illegible] వాడైన [illegible] ''[illegible]'' మనే నాట్యగ్రంథాన్ని [illegible] సౌందర్యలహరి వ్యాఖ్యానంలో ఉదహరించాడు.

దేవాలయానికి దివ్యదానం తెచ్చిన దేవదాసి

క్రీ.శ. 1433—34 [illegible] ముడమను గ్రామంలో [illegible] దేవాలయానికి దేవదాసి ''[illegible]'' అనే [illegible] రెండు [illegible] దర్శించి అతివిపులం ఒక దేవాలయం కట్టకు దానం పొందింది [illegible] కాలంలో దేవదాసీలు నాట్యకళలో ఆద్యుపమైన ప్రావీణ్యాన్ని కలిగివుండే వారు [illegible] ప్రత్యేకమైన దేవదాసీలు [illegible] ఆధారాలు కూడా స్వర్ణంగా కలిగివుండేవారు. [illegible] దానిని [illegible] వున్న శిల్పసంపదలో గణిక, నర్తకి [illegible] బృందాలు సంగ్రహ చాలు సిద్ధమైన భరతనాట్య భంగిమలలో [illegible] కొప్పుల శిల్పాలు అనేకం గోడలపైన చెక్కబడి వున్నాయి.

బయలాటలకు ప్రభువులుకూడ హాజరు

రాయలకాలంలో దేవాలయాల ముందు జరిగే బహిరంగ నాట్యప్రదర్శనలకు రాజులు కూడా హాజరవుతూ వుండేవారు. శ్రీవిఠల దేవాలయంలో నాట్యప్రదర్శనలు వీక్షింతటానికి వచ్చే రాజులకు ఎత్తైన వేదికపై ఒక సింహాసనం అమర్చబడి [illegible] వుండేది. స్వయంగా రాజులు [illegible] వ్యాయామాల భంగిమలు వున్న ఈ వేదికపై ఉన్న సింహాసనంలో [illegible] వారు.

రాయల కాలంలో [illegible] నాట్యకత్తెలు [illegible] మీద తిరిగి [illegible] విన్యాసాలు [illegible] చెక్కబడి వున్నాయి.

గాయకులకు సంఘంలో ఘన గౌరవం

[illegible] గాయకులకు [illegible] గౌరవం [illegible] నాట్య[illegible]

మిగతా 6వ పేజీలో

ఉభయ గోదావరి జిల్లాల్లోని నృత్యకళా స్వరూపము

రచన: శ్రీ నటరాజ రామకృష్ణ

ఆంధ్ర సంప్రదాయము, భరత నాట్యము, భాగవతము—ఈ మూడు విధములైన కళారూపాలు ఈ ప్రాంతంలో ప్రచారములో వుండినవి.

దేవదాసీల వలయు నృత్య పూజల్లో పాల్గొనేవారు. ఆలయంలో కేళిక చేసేవారు — భరత నాట్యము, కర్నాటకమని గూడా పలువబడుతుంది. భరత నాట్య కచ్చేరియే మేజువాణీ అని గూడా అనబడుతుంది. మేజువాణీ అనగా విందు విజ్ఞాన విందు — పురుషులు భాగవతములు వాడటయేగాక, స్త్రీలు గూడా భాగవత సంప్రదాయంలో భామా కలాపం, గొల్లకలాపం వాడుట కలదు. కాని వీరి బాణీకీ కూచిపూడి వారికి తేడావుంది — అభినయమును ఒక ప్రత్యేక కళగా ఆరాధించినవారు గూడా ఈ ప్రాంతాల్లో కొందరు కళాకారులున్నారు పూర్వము 'కారువా మేళమని' ఒక పద్ధతి ఆడేవారు. —అంద కృష్ణుడు గోపికలుచేరి నృత్యమాడుట విశేషము — దీన్నే ప్రాచీన సాహిత్యంలో కొరంగి నర్తనముగా వర్ణించినారు. ఇది ఒక విధమైన లాసనీ నృత్యము — ఉత్తర హిందూస్థానంలో ఈ నర్తనరీతి ఎక్కువగా ప్రచారంలో వుంది — ఇది రెండువిధాలుగాఉంది ఎనిమిదిమంది గోపికలు, ఎనిమిదిమంది కృష్ణ పాత్రలు వుండి నర్తనమాడే రీతి ఒకటి — రాధా కృష్ణులు మధ్యనుండగా — చుట్టూ గోపికలుచేరి నర్తనమాడు విధము మరొక్కటి — వీధి నాటకములు, యక్షగానములు ఆడే బృందాలు గూడా ఈ ప్రాంతంలో వుండేవిగాని ప్రస్తుత కాలంలో గానరావు. ఆ కళాకారులు ప్రోత్సాహంలేని ఆ విద్యతో కూటికి గడువనందున, విరమించి — కొందరు వ్యవసాయం చేసికొంటూ, కొందరు ఖైనను కుట్టుకొని, మరికొందరు వగైరా నేసుకొని జీవితాలను వెళ్లబుచ్చుకొంటున్నారు. తోలుబొమ్మల భాగవతము గురించే చెప్పవచ్చి ఈ ప్రాంతం యొక్క కళా చరిత్ర పూర్తిగాదు — తోలుబొమ్మల భాగవతం చాలా ప్రాచీనమైన కళారీతి — శాతవాహనుల నాటికే ఈకళ ఆంధ్రదేశంలో ఒక విశిష్టత నంపాదించుకొంది. ఆంధ్రదేశంనుండే ఈ కళ తూర్పు దేశాలకు వెళ్ళింది — అని చరిత్రకారులు తెల్పుతారు. అంతా నిజమే అయివుండవచ్చును. కాని అంతటి ప్రసిద్ధి జెందినకళ, అంత ఖ్యాతిని దేశానికార్జించిన కళయొక్క పరిస్థితి, కళాకారుల స్థితి నేటి కాలంలో యెలా వుందో తెలిసికుంటే కంట తడిపెట్టని కళాహృదయు డుండడు.

ఆ గాత్రము, ఆ ఆంధ్రభాషా ఉచ్చారణ రీతి, ఆ దరువుబాణీ, ఎంతో పాండిత్యంతో కూడి వుంటుంది. ఆ బొమ్మల్ని తయారుచేయుట ఒక విశిష్ట కళారీతి — ఇంత విశిష్టత వున్ననూ నేటి కాలంలో వారిస్థితి యెట్లున్నది. కాకినాడకు దగ్గరగావున్న సర్పవరం చేరువగా మాధవపట్నం అనే చిన్న వూరు వుంది. అక్కడ సుమారు వంద కుటుంబాలకు పైగా బొమ్మలాటమువారు ఉన్నారు. మరాఠీ కంపెనీల వారివలె వీరూ తెనుగువారు గాకపోయినా, తెనుగుదేశంలో వుండిపోయి తెనుగువారైపోయారు. వారిలో వారు మాట్లాడుకున్నప్పుడు మరాఠీ మాట్లాడుకుంటారు. ఆ మరాటీ వారికే అర్థమవుతుంది. వా రందరూ సంచారము చేయుచూ దేశమంతా తిరిగి మాధవపట్నంలో కొన్ని దశాబ్దాల క్రిందట స్థిరపడిపోయారు. వారు మరాటాలు — ప్రస్తుత కాలంలో బొమ్మలాటమువల్ల వారికి ఆదాయము యెక్కువగా లేదు. ఆ రాబడివల్ల జీవనము గడువదు. అందువల్ల పాత బట్టలకు స్త్రీలు పిండివంటలు అమ్మి ఆ బట్టలను పరిశీలించి, పిఠాపుర్తము సంతరోజున దెచ్చి అమ్ముదురు. ఎక్కడ తోలుబొమ్మల భాగవత కేళిక, అచట భారత, రంగనాథ రామాయణ గానము, యెక్కడ పిఠాపురము సంతలో పాతగుడ్డల అమ్మకం — ఆ కళాకారుల స్థితి అంత శోచనీయంగా వున్నది — వారికి మన ఆకాడమీలో మెంబరుషిప్పు లేదు. మన ఆకాడమీలు చేయగల్గింది చేసింది కూడా ఏమీ లేదు — చరిత్రలో మాత్రం చాటుతుంటాయి. బొమ్మలాటము ఆంధ్రులకు గర్వకారణము. ఆంధ్రుల పురాతన కళయని ....

ఈ ప్రాంతాల లోని కళలోని విశిష్టత రెండు విధాలుగా చెప్పవచ్చును.

(1) అభినయము,(2) భాగవతము—

నృత్యము నృత్తము ఎవరైనా ఆడవచ్చును. అభినయమే గొప్ప విద్య—సహజ సౌందర్యంతో, సౌకుమార్యంతో, పాండిత్య ప్రతిభతో సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని చక్కగా పోషిస్తూ ప్రదర్శించుట — అది సామాన్యులకు చేతనైన విషయం గాదు— ఆలాడే విద్యగాదు— పాండిత్య ప్రతిభతో హృదయ సంస్కారమున్నవారుగాని ఆ విద్యను ప్రదర్శించనేలేరు. ఆట్టి విద్య ఈ ప్రాంతీయుల కేళికలో ప్రాముఖ్యత వహించును.

భారతదేశంలో యెచ్చట చూచినను, భాగవతము ఆటను పురుషులే ఆడుదురు ఆ ఆట, పాట స్త్రీలకు వీలుపడదు. కాని ఒక్క ఆంధ్రదేశంలో మాత్రము స్త్రీలు గూడా ఈ కళను ఆరాధించుచున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని స్త్రీ కళాకారులు ఎక్కువగా భాగవతముల వాడుట గలదు. ఇది ఆంధ్రకు ప్రత్యేకత, గరించదగ విషయము—

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వున్నన్ని భాగవత మేళములు మరెచ్చటను లేవనే చెప్పవచ్చును. భాగవతమనగా ఈ ప్రాంతంలో "భామా కలాపము" వీధినాటకాలు, యక్షగానములు వేరు. వీరందరూ పురుష వర్గ కులే— పురుషులే భామవేషం ధరించి ఆడుదురు. ఈ బాణి గురించి ఇదివరకే వివరంగా తెల్పియున్నాము. ఈ భాగవతుల్లో కొన్ని కుటుంబాలు పదిపన్నెండు తరాల నుండి ఈ విద్య నారాధించువా రున్నారు. గాన కోకిల, కలియుగ సత్యభామ బిరుదాంకితు లున్నారు. భరతశాస్త్రం క్షుణ్ణంగా చదివిన విద్వాంసులు వున్నారు. కవు లున్నారు.

విజయనగరం, మాడుగుల, చోడవరం శామి, కశింకోట, నర్సీపట్నం, నరసింగపల్లి కోటవురట్ల విశాఖ జిల్లాలో భరత విద్యకు ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు.

విజయనగరం, సంస్థానం— అచ్చట భరత నాట్యం చేసే కుటుంబాలు ఎన్నో ఉండేవి. ఈ వూరిలోని కళావేత్తల వద్ద భరతము నభ్యసించుటకు దూరదేశాల నుండి గూడా విద్యార్థులు వచ్చేవారు. వీరిదొక ప్రత్యేక బాణీ— మదలాస ఆటకు, బొబ్బిలి ఆటకు— విజయనగరం ఆటకు కొంత తేడావుంది. ఈ సంస్థానపు గజపతి రాజులపై ఎన్నో దరువులు, పదములు, జక్కిణీ శబ్దములు, స్వరజతులు రచన చేయబడినవి. ఈ వూరివారు ప్రత్యేకంగా ఆడేవారు. అభినయంలో గూడా వీరు ప్రసిద్ధి గాంచినవారే— మాడుగుల గూడా ఒక చిన్న సంస్థానము. జయపురం రాజుల ఆధీనంలో వుండి. ఇచ్చట గూడా భరతనాట్యం ప్రసిద్ధి గాంచింది. "కుశలక్షణ" పట్లపెవి ఈ ప్రాంతమువారు ప్రత్యేకంగా ఆడేవారు. కసింకోట కూడా చిన్న జమీందారి— వీరు గూడా నాట్యాన్ని పోషించారు—మిగిలిన వూర్లన్నింటిలో భాగవతపు ఆట వుంది. అనేకరకములైన భామా కలాపములు అనేకులచే రచన చేయబడినట్టివి —అనేక జమీందారులు భూస్వాముల ఆదరణతో అభ్యసింపబడినట్టివి ఈ ప్రాంతంలోని వారు ఆడుదురు. ఈ రెండు జిల్లాల్లో సుమారు వందమందికి తక్కువలేకుండా భామ వేషధారులు, హాస్యము చెప్పేవారు, భాగవత మార్దంగికులు వున్నారు. వీరందరూ భాగవతాల నాడుదురు— వంకాయల బలరామమూర్తి నారాయణమూర్తి యుత్సాదులు ఈ కళనెంతగానో ఆదరించారు. ప్రచారానికి తోడ్పడ్డారు. నూతన కళారచనచేసి కళాకారులకు నేర్పించే ప్రచారం చేయుంచినారు.

శ్రీకాకుళం జిల్లాలో— శ్రీ కూర్మము, ఆరసవెల్లి, బొబ్బిలి, చీపురుపల్లి, కోమటిపల్లి, ఇంగిలాపల్లి, దగన్నాథపురం, రాజాం, విమ్మలవలస, సీతారాంపురం, పిరిడి, పలగర మొదలైన ప్రాంతాల్లో భరతవిద్య ప్రచారములో వున్నది. శ్రీకూర్మము, అరసవిల్లిలో ఆలయ సంప్రదాయం, భరతనాట్యం వుండినది. బొబ్బిలిలో భరతనాట్యం, ఆలయ నర్తనరీతి వుంది. మిగిలిన ప్రాంతాలన్నింటిలో భాగవతము ప్రచారంలో వున్నది. ఈ భాగవతులందరిది ఒక ప్రత్యేక బాణిగా వుండువని ఇదివరకే తెల్పియున్నాను. ఇంతమంది భాగవతులకు ప్రోత్సాహముండునా? ఆర్థికంగా లాభించునా? అన్న సందేహం కలిగి ఒక వృద్ధ కళాకారుల్ని ఆడిగినాము—

"బాబూ కష్టమో నష్టమో— ధనమూ సంపాదనా ఇవన్నీ యెలాగున్నా భాగవతం మా జీవితంలో ఒక భాగమైపోయింది — ఆడకుండా జీవించలేము" అని సమాధానం చెప్పాడు— అది వారి కళారాధన—

సిద్దేంద్ర యోగి యొక్క వంశంతో కొన్ని ఆ ప్రాంతపు దరువులను జేర్చి వీరు ఆడుదురు.

బొబ్బిలి నాట్య విధానం ఒక ప్రత్యేక పద్ధతిలో వుండేది— ఈ నర్తకీమణులు శబ్దముతో ప్రారంభించి జతి స్వరము, పద వర్ణము, పదముల నాడి ముగించేవారు. అలరింపు ఆట వీరి బాణీలో లేదు. జక్కిణీ ఆట వుండెది. పతంగ్ వర్ణము (గాలిపటముఆట పోలిన ఆట) ఇవి రాజుల కచ్చేరిలలో ఆడేవారు గాదు. సభలల్లో ఆడేవారు ఈ జిల్లాల్లోని నర్తకీమణులు హిందూస్థానీ బాణీలో టుమ్రీలు, గజల్, గీతాలుగూడా ఆడుగ గలరు. ఈ ప్రాంతాల్లో మనకు ప్రాచీన నృత్య రీతులకు సంబంధించిన గ్రంథములు దొరికే అవకాశమున్నది.

భామా కలాపం, క్షీర సాగర మథనం, వివిధ సంప్రదాయాలకు చెందినట్టివి. నేను చాలా వరకు సేకరించాను. విజయనగరము గజపతుల దర్బారుకు సంబంధించిన రచనలు గూడా నేను సేకరించగల్గినాను. అందుముఖ్యమైనవి, జక్కిణీ,దరువులు, పల్లవులు, ప్రబంధ రచనలు, సప్త తాళ జక్కిణీ ఒక విశేష రచన. అది సీతారామ గజపతిపై చేయబడిన రచన—చతురంగ అనే ఒక గీత విశేషమును గూడా ఈ ప్రాంతమువారు ఆడుట గలదు—అప్సరసములు గూడా అభినయించదగినవి.

బొబ్బిలి సంస్థానానికి చెందిన ప్రత్యేక రచనలు, శ్రీమతి జీవరత్నమ్మ, బొబ్బిలిఆస్థాన విద్వాంసురాలు ద్వారా లభించినవి. ముఖ్యంగా అవి శబ్ద సంగీత రచనలు.

దశావతారములు ఒక ప్రత్యేక ఆటగా ఆంధ్ర దేశంలో ప్రదర్శింప బడుచున్నవి. దక్షిణాదివారు ఆ శబ్దము వాడ టని ఆరుదు. కూచిపూడి భాగవత బాణిలో ప్రతిఒక్కరూ అభ్యసింతురు. వారంపల్లి కళాకారులుఆడిన దశావతారం శబ్దము, ఒక్కొక్క అవతారము ఒక్కొక్క చందో రీతిలో తాళగతిలో బహురమణీయంగా వున్నది. సాధారణంగానొకింటి ఆక రముల నడకలో— తకదిమి తకతకిట కవిత్వ రచన చేయుట అరుదు. ఈ దశావతారముల్లో పరశురామ అవతారము ఆ నడకలో వుంది. అది వీర శైవ శబ్ద రచన వలె గంభీరముగా ఉండును.

నృత్య కళ యొక్క వివిధ ప్రదర్శన రీతులను గురించి కొంత యెరుక జేయుదును. నృత్త కళను తాళము ఆట, లయ ఆట, గతి ఆట, జతి ఆట— అను నాల్గు విధాలుగా ముఖ్యంగా విభజించవచ్చును.

కొన్ని అక్షరముల కాలమును ఒక క్రమ పద్ధతిలో బంధించే ఆ రీతినే అనుసరించి వాద్య గోష్ఠి చేయుట, నర్తనమాడుట తాళము ఆట అవుతుంది. ఎన్ని పర్యాయములు ఆవాద్య గోష్ఠి జరిగిననూ ఆ కాలమానమునే అనుసరింతురు— లయ ఆటలో తాళపు అక్షరముల యొక్క లెక్కగాదు మనకు ముఖ్యము. ఆ కాలము యొక్క వినామము శరీరము యొక్క గతి ద్వారా ప్రదర్శించుట విశేషము. చతురశ్ర, తిశ్ర, సంకీర్ణాది గతులందు మాత్రము కేళిక జేయుట ఒక విధము — ప్రతి తాళములోను యీ గతులన్ను పడుపుతూ ఆడుటయునూ గలదు. అట్లుగాక ఒక ప్రత్యేక తాళములో ప్రవేశయించకుండా కేవలం గతిని విన్యాసము చేయుచూ ఆడు క్రమమొకటున్నది. ఇది 'అలరింపు' అందు— భాగవత యక్షగానము, అందు గాన్పించును. రగడలు, తిశ్రములు తిప్పడటు మొదలైనవి యీగతులందే నడచును. ఒక తాళమునుసరించి అనేక రీతుల్లో మృదంగ శబ్దములను కూర్చి ఆడుట జతి ఆట. ఈ నాల్గు రీతులనూ శాస్త్రీయ నృత్యములో మనకు కన్పించును. లయ, గతి ఆట ముఖ్యంగా ఆటవికుల నర్తనమునందు వుండును. (సశేషం)

వారం వారం ఆకాశవాణి

(జూన్ 8 వ తేదీ నుంచి జూన్ 14 వ తేదీ వరకు)

ఈ వారం నేను విన్న మొదటి కార్యక్రమం, 8వ తేదీ సాయంత్రం 7—45 నిముషాలకు ప్రసారమయిన, 'తరుణభారతి'. ఈ శీర్షిక క్రింద ఎటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయవచ్చును—అన్న ప్రశ్నకు సమాధానం రేడియో వారికే పూర్తిగా అవగాహన కాలేదేమో కొన్నాళ్లవరకు. అందువల్ల, అనేక రకాల కార్యక్రమాలు ప్రసారమవుతూ వచ్చాయి. కాని అన్నిటిలోనూ కనిపిస్తూ వచ్చిన విషయం మాత్రం ఒక్కటి.ఆ కార్యక్రమాల నిస్సారాయి. ఆ కార్యక్రమాలలో వచ్చిన నాటికలుగాని, సంగీతంకాని అంత మంచిదిగా లేకపోవడం. కారణం దురూహ్యం కాదు. ఈ కార్యక్రమ నిర్వహణను (రచనల నుంచి ప్రసారం వరకు)ఏదో ఒక ఔత్సాహికకళాసంస్థకు వదలివేయడం, అందులో రేడియోవారు ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోకపోవడం, ఆ సంస్థలోని సభ్యులతో, (వారు ప్రజ్ఞావంతులైన కళాకారులయినా కాకపోయినా) తృప్తి పడి వారి చేతనే యీకార్యక్రమ భాగాలన్నీ నిర్వహింప జేయడం—ఇవన్నీ యిట్టి స్థితికి కారణాలు. అయితే అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు రాకపోలేదు. అట్టి సదవకాశాలలో మొన్నటిది ఒకటి. కార్యక్రమాలలో భాగాలు బాగున్నాయి. మొదటిది: "నే చూడని మహాత్ముడు" శీర్షికబాగుంది. ఈనాటి యువతరంలో అధికాంశం గాంధీజీని చూడనివారే. అయినా, మహాత్ముని జీవితాదర్శాలవల్లా, జీవిత విశేషాలవల్లా, ప్రభావితులు కానివారు మాత్రం లేరనే చెప్పాలి. అట్టి వారిచే మహాత్ముని గురించి మాట్లాడించడంలో ఒక విశేషం ఉంది. ఈ కార్యక్రమంలో అది జరిగింది. ముగ్గురు నలుగురు యువతీ యువకులు, మహాత్ముని ఆదర్శాలలో జీవిత ఘట్టాలలో ఒక్కొక్క దానిని తీసుకుని, వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. బాగుంది. అయితే స్త్రీ గాత్రాలను ఎన్నుకోవడంలో యింక కొంచెం శ్రద్ధ చూపి, మంచి గాత్రాలను ఎన్నుకొని, యింక కొంచెం నిశితమయిన శిక్షణ యిచ్చి ఉంటే కార్యక్రమం యింకా మెరుగుగా ఉండేది. ఇక మిగిలిన భాగాలయిన "పరిణామం" నాటిక, బృందగానం కూడా చాలా బాగానే ఉన్నాయి. "మధురశ్రీ" రచించిన యీ నాటికకు ఎన్నుకొన్న వస్తువు యీనాటి వాతావరణానికి చాలా అనుగుణంగ ఉంది. ఈ నాడు విద్యార్థులలో చెలరేగుతూ ఉన్న అలజడులు, విప్లవాత్మక, విధ్వంసక కార్యకలాపాలలో వారు తమ విధ్యుక్త ధర్మాన్ని కూడా పాటించకుండా పాల్గొంటూ ఉండడం, యీ భావాలన్నింటినీ తీసుకుని ఒక చక్కని నాటిక వ్రాశారు రచయిత. నిర్వహణ కూడా బాగుంది.

ఆ తరువాత 10వ తేదీన 7—15 నిముషాలకు నేవిన్న పద్య పఠనాన్ని గురించి రెండు ముక్కలు. ఆంధ్రులకు యీ పద్య పఠన చాలాముక్కువ అయిన వ్యాపకం. అందులో ఒక ప్రత్యేకత ఉంది. సాహిత్య భావం,అర్థమూ చెడకుండా తగువైన సంగీతాన్ని జోడించి పద్యం చదవడం తెలుగువారి సొత్తు. ఇది ఆంధ్ర రంగస్థలంపైన చాలా ఉన్నతస్థాయిని అందుకున్నది, ఒకటి రెండుమూడు దశాబ్దాల క్రిందట. ఆ తరువాత, సంగీతానికి ప్రాధాన్యత ఎక్కువ యిచ్చి, అర్థ రహితమయిన సంగీత కళలను జోడించి, సాహిత్యాన్ని పూర్తిగా ధ్వంసమొనర్చి పద్యం చదవ మొదలుపెట్టిన కొందరు రంగస్థల నటుల ఆగమనంతో, యీ పద్యపఠన కళ యొక్క పతనం ప్రారంభమయింది. ఈ నాడు రేడియో కార్యక్రమాలలో, యీ పద్య పఠన కార్యక్రమాలు లక్ష్య సిద్ధిని పొందాలంటే, రేడియోవారు కళాకారులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. పద్యం చదివేవారికి కొంతయినా సాహిత్య పరిజ్ఞానం ఉండాలి. ఉండడమే కాదు. దాని యందు గౌరవం ఉండాలి.దానికి తోడు సముచితమయిన రాగజ్ఞానం ఉండాలి. అన్నిటిని మించి, యీ రెంటి సమన్వయము తెలిసి ఉండాలి. పద్య పఠనకు జీవం అర్థ, భావ స్ఫూర్తి. సంగీతం యొక్క స్థానం "వాహకం"గా మాత్రమే. ఈ సూక్ష్మం గ్రహించి, అనుసరించినప్పుడే యీ కార్యక్రమం సార్థకం అవుతుంది. అది సాధారణంగా లోపిస్తోంది. మొన్నటి కార్యక్రమం యిందుకు ఉదాహరణం. సంగీత పరిజ్ఞానం కూడా అంత కనిపించ లేదు. రాగ స్వరూపం కూడా పూర్తిగా తెలుసునని అనిపించ లేదు. ఏవో కొన్ని అర్థ రహిత మయిన సంగీత కళలు మాత్రం దొర్లించారు. రాగం విస్తృతంగా పాడామా లేదా అనే దృష్టి మాత్రమే గోచరించింది, ఆ పద్య పఠనలో. ఇది యీ మధ్య కాలంలో రంగస్థలంపై వచ్చిన పరిణామాల అనుకరణ. ఈ రకం పద్య పఠనను సాధ్యమయినంతవరకు బహిష్కరించాలి.

11 వ తేదీ సాయంత్రం 7—45 నిముషాలకు ప్రసారమయిన నాటిక "భాగ్యరేఖ" పాత్రధారులు చాలవరకు బాగానే చేశారు. వస్తువు: ఆదర్శాలకు స్వస్తిచెప్పలేక దాని ఫలితాలను అనుభవించి అదృష్టంకలిసి వచ్చి చివరకు ప్రయోజకుడయిన వ్యక్తి యొక్కకథ. అంతవరకు చూస్తే "భాగ్యరేఖ" శీర్షిక బాగానే ఉంది, కథా సంవిధానం కొంచెం అసహజంగా ఉన్నా, అంతే, నాటక రచనలోనూ, ప్రసారంలోను కూడా యీ "భాగ్యరేఖకు" ప్రాధాన్యత తక్కువగా కనిపించింది. ప్రధాన భావాలు ఆగాయకునికి బుజావర్తన యందున్న అచంచల విశ్వాసము, దీక్ష, అందువలన అతడు పడ్డ యిబ్బందులు, తన ఉద్యోగ దినాలలో భార్య అతని యెడల చూపిన అభిమానమూ, ప్రేమా, అతను ఉద్యోగం విడిచిన తర్వాత ఆమె చూపిన నిర్లక్ష్యమూ—యివి. ఈ సందర్భంలో నాటికయొక్క పేరు కొంచెం అతకనట్లుగా కనిపించింది. పాత్రలన్నీ బాగానే చేసినా, ముఖ్యపాత్ర అయిన భార్యపాత్ర నిర్వహణ ఇంకకొంచెం నిశితంగా ఉండి ఉండవచ్చు. ఆమె భాగ్యాలయిబిడ్డ. తన భర్త ఉద్యోగ జీవితంలో అనేకములయిన అనుభవాలనుఆశించింది. కాని అతని, బుజావర్తన, దీక్ష, వలన రాగల ముప్పును ఊహించి అతనిని అప్పుడారికి మరలించ యత్నిస్తుంది. విఫలురాలవుతుంది. భర్త వదలి పుట్టింటికి వెలుతుంది. భర్త ఉద్యోగాన్ని వదలిన తర్వాత కొన్నాళ్ళ అనంతరం తన తెలివి తక్కువను తెలుసు కుంటుందో లేక భర్తకు తిరిగి మంచి రోజులు వచ్చాయని తెలుసుకునో, తిరిగి భర్తదగ్గరకు వస్తుంది. ఇది కొంచెం క్లిష్టమయిన పాత్ర. పాత్ర పోషణలో చాలా మెలకువ అవసరం. భావ వ్యక్తీకరణలో గాత్రములో మార్పులను యింకా బాగుగా చూపవచ్చు. పాత్రధారిలోపంకంటె దర్శకుని లోపం ఎక్కువ కనిపించింది. పాత్రయొక్క పూర్ణస్వరూపాన్ని దర్శకుడు పాత్ర ధారిణికి విశదీకరించలేదేమోఅనిపించింది. ఆమె గాత్రంలో ఆ శక్తి ఉన్నట్లు వ్యక్తమైంది గాని పూర్తిగా ఆమె దానిని వర్తించే యోగం చేసుకోలేదేమో అనిపించింది. మొత్తానికి నాటిక బాగానే ఉంది.

—కౌండిన్య

సంగీత కళాపోషణ

[5 వ పేజీ తరువాయి]

పరికరాలలో వీణకు ఎక్కువ ప్రాముఖ్యమున్నట్లు అనేక ప్రబంధాలలో ఉదహరింపబడి వుంది. అనేకమంది గాయకులూ, సంగీత విద్వాంసులూ ఉత్తర హిందూదేశంలో పర్యటించి అనేక రాజాస్థానాలలో తమ విద్యను ప్రదర్శించి పోటీలలో నెగ్గి విజయనగరానికి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చారు. సంగీత రత్నాకరం వ్రాసిన శార్ఙ్గదేవుడి 22 రాగాలలో విశేష ప్రవీణులని సంపాదించి గుజరాత్ పాండ్యేసుల్తానును మెప్పించి వేయిబంగారాల పారితోషికంగా పొందాడట. ఈవిధంగా విజయనగర చక్రవర్తులు కవి, పండిత, గాయక, నటీనటులను, శిల్పులను పోషించారు.

ఆటపాటల్లో స్వయంగానూ రాయల సాధన

శ్రీ కృష్ణదేవరాయల నగరులోని నాట్యశాలలో కృష్ణదేవరాయలు స్వయంగా సంగీత నాట్యాలను అభ్యసించినట్లు చరిత్రకారుల వల్ల తెలుస్తూ వుంది. రాయల కొలువు తీర్చి వుండగా "రంజకం" "శిరంగరాజ" అనే రాజ కుమార్తె రంజకంగా ... "..." మొదలైనవారు నృత్య నాటకాలన్న ప్రదర్శించే వారట.

దసరా వేడుకలలో కొట్టేలు కుస్తీలను ప్రదర్శించేవారట. రాత్రివేళ బాణాసంచాలను కాలుస్తూ వుండేవారట. నానావిధాల ఆకారంలో వున్న బాణాసంచాలు పటపటమంటూ ఆకాశానికెగిరి పగులుతూ వుండేవిట.

రాయలకాలంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రాగానికి ప్రాముఖ్యముండేదట.

వసంతకాలంలో హిందోళరాగం పాడినట్లు ఆముక్తమాల్యదలో ఉదహరించబడి వుంది.

అచ్యుతరాయల పరిపాలనలో నృత్యకళ అభివృద్ధి పొందింది. ఆయన ఆస్థానంలో అనేకమంది నర్తకీమణులు పోషింపబడ్డారు. ఆనాడు అనేకమంది నర్తకీమణులు తిరుపతి దేవస్థానానికి పంపబడినట్లు దేవస్థానం వారు ప్రకటించిన శాసనాన్ని బట్టి తెలుస్తుంది.

ఆ రోజుల్లో పురుషులే స్త్రీవేషాలు ధరించేవారని, నాట్యపు పోటీలు జరిగేవని నిపుణులు ఉత్సవ సమయాలలో నృత్యనిర్ణయాలను చేసినట్లు వుండం..., ఉడుకు..., బురువమేర్పెర, పన్నాగసేన, ముఖవీణ, వాగ్గేయాలు, ఎవపురి, ..., గారు, గుమ్మెట, తమ్మెటం ,ఢక్కి— ఢక్కి— చెక్కి—చెయ్యంక మొదలైన వాయిద్యాలుండెవని ఆముక్తమాల్యదలో ఉదహరించబడింది.

పెద్దన మనుచరిత్ర నాలుగవ ఆశ్వాసంలో స్వరోచిపుర ప్రవేశ సందర్భాన చిలుకల్ని కల్పి ... చేరియు నాటకశాల మేడపై విలువున నాడుచుండిరని ఒక పద్యంలో ... శాలను పేర్కొన్నాడు.

భోగాలకు పెట్టిపుట్టిన భోగంవారు

ఆనాడు ఆటపాటలకు భోగంవారే ప్రధాన సంగపుష్టులు. భోగంవారి సమ్మేళనాన్ని మేళమనే పిలిచేవారు. ఈనాటికి అనుశ్రుతంగా భోగంవారి భోగం మేళమని పిలుస్తూ వున్నారు. ప్రతి పేటలోకీ ఆటలోనూ, పాటలోనూ, ... లోనూ, అనుభవంలోనూ ... ఒక ... పెద్దగా వుంటూ ... పద్ధతుల్లో నిర్వహించేవారు. ... వేశ్యలైన నాట్యసుందరీమణులు, కలిసికట్టుగా నడిచేవి. ఇందులో ... పదే వారు కొందరు. ఆ పేటకు ... ప్రక్కనుండి ...

కృష్ణదేవరాయల కాలంలో దేవదాసీలు ప్రముఖస్థానాన్ని అలంకరించారు. వీరు కళయందు ప్రజ్ఞానిధులుగా వెలుగొందారు. రాయల దర్బారులోను, రాణివాసపు మందిరాలలోను, దేవస్థానాలలోను, వీధులలోను, ఎటుచూచినా దేవదాసీ సుందరాంగనలు నాట్య, నాటక, గాన మాధుర్యాలను వెదజల్లారు.

భోగంవారని పిలువబడే ఈ దేవదాసీలు రాయల సామ్రాజ్యంలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవదాసీలకు అన్ని సమయాల్లోనూ, రాయల అంతఃపుర సౌధాలలోకి ప్రవేశముండేది. కొంతమంది వేశ్యలు రాణుల వద్ద చెలులుగా వుండేవారు. వసంతోత్సవాలలో ఎటుచూచినా దేవదాసీలు వసంతాలను వెదజల్లేవారట.

ఆనాడు రాయల ఆస్థాన శిల్పులు దేవాలయాల మీదా, వారి మహాసౌధాల మీదా, కుడ్యాల మీదా, స్తంభాల మీదా ఆ దేవదాసీల నాట్యభంగిమలను వివిధ భంగిమలలో వేషభూషణ అలంకారాలతో సహా చిత్రించారు. కొన్ని చిత్రాలు స్వర్ణంగా కూడా చెక్కబడి వున్నాయి. హంపీ, హజార రామాలయం ముఖద్వారం వద్దనూ, ఆలయంలోనూ, స్తంభాల పైనా నాట్యకత్తెల యొక్క ఆనాటి చిత్రాలు మనకు కనబడుతున్నాయి. ఈవిధంగా దేవదాసీ నాట్యకళను రాయలు ఎంతగానో ఆదరించాడు.

వ్యంగ్య రచన-2

పానగల్ పార్కులో....

శ్రీ యామిజాల పద్మనాభస్వామి

'ఆలస్యంగా వచ్చావేమి గోవిందం !'— అని ఆప్యాయంగా సిగరెట్టు అందిస్తూ అన్నారు శర్మ గారు.

చొక్కా విప్పి పక్కనే ఉంచి సిగరెట్టు ముట్టించుకుంటూ 'వెయ్యేళ్ళు వర్ధిల్లు శర్మా !'— అన్నాడు గోవిందరావు.'ఇవాళ మా బాస్ ఆలస్యం చేశాడు. అందువల్ల కాస్త ఆలస్యం. . .చిత్తగించా?. . . పరేకాని శర్మా చూడుచూడు ఆ జంట . . . .

'మనం వచ్చినట్లే వారూ వచ్చారు చూడడానికేముంది? ఏళ్ళైయేళ్ళు వచ్చినా నీకే చిల్లరగుణం మళ్లలేదు' అంటూ నా వైపు చూశారు శర్మగారు. నేను చిరునవ్వు నవ్వి గోవిందరావుని చూశాను. ఆయన యిలాటి మందలింపులకు వూరకునే మనిషికాడు.

'నువ్వు అక్కడికి శిశువుడవు అయినట్టు. నేను బరిదిగిపోయిన బజారు జొఉదున్నా— నీ వుద్దేశం అంటేనా? అది ఒక నవ్వ నవ్వి 'అగ్గిపెట్టె యిలారావి. ఆకులిచ్చి వక్కలివ్వని తాంబూలదానమైతే ఎట్లా?. . .శర్మగారు అగ్గిపెట్టె అందించారు.

ఆ జంట సరాసరి మేమున్న చెట్టు దగ్గరకు వచ్చి పక్కనే పదిగజాల దూరంలో వున్న సిమెంటు అరుగుమీద కూర్చున్నారు. ఆయన కొంచెం సన్నపాటం. ఆమె డబుల్ వచ్చా. . . .సర్దుకుని కూర్చున్నారిద్దరున్నూ. సంభాషణ ఆరంభమయింది.

'చూశావా శర్మ! . . .

ఉష్. యిక నీ గొంతుడింపు కట్టిపెట్టు. అల్మ గల సంభాషణకి అంతరాయం కలిగించకూడదు. శర్మగారు ఆజ్ఞగా, సన్నగా అన్నారు. . . . శర్మగారి ఆజ్ఞ అయితే చెట్టు ఆకు కూడా కదలదు. అదోలా చూశాడు గోవిందరావు. ఆవధాన సమయంలో కవిలాగా శర్మగారు ఏకధ్యానంగా కూర్చున్నారు.

• • •

'ఏమండి అలా కూర్చుంటే యెలాగ?'

'మరెలా కూర్చొనేది జాగా చాలనప్పుడు. నువ్వు మరి. . .'ఇక్కడ కాదు నేననేది. పెళ్లికి ఏ వయస్సు మెత్తే చెయ్యక కీమున్నాస్తిగా కూర్చుంటే ఎలాగా?' అని అడుగుతున్నాను.

'ఏమిచెయ్యమన్నావు? తగిన సంబంధం రావద్దూ? ఏమాత్రం ఎప్పుతక్కువంటున్నా మన దాంపత్యం గాగే అవుతుంది.'

'మన దాంపత్యానికి ఏంవచ్చింది ?'

'ఏమీ రాలేదు.'

'అహా అదికాదు. ఏదో సందర్భంచూసుకుని యిలా అంటూ వుండడం మీకు పరిపాటి. ఏమిటో మీ వుద్దేశం చెప్పండి.' (కటుకుగా వుందామె కంఠం)

'శర్మా! . . .

'ఉష్! నోర్ముయ్— గోవిందరావు నోరు మూసుకున్నాడు రెండు చేతులతో.

'ఉద్దేశానికేముంది ఊర్మిళా! నువ్వు చదివినది సంస్కృతం, తెలుగూ. నేను బి.ఏ. ఈ రెండూ సంప్రదాయానికి చాలా దూరం...

'నయమే. మీరు సంస్కృతమూ, తెలుగూ చదివి నేను బి.ఏ. చదవలేదు, మంచిదేగా.

'మంచిదే. నేను కాదన్నానా? '

'అయితే యిప్పుడు మన సాంసారిక జీవనానికి ఏమి తక్కువయిందంటారు?'

ఏమిలేదు. యతి అంటే ప్రతి. నంది అంటే నంది.

'ఆ ధోరణి మీదిగాని నాదికాదు. నేను భారతీయ మహిళగా నా గృహధర్మాన్ని గుంభనగా నెరవేర్చుతున్నాను. మీరే అయినదానికీ, కానిదానికీ కారాలూ, మిరియాలూ నూరుతూ వుంటారు. 'అవును. మొన్న ఇంగ్లీషు పిక్చరుకి వెళదామా? అని నేనంటే ఏమన్నావు?

'ఏమన్నాను? నా కా భాష రానపుడు రెండు గంటలసేపు చెరలో వున్నట్టు. అక్కడ కూర్చోడం అర్థంలేని పని. కనక నేను రానన్నాను. మిమ్మల్ని వెళ్లవద్దన్నానా?'

'ఆ మాట అన్నావన్నానా? ఇద్దరమూ సరదాగా వెళ్లివద్దామని ఎంతో ఆశతో రమ్మంటే రానన్నావు'.

'ఆ లవేవి సలక్షణములంటే తీర్చుకోడానికి తెరుపేలేదా? ఇంగ్లీషు సినిమాకి మీతో రానంతమాత్రాన మీ ఆశ భగ్నమైనట్టేనా?'

'ఇవాళ సినిమాకి రానన్నావు. రేపింకోదానికి రావంటావు.'

'ఇంకేదైనా వుందా కార్యక్రమం?'

'ఉన్నది. ఎల్లుండి ఆదివారంనాడు వాణీ మహల్లో కూచిపూడివారు యక్షగానం ప్రదర్శిస్తారు. మనకి టిక్కెట్లు వచ్చింది.'

'హా వెళ్లండి! దానికేం ?'

'నీ మాట?'

'నేను రాను'

'కారణం?'

'ఆడపిల్లలు నాట్యాలూ అవీ చెయ్యడం అంటే నాకు ఏమిటోలా వుంటుంది.'

'ఊర్మిళా నువ్వు చదివినతెలుగు, సంస్కృతం పుస్తకాలలో ఆడపిల్లలు నాట్యం చేసినట్టు ఎక్కడా రాలేదూ ?'

'చాలా చోట్ల వచ్చింది. ఆ నృత్యం నేర్చుకున్న అమ్మాయిలు ధన సంపాదనా గజ్జెకట్టి రంగస్థలం యెక్కినవారుకారు. రాచ స్త్రీలు, కలవారి కూతుళ్లు, కళాపోషకులైన తల్లిదండ్రుల ఆదరాభిమానాలవల్ల సమర్థులైన నాట్యాచార్యులవద్ద శాస్త్రీయమూ, క్రమబద్ధమూ, భావ స్ఫోరకమూ అయిన నాట్య విద్య కళారాధన పరమార్థంగా అభ్యసించినట్టు కనిపిస్తుంది.'

'పెద్దలెక్చరు కొట్టావు. సంతోషించాము గాని యిప్పటి కూచిపూడివారిది కూడా ఆలాటి శాస్త్రీయమైన నాట్యమే. నువ్వు విముఖత్వముతో ఒక నిర్ణయానికివచ్చి దులవరిస్తే నే ననేదేమీలేదు ఊర్మిళా!'

'కూచిపూడివారి నృత్యం అశాస్త్రీయమని నే నన్నానా? నేర్చుకుంటున్న వారిలో కొందరు కేవలం సినిమాలో కాళ్ళూ చేతులూ, కళ్లూ, ఒళ్ళూ తిప్పుతూ అనాగరిక భావాలను ప్రకటిస్తూ, అసభ్యంగా అభినయిస్తూ ధన సంపాదనమే పరమార్థంగా నేర్చుకొంటున్నారని అన్నాను. కూచిపూడి

(మిగతా 7వ పేజీలో)

కాలక్షేపం

ఏక పేరుగల నబ్బుల కంపెనీవాళ్లు నాకు ఉత్తర్వలు రాశారు'' అన్నాడు కంపు.

''ఏమిటి తినుకోమన్నారా ?'' అని అడిగాను.

''అబ్బే ! వాళ్లు కొత్తగా వెలువరించే చేయుచోతున్న నబ్బుకు రెండు పంక్తుల్లో ఒక వివాదం రాసిపెట్టమన్నారు. వాళ్లు కవలో నాపేరు చెప్పారట!'' అన్నాడు కంపు.

''నీ ఖ్యాతి ఖండఖండాంతరాల్లో పాకిందికంపూ !'' అన్నాడు తి. శ.

''ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహాకవి ఉద్భవిస్తాడు. వ్యాపారయుగపు మహాకవివి నీవే'' అన్నాడు నీలమేఘం.

''తప్పులేదు. పూర్వం కవులను రాజులు పోషించేవాళ్లు. నేడు వ్యాపారులు పోషిస్తున్నారు అన్నాడు మహర్షి గడ్డం నిమురుకుంటూ.

''కాబట్టి ఈ భట్రాజుల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు పోషించాల్సిందే నంటావు?'' అన్నాడు తి. శ.

''తప్పు తప్పు ? కవిరాజసీను పరిభాష ప్రయోగించా ? అనగా కవి సార్వభౌములు పరమేశ్వరుడే!'' అన్నాడు మహర్షి.

''అనగా ప్రస్తుతం ఈ పరమేశ్వరుడు నబ్బు అమ్మడానికి పనికొచ్చాడంటావు?'' అన్నాడు నీలమేఘం.

''నబ్బులు మనవాళ్లే కనిపెట్టారు! వీటిని ఆ రోజుల్లో 'ఫేనకం' అనేవాళ్లు అన్నాడు మహర్షి.

''నబ్బులు ప్రజలకు ఉపయోగకరమైనవి కాబట్టి నబ్బులను గురించి రాస్తే కంపు ప్రజలకు ఉపయోగించే కవిత్వం రాసినట్లే. మనవాడు ప్రజాకవి కాదని ఎవరూ అనలేరు'' అన్నాడు తి. శ.

''నబ్బుకు — 'ఏ నబ్బు కావాలి, ఫలాని నబ్బు కావాలి., ఏ నబ్బు వాడిది ? ఫలానా నబ్బు వాడిది!' క్రింద మహాకవి కంపు అని ఉంటుంది'' అన్నాడు నీలమేఘం.

ఫలానా అనే నబ్బు ఒకటి ఉందా ? ఈ పేరి కొనివాడి చూడాలి అన్నాడు తి. శ.

''నీ దొక తిక్క మేళం నీ నబ్బు పేరైనాపెట్టుకోడానికివీలుగా 'ఫలానా నబ్బు' అన్నాను' అన్నాడు నీలమేఘం.

''హో ! ఇప్పుడు అర్థమయింది. కానీ నువ్వు మాటిమాటికి 'తిక్క, తిక్క' అని తిక్కన్నను అవమానిస్తే నే నూరుకోను? అన్నాడు తి. శ.

''ఇంతకూ నువ్వు తిరిగి ఏం రాశావు? కంపూ!'' అని అడిగాను.

''అదే ఆలోచిస్తున్నాను'' అన్నాడు కంపు.

''నూరుమాటాడకుండా ఒప్పుకో కంపూ నబ్బు కన్నాకూడా నీ కీర్తి ప్రచారమా ఆలోచించు'' అన్నాడు తి. శ.

''నువ్వు వేసే కవిత్వం రాస్తే ఒక్క పత్రికలోనే పడుతుంది. ఈ నీ మహా కవిత్వం అన్ని పత్రికలలోనూ అచ్చవుతుంది'' అన్నాడు నీలమేఘం.

''ఆ నబ్బు వాడే ప్రతివాడూ నీ కవిత్వాన్ని చదువుతాడు అన్నాడు తి. శ.

''ఆ నబ్బుల కంపెనీ వాళ్లు నీకొక పెద్ద నబ్బులపెట్టె ఇచ్చి సన్మానిస్తారు. మళ్లీ జన్మలో నబ్బుబిళ్ల కొనేపని ఉండదు'' అన్నాడు నీలమేఘం.

''ఆ నబ్బులపెట్టె నేను నీ కిస్తాను. అది నీకు ఎక్కువ అవసరం'' అని చమత్కరించాడు కంపు. అంటే నీలమేఘం పేరుకు తగిన చాయలో ఉంటాడు.

''సరే , సరే ! కవి చమత్కారం ? అయినా నబ్బేల, డబ్బుకూడా ఇవ్వవచ్చు'' అన్నాడు మహర్షి.

''ఏమిటి తారలకు నీ రేలా వస్తున్నది ? రకరకాల ప్రకటనల్లో వాళ్ల పేరులూ, ఫోటోలు పడుతుంటాయి కదా?'' అన్నాడు తి. శ.

''అవునోయ్ కంపూ ! నీ ఫోటో కూడా పడేట్టు చూడు ! క్రింద మహాకవి కంపు అని రాయించు'' అని సలహా యిచ్చాడు నీలమేఘం.

''పద్దులే కంపూ ? నీ ఫోటో చూసిన తరువాత జనం ఆ నబ్బు కొనడం మానేసి, ఆ కంపెనీ దివాళా తీసినా తియ్యవచ్చు'' అన్నాడు తి. శ.

''అసలు నే నా కంపెనీకి వ్రాయదలచు కోలేదు'' అన్నాడు కంపు.

''ఎందుచేత ?'' అన్నాడు నీలమేఘం.

''ఇది నా ప్రతిభకూ, నా కవితానికీ తీరని అవమానం!'' అన్నాడు కంపు.

''ఏమాత్రం కాదు. నీ కవితం వల్ల ప్రజలు నబ్బు తెక్కువగా కొంటారు. శుచీ, శుభ్రతా ఎక్కువా అవుతుంది. దుష్ట క్రిములు సంహరింపబడతాయి. ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. దేశం వర్ధిల్లుతుంది'' అన్నాడు తి. శ.

''నబ్బుబిళ్లను, కుక్కపిల్లను గురించి కవిత్వం రాయొచ్చని సెలవిచ్చాడోయ్ మహాకవి'' అన్నాడు నీలమేఘం.

''ఏ మహాకవి ?'' అని అడిగాడు కంపు.

''ఏ మహాకవైతే నీ కేందుకు ?'' అన్నాడు తి. శ.

''ఫేనకములు ...'' అని మొదలుపెట్టాడు మహర్షి.

''ఆడుగో, మహర్షీ ! నబ్బులు అనవద్యావ్యామి ! సంపుతునావు అన్నాడు తి. శ

'అనగా, నబ్బులు మనకు పురాతన నదిశ్రమల్లో ఒకటి. దానిని గురించి కవిత్వం వ్రాయుటంతో తప్పులేదు'' అని తీర్పుచెప్పాడు మహర్షి.

''చూశావా ! మహర్షి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఇక ఈ సదవకాశాన్ని జారవిడువకు కంపూ'' అన్నాను నేను.

''అంతేనంటావా ?'' అన్నాడు కంపు.

''అందులకు సందియమా ? నీ పేరు అన్నిపత్రికల్లో పడుతుంది.పైపెచ్చు బోర్డులు— అనగా ప్రకటన ఫలకాలపైన వ్రాస్తారు. గోడలమీద వ్రాస్తారు. నీ అమరకవిత్వం విద్యుల్లేఖలతో లిఖించబడుతుంది. త్రోవను పోయే చిన్నపిల్లలు కూడా నీ నబ్బులపాట పాడుకుంటూ పోతారు. నీ పేరు ఎరుగనివాడు పాపాత్ముడవుతాడు'' అన్నాను.

''అయితే,ఒకటేచిక్కు కంపూ!'' అన్నాడు నీలమేఘం.

''ఏమిటది ?'' అ నడిగాడు కంపు.

''ఆ నబ్బు కవుక మంచిది కాకపోయిందా, నువ్వు ఆంధ్రదేశంలో ఉండలేవు'' అన్నాడు నీలమేఘం.

''ఏం ?'' అన్నాడు కంపు.

''అదికూడా చెప్పాలా? నీ పేరు, ముఖమూ అందరికీ గుర్తుంటాయి. నిన్ను చూచినప్పుడల్లా అదుగో ఫలానా నబ్బు మహాకవి అంటారు. చిన్న పిల్లలు నీ పాటపాడి వెక్కిరిస్తారు. గడుగ్గాయి లెవరన్నా ఉంటే. 'ఏంబాబూ ! ఆ నబ్బు వాడటంవల్లనే నీ మొఖం ఇంత అందంగా తయారయిందా?' అని నీ మొఖానే అడుగుతారు'' అన్నాడు నీలమేఘం.

''అవు నవును. అటువంటి చిక్కులు లేకపోలేదు'' అన్నాడు మహర్షి.

''అందువల్ల కంపూ ! జాగ్రత్తగా ఆలోచించుకో ?'' అని సలహా ఇచ్చాను.

''నా కెందుకు కొప్పిన గొడవకాని, ఇది నావల్ల కాదని రాసేస్తాను'' అన్నాడు కంపు.

— వైరాగి.

NSF

మేతలు అధిక పాలవృద్ధికి, అధిక గ్రుడ్లకు

NSF పశువులమేతలు పాడి ఆవుల పాలవృద్ధిని అత్యధికము చేయును.
NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము

NSF మేతలు విటమిను నిండిన సమగ్ర, సంగ్రహ ఆహారము.మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.
ఈ NSF మేతలు రుచికర నిర్ణయమునకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము

NSF మేతలు మీరు సులభముగాశుభ్రపరచి వాడుకోవచ్చును.
మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.
NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ లేక అణువుల రూపమున దొరకును.
NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ రూపమున దొరకును.



తయారుచేయువారు:
ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్,
శక్కర్‌నగర్, నిజామాబాద్ జిల్లా
కేంద్ర కార్యాలయము:
ఫతేమైదాన్, హైదరాబాద్-4
(ఆంధ్ర ప్రదేశ్)

తారాబలం-చంద్రబలం

22—6—69 మొదలు 28—6—69 వరకు

గ్రహస్థితి

మేషంలో శని, శుక్రులు, బుధుడు 26 వరకు వృషభం — తరువాత మిథునంలో రవిలో కలయిక, కన్యలో గురు, కేతువులు, కృశ్చికంలో వక్రకుజుడు, మీనంలో రాహువు కన్య, తుల, వృశ్చికాలలో చంద్రుడు.

మేషం

(అశ్వని, భరణి, కృత్తిక 1 పా)

ఈ వారంలో రవి, శుక్ర, కేతువులు 26 వరకు బుధుడు అనుకూలురు. 26 వరకు ఈ వారంలో మీరారు తలచిన పనులు నెరవేరుతాయి. ఖర్చులు అధికంగావున్నా, పెద్దలతో ... పుణ్యకార్యాచరణ, కుటుంబసౌఖ్యం ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార రంగాలలోని వారికి ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగులు పై అధికారుల మెప్పును పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా వుంటాయి. విలాసాలు, గోష్ఠులు మీకు సంతోషం కలుగుతాయి. వారాంతంలో ప్రయాణతొందరలు, అకాల భోజనం, శ్రమ, త్రిప్పట ఉండవచ్చు. ఆరోగ్యం కాపాడుకోండి. అతి సాహసంతో ఏ పని చేయవద్దు. 22, 23, 24 ఎక్కువ అనుకూలం. 27, 28 జాగ్రత్త అవసరం.

వృషభం

(కృత్తిక2,3,4పా- రోహిణి, మృగశిర1,2పా)

గురు, శుక్ర, రాహువులు — 27 నుండి బుధుడు అనుకూలురు. గతంలో ఏర్పడిన ఆర్థికమయిన వత్తిడి తొలగి అన్ని రంగాలలోని వారికి ధనాదాయం చేకూరుతుంది. అయితే, ఖర్చులకు మాత్రం మితి వుండదు. శుభ, పుణ్యకార్యాలోచనలు సాగించి, ఒక విర్జ యానికి రాలేకపోవచ్చు. శత్రు, ఋణబాధలు కొంత అణగి ఉంటాయి. పైత్య ప్రకోపం వలన వికారం, తలనొప్పి, వంటి అనారోగ్యాలు కలిగి ఉపశమిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతం లోపుగ ముఖ్య కార్యక్రమాలు ముగించుకుని బయట పడటం మంచిది. లేనిచో విద్రేకాలు, శ్రమ, అసౌఖ్యం ముందుముందు బాధించవచ్చు. 25, 26 తేదీలు మంచివి.

మిథునం

(మృగశిర3,4పా- ఆర్ద్ర,పునర్వసు1,2,3పా)

శని, శుక్ర, కుజులు, 27 నుండి బుధుడు అనుకూలురు. ఈ వారంలో మీ రాశ్యాధిపతి స్వక్షేత్రస్థితి ఆదిలో ఆకస్మిక అనారోగ్య బాధలకు, శత్రు, ఋణబాధలకు, గురిచేసినా క్రమంగా వాటన్నింటినీ, తట్టుకొనగల శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తుంది. మీ సహజమయిన యుక్తి ప్రయుక్తుల ననుసరించి, వ్యవహారాలలో విజయాన్ని, ఉద్యోగ వృత్తులలో గౌరవాదరాలను, సంపాదిస్తారు. వ్యాపారస్థులు అప్పులుచేసి, పెట్టుబడిపెట్టినా తగిన ఆదాయాన్ని పొందగలరు. విద్యా సంబంధమయిన కార్యక్రమాలలో కీర్తివస్తుంది. బంధుమిత్రులలో ఆదరం లభిస్తుంది. విరాశను దగ్గరకు రానీయకుండా ముందడుగు వేయండి. కార్యసిద్ధి, జయం లభిస్తాయి. 27, 28 తేదీలు మిక్కిలి మంచివి.

కర్కాటకం

(పునర్వసు4పా, పుష్యమి, ఆశ్లేష)

కేతువు మాత్రం అనుకూలుడు. మీ జీవితం రోషికారైదేనా ఎండవలె ఉంటుంది. అధికారం ధర్పం ఉపయోగించి ఏవో వెర్రి మొర్రి సాహసాలు చేయబోతారు. శత్రువులు తోక త్రొక్కిన త్రాచువలె లేస్తారు. సోదరులతో విభేదాలు, స్పర్ధలు ఏర్పడతాయి, ఏ పని తలపెట్టినా అధిక వ్యయం, శ్రమ త్రిప్పట, తప్పవు. ఆహార విహారాలు సకాలంలో సాగక, ఆకస్మికంగ అనారోగ్య బాధలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా కటకట ఏర్పడుతుంది. విలాసాలపైన, వ్యసనాలపైన, మోజు కలుగుతుంది. వారాంతంలో కోప తాపాలు తీవ్ర మనోవేదన కలుగవచ్చు. ఏకాంతంగా దైవధ్యానం చేయడం మంచిది. 22, 23, 24, కొంత మేలు.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

రవి, బుధ, శుక్ర, గురులు అనుకూలురు. మీ పరిస్థితులు బాగుపడుతున్నాయి. ముందు ఎండలో నడిచివచ్చిన మీకు ఇప్పుడు చల్లని నీడ, చలివేంద్రపు నీరు, విశ్రాంతి విస్తాయి. బంధువుల, మిత్రుల, ఆదరణ లభిస్తుంది. సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులు ప్రశంసలను పొందుతారు. వృత్తి వ్యాపార రంగాలలోని వారికి ధనలాభం కలుగుతుంది. వారాంతంలో స్థిరాస్థి మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఇంట కొంత అలజడి ఉండవచ్చు. అయినా ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. 25, 26 మిక్కిలి అనుకూలం.

కన్య

(ఉత్తర2,3,4పా,హస్త,చిత్త1,2పా)

రవి, కుజులు, 27 నుండి బుధుడు అనుకూలురు. గతవారంకంటే కొంత విశ్రాంతి లభించవచ్చు. దైవ పుణ్య కార్యాలపైన విలాసాలు, విందులపైన దృష్టి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. 27 నుండి మీ వృత్తి స్థానాధిపతి స్వక్షేత్ర స్థితివల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారరంగాలలోని వారికి ఆకస్మికంగా అధిక శ్రమ, బాధ్యత, శత్రుబాధ, ఋణబాధ, వ్యవహార తొందరలు ఏర్పడినా, క్రమంగా వాటన్నింటినీ నిగ్రహించి, విరామంగా మీ కార్యక్రమాలు ముందు ముందు సాగించే ధైర్య స్థైర్యాలు లభిస్తాయి. 22, 23, 24 ఆటంకాలున్నా, దైవబలం వల్ల కార్యసాధన. 27, 28, సహనంతో కూడిన విజయం.

తుల

(చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ1,2,3)

రాహువు, 26 వరకు బుధుడు అనుకూలురు. ఈ వారం ఆరంభంలో కొనితెచ్చుకొన్న సాహసంతో చేసిన పనులు సాగవు. ప్రయాణాల తొందరలుండవచ్చు. వ్యయం ఎక్కువగానే వుంటుంది. ఆరోగ్యం సాధారణం, వ్యవహారాలు రాజీమార్గాన పడతాయి. సమస్యలను పెంచడంవల్ల ముందు ముందు బాధలకు గురికావలసి వస్తుంది. వారం మధ్యలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశ—నిరాశల మధ్య తేలిపోతాయి. గౌరవ మర్యాదలకు భంగంరాదు. వారం చివరిభాగంలో వాక్చాతుర్యం చూపిస్తారు. ఎదుటివారికవి దాంభికంగా వుండవచ్చును. నలుగురిలో తేలికపడవద్దు. మౌనం సర్వార్థ సాధకం—అన సూక్తి మరువకండి. ఆర్థిక ఇబ్బంది వుండదు. 25, 26 తేదీలు మంచివి.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

గురు—శనులు, 27 నుండి బుధుడు అనుకూలురు. రైలు తప్పిన ప్రయాణీకులు మీరు. ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితిలో వుంటారు. ఆర్థికంగా పొరబాట్లు, సమయానికి డబ్బు చేతలేని స్థితి, అధిక వ్యయం చేయవలసిన అవసరాలు—రెండువైపులా వేధిస్తాయి. వృత్తి వ్యాపార రంగాలలోని వారికి స్వల్పంగానైనా లాభాలుంటాయి. ప్రయాణాలు—ఆటంకాలతో పనులు సాగిస్తారు. వారాంతంలో ఆకస్మికంగా ఆరోగ్యభంగం, శత్రు సంచలనం, మీ తాలూకు వస్తువులు పోయే ప్రమాదం, శరీరానికి గాయాలు తగిలే అవకాశం వుండవచ్చు. మెలకువతో వ్యవహరించడం మంచిది. 22, 23, 24 కొంత మేలు.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా)

శుక్రుడు, 26 వరకు బుధుడు అనుకూలురు. క్రమంగా గ్రహబలం అగ్గుతూంది. మానవప్రయత్న అవిరాద విశ్వాసం గలవారికి మంచి అవకాశం ఆభగవంతుడే ఇచ్చాడు. పరీక్షిస్తారో—పరీక్షింపబడతారో ఆలోచించండి. అయితే 26 వ తేదివరకు కాలం మాత్రం అంతసిరాశాజనకంకాదు. వృత్తిలో—వ్యాపారంలో కొంత ప్రోత్సాహం ఉంటుంది. గౌరవభంగంరాదు. ఆర్థికంగా ఇబ్బందివుండదు. 27 నుండి మాత్రం వ్యతిరేక వాతావరణం పొడసూపుతుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నాయి. కొందరికి తమ అధికారాలు మారవచ్చు. రాజకీయరంగంలోని వారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనవలసి ఉంటుంది. 25, 26 కొంత మేలు.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

రవి, గురు, కుజ, శుక్ర రాహువులు 27 నుండి బుధుడు అనుకూలురు. గతవారం కంటె మిక్కిలి యోగవంతమయిన మీ ప్రయత్నాలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారరంగాలలోని వారు లాభాలు గడిస్తారు. కొందరి ఆకస్మిక ధనయోగం కలుగవచ్చు. ఉదయించే సూర్యునివలె మీ ప్రతాపం క్రమంగా వెల్లడై గౌరవం విజయం చేకూరుతాయి. శుభపుణ్యకార్యాలోచనలు కలసివస్తాయి. సాహిత్య —కళా రంగాలలోని వారు ఘనసన్మానాలు పొందుతారు. రాజకీయ రంగంలోని వారికి ఎదురుండదు. వ్యవహార విజయం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. 27, 28 తేదీలు మిక్కిలి అనుకూలం.

కుంభం

(ధనిష్ఠ 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా)

కుజ, శుక్ర, శనులు అనుకూలురు. 24 వ తేదీవరకు మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమతో కూడిన క్యారం పెరుగుతుంది. ధనసంబంధమయిన లావాదేవీలు పీడిస్తాయి. ఋణాల అవసరం కలుగవచ్చు. 25 నుండి వ్యాపారరంగంలోనివారికి ఖర్చులున్నా ధనాదాయం ప్రోత్సాహవంతంగా వుంటుంది. విలాసాలకు, స్త్రీలకు ఖర్చులు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వారాంతంలో వుద్రేక వాతావరణం, పని వత్తిడివున్నా గౌరవం కాపాడుకోగలరు. శత్రుతాలకు దిగి బాధపడకండి. 25, 26 తేదీలు కొంతమేలు.

మీనం

(పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు, శుక్రులు అనుకూలురు. ప్రారంభంలో ఆటంకాలున్నా తుదకు పనులు పూర్తవుతాయి. పుణ్యకార్యాలు, బంధుసమాగమం, విందు వినోదాలు అనుభవిస్తారు. వారం మధ్యలో ఆలస్యం, శ్రమ, వృత్తి, వ్యాపారాలలో మితిమీరిన ఖర్చులు, స్వల్పాదాయం వుంటాయి. ప్రయాణాలు చేసే వీలున్నది. ఆహార విహారాలు హద్దులుదాటే అవకాశం వుంది. వారాంతంలో ఆవేదిన కోపతాపాలు పుడవచ్చు, గౌరవం, ఆర్థికస్థితి పెరుగుదు పడుతాయి. ఓర్పు అవసరం. 22. 23 మంచివి.

పుస్తకపరిచయం

ఆంధ్ర గద్యచంద్రిక

సంపాదకవర్గము: విశ్వనాథ సత్యనారాయణ, మల్లంపల్లి శరభయ్యశర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, టి. భాస్కరరావు మూల్యం: రు. 8. ప్రతులకు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, కళాభవన్, సైఫాబాదు, హైదరాబాదు.

"ఆంధ్ర సారస్వతమున పద్యమునకువలె గద్యమునకును నన్నయ్యగారే ప్రథములు" రసభావస్ఫూర్తి గల గద్యపద్యములను గూర్చిన ఆదికవి నన్నయ్య.

నన్నయ్యనాటినుండి చిన్నయ్యవరకు గల గద్య రచనా విశేషముల విశిష్ట సంకలన గ్రంథమిది.

"ఇందు నన్నయ్యగారి గద్యభాగములను తీసికొని తద్గతకావ్యలక్షణము నిరూపించుటకు వ్యాఖ్యానముచేయబడినది. అది నిజమైన తెలుగువచనము."

". . . కారకము నందు, రూపోపదేశము నందు, పలుకుబడియందు, సంస్కృత, శబ్దములను మాత్సమైన యర్థములందు దుప యోగించుటయందు — నిగుర్వించు, అను వంటివి మొదలయిన సంస్కృత ధాతువులకు దెనుగునందు రూపమును నిరూపించి ప్రవాహ సౌంతత్వమును గర్వించుటయందు, మరి యింకెన్నింటిచేతనో నన్నయ్యగారి గద్యము ప్రథమశరణీయ మగుచున్నది ..."

". . . ఇంతభాష విధాతృత్వము, ధ్వన్యాది సర్వకావ్యరహస్యములు, కథా కథన శిల్ప పారమ్యము మొదలైనవి సంతరించుకొనుచు పద్యమునందువలె గద్యమునందుగూడ ఆనన్యత: ప్రాప్యమైన ప్రౌఢిమవల్ల ముట్టికొనుచున్న మాధుర్యమును సర్వత్ర పసుపందించుచు వచ్చిన నన్నయ్యగారి గద్యము ఆంధ్ర గద్య ప్రపంచమునకు వేదముల కోంకారమెట్టిదో అట్టిది."

. . . తరువాతవచ్చిన సర్వాంధ్ర సారస్వతమునకు బ్రహ్మయు తిక్కనగారు. నన్నయ్య త్రోవను పెద్దదొక్క తిక్కన పెంపొక మార్గము నవలంబించినాడు. . . ప్రాధాన్యము గుణమునకు, శబ్దార్థాలంకారములకు . . . తిక్కనగారి మార్గమున గద్యము బహువిచిత్ర శ్లేషాత్మకమునైన యర్థాలంకార ములకు మూపిగా మారినది.

తిక్కన్న యువజ్ఞగా బయలుదేరిన యీ సర్వాంధ్ర గద్యప్రపంచము తిక్కనవి వైయుక్తిక వాక్చాత సహజ లక్షణాల గుణముగా, ప్రధానముగా వాక్గుణముగ సంతరించుకొని . . . తెలుగుపలుకుబడులు, స్వభావోక్తులు, లోకోక్తులు విలక్షణమునైన యాదృచ్ఛిక శబ్దములు మొదలైన వానిని పెదజల్లుటయే ప్రధాన లక్షణముగా విస్తరిల్లినది.

సనుచరిత్రమున సిద్ధుడు తావ్రాజ్యదేశము చూచితి నీవు దేశముచూచితినని చెప్పేదు వచనము . . . సిద్ధుని ఆటసాహంకారము లకు వ్యంజకముగా సున్న ప్రపంచసగారి నుండి వచ్చుచున్న వర్ణనాపృత్తి కవనరమని యుపికొన దీర్ఘ సమాసములు సలంకారములు మొదలైనవానిని పదిలిపెట్టలేదు . . . పోతన గారు నృసింహావతారఘట్టమున వ్యంజకత యును తన వచనముల విచిత్రముగా సాధించిరి . . . శ్రీనాథ పెగడ వృత్త్యను ప్రాసాత్మకమైన సంయుక్తాక్షర దీర్ఘతర బహుళములైన విశాలమైన సమాసములతోనే దీనిని సాధించెను. వ్యంజకత్వమున కేమియు భంగకతములేదు.

". . . ఆధునికాంధ్ర గద్యము యొక్క ప్రథమసర్గరూపము తిక్కన గారియందు భాసించు యొక్క మధురసంప్రదాయ రచనా సౌష్ఠవము పోతన గారియందు విందించు కొన్నిటి యనుకోవచ్చును."

ఇట్లు ఆయా యుగవిశిష్టతలపై ప్రత్యేక వ్యాఖ్యలతోగూడిన గద్యము లిం దారు సంపుటములుగా గూర్చబడినవి. 1. నన్నయ్య భట్టు, 2. తిక్కనసోమయాజి, ప్రబంధ కవులు, 3. వచనపురాణములు, పారాయణ గద్యములు, 4. వచనములు, కథలు, యక్ష గానములు, 5. కైఫీయతులు, యాత్రలు, 6. పూర్వపత్రికలు, లేఖలు, పెద్దబాలశిక్ష, నీతిచంద్రిక. ఈ ఆరు సంపుటులయందును ఆయా శాఖలకు చెందిన గద్యములు ఏర్చి కూర్చబడినవి.

ఆంధ్ర గద్యరచన యందలి వివిధ దశలను తెలిసికొనగోరు సహృదయులకు ఈ సంకలనము చక్కగా వినియోగ పడగలదనుటలో సందేహములేదు. పద్యమున కంటె గద్యము వకే అధిక ప్రాచుర్యముగల యీనాడు ఇట్టి సంకలనమును వెలువరించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి కృషి ప్రశంసార్హము.

వాఙ్మయవ్యాసమంజరి

రచయిత: డా. వేటూరి వేంకటరమణయ్య, మూల్యం: రు. 8—00. ప్రతులకు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్, హైదరాబాద్—1.

సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులైన శ్రీ వేటూరి వేంకటరమణయ్యగారు వాఙ్మయవిషయకములైన తమ పరిశోధనాత్మక వ్యాసములను ఒక సంపుటిగా ప్రకటించడం ముదావహం. ఇందులో మొదటి భాగంలో శ్రీపతి పండితుడు, గణపవారాధ్యుడు, గౌరన, కవిసార్వభౌముడు — కనకాభిషేకము, చంద్రభూషణ క్రియాశక్తి, జక్కన, హరిభట్టు, అప్పలదేవరాయల విజయములు బాహుళేయ, తెనాలిరామకృష్ణకవి, తెనాలి రామకృష్ణుడు, భైరవకవి వేంకటనాథుడు, కంకంటి పాపరాజు, కదిరీపతి, తిమ్మకవి—అనే పదమూడు అంశాలమీద నిశిత పరిశీలనతో గూడిన చారిత్రక వ్యాసములు ప్రకటింప బడినవి. రెండవ భాగంలో కుమారసంభవంలోని కొన్ని అపపాఠములు, భాస్కరరామాయణసమస్య, పద్యకథాసరిత్సాగరము, విష్ణుమాయా విలాసనాటకము, రామకృష్ణుని పాండురంగ కృతి, యక్షగానము— తంజావూరు, 17 వ శతాబ్ది ఆంధ్రవాఙ్మయ విశేషాలు, జానుదెనుగు—అనే ఎనిమిది అంశాల మీద విమర్శా వ్యాసములు ప్రకటింపబడినవి.

వివాదగ్రస్తములైన అనేక చారిత్రకాంశాలకు శ్రీ వేంకటరమణయ్యగారు విపులంగా విమర్శ చేశారు. ఆయా కవులస్థలకాల నిర్ణయంవిషయంలో ఈ పరిశీలన అమూల్యమైనది. వారి వాఙ్మయవిమర్శ ఒక వ్యక్తి మైన సమగ్రసాహితీ దృక్పథానికి చక్కని ఆదర్శం.

ఈ వ్యాసమంజరి ఒకవంక చరిత్ర విద్యార్థులకు రెండవవంక సాహిత్యపిపాసువులకుఅవశ్యపఠనీయం కాగలదనటంలో అతిశయోక్తి లేదు.

—ప్రయాగ

మహాత్ముని పుణ్యజీవన తరంగిణి

(5 వ పేజీ తరువాయి)

ఆధ్యాత్మిక జ్ఞాన సంపద విషయంలో, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానందుల వంటి మహనీయుల కోవకు చెందిన మహాత్ముడు "పడుతూ లేస్తూ, తప్పులు చేస్తూ భారతదేశాన్ని, తద్వారా మానవాళినీ సేవించే వినమ్రుడనైన సేవకుడను మాత్రమే నేను" అని చెప్పుకొన్నాడు.

హిందూమత సర్వోత్కృష్టత

మహాత్ముడు హిందూమతం యొక్క మనిశాల హృదయం అర్థం చేసుకొన్నవాడు. ఆదిలోప భూయిష్ఠమని భావిస్తే ఆయన మతం మార్చుకొని వుండేవాడు. భగవద్గీతలో అస్పృశ్యత పేర్కొనబడివుంటే తాను హిందూమతాన్ని వదిలివేసి వుండేవాడినని ఆయన అన్నాడట. దక్షిణాఫ్రికాలో మహాత్ముణ్ణి క్రైస్తవ మతంలోనికి ఆకర్షించడానికి చాల ప్రయత్నం జరిగినదట. అయితే అటువంటి ప్రయత్నాలు ఆయన హిందూమతంయొక్క లోతులు తరచి తెలుసుకుందుకే వుపకరించినట్లు కనబడుతుంది. "ముందు క్రైస్తవ మతమూ తర్వాత మహమ్మదీయ మతమూ హిందూమతమూ కూడా సవివర్శకంగా పరిశీలించినవిమీదట, సత్పద్ధమైన ప్రతిభా విశేషంతో తర్కించుకొన్న గాంధీజీకి, విశ్వశ్రేయమైన హిందూమతపు సర్వోత్కృష్టతపట్ల నిశ్చయం కలిగింది." అని మహాత్ముని జీవితచరిత్ర వ్రాసిన విన్సెంట్ షీన్ చెప్పాడు. ఈవిధంగా మహాత్ముడు హిందూమతంయొక్క ఉత్కృష్టతను గుర్తించడమేకాక హిందూమత సారమనదగిన భగవద్గీత ప్రమాణంగా జీవించాడు. ఆయన జీవితం భగవద్గీతకు సజీవ భాష్యమనవచ్చును.

సహస్రదళ పద్మం

మహాత్ముడు తన జీవిత చరిత్రకు 'సత్యాన్వేషణలో నా ప్రయోగాలు' అని పేరు పెట్టడం ఆయన వినయానికి నిదర్శనమని అంటారు. ఇది ఆయన త్రికరణశుద్ధికీ, సత్యవ్రతానికి కూడా నిదర్శనమని నా అభిప్రాయం. కారణం, ఆయన సిద్ధాంతాలు ఒక్కరోజులో ఉద్భవించలేదు, ఆయన వాటిని క్రమదశలలో అనుభవ పూర్వకంగా స్థిరీకరించుకున్నాడు.

గాంధీజీ వ్యక్తిత్వము సహస్రదళ పద్మము వంటిది. కాళిదాస మహాకవి చెప్పినట్లు, 'ఉన్మీలితమ్ తూలికయేవ చిత్రం సూర్యాంశు భిన్నమివారవిందం' వలె అది సుందరంగా వికసించింది. సత్య హరిశ్చంద్ర నాటకం ఎంతమందిని మార్చలేదు? కాని ఆ మహా ఆదర్శం కుమార గాంధీని పులకింపజేసినట్లు ఎవరినైనా పులకింపజేసిందా? ఆ ఆదర్శాన్ని మననం చేసుకొన్న గాంధీజీ, సత్యపాలన, సత్యాన్వేషణలకు జీవితాన్ని అంకితమివ్వడమేకాక, 'సత్యమే రాముడు, నారాయణుడు, ఈశ్వరుడు, ఖుదా అల్లా, భగవంతుడు' అని సత్యాన్ని ఆరాధించాడు.

పద్దెనిమిది సంవత్సరాల ప్రాయంలో ఇంగ్లండులో బారిష్టరీ చదువుతూ, తల్లికిచ్చిన వాగ్దాన పాలనకై శాకాహారి అయ్యాడు. అక్కడ చక్కని శాకాహార వసతులు

వ్యంగ్య రచన

(6 వ పేజీ తరువాయి)

లేక పస్తులుండవలసి వచ్చినా, అతి చాదస్తమని మిత్రులు గేలిచేసినా ఆయన తన నియమాన్ని వదలించుకోలేదు. బారిష్టరీ ప్యాసై స్వదేశానికి తిరిగివచ్చిన గాంధీజీ బారిష్టరు! స్థిరపడితే చరిత్రగతి ఎలావుండేదో మరి! వస్తుతః భయస్థుడైన ఆయన బొంబాయిలో చేపట్టిన తొలికేసు సందర్భంలో కోర్టులో నోరువిప్పి మాట్లాడ లేకపోవటం, తానావృత్తిలో రాణించలేనని దాన్ని వదులు కొన్నప్పటికి పరిస్థితులాయనను దక్షిణాఫ్రికా తీసుకొని వెళ్ళటం సుప్రసిద్ధమే.

వారి నృత్యం సనాతనమూ, సత్యతాముద్రకమూ, ఆనన్యసాధ్యమూ, పవిత్ర భావభరితమూ—అని నాకు తెలుసు. మీరు మరిచి పోయి వుంటారు. మన అమ్మాయికి కూచిపూడివారి నృత్యం నేర్పిద్దామని నేనంటే మీరే మన్నారు ?'

'జ్ఞానం మరిచి పోయాను. పద్దెనిమిదేళ్ళ క్రిందటుమాట!'

'ఏమన్నారు? జ్ఞాపకం తెచ్చుకోండి.!'

'. . . . . ఆ ... ఆ ఆడాకటే లోపం!' అని అన్నాను.

'ఔను....'

'సరేనా? నే నెందుకన్నాను నేర్పిద్దామని కళ నేర్పవలసినది కాకపోయినా కళని గౌరవించాలని, ఆనాడు మీరు వద్దనకపోతే చిట్టి తల్లి కూచిపూడి నృత్యం నేర్చుకునే వుండేది.'

'అయితే యింతకీ ఏమంటావు?చెప్పండి'

'ససేమిరా నేను రాను. రానంటే రాను. ఇప్పుడీ రంగస్థలంమీద నిల్చుండే అమ్మాయిలు చాలమంది సినిమాదొర్ల ద్వారా చేరిలో వుండేవాళ్ళే. కూచిపూడి కీర్తిని పూడ్చిపెడుతున్నారు. ఆ ఘోరం చూడ్డానికి నా మనస్సు అంగీకరించదు. మీరు వెళ్ళి చూసి రండి. నేను వచ్చానుకోండి... ఇక ఆ విషయం విడిచిపెట్టి పిల్ల పెళ్ళి సంగతి చూడండి!'

'ఇదుగో! ఒక్కటి చెప్తున్నాను వినుఇమ్మా! మనం ఎంత ప్రయత్నించినా దైవం కనుకూడా తోడ్పడాలి. అయ్యోయోగం వచ్చినప్పుడు అనుకోకుండా అయిపోతుంది. అందుకే పెద్దలన్నారు. 'కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు' అని.

'పాపలో ఓయ్యం దాపలో వుంటనాదే అప్పుడు ఆయిపోతుందా?'

'మంచి ప్రశ్న వేశావు. సూత్రం......'

'ఎలా వుంటుంటావ్ దొరకాలి'—అన్నారు గోపీపదరావు. 'లేమన్న వుంది. సినిమానే గృహలక్ష్మి ఆ తల్లి. ఇలాంటి ఆడపడుచులు యింకా ఏనాటి కోకలా కోటి కోకలా పుట్టారు. కనకనే మనకి పట్టెడన్నం యింకా పెట్టుకి దొరుకుతూందని' అన్నారు శర్మగారు గంభీరంగా .

'శర్మా మీమాటకే చేర్పు. ఈ 'పాడు' పాటకి!' ఎలుగురం నవ్వుకున్నాం. మావప్పుకి ఆ సంపతు తేయమున్నారో మెల్లగా లేచిపోయారు.

తెనుగు తల్లి

శ్రీ ఉండేల మాలకొండారెడ్డి

ఏం చేస్తున్నావమ్మా !
ఎక్కడున్నావమ్మా !
కడుపున పుట్టిన బిడ్డలు
కలిసిమెలిసి ఉంటారని
ఢిల్లీకోట జయించి
ఎల్ల రాజ్యమేలుతారని
కలిమి బలిమి పండిస్తారని
కలలు కన్నావు కదూ !

అన్నదమ్ముల తీరుపోరు
ఆసలు మానవలే బోయు
ఆదరాని మాటలంటూ వుంటే
వినలేక వింటున్నావా

"అజంతా" చిత్రాలు వ్రాసిన చేతులే
"హైదరాబాద్" గోడల మీద
అసభ్య చిత్రాలు వేస్తే
చూడలేక చూస్తున్నావా ?
ప్రతాపరుద్రుణ్ణి తురకలు
పట్టుక పోయినవాడే
పెట్టుకొనకు పుట్టకొకట్టై
చెదిరిపోయిన నీ బిడ్డలు
పరభంపల 'తాళ్లాలు
ప్రబలిపెద్ద నీ కుర్రలు
ఎంతో రక్తదానం చేరినంగా
ఎందరో త్యాగధనుల మూలంగి
అందరూ ఒకట్లై వచ్చి
అందాల "భాగ్యనగరం" చొచ్చి
ఇంతా పదవమూడేండ్లే
ఇంతలో "ముసలం" పుట్టిందని
అంతులేని శోకంలో
అలమటించి పోతున్నావా?
అమ్మా నిజంగా ఇది
తమ్ముడికి పుట్టిన బుద్ధేనా
అన్నే ఆపరింప యున్న
అలవికాని సైతానుదా?

"నిజాం" నిరంకుశ పాలనలో
"రజాకార్ల" హత్యాకాండలో
గిజగిజలాడిన తెలంగాణా తమ్ముడు
విజయువాడ చేరినాడు
ఆదరించిన అప్పులనేనా
నిరసించి పొమ్మంటున్నాడు?

అమ్మా! పుంజీలని పొమ్మంటిన్నాడు
అక్కతాలా ఒప్పందాన్ని తప్పినాడు
ఎవరంటావు దీనికి బాధ్యులు
ఏ పాపమెరుగని పొందతాంధ్రులా?
చేతులారా ఒకటే తప్పు
చేతులారా లేవంటావా?

నాగార్జునసాగరాన్ని
పడిమికి చీల్చమంటాడా
నీరుపరుగు పెట్టేవని
చెట్టునే పరికమంటాడా?
ఆవేశంలో ఉన్నాడు తమ్ముడు
ఆహారం మానినాడు కుర్రాడు
ఒడిచేర్చి బుజ్జగించి
ఓదార్పుమాట చెప్పుమమ్మా
ఒకే సంస్కృతి తీగపై
వికసించిన గులాబీని
తేకురేకు విడదీయాలని
తలపెట్టిన శాసెవ్వరు?

ఒకే గొంతుతో తేనెలు
ఒలికించే తెలుగు పాటకు
అపశ్రుతులు కల్పించే
అన్యాయపరులెవ్వరు?

"ఖార్మినారు"పై వెలసిన
తెలుగుల తేయ పట్టుపు
చిప్పిపెట్టే దాగకూనే
శివహంతకులెవ్వరు.

నీ తనయుల కారమ్మా
నిజముని తెలిసికోవమ్మా
నీ రక్తం పంచుకొన్న
నీ ప్రాణికి పిల్చుతున్న
నిక్కమైన తెలుగుబిడ్డ,
నిచకార్యం చేయరమ్మా!

కాకతీయుల కోటలో
ఏకశిల అలాగే ఉంది
బమ్మెర పోతన భాగవతంలో
కమ్మదనమేమీ తగ్గలేదు
హంపీనగర శిథిలాలు
"ఆముక్త" కవితాశిల్పులు
ఆంధ్రుల గత చరిత్రకు
అనవాళ్ళుగా నిల్చేవున్నాయ్.

నన్నయ్య అక్షరరమ్యత
తిక్కయ్య కవితాశిల్పం
చిన్నయ్య "మిత్రలాభం"
మన్నులో కలిసిపోలేదు

గానవీడ కృష్ణా గోదావరి
లేతు నాటి దరుకులే
కన్నగాపు పాగంకే
పూర్ణ వలవిత కుటు
పేరుపెట్టి నీ కన్నల్ని
పిలువవమ్మా ఒక్కసారి
నీ దర్పని ఒడి లోపల
నిలుస్తారు బుద్ధిమంతులై.

అగ్నిగానం

డాక్టర్ మాదిరాజు రంగారావు

ఇవే విద్యాలయాలు
విలువైన ఆలోచనలను పెంచుకోవ్వాని
వేలకొలది పౌరులు
దరిగెయిలలు కల్పించి ఎక్కడలు,
ఈ ఈ శాస్త్రం ప్రపంచంలో
మనుష్యులకు నిలయమైనవి

వారే తేలినా !
మనిషిపై తిరిగే గ్రహాలు,
నరాలో నీరం పుట్టించే వారు !
అరచేతిలో వైకుంఠం చూపి
పిడికిలిలో కైలాసం చేరిచి
భవిష్యత్తు ధ్రువనక్షత్రాలు !
ఆదిగో ! సాహసవంతులు !
కనులలో కలలు మంటతో
ఎదలలో దాగిన నవాలతో
పోటీలా కదిలే శీలాలు !

ఆ దేవా ! ఈ దేశం ఎప్పుడు
వల్లకాడ శ్మశానంలా ఉంది.
చల్లంగా పొగ్రక్కమ్మిన రాచరికం
ఎన్ని చిత్రాలనాటికి లేదుకో !
మనిషికి మరింత కన్నీరెందుకు రేదు.
మనసులో వర్ణించే శక్తిలేదు.
సూర్యుడు దాచుకునే ఎండ సామర్థ్యం.
చీకటి గుండెలం వడలడం లేదు.
మంచుపుంచుల దీపం లేదు.
ఒకవేళ ఈ ఇరుకునుంచి
బయటపడినా పోరాటం
ఎక్కడికి వెళ్ళాలి ఈ పౌరుడు ?
ఉక్కుకళ్ళు ఇకరాని నిలువా,
అయినా వెళ్ళనివానే ఎవ్వరు.
ఒకరి నోకరు తొక్కేలా
దగ్గరి పండు కొండిలు
మూరకాలు మూరకాలు! ఎక్కడికి?
ఈ ఎత్తిన చేతుల వర్ణవివేకం ?
ఈ వేసిన అడుగుల నిశ్చయం ?
ఏముంది కన్నాళ్లకు
ఈ నేలపై — బూడిదా ! బుగ్గి !
తరాల సంస్కృతి ఎప్పుడో
చీలింది పాయలు చీలిపలుగా
పారింది పనియలు పరుగులుగా
నెలచింది ఎక్కడి దక్కడే !

ఎన్నో యుగాలు వెలిగించిన సంస్కృతి
అప్పు వెలిగిస్తూంది శ్మశానాన్ని,
చూస్తూంది ప్రతిక్షణం దగామంతో.
బతుకుతూంది అనుక్షణం చస్తూనే.

పదునాల్గు కోల్పోయింది బ్రతుకు
అంతకంటే కలలా,
నైతిక వైశ్వర్యం పొందిన
అనంతి దర్శనీకంతో

కత్తులు మెరసి యిరుకున్నలో
చీకటి వెలిగింది దిక్కుల్లో,
అనాగానం ! అగ్నిగానం !
ఆటవికం ! అగ్నిగానం !
అనంతరమానవత్వం లేదని చెప్పబడే పరిణామాలు
క్రూరమైన రాక్షసుల కోసం క్రీడ
ఎవరు ఏ దారిలో పోయినా ఎవరికి ?
నీటిలోనా ? నీటిలోనా ? ఏది ఒడ్డు ?
ఇది మన ప్రజాస్వామ్య వేదిక !
కాదు కాదు ! ప్రభుత్వ భూమి !
ఎవరి అరచేతి పై కలిసి
చేతిలో సంస్కృతి గుండా
ఎన్ని పుటల్లో గురువులే !
కొండంత ఎత్తు గా ఉన్నా పోరు
పడిపోయింది విలువలు.
ఎత్తిన పిడికిళ్ళు దించవేయుదే !
నీటిలో నెల్లూరు లేదు,
ఎత్తిన చేతులు వాల్చేయుండే !
నీటిలో నల్లని లేదు.
భయపడుతుంటా ! ఎక్కడున్నావు ?
భూకంపాల ఉద్యమాలు పడిపోయింది
నీరొంగా ఇక్కడి !
నీ ఇంటి గోపుకుడ
దక్షిణాలం పడమటిది,
నీవు ఎదురుపడినా
సూర్యుంటే దారి కొలతలు.
వానని తెలిపోయారు, వారికి
క్షణానికి ఒక్కనాటి మాట ?
మానవాతపై శ్మశానంలో సైరా
వా మనస్సులోని పాట !
మళ్ళీ తిరిగి రావచ్చు
ఆటవికయుగం నుండి,
అనుభవం నేర్పించిన జ్ఞానంతో
పొ గు ప్రోటకే.
భాషేసహజా జాతి పెరుగుదల
చెరిగిన పదికొట్టలకోట్లు
అహంకారమూ, అంధకారమూ,
తొలగిన వెలుగురేఖ.
పదిశలంగా అలవె పెంచిన
వచ్చి విప్పి కలలో చెప్పు
ప్రపంచానికి సెలవు.
అగ్నిగానం సమాపతం.

కడుపు సంబంధమైన నొప్పులకు, బాధల చికిత్సకు

బాక్లా

(భారత ప్రభుత్వ రిజిష్టర్డ్ నం 168344)

ఉదరశూల, ఆమ్లశూల, కడుపు నొప్పి, లివరులో నొప్పి, గుండెలో మంట పుల్లత్రేన్పులు మలబద్ధకము మొ॥ వాటికి దివ్యౌషధం

1 సీసా రూ॥ 3/- 3 సీసాలు రూ॥ 8 50 ప్యాకింగ్ మరియు పంపుటకయ్యే ఖర్చులు అదనం కోరినచో టోకు ధరలు తెలుపబడును.
ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులో వ్రాయండి

ది బాక్లా ఔషధాలయం
149, మహాత్మా గాంధీ రోడ్, కలకత్తా-7

బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది



'ఒకడు కొత్తగా జన్మించితేనేగాని,అతడు దేవుని రాజ్యమును చూడలేడని ప్రభువు నికోదేముతో సెలవిచ్చెను (యోహా 3 3) నూతన జన్మముయొక్క ఆగత్యతను ప్రతి మానవుడనుభవింపవలెను తల్లి గర్భమందు జన్మించిన జన్మము అశాశ్వతమైనదియును, శరీర సంబంధమైనదియునై యున్నది ఆత్మమూలముగా జన్మించినది శాశ్వతమైనది. అలాటి జన్మము నీకు అవసరము కాదా? అవసరమైతే,

జీవిత ప్రకాశ పారశాలకు వ్రాసి గ్రంథమును తెప్పించుకొనుము.

రామాయపట్టణము, నెల్లూరుజిల్లా

Ad 10

మీ చర్మము
శుభ్రంగాను,
ఆరోగ్యంగాను
చెమటపొక్కులు,
మొటిమలు,
గజ్జి మచ్చలు,
ఇతర చిరు చర్మవ్యాధులు
లేకుండా వుంచుకోవడానికి
బెంగాల్ కెమికల్స్

సల్ఫర్

సోప్ కంటె
ఉత్తమమైనది లేదు.
కాస్మెటిక్స్ డివిజన్
బెంగాల్
కెమికల్
కలకత్తా, బొంబాయి,
కాన్పూరు, ఢిల్లీ, మద్రాసు

SIEMENS

ఖండసారి పంచదార ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నారా?

నమ్మకంగా పనిచేసే విద్యుత్ యంత్ర సామగ్రి, మరియు అమ్మకపుటనంతరపు సావధాన పరిచర్య కావాలంటే,

సిమెన్స్ వారిని సంప్రదించండి.

అన్ని రకాల విద్యుత్ పరికరాలకు, అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందింది సీమెన్స్. 50 నుండి 200 టన్నులవరకు రోజువారీ ఉత్పాదనశక్తి కలిగిన ఖండసారి పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మోటర్లు, స్విచ్‌గేరులు, కేబుల్సు, మరియు ట్రాన్స్‌ఫార్మర్లు వగైరా విద్యుత్ యంత్రసామాగ్రి యొక్క సంపూర్ణశ్రేణికి, మీరు, వారిమీద నిస్సందేహంగా ఆధారపడవచ్చు. సీమెన్స్ యంత్రసామగ్రి తేలికగాను, ఎంతో ఫలవంతంగాను పనిచేయటం మాత్రమేకాక, అత్యంత నైపుణ్యవంతమైన అమ్మకపుటనంతరపు పరిచర్యల సదుపాయపు అందుబాటుకూడా కలిగియున్నవి.

సిమెన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.

'సేవకానుకలో' హారనాథ, విజయనిర్మల

ఇంద్రధనుస్సు

నాగ చిత్రవారి 'ఇంద్రధనుస్సు' చిత్రం మే 29 నుంచి జూన్ 1 వరకు రెండు హైదరాబాదు పీ ఎన్ స్టూడియోలో షూటింగ్ జరిగింది.

జగ్గయ్య, కృష్ణకుమారి, చంద్రమోహన్ గుమ్మడి పాల్గొన్నారు.

అనేక నూతన పోకడలతో యువ దర్శకుడు అనిసెట్టి సుబ్బారావు డైరెక్టు చేస్తున్న ఈ చిత్రంలో ఇంకా హరనాథ్, రాజశ్రీ, నాగభూషణం రెడి ఎ. ఎన్ ఆర్. మురళి అనే కొత్త నటుడు నటిస్తున్నారు. రచన: అనిసెట్టి సుబ్బారావు సంగీతం: టి. వి. రాజు, కూర్పు: బి. గోపాలరావు, కళ రంగారావు, నిర్మాతలు: అనిసెట్టి సుబ్బారావు, ఆలపాటి నరసింహారావు.

మామకుతగ్గ కోడలు

జూన్ 27 విడుదల

బాలాజీ ఫిలింస్‌వారు సి. ఎస్. రావు దర్శకత్వంలో ఎస్.వి. రంగారావు, విజయనిర్మల, చలం, రాజసులోచన, శోభన్‌బాబు, ముక్కామల కృష్ణమూర్తి, రమాప్రభ, బాలకృష్ణ, శ్రీకాంత్, మున్నగువారితో నిర్మించిన 'మామకు తగ్గ కోడలు' ఆంధ్రలో రాయల్ ఫిలింస్‌ద్వారా జూన్ 27 న విడుదల కాబోతున్నది.

ఈ చిత్రానికి మాటలు బి. ఎల్.ఎన్ ఆచార్య, పాటల నారాయణ రెడ్డి, దాశరథి, శ్రీశ్రీ, కొసరాజు, సంగీతం. ఎస్.రాజేశ్వరరావు, ఛాయ సత్యం, కూర్పు అంకిరెడ్డి, కళ. తోట, నృత్యాలు: కె. ఎస్. రెడ్డి.

బాలవిహారం

జాతీయాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు

ఉడుత భక్తి

పూర్వం శ్రీరామచంద్రమూర్తి భార్య సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకా పట్టణానికి తీసుకుపోయాడు.

అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరవీరుల సహాయంతో లంకపై దండెత్తాడు.

లంకా పట్టణం చేరుకోవాలంటె దక్షిణ సముద్రం దాటాలి. అందుకై శ్రీరాముడు వానరమూకల సహాయంతో సముద్రంపై వారధి కట్టించాడు. అదొక పెద్ద కార్యం.

అసంఖ్యాకంగా కోతులు పెద్దపెద్ద రాళ్ళు, బండలు తెచ్చి సముద్రంలో పడవేసి సేతువును నిర్మిస్తున్నారు.

ఆ సమయంలో ఒక ఉడుత, శ్రీరాముని యందలి భక్తి భావంచేత అనుకూలమైన ఈ కార్యంలో తానొక సహాయంచేసి పుణ్యం కట్టుకోవాలని అనుకున్నది.

కాని ఉడుత చాలచిన్నది. అదా పెద్దపెద్ద రాళ్ళు మోసుకుని వచ్చేశక్తి దానికి ఎక్కడ ఉంటుంది? [illegible]

ఉడుత బుద్ధికి ఒక ఉపాయం తోచింది. అది సముద్రజలంలో మునిగి, సముద్రతీరంలో గల ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని వంటిమీద సన్నసన్నని ఇసుకరేణువులు అంటుకున్నాయి. అది కోతులు వారధికట్టే చోటుకుపోయి ఆ ఇసుకరేణువులు విదిలించింది. ఇలా అది కష్టం ఉరుకోకుండా పదేపదే చేస్తూ రావడంవల్ల చివరకు ఒకచిన్న ఇసుక దిబ్బ తయారైంది!

సేతునిర్మాణంలో ఒక ఉడుత ఇలా సహాయంచేయడం చూచి శ్రీరామచంద్రుడు చాలా సంతోషించాడు. దానిభక్తికీని, కార్యదీక్షనుమెచ్చుకున్నాడు. ప్రేమతో ఆ ఉడుతను దగ్గరికి తీసుకుని తనచేతిలో దానివంటి మీద నిమిరాడు.

అప్పుడు ఉడుత వీపుమీద తెల్లనిచారలు ఏర్పడ్డాయి. ఇప్పటికి ఉడుతలన్నిటికి వీపు మీద చారలుండడానికి ఇదే కారణమని చెప్తారు.

ఈ కథననుసరించే ఎవరైనా ఒక కార్యంలో తమశక్తికొలది, కొంచెం సహాయంచేసిన దానిని ఉడుతభక్తితో పోల్చడం జరుగుతూ వచ్చింది.

'అతడో 'ఉడుతాభక్తి' సహాయంచేశాడు' అనుమాట లోకంలో వాడుకలో ఉంది.

—రెంటాల



శబ్ద తరంగాలు

విజ్ఞాన వీధి

కావలసినవి :

చేతి గడియారం, అట్టతో చేసిన పొడుగైన గొట్టం.

చేయవలసింది :

గొట్టం కొసను ఒకరుపట్టుకొని, దాని పక్కనే చేతిగడియారం పెట్టండి. అప్పుడు గడియారం ధ్వని వినిపించకపోవచ్చును. కాని, ఈసారి చేతి గడియారాన్ని సరిగ్గా గొట్టం కొసనే పెట్టండి.

ఇప్పుడు గడియారం టిక్కు, టిక్కు మనేశబ్దం సుస్పష్టంగా వినబడుతుంది.

ఎందుచేత ?

శబ్దంపుట్టేచోటు నుండి శబ్దతరంగాలు అన్నివైపులకు వ్యాపిస్తాయి. అవి ఇలా వ్యాపించినప్పుడు ధ్వని తీవ్రత రానురాను మందగించిపోతుంది. గొట్టంలో శబ్దతరంగాలు ఉండడంవల్ల అవి వ్యాపించలేవు. మామూలు ధ్వనిలోనే ఆ శబ్దతరంగాలు గొట్టంగుండా పయనిస్తాయి.

—బాబ్ బ్రౌన్

రూపవాణి

ముహూర్తబలం

ఇద్దరు ఆడ పిల్లల పెండిండ్ల విషయములో పుట్టిన కల్లోలమే బొడిగ రామకృష్ణ సమర్పించిన ఎం. వి. ఆర్. పిక్చర్స్ వారి 'ముహూర్త బలం'

చిన్నతనంలో అలిగి దేశంమీద పోయి నేడు వాడై డబ్బుసంపాదించి తిరిగి వచ్చిన వేణు తన చెల్లెలు కమలకు మంచిసంబంధం చూచి ఘనంగా పెళ్ళి చేయాలనుకున్నాడు.

చిన్న తనంనుంచీ స్నేహంతో ఆడుతూ—పాడుతూ తిరిగి బావామరదళ్ళుగా మెలగిన వేణు, రాధ కూడా వివాహం చేసుకోవాలని కలలు కన్నారు.

అయితే, వేణుమీద సదభిప్రాయంలేని రాధ తండ్రి ధర్మయ్య తన కుమార్తెను మరొక చోట సంబంధం కుదిర్చాడు. రాధ దిక్కుతోచక క్రుంగి పోయింది.

ఆడ వాళ్ళ బ్రతుకులు పాడు చేసే ఆటవిక జమీందారు భుజంగం రాధమీద కన్ను వేశాడు. రాధ లొంగనందున ఆ పిల్ల జీవితం నాశనం చేసి, తనకు అడ్డు వచ్చిన వేణుకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలని కక్ష కట్టాడు. డబ్బు కోసంగడ్డి తినే దుష్ట వైద్యుడు పాపకాలును తోడు చేసుకొని తన కార్య సాధనకై నియోగించాడు.

భుజంగం ఎన్నాగాల ఫలితంగా వేణు, ధర్మయ్యల మధ్య, వేణు, రాధల మధ్య అపోహలు ఏర్పడ్డాయి. ఇద్దరు ఆడపిల్లల పెండిండ్ల విషయంలో పెద్ద కల్లోలంపుట్టి పరిస్థితులు తారుమారైనాయి. కమల సీతల వివాహాలు ఆగిపోయింది. దీనికి కారకుడు ధర్మయ్యేనని అపోహపడిన వేణు తన చెల్లెలి బ్రతుకు చట్టు బండలైనదని ఆవేశంతో, ఆక్రోశంతో రాధ జీవితాన్ని పాడు చేసి ప్రతీకారం తీర్చుకోవాలన్న దుష్ట [అలా 'చనలతో, గుండెలో అన్ని పరతాళ్ళు బద్దలుకాగా మానవతాన్ని కోల్పోయి పైమరిచాడు.

పరిస్థితులు తురకు వాటంతటవే చక్కబడడానికి ముందు జరిగిన అసలు కథ ఇది.

అయితే వేణు హృదయోద్వేగాలు ఒక పీడకలగా అతన్ని వేధించాయి. ఆకలలో మనం ఈ హింసాదరుణ సంఘటనలు ఎన్నో జరిగాయి. తనిమనో భావాలకు ఛాయా రూపమైన కల కథ అది.

ప్రేక్షకులకు ఇదొక పెద్ద సస్పెన్స్. అయితే, ఈ కలలోని కథలో స్త్రీ జీవితం ఎంతటి అసిధారావ్రతమో, స్వార్థపరులైన మనుష్యులు ఎంతటి నైచ్యానికి ఒడిగట్టు తారో, ఒక చిన్న పొరపాటు ఎన్ని కష్టాలకు త్రోవ తీస్తుందో, —ఈ విషయాలన్నీ మనం కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు.

వేణుగా కృష్ణ ప్రతిభావంతంగా నటించాడు. రాధగా జమున మొదట చిలిపిగాను, హుషారుగాను తరవాత భర్తచే అవమానితురాలైన ఇల్లాలుగా ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసేటట్లుగాను నటించింది. కమలగా విజయనిర్మల, భుజంగంగా నాగభూషణం, ధర్మయ్యగా నాగయ్య, పాత్రోచితంగా నటించారు.

'ముహూర్తబలం'లో జ్యోతిలక్ష్మి

అల్లురామలింగయ్య నటన చాలా ప్రశంసనీయంగా ఉన్నది. రామచంద్రరావు, రాజబాబు, బొడ్డపాటి, డాక్టర్ శివరామకృష్ణయ్య, రాజేశ్వరి, ఉదయలక్ష్మి, రావికొండలరావు కూడా చిత్రంలో ఉన్నారు.

హరనాథ్, సూర్యకాంతం అతిథినటులుగా పాల్గొని తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. చిత్రంలో హాస్యం రిలీఫ్ కలిగిస్తుంది. జ్యోతి లక్ష్మి నృత్యాలు కూడా ఉన్నాయి.

ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర పాటలు బాగున్నాయి. కె. వి. మహదేవన్ సంగీతం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. లక్ష్మణ్ గోరే ఫొటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉన్నది.

వినుగు లేకుండా హాయిగా చూచి ఆనందించగలిగిన ఈ చిత్రాన్ని దర్శకుడు యం. మల్లికార్జునరావు ప్రతిభావంతంగాను, నేర్పుగాను రూపొందించాడు. కథావస్తువును, నటనటుల సామర్థ్యాన్ని చక్కగా వినియోగించుకొని, ప్రతి సన్నివేశమూ రక్తి కట్టేటట్టు చిత్రీకరించాడు.

నైజాం వి. వి. ఎస్. ఎస్. వి. ప్రసాదరావు, ఎం. వి. రామదాసు నిర్మాతలుగా ఉన్న ఈ చిత్రాన్ని లక్ష్మీఫిలింస్‌వారు విడుదల చేశారు. విజయవాడ విజయా టాకీస్‌లో ప్రదర్శించబడుతున్నది.

—రెంటాల



'ఆయా సావన్ జూమ్‌కే' చిత్రంలో ఆశాపరేఖ్, ధర్మేంద్ర.

ఆయా సావన్ జూమ్‌కే

కులాసాగా, ఖుషీగా కాలం గడపడమేజీవిత లక్ష్యంగా పెట్టుకున్న సంపన్న యువకుడు జై. తనవినోదంపుగా ఒక సంగీతసభలో అతను ప్రేక్షకుల మన్ననలను పొందుతూ పాటు ఆర్తి అనే ఒక అందమైన అమ్మాయి హృదయం కూడా దోచుకున్నాడు. వారిద్దరూ విహార యాత్రలు చేశారు. వినోదాలతో గడిపారు. ఎన్నెన్నో తియ్యటి కలలు కన్నారు. ఇక పెండ్లి ఒక్కటే మిగిలింది.

అయితే విధి వక్రించింది. ఒకనాడు ఆర్తి తండ్రి ప్రమాదవశాత్తు జై కారుక్రింద పడి ప్రాణాలు విడిచాడు. దాంతో ఆర్తి హృదయం ముక్కలైంది. ప్రియురాల్ని సమాధానపరచలేక పోయాడు. అంతేకాదు. జీవితంతాలూకు నగ్న సత్యాలెన్నో అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైనాయి. ఆర్తి చెల్లెలు ఒక దుష్ముడి కబంధహస్తాలలో చిక్కుకున్నది. తన బావమరది, చెల్లెలికి ద్రోహం చేశాడు. ఒక ప్రియురాలితో రహస్యంగా కులుకుతున్నాడు. ఇన్నాళ్ళూ తన తండ్రి అని భావిస్తున్న వ్యక్తి తన కన్న తండ్రి కాదని, తను ఒక అనాథ కొడుకుననీ అతనికి తెలిసిపోయింది. ఒక అభాగ్యురాలు తన జీవితంలో ప్రవేశించి కన్ను తల్లిలా అతని హృదయాన్ని ఆకర్షించింది. వీరంతా జై జీవిత చదరంగంలో పావులైనారు. పరస్పర విరుద్ధమైన ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య, ఈ విభిన్న వ్యక్తుల మధ్య జై ఏంచేశాడు? వారి జీవితాలను తిరిగి ఎలా సుఖప్రదం చేయగలిగాడు? తనపై వచ్చిన అపవాదులనుంచి గెంటుకుని తన నీతి, నిజాయితీలను, వర్తనను ఎలా బుజువు చేసుకున్నాడు?

ఈ ప్రశ్నలకు ఫిల్మ్‌యుగ్‌వారి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ఆయాసావన్ జూమ్‌కేలో పలౌక సన్నివేశాలు చూచి సమాధానాలు తెలుసుకోవచ్చు.

రఘునాథ్ జలానీ దర్శకత్వం క్రింద ఓంప్రకాష్ నిర్మించిన ఈ చిత్రంలో ఆశా పరేఖ్, ధర్మేంద్ర రవీంద్రకపూర్ నజీర్ హుస్సేన్, రాజేంద్రనాథ్, లక్ష్మీఛాయ, అరుణాఇరానీ, నిరూపారాయ్ ప్రధానపాత్రలు పోషించారు.

నాయకీ నాయకులుగా ఆశాపరేఖ్, ధర్మేంద్ర, అపూర్వులైన మూర్తులుగా నిరూపారాయ్ గొప్పగా నటించారు. చిత్రంలో మొదటి సగం యువతీ యువకుల ప్రణయ సన్నివేశాలతో చాలా హుషారుగా గడిచిపోతుంది. రెండవ సగభాగం బలమైన సంఘటనలు, సెంటిమెంట్స్, హ్యూమన్ డ్రామాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం, లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశాభోస్లేలు పాడిన ఆనంద భక్తిపాటలు హాయి గొలుపుతూ చిత్రానికి విందు చేకూర్చాయి. బాబాసాహేబ్ పోటే ఫోటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉన్నది. కేరళ తీరంలో చిత్రీకరించిన నారికేళవనాలు బోటు షికారు దృశ్యాలు కన్నుల పండుగ చేస్తాయి.

గిరీష్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా విడుదల అయిన ఈ చక్కని చిత్రం ఇప్పుడు విజయవాడ శ్రీనివాసమహల్‌లో ప్రదర్శించబడుతున్నది.

హమ్ సాయా

జాయ్ ముఖర్జీ నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రం హమ్‌సాయా త్వరలో దుర్గా ఫిలింస్ ద్వారా ఆంధ్రలో విడుదల కానున్నది.

ఈ చిత్రంలో జాయ్‌ముఖర్జీ, మాలాసిన్హా, షర్మిలా టాగోర్, ప్రధాన భూమికలు నిర్వహించారు. సంగీతం ఓ. పి. నయ్యర్, నిర్మాత, దర్శకుడు. జాయ్‌ముఖర్జీ.

తెలుగు చిత్రాలు

'చిత్రకల్పన' వారి బుద్ధిమంతుడు

రెండు షెడ్యూల్సులో అవుట్‌డోర్ షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రకల్పన వారి తొలి సాంఘిక చిత్రం హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో ఇండోర్ షూటింగ్ శర వేగంతో సాగుతున్నది. మే 29 న ప్రారంభమైన ఈ షూటింగ్ జూన్ 16 వరకు ఏకధాటిగా కొనసాగుతుంది. ఈచిత్రానికి 'బుద్ధిమంతుడు' అని తాత్కాలికంగా పేరు పెట్టారు.

పంచాయతీ ప్రెసిడెంట్‌గా గద్దెనెక్కి, దేవుడి పేర సిరిసంపదలు అడ్డంపెట్టుకుని గుడిమాన్యాలు, బడిమాన్యాలు, పేదల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న శేషాద్రిని, పెద్ద పిల్లల ... పుకూ, పేదప్రజల మేలుకోరి ప్రెసిడెంట్ దుష్ట పరిపాలన విరుగుడుగా త్యాగంచేసిన యువకుడు గోపీ సాగించిన సంఘర్షణల—ప్రజా సేవకుగా, రాజకీయ శక్తిగా ఉన్న వర్గపోరాటం ఈ చిత్రంలో చిత్రిస్తున్నారు. గోపీగా నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ శేషాద్రిగా నాగభూషణం నటిస్తున్నారు. నాలుగు పాటలు ఇటీవల శారదా స్టూడియోలో రికార్డు చేశారు.

ఎన్నికల కోలాహలంలో గుడిపార్టీ వారు 'బడిలో ఏముందిరా బాబా!

గుడిలోనే ఉందిరా—

అనే పాట, దీనికి భిన్నంగా బడి పార్టీ వారు

'పంచకళ్యాణి- దొంగలరాణి'లో విజయలలిత

''గుడిలో ఏముందిరా బాబా

బడిలోనే ఉందిరా''

అనే పాట ఘంటసాల పాడారు.

''నను పాలింపగ నడచి వచ్చితివా,

గొల్లబాలింపగ నడచి వచ్చితివా''— అన్న దాశరథి పాటను కూడా ఘంటసాల పాడారు.

ఆరుద్ర, నారాయణ రెడ్డి, కొసరాజు కూడా పాటలు రచించారు.

మలబారులో మరపొట్టి యుద్ధాలు ఈచిత్రంలో ప్రత్యేక ఆకర్షణ. గోదావరి నది మధ్యంలో ఈదృశ్యాలను చిత్రీకరించారు.

చిత్రంలో ఇంకా కృష్ణంరాజు, అల్లురామలింగయ్య, విజయనిర్మల, సంధ్యారాణి, సూర్యకాంతం, మీనాకుమారి, శాంతకుమారి రుక్మిణి, బేబీ బ్రహ్మాజీ, గుమ్మడి, శోభన్ బాబు మున్నగువారున్నారు.

కథ, మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ: సంగీతం: కె. వి. మహదేవన్, ఛాయ: ఎస్. వెంకటరత్నం, కళ: బి. వి. సుబ్బారావు, కూర్పు: సంజీవి, దర్శకత్వం: బాపు, నిర్మాత: ఎస్. ఎస్. నూకార్జి.

లక్ష్మీ ఫిలింస్ ద్వారా విడుదలకానున్న చిత్రం ఇది.

'గోపాలకృష్ణ ప్రొడక్షన్స్

కథానాయకుడు చిత్రం నిర్మాత కె. గోపాలకృష్ణ, దర్శకుడు కె. హేమాంబరధరరావు, తను బ్యానర్‌క్రింద రెండవ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు, ఇటీవల కథానాయకుడు శతదినోత్సవాల సందర్భంగా ప్రకటించారు.

అట్లాగే వరద బాధితులకు నిధుకు రు. 10 వేలు విరాళం ఇచ్చారు. కొత్త చిత్రం తాలూకు వివరాలు త్వరలో తెలియచేయ గలవని చెప్పారు.

భలే రంగడు

శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్‌వారి 'భలే రంగడు' లో నటుడు సత్యనారాయణ ఒక విశిష్టమైన పాత్ర ధరిస్తున్నారు.

ఎస్. ఎస్. భట్ నిర్మాతగాను, టి. రామారావు దర్శకుడుగాను ఉన్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దాశరథి రాసిన ఒక పాటను ఇటీవల రికార్డు చేశారు.

గోవా సముద్ర తీరంలో తీసే దృశ్యాలు ఈచిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

'అందంకోసం పందెం'లో త్యాగరాజు, విజయలలిత

ఛమియావారి వర్ణచిత్రం

'ఉమయ్యా' ... అనే నవల చిత్రాన్ని (కలర్) పద్మినీయా పిక్చర్స్ వారు తిరిగి తెలుగులో డబ్ చేయబోతున్నారు.

ఈచిత్రానికి రు. 40 లక్షలు వ్యయం అయినట్లు భోగట్టా.

ప్రధాన నటీనటులు పండరీబాయ్, రాజశ్రీ, ఎం. జి. ఆర్., అశోకన్, చంద్రబాబు, వి, జ్యోతిలక్ష్మి. ఈచిత్రంలో ఒక సీనులో సారెకు ఒక బెలూన్ ఉపయోగించారు. నిర్మాత కె. శంకర్, సాహిత్యం ఘంటసాల వీడిన 6 పాటలకు కె. వి. మహదేవన్ ట్యూన్ చేశారు. మహారథి మాటలు, ఆరుద్ర పాటలు. జైపూర్ రాజభవనంలోని దృశ్యాలు ఒక ప్రత్యేకత. అశోకన్, ఎం. జి. ఆర్. ల మధ్య పోరాటం, ఎం. జి. ఆర్. ఒక సింహంతో పోరాటం గొప్పగా చిత్రీకరించారు.

ఉషస్విని ఫిలింకంపెనీ బ్యానర్‌క్రింద ఆంధ్ర అంతటా విడుదల కానున్నది.

వైకుంఠపాళి

ఎంద్రా ప్రొడక్షన్ వారి సాంఘిక చిత్రానికి 'వైకుంఠపాళి' అని పేరు పెట్టారు. లోగడ పెట్టిన 'మమత' అను పేరుమార్చి ఈపేరు స్థిరం చేశారు.

ఈచిత్ర కథకుడు, మాటలు, పాటల రచయిత, దర్శకుడు తోట రామమోహనరావు.

భలేరాజా

కళాచిత్రవారు నిర్మిస్తున్న 'భలేరాజా' చిత్రంలో హరనాథ్, నాగయ్య, రామ్మోహన్, నాగభూషణం, త్యాగరాజు, రాజబాబు, రాజశ్రీ మీనాకుమారి, జూనియర్ శ్రీరంజని, హేమలత, ఛాయాదేవి మున్నగువారు నటిస్తున్నారు.

ఇటీవల మూడు పాటలు భరణీ స్టూడియోలో రికార్డు అయినాయి. 'వలపు పందిరి' అనే పాట బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి పాడారు. దీనిని హరనాద్, రాజశ్రీల పై చిత్రీకరిస్తారు.

'ఆగవారి చూపుకోసం' అనే పాటను ఎల్. ఆర్. ఈశ్వరి, కౌసల్యబృందం పాడారు. దీనిని రాజశ్రీ, మీనాకుమారి మున్నగు వారిపై చిత్రీకరిస్తారు.

జమునేశ్వర్ పాడిన 'ఆగవె ఆగవె' అనే కామెడీ సాంగ్‌ను రాజబాబు, మీనాకుమారిలపై చిత్రీకరించనున్నారు.

సంగీతం ఎస్. హనుమంతరావు, పాటలు: మైలవరపు గోపి, చెరువు ఆంజనేయశాస్త్రి దర్శకుడు సుబ్రహ్మణ్యం, నిర్మాతలు: లక్ష్మణరావు. తాతయ్య,

సంజీవనీ ఫిలింస్

సంజీవనీ ఫిలింస్ అనే నూతన సంస్థ ఒక చక్కని జానపద చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది.

ఈచిత్రంలో నాయకునిపాత్ర కాంతారావు ధరిస్తాడు. మాటలు: జి.కృష్ణమూర్తి దర్శకుడు: కె. ఎస్. ఆర్. దాసు, నిర్మాతలు జి. రాము వి. చంద్రశేఖర్.

శ్రీనివాసవారి చిత్రానికి పేరు మార్పు

శ్రీ శ్రీనివాస వారు తమిళం నుండి తెలుగులోకి అనువదించిన చిత్రానికి పేరుమార్చి 'ఆదర్శ పెళ్ళిళ్ళు' అని నామకరణం చేశారు.

ఈ ఈస్ట్‌మన్ కలర్ చిత్రంలో ఎల్. విజయలక్ష్మి, కె. ఆర్. విజయ, బాలయ్య, శివాజీ గణేశన్, నాగేష్, ముత్తురామన్ మున్నగు వారు నటించారు. దర్శకుడు శ్రీధర్.

కొడుకు ప్రేమలో పడటం చూచి తండ్రి తల్లక్రిందులైపోతాడు. ఎవరికీ తెలియని ఒక పెద్ద రహస్యాన్ని ఆ తండ్రి చేత బయట పెట్టించేందుకు కొడుకు ఒక ఉపాయంలో ఆటలో పాటలు సాగిస్తుంటాడు. ఆ రహస్యం ఏమిటో చిత్రం చూస్తే నే తెలుస్తుంది పూర్ణా పిక్చర్స్ ద్వారా విడుదల కానున్న చిత్రం ఇది.

జమునారాణి పాటలు

ప్రసిద్ధ గాయకి కె. జమునారాణి చాలా కాలానికి తిరిగి తెలుగు, తమిళ చిత్రాలలో పాటలు పాడుతున్నది.

వివిధ చిత్రాలలో ఇటీవలే ఆమె పాడిన పది, పన్నెండు పాటలు రికార్డు అయినాయి.

పండరాల రాజబాబు, ఎస్. వి. ఎస్. ఫిలింస్‌వారి సాంఘికం, యమలోకపు గూఢచారి, చిత్రాలలో ఆమె పాటలు తెలుగు ప్రేక్షకులు వినబోతున్నారు.

'నాటకాలరాయుడు'లో సీత, అనిత, నాగభూషణం

అల్లుడికి అత్తగారి పరీక్ష

జిడ్డు బాబూరావు అనే జె. బి. రావు సరదాగా సుబ్బులు గదిలోకి వెళ్ళబోయాడు. అయితే, డిటెక్టివ్ పిక్చర్లో లాగా ఒక బలమైన హస్తం అతనిముఖంమీద వచ్చిపడింది. అతనికి ఒక్కసారి తల తిరిగి పోయింది. వెనక్కు తూలి అక్కడున్న సోఫాలో పడిపోయాడు.

అల్లుణ్ణి ఈ విధంగా పరీక్ష చేసిన అత్త జగదాంబ ''ఏమిట్రా ! ఇంతమాత్రానికే పడిపోయావు. తిండి తినడంలేదా ఏం?'' అని ఎగతాళిచేసింది.

''ఏంతిండిలే అత్తయ్యా ! అసలే రేషన్ బియ్యం, అందులో రాళ్ళు !'' అని బాబూరావు సమాధానం చెబుతూ, నడుం పట్టుకుని లేచి నిలుచున్నాడు.

''అయ్యో, పాపం !'' అన్నది అత్త వరి హేళనతో.

''పాపానికేముంది అత్తయ్యా ! బ్లాక్ మార్కెట్టులో కొంటున్నాం'' — అన్నాడతను.

''సంతోషం.''

''ఏం సంతోషం ! ఎంత తింటేనేం రాత్రింబగళ్ళు చచ్చేటట్టు చదివాను ! అయినామరను దానిమీద ఉంటేగా చదవ డానికి ?'' —

''మనసు ఎక్కడున్నదిరా ?'' అని అడిగింది జగదాంబ.

''అక్కడ ?'' అంటూ బాబూరావు సుబ్బులు గదివైపు చూపాడు.

''అక్కడేముందిరా ?'' అర్థం కాలేదు అత్తకు.

అసలు సంగతి చెబితే నీవు బ్రహ్మానందపడతావని బాబూరావు టాపిక్ మార్చాడు. ''పొయ్యిమీద ఏదో మాడిపోతున్నట్టున్నది అత్తయ్యా!'' అన్నాడు.

''అయ్యో ? నా మతిమరుపు మండ !'' అంటూ జగదాంబ గబగబా వంటయింట్లోకి వెళ్ళిపోయింది.

సందు దొరికింది. కదా అని బాబూరావు సుబ్బులు గదిలోకి దూరాడు.

అత్త, అల్లుళ్ళుగా నటించిన తరవాత హాస్యాన్ని అందిస్తూ వాణీదేవి, కె. వి. చలం నటిస్తున్న ఈ చిత్రం దిగ్విజయా ఫిలిమ్సువారి ప్రేమకానుక.

తక్కిన నటీనటులలో విజయనిర్మల, రమాప్రభ, విజయశ్రీ, రూపశ్రీ, టి. జి. కమలాదేవి, విజయరాణి, కుమారి లత, నాగయ్య హరనాథ్, రామకృష్ణ, మిక్కిలినేని, రావి కొండలరావు, వల్లం నరసింహారావు, ఎల్. వి. రమణ, బేబీ బ్రహ్మాజీ మున్నగువారున్నారు.

కథ. మాటలు : జూనియర్ సముద్రాల, పాటలు : సి. నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు, సంగీతం : టి. చలపతిరావు, ఛాయ : ఎం. కె. రాజు, కూర్పు : శ్రీహరిరావు, కళ : చలం, నృత్యాలు : హీరాలాల్, చిన్ని, సంపత్. శోభనాద్రి వు డైరెక్టు చేస్తున్న ఈ చిత్రానికి కె. జయశేఖర్, డి. వి. రత్నయ్య నిర్మాతలు.

ఆంధ్రలో తాయుబ ఫిలిమ్సు ద్వారా విడుదల కానున్న చిత్రం ఇది.

విజయరాణి కంబైన్స్

విజయరాణి కంబైన్సువారు చంద్రుడు సారథ్యంలో నిర్మిస్తున్న తొలి జానపద చిత్ర ఇటీవల విజయా గార్డెన్స్ థియేటర్‌లో పాటల రికార్డింగుతో ప్రారంభమైంది.

సి. నారాయణరెడ్డి వ్రాసిన

''చేతికి దొరికిన చిన్నదానా !

చిరాకుపడకే చిలకమ్మా !

చెక్కిలి మీటకు చిన్నదా !

చేలాకి కోరిక లున్నోడా !'',

అను యుగళగీతాన్ని పి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడగా, టి. వి. రాజు సంగీతం సమకూర్చారు.

దీనిని కాంతారావు, రాజశ్రీలపై చిత్రీకరింపనున్నట్లు దర్శకుడు జి. విశ్వనాథం చెప్పారు.

ఇంకా రాజబాబు, త్యాగరాజు, చంద్రమోహన్, అల్లు జనార్దనరావు, విజయలలిత, మున్నగువారు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : జి. కృష్ణమూర్తి, కళ : నాగరాజన్, నృత్యాలు : మాధవన్, చిత్ర నిర్మాతలు : జె. ఎం. కృష్ణంరాజు, డి.సి. సుబ్రహ్మణ్యం.

జగత్ కిలాడీలు

అతి విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హేమా హేమీ నటులిద్దరు ఎస్. వి. రంగారావు, గుమ్మడి పోటాపోటీ గా నటించారని రషెష్ చూసిన వారంటున్నారు. ప్రేక్షక లోకాన్ని అన్నివిధాల తృప్తి పరిచేవిధంగా నిర్మించబడ్డ ఈ జగత్ కిలాడీలు యువక హృదయాలను ఉత్తేజపరిచే సాహస సన్నివేశాలతో దోపిడీదొంగల దురాగతాలు, భయంకర పోటీలతో రసవత్తరంగా నిర్మించబడిన లక్ష్మీఫిలింస్ ద్వారా విడుదలకాబోతున్నది. కృష్ణంరాజు, శోభన్‌బాబు, రాజబాబు, బాలకృష్ణ, వాణిశ్రీ, విజయలలిత, వరలక్ష్మి, మాలతి, విజయభాను, మీనాకుమారి, రేణుక తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఐ. ఎన్. మూర్తి. కథ, మాటలు: పింగళి నాగేంద్ర. సంగీతం: కోదండపాణి. పాటలు:దేవులపల్లి, కొసరాజు. ఛాయ: కన్నప్ప. నిర్మాతలు: పి. ఎ. కామేశ్వరరావు, కె. రాఘవ.

కులమతవ్యవస్థపై తిరుగుబాటు

సూర్యవర్మ మహారాజు ఒక క్షత్రియేతర కన్యను వివాహ మాడాడు. ఆమెకు పుట్టిన పిల్లను యువరాణిని చేసి, తన తరవాత రాజ్యానికి రాణిగా ప్రకటించాలని సంకల్పించుకున్నాడు.

కానీ, దుష్టుడైన సర్వసేనాపతి భూమకేతు తన అనుచరులతో మహారాజును వ్యతిరేకించాడు. వర్ణాంతర వివాహం ద్వారా రాజుకు పుట్టిన బిడ్డకు రాజ్యార్హత లేదన్నాడు. అయితే దృఢసంకల్పుడైన సూర్యవర్మ దానిని ఖండించాడు.

''కులాలు, మతాలు, మనం కట్టుకున్న గోడలు. కుండలు వేరైనా మన్ను ఒక్కటే. పొట్టులు వేరైనా సువర్ణం ఒక్కటే! మనిషిని మించిన మతం లేదు. గుణాన్ని మించిన కులం లేదు. రాజకుమారికి యువరాణి పట్టాభిషేకం జరిపించి తీరుతాం'' అని ప్రకటించాడు.

అయితే దుర్మార్గుడైన భూమకేతు మోసంతో మహారాజును బంధించి అక్రమంగా సింహాసనం ఆక్రమించుకున్నాడు.

ఈ సన్నివేశం శ్రీసరస్వతీచిత్ర బ్యానర్ క్రింద దర్శక నిర్మాత గిడుతూరి సూర్యం నిర్మిస్తున్న 'పంచకళ్యాణి — దొంగలరాణి' చిత్రం లోనిది.

విజయలలిత తొలిసారిగా 'కథానాయిక'గా బరువైన పాత్ర నిర్వహిస్తున్నది. రాణివాసంలో పుట్టి, కుల మత వ్యవస్థల పేరిట రాజ్యానికి, సింహాసనానికి, దూరమైపోయి, దొంగలచేత పెంచబడి, ఆ దొంగలకే రాణి అయి. ఎన్నో సాహసాలు, అక్రమాలనూ ఎదుర్కొని తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకుంటుంది. వాడియా వారి నాడియాను మించి నటించింది. అందచందాలకు తోడు కొంచెం కొంటెగా ఉండడం, వయసుకు తగినట్లు ఆడి పాడడం వల్ల ఈ పాత్రకు విజయ లలిత అన్నివిధాల తగి ఉన్నది. ఆమె గుర్రమే పంచకళ్యాణి ఈ చిత్రంలో కథానాయకుడుగా జానపదచిత్రాల హీరో కాంతారావు నటిస్తున్నాడు. ఇంక త్యాగరాజు, అల్లు జనార్దనరావు, బలిరెడ్డి, ఏడిద నాగేశ్వరరావు,జయకృష్ణ,మోదుకూరు సత్యం, జ్యోతిలక్ష్మి, సురేఖ, మంగమ్మ, కృష్ణంరాజు, వసంతకుమార్ మున్నగు వారితో పాటు పలువురు కొత్త నటీనటులను కూడ దర్శక నిర్మాత గిడుతూరి ఈ చిత్రంలో పరిచయం చేస్తున్నాడు.

ప్రసిద్ధ కవి, రచయిత, రెంటాల గోపాలకృష్ణను ఈ చిత్రంలో తొలిసారిగా సంభాషణ రచయితగా పరిచయం చేస్తున్నారు. రెంటాల సంభాషణలు చాలా పదునుగాను, పాత్రోచితంగాను, సెభాష్ అనిపించేలా ఉన్నాయని రషెష్ చూచినప్రముఖులు ప్రశంసించారు. పాటలు 'కరుణశ్రీ'జంధ్యాల పాపయ్య శాస్త్రి, అనిసెట్టి, వీటూరి, కొసరాజు, సీకరాజు రచించారు. సంగీతం : ఎ.అప్పలరాజు, ఛాయాగ్రహణం : సుఖదేవ్, కూర్పు : అంకిరెడ్డి, కళ : చలం. సహనిర్మాత నల్లా వెంకట్రావు. ఫిబ్రవరి 26 న ప్రారంభించిన ఈ చిత్రం అవుట్‌డోర్ షూటింగ్ దినాలతోసహా నలభై కాల్‌షీట్సు పనిచేసి మే 15 తో చివరి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్నది.

రకరకాల స్టంట్స్‌తో, రసర్వాతి రమ్యంగా రూపొందించబడిన ఈ చిత్రం త్వరలో, పూర్ణా పిక్చర్స్ ద్వారా ఆంధ్ర అంతటా విడుదల కాబోతున్నది.

త్రివేణీచిత్ర

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థలోని నిర్మాణ వ్యవహార్తగా అనేక సంవత్సరాలు పనిచేసి అనుభవం గడించిన పి. వి. సుబ్బారావు ఇప్పుడు స్వంతంగా త్రివేణీ చిత్ర అనే సంస్థ నెలకొల్పి ఒక సాంఘిక చిత్రం నిర్మించ డానికి సన్నాహాలు పూర్తి చేశారు.

చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాద్ సారథి స్టూడియోలో ప్రారంభం కానున్నది. బాలమురుగన్ వ్రాసిన కథకు పార్శ్వ చిరంజీవి సంభాషణలు సమకూరుస్తున్నారు. సంగీతం ఎస్. రాజేశ్వరరావు, ఛాయా గ్రహణం : సెల్వరాజ్, కళ : బి. వి. సుబ్బారావు, కూర్పు : జె. కృష్ణస్వామి.

తాతినేని రామారావు దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జానకి, జగ్గయ్య ,గుమ్మడి, సూర్యకాంతం, హేమలత సాక్షి రంగారావు, మున్నగువారు నటిస్తున్నారు.

నవయుగ ఫిలింస్‌ద్వారా విడుదల కానున్న చిత్రం ఇది.

దిలీప్‌కుమార్ విదేశపర్యటన

ప్రఖ్యాత హిందీ నటులు దిలీపుకుమార్ కాంగ్రెస్సులతో సహా ఆయిదుగురు సభ్యులు గల ఒక భారత సాంస్కృతిక ప్రతినిధివర్గం ప్రసిద్ధ ఉర్దూకవి కున్వార్ మొహిందర్ సింగ్ బేడీ నాయకత్వాన జూన్ 20 న రెండు మాసాలపాటు విదేశాలలో పర్యటించడానికై వెడుతున్నది.

ఈ ప్రతినిధివర్గం బ్రిటన్, అమెరికా, కెనడా, జపాన్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా మున్నగు దేశాలను సందర్శించనున్నది.

గాలిబ్ శత జయంత్యుత్సవాల సందర్భంగా ఈ ప్రతినిధివర్గం విదేశ పర్యటన జరుపుతున్నట్లు శ్రీ బేడీ తెలియజేశారు.

బి.ఎన్ రెడ్డి మనుమరాలి వివాహం

శ్రీ బి. ఎన్. రెడ్డి మనుమరాలు సౌభాగ్యవతి విజయవాణికి (శ్రీ హెచ్. జి. వి. రెడ్డి ఐ. ఎ. ఎస్. కుమార్తె) చిరంజీవి రాజా రాంకు (మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ కె. సి. రెడ్డి కుమారుడు) మద్రాసు అబ్బాట్స్‌బరీలో జూన్ 4 వ తేదీన వైభవంగా వివాహం జరిగింది.

పి. మల్లికార్జునరావు వివాహం

శ్రీ పర్వతనేని భూషయ్య చతుర్థ పుత్రుడు చిరంజీవి పి. మల్లికార్జునరావుకు (మధు పిక్చర్స్), సౌభాగ్యవతి ఇంద్రసేవకు (వేలంగి వాస్తవ్యులు శ్రీ యార్లగడ్డ వీర్రాజు కుమార్తె) జూన్ 6 వ తేదీన విజయవాడలో వైభవంగా వివాహం జరిగింది.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

యూనీకెమ్
మందులలో నమ్మదగిన పేరు
యూనీకెమ్
లేబొరేటరీస్ లిమిటెడ్

ఆంధ్రప్రభ

హైబ్రిడ్ సద్ద విత్తనాలు
గ్యారంటీ సరుకు
రెండు కేజీలు సంచితోసహా 11-00
ఎల్. మాధవరెడ్డి
(పి. ఓ) మదనపల్లి, చిత్తూరు జిల్లా.

సంపుటి : 34 సంచిక : 171 విజయవాడ 23-6-1969 సోమవారం 8 పేజీలు: 12 పైసలు

రాష్ట్రపతి పాలనే తెలంగాణా పరిష్కారానికి ఏకైక మార్గం

సామరస్య చర్చలు అప్పుడు సాధ్యం కాగలవని నిజలింగప్పకు నాయకుల స్పష్టీకరణ

న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో శుక్రవారంనాడు తెలంగాణా నాయకులు శ్రీ నూకల రామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావులు (ఎడమనుంచి మొదటి ఇద్దరు) తెలంగాణాలో ఆందోళన గురించి వివరించినప్పటి చిత్రం

అశాంతి రెచ్చిపోతున్న ప్రజను శాంతింపచేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 22: తిరిగి అశాంతి, అసంతృప్తి రగుల్కొంటున్న తెలంగాణా ప్రజను ప్రశమింప చేయగల ఒక నిర్దిష్ట చర్యను కేంద్రం గైకొంటేనే తెలంగాణా ప్రతిష్టంభన పరిష్కారంపై చర్చలు కొనసాగించడం సాధ్యంకాగలదని తెలంగాణా నాయకులు నలుగురు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు స్పష్టంచేశారు.

వచ్చే ఒకటి రెండు రోజులలో రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశపెట్టిన పక్షంలోనే సామరస్య చర్చలకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఏర్పడగలదని, అప్పుడే చర్చలకు నాందీ ప్రస్తావన జరిగినట్లు కాగలదని డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ నేటి సాయంత్రం శ్రీ నిజలింగప్పను కలుసుకున్నప్పుడు స్పష్టంగా చెప్పారు.

తాను, ఇతర తెలంగాణా నాయకులు, శ్రీ నిజలింగప్పతో, ఉపప్రధాని శ్రీ మురార్జీతో జరిపిన చర్చలలో కేవలం పరిష్కార మార్గాన్వేషణ కొనసాగించిదని, అసలు, చర్చలు గత పన్నెండేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న కష్టనష్టాలు పరిష్కరించినప్పుడే ప్రారంభం కాగలదని డాక్టర్ చెన్నారెడ్డి పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

మితవాద నాయకులైన శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావుగార్లు కూడా కాంగ్రెస్ అధ్యక్షునితో దాదాపు ఒక గంట సేపు చర్చలు జరిపారు.

వారుకూడా త్వరలో రాష్ట్రపతి పాలనను విధించాలని కోరినట్టు తెలుస్తున్నది.

గత 24 గంటలలోను తెలంగాణాలో కొన్నిచోట్ల అల్లర్లు జరిగినట్టు వచ్చిన వార్త

(మిగతా 3వ పేజీలో)

రాజీ అవకాశం

న్యూఢిల్లీ, జూన్ 22 : తెలంగాణా నాయకులతోనూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోను ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడు తాజా పరిస్థితి సంప్రదింపుల పర్యవసానంగా ఒక రాజీ పథకం రూపొందుతూవున్నసూచనలు కన్పించినవి.

ముఖ్యమంత్రి వైదొలగడం వల్ల రాష్ట్ర విభజన నివార్యమైతే, తెలంగాణా నాయకులు ఏవిధమైన ఇతర షరతులు విధించక ఆందోళనను విరమించితే శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగడానికి అధిష్టానవర్గం సమ్మతించే అవకాశం వున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ చవన్ హైదరాబాదులో ఉండగానే శ్రీ బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా "చాలా స్వల్పవిషయం" అని ప్రకటించి వుండటాన్ని ఇక్కడ అగ్రనాయకులు ప్రస్తావిస్తున్నారు. నిన్నటి వరకూ ముఖ్యమంత్రి వైదొలగరాదనే అభిప్రాయంతో వున్న కార్యవర్గ సభ్యులు కూడా నేడు పరిష్కారానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే పక్షంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా యివ్వక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రపతి పాలన విధించ వలసిన అవసరం లేకుండా సామరస్యంగానే తెలంగాణా నాయకులలో ఒకర్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ ఏర్పాటల్నీ తెలంగాణా నాయకుల ప్రత్యేక రాష్ట్ర వివాదాన్ని ప్రస్తుతానికి సడలు కోవడం మీద ఆధారపడి వుంటుంది, 1973 ఎన్నికల వరకూ తెలంగాణా నాయకుని ముఖ్యమంత్రిగా వుంచి, ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాన్నిచ్చి పరిస్థితులలో రాగల మార్పులను గమనించడం అవసరమని అధిష్టానవర్గం భావిస్తున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఎవరు ముఖ్యమంత్రి అన్న విషయం మీద తెలంగాణా నాయకుల మధ్య అంగీ

మిగతా 3 వ పేజీలో

శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైతే రాష్ట్రపతిపాలన

తెలంగాణా సమస్యపై స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం సూచన

మదరాసు, జూన్ 22:ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైతే రాష్ట్రపతి పరిపాలనను విధించాలని స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం సూచించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సమావేశ చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా సమస్యను నిరుద్వేషంగా, నిష్పక్షికంగా, దాని మంచి చెడ్డలన్నిటిని ప్రశాంతంగా చర్చించడానికి ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం అవసరమని, శాంతియుత వాతావరణంలోనే అన్ని పార్టీలు ఈ సమస్యను చర్చించగలవని అన్నారు.

ఏ పార్టీ ప్రత్యేకతెలంగాణాను సమర్థిస్తుందా అని విలేఖరులు ప్రశ్నించగా "ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా ఏర్పడాలని మేము చెప్పము. ముందు ప్రశాంత వాతావరణం నెలకొనడం అవసరం" అని శ్రీ దండేకర్ అన్నారు.

ప్రత్యేక తెలంగాణా ఒక్కటే పరిష్కార మార్గమవుతే అప్పుడు ఆ విషయాన్ని కూడా చర్చించవచ్చునని ఆయన అన్నారు.

మురార్జీ సమక్షంలో చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 22 : అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, కనుగొనే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డిగార్ల మధ్య విభేదాలను తగ్గించి, సామరస్యం సాధించడానికై ఉప ప్రధాని శ్రీ మురార్జీ ఉభయ నాయకులను తన నివాసంలో చర్చలకు సమావేశ పరిచారు. దాదాపు ఒక గంటసేపు చర్చలు కొనసాగాయి.

"ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుకొనడానికి కొంత సమయం పడుతుంది. సామరస్య సాధనకు కూడా కొంత వ్యవధి అవసరం", అని శ్రీ దేశాయ్, సంభాషణలు జరిపి ప్రత్యర్థి నాయకులు ఉభయులూ వెళ్ళిన తరువాత అన్నారు.

శ్రీ దేశాయ్ రేపు తెలంగాణా నాయకులు నలుగురితో కొంత సేపు చర్చలు కొనసాగించే అవకాశం ఉన్నది.

నాయకులను వేర్వేరుగా కలుసుకుని ప్రయోజనం లేదని శ్రీ దేశాయ్ అన్నారు.

తెలంగాణా సమస్యపై రాజీకి శ్రీ దేశాయి జరుపుతున్న ఈ ప్రయత్నం ప్రస్తుతానికి 'అనధికారరీత్యా' మాత్రమే జరుపుతున్నట్టు తెలుస్తున్నది. వివిధవ్యక్తులతో, నాయకులతో చర్చలు జరిపి, ఏవిధంగా సమస్యను పరిష్కరించవచ్చునో తెలుసుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుని నుండికాని, వర్కింగ్ కమిటీ నుండికాని, ప్రధాని వద్దనుండి కాని,

(మిగతా 3 వ పేజీలో)

రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకత

విశాఖపట్నం, జూన్ 22 : విశాఖపట్నం మున్సిపల్ చైర్మన్ శ్రీ జి.వి. రమణ ప్రస్తుత రాష్ట్ర నిర్మాణంలో నాయకత్వంలోను మార్పులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేశారు.

నాయకత్వంలో మార్పులు జరుగని విధంగా రాష్ట్రపతి పాలన విధించకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరుగని విధంగా ఒక పరిష్కారం రూపొందించాలని ఆయన అన్నారు.

ఆంధ్రులపై దౌర్జన్యాలు ఇకపై జరగనివ్వం

మలక్‌పేట సభలో తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీధరరెడ్డి హామీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాదు, జూన్ 22—

సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని ఆంధ్రులపై అత్యాచారాలు జరపడాన్ని నిరసిస్తూ, ఇక ముందు ఇటువంటి అవమానకరమగు సంఘటనలు జరగనివ్వమని తెలంగాణా ప్రజాసమితి నాయకులు నేడిక్కడ మలక్‌పేట ఆంధ్రులకు హామీ ఇచ్చారు.

సుహృద్భావాన్ని పెంపొందించే నిమిత్తం తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎం. శ్రీధరరెడ్డి, ఇతర సమితి నాయకులు నేడు ఆంధ్ర మలక్‌పేట కాలనీ సందర్శించిన సందర్భంగా వారికి ఘనస్వాగతం ఇవ్వబడింది.

మలక్‌పేట కాలనీ అధ్యక్షుడు శ్రీ పి. వెంకటేశ్వరరావు, కార్యదర్శి శ్రీ పి. రామచంద్రరావు ప్రభృతులు శ్రీ శ్రీధరరెడ్డి ప్రభృతులకు స్వాగతం ఇచ్చారు. తరవాత కాలనీలో జరిగిన ఒక పెద్ద సభలో శ్రీ శ్రీధరరెడ్డి సమితి ప్రధాన కార్యదర్శులు శ్రీయుతులు శ్రీనివాసరావు, రఘువీరరావు ప్రసంగించారు. తెలంగాణా ఆందోళనను గతం చేసుకుని సానుభూతి చూపవలసినదిగా వారు ఆంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఆంధ్రులపై వ్యతిరేకంలో ప్రారంభించిన ఉద్యమంకాదని, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల రాజకీయ నేతలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమమని వారు అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని ఆంధ్రులపై దాడులు చేయడాన్ని వారు నిరసించారు. అటువంటి అవమానకరమైన సంఘటనలు ఇకముందు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఆనాడు రజాకార్లు తరిమివేయగా వచ్చిన తెలంగాణా ప్రజలకు ఆంధ్రులు ఆశ్రయమిచ్చారని, తెలంగాణా ప్రజలు ఇది ఎన్నటికీ మరువజాలరని శ్రీ శ్రీధరరెడ్డి అన్నారు. అధికారవర్గం ఎట్టి దౌర్జన్యాలకు తలపడక శాంతియుత పద్ధతుల్లోనే ఆందోళన సాగించ గలదని శ్రీ రఘువీరరావు తెలిపారు.

అనేక హిందీ ప్రాంతాలున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఉండరాదని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థి మహాసభ మొదట ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిందని, ఆంధ్రులకు ఎట్టి హాని చేయరాదని కూడా ఆనాడే నిర్ణయించినదని, అనుమానానికి ఇప్పటికీ కట్టుబడి ఉండి, ఆంధ్రుల రక్షణకు శాయశక్తులా కృషిచేస్తామని శ్రీ శ్రీధరరెడ్డి చెప్పారు.

రాజధానిలో ఉండే ఆంధ్రులలో చాలా మందికి ఆందోళనలో ఒకపక్షం వహించే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం కోరినట్లయితే మరొకచోటికి సంతోషంగా వెళ్ళిపోతామని శ్రీ రామచంద్రరావు అన్నారు. ఆనాయకులే ఆంధ్రులపై అత్యాచారాలు, బాటలు గృహదహనాలు జరపడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు. ఇటువంటి అమానుషమైన, అసభ్యకరమైన, అనాగరకమైన పద్ధతులను విడనాడవలసినదిగా ఆందోళన కారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

గోడలపై అసభ్యకరమైన వ్రాతలను కూడా శ్రీ రామచంద్రరావు గర్హించారు. తెలుగు మాట్లాడే ప్రజలందరి సంస్కృతికి ఇది అవమానకరమైన విషయమని అన్నారు.

ఆంధ్రులు భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని జీవిస్తున్నారని, దినదిన గండంగా ఉన్నదని కాలనీ కార్యదర్శి శ్రీ రామచంద్రరావు అన్నారు.

ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులను గురించి

మిగతా 3 వ పేజీలో

ఉధృతంగా సత్యాగ్రహం నిర్వహణకు సన్నాహాలు

హైదరాబాదు, జూన్ 22 : డాక్టర్ ఎం. చెన్నారెడ్డి నాయకత్వాన గల తెలంగాణా ప్రజా సమితి జూన్ 24 వ తేదీ మంగళవారంనాడు తెలంగాణా అంతటా భారీఎత్తున సత్యాగ్రహం నిర్వహించ నున్నట్లు ప్రకటించింది. ఈ సత్యాగ్రహంలో సుమారు 15 వేలమంది పాల్గొనవచ్చు. వీరిలో 3,500 మందితో జంటనగరాలలో సత్యాగ్రహం చేస్తారని తెలుస్తున్నది.

రైల్వే స్టేషన్లవద్ద, శైలసూర్యాలపీఠాద మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాలలోను సత్యాగ్రహం జరపడం మంగళవారంనాడు జరిగే ఈ ఉద్యమంలో విశేషం.

సోమవారంనాడు కూడా సుమారు 1300 మంది జంటనగరాలలో సత్యాగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

అరెస్టులు

నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు గాను వరంగల్ జిల్లాలో మొత్తం 245 మందిని, మెదక్ జిల్లాలో 48 మందిని, మహబూబ్ నగర్ జిల్లాలో 135 మందిని, కరీంనగర్ జిల్లాలో 140 మందిని అరెస్టు చేశారు.

ప్రత్యేక రాష్ట్రానికిమద్దతు

హైదరాబాద్, జూన్ 22:జంటనగరాలలోని దాదాపు 2,000 మంది స్వర్ణకారులు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వై. వెంకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రత్యేక తెలంగాణా కోరికను బలపరిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి పేరుతో 'మృతవీరుల స్మారకనిధి'ని ఏర్పాటు చేయాలని కూడా వారు నిర్ణయించారు.

ఈ సమావేశంలో ప్రసంగించిన వారిలో తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు శ్రీ ఎ. మదన్ మోహన్, శ్రీ పద్మనాభన్, శ్రీ వై. ఎస్. రావులు ఉన్నారు.

రేపటి నుంచి బృందాలు బృందాలుగా సత్యాగ్రహం జరపాలని స్వర్ణకారులు నిర్ణయించుకున్నారు.

చవన్ ఎదుట సంపూర్ణ మహారాష్ట్ర సమితి నల్లజెండాల ప్రదర్శన

కిర్లోస్కర్ వాడి (సంగ్లీ) జూన్ 22 : దేశీయాంగమంత్రి శ్రీ వై. బి. చవన్ నేటి మధ్యాహ్నం కిర్లోస్కర్ వాడికి వెళ్తుండగా, కుండల్‌రోడ్డు జంక్షన్ వద్ద సంపూర్ణ మహారాష్ట్ర సమితి వాలంటీర్లు దాదాపు 500మంది నల్లజెండాలు ప్రదర్శించి, అల్లరి చేస్తూ ప్రదర్శనలు జరిపారు. ఈ జంక్షన్ హైస్కూలకి 30 మైళ్ళ దూరంలో ఉంది.

ఈ ప్రదర్శనను సంగ్లీ జిల్లా సంపూర్ణ మహారాష్ట్ర సమితి నిర్వహించింది. మాజీ ఎం. ఎల్. ఏ. శ్రీ జి. డి. లాడ్ నాయకత్వంలో ఈ ప్రదర్శన జరిగింది.

జంక్షన్ వద్దకు కారు చేరుకోగానే శ్రీ చవన్ కారులోనుంచి దిగి శ్రీ లాడ్ సమర్పించిన మెమోరాండాన్ని స్వీకరించారు.

బెంగుళూరు ఏ.ఐ.సి.సి.కి ఆర్థిక తీర్మానం

ముసాయిదా రూపొందించే బాధ్యత సుబ్రహ్మణ్యం, సాదిక్ ఆలీలకు అప్పగింత

న్యూఢిల్లీ, జూన్ 22: బెంగుళూరులో రానున్న నెలలో జరుగనున్న అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికిసమర్పించనున్న ముసాయిదా ఆర్థిక తీర్మానాన్ని తయారుచేయాలని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ సి. సుబ్రహ్మణ్యం, ఎ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీ సంయుక్తంగా తయారు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ దశసూత్ర ఆర్థిక కార్యక్రమం అములులో జరిగిన పురోగతిని గూర్చి చర్చించిన అనంతరం పార్టీ అధ్యక్షుని గృహంలో నేటి ఉదయం వర్కింగ్ కమిటీ సమావేశమై తీర్మానాన్ని తయారు చేయడానికి వారిరువురికి అధికారం ఇచ్చారు.

వారికి కొన్ని ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. ఈసూత్రావళి క్రింద సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారికి కనీస ఆహారం, నీరు, గృహవసతి, ఇతర అవసరాలను కల్పించడానికి హామీ ఇస్తూ ప్రతిపాదనలను సిఫార్సు చేయడానికి వారికి అధికారం ఉంటుంది.

ఈ ప్రతిపాదనలను అమలు పరచడానికి ప్రభుత్వం అనుసరించదగు విధానాన్ని కూడా వారు సూచిస్తారు.

ఈసందర్భంగా గ్రామస్థులకు మంచినీటి సప్లయి, పేదవారికి గృహాలు నిర్మించడానికి స్థలాలు, కార్మికులకు కనీస వేతనాలు గూర్చి కూడా ఈముసాయిదా తీర్మానంలో కొన్నిసూచనలు చేస్తారు.

మెట్ట వ్యవసాయానికి అవసరమైన పటు పాయాలను గూర్చి, ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం గూర్చి ప్రతిపాదనలు చేస్తారు. కొందరికి సంస్కరణలను, దశసూత్ర కార్యక్రమం క్రింద ప్రగతి సాధించని ఇతర రంగాలను గూర్చి కూడా ఈ తీర్మానంలో ప్రస్తావిస్తారు.

సమ్మె కొనసాగింపునకు తెలంగాణా ఎన్.జి.ఓ.ల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 22:తెలంగాణా ఎన్. జి. ఓ.ల యూనియన్ కార్యవర్గం నేడు అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్.ఎస్. చారి అధ్యక్షతన సమావేశమై సమ్మెను కొనసాగించడానికి నిర్ణయించారు.

యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్ నగరంలో లేనందున సమావేశానికి హాజరు కాలేక పోయారు.

యూనియన్ కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంకాని, కేంద్ర ప్రభుత్వంకాని పరిస్థితిని అవగాహన చేసుకోలేదని కార్యవర్గం ఒక తీర్మానంలో పేర్కొన్నది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్లు పోలీసుల ఉద్యోగులను, బెదిరిస్తున్నారని పేర్కొన్నది.

ప్రజాసేవక్ సమాజ్ హర్షం

హైదరాబాద్, జూన్ 22:ప్రత్యేక తెలంగాణా విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రత్యేకవాదుల ధోరణిని హర్షిస్తూ ప్రజా సేవక్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ బి.టి. బాలాజీ అయ్యంగార్ నేడొక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకోద్యమాన్ని ప్రారంభించినవాన్ని, ప్రత్యేక వాదులు ఆ సూచించాలని ఆ విధంగా చేసినట్లయితే ప్రత్యేక వాదులు, సమైక్యవాదులు, కలిసి ఆరు నెల తర్వాత తెలంగాణా విషయంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపించ వలసినదిగా యించవచ్చని ఆయన అన్నారు.



అమెరికా జూన్ 27 న తేదీన ఒక కోతిలో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది. ఈ ఉపగ్రహ 30రోజులపాటు రోదసిలో పరిభ్రమిస్తుంది.

తెలంగాణా గెజెటెడ్ ఉద్యోగుల సంఘం పునరుద్ధరణ

హైదరాబాద్, జూన్ 22 : తెలంగాణా గెజిటెడ్ అధికారులతో కూడిన హైదరాబాద్ సర్వీసెస్ అసోసియేషన్‌ను రెండు దశాబ్దాల అనంతరం నేడు పునరుద్ధరించారు. ఈ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రిటైరవుతున్న అధ్యక్షుడు శ్రీ ఎల్. ఎన్. గుప్తా అధ్యక్షతను కమలానెహ్రూ బాలికల పాలిటెక్నిక్‌లో జరిగింది.

ఈ సమావేశంలో ప్రసంగించినవారు ప్రమోషన్లు, సీనియారిటీలను నిర్ణయించడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని, ప్రస్తుతం ఉన్న ఏర్పాటు ప్రకారం ఈ అన్యాయాలు సరికావని అన్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు ఈ సభ ధోరణి అనుకూలంగా వున్నది.

కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ రామకృష్ణ రాజా మాట్లాడుతూ ఎక్కువ మంది గెజిటెడ్ ఉద్యోగులు సభ్యులుగా చేరడం ద్వారా ఈ అసోసియేషన్‌ను బలపరచాలని, అదే సభ్యుల ముందున్న ప్రథమ కర్తవ్యమని అన్నారు. తెలంగాణా గెజిటెడ్ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలపట్ల ఏర్పడిన నిస్పృహను, నిరాశను వ్యక్తీకరిస్తూ, అసోసియేషన్ ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్న సూచనపై ఆయన మాట్లాడుతూ అసోసియేషన్‌కు బలగం లేకుండా ఉన్నట్లయితే ఇటువంటి తీర్మానానికి ఎటువంటి విలువ వుండదని అన్నారు.

ప్రారంభంలో ఈ అసోసియేషన్ ప్రత్యేక తెలంగాణా ఆందోళనలో ప్రాణాలు విడిచిన వారికి శ్రద్ధాంజలి ఘటించింది.

వేతనాల స్కేళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని శ్రీ గుప్తా విమర్శించారు. నిజాం పాలనక్రింద, సైనిక పాలనక్రింద, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిత్వం క్రింద వున్నప్పటి పరిస్థితులను ఆయన వివరించారు. నిజాం పాలనలో వేతనాల సవరణలో అన్ని జిల్లా అధికారుల వేతనాలు సమానమయ్యేవని ఆయన అన్నారు. అప్పట్లో ఐ. ఎ. ఎస్, ఐ. పి. ఎస్. వగైరా కేంద్రప్రభుత్వ సర్వీసులలో రాష్ట్ర సర్వీసులనుంచి ఎక్కువ రిజర్వేషన్లు వుండాలని కోరడంజరిగిందని ఆయన తెలియచేశారు.

విజయనిర్మలపై హత్యా ప్రయత్న వివరాలు: మారణాయుధంతో వెంటాడుతున్న మామ

మద్రాస్, జూన్ 23:—

పాఠక లోకంలో అలజడిలేపిన విజయనిర్మలపై హత్యా ప్రయత్నం విషయంలో పోలీసులు చురుగ్గా చేసిన ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని వివరాలు తెలియవచ్చాయి.

రంగారావు అనే శ్రీమంతుడు యిరవై సంవత్సరాల క్రితం ఒక వస్తాదును అందరూ చూస్తుండగనే కొట్టి చంపి కిల్లర్ రంగారావు బిరుదు సంపాదించుకున్నాడు. అతని నీడను చూస్తేనే ప్రజలు భయపడుతుండేవారు.

ఈ మధ్య రంగారావు చెల్లెలు రాజీనలోచన, వారి ఎస్టేటు మేనేజరు శోభన్‌బాబు గాఢంగా ప్రేమించుకున్న నేరానికి అతన్ని దారుణంగా హత్యచేసి, ఆ హత్యానేరాన్ని తన గుమాస్తా ముక్కామల కృష్ణమూర్తి మీదకు త్రోసి, అతనూ కారు యాక్సిడెంటులో చనిపోయేట్లు పథకం వేసి లోకాన్ని నమ్మించాడు.

అయితే వస్తాదుకు కూతురు, శోభన్‌కు చెల్లెలు అయిన విజయనిర్మల రంగారావును హతమార్చేందుకు శపథం చేసింది. మాయోపాయాలతో రంగారావు కొడుకు చలాన్ని బుట్టలో వేసుకుంది. అందరికళ్ళు గప్పి ఆ యింటి కోడలైంది. రంగారావును హత్య చేసేందుకు వేట ప్రారంభించింది.

తన ప్రాణాలు కాపాడుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా విరుచుకుపోతున్న భర్తకు అర్ధరాత్రి సేవచేస్తున్న విజయనిర్మలపై ఎవరో కత్తి విసిరారు. అయితే ఆ కత్తి మీద అతని వేలిముద్రలు లేవ.'

కిల్లర్ రంగారావును హేండ్‌కేస్ట్ గా పట్టుకొనేందుకు పోలీసులు జాగ్రత్తగా అతన్ని కనిపెట్టి వున్నారు. వ్యా.ప్ర.

అంధులకు ఎలక్ట్రానిక్ సాధనం

న్యూయార్క్, జూన్ 21: అమెరికా అంధుల సేవాసంస్థ రూపొందించిన ఒక ఎలక్ట్రానిక్ పద్ధతి వల్ల అంధులు, దృష్టి తక్కువవారికి పరిసరాలను చదువ గలుగుతారు.

ఈ ఎలక్ట్రానిక్ సాధనం పేరు "హార్మానిక్ కంప్యూటర్" ఈ సాధనం పనిచేసేటప్పుడు సామాన్యవేగం కంటె రెండు రెట్లు వేగంగా ధ్వనింప జేస్తుంది.

ప్రస్తుతం చదవడానికి అంధ విద్యార్థులు తీసుకునే కాలంలో ఇంచుమించు సగం కాలంలో రికార్డు చేయబడిన వాటిని చదువ గలుగుతారు.

ఈ కంప్యూటర్‌లో 120 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. దీనిని ఆరు అడుగుల ఎత్తు పెట్టెలో ఉంచుతారు.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్ 70' 3 బాండ్ల అతిచిన్న ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్ స్వాగతం టీకా నెలకు రు 10/- ల వాయిదాలమీద పొందండి. ప్రతి వాళ్ళకు, ఉన్నీకి పంపవచ్చును. వ్రాయండి:
TELE CENTRE (10), P.B. No. 1484, Delhi-6.

సూరజ్ మల్ స్
న్యాయమైన ధరలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు
313, నేతాజీ రోడ్, మద్రాసు-1.

టి. టి. దేవస్థానములు, తిరుపతి

పేటరు. ఆనందనిలయం (ప్రింటింగుతో) ఎం.జి. బోర్డ్ (క్రాఫ్ట్ పేపరులో 30 కేజీలలో $37\frac{1}{2} \times 27\frac{1}{2}$ సెం. మీ. సైజు 7,00,000 (ఏడులక్షలు) కవర్లు, (ప్రింటింగు లేకుండ $11\frac{1}{4} \times 11\frac{1}{4}$ సెం.మీ. సైజు 5,00,000 (అయిదు లక్షలు) (బౌన్ కవర్లు, సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు దిగువ సంతకందారుచే కోరడమైనది. టెండర్లతో శాంపిల్సు జతపరచవలెను. ధరలు నిర్దిష్టంగా పుండవలెను. టెండర్లు ...10—7—69 సా. 4గం. వరకు చేరవలెను. పంపబడిన వాటిని టెండర్లు ది. 4—30 గం.కు తిరుపతి, టి.టి.డి. హెడ్డాఫీసులో హాజరైన టెండరుదారుల లేదా వారి ఏజంట్ల సమక్షమున తెరవబడును. టెండరు షరతులు శాంపిల్సు, స్వంతఅడ్రెసు వ్రాసి 25 పై.లు స్టాంపులు అంటించిన పోస్టుకవర్లు తో రు. 1 చెల్లించి దరఖాస్తు పెట్టి తిరుపతి, టి.టి. దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నుండి పొందవచ్చును.

(సం) టి. దేవరాజులు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు టి.టి., తిరుపతి.

లఘు పరిశ్రమలు!

మేము వీటికి ఆర్థిక సహాయము చేస్తాము

(లఘుపరిశ్రమలకు పెట్టుబడి, వాటి విస్తరణ, ఆధునీకరణము మరియు శాఖల) ప్రోత్సాహము చేయుట,

పెద్ద ఫ్యాక్టరీలు, ప్లాంట్సు మొదలగువాటి ఎక్విప్‌మెంటుకు కొని వాటిని వాడుకొనుటకు సహాయము...

వ్యాపార సంబంధమైన తక్కువ వడ్డీ

తిరుగుటకు ప్రోత్సాహము

శంకులకు మీకు సమీపమందున్న మా బ్రాంచిని కలుసుకోండి

ది బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

టి. డి. కన్సారా, చెయిర్మెన్

సత్యాగ్రహమా? దురాగ్రహమా?

శ్రీ కామఋషి సత్యనారాయణవర్మ

ఈ రోజులలో పేపరు తెరిచే సరికల్లా ఎక్కడో అక్కడ హర్తాల్, సమ్మె, బంద్, పికెటింగ్, ధారణా, నిరాహారదీక్ష, ఆత్మాహుతి శాసనోల్లంఘనం—వాంఛిత మైన శీర్షికలే గాక, కార్లు—బాంబులు ఉద్యమం, గృహదహనాలు, లూటీలు, రాళ్ళు రువ్వడం, రైళ్ళకు తిరిగి నష్టం కలుగజేయడం—మొదలైనవి చోటుచేసుకుంటున్నాయి. అవి నిత్యవిధులుగా పరిగణించబడుతున్నవి. జాతిపిత గాంధీజీ తమ్మని ఆదర్శ ప్రాయంగా పెట్టిన ఆ అహింసామార్గం, నిర్మలమైన విలువలతో ఉండే హింసాకాండలతో పాటు, అగ్నికాండలతోను విధ్వంసక ప్రాణాలు పర్యవసించుచున్నాయి. ఇందులో పెద్దలు పెద్ద తరహాగాను, పిన్నలు చిన్న తరహాగాను ఈ విలయకాండలో పాల్గొంటూ, తమ చేతులతో మట్టిగా అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఉద్దేశించింది త్యాగఫలితంగా సంపాదించుకొన్న స్వాతంత్ర్యం ఒక పుష్కరం కాగానే అధికారంతో వాటాలు తెగక పోలీసులని ప్రలోభపెట్టుకుంటున్నారు. విప్లవ నాయకులు గతించిన నాటి స్థితి గతులను, రాజకీయ వర్గాలనాటి పూర్వరక్తగతులను విడదీసి కక్షలు పెంచుతున్నారు. దేశ సమైక్యతకు భంగం కలిగేటంతటి తారాస్థాయిలో వర్ణాలు, వర్గాలు ఏర్పడుతున్నాయి. ప్రాంతీయ సంకుచిత భావాలు కల పక్షాలు దేశాన్ని ముక్కలు చేసే విచ్ఛిన్నకర ధోరణులు పెచ్చు పెరిగిపోతున్నాయి. ఈ విలయకాండలో గల విశిష్టత ఏమంటే, గాంధీజీ అనుయాయులమని చెప్పుకునే కాంగ్రెసు వారిలోనే ప్రబలశక్తి పూర్తిగా లోపించిపోయి, వేరేంటే కఫరా తెక్కుటై, వర్గాలు, కక్షలతో సతమతమై పోయి, గాంధేయ ఆశయాలను విస్మరించి చేస్తున్నారు. ఎవరికి వారే పోరు పెట్టుకొని, కుంటిజోలికి పోయే కోర్కెలని నా మాట నెగ్గాలని పంతంపట్టి, అక్కడ ఏ పదవినైనా పొందాలని, ప్రజాహితం గాని గోచరించదు. ఈ కల్లోలాలకు నాయకత్వం వహించేవారందరూ ప్రజల పేరుతో, శాంతి పేరుతో, సంస్కృతి పేరుతో, స్వార్థప్రయోజనాలను పరిరక్షించుకోవడం కూడా పరిపాటి అయిపోయింది. ఇంతలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ప్రశ్నిస్తే 'బాబూ! ఆ గొడవ మా కెందుకు తెలుస్తుంది? మరుక్షణం మా పొట్టకూటిలో కేంద్రాలు నడిగి చస్తున్నాం' అంటారు. అన్నీటికంటే పూర్తిగా ప్రజాస్వామిక పద్ధతుల నన్నింటిని విడిచిపెట్టి విద్యార్థులను పరిగణనలోనికి, వాళ్ళ భావిని సర్వనాశనం చేస్తున్నారు. ప్రతి సమస్యలో విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళ జీవిత లక్ష్యం విస్మరిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. పెద్దలలో గల క్రమశిక్షణా రాహిత్యం, ఆరాచక విధానాలు పిల్లలకు అదర్శమై, హింసత్మక మార్గాల జాతియావత్తు ఒక అగ్నిపర్వతంపైనే ఉన్నట్లుగా తయారైంది. దీనికితోడు మనలో కొందరు—ఉద్యమ నేతల వైఖరి ఘోరాతిఘోర కృత్యాలకు ప్రోత్సాహం కలిగించే ఏకైక కళగా రూపొందినది ఈ సందర్భం. రాజకీయ పార్టీల అసంతృప్తి చెందిన ఆశకు రిద్ధకులు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, ఓటు బ్యాంకులు, అల్లరి మూకలతో, ఆదేశించిన నాయకులు విద్యార్థులు మంత్రాలు పదవి నుండి కూలదోసి కుదిరిన గూండాలు, ఈ పక్ష హింసాధాతుల కలిసిన వాటి ఒక లంక కాడు, పరిణామం కలిగో దావానలం దుర్మార్గాలు పెట్టుబడి పైన. అంజనేయుడు దావాడు సీతాన్వేషణం పూర్తి చేసుకుని, తన భుజబలం, పరాక్రమం తరుపుకు ప్రదర్శించడానికే పూనుకొన్నా లంకనంతా అగ్నిపాలు గావించి, ఈ నాడు ఉద్యమకారులు కార్యసిద్ధి కాక పోయినా లంక పుట్టించడమే లక్ష్యంగా వుంది. పేపర్లో పడితే చాలు, అంతంలో శిక్షం పోసినట్లే ఆ అల్లరికి సార్థకత వున్నట్లవుతుంది.

ఈ ఆరాచక చర్యలను ప్రభుత్వం అరికట్ట లేకపోతూంది. పోలీసులకు లొంగుబాటు కావటం లేదు—ఇది దేశ దౌర్భాగ్యం — ఈ మధ్య ప్రకృతి విజృంభణకు అయిన నష్టాలకూ, ఋణాలకు తోడు చేజేతులా కలిగించుకుంటున్న అపార ప్రజా ధననష్టం కలిగించుకోవటంలో గల వివేకం ఏమిటో బోధపడదు. గాంధీజీ స్వరాజ్య సంపాదనానంతరం కాంగ్రెసు — రద్దుచేసి — సర్వోదయ సంస్థగా రూపొందించి ప్రజా పరిపాలనలో గల లోపాలను గుర్తింపజేస్తూ ప్రజాస్వామ్యం సక్రమ రీతులలో నడిచేట్లుగా తోడ్పడమని ఆదేశించారు. అధికార వ్యామోహంలో, పదవుల ప్రాకులాటలలో సేవాధర్మం ఎక్కడ రుచిస్తుంది? ఆనాటి సేవాతత్పరతగల కాంగ్రెసుకు ఈనాటి భోగపరాయణత్వం గల కాంగ్రెసుకు హస్తిమశకాంతరం భేదా ఉంది. అవినీతి, అక్రమ చర్యలు —కులవర్గాలు అన్నీ కాంగ్రెస్‌లోనే పుట్టి, వేయి కొమ్మలతో పర్వుల్లూ తూంటే వారు ప్రజలకు ఎట్టి ఆదర్శం ఇవ్వజాలం పోతున్నారు. సమస్యలను అరాజకపరిస్థితులను అరికట్టలేక పోయినా పదవులను పట్టుకొని వీడలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో జయప్రకాష్ వంటి సర్వోదయ నాయకులు కార్యకర్తలు సంఘటితపడి ముందుకు వచ్చి ఉద్యమంగా సహాయంతో గల కుళ్ళుమకడిగివేయవలసిన తమ తీర్చి దిద్దవలసిన తరుణం ఆసన్నమైనది. అరవింద, వివేకానందులవంటి కార్యదక్షతతో నైతిక పునరుద్ధరణకు సమయం కలిగించి ప్రజలలోనుండే ధర్మపరతని, సేవాశక్తిని పునరుద్ధరించి దేశానికి పట్టిన పీడను దులపవలసిన తరుణం ఇదే. కాల విలంబన లేకుండా ప్రజలలో ఆత్మోద్ధరణకు క్రమ శిక్షణకు గాంధీజీ సూత్రాలను, ఆదేశాలను ప్రచారం చేసి వాటి విలువలను గ్రహింప జేయవలసి యున్నది. వ్యక్తిగత పరివర్తనమే సంఘంలో ప్రతిఫలిస్తుంది.

గాంధీజీ సత్యాగ్రహం నడిపినా ముందుగా తన ఆత్మ పరిశుద్ధి, దైవంలో అచంచలమైన విశ్వాసం, సత్యమార్గంలో అహింసా పథంలో, ఆదర్శాన్ని ముందుగా తానాచరించి చూపుట ఇతరులకు మార్గదర్శకముగుట అందరికి తెలిసిన విషయమే. ఒక సత్యాగ్రహముగాని, శాసనోల్లంఘనమునకు గాని పూనుకొన్న వ్యక్తి సత్యాగ్రహమని పేరుపెట్టి, గాంధీజీకి అపచారం చేయడంకంటె దురాగ్రహమని పేరు పెడితే మంచిది. ఆత్మాహుతులు గానివి, ఆత్మహత్యలు ఇవి గాంధేయమార్గావలంబకులమని చెప్పుకునేవారికి తలవంపులు. కొందరకు విప్లవ ఆటంకముకొంటె కొంపలోని పోరు ఆట గారువా? రైలు పడగొట్టే రాజ్యం చేజిక్కించుకుంటారా?

ఎంతటి సత్యాగ్రహానికి అయినా, త్యాగశీలత, క్రమశిక్షణ గలవాడు, నైతిక నిష్ఠగలవాడు అయి ఉండాలో అపేకమార్గాన్ని నిర్వచించారు. సత్యాగ్రహితో సంఖ్యాబలంకంటే వ్యక్తులలోగల సుగుణ శీల సంపదల ప్రాముఖ్యం ఎంతో ఆయన వివరించారు. సత్యాగ్రహి కారాగారవాసం చేయ దంతో ప్రభుత్వంపై ఒత్తిడి, చికాకు కలిగించుటగాక వారి మనస్సులో పరివర్తన కలిగించి తన ఆశయంలోగల ధర్మనిష్ఠను ఎదుటివారిచే గ్రహింప జేయుట ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. హింసాత్మకమైన పద్ధతుల ఎట్టి పరిస్థితులు తారసిల్లినా ఆయన వెంటనే ఉద్యమం విరమించి నేను హిమాలయమంత తప్పు చేసితినని ధైర్యంగా అంగీకరించేవారు. ఈనాటి సత్యాగ్రహాలలో ఎంతటి నక్షత్రహింసాకాండ కొనసాగుతుందో ఊహించలేం. ఉద్యమ నాయకులే ఆవేశం ఏ పిడకల కర్మాలు అవలంబించటంలో సిద్ధహస్తులని తిర్పు చెప్పవచ్చునేమో, శాంతియుత, నైతిక నిష్ఠ లేని రూపాలు, క్రమశిక్షణకు కట్టుబడనివారు తమ పట్టి సమ్మెలకు, సత్యాగ్రహాలకు, అనర్హులైన ఉద్యమాలు చేసి ఫలిత విధ్వంసం సాధిస్తున్నారు. ఈ ఉద్యమాలు సత్యాగ్రహాన్ని పేరుపెట్టి...

ఇవిగాక వ్యవసాయరంగంలో పరిశ్రమలలో మానవుల శ్రమకు నిరుద్యోగానికి దోహదంచేసే యంత్రాల వినియోగం గాంధీజీ ఖండించారు. తిండికి బట్టకు సంబంధించిన ఉత్పత్తి అంతా అహింసాయుతమైన మానవశక్తి సంపదపైననే ఆధారపడి జరగాలని, మనుష్యబలాన్ని నిర్లక్ష్యంచేసి దానికి విరుద్ధంగా యంత్రాలను ఉపయోగం చేసే యంత్రాలపై ఆధారపడరాదని గాంధీజీ ఆదేశం. దీనికి విరుద్ధంగా వ్యవసాయరంగం అంతా —యంత్రాలతో నిండిపోతూంది.— చేనేత, అర్ధరు పరిశ్రమలలో గల అభివృద్ధి ఎలా కృంగిపోతూందో అందరికు తెలుసు. భారతదేశానికి ప్రాణతుల్యమైన పల్లెలు నామమాత్రమే. పట్టణ నాగరికత బలిసిపోతూంది. ప్రణాళికా బద్ధంగా పది పల్లెలమధ్య నిర్మింపబడిన ప్రాజెక్టు కావలదు. అన్నీ పెద్ద పట్నాలమధ్య...దేశాలలో పూర్తి కాలేదు.

[మిగతా 5 వ పేజీలో]

సత్తెనపల్లితాలూకాలో తుపాను బీభత్స స్థితి: సహాయానికై విజ్ఞప్తి

సత్తెనపల్లి, జూన్ 22: శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఇలా ప్రకటించారు:

"గుంటూరుజిల్లా మొత్తంమీద సత్తెనపల్లి తాలూకా తలపరేత కనిపిస్తుంది. పల్నాడు కొండవీటి ఉత్తరంగా వున్న ఉత్తరభాగంలో వున్న గ్రామాలు వరదలకు, పలు గాడదం లేకపోయిన నిశాంతవత్సరం ఏప్రిల్ ఎండల కాలంలో తుపాను, గాలివాన, వరదలకు గురి అయింది. పేరి దిగువరంగా వర్షం సాధారణంగా కురిస్తే 4 అంగుళాల వర్షం కురిసేది. ఈ సంవత్సరం మేనెల 17 న 56, 18 న 129, 19 న 139, 20 న 30 మి. మీ. అంటె నాలుగురోజులలో 354 మి. మీ. వర్షం కురిసింది. సంవత్సరం మొత్తంమీద 15 అంగుళాలు వర్షం కురిసేది నాలుగురోజులలో 35 అంగుళాల వర్షం కురిసింది. గొర్లు, పశ్చలు, ఇండ్లు, పూరిండ్లు, చెట్లు, కళ్ళాలు, ధాన్యం, పశుగ్రాసం, రోడ్లు, చెరువులు అన్నీ చీకటి అలుముకుంటే ధనం, ప్రాణం నష్టం జరిగింది.

నకిరేకల్లు కొండలలో పుట్టిన వాగు ఉధృతంగా పెదపుత్ని రెడ్డిగూడెం, సత్తెనపల్లి రోడ్డు, నల్లపాలెం వంతెనలు ఇడిపి ఆప్పయ్యపేట సత్తెనపల్లి రోడ్లు పోయి పొంగి వరదలు ముంచుకుపోయి దాదాపు 20 గ్రామాల భూమితోబాటు పంటలు పాడైపోయింది. ఆ నాలుగురోజుల్లో ఈ తగని వర్షం, మాత్రం వర్షం వస్తుందని ఊహించని ధాన్యాదులు కలిగించేంతగా బీభత్సం కలిగించింది.

నాగార్జునసాగర్ కాలువ లేని పొలాలలో సాగులో పెట్టిన చెరువులలో నీరు నిండి వర్షంతో అవి ధ్వంసమైపోయినవి. దాదాపు 50 చెరువులు గండ్లు పడి తెగిపోయినవి. ఇండ్ల నష్టం కలిగిని ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు నోరు లేని జీవాలు, ఎక్కువ గ్రామాలలో 1500 గొర్రెలు చనిపోయాయి. నాలుగు రోజులు కురిసిన కుండపోత వర్షం కురియడంవల్ల పడిన ఇళ్ళు, గోడలు, కప్పులు కూలిపోయినవి. గ్రామాలలోనివారు తమ పశువులు, ఇండ్లు వదిలి పోయినవి, పట్టి గోడలతో కట్టిన భవంతులు కూలిపోయాయి. వరదల తెంపుపెళ్ళ సుండ్ల వల్లలలో పడిపోయిన యిండ్లు గుంటూరు జిల్లాలోనివి. ఆ రంగాలలో ప్రభుత్వం తయారుచేసిన అంచనాలు 11,000 యిండ్లు నష్టపడినవని తేలింది. ఇపుడు 25,000 యిండ్లకు చేరుతాయి. చిన్నపిల్లలతో సహా, కట్టుబట్టలతో బయటయిండ్లు వదలి పోయారు.

తాలూకాలోని 135 గ్రామాలలో ఆహార పంటలకు నష్టం కలిగింది. ఆ నష్టం ప్రభుత్వం అంచనా ప్రకారం 11 వేల యిండ్లకు 120 లక్షలు అన్నారు. 25,000 యిండ్లు నష్టపడిన వాటికి 250 నుండి 300 లక్షలు కావాలి. చేనేత వృత్తితో బ్రతికే 7,000 కుటుంబాలలో 4000 కుటుంబాలు నష్టపడిపోయినవి. 10 లక్షలవరకు నష్టం వచ్చిందని ప్రభుత్వం అంచనా. చేతివృత్తుల వారికి తీరని నష్టం కలిగింది. కమ్మరులు, వడ్రంగులు 600 కుటుంబాలు ఉద్యోగాలు నష్టపోయారు. చర్మకారులు 1,400 మంది 2 లక్షలు నష్టపోయారు. కుమ్మరులు, గీత కార్మికులు వారు 400 కుటుంబాలు లక్షరూపాయలు నష్టపోయారు. చెప్పుకుటుంబాలు వృత్తి పనిలో 500 కుటుంబాలు 50 వేల పైగా నష్టపోయారు. 100 రజకులవారు 6 వేల పైగా నష్టపోయారు. 300 మంగలి కుటుంబాలు 30 వేల పైగా నష్టపోయారు. గొర్రెల కాపరులు 220 కుటుంబాలు 10 వేలపైగా నష్టపోయారు. గౌడ వారు 400 కుటుంబాలు నష్టపడినవి. లోహకార్మికులు 16 కుటుంబాలు ... పైగా నష్టపోయారు. 150 స్వర్ణకారులు 7 వేలపైగా నష్టపోయారు. 300 వారిచాకలి (బ్రాహ్మణ కుటుంబాలు 7 వేల రూపాయలపైగా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాలు సంపాదించుకోవటానికి రెండు ... పనిముట్లు, పాకలు, పొట్టి గొడ్డల వారి నష్టం తీరనిది. ఆదుకోవటం అవసరం. వారి కుటుంబాల ఆర్థిక స్థితియేగాక గ్రామాలార్థిక స్థితి కూడా తారుమారు అయింది.

పంటల లెక్కలు చూస్తే వరి 1,800 ఎకరాలు 18 లక్షలు, ప్రత్తి 600 ఎకరాలు 3 లక్షలు, మిర్చి వారింట తోటలు 130 ఎకరాలు 250 వేలు, కూరగాయల తోటలు 600 ఎకరాలలో 3 లక్షలు, పొగాకు బ్యారన్లలో మిర్చి వివరించిన నష్టం పాలు అయింది. పొగాకు బ్యారన్లు వందలలో పడి కూలిపోయినవి. అంతా తాలూకా నష్టం 10 కోట్లు వుంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు యిచ్చిన సహాయ నిధి 2 కోట్ల 75 లక్షలలో పడిపోయిన యిండ్లకు కేటాయించిన 150 లక్షలలో గుంటూరుజిల్లా తాలూకాకు 34 లక్షలు, గుంటూరు తాలూకాకు 25 లక్షలు కేటాయించగా యిండ్లు 25,000 యిండ్లు పోయిన సత్తెనపల్లి తాలూకాకు 11 లక్షలు కేటాయించడం ఆశ్చర్యం. 12—6—69 నాటికి ఈ 11 లక్షలలో 5 లక్షలు పంచారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 11 వేల యిండ్లలోనే 40 శాతం యిండ్లు కూడా కాలేదు. ఇంకా 60 శాతం యిండ్లు వున్నాయి. ఇది అంతా 11 వేల యిండ్లలోనే 11 వేలకు 11 లక్షలు కేటాయించితే 25 వేలకు 25 లక్షలు కేటాయించాలి. ఇవాళ 50 నుండి 200 - వరకు లంచాలు మూల్యంలో 35 లక్షలైనా కేటాయించాలి. తక్కువ అయిన యిండ్ల వరకు స్థలం లక్షలు వుస్తవి. ఇప్పటికైనా సత్తెనపల్లి తాలూకాకు విశేష కేటాయించాలి. రాష్ట్రమొత్తంగా జరిగిన తుపాను నష్టం నివారణకు కనీసం వెంటనే 10 కోట్ల రూపాయలు అంచనా యివ్వడమైనది 23—6—1969న ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలిసిఉన్నారు. కేంద్రం కూడా ఆదుకోవటం చేసినట్లు లేదు.

తాలూకాలో 20 పెద్ద చెరువులు తెగిపోయినవి. చల్లకుర్రు, పెదపల్లి రోడ్డు 260 మైళ్లలో 155 మైళ్ళు కొట్టుకుపోయి పోయినవి. పైవన్నీ కలిసి నష్టం వచ్చిన సమితులు పంచాయతీలు క్రింద వున్న రోడ్లు— ద్యామేజీలు నీటి నష్టం చెప్పజాలం కాకుండా వుంది. ఆహారాలకు అర్థంకాలు గా చెరువుల గండ్లు పూడ్చటానికి, రోడ్లకు ద్యామేజీలకు 15 లక్షల రూపాయలైనా తాలూకాలో కావాలి. ఉద్యోగం — పీరులు పంటి ఇంకాలేదు. ఎంత పనిచేసినా సిబ్బంది చాలనట్టు కనిపించడంలేదు. అదనంగా వేసిన సిబ్బంది ఇంకా చేరలేదు. ప్రభుత్వ యంత్రాంగాలు వెంటనే కదిలి వీటికి ఏర్పాటు చేసి సత్వర కార్యాచరణ పూనుకోవాలి. ఈ క్రింది కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలి.

1. ఉగాది చౌక ధుకాణాలు పెట్టి కిలో 75 పైసలకు విరిచుకుండా ఒకో బరువెళరకు బియ్యం అమ్మకం సాగించాలి.

2. వానాకాలపు వేరుటాకి విత్తనాలు వెంటనే అందించాలి.

3. భూమి కొనుక్కోయిన రైతులకు బుణాలు యివ్వాలి. బుడ్‌చోటర్లు నష్టం చెల్లించాలి.

4. ఎకరాకు 1,000 రూపాయల వంతున ఎక్కెనా బుణాన్ని, ప్రభుత్వానికి పన్ను కేంద్ర ప్రభుత్వానికి సంపాదించి పెడుతున్న పొగాకు బ్యారన్లు పడిపోయినందున వాటికి బుణాలు యివ్వాలి.

5. నాగార్జునసాగర్ కాల్వలు అక్కడక్కడ గండ్లుపడి వరదలకు కొనుకునిపోయిన వాటిని వెంటనే మరమ్మతు చేయించాలి?

6. 5 ఎకరాలలోగా రైతులకు అన్నిరకాల కో ఆపరేటివ్, తక్కావి, భూమి తనఖా — ఇతర బ్యాంకుల — ప్రభుత్వ బుణాలు ప్రస్తుతం వాయిదా వేయించాలి.

7. దెబ్బతిన్న భూములను — సస్యాన్నను కాకుండా, శిస్తు రద్దుచేయాలి.

8. బాగా దెబ్బతినిపోయిన హరిజన వాడలకు, ఇతరులను గ్రామాలను, వేరే యెత్తు మెట్ట ప్రదేశాలలో స్థలాలు కేటాయించి, కోయిందలిచ్చారు శ్రీ వాయుడుగారు తయారు చేసిన నమూనా గృహాలతో కాలనీలు యేర్పరచి 400 రూపాయలను తగ్గకుండా సహాయం చేసి వెదురు బొంగులు, తాటాకు నష్టంయు చితంగా చేసి యిండ్లు కట్టించాలి.

9. సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

10. కూలీలకు ప్రత్యేక రేటు యిచ్చి ఈ గాలివాన పనులు పూర్తిచేయాలి.

అరాచకత్వానికి లొంగితే ప్రజాస్వామ్యానికి తిలోదకాలే!

శ్రీ వి. రామకృష్ణచౌదరి (ఎం. ఎల్. ఏ.)

మన ఆంధ్రప్రదేశ్ సుస్థిరముగాను, ప్రశాంతముగాను అభివృద్ధి పథములో ముందుకుపోవుచున్న రాష్ట్రముగా భారత దేశములో పేరుగాంచినది. దురదృష్టవశాత్తు 5 మాసములనుండి రాష్ట్రంలో అశాంతి, అరాచకము ప్రబలి, శాంతి భద్రతలు లోపించి రాష్ట్రము చాలా క్లిష్టస్థితిలో వున్నది.

మొదట విద్యార్థుల ఉద్యమముగా ప్రారంభింపబడి, రానురాను రాజకీయ వుద్యమముగా పరిణమించినది. ఈ ఉద్యమములో మొదటి నుండి పాల్గొనక కొంతకాలము తెరవెనుక యుండి, ఉద్యమము తాము ఆశించిన మార్గములో తీవ్ర వ్యాప్తి చెందినతర్వాత ప్రజా సమితి నాయకత్వం పేరిట ఆందోళనకు నాయకత్వం వహించి. ఈనాడు రాష్ట్ర విభజనకై ప్రత్యేక తెలంగాణా పేరిట శ్రీ చెన్నారెడ్డి, శ్రీ లక్ష్మణ్ బాపూజీ మున్నగు నాయకులే దోహదము చేయుచున్నారు. గతంలో వీరందరూ ప్రభుత్వాధికారంలో వుండియున్నవారే. వారి వారి పదవీకాలములలో ఈ రక్షణలు. తెలంగాణా ప్రజలపై ప్రేమాభిమానములు ఏమైనవి ? పదవీభ్రష్టత కలిగిన వెంటనే పాపము వీరిలో లేనిపోని ప్రజాభిమానము, ప్రాంతీయాభిమానము కలిగినవి కాబోలును!

ఈ పన్నెండు సంవత్సరములలోని వివిధ నాయకుల పరిపాలనా లోపములకు ప్రస్తుత ముఖ్యమంత్రియే పాపాల భైరవుడైనారా? ఇది ఎంతవరకు న్యాయము ? ఇందులోని సత్యాసత్యములు, మంచిచెడ్డలు ఈ నాయకులకు తెలియదంటారా? వారంత వివేకశూన్యులా, వాస్తవికతా విమర్శనా జ్ఞానములేనివారా? కాదు. వారికి ఈ సమస్య యందలి న్యాయము, కీడు, మేళ్లు పూర్తిగా తెలియును. కాని, ఈ ఆందోళన ఒకటంటుకు బయలుదేరితే, వారు మరొకందుకు—అవగా వారి వారి వ్యక్తిగత ద్వేషములు, పైషమ్యములు తీర్చుకొనుటకు అనువుగా మలచుకొన్నారు. వీరి ప్రత్యేక తెలంగాణా వాదములో గాని, ముఖ్యమంత్రిని బర్తరఫ్ గావించి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరటంలో నాయకుల చిత్తశుద్ధి, రాష్ట్ర శ్రేయస్సుకు వీరి చర్యలు ఎంతవరకు తోడ్పడగలవన్న విషయం తెలంగాణా సోదరులకు తెలియదా ? ప్రజలలో తాత్కాలిక ఉద్రేకం రేకెత్తించి, అలజడులు జరిపించి, శాంతిభద్రతలు నశింపజేసి, ప్రభుత్వ ప్రయివేటు ఆస్తుల విధ్వంసము గావించి, సోదర ఆంధ్రులను హింసించి ఈ నాయకులు రాష్ట్ర శ్రేయస్సుకు, రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని ద్రోహము సల్పుచున్నారు. ఇట్టి వారిని ప్రజలుగాని, ప్రభుత్వము గాని క్షమించరాదు. శాంతి భద్రతల పేరిట సామాన్య గూండాలను పోలీసు కస్టడీలోనికి తీసుకొను అధికారము వున్నప్పుడు గవర్నమెంటునే స్తంభింపజేస్తూ, ఎన్జీవోస్ యూనియను, ప్రభుత్వమునకు సహకరించకుండా విస్తుపరచి తెలంగాణా పోలీసులను రెచ్చగొట్టి సమ్మెచేయించి, రక్తపాతముతోనైనా ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని బెదిరించుచున్న అరాచకశక్తులపై ప్రభుత్వము ఎందులకు చట్టసమ్మతమైన చర్యలు గైకొనదు ? వారిని శిక్షించుటకు ప్రభుత్వమువారికికూడా భయమా? లేక వీరు ఏ లోకము నుండియో ఊడిపడిన, యిక్కడి చట్టములకు అతీతులా? చట్టము, న్యాయము—ఎవరికైనా సమానమే కదా! ఇట్టి సందర్భములోనే చట్టబద్ధముగా ప్రభుత్వము శాంతిభద్రతలు కాపాడటంలేదను ఆవేదనలు, భయాందోళనలు ప్రజలలో కలుగుచున్నవి.

మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సూచించిన అష్టసూత్ర పథకము అమలులోనికి రానిదే, వారు నియమించిన కమిటీలు వారి నివేదికలు సమర్పించనిదే, వాస్తవంగా తెలంగాణాకు న్యాయమే జరిగినదో, అన్యాయమే జరిగినదో చూడకనే, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రతరం గావించి శ్రీ బ్రహ్మానందరెడ్డిని బర్తరఫ్ గావించి రాష్ట్రపతి పాలన విధించాలని, ప్రత్యేక తెలంగాణా మినహా ఈ సమస్యకు పరిష్కార మార్గం లేదని ఆందోళన గావించుట సమంజసమా? రాష్ట్రంలోని 20 జిల్లాలలోను ఆంధ్ర జిల్లాలు 11 మినహాయిస్తే మిగిలిన 9 తెలంగాణా జిల్లాలలో ఖమ్మంజిల్లావారు ఆంధ్రలోను, నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలు మహారాష్ట్రలో కలుస్తామని శ్రీ చవాన్‌కు విజ్ఞప్తి గావించారు. మిగిలిన 6 జిల్లాలలోను మూడింట రెండు వంతులు పైగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌నే కోరుచున్నారు. ముస్లిం సోదరులు సమైక్యతనే కోరుచున్నారు. సీరిలో కొంతమంది రాష్ట్ర విభజన తప్పనిసరిష్టంలో జంట నగరములను కేంద్రపాలిత ప్రాంతముగా చేయుట న్యాయమని తలంచుచున్నారు. ఇంత హెచ్చుమంది వివిధ వర్గములవారి అభిప్రాయములు సమైక్యతకు అనుకూలముగా వుండగా, అతి స్వల్ప సంఖ్యాకులు స్వార్థపరుల నాయకత్వమున బలవంతాన సాధింప జూచుచున్న కోర్కెలకు ప్రాధాన్యత యిచ్చుట తగదు.

ఇట్టి స్వల్ప సంఖ్యాకుల ఆందోళనలకు, అరాచకచర్యలకు లొంగి ప్రస్తుత మంత్రివర్గమును రద్దుగావించి, రాష్ట్రపతి పాలన విధించుటకు కేంద్రము పూనుకున్న అది ప్రజాస్వామ్యమునకు గొడ్డలిపెట్టు కాగలదు. ప్రజాప్రతినిధుల మెజారిటీ భావములను విస్మరించి, అరాచకవాదులకు రాష్ట్రంగాని, కేంద్రంగాని, లొంగుబాటు చూపుట ప్రజాస్వామ్య వ్యవస్థకే వినాశకరమై రాజ్యాంగరీత్యా ప్రమాదకరమైన ఆదరము కాగలదు. ఇట్టి చర్యలు భవిష్యత్తులో యితర రాష్ట్రములలో కూడా దౌర్జన్యవాదులకు రాజకీయంగా నిరాశ, నిస్పృహలు చెందిన హృదయములేని నాయకులకు మార్గము, ప్రోత్సాహము చూపించుట కాగలదు. దేశంలోని యితరచోట్ల కూడా యిట్టి ప్రయత్నములు జరిగి అట్టివారు సఫలీకృతులైనట్లయిన యిక దేశములో ప్రజాస్వామ్యమునకు అంతిమ కాలము ప్రాప్తించినట్లే. అల్పసంఖ్యాకుల అరాచక చర్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అరికట్టక, రాష్ట్రపతి పాలన విధింపజూచిన యెడల నూటికి తొంభైమందికి ప్రజాస్వామ్య పరిపాలన లేకుండా చేయుటన్న తలంపు యావత్ ప్రపంచము లోనే విమర్శకు గురికాగలదు.

ప్రధాని ఇందిరాగాంధి, కేంద్ర హోం మంత్రి శ్రీ చవాన్ హైదరాబాదు వచ్చి వివిధ పక్షములవారిని, వివిధ పార్టీలవారిని, విభిన్నాభిప్రాయములు కలిగియున్నవారితో సంప్రదించినారు. లోగడ ప్రధాని ఢిల్లీ సంప్రదింపులకు ఆహ్వానించగా, ఢిల్లీ వెళ్లుటకు తిరస్కరించినవారిని హైదరాబాదులో సంప్రదింపులకు పిలవడం జరిగింది. అట్టివారితో సంప్రదించుట వారికి లేని ప్రాధాన్యత యిచ్చుట కాదా? సంప్రదింపుల అనంతరం అన్ని విషయములు అవగాహనచేసుకున్న శ్రీ చవాన్ ప్రత్యేక తెలంగాణా సమస్యతో సహా అన్ని ముఖ్య సమస్యలు కేంద్రముతో చర్చించగలమనియు, అట్టి చర్యలు విజయవంతమగుటకు ముందుగా రాష్ట్రంలో శాంతి స్థాపింపబడవలెనని విజ్ఞప్తి గావించగా, అట్టి విజ్ఞప్తిని ధిక్కరించి, కేంద్రమువారి నిర్ణయములు జరుగకుండగనే రాష్ట్రపతి పాలన విధించితీరవలెనని, అటు కానిచో మున ఎట్టి చర్చలు భవిష్యత్తులో జరుగు అవకాశం లేదని శ్రీ చెన్నారెడ్డి బెదిరించుచున్నారు. ఇది ఎంతవరకు సమంజసము ? శాంతిని కాపాడవలసిన నాయకులు చేయవలసిన ప్రకటనలా యివి ? గత కొలది రోజులుగా శాంతి భద్రతలు వమ్ముగావించి ప్రజలలో భీతావహము సృష్టించి, ప్రజలకు నరకయాతన ప్రాప్తింపజేసి, రాష్ట్ర విచ్ఛిత్తి కోరు గూండా ఉద్యమకారులా ప్రభుత్వాన్ని బెదిరించి శాసించేది ? శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం యిట్టివారి స్వేచ్ఛను అరికట్టి ప్రజలకు రక్షణ చేకూర్చవలదా ? ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా యిట్టివారిని సహిస్తుందా ?

ప్రజల అభీష్టమునకు ప్రతిఫలముగా ఏర్పాటైన ప్రభుత్వము అధికారములో వుండగా, వారిని తొలగించుమా రెవరు ? అట్టి చర్యలు ప్రజాస్వామ్య హితమా ? కొందరు పెద్దలు ముఖ్యమంత్రిపదవి తెలంగాణా వారికి యిచ్చుట మంచిదని చెప్పుచున్నారు. ప్రాంతీయ భిన్నత్వములు లేకుండా మొత్తము లెజిస్లేచర్ పార్టీలోని అధిక సంఖ్యాకుల అభిమానము చూరగొన్న నాయకుని ఎన్నుకొనుట ముఖ్యము. అట్టి అభిమానపాత్రులు ఏ ప్రాంతీయుడైనా సమంజసమే. అంతియే కాని, ప్రత్యేక ప్రాంతీయుని ఎన్నుకొనుట న్యాయమని సూచించుట భావ్యము కాదు. అట్టి ప్రజానురంజనుడైన నాయకుడు లభించినయెడల తాను స్వచ్ఛందముగా పదవీ పరిత్యాగము చేయగలనని శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించి శ్లాఘనీయులైనారు.

ప్రత్యేక తెలంగాణా వచ్చినచో కృష్ణా, గోదావరి నదీజలాలపై ఆధిపత్యము, పెత్తనము, తెలంగాణావారికి లభ్యమగుననియు, ఆంధ్రప్రాంతము ఆయనపై ఆధారపడి వుంటుందని శ్రీ చెన్నారెడ్డిగారు చెప్పిరి. ఇది ఎంతటి విచ్ఛిన్నకర ధోరణియో అందరికీ అవగతమే. మైసూరు, మహారాష్ట్ర వారితో నదీజలాలకు సంబంధించి యున్న వివాదములు చాలక, యింకను కొత్త వివాదములు మన నెత్తిమీద పెట్టచూచు ఈ ధోరణి మిగుల గర్హణీయము.

ఇట్టి పరిస్థితులలో అన్ని దృక్పథముల లోను, బహుజాగరూకతతో విచారణ గావించి, సమస్య లన్నియు కూలంకషంగా పరిశీలించి, ప్రజాస్వామ్యము రక్షింపబడు పద్ధతిలో ఏ విధముగానైనా తెలంగాణా, ఆంధ్ర సోదరుల మధ్య వైషమ్యములు, తారతమ్యములు రూపుమాపి, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను రక్షించవలసిన బాధ్యత యిప్పుడు కేంద్ర ప్రభుత్వముదై యున్నది. కేంద్ర ప్రభుత్వము వారి ప్రయత్నములు ఫలించుటకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గములవారు, అన్ని పార్టీలవారు, ప్రజలు ప్రభుత్వముతో సహకరించవలసినదిగా కోరుచున్నాను.

చిత్రజగత్తు

మీవారి. రాత్రి అంతా సీట్లులేవు... సీట్లులేవు అంటున్నారు! సీట్లకోసం రాత్రికూడా వస్తున్నారా? ...
'లేదు! ... అవి కలవరింతలు!!..'

రాష్ట్రపతి ఎన్నిక పార్టీ వ్యవహారం కాదు
కాంగ్రెస్ వైఖరిపై జనసంఘం విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జూన్ 22: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించే నిమిత్తం కాంగ్రెస్, దేశంలోని అన్ని రాజకీయ పక్షాలతోనూ సంప్రతింపులు ప్రారంభించాలని భారతీయ జనసంఘం అభిప్రాయ పడుతున్నది.

వివాదాస్పదం కానటువంటి దేశానికి గౌరవ ప్రతిష్ఠలు చేకూర్చేటటువంటి, ప్రజలందరి విశ్వాసాన్ని పొందగలిగినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలనితమ పార్టీ అభిప్రాయ పడుతున్నట్లు పార్టీ కోశాధికారి శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

అయితే ఈ పదవిని గురించి కాంగ్రెస్ వారు తమ పార్టీ వ్యవహారంగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నదని, ఇటువంటి వైఖరి దురదృష్టమని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికపై తుది నిర్ణయాలు చేయడానికి జూలై 2 న రాయపూర్‌లో తమ పార్టీ సమావేశం కాబోతున్నట్లు ఆయన చెప్పారు.

శ్రీ గిరిని ట్రేడ్ యూనియన్లు బలపరచాలని విజ్ఞప్తి

చండీఘర్, జూన్ 22: రాష్ట్రపతి పదవికి శ్రీ వి. వి. గిరి అభ్యర్థిత్వాన్ని బలపరచవలసినదిగా కాంగ్రెస్ ఎం. పి. శ్రీ శశిభూషణ దేశంలోని ట్రేడ్‌యూనియన్ సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేశారు.

శ్రీ గిరిని సమర్థిస్తూ ట్రేడ్‌యూనియన్లు సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించాలని కూడా ఆయన సూచించారు. స్వాతంత్ర్య తరవాత రాష్ట్రపతి పదవికి తొలిసారిగా, కార్మిక నాయకుడు ఎన్నిక అయ్యేటట్లు చూడాలని ఆయన చెప్పారు.

ప్రధానితో శ్రీనిజలింగప్ప చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 22: కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో చర్చలు జరిపారు. రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా సూచింపేందుకు అవకాశం కనిపిస్తున్న లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డి కూడా శ్రీమతి గాంధీని కలుసుకొన్నారు.

నంబూద్రిపాద్ పై ఆర్.ఎస్.పి. విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జూన్ 22: యునైటెడ్ ఫ్రంట్‌లో ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి ముఖ్యమంత్రి శ్రీ నంబూద్రిపాద్ బాధ్యులని మిత్రపక్ష మంత్రివర్గంలో ఒక పక్షమైన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కేరళ విభాగం నిన్న బహిరంగంగా ఆరోపించింది.

పార్టీ రాష్ట్ర కమిటీ నిన్న, ఒక ప్రకటన చేస్తూ, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే విషయంలో శ్రీ నంబూద్రిపాద్ చేపట్టిన వైఖరే ఈ క్లిష్టపరిస్థితికి కారణమని పేర్కొన్నది. ప్రజలలో రేకెత్తిన అనుమానాలు తొలగించడం యునైటెడ్ ఫ్రంట్ కర్తవ్యమై ఉండగా, మార్క్సిస్ట్ పార్టీ వైఖరి అట్టి సందేహాను మరింత బలపరచినదని ప్రకటన తెలియజేసింది.



అమెరికన్ 'గుర్రుల పరిశోధన సంఘం' చేసిన విజ్ఞప్తి ననుసరించి అన్యాయాకైనేల మంది మంచి అనుభవాలు అందినాయట. అందులో గుర్రులు కొట్టే స్త్రీల కథలు కూడా కొన్ని వున్నాయి.

"నేను నిద్రలో గుర్రుకొట్టడం, కేకలు పెట్టడం అనేది గత పదిహేను వత్సరాల నుంచి జరుగుతున్న కథ. నాకు సరిగా నిద్ర పట్టిన రోజు ఏదైనా ఒకటి వుందేమో జ్ఞాపకం లేదు.

"మా ఆయన ఈ బాధంతా పడుతూ వుంటారు. ఆయున్ని చూస్తే నాకు ఎంతో జాలి వేస్తుంది. పోనీ నువ్వు సుఖంగా నిద్ర పోవచ్చు...నేనింకో గదిలోకి పోతానని అనేక మాట్లు చెప్పాను. గుర్రుకు భయపడి నిన్ను వదిలిపెట్టనా?" అంటాడాయన. "పోనీ ఏదైనా వైద్యం చేయించు...ఇద్దర్ని ప్రాణాలూ హాయిగా వుంటాయి" అని అనేకసార్లు అడిగారు. గుర్రుకీ, గుణానికీ మందులేం వుంటాయంటారాయన—అని వ్రాసిందామె.

గుర్రుకీ, గుణానికి మందు లేవి?

ప్రేమ గుడ్డిది—అనే శాస్త్రం వుంది. కాని "ప్రేమ చెవిటిది" అనే శాస్త్రాన్ని కూడా పైన చెప్పిన ఇల్లాలి భర్త బుజువు చేయ తలిచాడేమో ఆయన సహనానికి ఎంతో సంతోషించాలి.

సుఖ సుషుప్తిలో మునిగి ముచ్చటలు పడవలసిన తరుణంలో ఇలాటి శబ్దాలకూ, కూతలకూ సహించగలగడమంటే ఎంతో సహనశక్తి కావాలి. చాలామంది గుర్రుదారుల జీవిత భాగస్వాములు బయటికి ఏమీ అనలేకపోయినా లోలోపల ఎంతో బాధపడుతూ వుండటం సహజం.

గుర్రుల బాధను గురించి మరో మహిళ వ్రాసిన ఈ వివరాలు వినండి... ఇక్కడికి పదిహేను సంవత్సరాలుగా మా ఆయన గుర్రు బాధ భరిస్తున్నాను. కాని అందులో కొంత బాధ తగ్గించుకోడానికి మాత్రం ప్రయత్నిస్తూ వుంటాను.

మావారి గుర్రు-మంచానికి ప్రదక్షిణలు

ఆయన ఇటునైపు తిరిగి గుర్రుకొడుతూ వుంటారనుకోండి. ఆయనకు తెలియక లేచి వెళ్లి ఆటువైపు పడుకొంటాను. కొంచెం సేపైన తర్వాత ఆయన గభాలున ఇలా తిరుగుతారు. అప్పుడు చివాలున లేచి మరో సైపుకి వెడుతూ వుంటాను.

ఇలా మంచానికి ప్రదక్షిణలు ప్రతినిత్యం ఎన్ని చేస్తానో చెప్పలేను—అప్పుడామె సతీ స్వధర్మాన్ని పాటిస్తున్న గర్వాన్ని కళ్లల్లో జిమ్ముకొంటూ.

మరో ఇల్లాలు వ్రాసిందిలా... మా ఆయన గుర్రు కొడతాడు. ఆ ఒక్క అవలక్షణంతో ఆగలేదు. పళ్లు కొరకడం, ముక్కులో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రప్పించడం—మధ్యమధ్య లేచి కూర్చుని బిక్కముఖం వేసుకొని మూలాగడం వగైరా చేష్టలెన్నో చేస్తాడు.

ఒకసారి ఆయన్ని బతిమాలి, ముక్కు—నోరు—చెవి నిపుణుడి దగ్గిరికి తీసుకువెళ్లి "మహారాజా ఈయనకేదైనా మందిచ్చి నన్నీ ఆపద నుంచి తప్పించు...నిన్ను జన్మలో మరిచిపోను" అన్నాను.

దానికి ఆయన నవ్వి ఇలా అన్నారు: "అమ్మా నేనేదో సహాయం చేస్తానని గంపెడాశతో వచ్చినట్లున్నావు? మీ ఆయన దగ్గర వున్న దుర్లక్షణాలన్నీ నా దగ్గిరా వున్నాయమ్మా. నువ్వు పడుతున్నన్ని బాధలూ మా ఆవిడ కూడా పడుతోంది పాపం!"

నీబాధే మా ఆవిడ పడుతోందమ్మా!

"మందు తెలిస్తే, ఆవిడకు ఎంతో మేలు జరిగేది ? ఈ బాధతో ఆ కలకంఠి కన్నీరు పెలిస్తుంటే తుడిచివేయలేని స్థితిలో ఎందుకు వుంటానమ్మా" అన్నారట ఆయన.

అది విని ఆశపడి వెళ్లిన ఇల్లాలు నీళ్ళు కారిపోయి తిరిగి రాబోతూ ... "పోనీ మీ ఆవిడ ఈ బాధనుంచి కొంతవరకైనా తప్పించుకునే ఉపాయాలేమైనా కనిపెట్టిందా ? అని అడిగిందట.

"ఉపాయా లేం ఉన్నాయి ... నన్ను మేడమీద గదిలో వదిలి క్రిందకు పారిపోయి నిద్రపోతుంది. మెలుకువ వస్తే ఫోనులో కాసేపు మాట్లాడుతుంది. నిద్ర రావడంలేదంటే ఫోనులోనే సంగీతం పాడుతుంది.

"కాని ఒక్కటే చిక్కు ఉంది. మేం ఎక్కడికైనా క్యాంపులు వెడుతూ వుంటాం. అలాటప్పుడు మాత్రం ఆవిడకు దూరంగా మరో గది అద్దెకు పుచ్చుకోవలసి వస్తోంది. అక్కడా ఫోను ఉంటుంది గనుక ఫర్వాలేదనుకోండి. పోతే హోటల్ బిల్లు వ్రాయలేనంత అవుతుంది" అన్నాడట.

"నీకు కిద్దామనుకున్న సొమ్ముతో — సరే నేనూ ఫోను ఏర్పాట్లు చేస్తా ... అంతకంటె ఏం చెయ్యను ?" అంటూ వెళ్ళిపోయిందట.

ఆడవాళ్లు కూడా గుర్రు కొడతారు. కాని ఆ మాటంటే వాళ్ళకు ఎక్కువగా కోపం వస్తుంటుంది వాన్‌బురెన్. "ఇంకా నయం నేను గుర్రుకొట్టడమేమిటి ? ఇంత సంసార బాధ్యత కలదానికి అంత గాఢనిద్ర, గుర్రూ ఎక్కడనుంచి వస్తాయి" అంటారు స్త్రీలు.

అయితే, తమ గుర్రును అంగీకరించేవారు కొందరు లేకపోలేదు. గుర్రుల అనుభవాలను గురించి మరో మగువ ఇలా వ్రాసింది :

"మా ఆయన గుర్రు కొడతారు. నేనూ అంతకు మించే కొడతాను. అందువల్ల ఒకరిని ఒకరు నిందించుకోవడ మనేది లేదు. పైగా ఆయన గుర్రు నా కెంతో ఇష్టం.

అలాంటి సమయంలో నాకు మా ఆయన మీద ఎంతో అభిమానం, విశ్వాసం ఏర్పడుతాయి. వాటితోపాటు నాకు హాయిగా నిద్ర పడుతుంది. ఇందులో ఇంకో తమాషా వుంది. గుర్రునుబట్టి ఆయన ఉనికి నాకు తెలుస్తూ వుంటుంది. అదే, దానివల్ల నాకు విశ్వాసం ఏర్పడుతుంది అన్నదామె.

గుర్రు స్వర్గంనుంచి వచ్చిన గానం!

మరో ఆమె ఇలా వ్రాసింది. గుర్రును గురించి చాలా వ్యాసాలు చదివాను. అందులో ఒకచోట ఇలా ఉంది: "గుర్రు అనేది స్వర్గం నుంచి దూసుకువచ్చిన అమరగానం. దీనికి రుజువు కావాలంటే జీవితమంతా గుర్రుకొట్టే మరణించినవారి భార్యల నడగండి — పై వాక్యాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తారు.

—నిద్రలో గుర్రులను గురించి అనేక వింతలూ విశేషాలూ వున్నాయి. మేలుకొని వుండగా మానవులలో బయలుదేరే గుర్రుల కథలు మరీ భయంకరంగా ఉంటాయి. ఒకరిని చూస్తే ఒకరి గుర్రు ... వారు బాగుపడితే గుర్రు ... పదవిలోకి వస్తే గుర్రు — పది రాళ్లు సంపాదించుకొంటే గుర్రు —

ఈ గుర్రుల చరిత్రలో విపులమైన అధ్యాయాలు కల్పిస్తున్నాయి.

— రావూరు

సముద్రంలోకి కృంగిపోతున్న వెనిస్ నగరం

వెనిస్, జూన్ 22: ప్రపంచంలోకెల్లా అందమైన వెనిస్ మహానగరానికి పెద్దముప్పు వాటిల్లుతున్నది. ప్రపంచానికంతటికీ ఈ విషయాన్ని గూర్చి తెలియజేయడానికి అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు వెనిస్ ప్రకటించింది. నగరం సముద్రంలోకి క్రుంగిపోతున్నదని, చక్కని భవనాలు, చర్చిలు పునాదులతో సహా కదిలిపోయి, కూలిపోతున్నవన్న విషయాన్ని పత్రికలు, ఫిలింల, రేడియోద్వారా ప్రపంచ దృష్టికి తీసుకురానున్నది.

శ్రీ దినేశ్ సింగ్

న్యూఢిల్లీ, జూన్ 22: విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ దినేష్‌సింగ్ ఇరాన్‌లో నాలుగు రోజుల అధికార పర్యటనా నంతరం నేటి ఉదయం ఇక్కడకు తిరిగివచ్చారు.

ఇజ్రేలీ సేనలచే ఈజిప్టు రాడార్ కేంద్రం విధ్వంసం

సూయజ్ సమీపాన దాడిలో 15 మంది అరబ్ రిపబ్లిక్ సైనికుల మృతి

టెల్అవీవ్, జూన్ 22: అరబ్ రిపబ్లిక్ భూభాగంలో గల ఒక రాడార్‌స్టేషన్‌ను స్వాధీనంచేసుకోడానికి ఇజ్రేలీసేనలు గతరాత్రి దానిపై దాడి చేసినవని, ఆ పోరాటంలో 15 మంది ఈజిప్టు సైనికులు మరణించినట్లు సైనిక ప్రతినిధి ఒకరు నేడిక్కడ తెలిపారు.

సూయజ్‌కు దక్షిణంగా ఏడు కిలోమీటర్ల దూరంలోగల అదాబియా రడార్ స్టేషన్‌ను ఈజిప్టు వైమానిక సిబ్బంది నిర్వహిస్తున్నారు.

ఈ దాడి జరిగిన వెంటనే ఇజ్రేలీసేనలు తమ స్థావరాలకు చేరుకున్నవని, పోరాటంలో ఇద్దరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారని ఆ ప్రతినిధి తెలిపారు.

రాడార్‌స్టేషన్‌పై దాడి చేస్తున్న ఇజ్రేలీ సైనికులు అక్కడి జనరేటర్లను, సిగ్నల్ పోస్టులను, ఇతర యంత్రాలను కూడా ధ్వంసంచేశారని ఆయన చెప్పారు.

ఈ కేంద్రం సోవియట్ రాడార్ కేంద్రమని, ఇక్కడి యంత్రాలు సోవియట్‌లో తయారైనవని ఆయన అన్నారు.

ఈజిప్టు ఆదేపనిగా యుద్ధవిరమణ ఉల్లంఘన చర్యలను కొనసాగిస్తున్నందున ఈ దాడి చేసినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.

విమానం కూల్చివేత

కయిరో, జూన్ 22: సూయజ్ కాల్వ వద్ద నిన్న జరిగిన పోరాటంలో ఈజిప్టు తుపాకులు ఒక ఇజ్రేలీ విమానాన్ని కూల్చివేసినట్లు, ఇజ్రేలీ సేనలకు తీవ్ర నష్టం కలిగించినట్లు సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.

బెంగుళూరు, జూన్ 12. ఏబవ "కామన్‌వెల్త్ ఇంజనీరింగ్ కాంగ్రెస్" ఈ సంవత్సరం నవంబరు నెలలో ఢిల్లీలో జరుగుతుందని "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్" అధ్యక్షుడు శ్రీ టి. ఆర్. గుప్త నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ శుద్ధ అష్టమి
1969, జూన్ 23 సోమవారం
అష్టమి ఉ 1—27 వరకు
ఉత్తర ఉ. 5—59 వరకు
వర్జ్యం ప. 2—34 నుం. 4—12 వరకు

గ్రహబలం

24-6-69 మంగళవారం

అధిక ఆషాఢ శుక్ల నవమి, దశమి తిథి హస్త, పగలు సుమారు 6—40, అస్తేన చిత్త. ఈరోజు వర్జ్యం — దుర్ముహూర్తములు గమనించి సాధారణ ప్రయాణములు కార్యక్రమములు వ్యవసాయపు పనులు, రచనారంభము చేయవచ్చును.

మేషం : అధిక శ్రమతో కూడిన కార్యక్రమాలు — వృత్తి వ్యాపారాలు, ఆరోగ్యలోపం ఉన్నా, ఆర్థికంగా నష్టకష్టాలు రావు. శ్రమానంతర కార్యసాధన.

వృషభం : ప్రతిపక్షుల సంచలనం, పట్టుదలలు, కలిసిరాని ఆలోచనలు, శ్రమానంతర కార్యసాధన. మృగశిరకు మేలకువ మంచిది.

మిథునం : శత్రు రోగ ఋణబాధలు ఇంట—బయట వున్నప్పటికిని ప్రత్యక్షమయిన ఇబ్బంది రాదు. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం, కార్యసాధన.

కర్కాటకం : సాహస వర్ణక్రమాలతో ప్రయత్న సాఫల్యం, ఖర్చులు ఆకాశాన్ని అంటినా లక్ష్యం చేయరు. పుణ్యకార్యాలోచన చేస్తారు.

సింహం : వృత్తి వ్యాపారములందు క్రొత్త దారులు కనిపిస్తాయి. స్థిరాసి మూలక ఆదాయం — అదృష్టం కలసిరావచ్చు. కుటుంబ సమస్య ఉంటాయి.

కన్య : సాహసోపేతమయిన మీ శక్తి అజేయం. శత్రువులు వికావికలౌతారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఋణాలు తీర్చే దారి దొరుకుతుంది. వృత్తిలో శ్రమ. కుటుంబభారం తప్పదు.

తుల : వ్యయం వున్నా వృత్తి ఉద్యోగ వ్యాపారవర్గ లాభం. యుక్తి—నయుక్తులతో ప్రసంగించబోయి కఠినంగా మాట్లాడితే పరులతో స్పర్థలు. కుటుంబ భారాధిక్యత.

వృశ్చికం : అనుకూలమయిన రోజే కాని త్రిప్పటతో కూడిన ప్రయత్నాలు, ఖర్చు. పరంపర వృత్తిలో శ్రమాధిక్యత. ఏలుకుబడితో కార్యసాధన. అనూరాధకు జాగ్రత్త సూచన.

ధనుస్సు : త్రిప్పట, నిలకడలేని కార్యక్రమాలు, ఆడంబరపు ఖర్చులు. వృత్తిలో శ్రమ— ఆదాయం తక్కువ.

మకరం : స్థిరాస్తి సంబంధంగా ఋణాలు చేయవచ్చును. ఇంట అనారోగ్యాలుండవచ్చును. అయినా వృత్తిలో ఆదాయం, వ్యవహారంలో విజయం. గౌరవం.

కుంభం : వృత్తి ఉద్యోగాలలో ఉద్రిక్తత. అకాల భోజనం. ఆవేశకావేషాల వల్ల అపకీర్తి రావచ్చు. ధనిష్ఠ వారికి జాగ్రత్త సూచన.

మీనం : మీ కార్యక్రమాలు ఉదయం ముగించుకొని బయట పడటం మంచిది. సాయంత్రానికి క్రమంగా ఆటంకాలు ఎదురు కావచ్చు. వృత్తి ఆదాయపోషం రావు.

పోలీసుల దౌర్జన్యం

తెలంగాణా ఎన్.జి.వో. నాయకుని ఆరోపణ

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 22: తమ సంఘాల సభ్యులపై పోలీసులు దౌర్జన్య చర్యలకు పూనుకొన్నారని తెలంగాణా ఎన్.జి.వో.ల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్.ఎల్.ఎన్. చారి, 4వ తరగతి సిబ్బంది సంఘం అడ్‌హాక్ కమిటీ ఛైర్మన్ శ్రీ బి. ఒడయ్య రెండు వేరు ప్రకటనలలో ఆరోపించారు.

కొంతమంది పోలీసు అధికారులు ఇళ్లకు వెళ్లి పనులకు వెళ్ళకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారని జిల్లాలకు చెందిన అనేకమంది సభ్యులు ఫిర్యాదు చేశారని శ్రీ చారి అన్నారు. సమ్మె చేస్తున్న 4వ తరగతి సిబ్బందితో వ్యవహరించేటప్పుడు "తమ హద్దులు మీరి ప్రవర్తించరాదని" శ్రీ ఒడయ్య తమ ప్రకటనలో ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర ఉద్యోగుల రక్షణకు ఉద్యమం

విజయవాడ ఎంప్లాయిస్ కన్వెన్షన్ విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 22: ప్రస్తుత తెలంగాణా రాజకీయ అలజడులవల్ల హైదరాబాద్, సికిందరాబాద్, వరంగల్ మున్నగు పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా సోదర ఉద్యోగులు పడుతున్న అనేక బాధలను, కష్టాలను గురించి విచారించి తగిన చర్యలను తీసుకునే నిమిత్తమై నిన్న సాయంత్రం విజయవాడ గాంధీనగరం ఎన్.జి.ఒ.ల హోంలో విజయవాడ ఎంప్లాయిస్ కన్వెన్షన్‌వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి స్థానిక మునిసిపల్ ఆజాద్ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు శ్రీ వి. ధర్మారావు అధ్యక్షత వహించారు. స్థానిక భీమా సంస్థ ఉద్యోగి శ్రీ పి. కృష్ణమూర్తి స్వాగతం చెప్పారు. తెలంగాణా రాజకీయ అల్లరులవల్ల అక్కడి వివిధ సంస్థల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, శోచనీయ పరిస్థితులను శ్రీ కృష్ణమూర్తి తెలియజేస్తూ, దీని నివారణకు ఆంధ్రప్రజలు వివిధ సంస్థల ఉద్యోగులు తగిన కృషి ఉద్యమం ద్వారాను, తీర్మానాల ద్వారాను, జరపాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని వివిధ సంస్థల ఉద్యోగులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.

నేడు జరుగుతున్న తెలంగాణా ఆందోళన పరిస్థితులలో అనేక ఇక్కట్లకు, అవమానాలకు, గురిఅవుతున్న తోటి ఆంధ్ర ఉద్యోగులకు సానుభూతి తెలుపుతూ, అవసరమైన సహాయం చేయవలసిందిగా అన్ని రంగాలకు చెందిన యాజమాన్యం వారిని కోరుతూ ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం

తెలంగాణా ప్రజాసమితి ఆరోపణ

హైదరాబాద్, జూన్ 22: కరీంనగర్‌జిల్లాలోని జమ్మికుంటలో అరెస్టులోవున్న ఆరుగురు విద్యార్థులను శుక్రవారంనాడు పోలీసులుకొట్టారని తెలంగాణా ప్రజాసమితి వర్గాలు ఆరోపించాయి.

ఈ విద్యార్థులను హుజూరాబాద్ ఆస్పత్రిలో చేర్పడం జరిగింది.

ఆ మరుసటిరోజు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు 129 మందిని హుజూరాబాద్‌లో అరెస్టు చేశారు.

"విద్యార్థులను నిర్దయగా కొట్టినందుకు" నిరసనగా జమ్మికుంటలో పూర్తి హర్తాళ్ జరిగింది.

స్టేట్‌బ్యాంక్ సమ్మె

బొంబాయి, జూన్ 22: స్టేటు బ్యాంకు సూపర్‌వైజింగు సిబ్బంది జరుపుతున్న సమ్మె ఈ రోజు 13 వ రోజున బొంబాయిలో ప్రశాంతంగా జరిగింది.

మార్క్సిస్టుపార్టీ సంకుచిత వర్గ తత్త్వ ధోరణులు

పశ్చిమబెంగాల్ మితవాదకమ్యూనిస్టుల విమర్శ

కలకత్తా, జూన్ 22: మార్క్సిస్టు పార్టీ, అన్ని పార్టీలతో కలిసి ఒక సమైక్యఉద్యమాన్ని నిర్మించడానికి బదులుగా తన పార్టీ స్వప్రయోజనాలకోసం ప్రభుత్వాధికారాన్ని విశేషంగా వినియోగిస్తూ సంకుచిత వర్గతత్వ ధోరణిని అవలంబిస్తున్నదని మితవాద కమ్యూనిస్టు పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కౌన్సిల్ నిశితంగా విమర్శించింది.

మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిన్న ముగిసిన సందర్భంలో ఒక తీర్మానం విడుదల చేయబడింది. మార్క్సిస్టుల దృక్పథంవల్ల యునైటెడ్ ఫ్రంట్ సమైక్యత దెబ్బతిన్నదని, దాని స్వరూపమే మారిపోయే అవకాశం ఏర్పడుతున్నదని తీర్మానం పేర్కొన్నది. ఫ్రంట్‌లోని పార్టీలలో సమైక్యతకు బదులు అంతర పార్టీ విభేదాలు, సంఘర్షణలు తల ఎత్తినవని ప్రజాశత్రువులను ప్రోత్సహించి ప్రజాబాహుళ్యంతో నిరాశా నిస్పృహలకు ఆస్కారం కలిగించడం జరుగుతున్నదని తీర్మానం ఆరోపించింది. వివాదాలను పరిష్కరించుకోడానికి వివిధ పార్టీల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలు పాల్గొనడానికి వీలుగా ప్రభుత్వం లేక సెమీ—ప్రభుత్వ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా మితవాద పార్టీ సూచన చేసింది.

సమావేశంలో చర్చలను గురించి, రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శి శ్రీ విశ్వనాథ్ ముఖర్జీ వివరించారు. పారిశ్రామిక శాంతాని కాపాడుకుంటూ, కార్మికుల సహకారంతో ఉత్పత్తిని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.

జూన్ 26న మాజీ ప్రస్తుత మేయర్ల సమావేశం

హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్ కార్పొరేషన్ గతమేయరు, ప్రస్తుత మేయర్లు డిప్యూటీమేయర్లు కూడా జూన్ 26 వ ద్వారకాహోటల్‌లో సమావేశమై ప్రస్తుత రాజకీయపరిస్థితిని గురించి చర్చిస్తారు.

గ్రేటర్ హైదరాబాద్ తొలి మాజీమేయర్ శ్రీ వేదప్రకాశ్ భనూజా నేడిక్కడ ఈ విషయాన్ని తెలియజేశారు. మాజీమేయర్లు, డిప్యూటీమేయర్లు 'మేయర్స్‌ఫోరం' ఒకటి ఏర్పాటుచేయాలనుకున్నారు. దీనికిఆయనే కన్వీనర్.

రాజీ పథకం

(1 వ పేజీ తరువాయి)

కారం కుదిరితే అధిష్ఠానవర్గం వెంటనే ఇతర చర్యలను తీసుకోవచ్చును. ఈ రాజీ పథకానికి శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావు సుముఖంగా వున్నారని, శ్రీ కొండా లక్ష్మణ్ కూడా సమ్మతించే అవకాశం వుందని, తెలంగాణా నాయకుల సన్నిహితులద్వారా తెలుస్తున్నది.

రేపటితో ముగియవచ్చు అనుకున్న రాజీ సంప్రదింపులు మరొక రోజు కూడా సాగే సూచనలు కన్పిస్తున్నవి. ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రేపు ఢిల్లీనుండి వెళ్ళిపోతున్నా ఈరోజే వీ రిద్దరిమధ్యా జరిగిన సంప్రదింపులలో రాజీ పథకం పరిణామాల చర్చ జరిగినట్లు, ఆ విషయాన్ని శ్రీ మురార్జీకి వివరించినట్లు తెలుస్తున్నది.

శ్రీకాకుళంజిల్లా గ్రామాలలో నక్సలైట్ల దాడి

హైదరాబాద్, జూన్ 22: శ్రీకాకుళం జిల్లాలోని అక్కుపల్లి గ్రామంలో గత శుక్రవారంనాటి రాత్రి తుపాకులు, కర్రలు, కత్తులు, ధరించిన నక్సలైట్లు శ్రీ కె. అప్పన్న గృహంపై దాడిజరిపి నగలు, వస్త్రాలు, ఆహారధాన్యాలను దోచుకుని పోయినట్లుగా నేడిక్కడికి అందిన సమాచారం ద్వారా తెలియవచ్చింది.

అదే రోజు రాత్రి గరుడభద్ర గ్రామంలో నక్సలైట్లు ఒక మందుల దుకాణంపై దాడి జరిపి, కొన్ని మందులను తీసుకు పోయినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు.

శుక్రవారంనాటి రాత్రే కొత్తగూడెం జిల్లాలోని పోలకల్లగూడెం గ్రామంలో శ్రీ వై. వెంకయ్య గృహంపై దాడి జరిపినట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకయ్య భార్య, కుమారునికి గాయాలు తగిలాయని తెలుస్తోంది.

బొబ్బిలిలో జరిగిన నాలుగు దళాలతో సంబంధం ఉన్నట్లుగా చెప్పుతున్న ప్రముఖ నక్సలైటు గద్దెల రాములు (నారాయణపురం)ను గురువారంనాడు శ్రీకాకుళం జిల్లా నారాయణపురంలో అరెస్టు చేశారు. శ్రీ ఆదిభట్ల కైలాసంకు శ్రీరాములు సన్నిహితఅనుచరుడు.

శ్రీధరరెడ్డి హామీ

[1 వ పేజీతరువాయి]

ప్రసంగిస్తూ, "వారు తమ భుక్తికోసం ఇక్కడికి వచ్చారు. ఎట్టి ఆందోళనలోను పాల్గొనే ఉద్దేశ్యం వారికి లేదు"— అని స్పష్టంచేశారు.

జంటనగరాలలోని ఆంధ్రులతో తిరిగి విశ్వాసాన్ని పాదుకోల్పడం ద్వారా వాగ్దానాలు చెల్లింపుకోవలసినదని శ్రీ శ్రీధర రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

"గోడలమీద అసభ్యకరమైన వ్రాతలను తుడిపించమని మిమ్ములను అడగడం, ప్రతిచోట, ఉన్న ఆంధ్రుల ధన మాన ప్రాణాలను పరిరక్షించమని మీ కార్యకర్తలను కోరడం గొప్ప విషయమేమీకాదు"— అన్నారాయన.

ఆంధ్రులపట్ల తెలంగాణా ప్రజలకు సుహృద్భావం కలదని హామీ ఇవ్వడానికి కాలపిక రావటంపట్ల హర్షం వెలిబుచ్చుతూ శ్రీ శ్రీధర రెడ్డికి శ్రీ పి. వెంకటేశ్వరరావు ధన్యవాదాలు అర్పించారు. వేర్పాటు సమస్యపై ఒక పక్షం వహించడం ప్రభుత్వోద్యోగుల వైఖరి కానే కాదని ఆయన పునరుద్ఘాటించారు.

ఆంధ్రులు ఎక్కువగా నివసిస్తున్న హైదరాబాద్, విజయనగర్, మల్లేపల్లి, సంజీవరెడ్డి నగర్‌లను కూడా శ్రీ శ్రీధరరెడ్డి, ఆతని బృందంలోని ఇతర నాయకులు సందర్శించారు.

విజయనగర్ కాలనీలో వారు ఒక బహిరంగ సభలో ప్రసంగించారు.

ఆంధ్రులలో ధైర్యం కలుగజేసే నిమిత్తం ప్రతి గృహాన్నీ సందర్శించడం జరుగుతున్నదని, ప్రత్యేక తెలంగాణాను సమర్థించవలసిందిగా వారికి నచ్చచెప్పడం జరుగుతుందని శ్రీ శ్రీధరరెడ్డి అన్నారు.

ఆంధ్రులలో విశ్వాసాన్ని కలిగించి, ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలోని న్యాయాన్ని వారికి నచ్చచెప్పే నిమిత్తం సుహృద్భావ బృందాలు ఇంటింటికీ వచ్చి ఆంధ్ర ప్రాంతీయులకు నచ్చచెప్పగలరని, శ్రీధరరెడ్డి అన్నారు.

శ్రీధరరెడ్డి ఆంధ్రప్రాంతీయులు నివసిస్తున్న పెక్కు వాడలను సందర్శించారు.

'కాంగ్రెస్ అంతరంగిక వివాదం కాదు'

హైదరాబాద్, జూన్ 22 :—తెలంగాణా సమస్యను కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వివాదంగా పరిగణిస్తూ, ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలో వైఫల్యం చెందినదని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తిరిగి నిరూపించుకొన్నదని నేడిక్కడ తెలంగాణా ప్రజాసమితి ఛైర్మన్ శ్రీ ఎం. శ్రీధరరెడ్డి అన్నారు.

ప్రజలను గుర్తించకుండా, పార్టీ స్థాయిలోనే అన్ని సమస్యలను పరిష్కరించవచ్చునని కాంగ్రెసు వారు ఆలోచిస్తూ ఉండడం పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. ప్రజలకు బహిరంగా విసిరించే కాంగ్రెసు వారు కూడా ఆలస్యమైపోయిన ఈ తరుణంలోనైనా విజ్ఞతతో వ్యవహరించగలరని శ్రీధరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

నార్కట్‌పల్లిలో ప్రజాసమితి కమిటీల ఏర్పాటు

నార్కట్‌పల్లి(నల్గొండజిల్లా), జూన్ 22: నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి తెలంగాణా ప్రజాసమితి శుక్రవారంనాడు ఏర్పాటయింది. ఈ సమితికి శ్రీ కె. లక్ష్మణాచారి అధ్యక్షుడుగాను, శ్రీ పి. శ్రీహరి ఉపాధ్యక్షుడుగాను, శ్రీ వై. హనుమంతరావు కార్యదర్శిగాను ఎన్నికైనారు.

ఇదే రోజున నార్కట్‌పల్లి విద్యార్థి కార్యాచరణ కమిటీ కూడా ఏర్పాటయింది. ఈ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ మొహమ్మద్ యూసఫ్‌ఆలీ కార్యదర్శిగా, శ్రీ కె. లింగయ్యలు ఎన్నికైనారు. ఈ రెండు సంఘాల సమావేశాలకు శ్రీ రంగారెడ్డి ఏర్పాటు చేశారు.

మురార్జీ సమక్షంలో చర్చలు

(1 వ పేజీ తరువాయి)

అధికారమిస్తూ నిర్దిష్టమైన ఆదేశం లభించినప్పుడే శ్రీ మురార్జీ, తాను భవిష్యత్తులో అనుసరించ వలసిన సామరస్య సాధన మార్గాన్ని నిర్ణయించు కుంటారు.

అయితే, ఇంతవరకు ఆయన తాపుగా ఏవిధమైన ప్రతిపాదనలుకాని, సూచనలుకాని చేయలేదు. ఆయనకు హైదరాబాద్ ఏవ్వే అవకాశం వుంది. చర్చలకై శ్రీ బ్రహ్మానందరెడ్డి ముందు శ్రీ మురార్జీ నివాసానికి వచ్చారు.

30 నిమిషం తరువాత శ్రీ చెన్నారెడ్డి వచ్చారు.

మురార్జీ నివాసంలో జరిగిన చర్చలలో, డాక్టర్ చెన్నారెడ్డి, ఈ మూడు అంశాల సూత్రాన్నే పునరుద్ఘాటించారు.

ఒకటి, శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలి.

రెండు, రాష్ట్రపతి పాలనను విధించాలి.

మూడు, ప్రత్యేక రాష్ట్రంపై జనవాక్య సేకరణ జరపాలి.

ముఖ్యమంత్రి రాజీనామా విషయం మీరు సూచిస్తే నా ప్రతిపాదన చేయగలరా అని శ్రీ దేశాయ్ ప్రశ్నించగా, "అదేం లాభంలేదు", అని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టంగా చెప్పారు.

"పోలీస్ జులుంను అంతం చేయాలని, "జైళ్ళలో సత్యాగ్రహులపై జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెప్పాలని" డాక్టర్ చెన్నారెడ్డి కోరారు.

తను ఈ ఫిర్యాదులన్నిటిని విచారించాలని తగిన ఆదేశాలివ్వడం జరిగిందని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

డాక్టర్ చెన్నారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడినికూడా కలుసుకుని చర్చలు జరుపుతారు.

ఆహార విషయాలపై సలహామండలి ఏర్పాటు

—కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 22: ఆహార విషయాలపై సలహామండలిని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ఆహార విధానాన్ని అమలు జరపడంలో ఈ మండలి వినియోగదారులు, సహకార సంస్థలు, ఆహారధాన్యాల వ్యాపార రంగం, ఆర్థికవేత్తల సలహాలను పొందుతుంది.

ఈ మండలి సంవత్సరంలో కనీసం రెండు పర్యాయాలైనా సమావేశమవుతుంది. ఈ మండలికి కేంద్ర ఆహార మంత్రి అధ్యక్షులుగాను, కేంద్ర ఆహార శాఖ స్టేటుమంత్రి ఉపాధ్యక్షులుగాను వుంటారు.

ఉత్పత్తిదారులు, ఆహార ధాన్యాల వ్యాపారం వినియోగదారులు, సహకార సంస్థలు ప్రతినిధులు, ఈ మండలిలో వుంటారు.

ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్, ఆర్థిక మంత్రి, ఆహారం, వ్యవసాయం, ప్రణాళికా సంఘాల కార్యదర్శులు, వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్, ఆహార సంస్థ ఛైర్మన్‌లు ప్రభుత్వం తరపున సభ్యులుగా ఈ మండలిలో వుంటారు.

శ్రీ సంజీవరెడ్డి రాజధానికి రాక

హైదరాబాద్, జూన్ 22: లోక్‌సభస్పీకర్ శ్రీ ఎన్. సంజీవరెడ్డి నేడు ఇక్కడికి వచ్చారు.

రాష్ట్రపతిపాలన ఏకైకమార్గం

[1 వ పేజీ తరువాయి]

మను ఒప్పినప్పటికీ, కేంద్రం ఏదోరకంగా తీవ్రమైన చర్య తీసుకుంటేనేకాని డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న ప్రజాసమితి కూడా ఈ అల్లర్లను అరికట్టలేదనే విషయం స్పష్టమౌతున్నదని వారు చెప్పారు.

ఉధృతంగా ఆందోళన కొనసాగించడానికి ఆయత్తమౌతున్న తెలంగాణా ప్రజాసమితిని నిరసించడానికి శ్రీ నిజలింగప్ప హైదరాబాద్ రావాలని కూడా వారు చెప్పారు.

అంతే శ్రీ నిజలింగప్పనే మరొక సీనియర్ నాయకుడు ఎవరైనా హైదరాబాద్‌కు రావడానికి మితవాద నాయకులకు అభ్యంతరం ఉండక పోవచ్చు.

కేంద్ర నాయకులు ఎవరితోనైనా సరే చర్చలు జరపడానికి తాము సంసిద్ధంగానే ఉన్నట్టు డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ చెప్పారు.

శ్రీ దేశాయ్ నేటిరాత్రి శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావులతో సుమారు అరగంటసేపు చర్చించారు.

ఆయన నలుగురు తెలంగాణా నాయకులను రేపు ఉదయం కలుసుకుంటారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి కూడా నలుగురు తెలంగాణా నాయకులతో ఏర్పాటయ్యే సమావేశానికి హాజరు కావచ్చు. లేదా రేపు హైదరాబాద్‌కు తిరిగి రావడానికి ముందు శ్రీ దేశాయ్‌ను కలుసుకోవచ్చు.

నేడు తెలంగాణా నాయకులు శ్రీ కె. కామరాజ్, శ్రీ డి. సంజీవయ్య శ్రీ జగ్ జీవన్‌రామ్ ప్రభృతులను కలుసుకున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధానిని, ఉపప్రధానిని కూడా కలుసుకుని, ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గంపై చర్చలు సాగించారు.

ప్రధాని, ఉపప్రధానితో చర్చలు ఎంతవరకు ఫలించినవని విలేఖరులు ప్రశ్నించగా శ్రీ నిజలింగప్ప సమాధానమేదీ చెప్పలేదు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిపదవి నుండి వైదొలగే ప్రతిపాదన ఏదైనా పరిశీలించడం జరిగిందా అని ప్రశ్నించగా శ్రీ నిజలింగప్ప కాస్సేపు మౌనంగా ఊరకున్నారు. వ్యాఖ్యానమేమీ చేయలేను.

పరిష్కారసాధనపై ముఖ్యమంత్రి పదవి నుండి విరమించడానికి మీరు సంసిద్ధత తెలిపారా అని విలేఖరుల ప్రశ్నించగా శ్రీ బ్రహ్మానందరెడ్డి కూడా సమాధానం చెప్పలేదు.

భారత్, ఇరాన్‌లలో ఉమ్మడి సంస్థల ఏర్పాటు

న్యూఢిల్లీ, జూన్ 22 : ఇరాన్‌లో అమ్మోనియా, భారత్‌లో ఎరువుల ఉత్పత్తికి ఉమ్మడి సంస్థలను నెలకొల్పడానికి భారత్, ఇరాన్‌లు అంగీకరించాయి.

విదేశాంగమంత్రి శ్రీ దినేశ్‌సింగ్, ఇరాన్ పర్యటన పూర్తిచేసిన సందర్భంలో వెలువడిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం స్వల్పకాలిక దీర్ఘకాలిక, ఆర్థిక, సాంకేతిక విషయాలలో పరస్పర సహకారంపై టెహరాన్‌లో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి.

ఉభయ దేశాలమధ్య వ్యాపారం, ఆర్థిక రంగాలలో పరస్పర సహకారం, విషయాలలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిశీలనకు ఒక ఉన్నతాధికార సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంఘంలో భారత ప్రతినిధిగా విదేశ వ్యాపార శాఖ కార్యదర్శి శ్రీ కె. బి. లాల్ వుంటారు.

ఈ వారంలో శ్రీ దినేశ్‌సింగ్ టెహరాన్‌లో ఇరాన్‌షా—ఎన్—షాను కలుసుకున్నప్పుడు ఆయన ప్రాంతీయ సహకార ప్రణాళిక గురించి ఆసక్తి కనపరచినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రణాళికవల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యాపారాభివృద్ధి రంగాలలో టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ఇండియాలు సహకరించుకుంటాయి.

పాకిస్థాన్ ఈ విషయంలో సహకరించినట్లయితే, ఈ ప్రణాళిక ముందుకు సాగగలదని శ్రీ దినేశ్‌సింగ్ ఇరాన్ చక్రవర్తితో చెప్పినట్లు తెలుస్తోంది.

శ్రీ దినేశ్‌సింగ్ ఈ ఉదయం టెహరాన్ నుండి న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.

తుపానులో నష్టపడిన రైతులకు పశువుల పంపిణీ

—రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరు ప్రకటన

విజయవాడ, జూన్ 22: రైతులకు, పశుపోషకులకు ఇటీవల కోస్తా జిల్లాలలో సంభవించిన తుపానువల్ల విపరీతంగా నష్టం జరిగినదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ వారికి అన్ని విధాల సహాయం చేయడానికి కృషిచేస్తున్నదని ఈ సహాయ కార్యక్రమాలు ఆరువారాలలో పూర్తి కాగలవని, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టరు డాక్టర్ ఎ. ఎస్. సూర్యప్రకాశరావు నిన్న ఉదయం ఇక్కడ ప్రకటించారు.

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రు 60 వేలు చేసే పుష్టికరమైన ఆహార విలువగల గడ్డి ఉచితంగా అందినదని ఖమ్మంజిల్లాలలో ఈ గడ్డిని పంచి పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.

వర్షాలు ప్రారంభం అయినందున రైతులకు పొలం పనులు చేసుకునేందుకు దున్నపోతులు అత్యవసరమనీ, 300ల జతలు గుంటూరుకు, 200ల జతలు ఖమ్మంకు 50 జతలు కృష్ణాజిల్లాకు దున్నపోతులను అంద చేస్తున్నామనీ డాక్టర్ సూర్యప్రకాశరావు అన్నారు. వీటి ఖరీదు రు 3లక్షలు వుంటుంది. వీటిని ఎన్నిక చేసిన కొందరు రైతులకు, అవసరమున్న రైతులకు హరిజనులకు ఇస్తారు.

రు 40 వేలు విలువ చేసే 30ఆబోతులను గుంటూరుజిల్లాకు 10 ఆబోతులను కృష్ణాజిల్లాకు పంపించగలవనీ ఇవిమూల మూల గ్రామాలకు పశుగణాభివృద్ధి పథకం క్రింద పంపిస్తామనీ ఆయన అన్నారు.

ఒంగోలు ఆవులు తార్పార్కర్ ఆవులు గుంటూరు కృష్ణా జిల్లాలకు 300,100 చొప్పున పంపిస్తారు. వీటి విలువ రు 2 లక్షలవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వంమాత్రమే గాక కేంద్రప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి సహాయం చేస్తున్నది.

400 సెల్యు దూడలను బొంబాయిలోని పాడి క్షేత్రంనుంచి, కలకత్తాలోని పాడి క్షేత్రం నుంచి తుపాను దెబ్బతిన్న కోస్తా జిల్లాలకు పంపుతారు.

చిన్న రైతులకుపాలు ఇచ్చే పశువులను పోగొట్టుకున్నవారికి వీటిని "ఇచ్చి ఎదిగాతిరిగే పశువులను పట్టుకునే పథకం క్రింద ఇక్కడికి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం హర్యానా, పంజాబు రాష్ట్రాలలో ఉంది. ఇలా 500ల ఆవులు రాగలవు.

పాడైన పాలపొడి

పాడైపోయిన పాలపొడి 500ల టన్నులు పశువులకు, కోళ్ళకు, పందులకు ఆహారంగా ఇవ్వడానికి స్వల్ప ధరకు ఇస్తారు.

గొర్రెలు

మన రాష్ట్రంలో తుపానువల్ల ఒకలక్షా అరవైనాలుగువేల గొర్రెలు నాశనం అయినాయి. గొర్రెలవారవల్ల కోటి రూపాయలు నష్టం పోయారు.

వారి పునరావాసానికి, వారి ఆర్థిక పరిస్థితి చక్కబర్చడానికి గొర్రెలను, దాణా సహాయం పాకేజ్లను ఇచ్చి గొర్రెల సంతతి పెరగడానికి కృషి చేస్తారు. ఒక యూనిట్‌కు 5 గొర్రెలు 1 పొట్టేలు చొప్పున ఇస్తారు.

16 వేల 500 ల గొర్రెలను, 3,300ల పొట్టేళ్లను ఖరీదు చేయడానికి గాను జిల్లా కలెక్టర్ల సలహాతో ఒక కొనుగోలు సంఘాన్ని నియమిస్తున్నారు. ఇందుకుగాను 13,2లక్షలు ఖర్చు అవుతుంది. వీటిని వెంటనే గ్రామాలలోని పశువుల కొనుగోలుకు, లంచాతీ అందాలకు పంపుతారు.

ఈ తుపాను రోజులలో సమర్థవంతంగా పని చేసిన జిల్లా అధికార్లను ఆయన ప్రశంసించారు.

తుపానుబాధితుల నిధికి విరాళాలు

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్‌లోని రిజర్వుబ్యాంకి సిబ్బంది 19వ వరద బాధితుల సహాయనిధికై ముఖ్యమంత్రికి రు. 500లు సమర్పించారు.

ఖాదీ, గ్రామోద్యోగ బోర్డు ఉద్యోగులు బోర్డు అధ్యక్షుడు శ్రీ భట్టం శ్రీరామమూర్తి అధ్యక్షతన సమావేశమై తుపాను బాధితుల సహాయనిధికి ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇయ్యాలని నిశ్చయించారు.

శ్రీ శ్రీరామమూర్తి త్వరలోనే తుపాను దెబ్బతగిలిన ప్రాంతాలలో పర్యటించి బోర్డు ఉద్యోగులు నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

బీహార్‌లో బి. పి. శాస్త్రి మంత్రివర్గం పదవీస్వీకారం

పాట్నా, జూన్ 22: శ్రీ భోలా పశ్వాన్ శాస్త్రి (లోకతాంత్రిక కాంగ్రెస్) నాయకత్వాన ముగ్గురితో కూడిన కాంగ్రెసేతర యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గం నేటి ఉదయం 9 గంటలకు ఇక్కడ రాజభవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది.

శ్రీ శాస్త్రి కాక ప్రమాణ స్వీకారంచేసిన మంత్రులలో శ్రీ ఎస్. కె. బాగే ఎం. ఎల్. ఏ (జార్ఖండ్), శ్రీశంకరదయాల్‌సింగ్ ఎం. ఎల్. సి. (బి. కె. డి) ఉన్నారు.

గవర్నర్ శ్రీ నిత్యానంద కనుంగో, వారిచేత పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ ఉత్సవానికి హాజరైన వారిలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రామనారాయణ మండల్, అఖిలభారత ఎస్. ఎస్. పి. అధ్యక్షుడు శ్రీ కర్పూరీ ఠాకూర్. అసెంబ్లీలో మితవాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ సునీల్‌ముఖర్జీ, జనసంఘం నాయకుడు శ్రీ దలిప్‌చంద్రవర్మ ఉన్నారు.

ఎస్. ఎస్. పి., పి. ఎస్. పి., జనసంఘం, మితవాద కమ్యూనిస్టుపార్టీల రాష్ట్ర శాఖలు మంత్రివర్గంలో చేరలేదు. అయితేవారు దానిని బలపరుస్తున్నారు.

మంత్రివర్గంలో చేరదలచిన శోషిత్‌దళ్, హల్‌జార్‌ఖండ్ పార్టీలు తమ పార్టీల అభ్యర్థుల పేర్లను ఇంకా సూచించలేదు. కనుక ఆ పార్టీల మంత్రులు ప్రమాణస్వీకారంచేయలేదు.

సాధ్యమైనంత త్వరలో మంత్రివర్గాన్ని విస్తృతంచేసి పోర్టుపోలియోలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ భోలాపశ్వాన్ శాస్త్రి తెలియజేశారు.

మంత్రివర్గ సభ్యులసంఖ్య సుమారు 25కు మించదని ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ కర్పూరీ ఠాకూర్ చెప్పారు.

ప్రమాణ స్వీకారానంతరం ముఖ్యమంత్రి శ్రీ శాస్త్రి విలేఖరులతో మాట్లాడుతూ తాను గాంధీజీ అనుచరుడననీ, ప్రజాస్వామ్యంపట్ల విశ్వాసం కలవాడననీ అన్నారు. ప్రజాస్వామ పరిరక్షణకు శాయశక్తులా కృషిచేయగలనని చెప్పారు.

ఆదిలోనే గండం

పాట్నా, జూన్ 22 : భోలాపశ్వాన్ శాస్త్రి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిందో లేదో కొద్ది గంటల్లోనే గండాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఈ మంత్రివర్గంలో వివిధ పార్టీల పాత్రకు ఒకనియమమేమీ లేదనీ తను ఈ మంత్రివర్గాన్ని సమర్థించజాలమని చెప్పడంతో ఈ గండం ఏర్పడింది.

బీహార్ అసెంబ్లీలో ముగ్గురు మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ సభ్యు లున్నారు. ప్రతిపక్ష నాయకుడు తనను 168 సభ్యులు సమర్థిస్తున్నారని చెబుతున్నారు. వారిలో ఈ ముగ్గురూ ఉన్నారు.

హిందీ విజ్ఞాన సర్వస్వం 11వ సంపుటం ఆవిష్కరణ

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రప్రథమ హిందీ విజ్ఞాన సర్వస్వం 11 వ సంపుటాన్ని నిన్న డిప్యూటీ ప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ ఆవిష్కరించారు. దీనిని కాశీనాగరి ప్రచారిణి సభ ప్రకటించింది.

అన్ని భారతీయ భాషల వికాసానికి భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నదని శ్రీ మురార్జీ అన్నారు.

ఎంతో బలిష్ఠమైనవి!

గుడ్‌ఇయర్ ట్రక్ టైరులు అధిక దూరభార వాహకాన్ని సునాయాసంగా జేస్తాయి—

ఉక్కు కంటె దిట్టమైన 3T కార్డు వుందికాబట్టి!

పరీక్ష కావింపబడిన క్రొత్త గుడ్‌ఇయర్ ఉత్పత్తుల పురస్సరణతో

ట్రక్-బస్-లారీ పెద్దకార్లకు వసతైనట్లు

విశిష్టమైన కుషన్‌తో షాక్ అబ్జార్బర్. షాకులను తట్టుకొని దీర్ఘకాలం మన్నే సీలు అవే రెండువిధాల లాభాలున్నాయి. అతి శీఘ్రంగా షాకులను గ్రహిస్తుంది-ఉత్తమమైన కుషనింగ్. టైరు స్ప్రింగులమీద అతి తక్కువ ఒత్తిడి. మంచి రోడ్లమీద కచ్చారోడ్లమీదా కూడా ఒకే సమంగా సాఫీగా నడుస్తాయి.

విశిష్టమైన బ్రేక్ లైనింగ్



వివిధరకాల లోహాలుచేరిన పోత లైనింగులు షాకులను బాగా తట్టుకుంటాయి. వేడినికూడా బాగా తట్టుకుంటాయి. అరుగుదల అతితక్కువకాబట్టి తరచేసే అవసరాలు తక్కువ.

ప్రతి గుడ్‌ఇయర్ టైరు యొక్క 3T కార్డు బాడీ దూర భారవాహనవల్లకల్గే వేడిని భరాయించుకొని ఆ ఘాయిత్యపు బంపులవల్ల కల్గే షాకులను రానీయవు. చాలాకాలం మన్నటమేగాక ఎక్కువసార్లు రీట్రెడులనుకూడా చేయించవచ్చు, చివరికి ఖర్చుకూడా చాలాతక్కువ

GOODYEAR

శ్రద్ధను గమనించే కంపెనీ

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

''సిల్ ఫోనా'' రక్తశుద్ధి మందు

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, నల్లగా రంగు మచ్చలు, తిమ్మెర్లు, గజచర్మము, కరిమేహము, శోభిమచ్చలు హరించును. కేటలాగు ఉచితం. సీసా రు 10— పోస్టేజిరు2— చరకాశమం, లక్ష్మీనగర్, విజయవాడ—3.

ఏజంట్లు కావలెను

మా నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలండర్లకు ఆకర్షణీయమైన కమీషను పరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS,
Post Box No. 151, Sivakasi,

ఎడ్యుకేషనల్

లయన్సు మాంటిస్సోరి స్కూలు, 'బాలభవన్'
పట్టాభిపురం: గుంటూరు—4
ఇంగ్లీషు, తెలుగు మీడియం.
5 సం. లు — 10 సం. లలోపు పిల్లలకు చక్కనివసతులతో హాస్టలువసతి గూడగలదు.

స్టెనోషన్‌మాష్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుడు.

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

నెలకు రు. 180 నుండి 350 జీతం. మీద టెలిఫోన్, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్, రేడియో ఆపరేటర్లుగా ఉద్యోగములకు ట్రైనింగు యివ్వబడును. స్కాలర్‌షిప్పులు గలవు. వివరములకు రు. 1 పంపండి.

సెంట్రల్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజి, బ్రాడీపేట, 5 వ లైను, గుంటూరు—2

కలం స్నేహితులు

వినోద విజ్ఞాన కాలక్షేపానికి, దేశ విదేశ ఆదర్శ స్త్రీ పురుషుల స్నేహానికి, ఆంధ్రులలో సమైక్యత సాధించడానికి, విద్య, వివాహ ఉద్యోగ, వ్యాపార మొ. సమస్యలు పరస్పరం పరిష్కరించుకొనడానికి ఈ సంస్థ సభ్యులవ్వండి. వివరాలకు 15 పై. స్టాంపు పంపండి

అభ్యుదయ కలం స్నేహితుల సంఘం.
16.9.3 అప్పర్‌రెల్లి స్ట్రీట్, విశాఖపట్నం—1.

అమ్మకము

నిత్యనములు దొరకును

ఐ. ఆర్. 5, ఐ. ఆర్ 8, ఐ. ఆర్ 68 దొరకును. ఎస్. ఎం. నరసింహారావు, పెదసనగల్లు, దివితాలూకా, కృష్ణా జిల్లా.

వివిధ స్కీములక్రింద మోడి మెషినులు.

మొదట డబ్బు చెల్లించకుండ, ఏడు సం. ల కాలంలో తీర్చునట్లు, నెలసరి, మూడు నెలలకు, అర్ధ సం.రం. సొలసరి వాయిదాల మీద, ఆస్తి తనఖా లేకుండ, బ్యాంకు రేటు వడ్డీమీద, స్వంతపూచీలేకుండ, వడ్డీలేకుండ, మీరుఆర్డర్లు సామ్ము చెల్లించేట్లు, బార్టర్ మీద మెషిన్లు,లేతులు, వెల్డింగు ట్రాన్సుఫార్మర్లు, డ్రిల్లింగ్, గ్రైండర్లు, ప్రింటింగ్, కటింగ్, బాండ్సా శేప్పమైనవి. చౌకగా లభించును. వేలాది మెషిన్లు దక్షిణ ఇండియా అంతటా ఏండ్ల పర్యంతం పని చేస్తున్నవి. 5 సం.లు గ్యారంటీ. ఉచిత ప్రదర్శన— వెంటనే డెలివరీ.

MODIAGENCY,
28/A/1. Post Office Street,
Madras-1.

కోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో
(ఒరిజినల్ జూరిస్‌డిక్షన్)

1956 కంపెనీస్ అక్టు విషయములోను లిక్విడేషనులో వున్న అలయిడ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ (ప్రైవేట్ లిమిటెడ్ (గూడూరు) నెల్లూరు జిల్లా విషయములోను కంపెనీ పిటిషన్ నంబర్లు 4, 5 ఆఫ్ 1968

బి. బలరామిరెడ్డి అండ్
బి. శ్రీనివాసులురెడ్డి— పిటిషనర్లు.
వైండింగ్ అప్ ఆర్డరు నోటీసు

పై విషయములో హైదరాబాద్ హైకోర్టు వారు 13—6—69 తేదీన చేసిన ఉత్తర్వు ద్వారా 1956 కంపెనీస్ అక్టు నిబంధనల క్రింద పై కంపెనీ వైండింగ్ అప్ చేయవలసిందిగా ఆర్డరు చేయుడమైనది.

(సం) పి. వెంకటరామరెడ్డి,
పిటిషనర్ల తరపు అడ్వకేటు.

పుస్తకములు

తెలుగు—ఆంగ్ల భాషాబోధిని

తెలుగు తెలిసినవారు ఇంగ్లీషు చదువను, వ్రాయను, మాట్లాడను సులభముగా నేర్చుకొనవచ్చును. సెల తపాలు ఖర్చుతో రు 5.50

తెలుగు—హిందీబోధిని: తెలుగు తెలిసినవారు హిందీ చదువను, వ్రాయను, మాట్లాడను సులభముగా నేర్చుకొనవచ్చును. వెల తపాలు ఖర్చుతో రు 4.00.

SAI AGENCY, MADRAS-12.

ప్రకటనలు

ది చీరాల కో—ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, చీరాల.
మీటింగు నోటీసు

చీరాల కో—ఆపరేటివ్ స్పిన్నింగు మిల్సు లిమిటెడ్ చీరాల వాటాదారుల 13వ మహాసభ ది 9—7—69 బుధవారం సాయంత్రం 3 గంటలకు విజయవాడలో సబ్‌కలెక్టరు వారి కార్యాలయమునందు జరుపబడును.

కావున ఈ మిల్లు వాటాదారులందరు తప్పక సదరు మహాసభకు హాజరు కాగోరుచున్నాము.

''బోర్డువారి అనుమతితో''
ఎస్. కాశీపాంచ్యన్
మేనేజింగ్ డైరెక్టర్.

శ్రీ గోగినేని కనకయ్య సంస్కృతాంధ్ర కళాశాల, తాడికొండ, గుంటూరుజిల్లా.

పై కళాశాల తిరిగి జూన్ 24న పునః ప్రారంభమగును. సమర్థులగు అధ్యాపకులచే నిర్వహింపబడు పై కళాశాలలో ఉచిత వసతి సౌకర్యములు గలవు. వివరములు పై అడ్రసు నుండి తెలుసుకొన గోరుచున్నది.

ప్రిన్సిపాల్.

విజయవాడ కో— ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ లిమిటెడ్, విజయవాడ— 3

విజయవాడ కో— ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటరులో 1—7—1969 తేదీ నుండి సహకార శిక్షణ పొందుటకుగాను దరఖాస్తులను స్వీకరించు తేదిని 25—6—1969 నుండి 30—6—69 వరకు పొడిగించడమైనది. గనుక దరఖాస్తులు ది 30.6.69 వరకు పంపించవచ్చును.

యు.వి. నరసింహారావు, బి.ఏ.బి.ఎల్.
డిప్యూటి రిజిస్ట్రారు—ప్రిన్సిపాలు.

కావలెను

చిన్నపిల్లలకు భరత నాట్యము నేర్పగల డ్యాన్సు టీచర్లు కావలెను. జులై 1 వ తేదీ లోగా దరఖాస్తులు పంపవలెను.

బి. కె. విశ్వేశ్వరరావు,
బాలానంద కేంద్రం, గుంటూరు—4.

ఉపాధ్యాయులు కావలెను,
బాబూ ట్యుటోరియల్ కాలేజి, గన్నవరం, వయా మార్కాపురం, గుంటూరు జిల్లా.

రిటైర్డ్ లేక అనుభవముగల సోషల్, లెక్కలు అభ్యర్థులు జూలై 5 లోపుగా దరఖాస్తులు పంపవలెను. జీతం మెరిట్‌నుబట్టి యివ్వబడును. మేనేజరు.

వి. టి. హైయ్యర్ సెకండరీ స్కూలు రాజమండ్రి.

లోగడ అనుభవముతో డ్రాయింగ్ టీచరు ఉద్యోగమునకు దరఖాస్తులు వెంటనే కోరడమైనది. ఫ్రీహేండ్ ఔట్‌లైన్, మోడల్ డ్రాయింగు, హైయ్యర్ గ్రేడు టెక్నికల్ పరీక్ష సర్టిఫికెట్లు కలిగివుండవలెను.

మేడూరి సత్యనారాయణ
కరస్పాండెంటు.

1970 కాలెండర్లకు ఆర్డర్లు బుక్ చేయుటానికి ఏజంట్లు కావలెను. 200 పైన వార్నిష్ కోటింగ్ పిక్చర్లు, వార్నిషు పోలేని పిక్చర్లు కలవు. మంచి కమీషను.

THERES CALENDARS,
P.B. No. 157, SIVAKASI

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
అటవీ శాఖ
ఆత్మకూరు [కర్నూలు జిల్లా]

కలప వేలము

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీశాఖలోని స్మాల్ టింబరుకూపు మరియు చిల్లర ఫలసాయముల వేలము ఆత్మకూరు జిల్లా అటవీశాఖాధికారివల్ల గానీ, వారి ప్రతినిధి వల్లగానీ ఆత్మకూరు జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయము ఆవరణలో 25—6—69 తేది 11 గం. నుండి ప్రారంభించబడును. వేలంవివరములు వాటి నిబంధనలు ఆత్మకూరు జిల్లా అటవీశాఖాధికారి నుండి పొందవచ్చును.

(సం) డి. పి. చౌదరి.
జిల్లా అటవీశాఖాధికారి, ఆత్మకూరు.

విద్రోహచర్య కారణంగా వారణాసివద్ద రైలు ప్రమాదం

శనివారం దుర్ఘటనలో మృతులసంఖ్య 72 కి పెరుగుదల

వారణాసి, జూన్ 22:—

వారణాసికి పంద కిలోమీటర్ల దూరంలో నిన్న ఉదయం అలహాబాద్—గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ప్రమాదం ఇటీవలి రైలుప్రమాదాలలో పెద్దదని, ఈ ప్రమాదానికి కారణం విద్రోహచర్య అని తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో మరణించిన వారిసంఖ్య ఇంతవరకు 72 నుండికి పెరిగింది.

ఎక్స్‌ప్రెస్‌రైలు ముంగారి పెలయేటిపైగల వంతెన మీదకుపస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిపోయిన బోగీలు ఆ కొండకాల్వలో పడిపోయి ఆ దృశ్యం నానా బీభత్సంగా వున్నది.

మొత్తం పది బోగీలలో నాలుగుబోగీలు, ఇంజను పూర్తిగా నాశనమైనవి. వాటిలో రెండు అరలు, మూడుఅరల స్లీపర్‌కోచ్‌లు మొదటితరగతి, రెండవతరగతి బోగీలున్నవి. వెనుకగల మూడు బోగీలు మాత్రం సురక్షితంగా వున్నాయి.

ఈ ప్రమాదంవల్ల కొండకాల్వపై గల ఆ వంతెన పూర్తిగా ధ్వంసమైంది. సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టమైంది.

ఈ ప్రమాదానికి కారణం తెలియలేదు గాని, ఇది విద్రోహచర్య అని అనుమానిస్తున్నారు. వంతెనమీద గల రైలుమార్గం కుడిపైపు ఫిష్‌ప్లేట్లు తొలగించబడివున్నవి. అవి ప్రమాద స్థలానికి కొంతదూరంలో పడివుండగా కనుగొని స్వాధీనంచేసుకున్నారు.

ఈ ప్రమాదంలో వెంటనే మరణించిన ఆ రైలు ఇంజన్‌డ్రైవరు తన మరణానికి ముందు ఇచ్చిన మరణవాఙ్మూలంలో తనకు రైలుమార్గంపై ఎవరో వ్యక్తి కనపించాడని, రైలును ఆపడానికి తాను ఎంతో ప్రయత్నించినా, రైలు వేగంతో పోతున్నందున తనప్రయత్నం ఫలించలేదని తెలిపారు.

ఈ ప్రమాదం గురించి రైల్వే భద్రత అడిషనల్ కమిషనర్ శ్రీ పాండర్ సోమవారం నుంచి విచారణ ప్రారంభిస్తారు.

కేంద్ర రైల్వేమంత్రి శ్రీ రామ్‌సుభాగ్ సింగ్, రైల్వేబోర్డు చైర్మన్ శ్రీ జి. డి. ఖండేల్వాల్ మెకానికల్ ఇంజనీరింగ్ సభ్యుడు శ్రీ కె. సి. జూడ్ నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రమాదస్థలానికి వచ్చారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కదానికి రు 500, గాయపడినవారికి రు 400 చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.

12 మంది డాక్టర్లతో మెడికల్ వాన్‌లు గల ప్రత్యేకరైళ్ళను ప్రమాదస్థలానికి తరలించారు.

గాయపడిన వారందరినీ వారణాశి, వకానాద్‌భంజన్, ఆజమ్‌గర్ సివిల్ ఆస్పత్రులలో చేర్చారు.

ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పి. సి. మాథ్యూ, ఇతర ఉన్నతాధికారులు ప్రమాదస్థలంవద్దనే విడిదిచేశారు.

ఈ ప్రమాదం జరిగిన స్థలం అంతా మృతులు, గాయపడిన వారి బంధువులు, సన్నిహితుల రోదనలతో నానా బీభత్సంగా వున్నది.

ప్రయాణీకులకు చెందిన వేలాది బంధువులు ఏ ప్రయాణ సాధనం అందితే దానిమీద ప్రమాదస్థలానికి చేరుకున్నారు.

మృతులలో డ్రైవర్ శ్రీ బెనర్జీతోపాటు ఒక ఫైర్‌మెన్, ఒక ఫిట్టర్‌కూడా వున్నారు.

నిన్నటివరకు ధ్వంసమైన ఆరుబోగీలనుంచి 56 మందిశవాలను బయటకుతీశారు. గాయపడిన 147 మందిలో ఆరుగురు వారణాశి, మనాద్‌భజన్ ఆస్పత్రులలో మరణించారు.

రైలుపెట్టెల శిథిలాలనుంచి మరికొన్ని శవాలు దొరకడంతోను, అనేక ఆస్పత్రులలో చేర్చిన గాయపడిన వారు కొందరు మరణించినట్లు నేటి రాత్రికి వార్తలు రావడంతోను మృతులసంఖ్య 72 కి పెరిగింది.

అన్వేషణచర్యలు ఇంకా కొనసాగుతూనే వున్నందున మృతులసంఖ్య ఇంకా పెరగవచ్చునని అనుకుంటున్నారు.

రైల్వేమంత్రి ధృవీకరణ

న్యూఢిల్లీ, జూన్ 22 : వారణాసి సమీపంలో నిన్న ఉదయం అలహాబాద్—గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంభవించిన ప్రమాదానికి కారణం విద్రోహచర్యయేనని ఇక్కడకు అందిన వార్తలు తెలుపుతున్నవి.

ఫిష్‌ప్లేట్లను, బోల్టులను తొలగించారని అవి ప్రమాదస్థలంవద్ద కనుపించినవని తెలుస్తున్నది.

ప్రమాద స్థలాన్ని చూచి నేటి ఉదయం ఇక్కడకు తిరిగివచ్చిన రైల్వేమంత్రి డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ కూడా ఈ విషయాన్ని ధృవపరిచారు.

ముంగాయ్ నది వంతెనపైన్ల రెండు వైపుల రైలు పట్టాలు కూడా తొలగించబడి వున్నవని ఆయన చెప్పారు.

మొత్తం పది బోగీలలో ఆరు బోగీలు, ఇంజను పట్టాలు తప్పి నదిలో పడిపోయినవని, ఇంజను, మూడు బోగీలు పూర్తిగా నదిలో పడినవని ఆయన చెప్పారు.

శ్రీ వి. వి. గిరి సానుభూతి

న్యూఢిల్లీ, జూన్ 22: వారణాశి వద్ద నిన్న ఉదయం సంభవించిన రైలుప్రమాదంలో విశేషజననష్టంసంభవించినందుకు తాత్కాలిక రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి తమ సంతాపం వెలిబుచ్చారు.

ఆయన ఆ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఒక సందేశంలో సానుభూతి వ్యక్తంచేశారు.

ప్రధాని విచారం

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి కూడా అలహాబాద్—గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన ఈ రైలు ప్రమాదంపట్ల విచారాన్ని వెలిబుచ్చారు.

శ్రీమతి గాంధి ఒక సందేశం సంపుతూ రైలుప్రమాదానికి లోనైనవారికి సానుభూతి వ్యక్తంచేశారు.

చండీఘర్ వద్ద భూకంపం

చండీఘర్, జూన్ 22 : చండీఘర్, పరిసర ప్రాంతాలలో నేటి ఉదయం 7—05 గంటలకు రెండుసార్లు భూమి కంపించింది.

మొదటి ప్రకంపనం తేలికగాను, రెండవది ఉధృతంగాను వెంట వెంటనే వచ్చాయి. ఐతే ఎట్టి ప్రాణనష్టం ఆస్తినష్టం సంభవించలేదని తెలుస్తున్నది.

అంబాలా పరిసర ప్రాంతాలలో కూడా ఈ ఉదయం 7.05 గంటలకు భూమి తీవ్రంగా కంపించినట్లు వార్తలు అందినవి.

అక్కడ భూమి పది సెకండులపాటు కంపించింది.

ముస్సోరీలో కూడా తేలికగా భూమి కంపించింది.

అయితే ఎక్కడా ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదు.

సిమ్లాలో

సిమ్లాలోను పరిసర ప్రాంతాలలో కూడ నేటి ఉదయం 7—04 గంటలకు భూమి తీవ్రంగా కంపించినట్లు వార్తలు అందినవి.

అక్కడ భూమి 12 సెకండులపాటు కంపించింది.

ఆస్తి, ప్రాణనష్టం వివరాలేవీ అందలేదు.

ట్రెజరీలలో వెంటనే పని ప్రారంభించాలని ప్రభుత్వ ఉత్తర్వు

హైదరాబాద్, జూన్ 22: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ వైజరీ సిబ్బంది సమ్మెవలన పని స్తంభించిన ట్రెజరీలు ప్రభుత్వ వ్యవహారాలు వెంటనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

సమ్మె కారణంగా ఆంధ్రప్రాంతంలోని ట్రెజరీలలో పని స్తంభించింది.

చైనా, రష్యాల రహస్య చర్చలు ప్రారంభం

సరిహద్దు సమస్యపై ఖబరోవ్‌స్కీలో మొదలైనట్లు 'టాస్' ప్రకటన

మాస్కో, జూన్ 22:—

సరిహద్దు నదులలో నౌకాయాన సమస్యపై సోవియట్ యూనియన్, చైనాల మధ్య రహస్య సంభాషణలు రష్యా దూరప్రాచ్య నగరమైన ఖబరోవ్‌స్కీలో గత బుధవారం ప్రారంభమైనట్లు 'టాస్' నేటి తెల్లవారుజామున ప్రకటించింది.

సరిహద్దు నదులలో నౌకాయానానికి సంబంధించిన సోవియట్ యూనియన్ — చైనాల సంయుక్త కమిషన్ 15 వ సమావేశం ఉభయపక్షాలమధ్య లోగడ కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రారంభమైనట్లు టాస్ ప్రకటించింది.

'టాస్' ఈ వార్తను ఒకే ఒక వాక్యంలో ప్రకటించింది. చర్చలధోరణి ఎలావున్నదో తెలుపలేదు.

గత మార్చిలో ఉస్సూరీ నది వద్దగల డమాన్‌స్కీదీవి (చెన్‌పావ్) వద్ద చైనా, రష్యాల్య రెండుసార్లు రక్తపాత సంఘటనలు జరిగిన పిమ్మట ప్రప్రథమంగా ఈ ముఖాముఖీ సంభాషణలు ప్రారంభమైనవి.

మార్చిలో 4500 మైళ్ళ సరిహద్దుల పొడవునా సంఘర్షణలు జరిగినప్పటినుంచి ఉభయదేశాలు కూడా కవ్వింపుచర్యలు సాగిస్తున్నట్లు పరస్పరం ఆరోపించుకొనసాగినవి.

ఈ కమిషన్‌ను 18 సంవత్సరాలక్రితం ఏర్పాటుచేశారు. ఇది చివరిసారిగా చైనాలోని హార్బిన్ నగరంలో 1967 సమావేశమైంది.

ఈ కమిషన్ గతసంవత్సరంలో ఖబరోవ్‌స్కీలో సమావేశం కావలసివుంది. కాని సమావేశం జరగలేదు. అందుకు చైనా, రష్యాల పరస్పరారోపణలు చేసుకున్నవి.

చర్చలు జరపడానికి సోవియట్ చేసిన ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు చైనా ఈ నెలారంభంలో ప్రకటించింది.

కళాశాలలు తెరవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 22: కళాశాలలు తిరిగి తెరవడానికి సక్రమమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయం చేయవలసిందిగా విద్యావేత్తలను,బాధ్యతాయుతమైన పౌరులు, తలి తండ్రులను కలుసుకోడానికి నిన్న తెలంగాణా విద్యార్థి సంక్షేమ మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సహకరించవలసిందిగా వారు ఉద్యమ నాయకులకు విజ్ఞప్తిచేశారు.

కన్వీనర్‌గా మండలి శ్రీ సి హెచ్. బాలకృష్ణారావును ఎన్నుకుంది.

అపోలో-11 నౌక ప్రయోగ సన్నాహాలు

కేప్ కెన్నెడీకి లక్షలాది ప్రజల రాక ప్రారంభం

కేప్‌కెన్నెడీ, జూన్ 22: జూలై 21 వ తేదీన చంద్రమండలంపై తొలిసారిగా మానవులు దింపడానికి జరపనున్న సాటర్న్—5 రాకెట్ ప్రయోగాన్ని కళ్లారా తిలకించడానికై 10 లక్షలమంది ఇక్కడకురావడం ప్రారంభించారు.

3 రాత్రుళ్లు ఉండడానికి హోటల్ యజమానులు ముందుగా అడ్వాన్సు చెల్లించవలసిందని కోరుతున్నారు. ఒక్కొక్క గదికి చెల్లించవలసిన మొత్తం 15 డాలర్లనుండి 20, 40 డాలర్ల వరకు పెరిగిపోయింది.

సంక్లిష్టమైన చంద్రయాత్రా పరికరాలన్నీ ఎటువంటిలోపాలు లేకుండా పని చేస్తున్నంతకాలం, నిర్ణీతకార్యక్రమం ప్రకారం ప్రయోగం జరుగుతుందని నాసా అధికారులు వెల్లడించారు.

కాని, సాంకేతికంగా ఎటువంటి చిన్నలోపం ఉన్నా, చంద్రలోకయాత్ర ఒక నెల రోజులు వాయిదా పడవచ్చునని వారన్నారు. ఇంతవరకు జూలై 16 న జరగనున్న అపోలో—11 నౌ ప్రయోగానికి ఎటువంటి అంతరాయాలు లేవని, అంతాసిద్ధంగా ఉన్నదని వారన్నారు.

గురుగ్రహానికి అంతరిక్ష నౌక

రష్యా యోచన

డెన్వర్ (కొలొరాడో), జూన్ 21: సౌర కుటుంబంలోకెల్లా అతి పెద్దదైన గురుగ్రహానికి మానవులు లేకుండా ఒక అంతరిక్ష నౌకను పంపే కార్యక్రమం గూర్చి రష్యా పరిశీలిస్తున్నది. కాని ఈకార్యక్రమంలో ఎదురయ్యే సమస్యలు ప్రస్తుతానికి అతి క్లిష్టమైనవిగా భావించబడుతున్నవి.

గురు గ్రహానికి మానవరహిత అంతరిక్ష నౌక యాత్ర సాగించడానికి చాలినంత ఇంధనం పటిష్టమైన పరికరాలు విషయమైన గల సమస్యలను పరిష్కరించడానికి రష్యా శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారని రోడేసీ కార్యక్రమాల డిప్యూటి డైరెక్టర్ శ్రీ యూరి హోరారెట్ డెన్వర్‌లో చెప్పారు.

భూమికన్నా 80 రెట్లు పెద్దది, భూమండలానికి 36 కోట్లనుండి 60 కోట్ల మైళ్ళవరకు దూరంలో ఉన్న గురుగ్రహాన్ని అంతరిక్షనౌక ఎలా చేరుకోగలదో అనేదే ప్రధానమైన పరిశీలనాంశం అని ఆయన అన్నారు. అమెరికన్ వ్యోమగాముల సంఘం, అమెరికా పరిశోధనసంస్థ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవిధంగా అన్నారు.

మర్కటం అంతరిక్షయాత్ర

జవ్‌కెన్నెడీ, జూన్ 22 : 14 పౌన్ల బరువుగల కోతి యొకటి భూమిచుటూ కక్ష్యలో 30 రోజులపాటు తిరిగి వస్తుందని అంతరిక్ష వ్యవహారాల సంస్థ శుక్రవారం నాడు ప్రకటించింది.

కార్యక్రమాలన్నీ అనుకున్నట్లుగా పూర్తయితే, ఈ కోతిని జూన్ 28 వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 8—40 లకు అంతరిక్షంలోకి పంపుతారు. ఈ కోతి భూమిచుటూ 46సార్లు కక్ష్యలో పరిభ్రమించి, తిరిగి భూమికి చేరుకుంటుంది.

ఎక్కువ రోజులపాటు అంతరిక్షంలో ఉండి బరువు కోల్పోయినట్లు అనుభూతి చెందడంవల్ల జంతువు శరీరంలో భౌతికంగాను, ఇంకా ఇతర విధాలుగాను వచ్చే పరిణామాలను పరిశీలించడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం.

వాడకందారునకు చౌకగా ఆహారధాన్యాల సరఫరా

ఆహార కార్పొరేషన్ పథకం

న్యూఢిల్లీ, జూన్ 22: అక్టోబర్‌లో అంతమవనున్న ప్రస్తుత పంటకాలానికి ముందే మొత్తం రు. 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండగలదని విశ్వాసంతో ఉన్న ఆహార కార్పొరేషన్ భవిష్యత్తులో ఆహారధాన్యాల సేకరణ కార్యక్రమంలో దళారీఖర్చుతగ్గించడం ద్వారా ఆహార ధాన్యాలను వాడకందారునకు చౌకగా సరఫరా చేయడానికై పథకాలు రూపొందించింది.

రైతునుంచి సరాసరి కొనుగోలు చేయడానికి తీవ్రతరమైన చర్యలు తీసుకొని ప్రొక్యూర్‌మెంట్, సరఫరా ధరలమధ్య తేడాను తగ్గించడానికి కార్పొరేషన్ కృషిచేస్తున్నదని చైర్మన్ శ్రీ షి నవాజ్‌ఖాన్ చెప్పారు. రైతుకు తన ఉత్పత్తికి పూర్తి ధరను సరాసరి చెల్లించడానికి కార్పొరేషన్ ప్రయత్నిస్తున్నది.

నిల్వల గిడ్డంగులలోకి ఆహార ధాన్యాలను సేకరించడానికి ఈ సంస్థ యోచిస్తున్నది.

కార్పొరేషన్ తెరవనున్న దుకాణాలలో రైతు తన ఉత్పత్తిని అమ్మవచ్చును. అయితే ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదించవలసి ఉన్నది.

మార్కెట్‌లోకి ఎక్కువగా గోధుమలు రావడంవల్ల వచ్చే నెలాఖరుకు ముందే 28 లక్షల టన్నుల రబీ ప్రొక్యూర్‌మెంట్ లక్ష్యాన్ని సాధించగలదని కార్పొరేషన్ ఆశాభావంతో ఉన్నది. దాదాపు 20 లక్షల టన్నుల గోధుమను అప్పుడే కొనుగోలు చేసారు. దాదాపు 22 లక్షల టన్నుల లక్ష్యం సాధించడంలో, గత నవంబర్ నెలనుండి ఈసంస్థ 20 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసిందని తాజా వివరాలవల్ల తేలింది.

తుపాను బాధిత ఆంధ్ర ప్రాంతంలో ప్రొక్యూర్‌మెంట్ బాగా పడిపోయినప్పటికీ, 90 శాతం లక్ష్యాన్ని సాధించారు.

12 రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ 4 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది.

ఈసారి రబీ పంట కాలానికి, ప్రభుత్వ సంస్థలు పంజాబ్, హర్యానాలనుండి 22 లక్షల టన్నుల గోధుమను కొనుగోలు చేయడానికి యోచిస్తున్నాయి.

ప్రపంచ పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తి

సమితి వార్షిక సంపుటి వివరణ

ఐక్యరాజ్యసమితి, జూన్ 22: 1958—67 దశాబ్దంలో ప్రపంచ పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తి 62 శాతానికి పెరిగింది. కాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు బాగా వెనుకబడి ఉన్నాయి. వాటిమధ్యగల అంతరం పెరింతవిస్తారం అయినది

నేడు ప్రచురించబడిన ఐక్యరాజ్య సమితి గణాంక వార్షిక సంపుటిలో పై అంశాలు పేర్కొనబడ్డాయి.

ఈ కాలంలో ప్రపంచ జనాభా 18శాతం పెరిగితే, తలసరి ఉత్పత్తి 36 శాతం పెరిగింది. వివిధ దేశాల ఆర్థిక పరిస్థితులనుబట్టి వాటి ఉత్పత్తులలో విభేదాలు కనిపిస్తున్నాయి.

అభివృద్ధి చెందిన దేశాలలో మొత్తం ఉత్పత్తి 83 శాతానికి పెరగగా, తలసరి ఆదాయం 65 శాతానికి పెరిగింది. వర్ధమాన దేశాలలో ఉత్పత్తి 52 శాతానికి పెరగగా, తలసరి ఆదాయం 21 శాతం మాత్రమే పెరిగింది. దీనికి కారణం జనాభా పెరుగుదల.

1968 లో ప్రపంచ ఎగుమతులవలన 23800 కోట్ల డాలర్లు లభించాయి. 1967 కన్నా 11 శాతం పెరుగుదల కనిపిస్తున్నది.

1967 మధ్యకాలానికి ప్రపంచ జనాభా 3,420,000,000 లేక 1958 లో కన్న 51 కోట్లమంది ఎక్కువ. ప్రపంచ జనాభాలో 3 వ వంతు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నారు.

1958—67 దశాబ్దంలో ఆఫ్రికాలో ఆహారోత్పత్తి 1 శాతం మాత్రమే పెరిగింది. దూరప్రాచ్యంలో 3.1 శాతం పెరిగింది. ఉత్తర అమెరికాలో 6.1 శాతం, తూర్పు యూరపులో 15.5, పశ్చిమ యూరపులో 18.9 శాతం పెరుగుదల ఉన్నది.

అదే దశాబ్దంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి 86 శాతం పెరిగింది.

రాజస్థాన్ గ్రామంలో విషాహారం తిని 30 మంది పైగా మృతి

200 మంది పరిస్థితి ప్రమాదకరమని వార్త

జైపూర్, జూన్ 22: రాజస్థాన్‌లోని నగార్‌జిల్లాలోని పాలారా గ్రామంలో గత బుధవారం శ్రాద్ధకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో విషయుక్తమైన ఆహారంతిని 30మంది పైగా మరణించినట్లు నేడిక్కడ చేరిన వార్తలు తెలుపుతున్నవి.

నగార్‌జిల్లా పోలీసు సూపరింటెండెంట్, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఈసంఘటనపై దర్యాప్తు చేయడానికి ఆగ్రామానికి బయలుదేరి వెళ్ళారు.

ఈ విషాహారం తిన్న 200 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.ఆ గ్రామంలోఒకపెద్ద మరణించగా 12 వ రోజు శ్రాద్ధకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు గ్రామంలోని వారందరినీ ఆహ్వానించారు.

రాజస్థాన్‌లో జరిగే శ్రాద్ధకర్మ విందుకు ఆహార పదార్థాలను మామూలుగా ఒకటి రెండు రోజులు ముందుగా తయారుచేస్తారు. విందులో వడ్డించిన తీపి పదార్థాలను తిన్న పిమ్మట భోజనం చేస్తున్నవారు రంధికి వాంతులు మొదలైనవి.

పోలీసులు ఆ విందులో వడ్డించిన ఆహార పదార్థాలన్నింటిని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసి ఒక కేసు నమోదుచేశారు.

లాభదాయకం, ఆధునాతనం అయిన చిన్నతరహా కుటీరపరిశ్రమ కొద్ది పెట్టుబడితో ప్రారంభించండి

కొద్ది పెట్టుబడితో పూర్తికాలికంగాగాని, సహాయపరిశ్రమగాగాని, లఘు పరిశ్రమ ప్రారంభించదలచుకున్నవారు 'ఆధునాతన కుటీరపరిశ్రమలు' అను తెలుగు గ్రంథాన్ని (రెండవ ముద్రణ) చదవాలి. లాభదాయకమైన లఘుపరిశ్రమల పూర్తివివరాలు దొరకు చోట్లు, యంత్రాలను వాయిదాలపద్ధతిని తెప్పించుకోవడం, లఘుపరిశ్రమకు ప్రభుత్వ సహాయం వగైరా ఎన్నోవిషయాలు దీన్లో ఉన్నాయి. 960 పుటలు. 350 బొమ్మలు గల బైండ్ ప్రతి ధర రు 15—50. తపాలాఖర్చు రు 2— 00. ఇతర ప్రతులు: ఇంగ్లీషు, మరాఠీ రూ. 15— 50. హిందీ తమిళం రూ. 16— 00.

COTTAGE INDUSTRY (AJN-96), P.B. 1262, Behind Recruiting Office, Near Red Fort, Subhash Marg., DELHI-6. Telephone : 262635.

''ఈగిల్'' బ్రాండ్
100% వాటర్ ప్రూఫ్ టార్పాలిను
తయారు చేసినవారు :
ఆక్మీ వాటర్ ప్రూఫ్ ఇండస్ట్రీస్, బొంబాయి.9.
మా కొత్త ప్లాంటు విస్తరణ
ప్రారంభ సందర్భమున అపూర్వమైన నూతన బహుమతి స్కీమును వినియోగించుకోవండి.
★ సెల్లింగ్ ఏజంట్లకు బహుమతులు
★ వినియోగదారులకు బహుమతులు.
పూర్తి వివరములకు సోల్ సెల్లింగ్ ఏజంట్లకు వ్రాయండి.
HINDUSTAN ENTERPRISES
29, Patwa Chambers, 104/108, Clive Road, BOMBAY—3.
'Phone : 321228.
ప్రతి చోట ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

సాంకేతిక విద్యా శాఖ

గుంటూరు, కాకినాడలో స్త్రీలకు పాలిటెక్నిక్కు

ప్రవేశమునకు నోటిఫికేషను

1. కాకినాడ, గుంటూరులో 1969—70 విద్యాసంవత్సరమునకు స్త్రీల నిమిత్తం గవర్నమెంటు పాలిటెక్నిక్కులకు దిగువ కోర్సులలో ప్రవేశం కొరకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏరియా, నల్లగొండ జిల్లాలోని మునగాల ఏరియా కలుపుకొని, ఆంధ్ర ఏరియాలోని స్త్రీల నుంచి దరఖాస్తులు కోరడమైనది.

1) ఎలెక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగులో లైసెన్సియేట్. 2) సివిల్ ఇంజనీరింగులో లైసెన్సియేటు. 3) కమర్షియల్ ప్రాక్టీసులో డిప్లొమా. 4) ఫార్మసీలో డిప్లొమా కోర్సు.	కాకినాడలో స్త్రీలకు గవర్నమెంటు పాలిటెక్నిక్.
5) దుస్తుల తయారీ, ఆహార్యము డిజైనులో డిప్లొమాకోర్సు. 6) కమర్షియల్ ప్రాక్టీసులో డిప్లొమా కోర్సు.	గుంటూరులో స్త్రీలకు గవర్నమెంటు పాలిటెక్నిక్.

కమర్షియల్ ప్రాక్టీసులోను, ఫార్మసీలోను డిప్లొమా కోర్సులకు తప్ప మిగతా అన్ని కోర్సులకు కాలపరిమితి మూడు సంవత్సరములు. కమర్షియల్ ప్రాక్టీసుకు, ఫార్మసీకి రెండు సంవత్సరములు. దుస్తుల తయారీ, ఆహార్యముల డిజైనులో డిప్లొమాకోర్సు రెండు విభాగముల కోర్సులుగా విభజించడమైనది. కటింగు, టైలరింగులో సర్టిఫికేటు కోర్సు దీని కాలపరిమితి రెండు సంవత్సరములు. తరువాత దుస్తుల తయారీ, ఆహార్యం డిజైనులో డిప్లొమా కోర్సు ఒక సంవత్సరం. దుస్తుల తయారీలోను, ఆహార్యం డిజైనులోను డిప్లొమా కోర్సుకు ప్రవేశం కోరు అభ్యర్థినులు పై కోర్సు 3వ సంవత్సరంలో విధిగా కొనసాగింపవలసినది లేదు. రెండవ సంవత్సరం ఆఖరున కటింగులోను టైలరింగులోను జరుగు సర్టిఫికెట్టు పరీక్ష ప్యాసైన తరువాత, దుస్తుల తయారీలోను ఆహార్యం డిజైనులోను డిప్లొమా పొందగోరిన అభ్యర్థినులు మాత్రమే మూడవ సంవత్సరంలో కూడ నేర్చుకొనవలెను.

2. దుస్తుల తయారీ, ఆహార్యం డిజైను తప్ప పై కోర్సులలో ప్రవేశం కోరు స్త్రీలు దిగువ అర్హతలు కలిగివుండవలెను.

1) 31—8—69 తేదికి 15 సం.లు. నిండి 25 సం.ల లోపు వయసు కలిగివుండవలెను. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకుచెందిన అభ్యర్థినుల విషయంలో గరిష్ఠ వయఃపరిమితి 3 సం.ల వరకు సడలించవచ్చును. దుస్తుల తయారీ, ఆహార్యం డిజైను కోర్సుకు ప్రవేశం నిమిత్తం గరిష్ఠ వయఃపరిమితి లేదు.

2) ఎలెక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగులో లైసెన్సియేట్ కోర్సులకు, సివిల్ ఇంజనీరింగుకు ప్రవేశము కోరు అభ్యర్థినులు కాంపోజిట్ లెక్కలతో ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షగాని, ఆప్షనల్ లెక్కలతో మెట్రిక్యులేషన్‌గాని, కాంపోజిట్ లెక్కలతో సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేటెడ్ స్కీం క్రింద ఎస్.ఎస్.సి. (కొత్త) 10వ తరగతి పబ్లిక్ పరీక్షగాని, వాటికి సమానమైనదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణించిన ఏ యితర పరీక్షగాని ప్యాసై వుండవలెను.

3) కమర్షియల్ ప్రాక్టీసులో డిప్లొమా కోర్సుకు ప్రవేశంకోరు అభ్యర్థినులు ఎస్.ఎస్.ఎల్.సి. గాని మెట్రిక్యులేషన్ గాని సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేటెడ్ స్కీము క్రింద ఎస్.ఎస్.సి. (కొత్త) 10వ తరగతి పబ్లిక్ పరీక్షగాని, వాటికి సమానమైన ఏఇతర పరీక్షగాని ప్యాసై వుండవలెను.

4) ఫార్మసీలో డిప్లొమా కోర్సుకు ప్రవేశంకోరు అభ్యర్థినులు ఎస్.ఎస్.ఎల్.సి. గాని మెట్రిక్యులేషనుగాని, హెచ్.ఎస్.సి. పరీక్షగాని, సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేటెడ్ స్కీము క్రింద ఎస్.ఎస్.సి. (కొత్త) 10వ తరగతి పబ్లిక్ పరీక్ష గాని సబ్జెక్టులలో ఒకటిగా సైన్సులో వాటికి సమానమైన ఇతర ఏపరీక్షగాని ప్యాసై వుండవలెను.

5) దుస్తుల తయారీ ఆహార్యం డిజైను: పాత 5వ ఫారం ప్యాసై ఎస్.ఎస్.ఎల్.సి. చదివినవారు, సదరు పరీక్ష తప్పినవారుగాని, దానికి సమానమైన అర్హతగలవారుగాని, కొత్త 9వ తరగతి పరీక్ష ప్యాసై సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేటెడ్ స్కీము క్రింద కొత్త 10వ తరగతి చదివి తప్పినవారు అడ్మిషనుకు అర్హులు.

6) అన్ని సబ్జెక్టులు తీసుకొని తొలి యత్నంలో క్వాలిఫయింగ్ పరీక్ష ప్యాసైనవారు మాత్రమే ప్రవేశమునకు అర్హులు. దుస్తుల తయారీ ఆహార్యం డిజైనులో డిప్లొమా కోర్సుకు అడ్మిషన్ కోరు అభ్యర్థినులకు ఈ షరతు వర్తించదు.

3. గుంటూరు గవర్నమెంటు స్త్రీల పాలిటెక్నిక్‌లో దుస్తుల తయారీ ఆహార్యం డిజైను కోర్సుకు ఆఫరు చేసిన మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు తెలంగాణాకు చెందిన వారికి కేటాయించడమైనది. దరఖాస్తు ఫారములు హైదరాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాలు నుంచి పొందవచ్చును. సక్రమంగా పూర్తిచేసిన దరఖాస్తు ఫారములు హైదరాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాలుకు దాఖలు చేయవలెను.

4. ట్యూషన్ రుసుము లేదు. అడ్మిటు చేసుకున్న అభ్యర్థినులలో 30% మందికి మెరిట్—కం—మీన్స్ స్కాలర్‌షిప్పులు ఒక్కొకరికి నెలకు రు 40 — విలువగలవి ఒక సంవత్సరంలో 10 నెలల వరకు యిస్తారు.

5. పై రెండు ఇన్‌స్టిట్యూషనులకు ప్రవేశం నిమిత్తం దరఖాస్తు ఫారములు కాకినాడలోని గవర్నమెంటు స్త్రీల పాలిటెక్నిక్ ప్రిన్సిపాలు నుంచి పొందవచ్చును. ఇందుకుగాను ఫారం 1కి రు 1 — నగదు చెల్లించవలెను. లేదా రు 1 — మనీఆర్డరు ద్వారా చెల్లించి స్వంత అడ్రసు వ్రాసి 65పై.ల. పోస్టల్ స్టాంపులు అంటించిన కవరు పంపవలెను. రిజిస్ట్రేషన్ రుసుము లేదు.

6. ఇంకను ఏమైనా వివరములు కావలసినచో, కాకినాడలోని గవర్నమెంటు స్త్రీల పాలిటెక్నిక్ ప్రిన్సిపాలు నుంచి తెలుసుకొనవచ్చును. సక్రమముగా పూర్తిచేసిన దరఖాస్తులు 10—7—69 వరకు చేరునట్లు గవర్నమెంటు స్త్రీల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కాకినాడకు పంపవలెను. వెనుకబడిన తరగతుల అభ్యర్థినులకు రిజర్వేషనులు లేవు.

డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్,
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.

హెచ్. యస్. సి., మల్టీ పర్పస్ పరీక్షా ఫలితాలు

HYDERABAD, June 22

Following is the provisional list of register numbers of the Higher Secondary and Multipurpose School Leaving Certificate holders who appeared for the H.S. and M.S.L.C. public examination held in April, 1969 under Andhra curriculum and are declared eligible for admission to university courses of study of Andhra and Sri Venkateswara Universities in 1969-70 and succeeding years.

Andhra University area

REGULAR CANDIDATES

1 3 8 10 11 15 18 21 to 23 31 32 34 to 37 39 41 to 50 52 53 55 to 59 62 to 64 66 69 to 71 73 75 79 to 81 82 84 85 88 89 91 93 94 95 98 99 to 101 04 to 06 08 to 17 217 19 20 22 24 25 28 32 33 to 35 39 41 to 46 50 51 54 55 to 58 60 61 63 64 67 69 71 to 81 86 88 to 91 93 94 96 97 302 04 05 15 17 18 19 23 24 26 to 29 31 32 33 35 to 37 39 to 43 45 46 51 54 56 62 68 73 74 79 80 82 88 90 92 93 to 416 18 20 22 23 24 29 32 33 36 41 42 44 to 46 48 49 to 54 56 to 58 60 to 70 72 74 to 76 78 82 85 to 87 89 90 96 to 99 504 07 09 10 13 to 15 17 to 21 23 to 28 32 33 35 to 74 76 to 98 600 to 10 13 to 16 18 19 21 22 24 to 27 29 30 42 44 46 47 58 60 to 62 65 67 70 71 73 75 77 81 82 84 97 99 700 04 10 11 13 to 15 17 to 21 23 25 to 56 59 61 64 to 68 864 65 70 78 80 to 82 85 to 91 93 to 95 97 to 99 922 to 25 29 to 32 34 to 36 39 to 50 52 to 55 57 58 60 to 89 91 93 to 96 98 99.

1001 02 to 04 07 to 09 11 to 15 17 to 29 31 32 37 38 41 42 45 to 47 50 to 52 55 57 64 65 67 to 77 79 to 88 90 to 93 95 96 102 04 05 to 10 14 16 17 21 23 to 25 27 to 29 31 32 37 41 45 50 to 57 59 to 63 67 to 73 75 76 78 80 to 85 87 to 95 97 99 201 03 to 05 08 to 11 13 17 19 20 21 24 309 10 17 23 28 32 33 35 37 to 39 41 to 43 45 46 47 52 to 54 56 58 to 72 75 77 to 83 85 86 88 89 91 92 94 95 96 to 402 04 to 10 12 13 to 19 22 25 to 27 29 to 31 33 to 33 38 40 to 44 46 48 50 to 52 54 58 64 65 69 to 72 76 to 81 85 to 88 90 91 93 96 to 98 500 02 04 07 to 11 13 15 16 18 19 29 30 35 to 37 39 41 43 50 51 53 555 59 60 64 to 71 690 to 705 08 10 11 14 to 18 23 26 27 to 41 43 to 53 55 to 68 71 72 75 76 79 80 82 83 86 to 89 91 92 to 94 97 to 99 801 to 06 09 11 to 13 15 to 19 24 to 34 36 38 to 40 43 44 49 52 54 55 60 62 65 66 69 to 73 77 to 79 82 83 85 87 89 91 to 94 96 97 99 901 03 to 05 07 09 10 14 to 16 18 to 32 34 35 36 38 to 42 45 46 49 to 51 54 to 56 58 61 63 64 66 to 69 72 to 80 82 to 85 87 89 90 92 to 96 98 99.

2001 02 04 to 06 08 10 11 14 15 17 20 22 23 31 33 35 36 38 to 41 43 to 47 50 53 56 59 to 61 63 65 66 68 to 89 91 92 96 97 101 to 07 09 10 12 16 to 26 29 to 31 33 34 38 to 41 43 45 46 49 to 65 67 to 71 73 to 76 79 to 83 85 87 to 95 97 to 208 10 to 20 22 23 25 to 29 31 to 52 54 56 59 to 61 63 to 69 72 73 75 to 77 79 82 to 85 89 to 91 94 to 301 04 03 07 11 12 15 to 20 24 28 30 31 34 35 36 39 41 44 45 48 49 54 57 to 60 62 66 68 to 71 73 77 to 80 83 to 409 11 to 19 21 to 31 34 to 36 42 50 53 54 57 58 64 66 67 69 72 to 78 30 to 97 99 to 509 11 to 16 18 to 32 41 to 43 45 to 63 65 to 67 69 to 72 74 75 77 78 80 81 84 to 86 89 to 604 06 07 11 12 14 17 19 21 22 24 to 29 33 35 36 39 43 to 45 47 to 49 53 56 57 60 61 65 to 70 72 73 78 81 to 83 88 89 91 to 93 99 700 04 05 07 12 13 15 to 18 20 to 34 36 39 41 43 45 47 52 53 55 56 58 60 62 64 to 66 68 69 71 74 76 78 80 81 83 to 87 89 to 92 94 to 97 99 810 13 14 15 18 to 20 22 to 29 35 36 39 to 41 44 47 48 49 52 54 56 58 to 61 63 65 to 72 74 to 79 81 83 to 90 92 to 900 02 04 05 07 08 10 11 14 to 18 20 to 22 26 29 34 to 47 49 to 54 56 to 58 60 to 68 70 to 86 89 94 97 3000.

3001 02 to 04 06 to 13 15 to 20 22 24 to 37 39 40 43 to 45 47 to 49 51 to 53 56 to 64 66 to 98 100 to 02 04 07 09 to 11 14 17 19 20 to 28 30 32 to 68 70 71 to 76 81 83 85 89 92 94 96 200 01 03 05 to 08 11 12 15 to 35 38 to 44 46 47 50 51 53 54 56 to 58 60 62 63 65 to 73 75 to 83 85 to 310 17 18 21 to 23 25 to 30 32 35 36 38 to 45 47 50 53 69 73 to75 77 88 89 93 95 99 400 03 09 12 15 20 22 25 to 27 29 30 to34 37 to 40 47 to 49 51 54 to 57 59 61 62 64 to 69 71 73 75 77 78 81 83 to 89 91 to 93 98 99 500 02 to 05 07 to 16 18 21 to 28 33 36 to 39 41 44 45 48 to 52 60 63 to 66 68 to 70 73 76 79: to 87 90 to 92 94 to 96 605 07 09 18 21 33 38 40 43 44 48 55 56 67 68 69 71 79 80 to 82 84 85 89 90 93 95 96 98 to 700 03 05 07 08 13 to 27 29 to 37 39 40 45 47 49 to 51 54 to 56 58 60 62 64 65 70 71 77 78 80 81 83 to 85 87 88 90 93 96 to 800 02 04 06 to 08 10 12 14 to 19 21 22 24 to 39 41 to 43 45 47 to 50 54 to 56 59 60 62 63 64 65 66 68 70 to 73 75 to 77 79 to 82 86 to 96 98 99 903 04 06 10 12 14 16 22 to 27 29 to 38 40 to 46 48 to 50 52 to 70 72 73 75 77 to 82 86 88 97 4000.

4002 06 07 10 11 14 16 to 22 24 to 26 33 35 to 39 42 45 50 53 55 to 57 59 61 63 74 78 to 80 82 to 85 87 90 98 102 to 04 06 09 11 13 to 18 20 to 25 27 to 33 35 37 to 43 46 to 49 51 to 53 56 to 58 60 to 62 64 65 67 68 70 to 85 87 to 90 92 93 95 96 99 200 01 to 05 07 09 to 14 18 19 21 to 23 35 to 28 30 38 42 43 45 47 49 50 to 52 54 to 56 59 to 81 83 to 87 91 95 99 300 04 to 14 16 to 18 20 21 23 to 25 27 to 29 32 35 36 38 to 44 46 to 57 59 60 63 68 70 73 75 to 80 82 84 to 87 90 91 93 to 95 98 to 404 07 to 13 15 22 23 25 to 28 30 to 37 39 40 42 to 46 48 to 55 57 to 62 65 to 71 73 to 82 84 86 88 to 90 92 to 96 98 500 to 02 04 06 08 09 12 to 22 24 to 28 31 to 36 38 to 52 54 to 56 58 59 61 to 63 65 to 69 71 to 76 78 to 91 608 12 17 19 26 to 28 32 33 35 to 40 42 to 78 80 83 to 90 92 to 96 98 to 700 02 to 08 12 to 14 19 to 29 31 32 34 35 37 39 to 43 47 48 50 to 53 56 58 60 to 64 66 to 68 70 72 to 74 76 77 80 82 87 to 90 92 93 94 96 98 800 02 to 04 07 08 10 11 13 17 22 31 32 34 36 37 43 45 to 51 56 57 60 to 63 65 69 73 77 79 87 89 90 91 93 97 99 909 to 14 16 to 22 25 27 29 to 34 36 to 39 41 43 45 46 49 51 to 53 55 56 58 59 61 65 69 72 74 76 78 80 81 83 to 86 88 93 95 97 5000.

5001 05 to 07 10 12 13 15 to 22 24 to 27 29 30 to 32 34 to 38 40 42 43 45 to 51 53 to 66 68 69 72 73 78 to 81 86 88 89 to 96 98 to 100 02 03 06 10 to 14 16 18 22 23 26 to 28 31 33 to 35 37 38 to 43 47 48 50 53 59 to 63 85 88 89 91 92 96 98 99 to 201 06 07 09 10 12 15 17 18 20 23 24 27 to 30 32 34 to 37 39 43 to 46 48 to 67 69 to 80 82 to 302 06 07 10 15 16 18 to 20 22 23 26 29 35 36 38 41 to 44 46 47 49 to 51 53 54 56 to 58 60 to 62 65 67 68 69 72 77 79 82 to 86 90 94 95 97 98 402 09 11 14 19 21 to 23 25 27 30 33 34 to 37 39 41 42 49 50 51 to 56 58 60 63 68 78 to 80 84 86 90 to 99 501 02 04 06 07 10 12 14 to 18 20 22 24 to 27 702 to 04 07 08 14 18 20 21 22 23 25 26 28 29 30 to 36 38 40 to 44 46 47 49 52 53 56 59 64 68 72 73 75 77 78 82 86 87 90 to 96 99 to 822 24 to 28 31 32 35 to 37 42 45 48 50 55 to 58 60 to 63 65 66 70 76 78 79 85 87 89 91 97 98 900 to 02 04 06 08 to 10 13 14 16 19 to 21 23 24 25 27 29 30 to 33 35 to 37 39 to 41 45 49 51 54 to 56 58 to 60 62 to 64 68 70 to 75 77 to 80 82 to 84 86 to 6000.

6001 to 03 05 to 20 22 24 to 29 31 to 33 37 to 42 44 46 51 56 58 59 62 65 66 68 70 to 73 76 77 79 to 82 84 to 86 89 91 93 94 96 to 98 100 04 to 09 11 12 15 to 17 19 20 22 23 to 26 29 to 32 34 39 40 to 47 50 51 55 56 57 60 to 63 66 70 74 77 82 83 85 to 87 90 to 93 95 96 98 to 201 04 to 06 08 09 11 13 15 16 19 to 30 35 36 38 40 45 47 to 57 59 61 65 67 to 69 71 73 to 78 80 86 89 93 95 96 99 302 03 05 to 08 10 to 15 17 18 20 to 29 32 to 34 36 37 57 to 60 62 to 82 84 87 to 89 91 to 98 400 to 03 05 07 to 10 25 27 to 29 31 32 34 to 40 42 46 52 54 to 56 59 to 62 64 to 74 76 to 82 84 85 87 89 92 to 500 02 04 06 07 09 to 19 27 to 29 31 33 35 to 39 41 42 44 46 50 52 to 57 60 62 66 67 69 70 73 75 78 80 81 84 to 89 91 to 97 600 02 03 05 06 09 11 12 14 17 to 21 23 25 to 27 29 32 to 34 40 47 48 50 to 53 54 56 57 61 65 68 69 73 to 76 78 80 82 83 93 95 98 99 702 04 to 07 08 12 13 18 20 21 22 23 27 to 31 34 36 to 40 42 43 44 46 to 49 51 52 55 to 57 59 60 63 65 to 70 72 73 75 77 79 80 to 83 85 87 to 89 92 to 95 97 to 99 801 to 04 07 to 13 16 to 20 22 to 24 26 to 54 57 to 63 70 76 78 to 80 84 87 to 90 94 95 98 900 to 07 09 12 13 16 17 19 22 24 25 26 28 30 to 32 35 to 40 42 to 45 47 to 51 53 to 58 61 62 64 65 67 73 to 75 79 81 to 83 85 86 88 90 92 93 95 96 7000.

7001 to 03 05 09 to 19 22 to 25 27 to 30 32 33 35 to 47 49 to 51 54 to 56 63 to 66 68 70 to 72 74 81 83 85 91 93 to 96 98 to 112 14 15 18 19 22 to 33 38 39 51 61 63 65 to 67 69 to 72 74 75 78 to 80 82 to 84 87 89 to 91 97 99 200 02 05 09 18 19 22 25 27 to 34 36 37 39 to 46 49 to 73 75 to 83 94 to 303 05 to 12 14 to 23 25 26 28.

Andhra University area

PRIVATE CANDIDATES

Whole examination

12300 37 57 422 28 30 75 78 507 09 49 76 94 612 15 20 21 26 46 52 57 58 72 82 85 986.

13059 170 72 83 338 65 432 72 87 604 777 804 911.

14021 58 63 113 44 54 58 204 19 20 30 82 343 48 66 404 25 29 516.

The following candidates with roll numbers have completed the examination under Group System:

12305 07 11 38 39 44 48 49 66 76 77 406 46 50 51 59 60 68 69 73 76 86 87 98 501 04 16 18 23 36 37 40 43 53 54 82 to 84 87 92 95 600 06 08 09 11 16 19 24 32 67 70 81 95 973 79 83 90 92 97 98.

13001 17 19 21 24 26 28 38 41 to 45 47 48 51 58 62 63 66 68 70 75 77 81 to 85 87 113 116 19 to 21 29 31 35 52 58 62 to 65 67 82 97 201 05 11 15 60 62 to 64 69 to 71 73 80 82 83 85 to 87 303 09 14 15 17 20-A 23 25 28 29 33 39 40 43 45 61 64 68 70 72 73 75 81 86 406 19 41 43 46 47 48-A 50 54 56 77-A 81 82 83 84 87-B 94 99 500 18 21 22 24 25 31 35 39 41 51 56 58 61 68 71 74 80 81 88 96 98 99 607 19 25 26 32 50 53 59 65 72 73 74 76 79 81 83 86 96 700 08 09 10 17 19 20 27 28 36 42 47 48 52 53 54 56 59 60 61 71 73 75 84 86 89 94 96 802 07 08 10 12 17 22 24 38 47 53 54 56 59 61 69 71 72 74 79 69 94 to 908 12 14 16 23 32 36 38 49 54 58 61 62 63 69 71 72 76 78 79 80 31 52 84 86 88 to 95 99.

14001 05 07 12 to 14 17 19 23 28 to 31 35 37 41 42 53 55 56 70 73 76 77 80 81 82 83 84 85 86 39 92 97 109 to 11 14 16 17 21 31 32 37 45 49 59 63 65 66 69 76 83 88 92 96 98 202 07 10 13 22 to 24 26 37 47 to 49 59 60 63 65 68 69 73 81 83 89 90 91 93 94 96 to 98 300 09 to 11 14 17 18 19 23 25 28 33 34 35 36 38 40 41 45 49 50 54 55 56 58 61 62 67 68 69 78 82 83 84 90 93 400 03 06 08 12 21 37 47 49 50 51 53 55 57 58 59 60 61 62 63 64 68 73 77 83 88 94 95 98 99 501 03 05 15 17-A 20 24 27.

Sri Venkateswara University area

REGULAR CANDIDATES

7329 30 34 35 36 39 40 41 42 43 44 47 50 51 52 54 57 58 59 60 61 63 64 65 66 67 68 69 to 72 77 78 80 81 82 to 401 03 05 07 09 10 12 to 36 38 40 to 45 48 to 50 54 57 to 61 64 to 71 73 to 76 78 80 85 87 506 27 29 31 32 36 to 39 43 45 46 to 54 57 to 60 63 65 67 to 74 76 78 to 83 88 90 91 to 94 96 98 602 07 08 10 14 16 17 19 20 21 26 to 41 45 to 47 49 to 56 62 63 65 66 68 to 93 95 to 705 07 08 to 44 46 47 49 50 to 53 56 58 60 62 to 64 69 71 72 74 75 77 78 80 81 83 84 to 87 90 91 93 to 96 803 to 07 09 10 11 13 to 18 20 21 23 24 26 28 to 31 33 to 44 47 48 50 to 55 58 to 61 63 64 to 70 73 to 83 87 89 91 93 95 96 98 99 901 to 03 20 21 23 24 26 to 28 29 to 31 33 34 35 38 39 40 45 46 49 51 52 to 54 56 58 to 62 63 to 66 70 to 74 77 81 to 85 87 to 93 95 96 98.

8005 06 07 10 13 to 15 17 to 21 23 to 26 29 to 32 34 to 36 38 42 to 46 48 52 to 57 59 to 67 69 70 72 to 78 81 85 to 88 90 93 99 100 to 05 07 09 11 to 15 18 23 to 27 32 to 34 37 to 40 42 to 47 49 to 54 56 59 62 64 to 66 70 to 72 74 to 76 78 84 85 89 91 94 95 97 200 03 04 07 11 12 to 15 18 to 21 23 to 27 31 to 37 39 41 45 46 48 49 51 54 56 57 58 62 65 66 67 69 70 to 74 76 to 80 83 84 86 87 88 90 92 93 96 98 to 300 05 to 27 29 to 34 37 38 39 to 43 45 47 48 50 52 56 58 59 61 to 68 70 to 78 86 88 89 90 92 93 98 99 409 13 17 18 20 22 23 to 29 32 to 37 39 to 41 43 44 46 47 48 50 51 56 57 64 66 67 68 69 71 72 74 75 77 78 79 80 86 87 89 95 96 to 500 01 02 04 06 08 to 13 15 to 17 19 to 23 26 to 28 32 36 to 41 49 54 55 58 to 61 63 64 65 67 to 69 72 73 76 78 79 to 81 83 to 85 87 88 92 to 96 601 02 06 07 to 27 29 33 34 37 38 42 to 49 51 to 62 64 to 71 73 to 76 78 to 97 99 to 708 13 to 16 19 to 29 31 to 45 47 49 50 51 52 54 55 57 to 60 68 to 73 75 to 89 91 800 02 04 to 06 08 to 12 14 16 18 19 20 22 23 26 27 28 29 to 38 40 41 45 to 53 56 92 94 to 98 900 02 08 10 to 24 26 27 to 38 40 to 46 48 to 50 54 to 72 74 76 77 to 99.

9000 to 03 05 07 09 10 11 13 14 17 20 to 23 26 27 29 30 to 32 34 38 to 40 42 44 47 49 50 54 to 57 61 63 64 66 67 68 71 73 74 76 77 78 to 95 98 to 107 09 to 12 15 19 to 28 32 33 35 36 37 39 40 43 44 46 to 48 58 to 69 71 to 73 75 to 84 86 to 89 91 92 94 95 96 98 99 to 209 14 to 16 18 to 21 23 24 26 27 30 to 36 38 to 42 44 to 49 51 to 75 78 79 to 91 93 to 300 02 to 06 10 to 18 20 to 34 37 to 45 47 48 50 to 52 54 to 59 62 to 97 99 to 405 07 09 11 to 14 17 to 26 28 to 34 39 41 43 45 46 47 49 50 51 to 54 57 to 61 63 64 to 66 68 to 70 72 73 76 78 79 81 82 86 to 93 95 to 500 01 to 03 05 to 10 14 to 18 20 to 29 31 to 41 43 45 46 to 53 55 to 60 62 to 67 69 70 72 to 80 82 84 to 601 04 to 54 56 to 63 65 to 67 69 to 87 89 to 91 93 97 700 02 to 07 11 12 15 to 19 21 23 25 to 27 29 30 32 34 36 37 41 44 45 46 47 49 to 51 54 55 58 59 64 70 72 75 78 79 81 83 86 87 91 92 94 96 97 99 800 03 04 50 06 07 10 11 to 17 19 to 25 27 to 30 32 33 36 38 39 40 43 46 50 to 53 57 59 63 65 66 67 to 78 82 88 to 92 96 98 902 03 05 06 07 to 12 15 to 20 22 to 27 29 to 37 39 41 42 43 to 45 49 to 55 57 58 60 61 to 71 74 to 77 81 82 to 85 90 95 96.

10002 04 to 06 12 13 15 to 28 32 to 37 42 to 44 46 47 49 50 63 64 65 70 73 76 77 81 85 to 87 89 to 92 94 95 104 to 07 11 16 23 24 36 40 to 47 49 52 53 55 to 62 64 66 67 68 69 to 94 96 to 210 12 13 15 to 18 21 to 24 26 27 to 29 32 to 34 36 to 59 61 to 65 to 69 to 82 84 85 to 302 09 14 to 16 19 to 23 25 31 32 34 to 36 38 40 43 47 49 52 55 56 58 62 to 64 67 70 to 76 78 80 81 83 87 89 to 94 96 98 400 401 to 06 08 to 10 12 15 17 19 20 21 24 25 26 29 30 32 to 58 60 62 64 to 78 82 to 87 89 91 93 to 95 97 99 501 to 15 17 18 to 26 28 29 31 to 37 41 44 45 49 53 to 56 59 to 61 63 64 66 67 68 70 72 73 76 77 78 81 82 84 85 86 89 93 94 to 604 06 08 to 44 48 49 51 52 55 56 58 to 62 64 to 75 77 to 79 84 86 to 90 92 94 95 96 700 to 02 04 to 09 11 12 14 16 17 18 19 21 to 24 26 28 29 34 35 36 41 44 45 47 50 51 to 55 57 61 62 to 65 67 to 70 74 78 83 88 89 95 807 to 09 13 18 20 21 23 25 26 28 30 31 32 34 35 36 43 45 46 47 48 to 55 58 to 67 69 71 73 75 77 79 to 83 86 to 900 03 to 13 16 18 19 23 26 27 31 32 33 42 53 62 72 74 83 84 86 88 92 95 96.

11001 02 03 08 15 16 19 24 30 31 34 35 36 39 41 42 43 46 48 52 to 54 60 61 63 66 67 69 70 71 75 77 to 82 85 to 88 90 92 95 96 97 100 to 02 06 07 to 10 12 13 15 to 18 20 22 to 28 30 31 34 38 43 44 52 54 59 61 63 64 66 to 68 70 71 72 to 78 80 to 86 88 90 91 to 94 96 to 98 200 02 to 06 09 to 11 13 16 19 22 24 25 26 31 33 34 35 to 53 55 56 58 to 71 74 to 86 88 to 311 315 23 25 26 27 28 31 to 35 38 40 to 52 54 56 to 69 73 74 to 78 81 to 98 400 01 to 03 05 08 09 10 14 to 23 25 to 27 29 to 37 42 48 to 50 52 to 64 66 to 77 79 81 82 84 86 88 91 94 500 13 to 23 25 to 27 29 to 38 40 42 to 44 48 53 55 60 63 to 65 70 72 73 79 90 91 to 93 95 97 98 600 01 04 07 08 09 12 to 15 17 19 20 21 to 29 31 to 38 40 44 45 to 61 65 to 69 72 to 74 79 81 82 86 87 89 to 93 96 97 99 700 03 04 to 06 09 10 to 14 17 18 20 23 45 48 50 55 57 59 61 63 to 65 68 69 70 73 74 75 81 83 84 85 86 87 98 99 800 to 15 17 to 23 25 to 29 31 33 34 to 36 38 to 42 44 45 47 to 51 55 60 61 to 69 71 to 910 12 to 15 17 to 64 66 69 70 74 76 79 80 81 to 83 86 87 88 90 91 93 94.

12001 02 03 05 to 12 15 16 18 19 20 25 to 31 33 to 40 42 45 to 47 49 to 56 59 to 62 69 71 72 76 77 78 80 81 to 83 85 88 89 to 105 07 11 12 15 16 17 20 to 24 27 to 45 47 to 63 65 66 to 68 71 to 73 76 to 79 81 to 94 96 to 213 20 28 30 31 32 to 35 37 41 to 44 49 52 54 56 57 58 to 61 65 to 70 72 to 87 89 to 91 93 94 96 97 98.

Sri Venkateswara University area

PRIVATE CANDIDATES

Whole examination

12710 15 33 36 38 48 56 70 89 800 801 to 803 68 88 900 06 10 23 25 29 30 41 64.

14588 97 636 69 74 79 817 21 947 51.

15082 210 14 35 54 95 311 56 61 64 65 66 97.

The following candidates with Roll Numbers have completed the examination under group system:

12703 05 16 22 23 24 28 29 30 32 37 42 44 45 46 50 51 64 82 86 97 812 27 46 91 902 33 38 42 43 62.

14550 to 52 56 57 61 to 71 74 to 76 78 79 80 82 83 85 to 87 90 94 600 03 to 07 10 to 12 17 20 21 27 28 35 37 38 40 to 43 45 48 51 52 59 61 66 70 72 75 76 to 78 81 to 83 85 86 88 90 91 93 94 96 98 99 700 01 03 04 07 08 09 11 13 15 to 17 19 to 24 39 43 47 48 52 54 56 64 78 87 88 89 92 801 05 08 09 11 20 24 25 31 32 33 34 37 44 48 49 51 52 72 81 82 99 900 01 02 03 04 06 07 08 15 17 27 29 30 31 50 60 62 64 74 75 81 82 84.

15001 04 05 10 11 13 15 21 23 26 34 36 67 72 92 104 06 07 08 10 14 18 22 37 39 42 52 55 58 59 61 63 65 71 82 90 95 98 99 209 213 221 25 27 51 52 55 57 59 60 67 68 75 81 85 91 94 96 99 301 06 09 13 17 18 20 21 22 29 43 53 68 70 73 74 79 80 84 87 91 94 96 401 06 07 11 17 19 20 21 to 23 26 29 30 32 to 35 38 40 44 46 49 52 53 59 63 64 66 70 71 73 78 79 86 87 88 89 97 99 502

The following candidates with Roll Numbers are eligible for admission to highercourses of study in 1970-71.

102 287 599 716 1016 1030 1790 1947 1953 2062 2090 2115 2420 2737 2788 2948 2959 3213 3214 3252 3501 3506 3744 3786 3803 3897 3939 4044 4145 4198 4420 4421 4441 4447 4464 4511 4564 4570 4641 4738 4816 4900 4923 4966 5214 5429 5717 5928 6004 6725 6776 6825 6927 6952 7073 7381 7417 7856 7919 7922 8223 8229 8574 8650 8698 9108 10126 10195 10214 10710 11059 11160 11989 12110 12164.

The following candidates with Roll Numbers are eligible for admission to higher courses of studies in 1971-72.

4557 and 4973.

The results of the following candidates with Roll Numbers are withheld for suspected malpractice.

389 495 951 770 to 855 1196 1158 1227 to 1307 1580 to 1652 1777 1778 1781 1770 1814 2779 3187 6784 6599 6598 6571 6577 6579 6561 6563 6568 7589 8416 9802 10303 to 10308 12416 12866 13434 13413 13421 13444 14299 15006 15063 15059 15120 15132.

The results of the following candidates with Roll Numbers will be intimated to the concerned headmasters shortly.

25 27 28 29 118 to 124 [illegible] 672 690 826 827 1357 1373 1374 1376 1475 1520 1521 1522 1572 to 1579 1706 1707 2533 to 2540 2659 3264 3337 4229 4553 4592to 4604 5154 to 5158 5164 to 5184 6338 to 6356 6331 6335 6413 to 6423 7491 7566 7797 to 7801 8163 8709 to 8712 8761 to 8767 8533 8718 8790 9361 10816 10838 10920 10924 11694 11725 to 11744 11753 11788 to 11797 11837 11856 11857 11858 11859 12350 12351 12399 12408 12409 12411 12453 12461 12463 12464 12466 12672 12474 12490 12214 to 12216 12225 12226 12233 12239 12240 12246 12250 12255 12528 12532 12556 12559 12649 12674 12788 12829 13012 13020 13025 13125 13259 13977 14052 14421 14422 14485 14854 15014 15220 and 15090.

(1) Surangi Higher Secondary School, Ichapuram. (2) Municipal Higher Secondary School, Bhimunipatnam, and (3) Gandhiji Municipal Higher Secondary School, Vijayawada.

RADIO & TELEVISION COURSE

ప్రభుత్వ సర్టిఫికేటు (I.S.L.C.) మరియు (LONDON DIPLOMA) కోర్సులకు ఉత్తమ శిక్షణ యివ్వబడును. ఉత్తరోత్తర మంచి అవకాశాలు మా గత విద్యార్థులు రైల్వేలు, తంతి తపాలాశాఖ (టెలి కమ్యూనికేషన్సు) సివిల్ ఏవియేషన్, స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్‌శాఖ, భారత్ ఎలెక్ట్రానిక్సు లిమిటెడ్, బెంగుళూరు వగైరాలలో ఉద్యోగములు సంపాదించి పనిచేస్తున్నారు. 30 సం. ల అనుభవంలో అగ్రగణ్యమైన ఈ సంస్థలో ఉత్తమ బోధన యివ్వబడును.

ఫెయిలైన HSC విద్యార్థులు

కూడా ఒక సంవత్సరం వృధా కాకుండా ప్రయోజనకరంగా ఈ సంస్థలో చేరవచ్చును.

50 పైసలు మనీఆర్డరు ద్వారా పంపి ప్రాస్పెక్టస్ పొందండి. ఫోన్: 86113.

వి. ఎస్. రాజగోపాలన్స్ రేడియో ఇన్‌స్టిట్యూట్

(ప్రభుత్వము గుర్తించినది—స్థాపితం: 1938)

స్మిత్ లేన్, మౌంట్ రోడ్డు, మద్రాసు—2. (స్పెన్సర్సు వద్ద)

అసమానమైన కాంబినేషన్ కూలర్లు



సౌకర్యమైనది ఎక్కువ విస్తీర్ణమున్నది త్వరగా శీతలపరచునది

రిచర్డ్‌సన్ & క్రూడాస్ లిమి.,

పోస్ట్ బాక్స్ నెం., మద్రాసు-1.

సత్యాగ్రహమా?

(2 వ పేజీ తరువాయి)

లక్ష్యరహితంగ చుక్కాని లేని ఈదేశ పురోగమనం సర్వోదయ వాయువులే సరిదిద్దాలి. ఆదిలో గాంధీజీ ప్రజలను స్వదేశీ స్వరాజ్య దీక్షాపరులను గావించినట్లే వర్తమానంలో, విద్యాలలో గాంధీ మార్గావలంబకులను సమీకరించి ఆయన సూత్రాలు సత్యాహింసలను ప్రజలలో ప్రబోధించి ప్రచారం చేయవలసిఉన్నది. గాంధీ స్మారక సంఘాలు శతజయంతి కార్యకర్తలు ముఖ్యంగా ఏమి చేస్తున్నారో తెలియదు. విద్యారంగంలో గాంధీజీ ఏకోశానా గోచరించరు—శ్రీరామకృష్ణ సేవాసమితి వారి వలె. గాంధీ సూక్తులు ఆత్మకథలో చిన్న చిన్న గ్రంథాలుగా ప్రచురించి ప్రతి విద్యార్థికి, విద్యాలయాలలో అందచేసి, వారి జీవితచరిత్ర బోధించే ఏర్పాటు చేయాలి. పరిస్థితుల తీవ్రత ననుసరించి నిరాశ చెందక — విద్యాలయాలలో ముందుగా విద్యార్థులు వక్రమార్గంలో పడిపోకుండా కాపాడుకోవాలి. ఈగాంధీ జయంతి సంవత్సరంలో క్రొత్త బడులు తెరచిన మొదటి రోజులలో విద్యాశాఖాధికారులు శ్రద్ధవహించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఒక ప్రణాళికను రచియించి గాంధీజీ దేశానికి ప్రపంచానికి చేసిన సేవలు గురించి, అనేక రంగాలలో ఆయన గావించిన ప్రయోగాలగురించి చెప్పి వారి మనస్సుల నాకర్షించవలసిన యున్నది. పెద్దల బుద్ధులు మార్పు చెందవు. గనుక భావితరంలో విద్యార్థులే మనకు ప్రజానాయకులు కాగలరు. గనుక వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటలో గల ఆటంకములను నిర్మూలించి విద్యాలయాలలో గల రద్దీ తగ్గించి అప్పుడు ప్రశాంత వాతావరణము కలిగించినచో భారతదేశ సంస్కృతికి సమగ్రతకు తగిన విధంగా వాటిని సంరక్షించుటకు విద్యాలయములే ఉపకరించ గలవు. తల్లితండ్రులు కూడా తమ పవిత్ర ధర్మమును గుర్తించి తమ బిడ్డల పురోభివృద్ధికి తోడ్పడితే తమరు విద్యకొరకు చేసే ఖర్చు దుర్వినియోగం కాకుండా నుండగలదు. ఈచర్యలు దేశ సౌభాగ్యమునకు దారితీయ గలవనుటలో సందేహంలేదు

కేరళ ఫ్రంట్ నుంచి మితవాద కమ్యూనిస్టులు వైదొలగే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జూన్ 21: మార్క్సిస్టు పార్టీ రాజకీయాలతో ముఖం మొత్తిన మితవాద కమ్యూనిస్టులు ఇప్పుడు కేరళ యునైటెడ్ ఫ్రంట్ నుంచి వైదొలగడానికి యోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మార్క్సిస్టు పార్టీ వైఖరి వలన ఉత్పన్నమవుతున్న పరిస్థితిని గురించి పరిశీలించడానికై మితవాద పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా పరిశీలించిన పిదప పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రధానమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ ప్రతినిధి ఒకరు తెలియచేశారు.

గమనిక

ఆంధ్రప్రభ జూన్ 21 వ తేదీ సంచికలో ప్రకటించిన ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలలో 22337 నెంబరు పొరపాటున పడిపోవడం జరిగింది. ఆ నెంబరు గల విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణులైనారు. 5710 నెంబరు పొరపాటున ప్రకటించడం జరిగింది.

భారత, ట్యునీషియాల మధ్య సహకారం

న్యూఢిల్లీ, జూన్ 22: ఇండియా, ట్యునీషియాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొల్పబడాలని, రెండుదేశాలమధ్య విశేషంగా ఆర్థికాభివృద్ధి జరగాలని ట్యునీషియా విదేశాంగమంత్రి శ్రీ హబీబ్ బోర్గిబా అన్నారు.

భారత విదేశ వాణిజ్య, సరఫరాల శాఖ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ తన గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో ఆయన ప్రసంగించారు.

వలసవిధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ట్యునీషియాకు ఇండియా మిత్రమని అన్నారు.

నక్సలైటుకు జ్యోతిబాసు హెచ్చరిక

కలకత్తా, జూన్, 22: నక్సలైట్లు రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ఉప ముఖ్యమంత్రి శ్రీ జ్యోతి బాసు అన్నారు.

సంఘవ్యతిరేక కార్యకలాపాలను వారు విరమించనిచో ప్రజలే వారిని అరికట్టగలరని ఆయన హెచ్చరించారు.

డేనిష్ డాక్టర్‌కు 50వేల స్టెర్లింగులు సబ్సిడీ

కోపెన్ హేగ్, జూన్ 21: 1950 నుండి కుష్టువ్యాధి (ఆంధ్ర) లో క్షయ రోగానికి చికిత్సపై పరిశోధన సాగిస్తున్న ఒక డేనిష్ వైద్యునికి [illegible] దేశాల జాతీయ నిధి సేకరణ సంస్థ 50 వేల స్టెర్లింగుల సబ్సిడీ మంజూరు చేసింది.

[illegible]

జూలై 5న ప్రిసైడింగ్ ఆఫీసర్ల కమిటీ సమావేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 21: ప్రిసైడింగ్ ఆఫీసర్ల కమిటీ సమావేశం హైదరాబాద్‌లో జూలై 5, 6, 7 తేదీలలో జరుగుతుంది.

ఈ కమిటీకి రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి అధ్యక్షత వహిస్తారు.

కమిటీ సభ్యులు జూలై 7 వ నాగార్జున సాగరును సందర్శిస్తారు.

పి. ఎల్. 480 నిధుల క్రింద భారత్‌చే అమెరికా గోధుమ కొనుగోలు

వాషింగ్టన్, జూన్ 21: గత డిసెంబరులో పి. ఎల్. 480 నిధులపై జరిగిన ఒప్పందం ప్రకారం 91,400 మెట్రిక్‌టన్నుల ఎర్ర గోధుమలను కొనుగోలు చేసేందుకు అమెరికా [illegible] అంగీకరించింది.

భారత్ ఈ గోధుమలను ఈ నెల 27 నుంచి వచ్చేనెల 31 వరకు కొనుగోలు చేయవచ్చు.

తమిళనాడు రాఫిల్ డ్రా ఫలితములు

20 జూన్, 1969

బహుమతులు, బహుమతులు గెలిచిన నంబర్ల వివరములు

'CH' SERIES

ONE FIRST PRIZE OF Rs. One Lakh: 434430

FIVE SECOND PRIZES OF RUPEES TEN THOUSAND EACH:

228635 650455 524189 364796 914564

FIFTY THIRD PRIZES OF RUPEES ONE THOUSAND EACH:

273912	902666	686048	182305	641038
960619	449242	472848	641970	021797
957128	623184	366100	505203	157310
834810	505087	508605	262607	732675
678096	151891	786946	016740	936933
999706	673395	081424	166440	377931
927854	398916	467454	229715	403940
253660	908861	376883	310636	650324
996803	284684	117891	902956	107422
353856	308506	063889	992165	022589

'CI' SERIES

ONE FIRST PRIZE OF Rs. One Lakh: 487988

FIVE SECOND PRIZES OF RUPEES TEN THOUSAND EACH:

576843 305141 987066 301798 505194

FIFTY THIRD PRIZES OF RUPEES ONE THOUSAND EACH:

077074	624155	551912	571747	445570
745240	115603	134927	790444	556657
205109	762488	216132	457547	582363
462280	500677	592218	718727	322207
719454	254940	680788	974273	617220
395621	687927	294234	223051	066818
299919	141869	683366	344948	366891
779660	138452	998725	524957	300481
470923	755251	862838	291204	339597
986383	023823	823217	750239	092912

'CJ' SERIES

ONE FIRST PRIZE OF Rs. One Lakh: 791911

FIVE SECOND PRIZES OF RUPEES TEN THOUSAND EACH:

575559 573863 301139 221818 975294

FIFTY THIRD PRIZES OF RUPEES ONE THOUSAND EACH:

303018	527747	689219	368413	275620
087250	755369	434268	789760	694839
719792	197352	615999	191137	453954
416986	582708	508041	140718	289011
970366	248378	131498	578846	074626
648044	183074	266434	260522	310718
546094	312752	203264	566877	292497
399440	634570	920052	589017	640369
811522	316168	685388	488127	293182
151149	442893	676479	446335	648416

'CK' SERIES

ONE FIRST PRIZE OF Rs. One Lakh: 664240

FIVE SECOND PRIZES OF RUPEES TEN THOUSAND EACH:

320193 053167 116545 388221 215755

FIFTY THIRD PRIZES OF RUPEES ONE THOUSAND EACH:

431058	480644	698494	536525	521951
175835	561372	617377	820201	963536
376690	332210	613611	326940	104956
711646	133199	579833	549484	219358
608469	914146	649415	061070	125405
268325	006931	241025	036375	513743
813657	206865	475477	199392	400425
074220	510991	135909	463188	504123
758325	854347	410773	292079	495906
917309	009684	267907	334817	135064

ఒకటవ, రెండవ బహుమతి గెలిచిన టిక్కెట్లు గలవారు తమ క్లెయిములను నిర్ణీత ఫారములో మద్రాసు—2, సచివాలయం ఎస్టేట్, తమిళనాడు రాఫిల్ డైరెక్టరుకు పంపుకొనవచ్చును. మూడవ నాలుగవ బహుమతి గెలిచిన నంబర్ల టిక్కెట్లు గలవారు తమ క్లెయిములను నిర్ణీత ఫారములలో తమిళనాడులోని ఏ సబ్‌ట్రెజరీలోనైనా యివ్వవచ్చును. ఫారములు సొమ్ము చెల్లించుటకు అధికారము కలిగిన్ను అధికారులవద్ద పొందవచ్చును. క్లెయిములను స్వయముగాగాని, స్టేటులో ఆఫీసులున్న ఏ షెడ్యూల్డు లేదా కో ఆపరేటివు బ్యాంకు ద్వారాగాని దాఖలు చేయవచ్చును.

క్లెయిములను తీసుకొనుటకు కడపటితేది: 17-7-1969

రాబోవు డ్రా 21-7-1969

In each series, 611 Prizes totalling Rs. 3,50,000/-

MUST BE WON

I PRIZE	(1)	RS. 1,00,000/-
II PRIZE	(10)	RS. 1,00,000/-
III PRIZE	(100)	RS. 1,00,000/-
IV PRIZE	(500)	RS. 50,000/-

ఒక టిక్కెట్టు ఖరీదు రు. 1/- మాత్రమే.

డైరెక్టర్ ఆఫ్ తమిళనాడు రాఫిల్
మద్రాసు - 2.

గృహనిర్మాణ పథకాల నిధులకై కేంద్ర సంస్థ

బెంగుళూరు సమావేశం సిఫార్సు

బెంగుళూరు, జూన్ 22: ప్రారంభంలో గృహనిర్మాణ కార్యకలాపాలకు కేటాయించిన 200 కోట్ల రూపాయల నిధిని వినియోగించడంతోపాటు, అవసరమైన నిధుల సేకరణకు, గృహనిర్మాణ పథకాలను అమలుజరుపడానికి కేంద్ర గృహనిర్మాణ సంస్థను ఏర్పరచాలన్నది మూడురోజులుగా ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖల మంత్రుల సమావేశం సిఫార్సు చేసింది. సమావేశం తరువాత కేంద్ర గృహనిర్మాణ మంత్రి శ్రీ కె.కె. షా విలేఖరులతో ప్రసంగిస్తూ దేశంతోను, విదేశసహాయంతోను 200 కోట్ల నిధిని సేకరించాలన్న నిర్ణయం ఏకగ్రీవంగా చేయబడిందని అన్నారు. ప్రతి యేటా నిధులు తరిగిపోకుండా 200 కోట్ల చక్రనిధితో గృహనిర్మాణ పథకాలను నిరాటంకంగా అమలు జరపడానికి వీలుండగలదని, ఈ సూచనను ప్రధాని, ఉపప్రధాని, రాష్ట్ర ప్రభుత్వాల వారు ఆమోదించగలరన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

మూడురోజులుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిర్మాణాత్మక వైఖరి ప్రదర్శించినందుకు శ్రీ కె.కె. షా హర్షం వెలిబుచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి స్వయంపోషకమైన గృహనిర్మాణ పథకాలను సమర్పించాలని, ఋణాల చెల్లింపునకు దీర్ఘకాలిక వాయిదాలు అవసరమని సమావేశం మరొక సూచన చేసినట్లు తెలియజేశారు.

నాల్గవ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వాలు గృహనిర్మాణ పథకాలకు తక్కువ మొత్తాన్ని కేటాయించడం పట్ల సమావేశం ఆందోళన వెలిబుచ్చింది.

నిధులకొరత ఎక్కువగా ఉన్నందున స్వయంపోషకమైన గృహనిర్మాణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని సమావేశం మరొక సూచన చేసింది.

క్రీస్తుమరొక గ్రహవాసియా?

మాస్కో, జూన్ 22: ఏసుక్రీస్తు, ఆయన శిష్యులు మరొక గ్రహంనుండి భూమండలానికి వచ్చిన వ్యోమగాములని, బెత్లెహాం నక్షత్రం వారి అంతరిక్ష నౌక అని సూచించినందుకు ఒక సోవియెట్ మేధావిని పలువురు నిశితంగా విమర్శించారు.

1967, 68 సంవత్సరాలలో శ్రీ వి. జైట్సెవ్ తన వివాదాత్మక అభిప్రాయాలను పత్రికలలోనూ, బహిరంగ సభలలోనూ ప్రకటిస్తూ వచ్చారు.

ఇతర పత్రికలలో ఆయనను చాలా మంది దుయ్యబట్టారు. గతరాత్రి ప్రభుత్వ వార్తాపత్రిక 'ఇజ్వెస్తియా' ఆయనపై నిశితవిమర్శకు పూనుకొన్నది.

క్రీస్తు విశ్వాంతరాళంనుండి భూమికి అవతరించిన ఒక నూతన వ్యక్తి అని, మరొకగ్రహంమీద విలసిల్లే ఉత్కృష్ట సంస్కృతి నాగరికతలకు ఆయన ప్రతినిధిగా వచ్చారని, ఆయనను భూలోకవాసులు ఇంతగా ఆరాధించడానికి ఇదే కారణంఅని జైట్సేవ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బెత్లెహాం నక్షత్రం ఒక అంతరిక్షనౌక అని, ఈ నౌకలో క్రీస్తు, ఆయన శిష్యులు ఈజిప్టుకు పశ్చిమంగా భూమిమీద దిగారని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ సమావేశంపై పాక్ వైఖరి

కాబూలు చర్చలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 22: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రతినిధులు శనివారంలో కాబూల్‌లో సమావేశమై, ఇటీవల సోవియెట్ ప్రధాని శ్రీ కోసిగిన్ ప్రతిపాదించిన వాణిజ్య, రవాణాలపై ప్రాంతీయ సమావేశాన్ని గురించి చర్చించారు.

పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి శ్రీ యూసఫ్ గత బుధవారంనాడు కాబూల్‌ను సందర్శించి, ప్రాంతీయ సమస్యలపై ఆఫ్ఘని ప్రతినిధులకు తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు న్యూఢిల్లీలోని దౌత్య వర్గాలద్వారా తెలియవచ్చింది.

పాక్, ఆఫ్ఘన్ల సంభాషణల పర్యవసానం ఏమిటో వెల్లడి అయ్యేదాకా ప్రాంతీయసమావేశం జరుగుతుందో లేదో, జరిగితే ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టం.

ఈ సమావేశానికి టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాలు హాజరుకావలసి ఉన్నది. ఈ అయిదు రాజ్యాలు ఇందుకు సమ్మతిస్తే సమావేశం కాబూల్‌లో ఏర్పాటుచేయడానికి ఆఫ్ఘనిస్తాన్ చొరవ తీసుకోవచ్చు. ఈ సంభాషణలలో నేపాల్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నది.

ఈ ప్రతిపాదనపట్ల భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇదివరకే తన హర్షాన్ని వెలిబుచ్చారు. ప్రాంతీయ అభివృద్ధినిగురించి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆసక్తి, ఉత్సాహం చూపుతున్నది. కాబట్టి పాకిస్తాన్ వైఖరి పైననే ప్రధానంగా ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమయ్యేది ఆధారపడి ఉండగలదు.

ఇండియా, పాకిస్తాన్‌లమధ్య సరిహద్దు సమావేశం

కరీంగంజ్, జూన్ 22: ఇండియా—పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు సమావేశం నిన్న ఇక్కడ సెక్టర్ కమాండర్‌ల స్థాయిలో జరిగింది. తూర్పు పాకిస్తాన్ రైఫుల్స్, భారత సరిహద్దు రక్షణదళాల ప్రతినిధులు ఈ చర్చలు జరిపారు. చర్చలు సుహృద్భావపూరితంగా జరిగినాయని తెలుస్తున్నది.

ఉభయ దేశాలమధ్య సత్సంబంధాలు కొనసాగటానికి తీసుకొనవలసిన చర్యలు, దొంగ రవాణా, పశువులను ఎత్తుకొనిపోవటం మొదలగువాటిని విరోధించటానికి అవసరమైన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు.

భారతదేశం తరఫున కల్నల్ ఎస్. జి. కాలే, పాకిస్తాన్ తరఫున మేజర్ అబ్దుల్‌గఫూర్ సిద్దిక్, అబ్దుల్ వహీద్‌ఖాన్, మహమ్మద్ నసీబ్ వారరి మొదలగువారు ఈ చర్చలలో పాల్గొన్నారు.

ఖమ్మంలో సత్యాగ్రహులకు శిక్షలు

జామీనుపై కొందరు ఎస్. జి. వో.ల విడుదల

ఖమ్మం, జూన్ 22: జూన్ 19 వ తేదీన 144 వ సెక్షన్ ను ఉల్లంఘించి సత్యాగ్రహం చేసిన 21 మంది ప్రజాసమితి కార్యకర్తలకు 10 రోజులు సామాన్య జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. ఈ 21 మందిలో కొందరు విద్యార్థులుకూడా ఉన్నారు. 144వ సెక్షన్ ఉల్లంఘిస్తూ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ జరిపినందుకు అరెస్టయిన 38 మంది ఎస్. జి. వో. లను ఆయన జామీనుపై విడుదలచేశారు.

జూన్ 20 వ తేదీన 14మంది ఎస్. జి. ఓ.లు 22 మంది ప్రజాసమితి కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు. నిన్న మధ్యాహ్నానికి 19 మంది ఎస్. జి. ఓ. లు, 21 మంది ప్రజాసమితి కార్యకర్తలు అరెస్టు అయినారు.

నిజామాబాద్ వద్ద బస్సు దహనానికి విఫలయత్నం

నిజామాబాద్, జూన్ 22: నిజామాబాద్‌లో ఇద్దరు ఎస్. జి. ఒ. నాయకులు శ్రీ కుచేలం, శ్రీ హనుమంతరావులను జూన్ 20 వ తేదీన అత్యవసర పరిస్థితుల ఆర్డినెన్సు ననుసరించి అరెస్టు చేసినట్లు తర్వాత వారిని బెయిలుపై విడుదల చేసినట్లు నిజామాబాద్ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ పి. వి. పవిత్రన్ చెప్పారు. అదేరోజు రాత్రి వెల్నూరు గ్రామంనుండి నిజామాబాద్‌కు వస్తున్న ఆర్. టి. సి. బస్సును తెలంగాణా ఆందోళనకారులని భావించబడుతున్న కొందరు దారిలో నిలిపివేశారని, డ్రైవర్ సీటుపై కిరసనాయిలు పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని తెలుస్తున్నది. అదే సమయంలో బస్సు వెనుకవస్తున్న ఒక జీపును చూసి ఈవ్యక్తులు బెదిరిపోయి పారిపోయినందువల్ల బస్సుకు ఏవిధమైన నష్టం సంభవించలేదు. (ప. వి.)

'త్యాగాలుచేసి సాధించిన ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నం కూడదు'

ఆంధ్ర మహాజనసభ నిశ్చితాభిప్రాయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 22: కొన్ని శతాబ్దములుగా జరిగిన కృషి, ఒనర్చిన మహాత్యాగముల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థితి సందర్భములోనైనను విచ్ఛిన్న మొనర్చకూడదని తమ నిశ్చితాభిప్రాయం వెలిబుచ్చుతూ నేటి ఉదయం ఇక్కడ దివ్యజ్ఞాన సమాజభవనంలో జరిగిన ఆంధ్రమహాజనసభ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.

శ్రీ గుమ్మడిదల సుబ్బారావు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు అయ్యంకి వెంకటరమణయ్య, పుల్లెల శ్రీరామమూర్తి, టేకుమళ్ళ రాజగోపాలరావు, కుందేరు సత్యనారాయణ, బి. సదాశివమూర్తి, పైడిపాటి సుబ్బరామశాస్త్రి, కాకరపర్తి భావన్నారాయణ శ్రేష్టి, చెరుకుపల్లి వెంకటాద్రిరామయ్య, బండి బుచ్చయ్య ప్రభృతులు హాజరైనారు.

సమావేశంలో కొంతసేపు శాసన సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య కూడా పాల్గొన్నారు.

సభవారు ఆమోదించిన తీర్మానంలో ఇంకా ఇలా ఉదహరించారు: ''ఈసందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు ఎట్టి హేతువులూ లేవనియూ, గత 13 ఏండ్లలో రాష్ట్రము నందలి ఇతర ప్రాంతములతోబాటు,తెలంగాణా కూడా అనేకరంగాలలో అభివృద్ధి గాంచుటయేగాక రక్షణలు అమలు పరుచుటలో జరిగిన లోటుపాట్లకు తదితరులతోబాటు తెలంగాణా నాయకులునూ సమాన బాధ్యులేనని ఈసభవారు అభిప్రాయపడ్డారు. అవిషయం ఎట్లున్ననూ ఈరక్షణల విషయమై సర్కారు, రాయలసీమలలోని ప్రజానీకమునకు ఏమాత్రం బాధ్యత లేదనియు, గత ఎన్నికలలోగాని, తుదకు గతనాలన అసమ్మతివర్గం వారి సంచార సమయములోగాని ఈవిషయముపై ప్రస్తావన జరుపబడలేదని ఈసభ వారు భావిస్తున్నారు.

ఇట్టి విషయములు గూర్చి వ్యవహరించునప్పుడు ఒక్క తెలంగాణా అవసరములేగాక, శేషించిన 11 జిల్లాలయొక్క క్షేమముకూడ సమానముగా గుర్తింపబడవలెననియూ, ఏ ఒక్కరి 'ఒత్తిడి' కి లొంగిపోవుట న్యాయమునుగాని, క్షేమకరంగాని రాజ్యాంగబద్ధంగాని కాదని ఈసభవారు అభిప్రాయపడ్డారు.

యూనియన్ భారతంలోని ప్రస్తుతం ఏర్పడిన 17 రాష్ట్రములు, అందలి జాతి, భాష, విజ్ఞానము, పరిపాలనా సౌకర్యములు, ఆర్థిక స్వయంపోషకత్వము మున్నగువానిపై ఆధారపడి 1911 సంవత్సరములో పార్టీ ప్రభుత్వ తీర్మానంనాటినుండి 1955 లో ఫజలాలి కమిషన్ నివేదిక వరకూ అనేక విచారణలు జరిపిన పిమ్మట ఏర్పరచబడినవనియు, అట్టి రాష్ట్ర నిర్మాణం తేలికగా రద్దుపరిచి మరి కొన్ని చిన్న రాష్ట్రముల వ్యవస్థగా రూపొందించుట అసంగతమనియు ఈసభవారు భావించారు.

ఫజలాలి కమిషను ఏంచెప్పింది?

ఈసందర్భంలో తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా నిర్వరచవలెనని ఫజలాలి కమిషన్‌వారు చెప్పినట్టు సరికాదనియు ఉభయ ప్రాంతాలను విలీనీకరణ మొనర్చుటకై 5,6 సంవత్సరాలు గడువు కావలెనని వున్నదనే వాస్తవాన్ని ఈసభవారు జ్ఞప్తికి తెస్తున్నారు.

70 రాష్ట్రాలు కావాలి...

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును విచ్ఛిన్నంచేసినచో దేశమందు దాదాపు 60, 70 చిన్నరాష్ట్రములు ఏర్పాటు చేయవలసి ఉంటుందనియూ, అలా చేయడానికి, వాటి భావి నిర్మాణము, సరిహద్దులు, పరిపాలనా వ్యవస్థ, ఆదాయములు మున్నగు విషయములన్నియు సావధానముగా విచారించిన గాని అట్టి రాష్ట్రములు పునర్నిర్మాణము సాధ్యపడదనీ ఈసభవారు భావిస్తున్నారు. ఇంతేగాక ఒక్క ఆంధ్రప్రదేశ్ సందర్భంగానే ఇప్పటి కర్నూలే రాజధానినీ, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని వెలువడిన కొన్ని అభిప్రాయాలను ఈసభవారు ప్రజలకు జ్ఞప్తికి తెస్తున్నారు.

రక్షణలు

1957 సంవత్సరమునుండి ఈసభవారు అనేకసార్లు హెచ్చరికలు చేసియున్నప్పటికీ, వాటిని అమలు పరుపుటలో లోపములు జరిగినందున ఈసభవారు తమ విచారం వ్యక్తం చేశారు.

పార్లమెంటు శాసనం

పార్లమెంటు శాసించినటుల ఏప్రే 5 సంవత్సరములలో వానిని సంపూర్ణముగా అమలు పరుపుటకు 1969 ఏప్రిల్ 11 న భారత ప్రధాని ప్రకటించిన అష్టసూత్ర ప్రణాళిక అమలుకు ఈసభవారు కొన్ని ''కూర్పులను'' సూచించారు.

1. ఇందుకు సంబంధించిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు,తెలంగాణా ప్రాంతీయ అధ్యక్షులు, సభ్యులు, వీరందరిలో ఎవరెవరు, ఎంతవరకు బాధ్యులో నిర్ణయించుటకై ఒక సమగ్ర విచారణ జరిపించి, తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో లోపంగలవారిని తగురీతిగా దండించవలెను.

2. ప్రధానమంత్రి ప్రణాళికను అనుసరించి ఉద్యోగులు, మిగులు నిధులు, ఆర్థికాభివృద్ధి మున్నగు కమిటీలయొక్క పర్యాలను త్వరితంగా అమలు జరపాలి.

3. ఈరక్షణల విషయమై కొన్నింటిని గూర్చి ఏర్పడిన ''కేసుల'' ఇబ్బందులను పలురకాల రాజ్యాంగ రీతులలో సవరించాలి.

4. 1958 ఫిబ్రవరి 1 న రాష్ట్రపతి ఉత్తర్వులలో సూచించబడిన ప్రత్యేక బాధ్యతల ననుసరించి గవర్నర్లయొక్క విధులను వారి నియామకపు ఉత్తర్వులలోనే చేర్చవలెననియూ, సదరు ''ఆర్డరు''లో గవర్నరుకు అప్పగించబడిన అప్పీలు అధికారమును ఇకముందు ''హైకోర్టు'' వశముంచవలెననియు ఈసభవారు భావించారు.

ముఖ్యమంత్రి నిర్ణయానికి హర్షం

5. ప్రధానమంత్రి సూత్రములలోని 'రాజకీయ మార్పుల' విషయమై రాష్ట్ర సమైక్యతకు తమ పదవిని సైతం త్యజించుటకు సంసిద్ధులమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ఈ సభవారు హర్షం ప్రకటించారు. ప్రస్తుతము ఢిల్లీలో కొనసాగుతున్న సంభాషణలు త్వరలోనే వలయు ఫలితము లొసంగగలవనే ఆశాభావాన్ని ఈ సభవారు ప్రకటించారు.

ఈ సందర్భంలో గత 13 ఏండ్ల నుండి కేంద్ర, రాష్ట్రములలో అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీవారు ఈ క్లిష్ట సమయంలో ఇచట రాష్ట్ర ఐక్యతను కాపాడలేకపోయినను శాంతి భద్రతలు రక్షింపలేకపోయినను, వారి పార్టీకి తీరని నష్టం వాటిల్లునని ఈ సభవారు హెచ్చరిక చేశారు.

శాంతిభద్రతలు

గత ఆరు మాసాలలో రాజధానియందును తెలంగాణా ప్రాంతమునందు శాంతి భద్రతలు లోప భూయిష్ఠమైనవని ఈ సభవారు విచారించుచూ, అప్పటిప్రజలు ముఖ్యంగా ఉద్యోగులకు వలయు ప్రాణ, మాన, ధన రక్షణలకై గట్టి ఏర్పాట్లు చేయాలనీ అవసరమగుచో ప్రభుత్వ ఏర్పాట్లకు తోడుగా శాంతిదళములు, సౌహార్ద సంఘములు, ఆత్మరక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజలు సంసిద్ధులుగా వుండాలనీ ఈ సభవారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత ఆందోళనలు చాలాభాగం అప్రాంతమునందలి స్వార్థపరులు ఆంధ్రేతరులు మున్నగు వారి ప్రోద్బలంతో జరిగినవని భావిస్తూ ఈ రీతిగా రాష్ట్ర ప్రజలను ప్రేరేపించుట వారలకే నష్టదాయకము కాగలదని ఈ సభవారు భావిస్తున్నారు.

తుఫానులో నష్టపోయిన వారికి సానుభూతిని వ్యక్తంచేశారు.

తెలంగాణా ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఈ సభవారు తమ సానుభూతిని ప్రకటించారు. (ప.వి.)

ఆర్. ఆర్. దివాకర్

న్యూఢిల్లీ, జూన్ 22: గాంధి శతజయంతి జాతీయసంఘం కార్యదర్శి డాక్టర్ ఆర్. ఆర్. దివాకర్ వచ్చేవారం లండన్ వెళ్ళనున్నారు. ''మనకు ఎటువంటి సమాజం అవసరం, దానిని మనం ఎలా నిర్మిస్తాం?'' అన్న సదస్సులో ఆయన పాల్గొంటారు.

అక్సాయ్‌చిన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లమధ్య కొత్తరోడ్డునిర్మాణం

చైనా, పాకిస్తాన్ చర్యవల్ల తలఎత్తే తీవ్ర పరిణామాలగురించి రష్యాకు వివరణ

న్యూఢిల్లీ, జూన్ 22: పాకిస్తాన్ ఆక్రమణలోగల కాశ్మీర్‌ను చైనా ఆక్రమించుకున్న ఇండియాలోని అక్సాయ్‌చిన్‌ను కలుపుతూ చైనా రెండవ రోడ్డును నిర్మించినట్లు అధికారులు నేడిక్కడ ధృవపరిచారు.

ఆ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి అయినట్లు తగిన ఆధారాలు కూడా గలవని అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.

ఈ నూతన పరిణామం దృష్ట్యా గైకొనవలసిన చర్యల గురించి ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆయన అన్నారు.

ఇదిలావుండగా చైనా, పాకిస్తాన్‌లు పొత్తు కుదుర్చుకుని 80 మైళ్ళ పొడవుగల ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఉత్పన్నమైన తీవ్ర పరిస్థితి గురించి ఇండియా నేడు స్నేహదేశాలకు వివరించింది.

సోవియెట్ ఛార్జిడిఅఫైర్స్ నేడు విదేశ వ్యవహారాల కార్యదర్శి శ్రీ కేవల్‌సింగ్‌ను కలుసుకున్నప్పుడు ఆయనకు ఇందులోని తీవ్ర పరిణామాల గురించి తెలియజెప్పడం జరిగింది.

అక్సాయ్‌చిన్ రోడ్డును కలిపే కారకోరం—గిల్గిత్ రోడ్డుతో కలుపుతూ కొత్తగా చైనా ఈ రోడ్డు నిర్మించడం అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కొత్త రోడ్డు కాశ్మీర్‌లోని యుద్ధవిరమణ రేఖకు 80 మైళ్ళ దూరంలోనే వున్నది.

ఈ రోడ్డు నుపయోగించి చైనా సింకియాంగ్ నుంచి గాని అక్సాయ్‌చిన్ ప్రాంతం నుంచి గాని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి మునుపటి కంటె త్వరితగతిన సైనిక సామగ్రిని రవాణా చేయవచ్చు.

అస్సాంలో పాకిస్తానీ అక్రమ ప్రవేశకుల సంఖ్య పెరుగుదల

షిల్లాంగ్, జూన్ 22: గడచిన అయిదు మాసాలలోనూ ఈ రాష్ట్రంలో దాదాపు 3 వేలమంది పాకిస్తానీ అక్రమ ప్రవేశకులున్నట్లు అస్సాం పోలీసులు కనుగొన్నారని అధికారరీత్యా తెలియవచ్చింది.

గత సంవత్సరం ఇదే మాసాలలో 600 మంది మాత్రమే పాక్ అక్రమ ప్రవేశకులున్నట్లు తేలింది. దీనినిబట్టి పాకిస్తానీ అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉండడమే కాకరాను రాను వీరిసంఖ్య పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతున్నది.

1960—68మధ్య వెంబడి18873 మంది పాకిస్తానీలను అస్సాంనుంచి తిరిగి పంపివేసినట్లున్నా, అయితే ఇంకా 75 వేల మందిఅస్సాంలో అక్రమంగా ఉంటున్నట్లున్నా అధికార వర్గాలవారు తెలిపారు.

ఇది ఇలా ఉండగా పాక్ అక్రమ ప్రవేశకులకు సంబంధించిన కేసులను విదేశ ట్రిబ్యునల్స్‌కు బదులు సాధారణ లా కోర్టులకు అప్పగించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించిన విషయం పత్రికలకు విదితమే.

శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంపట్ల విశ్వాసం

విజయనగరం కాంగ్రెస్ సంఘం తీర్మానం

విజయనగరం, జూన్ 22: విజయనగరం పట్టణకాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ల వర్కింగ్ కమిటీలు ఇటీవల అత్యవసర సంయుక్త సమావేశం జరిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్.జే. జగన్నాథరావు అధ్యక్షత వహించారు.

ఖాదీబోర్డు చైర్మన్ శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, ఇంకా మునిసిపల్ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీ మొదిలి సత్యం, యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సి. హెచ్. పి. నారాయణ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని సమర్థిస్తూ ప్రసంగించారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి నాయకత్వంపట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ, కేంద్రం ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహాయం పడాలని కోరుతూ ఒక తీర్మానం చేశారు.

స్వార్థపరులైన రాజకీయ నేతలు నిర్వహించే దౌర్జన్య చర్యలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లొంగిపోయినట్లయితే దేశంలో ప్రజ లందరకూ ప్రజాస్వామ్య సంస్థలలో విశ్వాసం పోతుందనీ, ప్రత్యేక తెలంగాణా కోర్కెనుఅంగీకరించటం జాతీయసమైక్యతకే భంగకరమనీ ఈతీర్మానంలో పేర్కొన్నారు.

కిర్లోస్కర్ సంస్మరణార్థం తపాలాబిళ్ల విడుదల

పూనా, జూన్ 21: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ శ్రీ లక్ష్మణరావు కిర్లోస్కర్ గౌరవార్థం తంతి తపాలాశాఖ జారీచేసిన తపాలాబిళ్ళను, ఫస్ట్‌డే కవర్‌ను మహారాష్ట్ర గవర్నరు డాక్టర్ పి.వి. చెరియన్ నిన్న ఉదయం ఇక్కడ విడుదలచేశారు.

రు. 27 కోట్ల దీర్ఘకాల ఋణానికై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన

నాగార్జునసాగర్, పోచంపాడు ఆయకట్ల అభివృద్ధికై

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 22: నాగార్జునసాగర్, పోచంపాడు ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకునుండి రు. 27.5 కోట్ల దీర్ఘకాలిక ఋణానికై రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.

పలుగురు సభ్యులుగల పరిశీలక బృందంచే ప్రాజెక్టుల సందర్శన నేడు పూర్తి అయినది. శ్రీ బి. పి. కర్‌బాయిస్ నాయకత్వం వహించిన ఈ బృందం రేపు బెంగుళూరుకు వెళ్ళనున్నది. ఈ బృందంలో ఇతరసభ్యులు శ్రీ డి. పెర్సన్‌వాస్, ఆర్. థామస్, ఆర్. ఈగల్, డి. వర్చోస్.

నాగార్జునసాగర్ డామ్ నిర్మాణం అత్యుత్తమమైనది అంతర్జాతీయ బ్యాంకింగ్ బృందం నాయకుడు శ్రీ కర్‌బాయిస్ ఆంధ్రప్రభ ప్రతినిధితో అన్నారు.

ప్రపంచబ్యాంకు బృందం పరిసర గ్రామాలలో కూడా పర్యటించి, ఆర్థిక సహాయం అవశ్యకతనుగూర్చి స్థానిక రైతులను అడిగి తెలుసుకొన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక వివరాలుగూర్చి ప్రపంచబ్యాంకు అధికారులు వ్యవసాయశాఖ, పబ్లిక్‌వర్క్సుశాఖ,ఆంధ్రప్రదేశ్ భూమి తనఖా బ్యాంకు అధికారులతో చర్చించారు. ఆయకట్టు అభివృద్ధికి రెవిన్యూ బోర్డు సభ్యుడు శ్రీ ఎ. జె. నాయుడు, చీఫ్ ఇంజనీర్ శ్రీ కె. వి. శ్రీనివాస్, శ్రీయుతులు వి. సూర్యనారాయణ, టి. వి. రెడ్డి, బి. ఎస్. అమన్, పరంధామరెడ్డి, రామిరెడ్డి ప్రపంచ బ్యాంకు అధికారులను కలుసుకొన్నారు.

సుఫల 20:20:0
సుఫల 18:18:9
సుఫల 15:15:15

పచ్చని పైరుల విప్లవానికి ట్రాంబేవారి కానుక

ఎరువులలో అత్యుత్తమమైనవి పసిడి పంటలకూ, అధిక దిగుబడులకూ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ వారి ట్రాంబే యూనిట్‌నుండి మీకై తేబడ్డాయి. వివిధ అవసరాలకు తగినట్లు మూడు రకాల మిశ్రమాలుగా సుఫల వస్తున్నది. మీ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న మా అనుమతి పొందిన డీలర్లను సంప్రదించండి.

ఈ మిశ్రమాలలో మీ పొలంకు చక్కగా తగినదేదో తెలుసుకొనుటకూ, మా ఉచిత సేద్య సలహాలకూ క్రింది చిరునామాకు వ్రాయండి.

ఎగ్రోనమిస్టు
ది ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లి., ట్రాంబే యూనిట్
5-10-173, ఫతేమైదాన్ రోడ్డు, హైదరాబాదు
ఫోన్: 37616

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

నేషనల్ డీలక్సు 3 బాండ్ ఆల్ వరల్డు పోర్టబుల్ ట్రాన్సిస్టరు నెలసరి రు 10 వాయిదాలలో ప్రతి చోటుకు దొరకును.
IMPEX INDIA (A.P.V.),
P.B. 1045, Delhi-6.

పాలు. పాలు. పాలో పాలు.
మీకు కావలసినన్ని పాలు.
మంచి ఆరోగ్యమైన పాలు.
సరసమైన ధరకు—
అమూల్ మిల్క్ పౌడరుతో

అమూల్ మిల్క్ పౌడరుతో పాలు కావలసినంత, మంచి పాలు దొరుకుతాయి అన్ని సందర్భాలలో. పెరిగిపోతాయి. అది క్రిమి రహితము చేయబడిన. ప్రామాణికమైన పాలనుండి ఆరోగ్యమైన పరిస్థితులలో అమూల్ డెయిరీలో తయారుచేయబడుతుంది. దీనితో కల్తీ పాలనుండి అపాయము అంతమౌతుంది. ఎన్ని పాలు కావాలన్నా కలుపుకొండి— ఇంట్లోనైనా, ప్రయాణంలోనైనా సరే. అమూల్ పాలు త్రాగడానికి, కాఫీ, టీ, లేక ఇతర పేయములలో కలుపుకోడానికి సిద్ధమైనది.

సులభంగా కలుపుకోగల అమూల్ పాలు
10 టీస్పూన్సు (పెద్ద చెంచా) అమూల్ మిల్క్ పౌడర్ వెచ్చని నీళ్ళలో మెల్లగ కలపండి. తరువాత వేడి నీళ్లు చేర్చండి. అదిగో, 1 లీటరు చిక్కని పాలు!
గట్టి, మీగడ పెరుగు చేయండి. అమూల్ మిల్క్ పౌడరునుండి చేసిన పాలను కాచి గోరువెచ్చగా చల్లారనీయండి. మజ్జిగ 1 టీ చెంచా నుండి 1 టీ చెంచాడు కలిపి పెరుగు తోడుపెట్టండి. పెరుగు తయారయ్యేవరకు ఉంచండి.

అనేక రకాల మిఠాయీలు, పుడ్డింగ్‌లు
అమూల్ మిల్క్ పౌడరుతో హల్వా, ఖీర్, గులాబ్ జామ్, కేక్, చాకొలెట్ ఫడ్జ్, పుడ్డింగ్, కస్టర్డ్, యింకా మీ ప్రియమైన మిఠాయిలు చేసుకోండి. ఎంతో సులభం. పాలవలె ఉపయోగించండి. లేదా, కేక్, పాన్‌కేక్, గులాబ్ జామ్ మిక్స్‌తో అమూల్ పొడిని కలపండి. ఇంకొక విషయం, 1 లేక 2 చెంచాల పొడిని చేర్చితే కూరలకు శ్రేష్ఠమైన మీగడ రుచి వస్తుంది

అమూల్ మిల్క్ పౌడరున్న ఇల్లు
పాడితో తులతూగు ఇల్లు

మిర్యాలగూడెం ప్రాంతంలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటన

నాగార్జునసాగర్ ఆయకట్టు అభివృద్ధిపై పరిశీలన

కోదాడ, జూన్ 22: ప్రపంచ బ్యాంకి ప్రతినిధులు శ్రీ కోర్బిస్‌థామస్‌ప్మిన్, శ్రీ క్రోర్ఫ్‌వాట్ నిన్న నాగార్జునసాగర్ ఆయకట్టులోని కోదాడ, నేరెడుచర్ల, మిర్యాలగూడ గ్రామాలను సందర్శించారు. ఆ గ్రామాలలోని రైతులతో కాలువలు రాకముందు వారి వ్యవసాయ పద్ధతులను, కాలువలు వచ్చిన తరువాత ఆయలు చేస్తున్న నూతన పద్ధతులను గురించి వీరు చర్చలు జరిపారు. కాలువలు వచ్చిన తరువాత తమ ప్రాంతాలలో పంటలు ఎక్కువయినాయని ఆదాయం పెరిగిందని రైతులు వారికి తెలియజేశారు. శిలాలు బాగుచేయటానికి, ఆయకట్టులో జరగవలసిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, రైతులకు కావలసిన ధనసహాయం గురించి వారు చర్చలు జరిపారు. ట్రాక్టర్లు, మరనాగళ్లు సత్వరమే అందజెయ్యాలని ఎక్కువ ఎకరాలు గల రైతులు కోరారు. కొందరు కోరగా సన్నకారు రైతులు మాత్రం ధనసహాయం కావాలని కోరారు. సంవత్సరమంతా నీటివసరులుగల మాగాణి భూములలో చెరకు పండిస్తున్నామనీ, కొత్తగా మాగాణి చేస్తున్న పొలాలలో మొదటి పంటగా వరి, రెండవ పంటగా వేరుశనగ వేస్తున్నామని, మొత్తం మీద రెండుపంటలు బాగానే పండుతున్నాయని రైతులు చెప్పారు. ఈ ప్రాంతాలలో వ్యవసాయరంగంలో ఇప్పటికే జరిగిన అభివృద్ధిని, రైతులలో గల ఉత్సాహాన్ని ప్రపంచ బ్యాంకి ప్రతినిధులు ప్రశంసించారు. ఈ చర్చలు జరిపిన వారిలో కోదాడ సమితి అధ్యక్షుడు శ్రీ జితేంద్రరెడ్డి, హుజూర్‌నగర్ అధ్యక్షుడు శ్రీ విశ్వనాథం కూడ ఉన్నారు. భూమితనఖాబ్యాంకి డైరెక్టర్లు శ్రీ కె. చిన్నయ్య, కె.వి. రెడ్డి, ఎన్.వి. రామారావు, కె. వెంకటేశ్వర్లు, ఈ ఆయకట్టు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రపంచ బ్యాంకి వారు చేస్తున్న కృషిని గురించి రైతులకు వివరించారు.

తరువాత ప్రపంచ బ్యాంకి ప్రతినిధులు నాగార్జునసాగర్‌డామ్‌ను దర్శించారు. ఎగ్రో—ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బి.ఎన్. రామన్, వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ ఇ.వి. రామిరెడ్డి, సహకారశాఖ డైరెక్టర్ శ్రీ హషీమ్‌అలీ, వీరితోబాటు ఉన్నారు. డామ్ వద్ద వీరికి నల్గొండ కలెక్టర్ శ్రీ రమేష్ గోవర్, డామ్ సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ సంజీవరావు స్వాగతం చెప్పారు. నాగార్జునసాగర్ వద్ద శిల్పకళాఖండాలను భద్రపరిచిన పర్వతాన్ని వీరు దర్శించారు. ఇక్కడ ప్రాచీన కళ, ఆధునిక విజ్ఞానము అపూర్వమైన సమ్మేళనం పొందినాయని, ప్రపంచబ్యాంకి బృందం వారు ప్రశంసించారు.

ప్రపంచబ్యాంకు బృందంచే పోచంపాడు ప్రాజెక్టు సందర్శన

కరీంనగర్, జూన్ 22 పోచంపాడు ప్రాజెక్టు క్రింద ప్రతిపాదించిన ఆయకట్టు అభివృద్ధికై రాష్ట్ర సహకార సెంట్రల్ భూమి తనఖా బ్యాంకుద్వారా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేయనుండటం దృష్ట్యా, ఆ సహాయంలో అంచనాల కోసం ప్రపంచ బ్యాంకు బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

1970 జూలై నాటికి విడుదల చేయబడే నీరు వలన మేటపల్లి తాలూకాలోని 40,000 ఎకరాల భూమి సాగుబడికి ఉపయోగం కల్గుతుందని అనుకంటున్నారు.

* * *

సిరిసిల్ల తాలూకాలో గ్రామీణ విద్యుదీకరణకు అమెరికా ఆర్థిక సహాయ పథకం క్రింద చేసే సహాయం విషయమై అమెరికా ప్రతినిధివర్గం, శాసనసభ్యుడు శ్రీ సి. హెచ్. రాజేశ్వరరావు, డివిజనల్ ఇంజనీర్ (విద్యుచ్ఛక్తి) శ్రీ బి. బలరామిరెడ్డి ప్రభుత్వ అధికారులతో ఆ ప్రాంతాలలో పర్యటించి అధికారులతో, అనధికారులతో చర్చలు జరిపారు.

త్వరలో పని ప్రారంభించే తమ కార్యాలయాల కొరకు ఈ బృందం స్థలాన్ని నిర్ణయించుకున్నారు. (మ. వి.)

కీ. శే. భావరాజు వెంకట కృష్ణారావు జయంతి

'తూర్పు చాళుక్యులు' గ్రంథ ప్రచురణకు విజ్ఞప్తి

రాజమండ్రి, జూన్ 22: స్థానిక ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యాన శ్రీరామ బాలభక్త పుస్తకభాండాగారంలో జూన్ 17న ప్రముఖ చరిత్రకారులు కీ. శే. శ్రీ భావరాజు వెంకటకృష్ణారావు జయంత్యుత్సవం జరిగింది. సభకు అఖిలభారత జనసంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ ఆవసరాల రామారావు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు కొండేపూడి సుబ్బారావు, శ్రీ రామచంద్రరావు, పి. వి. కృష్ణమూర్తి ప్రభృతులు శ్రీ కృష్ణారావుగారి పరిశోధనా పటిమను, సాహిత్యాభిలాషను, లలితకళాపోషణను, దేవాలయ సంరక్షణ, సంఘసేవాతత్పరతను కొనియాడారు. శ్రీ కృష్ణారావు రచించిన ''తూర్పు చాళుక్యులు'' అనే గ్రంథాన్ని వెంటనే ప్రకటించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభవారు ఏకగ్రీవంగా తీర్మానంచేసి ఆమోదించారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఐ. ఎస్ ఆర్. వి. ఎస్. మూర్తి వందన సమర్పణ చేశారు. (మ. వి.)

శ్రీ కస్తూరి నరసింహారావు తృతీయ వర్ధంతి

మచిలీపట్నం, జూన్ 22: స్థానిక పుర మందిరంలో జూన్ 17వ తేదీన శ్రీ కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు అధ్యక్షతన ప్రముఖ తబలా విద్వాంసుడు కీ. శే. కస్తూరి నరసింహారావు తృతీయ వర్ధంతిని వారి శిష్యులు, అభిమానులు జరిపారు.

సభాధ్యక్షుడు శ్రీ పూర్ణ మల్లికార్జునుడు, శ్రీ నరసింహారావుగారితో గల పరిచయాన్ని తెలియచేస్తూ, వారి తబలావాద్యం నైపుణ్యాన్ని, ప్రావీణ్యాన్ని కొనియాడారు. స్థానిక సరస్వతీ కళాసమితి సంయుక్త కార్యదర్శి శ్రీ జి. బి. వి. సుబ్బరాయశాస్త్రి, స్థానిక ఎల్. ఐ. సి. ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ లంక సుందరరామయ్య శ్రీ నరసింహారావుగారి ప్రతిభను గురించి మాట్లాడారు. స్థానిక సంస్థలు, కళాభిమానంగల పుర ప్రముఖులు ఆయనకు చిహ్నంగా ఒక కళాశాలను ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంలో పోటీలను [illegible] యవ్వాలని శ్రీ సుందరరామయ్య అన్నారు. శ్రీ కస్తూరి నరసింహారావు గారి శిష్యులు, అభిమానులు, ప్రముఖ స్థానిక సంగీత దర్శకులు, గాయకులు కలిసి, ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలపాలని ఆయన చెప్పారు. శ్రీ పువ్వుల కృష్ణ పూర్ణచంద్రరావు వందన సమర్పణ చేశారు. సభానంతరం శ్రీ నరసింహారావు శిష్యులు, అభిమానులు సంగీత కచేరీలు చేశారు. కుమారి సుశీల, కుమారి శ్యామల, శ్రీ పి. మారుతీరావు, శ్రీ అక్బర్ అలీ, వి. రమణ, శ్రీ టి. కేశవరావు, శ్రీ టి. సాయిబాబు శ్రీ ఆక్కపల్లి జగన్నాథరావు పాటలు పాడారు. శ్రీ సముద్రాల, శ్రీ గరికపర్తి కోటయ్య దేవర, శ్రీ బక్షు, శ్రీ తులసీరావు, శ్రీ రాంప్రసాద్, శ్రీ ఎ. జగన్నాథరావు హార్మోనియం, శ్రీయుతులు ఎ. తులసీరావు, పిహెచ్. సత్యనారాయణ, జగత్కుమార్, బి. మురహరి సింగ్ తబలావాయించారు.

భద్రాద్రి ఆలయంలో చోరీ

భద్రాచలం, జూన్ 22: భద్రాచలం శ్రీ శ్రీ సీతారామాలయ ప్రాంగణంలోని రెండు దేవాలయములను పగులగొట్టి హుండీలలోని సొమ్ము అపహరించుకొని పోయినట్లు తెలుస్తున్నది. సొమ్ము ఎంతపోయింది వివరాలు తెలియలేదు.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ కేశవులుపిళ్ళైపై డిప్యూటి పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ కృష్ణారావు చోరీ జరిగిన ప్రదేశాలను పరీక్షించారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్నది.

మద్రాసులో వజ్రాలవేలం జూన్ 23న

మద్రాసు, జూన్ 21: జాతీయ ఖనిజ అభివృద్ధి వ్యవహారాల కార్పొరేషన్ వజ్రాలను, విలువైన రాళ్లను జూన్ 23 వ తేదీన మద్రాసులో వేలం వెస్తుంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న ఈ వేలంలో సుమారు 3 వేల క్యారట్ల వజ్రాలు, విలువైన రాళ్లు వేలం వేయబడతాయి.

ఇంతకుముందు కలకత్తా, బొంబాయి, పాట్నా, జైపూర్, ఇండోర్, సూరత్‌లలో వేలంవేయడం జరిగింది. ఈ పట్టణాలలో రు. 83 లక్షలు విలువచేసే 21,053 క్యారట్ల రాళ్లు అమ్ముడయ్యాయి.

వెండి తావీజు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 21: పూర్వ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన అసిఫియా వంశస్తులకు చెందిన మెహబూబ్ భవనంనుండి దొంగిలించబడిన అపురూప వెండి 'తావీజు' ను నగర నేర పరిశోధకశాఖ డిటెక్టివ్‌లు గురువారంనాడు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తావీజు 6 కిలోగ్రాముల రజితంతో తయారు చేయబడింది. ఈ తావీజు మెహబూబ్ భవనాన్ని కాపలాకాసే జవాన్ల కమేండర్ అపహరించినట్లు ఆరోపించబడింది.

లోగడ కింగ్‌కోటి నుండి ఇదేవిధంగా ఎంతో విలువైన అపురూప వస్తువులను దాజిభవన్ కాపలాదారులలో కొంతమంది అపహరించారు.

నేర పరిశోధక శాఖకు చెందిన పోలీసులు ఈ దొంగతనం కేసును దర్యాప్తుచేసి, రు. 3 లక్షలు విలువగల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని, నేరస్తులందర్నీ అరెస్టు చేశారు.

త్వరలోనే గోవధ నిషేధోద్యమం

పూరీ శంకరాచార్యుల ప్రకటన

అమృతసర్, జూన్ 21: త్వరలో తాము తిరిగి గోవధ నిషేధోద్యమం ప్రారంభిస్తామని పూరీశంకరాచార్యులు నిన్నఇక్కడ చెప్పారు. ఉద్యమం ప్రశాంతంగా సాగిస్తామని, వలంటీర్లను చేర్పటం జరుగుతున్నదనీ ఆయన చెప్పారు.

నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంలో ఆహార మంత్రికి తామొక లేఖ వ్రాశామని, వారినుండి జవాబు వచ్చిన తరువాత తమ కార్యక్రమం నిర్ణయిస్తామని శ్రీ శంకరాచార్యులు తెలియజేశారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటం తమ అభిమతం కాదని, కాని ప్రభుత్వం తనపై బహిరంగంగా దుష్ప్రచారం ప్రారంభించిందని ఆయన అన్నారు. భారతదేశంలో ఆర్థిక వ్యవసాయాభివృద్ధికి గోవధ నిషేధం అత్యవసరమని శ్రీ శంకరాచార్యులు చెప్పారు.

ప్రత్తి, పంచదార, నూనెవిత్తులలో అధికోత్పత్తి సాధనకు సోవియట్ యూనియన్ సాంకేతిక సహాయం

మాస్కో, జూన్ 21: ప్రత్తి, పంచదార, నూనెవిత్తులలో భారతదేశం అధికోత్పత్తి సాధించడానికిగామశాస్త్రీయ, సాంకేతిక సహాయాన్ని అందజేయడానికి సోవియట్ యూనియన్ తనసంసిద్ధతను తెల్పింది. వ్యవసాయశాఖమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ గ్రగరీ ట్రోపోవ్ భారత ఆహార, వ్యవసాయశాఖ స్టేటుమంత్రి శ్రీ అన్నాసాహెబ్‌షిండే మొన్న ఇక్కడ కలుసుకున్నప్పుడు శ్రీ పెట్రోవ్ ఈ విషయాన్ని తెలిపారు. ఇందునిమిత్తం ఒక ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా శ్రీ పెట్రోవ్ సంసిద్ధతను వెలిబుచ్చారు. అధికోత్పత్తిసాధనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని యువ్వడం మాత్రమే కాకుండా సోవియట్ యూనియన్ భారతీయసిబ్బందికి శిక్షణకూడా ఇస్తుంది.

ప్రత్తివిత్తనాల ఉత్పత్తి క్షేత్రాలను, గ్రౌరెల పెంపకం క్షేత్రాలను ప్రయోగాత్మకంగా నెలకొల్పడంలో, పంచదార అధికోత్పత్తి సాధనలో భారతదేశం రష్యా సహాయం పొందడం పట్ల శ్రీ షిండే హర్షంవెలిబుచ్చుతూ, అందుకు బదులుగా భారతదేశం కూరగాయలు, తోటల పెంపకంలోతామగడించిన అనుభవాన్నిగూర్చి సోవియట్ యూనియన్‌కు తెలియజేయగలదన్నారు.

అత్యాధునిక పద్ధతులద్వారా సోవియట్ యూనియన్ ప్రత్తి ఉత్పత్తిలో హెచ్చు రాలుబడిని సాధించింది. అలాగే విత్తుల నుండి నూనె దిగుబడిని కూడా 28 శాతం నుండి 53 శాతానికి పెంచింది.

వ్యవసాయరంగంలో భారత సోవియట్ దేశాలమధ్య సహకారానికి హెచ్చు అవకాశమున్నదని శ్రీ షిండే ప్రకటించారు.

ప్రత్తి ఉత్పత్తిలో సోవియట్ రష్యా సాధించిన విజయాలను పరిశీలించడానికి శ్రీ షిండే గతరాత్రి ఉజ్‌బెకిస్తాన్‌కువెళ్ళారు. ఆయన ఆదివారంనాడు తిరిగి ఇక్కడకువచ్చి స్వదేశానికి బయలుదేరి వెడతారు.

ఛార్టర్డు అక్కౌంటెంట్లు

బెంగుళూరులో సుప్రీంకోర్టు జడ్జి శ్రీ హెగ్డె ఉద్బోధ

బెంగుళూరు, జూన్ 21: ఆడిటర్ల నియామకంలోను వారి జీతం నిర్ణయించే విషయంలోను నిర్ణయాలుచేసేవిషయంలోను మేనేజిమెంటు ప్రభావం, ప్రాబల్యం లేకుండా ఉండేవిధంగాచేయడానికి విధానాలను రూపొందించాలనిదక్షిణ భారత ప్రాంతీయచార్టర్డు అకౌంటెంట్‌విద్యార్థులసభను ప్రారంభిస్తూ, సుప్రీంకోర్టు జడ్జి శ్రీ కె. ఎస్. హెగ్డే అన్నారు.

ఆడిటింగ్ విషయంలో కొంతమంది చార్టర్డుఅక్కౌంటెంట్లుఅనుసరించే అక్రమ విధానాలను గురించి చెబుతూ ఆటువంటి వారివలనే ఆ వృత్తికి చెడ్డపేరు రావడమే గాక, ఆ వృత్తిని జాతీయం చేయమని కూడా కోరుతున్నారనీ, అయితే, జాతీయం చేయడం తగిన పరిష్కారం కాదని ఆయన అన్నారు.

మందకొడిగా జరుగుతున్న ఆర్థికాభివృద్ధి గురించి చెబుతూ, ఉత్పత్తి తక్కువను ఒక క్రమమార్గాన పెట్టే విషయంలో చార్టర్డు అకౌంటెంట్లకు ప్రధానపాత్ర ఉన్నదనీ, ఆడిటింగ్ సాంఘిక ప్రయోజనం కల విషయమనీ, అందువలన చార్టర్డు అకౌంటెంట్లు సమాజ పరిరక్షకులుగా నిజాయితీగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పని చేయాలని ఆయన అన్నారు.

సమావేశ సంఘాధ్యక్షులు శ్రీ సిహెచ్. సుబ్రహ్మణ్యన్ స్వాగతం చెప్పారు. భారత చార్టర్డు అకౌంటెంట్ల ఇన్‌స్టిట్యూట్ అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్రీఆర్. వెంకటేశన్, శ్రీ హెచ్. బి. డూండి ప్రసంగించారు.

రక్షణ వ్యవహారాలపై ఆగ్నేయ ఆసియారాజ్యాలచర్చల వైఫల్యం

కాన్‌బెరా, జూన్ 21: బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, సింగపూర్ దేశాల రక్షణ విషయాలపై ఇక్కడ జరిపిన సంభాషణలు నిన్నటితో పూర్తయ్యాయి. అయితే వీటివల్ల ఆశించినంతగా ప్రయోజనం చేకూరలేదు.

మలేసియా — సింగపూర్ ప్రాంతానికి సమైక్య విమాన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడంవంటి ఎజెండాలో ఉన్న ప్రధానమైన అంశాలపై ఒప్పందాలు కుదరలేదు. వీటిలో కొన్ని సమస్యలను 1970 లో జరిగే సమావేశం నాటికి వాయిదా వేశారు. మిగిలిన విషయాలను సైనిక, నౌకా, విమాన దళాలపై ఏర్పాటు చేయబడిన సలహాసంఘాలకు నివేదించారు.

ఈ సంభాషణలు మొన్న ప్రారంభమయ్యాయి.

ఆగ్నేయాసియా ప్రాంతం నుండి బ్రిటన్ ఉపసంహరణ అనంతరం ఆ ప్రాంతంపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల రక్షణ బాధ్యత ఎంతవరకు ఉండగలదో తెల్పాలని మలేసియా, సింగపూర్ దేశాలు నిన్న జరిగిన చర్చలలో పట్టుపట్టాయి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ అభ్యర్థనపై సమాధానం చెప్పడానికి తిరస్కరించాయి. మలేసియా, సింగపూర్ దేశాలపై విదేశాలు దాడిచేసే పక్షంలో ఆస్ట్రేలియా ఈ ఉభయదేశాలకు సైనిక సహాయం అందజేయగలదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి శ్రీ గార్డన్ ఫ్రీత్, రక్షణ మంత్రి శ్రీ అలెన్‌ఫెయిర్‌హాల్‌హామీఇచ్చారు.

తూర్పు మలేసియా రాష్ట్రమైన 'సబా' పై మలేసియా, ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న వివాదంలో ఆస్ట్రేలియా జోక్యం చేసుకోబోదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి శ్రీ ఫ్రీత్ 'మలేసియాకు స్పష్టీకరించారు. అయితే 'సబా' మలేసియాలో ఒక భాగమేనని ఆస్ట్రేలియా గుర్తించిందని ఆయన తెలియజేశారు.

రాజమండ్రి సైకిల్ రిక్షా ఓనర్స్ అసోసియేషన్

రాజమండ్రి, జూన్ 22: రాజమండ్రి సైకిల్ రిక్షా ఓనర్సు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జూన్ 10వ తేదీన స్థానిక ఇన్నీస్‌పేట రామమందిరంలో శ్రీ రాచకొండ వీర్రాజు అధ్యక్షతన జరిగింది. జమాఖర్చు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తరువాత 1969—70 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీ అన్నం సుబ్బారావు అధ్యక్షతను జరిగింది. ఈ క్రిందివారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక అయ్యారు.

అధ్యక్షుడు శ్రీ తన్నీరు చినసుబ్బారావు, ఉపాధ్యక్షుడు శ్రీ నక్కా సూర్యారావు, ప్రధాన కార్యదర్శి : శ్రీ మల్లిసెట్టి క్రిష్ణమ్మ, కార్యదర్శి : శ్రీ ఉద్ధాపేర వెంకట్రావు, సంయుక్త కార్యదర్శి : శ్రీ గరికపర్తి సాంబమూర్తి, కోశాధికారి : శ్రీ దేవత అచ్యుతానందం, సభ్యులు : 9 మంది. సమావేశ ప్రారంభంలో రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ జాకీర్ హుస్సేన్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

మల్లాపురంలో సత్యాగ్రహానికి ఆంధ్ర జట్టు

విజయవాడ, జూన్ 21: మల్లాపురంజిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయడానికి నిన్న ఉదయం ఇక్కడనుంచి 11మంది సభ్యులు గల వలంటీర్ల బృందం రైలులో బయలు దేరివెళ్లింది.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ వి. ఎ.ఎస్. శర్మ నాయకత్వాన ఈ బృందం అక్కడ ఈ నెల 22 సత్యాగ్రహంలో పాల్గొంటుంది.

స్థానిక జనసంఘం కార్యాలయం నుంచి ఊరేగింపుతో రైలు స్టేషన్‌కు వారంతా వెళ్లారు. 'మల్లాపురం' జిల్లా రద్దుచేయాలి అఖండభారత్ అమర్ రహే'' అనే నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు శ్రీ డి. ఎస్. పి. రెడ్డి, వి. రామారావు (ఎం. ఎల్.సి) బోసు వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీ ప్రభరత శాస్త్రి ప్రభృతులు ఈ బృందంకువీడ్కోలు చెప్పారు.

బ్రిగేడియర్ ఫెరిస్‌కు వీడ్కోలు

హైదరాబాద్, జూన్ 21: ఆంధ్ర (ఇండిపెండెంట్) సబ్ ఏరియా కమాండర్ బ్రిగడియర్ ఫెరిస్ రిటైరవుతున్న సందర్భంలో నేడిక్కడ ఆయన గౌరవార్థం పెరేడ్ జరిగింది. శ్రీ ఫెరిస్ సైనిక వందనం స్వీకరిస్తూ, వివిధ రంగాలలో సైనికదళం సాధించిన విజయాలకు ఆయన సైనికోద్యోగులను అభినందించారు. కల్నల్ ఇ. డి. ఆలెగ్జాండర్ ఈ పెరేడ్ నిర్వహించారు. త్వరలో రిటైరవుతున్న శ్రీ ఫెరిస్ సైనికదళంలో 29½ సంవత్సరాల సర్వీసును పూర్తిచేశారు.

తాసిల్దార్ సస్పెన్షన్

హైదరాబాద్, జూన్21: మెక్కలితో తహసీల్దార్‌గా పనిచేసిన శ్రీ జి వి నారాయణరావును ప్రభుత్వం సస్పెండు చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘించినందున ఆయనపై వచ్చిన ఆరోపణలను పురస్కరించుకుని, రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ జరిపిన దర్యాప్తు పై ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది.

న్యూఢిల్లీ, జూన్ 21: టునీసియా విదేశాంగమంత్రి శ్రీ హబీబ్‌బోర్గిబా నేటి ఉదయం తాత్కాలిక రాష్ట్రపతి శ్రీ వి. వి గిరిని కలుసుకున్నారు.

నేపాల్‌రాజు మహేంద్రకు చౌ ఎన్‌లై శుభాకాంక్షలు

ఖాట్మండూ, జూన్ 21: నేపాల్ రాజు మహేంద్ర 51వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చైనా ప్రధాని శ్రీ చౌ ఎన్—లై ఆయనకు ఒక సందేశం పంపారు.

నేపాల్, చైనా ప్రజల గాఢమైత్రి దినాభివృద్ధి చెందుతున్నదని ఈ సందేశంలో పేర్కొన్నారు.

ఈ జన్మదినోత్సవ సందర్భంగా పెకింగ్‌లో నేపాల్ రాయబారకార్యాలయం ఏర్పాటు చేసిన విందుకు శ్రీ చౌ ఎన్ లై కూడా హాజరయారు.

సమితి సమావేశాలకు నేపాల్ ప్రతినిధివర్గం

ఖాట్మండూ, జూన్ 21: సెప్టెంబర్ నెలలో ప్రారంభించనున్న ఐక్యరాజ్యసమితి 24వ సర్వసభ్య సమావేశానికిహాజరయే నేపాల్ ప్రతినిధి వర్గానికి నేపాల్ విదేశాంగ మంత్రి శ్రీ జి. హేంద్రబహదూర్ రాజ్ భండారి నాయకత్వం వహిస్తారు.

సమితిలో నేపాల్ శాశ్వత ప్రతినిధి శ్రీ పద్మబహదూర్‌ఖత్రి ఈ ప్రతినిధి వర్గానికి ఉపనాయకులుగా ఉంటారు.

బెల్‌గ్రేడ్ సభకు భారత ప్రతినిధివర్గం

న్యూఢిల్లీ, జూన్ 21: జూలై 8 నుండి బెల్‌గ్రేడ్‌లో ప్రారంభమయే అలీన రాజ్యాల శిఖరాగ్ర సభ సంప్రతింపుల సమావేశానికి హాజరయే ప్రతినిధివర్గానికి భారత విదేశాంగ కార్యదర్శి శ్రీ టి. ఎన్. కౌల్ నాయకత్వం వహిస్తారు. ఈ ప్రతినిధివర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు సంయుక్త కార్యదర్శులు శ్రీ ఆర్. జైపాల్, శ్రీ కె. ఆర్. నారాయణన్, బెల్‌గ్రేడ్‌లో భారత రాయబారిగా ఉంటారు.



డయమండ్®

లింకుమీద ◇ గుర్తుకోసం చూడండి

TI డయమండ్ చైన్ లిమిటెడ్, మద్రాసు-1
వర్క్సు, అంబత్తూరు మద్రాసు-53
డిస్ట్రిబ్యూటర్లు
టి.ఐ. అండ్ ఎం. సేల్స్ లిమిటెడ్
మద్రాసు — బొంబాయి
పో బా నం. 1960 — పో బా నం 1308
కలకత్తా — న్యూ ఢిల్లీ
పో బా నం 568 — పో బా నం 453
◆ డయమండ్ అన్నపదము, ◆ సాధన విధానం ఈ రెండున్నూ డయమండ్ చైన్ కంపెనీ యు ఎస్ ఏ వారి రిజిస్టర్డు ట్రేడ్ మార్కులు ఇండియాలో ఈ రిజిస్టర్డు ట్రేడ్ మార్కుల ఎస్సెనీలయిన TI డయమండ్ చైన్ లిమిటెడ్, మద్రాసు-1, వారిచే తయారుచెయ్యబడుతున్నవి

డయమండ్ టైమింగ్ మరియు డ్రైవింగ్ గొలుసులు మీకు ఎక్కువ కాలం ఎక్కువ నమ్మకమైన సర్వీసు నివ్వగలట్టి ఇంజనీరింగ్ పనితనంతో నిర్మించబడినవి డయమండ్ టైమింగ్ మరియు డ్రైవింగ్ గొలుసులు పెర్కిన్స్ 'పి' శ్రేణి ఇంజన్లు టెంపో మరియు వెస్పా 3 చక్రాల బండ్లు, ఫాంటాబ్యులస్ మరియు లాంబ్రెట్టా స్కూటర్లు, అంబాసిడర్ కార్లు, రాజ్‌దూత్ మరియు బుల్లెట్ మోటార్ సైకిళ్ళకు ఇంకా అనేకమైన వాటికి మూల యంత్ర సాధనములుగ వాడబడుచున్నవి. డయమండ్ టైమింగ్ మరియు డ్రైవింగ్ గొలుసులు 1890 నుంచి ప్రపంచంలో తిరుగుడు గొలుసులు తృప్తిచేసే మిక్కిలి పెద్ద సంస్థలలో ఒకటియైయున్న డయమండ్ చైన్ కంపెనీ, యు ఎస్ ఏ, వారి సాంకేతిక సహచర్యంతో తయారుచేయబడుచున్నవి.

ఒక ⓣ ఉపసంస్థ

అధికారం పొందిన డీలర్లు:
దీపయన్స్ ఆటోమొబైల్సు, 7229/31, సిద్ధియంబర్ బజార్ హైదరాబాద్.
ఫ్రాం అండ్ కంపెనీ, 123 జేమ్సువీధి, సికింద్రాబాద్—దక్కన్.
ఎం. జి బ్రదర్స్, పో బా నం 13, కర్నూలు.

గగనయాత్రికుడైన ఎగ్జిక్యూటివ్

మంచి పొదుపరికూడా!

ఒకసారి యిది గమనించండి. మీ వ్యాపారపు ఎగ్జిక్యూటివ్‌లు గగనయానం చేసేందుకు మీరు అనుమతి యిస్తున్నారంటే, వారు తమ వ్యాపారాన్ని ద్విగుణీకృతంగా చేయటానికి మీరు యితోధిక అవకాశాలు కల్పిస్తున్నారన్నమాట. వారు వెయ్యిమైళ్ళ దూరాన ఒక పనిని ఒకే రోజులో పూర్తి చేయగలరు. అందువేత దాదీగా గంటలకొలది కాలం పొదుపుచేయగలరు. పైగా ప్రయాణాలలో ఖర్చులు తగ్గుతాయి. వారికి ప్రయాణపు అలసటకూడా తగ్గుతుంది. ఇలా, మీ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రయాణపు సౌఖ్యాన్నే ఒక అందమైన బోనస్‌గా మీరెందుకు యివ్వకూడదు? వారిని ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ద్వారా ప్రయాణం చేయనీయండి. అలాంటి పొదుపుద్వారా మీకు మీరే ఒక రకమైన బోనస్‌ను యిచ్చుకొన్నవారవుతారు.

వ్యాపారదక్షులకు గగనయానమే పూలబాట

ఇండియన్ ఎయిర్‌లైన్స్

(IA/1483 CM TE)

రేడియో

మంగళవారం, జూన్ 24
శ.క. 1891 ఆషాఢ 3

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం : 6—30 వందేమాతరం, 6—35 భక్తి రంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడ వలె, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడవలె, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రము : 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం 6—40 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తె. వా., 7—15 పద్యమాలిక, 7—30 లలితసంగీతం, 7—45 వార్తావాహిని, 8—00 విహారు కోరిన పాటలు, 8—30 సంగీత చర్చ, 8—45 గానసుధ, 9—15తాళవాద్యకచేరి, 9—30విజయవాడ వలె 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 హరిత్యాగ శంకరరావు వరసింహశాస్త్రి, 7—45 సంగీత శిక్షణ, 8—30 సుందరపల్లి సూర్యనారాయణమూర్తి : క్లారినెట్, మధ్యాహ్నము : 12—30 కార్మికుల కార్యక్రమము. 1—00 వనితావాణి, 1—50 తె. వా., సాయంత్రం 5—30 హరిత్యాగ శంకరరావు వరసింహశాస్త్రి 5—55 స్థానిక ప్రకటనలు, 6—5 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 కల్పలత, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 రేడియో వార్తావాహిని, 8—00 కలలు చెప్పే సత్యం ప్రసంగం, 8—15 ఢిల్లీ నుండి రిలే, 8—25 గానసుధ, 9.15 లలిత సంగీతం, 9—30 హరికథ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ

ఉదయం 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుళ్ వాక్కు, 6—45 సంగీతామృతం, 7—30 టి. రుక్మిణి, 8—45 గీతమంజరి, 9—15 కల్యాణ వరదరాజన్, వీణ, 9—45 టి. వి. విశ్వనాథన్, 10—30 పహాళ్, మధ్యాహ్నం : 12—00 కల్యాణి వరదరాజన్ : వీణ, 12—30 ఎం. ఎస్. శాంత, 1—00 స్త్రీలకు, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము 5—30 కార్మికుల కార్యక్రమం, 6—15 కార్యక్రమ వివరణ, 6—50 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—15 కపుకట్టి చత్రం, సిరియల్ నాటిక, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాసు ఎవలె, 1—40 మద్రాసు ఎ వలె, 1—50 తె. వా. సాయంత్రము : 6—30 స్త్రీయుకవిత, 7—00 తె. వా., 7—15 ఎం. ఎస్. శాంత 7—45 గీతమాలిక, 8—25 ఇతరప్రాంత సంగీతం, 9—15 ఢిల్లీనుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

పబ్లిక్ నోటీసు

ప్రజలకెల్లందరికీ ఇందుమూలమున తెలియపరచునదేమన షష్టి ఫిలిమ్సు ప్రొడ్యూసు చేసిన "కర్పూరం" (తమిళం) పిక్చరు ఎగ్జిబిషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ హక్కులను 23—11—68 తేదీ అగ్రిమెంటుద్వారా, ఆంధ్రప్రదేశ్ ఏరియాకు, దిగువ సంతకందార్లు పొందియున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏరియాలో సదరు పిక్చరు స్క్రీనింగ్ హక్కులవిషయంలో ఎవరైనా వ్యవహరించినయెడల, అది వారి స్వంతబాధ్యతమీద చేసిన వారగుదురు. మా హక్కులను ఉల్లంఘించిన వారినుంచి పరిహారములను పొందుటకు దిగువ సంతకందారులు హక్కు కలిగివున్నారు.

SRIKANT PRODUCTIONS
14, POES ROAD, MADRAS-18.

ఉషా డీజిల్ పంపు సెట్



"ఉషా" 5, మరియు 6, 6 హార్స్ పవర్ 1500 ఆర్.పి.యమ్. విలువ, పీటరేత చల్లబడే డీజిల్ ఇంజన్ పంపు సెట్లు "ఉషా" మరియు ఇతర స్టాండర్డు సైజు పంపులకు కూడా ఉపయోగపడును.

ప్రభుత్వము వారిచే అమోదింప బడినది.

శ్రీరాం రెఫ్రిజిరేషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,
183/134, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్-3 (ఆంధ్ర ప్రదేశ్)
ఫోను నెంబరు : 75836.

Exide

మీ ప్రాంతీయ ఏజంటు :
ది జెనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మద్రాసు, కోయంబత్తూరు, బెంగుళూరు, ఎర్నాకులం, సికింద్రాబాదు.

క్రీడాలోకం

వింబుల్డన్ టెన్నిస్ నేడే ప్రారంభం

లండన్, జూన్ 22: ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్పు రేపిక్కడ ప్రారంభమగును.

పురుషులలో ఎవ్వరు గెలుస్తారనేది చెప్పటం కష్టమయినా, ప్రపంచపేటిగా గుర్తింపబడుతున్న ప్రథమ సీడ్ రాడ్ లావర్ గెల్చుటకు ఎక్కువ అవకాశం కనడుతోంది. ఇతడు ఎమెచ్యూరుగా వింబుల్డన్ రెండుసార్లు క్రిందటి సంవత్సరం ప్రొఫెషనల్‌గా గెల్చాడు. ఎమెచ్యూర్సులో డొనాల్డ్ బడ్జితోబాటు, లావర్ 'గ్రాండ్‌స్లామ్' (ఆస్ట్రేలియా వింబుల్డన్, అమెరికన్, ఫ్రెంచి చాంపియన్‌షిప్పు ఒకేసారి గెల్వటం) సాధించినవాడు. అయితే యువక ప్రొఫెషనల్స్‌లో న్యూకొంబ్, రోచ్ (68 రన్నర్) ఇతనికి ముఖ్య పోటీదార్లుగా వుండగలరు. మిగతా పేరెన్నికకన్న ఆటగాళ్ళు ఈసంవత్సరం గ్రూపులో కనుపడుటలేదు. ఎమెచ్యూర్సులో ఓక్ ఒక్కర్ ప్రొఫెషనల్సులో రోజ్ వాల్ పరిగణనలోకి రాగలడు.

స్త్రీలలో మొదటి సీడు మార్గరెట్ కోర్టుకు ఇవ్వబడింది గత 3 సంవత్సరములనుండి గెలుస్తున్న అమెరికన్ ఎ.హిళ మొఫిట్ కింగ్ ఈసంవత్సరం వెనుకబడినందున సీడింగ్‌లో ప్రథమస్థానం కోల్పోయింది వీరిద్దర్నినుంచి మిగతావారికి ఎక్కువ అవకాశం లేదని చెప్పవచ్చు

అన్నిటిలోకి పురుషుల డబుల్సు పోటీలు తీవ్రంగా సాగి, బాగుండగలవు ఎవ్వరు గెలుస్తారో చెప్పటం కష్టం న్యూకొంబ్, రోచ్‌లకు సీడింగ్‌లో ప్రథమస్థానం ఇవ్వబడినా ఇతర సీడెడ్ జట్లు అన్ని ఈస్థానం వీరం తేడాలో కోల్పోయినట్లు కనపడుతుంది డేవిస్ కప్పు జతలైన హ్యూయిట్, మాక్‌మిలన్ (దక్షిణ ఆఫ్రికా), స్టాన్‌స్మిత్ రుట్జ్ (అమెరికా) జట్లు ప్రొఫెషనల్సుతో జతలతో పోటీ పడగలరో చూడవలసి ఉంది

ఏమైనా టికి, హోపెన్ టోర్నమెంటుగా రెండవసారి జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ ఈపక్షం రోజులలో లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించగలదు (పి ఆర్ శాస్త్రి)

సర్రేతో పోటీలో వెస్టిండీసు బాట్స్‌మను వైఫల్యం

లండన్, జూన్ 22: ఓవల్ గ్రౌండులో నిన్న సర్రేతో పోటీలో, వెస్టిండీసు క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్సులో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది సోబర్సు (42), కరూపు (30), ఫ్రెడరిక్స్ (28), మినహా మిగతా బాట్స్‌మన్ అందరూ విఫలులయారు

గురువారం ప్రారంభమగు రెండవ టెస్టుకు ముందు ఆఖరిపోటీ ఇదే ఈరీత్యా నిన్న వెస్టిండీసు బాటింగ్ వైనం కొంత నిరుత్సాహం కల్గించకలదు.

స్కోరు:

వెస్టిండీసు: 160 (జాక్‌మన్ 33—3 వి), కుంబెస్ 41—2వి, రూప్ 75—4—14—5వి.)

సర్రే 156 (2వి, రూథె 62 నాటవుట్, యూనిస్ అహమ్మద్ 64).

మధురం ఫైనలు మరొకసారి సమం

తిరుచి, జూన్ 22: డాక్టర్ మధురం ట్రోఫీ ఫుట్‌బాల్ ఫైనలులో ఇ. యం. ఇ. సెంటర్ (సికింద్రాబాద్) ఆర్. ఎ. సి. మధ్య రెండవసారి పోటీ 2—2 గోల్సుతో సమమయింది.

మొదటిసారి ఎవ్వరూ గోలుచేయలేదు. ఈరీత్యా, నిన్న ఆటలో పెద్దమార్పు కల్పడింది. ఎవ్వరికి వారు గెల్వాలని ఆడారు. ఆట వేగంగా జరిగి, ప్రేక్షకులను రంజింపకల్గింది ఆర్ ఎ సి లో మగన్‌సింగ్, ఇ యం ఇ లో బీర్ బహద్దూర్ అందరికన్న మిన్నగా ఆడారు బీర్‌బహద్దూర్, జయమిగ్ సికింద్రాబాద్ జట్టును చెరొక గోలు, సత్యప్రకాష్, మగన్‌సింగ్ బికనీరు జట్టుకు చెరొకగోలు చేశారు.

ప్రిఏషియను బాస్కెట్‌బాలు

కోట, జూన్ 22: ఇక్కడ జరుగుతున్న ప్రిఏషియన్ బాస్కెట్‌బాల్ పోటీలలో రైల్వేస్ 'రెస్ట్ ఆఫ్ ఇండియా' జట్టును 95—61 పాయింట్లతో ఓడించింది. మొదట్లో దీవాతో ఆడి రైల్వేస్ వెనుకపడి, తర్వాత పుంజుకుంది

ఇతర పోటీలలో సర్వీసెస్ రాజస్థాన్‌కు 70—62 తో, మైసూరు, పంజాబును 57—52 తో ఓడించాయి. ఈరెండు పోటీలు, సమఫోయాలో జరిగాయి

ఆగస్టులో సింగపూర్ బాస్కెట్‌బాలీబాల్ క్రీడోత్సవంలో పాల్గొనుటకు వచ్చిన ఆహ్వానమునకు భారత ఫెడరేషన్ కార్యవర్గం అమోదం తెలిపింది.

ఆర్.టి.ఆర్.సి. వాలీబాలు

విజయవాడ, జూన్ 22: స్థానిక ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు రిక్రియేషన్ క్లబ్ వారిచే నిర్వహించబడుతున్న వాలీబాల్ టోర్నమెంటు జూన్ 26 నుండి ప్రారంభమగును

చీరాల, గుంటూరు, కరీంనగర్, విజయవాడ డిపో 'ఏ' పూల్‌లో ఏలూరు, నిజామాబాద్ తెనాలి విజయవాడ డివిజన్ 'బి' పూల్‌లో లీగ్ పద్ధతిన ఆడును.

మోహన్ ఫిలిమ్సు

ప్రథమ వార్షికోత్సవ శుభసందర్భాన

మా ఎగ్జిబిటర్లకు అశేష ఆంధ్రప్రేక్షక మహాశయులకు సమర్పించు

-: మా నూతన చిత్రములు :-

అతిత్వరలో — తదుపరి చిత్రం



ఆనంద నిలయం
కాంతారావు... కృష్ణకుమారి... చలం... వాణిశ్రీ...

కన్నుల పండుగ
శోభన్‌బాబు... కె. ఆర్. విజయ... గుమ్మడి...

శరవేగంగా తయారవుచున్న
అంబికా ఫిలిమ్సు
"మామా మంచిరోజులొచ్చాయి"
"సీక్రెట్ ఏజంట్ 555"

ప్రముఖ తారాగణంతో నిర్మిస్తున్న
ఏ.యస్.సి. ఫైనాన్సియర్స్ ప్రొడక్షన్ నెం...1

విజయవంతముగా నడుచుచున్న చిత్రములు
జీవితబంధం: గ్రామదేవతలు.. దెబ్బకుదెబ్బ: దైవబలం..
కనకతార.. నిరుపేదలు.. కృష్ణమహిమ. సత్యమేజయం గుంటూరుజిల్లాకు మాత్రం

మోహన్ ఫిలిమ్సు
గాంధీనగరం విజయవాడ-3
M. P. Ranga

కొందరు దీన్నే వాడతారు — హాట్ రోల్డ్ **టిస్ట్రాంగ్**



మరికొందరు దీన్నే వాడతారు — కోల్డ్ ట్విస్టెడ్ **గ్రిప్ బార్**



మీకు తెలుసు హాట్-రోల్డ్ టిస్ట్రాంగ్ బార్సునుగూర్చి ఇప్పుడు టాటా స్టీల్ వెలలో కలిసివచ్చే మరొకము హై టెన్‌సైల్‌ను లభింప జేస్తున్నారు విశిష్టమైన రిబ్డ్ కోల్డ్ ట్విస్టెడ్ గ్రిప్‌బార్ ఖాంతదేశంలో రెయిన్ ఫోర్స్‌డ్ కాంక్రీటు నిర్మాణాలకు అరువైనది

- ★ సాదామైల్డ్‌స్టీల్ బార్లతో సరిపోల్చి చూస్తే స్టీలుకు అయే ఖర్చులు 40% తగ్గుతుంది
- ★ గ్యారంటీనిచ్చే ఈల్డ్/ప్రూఫ్‌స్ట్రెస్ 42.5 కిగ్రా/మిమీ² (సాదా మైల్డ్ స్టీల్ బార్సుకంటె 63% అధికము)
- ★ అత్యధికమైన డక్టయిలిటీ అతి సౌలభ్యంగా వంచవచ్చు సాఫ్ చేయవచ్చు
- ★ బాండ్ స్ట్రెన్ సాదామైల్డ్ స్టీల్ బార్సుకంటె రెండింతలుంటుంది

స్పెసిఫికేషనులు :

IS-1139 1966, సవరణ నం 1 ఆగస్టు 1968; IS-456-1964, సవరణ నం 3 ఆగస్టు 1968	టిస్ట్రాంగ్ I మీడియమ్ టెన్‌సైల్; టిస్ట్రాంగ్ II హై-ఈల్డ్ స్ట్రెన్గ్త్
IS-1786-1966, సవరణ నం 1 ఆగస్టు 1968; IS 456-1964, సవరణ నం 3 ఆగస్టు 1968	గ్రిప్ బార్ హై ఈల్డ్ స్ట్రెన్గ్త్

స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చి సెంటర్, రూర్కీవారి సాంకేతిక సాహాయ్యంతో కోల్డ్ ట్విస్టెడ్ గ్రిప్ బార్ తయారుకావింపబడుతూంది

వివరములకు మాకు వ్రాయండి

ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్
హెడ్ సేల్స్ ఆఫీసు
23B, నేతాజీ సుభాస్ రోడ్, కలకత్తా-1

(హా-5144)

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★
Regd. No. H-8

కె. హోర్ గారి ఆయుర్వేద మహాభృంగరాజ తైలము
వెంట్రుకలను రాలనీయదు శిరస్సును చల్లగా నుంచును

ఆంధ్రప్రభ
సంపుటి : 34 సంచిక : 172 విజయవాడ 24-6-1969 మంగళవారం 6 పేజీలు: 12 పైసలు



తెలంగాణా సమస్యపై ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు విఫలం

ఉపప్రధాని మురార్జీ హైద్రాబాద్ సందర్శన సంకల్పం విరమణ

రాష్ట్రపతి పరిపాలనపై మంకుపట్టు ఫలితంగా సమాధానం కుదరని స్థితి

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 23:

తెలంగాణా సమస్యపై సంప్రతింపులు కొనసాగించడానికై బుధవారం హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమాన్ని ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ విరమించుకున్నారు.

తెలంగాణా ఆందోళనను విరమించిన పక్షంలో తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించే నిమిత్తం బుధవారంనాడు హైదరాబాద్ రాగలనని శ్రీ దేశాయ్ మొదట సూచించారు.

శ్రీ దేశాయి, శ్రీ నిజలింగప్ప నేటి ఉదయం తెలంగాణా నాయకులను కలుసుకున్నప్పుడు ఈ సూచన చేసేరు. రాష్ట్రపతి పరిపాలనను విధించినపక్షంలోనే ఆందోళన విరమణకు విజ్ఞప్తి చేయగలనని శ్రీ చెన్నారెడ్డి పట్టుబట్టారు.

లోగడ నిర్ణయాన్ని మార్చుకుని శ్రీ మురార్జీ హైదరాబాద్ సందర్శన సంకల్పం విరమించుకోడంతో ఢిల్లీలో జరిగిన అగ్రస్థాయి చర్చలు విఫలమైనవనే భావించవచ్చు.

లోగడ అనుకున్న విధంగాకాక, శ్రీ మురార్జీ తన హైదరాబాద్ సందర్శన సంకల్పాన్ని విరమించుకోడంతో, కేంద్ర నాయకులకు, తెలంగాణా నాయకులకు మధ్య జరిగినచర్చలు విఫలమైనవని చెప్పవచ్చు. తక్షణం రాష్ట్రపతి పరిపాలనను విధించాలని, తెలంగాణా నాయకులు డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీ జె. చొక్కారావు, శ్రీ రామచంద్రారెడ్డి గట్టిగా కోరిన ఫలితంగా చర్చలు విఫలమైనట్లు చెప్పవచ్చు.

తెలంగాణా నాయకులు నేటి ఉదయం శ్రీ మురార్జీ దేశాయ్‌ని కలుసుకున్నప్పుడు, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించే ప్రసక్తి లేదని శ్రీ దేశాయ్ వారికి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప కూడా ఉన్నారు.

ఈ చర్చల సందర్భంలో కేంద్ర నాయకులు ఒక విషయానికిమాటుకు కొంత సుముఖతను వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణా ఆందోళనను విరమించిన పక్షంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని పదవి విరమణ చేయడానికి నచ్చచెప్పే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని ఈ చర్చలలో కేంద్ర నాయకులు వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. కొన్ని రాజకీయ సర్దుబాట్లపై చర్చలు కొనసాగించడానికి సమ్మతించిన పక్షంలో శ్రీ దేశాయ్ బుధవారంనాడు హైదరాబాద్‌కు వెళ్ళడానికి సంకల్పించారు కూడా.

తమ నిర్ణయాన్ని అందజేయడానికి డాక్టర్ చెన్నారెడ్డి, ఆయన సహచరులు కొంతవ్యవధి అడిగారు, ఆతర్వాత మధ్యాహ్నం డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్‌లు ఫోనుచేసి, తక్షణమే రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలన్న తమ కోర్కెను తిరస్కరించిన దృష్ట్యా శ్రీ దేశాయ్ హైదరాబాదుకు వచ్చినందువల్ల ప్రయోజనమేమీ వుండదని తెలియజేశారు.

తక్షణమే రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టే తేనే తప్ప ఆందోళన విరమణకు పిలుపునివ్వడానికి తమకు చిక్కుగా ఉంటుందని వారిద్దరు శ్రీ దేశాయ్‌కు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఫలవంతమైన చర్చలకు ప్రస్తుతం తెలంగాణాలో వాతావరణం అనుకూలంగా లేదు.

శ్రీ చెన్నారెడ్డి, శ్రీ లక్ష్మణ్ ఇద్దరూ రేపు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందు శ్రీ చొక్కారావు, శ్రీ రామచంద్రారెడ్డితోపాటు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి గాను వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించడం జరిగింది.

వారు చెప్పినది విన్న తర్వాతనే వర్కింగ్ కమిటీ సంభాషణల కొనసాగింపునకు కాంగ్రెస్ అధ్యక్షునికి అధికార మిచ్చింది. కాంగ్రెసు అధ్యక్షుడు ఈ చర్చను జరపవలసిందిగా శ్రీ దేశాయ్‌ని కోరారు.

రాష్ట్రపతి పాలన కాని, ప్రత్యేకరాష్ట్రం కాని అంగీకరించేది లేదని వర్కింగ్ కమిటీ స్పష్టం చేసిన విషయం పాఠకులకు విదితమే.

ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా చేయ

(మిగతా 3వ పేజీలో)

రైల్వేలలో విద్రోహ చర్యలు

హైదరాబాద్, జూన్ 23: గత 24 గంటలలో దక్షిణ మధ్య రైల్వేలోని మూడు ప్రాంతాలవద్ద విద్రోహక చర్యలు జరిగినట్లు ఇక్కడకు తెలియవచ్చింది. దక్షిణ మధ్య రైల్వేలోని ఖాజీపేట — బల్లార్షా సెక్షనులో ఉప్పల్, హసన్‌పర్తి రైల్వే స్టేషనుల మధ్య ఒక వంతెనతాలూకు స్లీపర్లు గత రాత్రి దగ్ధమైనవి. వాటిని గమనించి నెం. 16 న్యూఢిల్లీ — మద్రాసు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ డ్రైవరు మంటలను ఆర్పే నిమిత్తం రైలును ఆపుచేశాడు. సుమారు మూడు గంటలసేపు గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. జమ్మికుంటవద్ద నెంబరు 22 న్యూఢిల్లీ — హైదరాబాద్ దక్షిణ ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలసేపు ఉప్పల్‌వద్ద, నెం. 395 వర్ధా — ఖాజీపేట ప్యాసింజర్ నాలుగున్నర గంటలసేపు, హసన్‌పర్తి రోడ్డువద్ద సుమారు రెండు గంటలసేపు నిల్చిపోయింది. గస్తీలో ఉన్న ఒక ఉద్యోగిని సుమారు 40 మంది భయపెట్టి స్లీపరులకు నిప్పు పెట్టినట్లు చెప్పబడింది.

సికింద్రాబాద్ — వాడి సెక్షనులో వాగలపల్లి — లింగంపల్లి మధ్య రైలుమార్గం

(మిగతా 3 వ పేజీలో)

శనివారంనాడు ప్రధాని ఇందిరాగాంధిని టునీసియా విదేశాంగమంత్రి హబీబ్ బౌర్గీబా కలుసుకొన్నప్పటి చిత్రం.

రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టే ప్రసక్తి ఎంతమాత్రం లేదు

ప్రత్యేక రాష్ట్ర అవకాశంకూడా సున్నాయే అని శ్రీ నిజలింగప్ప స్పష్టీకరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 23:

"తక్షణమే రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టే అవకాశాన్ని, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడు త్రోసిపుచ్చారు.

సంతృప్తికరమైన పరిష్కారాన్ని మేము కనుగొనలేక పోయాము. కేంద్రానికి ఇది చాలా కష్టంగా వుంది. తక్షణమే రాష్ట్రపతిపాలన ప్రవేశ పెట్టే విషయంలోను, లేదా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని అంగీకరించడంలోను వర్కింగ్ కమిటీకి కూడా ఆ విధంగానే వుంది అని శ్రీ నిజలింగప్ప పత్రికల వారితో అన్నారు. ఆయన బెంగుళూరు వెళ్తూ దారిలో ఇక్కడ ఆగినప్పుడు పత్రికలవారితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు:

"ఈ మిత్రులు మా వద్దకు వచ్చి తమ సమస్యల గురించి ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభమైందో ఆ కారణాలను వర్కింగ్‌కమిటీకి వివరించి చెప్పారు. "అధికారులకు, సర్వీసులకు సీనియారిటీ ఇచ్చే విషయంలోనూ తెలంగాణాలో అన్యాయాలు జరిగాయని, ఒప్పందాన్ని పూర్తిగా అమలు పరచలేదని, తత్ఫలితంగా ఏర్పడిన కొంత అసంతృప్తి ప్రస్తుతం జరిగిన దురదృష్టకర సంఘటనలు—అంటే దౌర్జన్యం—రూపంలో వ్యక్తమయినట్లుగా తనకు అర్థమైనదని శ్రీ నిజలింగప్ప అన్నారు.

శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు కొన్ని అత్యాచారాలను చేసినట్లుగా ఆరోపించడం జరిగింది. ఈ నలుగురు మిత్రులు తమతమ కోర్కెలను వినిపించినపుడు ఈ సమస్యలకు సంబంధించిన అన్నిఅంశాలను వర్కింగ్ కమిటీ పరిశీలించింది. అని ఆయన అన్నారు.

వీరు ఢిల్లీలో ప్రధానమంత్రిని, ఉపప్రధానమంత్రిని, కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకున్నారు. వీరు చెప్పే విషయాలను సానుభూతితో మేము విన్నాము. వీరిలో ఒకరైన శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి ఇక్కడికి వచ్చి వున్నారు. మిగిలిన ముగ్గురు ఢిల్లీలోనే వుండి శ్రీ మురార్జీ దేశాయ్‌తో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు.

తాము కాని, కేంద్రం కాని, వర్కింగ్ కమిటీ కాని పరిష్కారాన్ని దేనిని కనుగొనలేక పోయిందని ఆయన వెల్లడించారు. "అయితే ఇతర విషయాల నన్నింటిని సానుభూతితో పరిశీలించడం జరుగుతుంది. ఏదైనా అన్యాయము జరిగినా, లేక కమిటీని నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులోనిఅంశాలను అమలు జరపక పోయినప్పుడు కి, తక్షణమే వాటిని అమలు జరుపేటందుకు చర్యలను తీసుకోవడం జరుగుతుందని అధికారులకు,ఎన్.జీ.ఓ.లకు సీనియారిటీ విషయాలనుచూడడం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు.

"తెలంగాణాలో మిగులును వెచ్చించే విషయము కూడా ఇంతే. ఈ మిగులును వెంటనే తేల్చాలి. వీటిని సాధ్యమైనంత త్వరలో తెలంగాణా ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి వినియోగించాలి. నాకు సంబంధించినంతవరకు, మిగులు అనేది లేనప్పటికీ, తెలంగాణాప్రాంతం ఎన్నో విధాలుగా వెనుకబడి వున్నందువల్ల రాష్ట్రం, కేంద్రంవారి(తెలంగాణా) న్యాయసమ్మతమైన కోరిక తీర్చేందుకు ధనాన్ని సమకూర్చాలని నేను భావిస్తున్నాను".

శాంతిభద్రతల పరిరక్షణ విషయ అత్యాచారాలు జరిగివున్నట్లయితే, వాటిపై ఆలస్యంలేకుండా విచారణ జరిపించవచ్చు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయి చెప్పారు.

"ఆలోచనలు బుజువైనట్లయితే, ఏమి చేయాలో ఉపప్రధాని చూస్తారు".

"ఈ ముగ్గురు మిత్రులను, శ్రీ దేశాయ్‌ని చర్చలు కొనసాగించవలసిందిగా నేను సలహా ఇచ్చాను. ఈ మిత్రుల అభిప్రాయాలకు ఏమి సలహా ఇవ్వాలో నేను రాత్రికి గాని, రేపు ఉదయం కాని శ్రీ దేశాయ్‌ని సంప్రతించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాను. ప్రధాని జపాన్ వెళ్ళేముందుగా ఆమెను సంప్రతించాను."

(మిగతా 3 వ పేజీలో)

ముఖ్యమంత్రి మౌన వ్యాఖ్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నేడు ఢిల్లీనుండి రాజధానికి తిరిగివచ్చారు.

ఆయన పత్రికల వారితో ఢిల్లీ చర్చలపై ఏవిధమైన వ్యాఖ్యానం చేయడానికి నిరాకరించారు. అయితే చమత్కార ధోరణిలో ఆయన ఇలా అన్నారు. "ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధ్యక్షుని ఇంటర్వ్యూ చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ అభిప్రాయాలు చెబుతారో నా అభిప్రాయాలు కూడా అవే".

వ్యవసాయ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి, ఏ. పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ కాకాని కూడా ఢిల్లీనుండి తిరిగి వచ్చారు.

కోర్టు ఆవరణలో సత్యాగ్రహులపై పోలీసుల లాఠీ చార్జి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23: ప్రత్యేక తెలంగాణావాదులు ప్రారంభించిన సామూహిక సత్యాగ్రహం సందర్భంగా సత్యాగ్రహులు ఒకటి నగర క్రిమినల్ కోర్టులవద్ద పెద్దసంఖ్యన వచ్చినపుడు వారిని అదుపులో పెట్టడానికి పోలీసులు నేడు లాఠీచార్జి జరిపారు. ఈ లాఠీచార్జిలో 20 మంది గాయపడ్డారు.

సత్యాగ్రహుల గుంపు ఒక హెడ్ కానిస్టేబిల్‌పై దౌర్జన్యానికి దిగడంతో పోలీసులు ఈ లాఠీచార్జి జరిపారు.

కోర్టు భవనాలనుండి విశాలమైన మైదానంలోకి గుంపులు గుంపులుగా జనం విరుచుకుపడటంతో కోర్టు ఆవరణ అంతటా గందరగోళం, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నినాదాలు చేస్తున్న సత్యాగ్రహులను తీసుకువచ్చిన లారీలు కోర్టు ఆవరణలోకి ప్రవేశించలేకపోయినవి. శిక్షలు విధించబడిన సత్యాగ్రహులతో నిండిన లారీలు జైళ్ళకు వెళ్ళి అక్కడ ఖైదీలకు స్థానం లేనందున తిరిగి వచ్చినవి. అప్పటికీకూడా ఇంకా సుమారు 25 లారీలలో సత్యాగ్రహులు వేచి ఉన్నారు. వారు శిక్షలకై ఎదురు చూస్తున్నారు.

నేటి సాయంత్రానికి సత్యాగ్రహుల సంఖ్య పెరగడంతో వారిని అదుపులో ఉంచడం పోలీసులకు కష్టమైంది. అరెస్టయిన సత్యాగ్రహులను కోర్టులకు తీసుకు రావడానికి వివిధరకాల వాహనాలను ఉపయోగించారు. చార్మినార్‌వద్ద తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు శ్రీ జి. పి. సక్సేనా సత్యాగ్రహులను జైళ్ళకు వెళ్ళిపోవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

గుంపు ఒకటి విసిరిన రాళ్ళు తగిలి కోర్టు భవనంపై అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయినవి. కొన్ని పోలీసు వాహనాలకుకూడా కొంత నష్టం కలిగింది.

తెలంగాణా న్యాయవాదుల ఫోరం కన్వీనర్, కోశాధికారి అయిన శ్రీ వి. పి. జైన్, గోపాల్ నాయక్, కోర్టు ఆవరణలో జరిగిన లాఠీ చార్జీని ఖండించారు. పోలీసులు ఒక లారీ సత్యాగ్రహులను కొట్టినట్లు వారు ఆరోపించారు.

రక్తం ప్రవహిస్తున్న గాయాలతో న్యాయవాది శ్రీ ఎం. పాండురంగారావు ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

గుడివాడలో బట్టల దుకాణం దోపిడి

కాష్‌బాక్సులో రు. 17,000 గల్లంతు

గుడివాడ, జూన్ 23: నిన్న రాత్రి 7 గంటలు 10 గంటల ప్రాంతంలో గుడివాడ మెయిన్ రోడ్డులో ఉన్న ఒక బట్టల దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. ఉత్తర దేశానికి చెందిన ఒక ముఠా గుడివాడ వచ్చి ఒక స్థానిక లాడ్జింగులో మకాంచేసినట్లు, నిన్న రాత్రి వరకు గుడివాడలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. సిల్కు బట్టల దుకాణం క్యాష్ బాక్సు పగలకొట్టి రు.17,000రూపాయలు తోడుకున్నారు. పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయ సర్దుబాట్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంసిద్ధత

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 23 —

తెలంగాణా నాయకులతో తుదిసారిగా ఉదయం జరిగిన సంభాషణలలో రాష్ట్రపతిపాలన ఆంధ్రప్రదేశ్‌పై విధించడానికి కేంద్రం ఎన్నటికీ సమ్మతించబోదని ఉపప్రధాని శ్రీ మురార్జీ, శ్రీ నిజలింగప్ప స్పష్టంచేసినట్లు తెలియవచ్చింది తెలంగాణానాయకుల కోర్కెలపై సంభాషణలు కొనసాగించడానికి ప్రాతిపదికగా ముఖ్యమంత్రిపదవి నుండి శ్రీ బ్రహ్మానందరెడ్డిని వైదొలగవలసిందని సూచించడానికి కేంద్ర నాయకులు అంగీకరించారని కూడా తెలిసింది.

ముఖ్యమంత్రితో రాజకీయసర్దుబాట్లకు అంగీకరించే పక్షంలో తెలంగాణా నాయకుల కోర్కెలపై సంభాషణల నిమిత్తం శ్రీ మురార్జీ బుధవారం హైదరాబాదుకు రాగలరని స్పష్టంచేయబడింది. కేంద్ర నాయకుల దృఢవైఖరి మొత్తంమీద తెలంగాణా నాయకులను ఇరకాటంలో పెట్టిందని ఢిల్లీ వార్తలు సూచిస్తున్నాయి.

రాష్ట్రపతి పాలన విధించే వరకు ఉద్యమాన్ని విరమించబోమని పట్టుబడుతూ ఉన్న శ్రీ చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌లకు కేంద్ర వైఖరి మరింత ఇబ్బందిగా తయారయింది. ముఖ్యమంత్రి వైదొలగడానికి అంగీకరించేపక్షంలో ఆయన తరువాత నాయకుని ఎన్నుకునే విషయంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణా ప్రజాసమితి నాయకులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టగలదు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగితే ఆయన స్థానంలో ఎవరు అధికారంలోకి రాగలరో తెలంగాణా నాయకులకు తెలియదు. ఢిల్లీకి వచ్చిన తెలంగాణా నాయకులు నలుగురిలో ఎవరినయినా ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకొనే పక్షంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో అది చీలికను సృష్టించగలదు.

ముఖ్యమంత్రితో రాజకీయ సర్దుబాట్లకు, చర్చలకు అంగీకరించేపక్షంలో హైదరాబాదును శ్రీ మురార్జీ దర్శించగలరని తెలంగాణా నాయకులకు స్పష్టం చేయబడింది.

రాష్ట్రపతి పాలన మినహా, ఇతర రాజకీయ సర్దుబాట్లకు అంగీకరించినప్పుడే బుధవారంనాడు హైదరాబాదును శ్రీ మురార్జీ దర్శించగలరని తెలంగాణా నాయకులకు స్పష్టంచేయబడింది. నేటి సాయంత్రం లోగా శ్రీ మురార్జీకి ఈ విషయమై ఏదో ఒక సమాధానం ఇవ్వవలసి ఉన్నది.

తన హైదరాబాద్ యాత్ర యావత్తూ తెలంగాణా నాయకుల వైఖరిపై ఆధారపడి వుంటుందని శ్రీ మురార్జీ తరువాత స్పష్టం చేశారు.

సమావేశంనుండి బయటకు రాగానే దగ్గరనే విలేఖరులు వేచివుండడాన్ని గమనించి "మీరు చెప్పవలసింది ఏమైనా ఉన్నదా?" అని చెన్నారెడ్డిని శ్రీ మురార్జీ సూటిగా ప్రశ్నించారు. శ్రీ చెన్నారెడ్డి వెంటనే ఏమీ చెప్పలేక పోయారు. తరువాత కొంత తేరుకొని "తరువాత మిమ్ములను కలుసుకొంటాము" అని అన్నారు.

సమావేశం అనంతరం శ్రీ చెన్నారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టే పక్షంలో ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను ప్రస్తుతానికి నిలిపి వేయ వల

(మిగతా 3 వ పేజీలో)



సవరణ నోటీసు

మెస్సర్సు వర్జీనియా ఈస్టుకోస్టు టొబాకొ కార్పొరేషను ఋణదాతల సమావేశము ది 2-7-69 తేదీన గుంటూరులో జరుగునని ఆంధ్రప్రభ, మరియు ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ప్రకటించియున్నాము. కాని శ్రీ వై. కె. ఎస్. ప్రకాశరావుగారు (ట్రస్టీ) విదేశయాత్రలో ఉన్నందున వారు తిరిగి వచ్చిన తదుపరి మరొక తేదీ నిర్ణయించి తెలుపబడునని, జులై 2 వ తేదీన సమావేశము జరుగబోదని ఇందు మూలముగా కోరడమైనది.

గుంటూరు,
21—6—69.

ఇట్లు,
గోగినేని కనకయ్య, ట్రస్టీ.





కావలెను

జపాన్ ఆర్టు పీసెలు, టెలిఫెన్,టూటింగులు, రెడీమేడ్‌దుస్తులు, కాలువలు, నిలన్ పోకలు, పైలకు ఆర్డర్లు సేకరించుటకు నెలకు రు. 650—లు, లేదా మంచి కమిషనుమీద సేల్స్‌మెన్ ఉద్యోగమునకు ఖాళీ కలదు. కాంపిట్లకు వ్రాయండి.
SWASTIKA (55), Box 1664, Delhi.

వాయిదాల మీద ట్రాన్సిస్టర్

వెలవిరు 10—౦ వాయిదా చెల్లించుట మీద ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్ 70' 3 బాండ్ల అఖిల ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో తెప్పించు కొనండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపబడును. వ్రాయండి:
JAPAN AGENCIES (10), P. Box 1194, Delhi-6.

రు 500/- మంది రు 12000/- అప్పు దొరకును

వివాహాలు వ్యాపారము ఇల్లు కారు ట్రాక్టర్ వగైరాలకు స్వంతపూచీ మీద అప్పు దొరకును. సులభమైన 60 వాయిదాలలో తీర్చవచ్చును. ఇంగ్లీషులోగాని హిందీలోగాని వ్రాయండి
KUBER FINANCE PVT. LTD. SEETLA (K-81), AMRITSAR.

ట్రాక్టర్ టైరులు

యదార్థమైన వినియోగదారులకు మాత్రమే జి డి ఆర్ నుంచి ఐదోపు కన్‌సైన్‌మెంట్లలో నుండి ట్యూబుతో ఎస్ టి సి విక్రేత ధరకు 6 50×20/6 మరియు 11×38/6 సైజు లభించును

పూర్తి వివరములతో వ్రాయండి.

ESPI TRADING COMPANY
Gresham Assurance House, 3rd Floor P M Road, BOMBAY-1
Phone 264513
Grams 'ESPITRADE'

టి. టి. దేవస్థానములు, తిరుపతి

దిగువ ఉద్యోగములకు ఆయా అర్హతలు గలవారి వద్దనుంచి దరఖాస్తులు తిరుపతిలోని టి.టి. దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుకు 10—7—69 వరకు చేరులాగున కోరడమైనది. ఇదివరకే సర్వీసులో వున్నవారు దరఖాస్తులను తమ అధికారుల ద్వారా పంపవలెను. అడ్వాన్సు కాపీ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుకు పంపవలెను. అవసరమైనచో అభ్యర్థులు ఇంటర్వ్యూ నిమిత్తం దరిమిలా తెలియజేయు ప్రదేశమున తమ స్వంత ఖర్చులతో హాజరు కావలెను. సెలెక్టు అయినవారు వెంటనే ఉద్యోగములో చేరవలెను. దరఖాస్తుల కాపీలు వేలూరు, డిస్ట్రిక్టు విద్యాశాఖ ఆఫీసరుకు కూడ పంపవలెను.

ఎస్. వి. హైస్కూలు, వేలూరు

1. బి.టి. అసిస్టెంటు: 1 ఖాళీ (లెక్కలు) తెలుగు మీడియం స్కేలు: రు 140—5—180—10—250 మరియు మామూలు అలవెన్సులు.
   అర్హతలు: బి.ఏ. లేదా బి.ఎస్‌సి. బి.టి. (లెక్కలు) తెలుగు మీడియం.
2. తెలుగుపండిట్ గ్రేడు 1: ఒకఖాళీ స్కేలు: రు 140—5—180—10—250. మరియు మామూలు అలవెన్సులు.
   అర్హతలు: ఎస్.ఎస్.ఎల్.సి. మరియు విద్వాన్ (తెలుగు).
3. తెలుగుపండిట్ గ్రేడు 2: ఒక ఖాళీ. స్కేలు: రు 90—4—110—3—140.
   అర్హతలు: విద్వాన్— పండిట్స్ ట్రెయినింగు.

ఎస్. వి. హయ్యర్ సెకండరీ స్కూలు, తిరుపతి

1. హిందీపండిట్ గ్రేడు 1 (ఒక ఖాళీ 1969—70 సం.కు మాత్రమే)
   1. ఎం.ఏ. బి.ఇడి., స్కేలు రు 180—10—300—15—375. ఎం.ఏ. హిందీ లిటరేచరు.
   2. విద్వాన్ (హిందీ) పండిట్స్ ట్రెయినింగ్— లేదా సెకండరీ గ్రేడు ట్రెయినింగు— పాసై సర్టిఫికెట్ కోర్సుతో జీతంస్కేలు: రు 130—5—155—7½—200—10—250. నెలకు రు 15— స్పెషల్ జీతము, మూడు అడ్వాన్సుడు ఇంక్రిమెంట్లతో.

(సం) ఎం. చంద్రమౌళిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ నవమి
1969, జూన్ 24 మంగళవారం
నవమి ప. 1—05 వరకు
హస్త ఉ. 6—32 వరకు
వర్జ్యం ప. 2—33 నుం: 4—09 వ:

భౌతిక సాధనలతో అమరత్వ సాధన

మృత్యువును నివారించగల భౌతిక సాధనను కనుగొనడం సాధ్యమేనని భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు నేడు చెప్పుతున్నారు. కాని, ఆ రీతిగా సాధించిన అమరత్వం వలన ఇప్పటి చైతన్యమే ఇప్పటి శరీరంలో సుదీర్ఘంగా కొనసాగినట్లవుతుంది. చైతన్యంలో మార్పు లేని అమరత్వంవలన ప్రయోజనం అత్యల్పం.
—శ్రీ అరవిందుడు.

అంతర్వాణి

1969 జూన్ 24 మంగళవారం

ప్రధాని పర్యటన

ఆసియా, ఆఫ్రికా దేశాలమధ్య సన్నిహిత సంబంధాలు పరస్పర సహకారం పెంపొందడానికి దోహదం చేయగల బాండుంగ్ సమావేశం పెకింగ్ నాయకుల వితండ దోరణివల్ల భగ్నమైపోయింది. అల్జీరియాలో సమావేశం జరపడానికి రెండుతఫాలు జరిగిన ప్రయత్నాలుకూడా చైనా విధానాలవల్లనే విఫలమైనవి. క్రిందటి రెండు సంవత్సరాలలోనూ బాండుంగ్ సభను పునరుద్ధరించడానికి ప్రయత్నాలే జరుగలేదు. ఆసియా, ఆఫ్రికా దేశాలపై తమ ప్రాబల్యాన్ని స్థిరపరచుకునేందుకు బాండుంగ్ సభ ప్రతిబంధకమని పెకింగ్ నాయకులు అభిప్రాయపడినారు. సమష్టి సంప్రతింపులకు, ఆలోచనలకు ఆర్థిక, వ్యాపార రంగములలో పరస్పర సహకారావకాశాల వివారణకు వున్న అవకాశం బాండుంగ్ సభ నామమాత్రం కావడంతో పూర్తిగా పోయింది.

బాండుంగ్ సభను పునరుద్ధరింపవలసిన అవసరం వున్నది. ఇటీవల జపాన్ పసిఫిక్ ప్రాంత సభ ఫోక దానిని ఏర్పాటు చేయాలనిసూచించింది. బ్రిటన్, అమెరికా సేనలు సింగపూర్, వియత్నామ్‌ల నుంచి వెళ్లిపోవటంవల్ల ఏర్పడు ఖాళీని భర్తీ చేయడానికి ఆసియా రాజ్యాలు ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సోవియట్ యూనియన్ సలహా ఇచ్చింది. వీటి దృష్ట్యా, ఆసియా, ఆఫ్రికా రాజ్యాలు సమావేశం కావడం ప్రయోజనకరం. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఈ వారం జపాన్, ఇండొనేషియాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటన ఆ రెండు దేశాలతో భారతదేశ మైత్రీ సంబంధాలనుమరింత దృఢం చేయడానికి తోడ్పడ్డంతో పాటు ఆసియా దేశాల మధ్య వివిధ రంగములలో సహకారం వృద్ధి పరచడానికి గల అవకాశాల పరిశీలనకు కూడా ఉపయోగపడవచ్చును.

ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం జపాన్—భారత దేశాల మధ్య ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఏర్పడినవి. భారతదేశ అభివృద్ధి కార్యక్రమాలకు జపాను సాంకేతిక ఆర్థిక సహాయమును అందజేస్తూ వుంది. వ్యవసాయరంగంలో అధికోత్పత్తిని సాధించడానికి కూడా జపాన్ నిపుణులు తోడ్పడుతూ వున్నారు. ఎన్నోవిషయాలలో ఈ రెండుదేశాలు పరస్పరం సహకరించుకుంటూవున్నవి. ఈ రెండుదేశాల అపేక్షలు విరుద్ధమైనవి కానందున, ఇప్పటిమైత్రీ సంబంధాలు మరింత దృఢంకావడానికి, ఇప్పటి సహకార రంగం ఇంకా విస్తృతం కావడానికి ప్రధాని జపాను పర్యటన తోడ్పడుతుంది.

ఇండొనేషియా—భారత సంబంధాలు ఈ శతాబ్దంలో ఏర్పడినవి కావు. ప్రాచీన కాలంనుంచి ఈ రెండుదేశాల మధ్యవ్యాపార సాంస్కృతిక సంబంధాలు వర్ధిల్లుతూ వచ్చినవి. ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం ఇండొనేషియాస్వాతంత్ర్య పోరాటం ఫలప్రదం కావడానికి భారతదేశంకృషి అల్పమైనదికాదు. స్వర్గీయ జవహర్‌లాల్‌నెహ్రూ డచ్ సామ్రాజ్యవాదానికి ప్రతికూలంగా ఆసియా దేశాలను సంఘటిత పరచడానికి న్యూఢిల్లీలో సభను ఏర్పాటుచేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాలపమైక్యతకై తొలిప్రయత్నం భారతదేశంలోనే జరిగింది. అప్పటి వాతావరణాన్ని తిరిగి కల్పించడానికి ప్రధానమంత్రి ఈ పర్యటనలో కృషి చేయవలసివుంటుంది.

కొంతకాలంక్రితం చైనా, పాకిస్తాన్‌ల "కుట్ర" వల్ల ఇండొనేషియా ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అనుసరించింది. అధ్యక్షుడు సుకర్నో భారతదేశాన్ని అమిత్రదేశంగా పరిగణించుతూ వచ్చారు. కమ్యూనిస్టు తిరుగుబాటు విఫలమై సుకర్నో పదవీచ్యుతుడైన తరువాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారతదేశంతో తిరిగి స్నేహసంబంధాలను వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వుంది. ఇండొనేషియా నాయకులు భారతదేశం సందర్శించిన తరువాత రెండు దేశాలమధ్య తిరిగి మామూలు సంబంధాలు ఏర్పడినవి. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇండొనేషియా పర్యటనఫలితంగా, రెండు దేశాల మధ్య వెనుకటి సన్నిహితత్వం ఏర్పడవచ్చును. ఈ పర్యటన ఫలితాలు బాండుంగ్‌సభ పునరుద్ధరణకు అవసరమైన పరిస్థితులను కల్పించగలవని ఆశిస్తున్నాము.

ఘోరమైన రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో వారణాసి సమీపమున అలహాబాద్— గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోరమైన రైలుప్రమాదం మన దేశ దుస్థితిని కొట్టవచ్చినట్టుగా ఎట్టఎదుట గోచరింపజేస్తున్నది. ప్రమాదకారణం విద్రోహచర్యయే అనడానికి సంశయింపవలసిలేదు. రైలుప్రమాదాలు రైల్వేసిబ్బంది అజాగ్రత మూలమున సంభవించడం ఎంతఘోరమో, విద్రోహచర్య ఫలితంగా సంభవించడంకూడ అంత ఘోరమే. రైల్వేల నిర్వహణ ఈ రెండువిధములైన ప్రమాదాలకూ అవకాశమీయని పద్ధతిలో కొనసాగుతున్నట్లు అనిపించుకోగలిగే పరిస్థితులు దేశంలో ఏర్పడడం ఎన్నటికో!

ఒక కొండవాగుపై గల వంతెన పైని రైలుపట్టాల ఫిష్‌ప్లేట్లు తొలగించబడినందువలన ఇంజనుతో సహా ఆరుబోగీలు పట్టాలు తప్పి అమాంతం వంతెనక్రింది వాగులోనికి బోల్తాకొట్టాయి. తీవ్రంగా గాయపడి తుదకు ప్రాణములుకోల్పోయిన ఇంజనుడ్రైవరు మరణ వాఙ్మూలం ప్రకారం ఎవరోవ్యక్తి ఆ చీకటివేళ రైలుబాటపై కనుపించగా అనుమానించి డ్రైవరు వెంటనే ఇంజనుకు బ్రేకువేయడం జరిగినదిగాని, మహా వేగంతోపోతూ వుండిన ఆ ఇంజనును అది నిలువరించగలిగే లోపుగానే జరుగవలసిన వైపరీత్యమంతా జరిగిపోయింది. పలువిధాల గాయపడిన వారిసంగతి అలావుండగా, మొత్తముమీద 81 మంది నిండుప్రాణాలను ఈ దుస్సంఘటన బలిగొన్నదంటే దీని భయానక స్వరూపం మెట్టిదో కొంతవరకు ఊహించుకోవచ్చు.

ప్రమాదం విద్రోహచర్య ఫలితమనేది స్పష్టపడుతూనేవున్నా ఆ విద్రోహపుస్వరూపస్వభావాలుమాత్రం ఇంకా విశదంకాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం నేరాలుచెయ్యడానికి అలవాటుపడ్డ వర్గాలవారి నిలయమని, గత సంవత్సరంకూడా ఈ ప్రాంతంలో ఈ మాదిరి విద్రోహ ప్రయత్నమేజరిగినదనీ చెప్పబడుతూ వున్నది. ప్రయాణీకులను దోచుకొనే ఉద్దేశంతో ఈ విద్రోహచర్య తలపెట్టబడి వుండవచ్చునని కొందరూహిస్తున్నారుగాని, సుస్పష్టంగా దాని నిదర్శనలేవీ ఇంతవరకు కానరాలేదు. వేలకొలది కరెన్సీ నోట్లతో కొందరు ప్రయాణీకులొకాగ్తి ఆ రైలులో ప్రయాణంచేస్తూ వుండిన మాట మాత్రం యథార్థం.

ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఏదో కొంతమథన పడడం, తరువాత ఆ సంగతే మరచిపోవడం, ప్రమాదాలుయథాపూర్వంగాపునరావృత్తములౌతూవుండడం — ఇది మన దేశంలో పరిపాటి అయిపోతూ వున్నది. విద్రోహచర్య ఫలితంగా ఏదైనా ఒకప్రమాదం జరిగినట్టు స్పష్టమైనప్పుడు, దానికుట్ర ఎక్కడనున్నదో కనుగొని దానిని పూర్తిగానిర్మూలించేసేపర్యంతమూ ప్రభుత్వంవిశ్రమించరాదు. విద్రోహచర్యలకుపాల్పడినవారికిసింహస్వప్నమై ఉండేటట్టుగా ప్రభుత్వచర్యలు తీవ్రతరంచేయబడితేతప్ప,ఇటువంటి ఘోరప్రమాదాలు దేశంలో వెనుకబట్టడ మనేది జరగనేరదు. మృతులైన వారి బంధువులకూ, గాయపడినవారికీ పరిహారము చెల్లించడం ఈ సమస్యకు సరియైన పరిష్కారం కాజాలదు. విద్రోహచర్యల ఫలితంగాగానిరైల్వే సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగాగాని ఎటువంటి ప్రమాదాలూజరగడంలేదన్న ప్రతిష్ఠ సార్జించుకో గలిగినప్పుడే రైల్వేల నిర్వహణ గర్వకారణమై విలసిల్లుతుంది.

విశాఖలో జూలై1నుండి ఫెర్రీ సౌకర్యం రద్దు

పోర్టు అధికారుల నిర్ణయం

విశాఖపట్నం, జూన్ 23 : విశాఖపట్నంలోని కొన్ని పెద్ద పరిశ్రమలలో పనిచేసే కార్మికులు తేలికగా తమ తమ కర్మాగారాలకు వెళ్లే నిమిత్తమై, తక్కువ ఖర్చుతో షటిల్ సర్వీసులను ప్రారంభించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు. హిందూస్తాన్ షిప్‌యార్డు, కోరమండల్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ వంటి ముఖ్య కర్మాగారాలు పోర్టు ప్రాంతంలోనే ఉన్నాయి. షిప్‌యార్డులో పనిచేసే సగం మంది కార్మికులు పట్టణ సమీపంలోనే నివసిస్తూ, ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే, పోర్టు అధికారులు నడుపుతున్న ఫెర్రీపై వెడుతూ వున్నారు. కాని, ఇటీవల కేంద్రమంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు ప్రారంభించిన వంతెనవల్ల ప్రజోపయోగం జరగడమే కాక, ఇందుకారణంగా జూలై 1 వ తేదీ నుండి ఫెర్రీ సౌకర్యాన్ని రద్దుచేయడానికి పోర్టు అధికారులు నిర్ణయించారు. అయితే, ఈ ఫెర్రీ సౌకర్యాన్ని రద్దుచేసినట్లయితే, కార్మికులు చుట్టూ తిరిగి రావలసి వస్తుందని ఈ కారణంగా పని స్థలానికి చేరడం ఆలస్యం అవుతుందని భావించబడుతున్నది.

ఈ ఫెర్రీ సౌకర్యాన్ని కొనసాగించడం వల్ల షిప్పుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నదని, అందువల్ల ప్రత్యమ్నాయ మార్గం లేకపోవడం చేత దీనిని రద్దుచేస్తున్నామని పోర్టు అధికారులు చెప్పారు. అంతేగాక ఈ ఫెర్రీని నడపడంవల్ల పోర్టుకు పెద్ద నష్టం వస్తున్న దనికూడా వారు అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలతో సంబంధం కలిగివుండేటట్టు రైల్వేవారు షటిల్ సర్వీసులను నడిపినట్లయితే ఈ సమస్య తీరగలదని పారిశ్రామిక వేత్తలు, కార్మికులు భావిస్తున్నారు. ఈ షటిల్ సర్వీసులకు సంబంధించిన ప్రతిపాదనలను గనుక పారిశ్రామిక సంస్థలు పంపినట్లయితే, ఈ విషయాన్ని పరిశీలించగలనని కేంద్ర రైల్వే స్టేట్‌మంత్రి శ్రీ పరిమళ్ ఘోష్ చెప్పారు. ఈ సందర్భంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.

పవనాలను కొలవడంలో కొత్త పద్ధతి

ఆంధ్ర యూనివర్శిటీ కృషి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 23: పవనాలను కొలవడానికి కొత్త పద్ధతిని ఆంధ్ర యూనివర్శిటీ కనుగొన్నది.

ఆంధ్ర యూనివర్శిటీ భౌతికశాస్త్ర విభాగంలోని రేడియో పరిశోధనశాల ఈవిధానాన్ని కనుగొన్నది.

సూర్యమండలంలో అణు సంచలనం వలన ప్రతి ఏడాది విభిన్న స్థాయిలలో గాలిలో మార్పు కలుగుతుందని ఈపద్ధతిని ఉపయోగించి కనుగొన్నారు. ఈవిషయాన్ని ప్రొఫెసర్ బి. రామచంద్రరావు చెప్పారు.

పవనాలవలన అంతరిక్షంలోని కదలికలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందువలన ఈపద్ధతి రక్షణశాఖకు అత్యంత ఉపయోగకరమైనదని ఆయన చెప్పారు.

ట్రాన్సుపోర్టు పనివారి సమ్మె వాయిదా

విశాఖపట్నం, జూన్ 23 : విశాఖపట్నం మోటారు ట్రాన్సుపోర్టు పనివారు జూన్ 25 నుండి జిల్లా అంతటా జరుపదలచిన సమ్మెను ఆంధ్ర మోటారు వాహనాల పనివారి సంఘం (ఐ. ఎన్. టి. యు. సి.) జూలై 20 వ తేదీకి వాయిదా వేసింది. విశాఖపట్నం ప్రాంతీయ లేబర్ అసిస్టెంటు కమిషనర్ విజ్ఞప్తిపై ఈ వాయిదా వేయడం జరిగింది. (ప, ఏ.)

ఆల్యనారం మైకా గనుల వివాదం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23: నెల్లూరు జిల్లాలోని కలిచేడుపోగల ఆల్యనారం మైకా గనుల యజమానులు, కార్మికుల మధ్య ఉత్పన్నమైనవివాదాన్ని కేంద్ర కార్మికశాఖ ప్రాంతీయ కమిషనర్ శ్రీ హెచ్. డి. గోయల్‌కు మధ్యవర్తిత్వానికై నివేదించారు. (డిమాండ్లు, మక్ పత్ వాల్లతోపాటు సమానంగా ఇంజనీరింగ్ మజ్దూర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం విషయమై ఈ వివాదం ఉత్పన్నమైనది.

100మందిపోర్చుగీసు సైనికుల మృతి

శాలిస్‌బరీ, జూన్ 23: మొజాంబిక్‌లో ప్రచండవేగంతో ప్రవహించే జాంబెజీనదిని ఒక పడవమీద దాటడానికి పోర్చుగీసు సైనికులు ప్రయత్నించినపుడు, నదిమధ్యలో పడవ తల్లక్రిందులై నదిలోగా 100 మందివరకు మునిగిపోయినట్టు ఆఫ్రికా వార్తాసంస్థ తెలియజేసింది. భీకరమైన మొసళ్ళు,ఇతర క్రూరజంతువులకు ఆటపట్టయిన జాంబెజీనదిని 150 మంది పోర్చుగీసుసైనికులు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఆఫ్రికన్ దేశభక్తులతో పోరాటానికి పోర్చుగీసు సైనికులను తరలిస్తున్న సందర్భంగా పడవమీద నదిని దాటవలసి వచ్చింది. నదిలో పడిపోయిన పోర్చుగీసు సైనికుల ఆర్తనాదాలనువిని సమీపంలోని ఆఫ్రికన్ జెస్తవాండ్లు వారిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనంలేకపోయింది. వీరిలో 10 మందిని మాత్రమే రక్షించి ఒడ్డుకు చేర్చారు.

చలిలో గజగజ వణుకుతున్న పోర్చుగీసు సైనికులకు వెచ్చదనం కలిగించడానికి ఆఫ్రికన్‌లు తమ గుడిసెలకు నిప్పంటించారట. 150 మంది సైనికులలోను 108 మంది కనిపించడంలేదు.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోర్చుగీసు గవర్నర్ జనరల్ డాక్టర్ రెబెల్లోడిసౌజా దర్శించారు.

రాజధాని విశేషాలు:

రాష్ట్రపతి పాలనకై శ్రీ చెన్నారెడ్డి ఎందుకు పట్టుబడుతున్నారు?

[ఆంధ్రప్రభ ప్రత్యేక రాజకీయ విలేఖరి]

ముఖ్యమంత్రిపదవికి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేస్తారా? ప్రత్యేక రాష్ట్రవాదులు వెంటనే ఆందోళన విరమిస్తారా? కొత్త ముఖ్యమంత్రి విషయంలో అన్ని వర్గాలమధ్య అంగీకారం కుదిరిందా? తెలంగాణా నాయకులకు కాంగ్రెసు అగ్రనాయకులు ఇచ్చిన హామీ వివరాలు ఎప్పుడు బయటికి వస్తవి? తెలంగాణా ప్రాంతంలో 'ఆంధ్రులు' తిరిగి తలెత్తుకు తిరగ్గలరా? వెనుకటినిబ్బరం ఏర్పడ్డానికి ఎంతకాలం పడుతుంది? రాజధానిలోనూ, వరంగల్‌లోనూ ఎప్పటికైనా మామూలు పరిస్థితులు ఏర్పడతవా?

రాజధాని నగరంలో ఎవరు అడిగినా ఇవే ప్రశ్నలు. మధ్యతరగతి, ఆపై తరగతులవారు వదిలివేసి, కిందితరగతులవారు అందరూ ఈ పరిస్థితులు ఎప్పుడు బాగుపడతవా అనే ఎదురుచూస్తున్నారు. వీరికి రాజకీయాలతో సంబంధంలేదు. ఈ ఉద్యమంలో ఈ వర్గానికి చెందిన వారెవ్వరూ పాల్గొనలేదు. ప్రశాంత పరిస్థితులు ఏర్పడితే మామూలుగా వ్యాపారం చేసుకుని, గౌరవంగా జీవితం గడుపవచ్చునని వీరి ఆశ. అయితే పైకి చెప్పుకునేందుకు భయపడుతున్నారు గాని, రాజధానిలోని అన్ని తరగతులవారూ ఒక్క విషయం గురించి విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. అది ముమ్ముందు ఒక తీవ్ర సాంఘిక సమస్యగా పరిణమిస్తుంది కూడా. ప్రభుత్వంకూడా ఆ సమస్యను పరిష్కరించలేదు.

ఆరుమాసాలుగా సాగిన ఈఆందోళనలో నిరక్షరాస్యులైన నిర్భాగ్యులు ఎందరో వీధుల్లో స్వైరవిహారంచేయ నారంభించారు. సులభంగా డబ్బు దొరుకుతూవుంది. చేతికి అడ్డులేకుండా దోచినట్లు చేసుకుపోవడానికి అలవాటుపడినారు. ప్రభుత్వం నిరోధించలేకపోయింది. అదుపుచేయగల వారులేరు. ఆందోళన ఆగిపోయిన తరువాత, మామూలు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ సంఘవిద్రోహ శక్తులు ఏమవుతవి? సమాజం మీద విరుచుకుపడవా? ఈ భస్మాసురులను సంహరించే శక్తి ఎవరికివుంది? ఇదొక పెద్ద సమస్యగా తయారవుతుంది రాబోయే కొత్త మంత్రివర్గానికి.

అందరి దృష్టి ఢిల్లీమీదనే

రాజధానిలో అందరిదృష్టి ఢిల్లీమీదనే లగ్నమైవుంది. కాంగ్రెసు అగ్రనాయకులకు ఇది ఒక అగ్నిపరీక్షగా తయారైంది. విశాలాంధ్ర యాలకంటే వ్యక్తులు ప్రధానం కావడం వల్ల పరిష్కారమార్గం అంతసులభంగా దొరకడంలేదు. ముఖ్యమంత్రిని బలహీన పరచడానికి కొందరు చేస్తున్న ప్రతిపాదనలు వేర్పాటు వాదులనూ బలపరుస్తున్నవి. వేర్పాటు వాదులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలు ఇప్పటి వాదుల్ని బలపరుస్తున్నవి. ఈ విధంగా తెలంగాణా వ్యవహారం ఒక విషవలయంలో చిక్కుకున్నది.

ఈ వ్యవహారంలో బాగా బలపడినవారు డాక్టర్ చెన్నారెడ్డి. యథార్థానికి తెలంగాణా మిగులు నిధులు, తెలంగాణా రక్షణలు, ముల్కీ నిబంధనలు అని శ్రీ చొక్కారావు, శ్రీ కొండాలక్ష్మణ్, తెలంగాణా మంత్రులు ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ వచ్చారు. మంత్రివర్గంలో శ్రీ వి. బి. రాజు, ఇతర తెలంగాణా మంత్రుల కృషివల్లనే మిగులు నిధుల విషయంలో కుమార్ లలిత్ రాక పూర్వమే తాత్కాలిక నిర్ణయం జరిగింది. మంత్రివర్గం ఆ మొత్తాన్ని ఆమోదించింది కూడా. ఈ నిర్ణయాలను ప్రకటించడంలో, అసలు జరపడంలో అనవసరంగా కాలయాపనచేయడంవల్ల నిజంగా తెలంగాణా అభివృద్ధికీ, అసలు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారంతా వెనకపడిపోయినారు.

వీర తెలంగాణావారి చేతుల్లో నాయకత్వం

తెలంగాణా నాయకత్వం తిరిగి వీర తెలంగాణా వారిచేతుల్లో పడిపోయింది. ఈ పరిణామానికి ఇక్కడ ముఖ్యమంత్రీ, అక్కడ కాంగ్రెసు అగ్రనాయకులు సమంగా బాధ్యత వహించవలసివుంటుంది. కాంగ్రెసు కార్యవర్గం తెలంగాణాపై చర్చలకు శ్రీ మాకలరామచంద్రారెడ్డిని, శ్రీ చొక్కారావును, శ్రీ కొండాలక్ష్మణ్‌ను, డాక్టర్ చెన్నారెడ్డినిఆహ్వానించింది. శ్రీరామచంద్రారెడ్డి, శ్రీ చొక్కారావు వెంటనే ఆహ్వానాన్ని అంగీకరించి ఢిల్లీ వెళ్లారు. డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్ మాత్రం తమ షరతులను అంగీకరిస్తేనే చర్చలకు రాగలమని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుని మొదటి ఆహ్వానాన్ని తిరస్కరించగా, శ్రీ సంజీవయ్య ప్రభృతులు మరొకసారి ఆహ్వానించి చూడాలని సలహా ఇవ్వగా, రెండవ ఆహ్వానాన్ని కూడా డాక్టర్ చెన్నారెడ్డి తిరస్కరించారు. మూడవసారి ఆహ్వానం తెప్పించుకుని డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీకొండాలక్ష్మణ్ ఢిల్లీ వెళ్లి కార్యవర్గంముందు రెండుగంటలు తెలంగాణా విషయాలను, "పోలీసు అత్యాచారాలను" వివరించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి తిరస్కృతిని అవమానంగా భావించక, ప్రతిష్ఠమీద నిలబడక వచ్చేవరకూ ఆహ్వానాలను పంపుతూవున్నారు. శ్రీ సంజీవయ్య ప్రభృతులువారి తిరస్కరించినా, కాంగ్రెసుఅధ్యక్షుడేగాక, మొత్తంకార్యవర్గాన్నే నొక్కిచెప్పినారు. తెలంగాణావ్యవహారం డాక్టర్ చెన్నారెడ్డి చేతుల్లోనేవుందనీ, వారితో రాజీపడితే గాని ఈ సమస్య పరిష్కారంకాదనీ శ్రీ సంజీవయ్య ప్రభృతులు ఒక వాదాన్ని తయారు చేశారు. కావచ్చును. డాక్టర్ చెన్నారెడ్డి ఉద్యమంలో మొన్న మొన్ననే ప్రవేశించినా, వారే ఉద్యమాన్ని ఉధృతంచేశారు, విస్తృతం చేశారు. ఆలస్యంగా వారి ఉద్యమంలో ప్రవేశించినా, వీరికి ముందు ఎందరో నిర్మాణాత్మక పద్ధతులతో తెలంగాణా సమస్య పరిష్కారానికి కృషిచేసినా, నేడు తెలంగాణాకు డాక్టర్ చెన్నారెడ్డి ఏకైక నాయకుడనే అభిప్రాయాన్ని కల్పించారు.

చెన్నారెడ్డి అన్ని విధాలా అర్హులే

డాక్టర్ చెన్నారెడ్డి, కేంద్ర హోమ్ మంత్రి శ్రీ చవాన్ చెప్పినట్లు ఇదివరలో తెలంగాణా ఆందోళనను నిర్వహించారు. ముల్కీ ఆందోళనను నడిపారు. కనుక తెలంగాణా తరఫున కార్యవర్గంముందు వాదించడానికి వారికి వారు అన్నివిధాలా అర్హులే. అయితే వారు ప్రత్యేక రాష్ట్రాన్నితప్ప, ఏ రాజీ ప్రతిపాదననుగాని, ప్రత్యామ్నాయ పథకాన్నిగాని అంగీకరించేటట్లు కనిపించదు. కార్యవర్గంగాని, కేంద్ర ప్రభుత్వంగాని ప్రత్యేకరాష్ట్రానికి సుముఖంగా లేనందువల్ల ఆధిష్ఠానవర్గం రూపొందించే "రాజీ పథకం" డాక్టర్ చెన్నారెడ్డిని ఎంతవరకు తృప్తిపరుస్తుందో తెలియదు. డాక్టర్ చెన్నారెడ్డి మాత్రం ఆ పథకంలో కేంద్ర నాయకులు ముఖ్యమంత్రి మార్పును కోరినగడానికి మాత్రం విధిలేక అంగీకరించవచ్చును. కాని రాష్ట్రపతి పాలన విధింపునకు అంగీకరించేగాని డాక్టర్ చెన్నారెడ్డి ఆందోళనను విరమించరని వారి సన్నిహితులు అంటున్నారు.

రాష్ట్రపతి పాలన ఎందుకు?

ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వగానే కాంగ్రెసు పార్టీ కొత్త నాయకుని ఎన్నుకోలేదని డాక్టర్ చెన్నారెడ్డి అభిప్రాయపడుతూ వుంటే, వారు రాష్ట్ర శాసనసభల కాంగ్రెసు పార్టీ సభ్యులను కూడా అగౌరవపరుస్తున్నవా రవుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం ఏముందో వారు వివరించలేదు. వారు కల్పించిన పరిస్థితులను, ప్రారంభించగల ఉద్యమాన్ని ఏ మంత్రివర్గమూ నిర్దుష్టాటు చేయలేదని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు భావిస్తున్నారేమో! అంటే శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇచ్చిన తరువాత కూడా మామూలు పరిస్థితులను నెలకొల్పడంలో డాక్టర్ చెన్నారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంతో సహకరించరని అనుకోవలసి వస్తుంది. రాష్ట్రపతి పాలన ఎంతకాలం వుండాలి? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడేవరకూ అని డాక్టర్ చెన్నారెడ్డి అంటున్నారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తే, శ్రీ చెన్నారెడ్డి పథకంలోని మొదటి రెండు షరతులను అంగీకరించవలసిన అవసరం లేదు.

రాష్ట్రపతి పాలనను విధించమని శ్రీ చెన్నారెడ్డి కోరడానికి కొన్ని రాజకీయ కారణా లున్నట్లు తెలంగాణా నాయకులే కొందరు చెప్పున్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇవ్వగానే కొత్తనాయకుని ఎన్నుకోవడం జరిగితే, నాయకుని ఎన్నికలో డాక్టర్ చెన్నారెడ్డి ప్రాముఖ్యం వహించే అవకాశం వుండదు. తనకిష్టులైనవారు నాయకుడుగా ఎన్నిక కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకునే వ్యవధి కొరకు రాష్ట్రపతి పాలన కోరుతున్నారనీ, తనకు సమ్మతమైన నాయకుడు ఎన్నిక అయినప్పుడు మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులచేత, తెలంగాణా ప్రాంతీయ సంఘం చేతా ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి శ్రీముఖం పంపవచ్చునని ఆయనఆలోచన చేస్తున్నారనీ, తెలంగాణా నాయకులు చెప్పున్నారు.

ఢిల్లీకి వెళ్ళినా నాయకుల వైఖరిలో మార్పులేదు

ఢిల్లీ వెళ్ళిన తరువాత కూడా శ్రీ చెన్నారెడ్డి వైఖరిలో మార్పు రాలేదని, ప్రత్యేక రాష్ట్ర కోరికను ఆయన వదులుకోవడం జరగదని సమితి వర్గాలవారంటున్నారు. అయితే ఈలోగా తెలంగాణా నాయకులలోనే ఈ వ్యవహారాన్ని తిరిగి ఆలోచించడం అవసరమనే అభిప్రాయం ఒకటి ఏర్పడుతున్నట్లు కన్పిస్తున్నది. ఎన్.జి.వో.ల సంఘంలో చీలికలు ఏర్పడినవి. ప్రజాసమితిలోనూ చీలికలు ఏర్పడినవి. శ్రీధరరెడ్డి వర్గం క్రమంగా బలపడుతూ, రాజధానిలోనూ, తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లోనూ వున్న ఆంధ్రుల సహకారాన్ని పొందడానికి శ్రీధరరెడ్డి ప్రారంభించిన కార్యక్రమం ప్రజలను ఆకర్షించినట్లు కన్పిస్తుంది. మొన్న ఆదివారం ఆయన జంటనగరాల్లోని ఆంధ్ర వాడలలో జరిపిన పర్యటన విజయవంతమైనది.

ఇలాగే విద్యార్థులలోనూ విచారణ ప్రారంభమైంది. ఉస్మానియా వైస్‌చాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ జూలై 1న కళాశాలలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే విద్యార్థి తలితండ్రుల సమావేశాన్ని కూడా వారు ఏర్పాటు చేయవచ్చును. సత్యాగ్రహంలో బడిపిల్లలు ఎక్కువగా పాల్గొంటున్నా, కళాశాలలను, పాఠశాలలను ప్రారంభిస్తే వీరు సత్యాగ్రహంలో పాల్గొనక పోవచ్చును.

విద్యార్థులపైనే ఆధారం

పరీక్షలను వాయిదా వేయాలని డాక్టర్ చెన్నారెడ్డి ఆందోళన చేయడానికి కూడా విద్యార్థులు ఉద్యమం నుంచి వెళ్లిపోతారేమో అన్న భయమే కారణమని కొందరు చెప్పున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి వ్యాపకాల్లో నిమగ్నమైతే ఉద్యమం ఉధృతం తగ్గుతుంది. అందుకే పరీక్షల నిర్వహణను, పాఠశాలల ప్రారంభాన్ని వీరు వ్యతిరేకిస్తున్నట్లు కన్పిస్తుంది.

అసలు ఈ ఉద్యమం ఇంతగా బలపడ్డానికి ప్రభుత్వ బలహీనతే కారణమని తెలంగాణా రాజకీయోద్యమాల్లో పాల్గొన్నవారు కొందరంటున్నారు. 1953 లోనూ, 1956 లోనూ ఇలాంటి ఉద్యమమే ప్రారంభమైనప్పుడు స్వర్గీయ డాక్టరు బూర్గుల రామకృష్ణారావుగారు ఎంతో సమర్థతతో ఎదుర్కొన్నారు. వారం పదిరోజులలో పరిస్థితులను అదుపులో పెట్టారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎందుకు చేయలేకపోయినారని వీరు ప్రశ్నించి వారే సమాధానం చెప్పున్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రారంభంలో ఎవరిమీద ఆధారపడినారో వారి మీదే ఆధారపడినారనీ, ఆజాద్ హైదరాబాద్ నినాదాలు చేసిన వారిని విశ్వసించారనీ, విశాలాంధ్ర కొరకు కృషిచేసిన వారందర్నీ దూరంగా వుంచివేశారనీ, ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా వారు మనుషులను సరిగ్గా ఎన్నిక చేయలేకుండా వున్నారని వీరు చెప్పున్నారు.

మొత్తం మీద రాజధానిలో పరిస్థితులు మాత్రం ఏమీ తృప్తికరంగా లేవు. ప్రభుత్వం ఈ పరిస్థితులలోనే కొన్ని మంచిపనులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

కాలం ముందుకు ముఖ్యమంత్రి వెనక్కు

కాలం ముందుకు నడుస్తూ ఉంటే శ్రీ బ్రహ్మానందరెడ్డి వెనక్కు వెళ్తున్నారని ఈ గమనంలో మార్పు రాకపోతే పరిస్థితులు బాగుపడవు. ఢిల్లీలో ఏమి జరిగినా, జరక్కపోయినా, శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇప్పటికైనా ప్రజల దృష్టిని ఆకర్షించగల కొన్ని చర్యలు తీసుకుంటే సమస్యా పరిష్కారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చేరని తటస్థులు కార్యరంగంలోకి వచ్చే వీలుంది. ఆయన ఆ ధోరణిలో ఆలోచన చేస్తారా? చేయగలరా? లేకపోతే ఆయన నాయకత్వాన్ని, సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని బలపరుస్తున్న వర్గాలు క్రమంగా బలహీనమై క్షీణించిపోయే ప్రమాదం వుంది. అప్పుడు ఎవరికి వారు ఆత్మరక్షణ చర్యలకు పూనుకోవలసి వుంటుంది.

శ్రీమతి ఇందిరాగాంధి టోకియోకు రాక

జపాన్ ప్రధానిచే ఘనస్వాగతం

టోకియో, జూన్23: అయిదు రోజులపాటు అధికార హోదాలో జపాన్‌లో పర్యటించేనిమిత్తం భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడికి వచ్చారు.

ఆమె టోకియోలో దిగే సమయంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది.

విదేశాంగ కార్యదర్శి శ్రీ టి.ఎన్. కౌల్‌తో సహా 15 మంది సభ్యులు శ్రీమతి ఇందిరాగాంధి బృందంలో ఉన్నారు.

విమానాశ్రయంవద్ద జపాన్ ప్రధాని శ్రీ ఇసాకూ సాటో, విదేశాంగమంత్రి శ్రీ కిచీ అయిచీ, శ్రీమతి గాంధికి, ఆమె బృందానికి ఘనస్వాగతం ఇచ్చారు.

శ్రీమతి గాంధి ఇక్కడ ఉన్న సమయంలో నిర్విరామ కార్యక్రమం ఉన్నది. చక్రవర్తి శ్రీ హిరోహిటో, రాణి నగాకోలను కలుసుకుంటారు. ప్రధాని సాటోతో సంభాషణలు జరుపుతారు. టోకియోలో శిశు వైద్యశాలను సందర్శిస్తారు. పశ్చిమ జపాన్ నగరమైన ఒసాకాకు కూడా వెళ్ళి వస్తారు.

ఢిల్లీనుంచి ప్రయాణం

న్యూఢిల్లీ, జూన్ 23: ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి పదిరోజులపాటు జపాన్, ఇండొనేషియా దేశాలలో పర్యటించడానికి నేటి ఉదయం న్యూఢిల్లీనుండి బయలుదేరి వెళ్లారు.

వెళ్ళబోయేముందు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తన "పర్యటన ప్రధానంగా సుహృద్భావ యాత్ర" అని ఆమె చెప్పారు. తాను జపాన్ సందర్శించి చాలాకాలమయిందని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జపాన్‌తో మనదేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలనీ కూడా ఆమె చెప్పారు.

పిఠాపురంలో పిల్లలకు ఉచితంగా ట్రిపుల్ ఆంటిజెన్ ఇంజక్షను

పిఠాపురం, జూన్ 23: కాకినాడ లయన్స్‌క్లబ్ వారి విరాళంతో పిఠాపురంలోని పసిపిల్లలకు 'ట్రిపుల్‌ఆంటిజెన్' ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురంలో లయన్స్‌క్లబ్ సభ్యులు డాక్టర్ పి. రంగారావు, డాక్టర్ పి. సావిత్రి నిర్వహించారు. (వు.వి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓరియంటల్ టైటిల్ పరీక్షా ఫలితాలు

Following is the provisional list of successful candidates at the Oriental Title Examinations held by Andhra University in April, 1969:

Vidyapraveena Preliminary
1 119 120 236 557-A 686 690 691 692 697 698 and 1185.

Vidyapraveena Preliminary and Final
461 and 963.

Vidyapraveena Final
FIRST CLASS: 3 and 701.
SECOND CLASS: 699 702 704 and 965.
THIRD CLASS: 2 317 483 463 651 700 703 705 964 1192 1193.

Bhasha Praveena Preliminary
7 23 25 122 125 26 28 29 31 32 33 37 240 43 50 318 19 20 21 22 23 26 28 29 32 33 35 40 42 44 50 51 485 91 537 38 39 58 59 61 62 63 64 65 66 68 69 70 71 72 73 74 75 653 53 54 57 58 59 61 62 707 08 09 10 12 14 15 16 18 19 20 21 22 23 24 26 28 29 30 31 33 35 37 38 39 40 42 43 44 46 47 48 49 52 54 59 968 70 71 77 78 79 80 86 1049 56 57 59 62 65 66 67 70 82 1207 09 12 and 27.

In Modern Indian Language. 5 11 22 30 37 38 39 124 30 36 39 253 324 46 52 65 486 87 88 89 90 92 93 97 99 535 36 40 41 44 60 711 17 36 41 45 50 53 55 56 58 63 64 65 70 74 975 87 92 1058 72 74 75 76 78-A 81 83 84 86 88 89 91 1194 95 97 1201 02 04 05 06 08 10 11 13 14 19 26 30 33.

In Sanskrit: 43 127 246 49 336 47 56 59 69 71 72 75 79 83 503 42 67 77 84 725 27 62 81 83 86 87 89 95 800 01 966 84 1000 48 52 53 55 63 97 99 1100 01 02 1243 44 45

To be announced later: 251 545 1051 1061 1064 1222 1228 1236-A.

BHASHA PRAVEENA FINAL
FIRST CLASS: 386 803 and 809.
SECOND CLASS: 52 53 385 388 391 394 396 587 664 666 802 1111 and 1112.
THIRD CLASS: 54 259 261 387 89 92 95 505 07 85 86 88 91 92 93 94 95 665 69 805 06 07 10 11 12 13 14 17 18 19 20 22 23 24 25 28 30 1105 06 07 09 10 13 15 1253 54 56.
IN MODERN INDIAN LANGUAGE: 50 51 149 150 390 393 504 06 08 90 98 804 29 38 47 1004 06 1114 16 1250 61 and 62.
IN SANSKRIT: 55 63 64 65 257 60 62 63 406 407 408 513 589 600 01 02 03 04 67 68 70 808 15 16 21 27 33 35 42 55 56 1001 12 1104 17 23 25 29 1255 and 57.

Admission Test to Bhasha Praveena Course
66 67 68 72 74 77 78 79 82 83 85 89 90 93 98 102 04 06 09 11 14 16 59 60 61 62 64 68 71 72 73 74 75 76 77 79 80 87 88 89 92 94 98 202 06 07 08 10 11 14 215 16 18 21 22 27 29 30 67 68 71 77 78 83 84 85 87 93 94 95 96 98 300 01 06 07 09 10 12 14 411 12 15 18 19 20 22 24 25 26 31 32 33 36 37 38 39 41 42 44 45 46 47 48 49 50 51 52 54 56 57 58 59 60 62 65 67 69 72 74 75 78 520 21 27 32 46 48 49 50 52 54 56 57 605 07 08 09 10 12 13 15 16 17 19 20 21 23 24 26 27 28 29 33 35 36 40 41 49 73 74 76 78 79 81 82 860 61 63 64 67 68 73 74 75 79 80 81 82 83 85 86 87 88 89 91 92 95 97 902 03 04 06 07 09 13 14 16 17 18 21 24 25 26 29 31 32 34 38 42 44 49 50 52 57 59.
1013 15 17 18 19 20 23 24 25 29 32 33 34 37 38 39 40 41 43 137 42 43 45 46 49 51 52 66 72 74 75 84 271 74 75 76 77 78 79 80 81 85 88 94 96 97 305 07 12 13 16 19 23 26 27 28 29 30 35 36 39 42 43 48.
TO BE ANNOUNCED LATER: 226 299 606 611 614 622 625 630 632 912 915 and 1272.
Withheld: 108.

PROFICIENCY IN ORIENTAL LEARNING
FIRST CLASS: Nil.
SECOND CLASS: 953 and 955.
THIRD CLASS: 954 and 956.
TO BE ANNOUNCED LATER: 233.

DIPLOMA RESULTS

WALTAIR, June 23
Following is the provisional list of register numbers of candidates successful at the PG Diploma in Sanskrit examination held in April by Andhra University.
FIRST CLASS: 2019 20 30 40.
SECOND CLASS: 2028 31 38 43 46 47.
THIRD CLASS: 2021 23 24 27 34 35 37 48 51.
RESULTS LATER: 2025 and 2044.

రాష్ట్రపతి పదవికి శ్రీ సంజీవరెడ్డి యోగ్యత

పత్రికా ప్రకటనలో బెజవాడ పాపిరెడ్డి సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నెల్లూరు, జూన్ 23: భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించడానికి అత్యంత యోగ్యమైన వ్యక్తి శ్రీ నీలం సంజీవరెడ్డి అని శాసన సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పి. ఎస్. పి. నాయకుడు శ్రీ బెజవాడ పాపిరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీ వి. వి. గిరి అభ్యర్థిత్వానికి శ్రీ రాజాజీ ప్రకటించిన వ్యతిరేకతను గురించి, రాష్ట్రపతి పదవికి అభ్యర్థికి ఉండవలసిన అర్హతలపై పి. ఎస్. పి నాయకుడు శ్రీ కామత్ చేసిన సూచనలను గురించి ప్రస్తావించి, శ్రీ కామత్ సూచించిన అర్హతలన్నీ శ్రీ సంజీవరెడ్డికి ఉన్నవని శ్రీ పాపిరెడ్డి అన్నారు.

రాష్ట్రపతి పదవికి శ్రీ సంజీవరెడ్డి సర్వవిధాలా యోగ్యుడైన అభ్యర్థి అని వాదిస్తూ, శ్రీ సంజీవరెడ్డి … రాజ్యాంగాన్ని అనుసరించే వ్యక్తి అని … క్షణమాత్రంలో ఆయన ముఖ్యమంత్రి పదవీ పరిత్యాగం చేశారని శ్రీ పాపిరెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్రపాలన చేసినప్పుడు, రాష్ట్రంలో శాంతి సుస్థిరతలు సాధించారని, రాష్ట్ర ప్రజల సహేతుకమైన కోర్కెలన్నిటినీ ఆయన అంగీకరిస్తూ, విద్రోహ శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వచ్చారని, శ్రీ పాపిరెడ్డి అన్నారు. శ్రీ సంజీవరెడ్డి వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు చెందినవారు కావడంవల్ల, దారిద్ర్యం అంటే ఏమిటో, బాధ, కష్టనష్టాలు ఎట్టివో తెలుసునని, శ్రీ పాపిరెడ్డి అన్నారు.

శ్రీ సంజీవరెడ్డి, లోక్‌సభ సభాపతిత్వాన్ని అధిష్ఠించినప్పుడు, ఎంతో స్వతంత్ర భావనగల ఉన్నత రాజనీతి వేత్తగా ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అనేక క్లిష్ట సమస్యలలో పార్లమెంటరీ కార్యక్రమాన్ని ఎంతో చతురతతో ఆయన నిర్వహించారని శ్రీ పాపిరెడ్డి అన్నారు.

రాష్ట్రపతిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేయగలరనే ఆశాభావాన్ని శ్రీ పాపిరెడ్డి వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా ప్రతిపక్షాల మద్దతు కూడా శ్రీ సంజీవరెడ్డికి లభించగలదని, జనసంఘ్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి., పి. ఎస్. పి. లు కూడా ఆయనకు మద్దతు ఇవ్వగల అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

రష్యాకు భారత రైల్వే వాగన్ల సరఫరా

న్యూఢిల్లీ, జూన్ 23: ఇండియాలో తయారైన రైల్వే వ్యాగన్లు 56 వేల వరకూ కావాలని సోవియట్ యూనియన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యాగన్లను సరఫరా చేయగల మనే తాము పూర్తి ఆశాభావంతో ఉన్నట్లు ప్రభుత్వ వాణిజ్య కార్పొరేషన్ ప్రతినిధి ఒకరు మాస్కోనుండి తిరిగి వచ్చి తెలియజేశారు.

సీటు ధరవిషయం ఇంకా సంప్రతింపులు జరుగుతున్నవి.

ఇండియా చెప్పినధర అంతర్జాతీయ మార్కెట్లో చెప్పిన ధరకంటె నిశ్చయంగా తక్కువ అని ప్రతినిధి అన్నారు. జపాన్, పోలెండ్, హంగేరీ, … రైల్వే వ్యాగన్లకు ఆర్డరు ఇచ్చేదని ఆయన తెలియజేశారు.

భోపాల్, జూన్ 23: మధ్యప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశం నేడు ప్రారంభమయింది. ఇటీవల స్వర్గస్థులైన రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్‌కు జోహారు అర్పించిన పిదప సభ వేరే కార్యక్రమం ఏదీ జరుపకుండా రేపటికి వాయిదా పడింది.

గ్రహబలం

25-6-69 బుధవారం

అధిక ఆషాఢ శుక్ల దశమి పగలు సుమారు 12—10 ఏకాదశి తిథి. చిత్త ఉదయం సుమారు 6—30 ఈ రోజు వర్జం—దుర్ముహూర్తములు లేవు. ఇవి శుభ్ర కార్యాలు, ప్రయాణములు, వ్యవసాయ—వ్యాపార సంబంధమయిన పనులు, నూతన వస్త్ర ధారణ, రససారం తిని చేయవచ్చును.

మేషం: అదృష్టయోగం— ప్రయాణ సూచన— పుణ్య కార్యాలోచన. … అనురాగం, వృత్తిలో ప్రోత్సాహం.

వృషభం: మిత్రుల కార్యక్రమాల దైవబలంతో, మిత్రుల సహాయంతో నడుస్తాయి. …

మెట్రిక్ స్థాయి తగ్గింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 23 మార్చి 1970 పరీక్షలనుండి మెట్రిక్యులేషన్ పాఠ్య ప్రణాళికను కొత్త పదవతరగతి పాఠ్య ప్రణాళికకు సమానంగా తగ్గించడానికి ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ నేడు నిర్ణయించింది.

ప్రస్తుతం మెట్రిక్యులేషన్, ఎస్. ఎస్. ఎల్. సి. కి సమాన స్థాయిలో ఉంది. కొత్తగా పదవతరగతిలోనే ప్రభుత్వ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించడంతో మెట్రిక్ కూడా పదవతరగతి స్థాయికి తగ్గించబడుతున్నది.

మెట్రిక్యులేషన్ పాఠ్య ప్రణాళికలో ఇందుకు అవసరమైన మార్పులు చేయడానికి ఒక కమిటీ నియమించబడింది.

అన్ని అనుబంధ కళాశాలల్లోను కొత్త రెండు సంవత్సరాల ఇంటర్మీడియేట్ కోర్సు ప్రవేశపెట్టటానికి అనుకూలించేందుకని కూడా సిండికేట్ నిర్ణయించింది. ఈ రెండు సంవత్సరాల ఇంటర్మీడియేట్ కోర్సు … కొన్ని కాలేజీలలోను, కొత్తగా స్థాపించే జూనియర్ కాలేజీలలోను ఏర్పాటు చేస్తారు.

బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వానికి మద్దతు

విజయవాడలో ఊరేగింపు

విజయవాడ, జూన్ 23: ''శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వర్ధిల్లాలి'' అనే నినాదాలు ఇస్తూ నిన్న సాయంత్రం సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన ఇక్కడ పాతబస్తీ, కొత్త బస్తీలలోని ముఖ్య వీధులలో పెద్ద ఊరేగింపు జరిగింది. సిటీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ వై. వి. రాఘవరావు ఈ ఊరేగింపు నిర్వహించారు.

తర్వాత సాయంత్రం అన్సారీ పార్కులో జరిగిన బహిరంగసభకు శాసన సభ్యుడు శ్రీ మరుపిళ్ల చిట్టి అధ్యక్షత వహిస్తూ, బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన రాష్ట్రం అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయనీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఆయన పట్ల విశ్వాసం కల్గివున్నారని అన్నారు.

1956 నుంచీ జరిగిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలంగాణా ప్రాంతం నిధుల వినియోగానికి కేవలం బ్రహ్మానందరెడ్డే బాధ్యత కాదనీ, ఆయనకు పూర్వం రాష్ట్రం పరిపాలనను నిర్వహించినవారు చేసిన తప్పులకు ఆయనను దూషించడం తగదని శ్రీ చిట్టి అన్నారు.

ఆంధ్ర … శ్రీ … టంగుటూరి రామకృష్ణారావు, ఆంధ్ర కేసరి ప్రకాశంపంతులు, కాశీనాథుని … పంతులు వంటి మహోన్నతుల త్యాగాలవల్ల ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విచ్ఛిన్నకారులు, పదవీ వ్యామోహపరులు అరాచక చర్యలు, పరికట్టి బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన పురోగమిద్దామని పలువురు స్థానిక నాయకులు ప్రసంగించారు.

శాసనసభ్యుడు శ్రీ అక్కినేని భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ గద్దె పూర్ణచంద్రరావు, శ్రీమతి జి. మనోహరం, సిటీకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జి. ఎస్. రాజు, శ్రీ … కోటేశ్వరరావు మొదలైనవారు ప్రసంగించారు.

ఫైర్‌మన్ సాహసికచర్య

వారణాసి, జూన్ 23: ఘోర ప్రమాదానికి గురైన అలహాబాద్ ఘోరక్‌పూర్ ప్యాసెంజర్ రైలులో ప్రయాణం చేస్తున్న రెండవ ఫైర్‌మన్ ప్రమాదస్థలం నుండి 3.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుల్లాపూర్ స్టేషన్‌కు తీవ్రంగా గాయపడిన స్థితిలో ప్రమాదాన్ని గూర్చి వివరించడానికై పరుగెత్తుకొని వెళ్లారు. ఈ విషయం వారణాసి రైల్వే డివిజనల్ కమిషనర్ శ్రీ సి.ఎస్.ఎస్. … విలేఖరులతో చెప్పారు. ఫైర్‌మన్ ధైర్యసాహసాలకు, విధ్యుక్తధర్మ నిర్వహణ పట్ల శ్రద్ధాసక్తులకు రు 100 ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

రాయలసీమ కార్యాచరణ మండలి ఏర్పాటు

ప్రజా సమితి అధ్యక్షుని వెల్లడి

హైదరాబాద్, జూన్ 23: 130 మంది సభ్యులతో రాయలసీమ ప్రజాసమితి శాఖ కార్యాచరణ మండలి ఏర్పాటైందని సమితి ప్రెసిడెంట్ శ్రీ ఆర్. మహానంది … ప్రకటించారు.

రాయలసీమ అభివృద్ధి బోర్డును తిరిగి ఏర్పాటుచేయడం, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు జరపడం వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి తీసుకొనవలసిన చర్యలను నిర్ణయించే నిమిత్తం ఈ కార్యాచరణ మండలి జూలై 7 వ తేదీన గుంతకల్లులో సమావేశం కానున్నదని శ్రీ మహానంది ప్రకటించారు.

సెక్రటేరియట్ వద్ద 19 మంది విద్యార్థి సత్యాగ్రహుల అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23: హైదరాబాద్ విద్యార్థి యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సదానంద్ నాయకత్వాన ఇక్కడ సెక్రటేరియట్ వద్ద 19 మంది విద్యార్థులు సత్యాగ్రహం జరిపి నేడు పోలీసులచే అరెస్టు చేయబడ్డారు.

ఉస్మానియా యూనివర్సిటీ, విద్యార్థి యూనియన్ పతాకాలను చేత ధరించి 'బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దు చేయాలి' 'తెలంగాణా పక్షీయులు వర్ధిల్లాలి' 'రాష్ట్రపతి పాలనను విధించాలి' 'పాకు రాజకీయ పరిష్కారం కావాలి' అంటూ నినాదాలు చేస్తూ వారు సెక్రటేరియట్ వద్దకు ఊరేగింపుగా వెళ్ళారు.

కోదాడ, జూన్ 23: హుజూర్‌నగర్ పోస్టాఫీసు ముందు శ్రీ జి. వెంకటరెడ్డి, శ్రీ కోటేశ్వరరావు అధ్వర్యాన పికెటింగ్ జరిగింది. నేడు 17 మందిని అరెస్టు చేశారు.

మిర్యాలగూడెంలో గుమాస్తాల సంఘం అధ్వర్యాన ఆర్. డి. ఓ. కార్యాలయం ముందు 150 మందితో పికెటింగ్ జరిగింది. 25 మందిని మాత్రమే పోలీసులు నిర్బంధంలోకి తీసుకొన్నారు.

'రాజకీయ సర్దుబాట్లు మాత్రమే'

(1 వ పేజీ తరువాయి)

సిందని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరొక తెలంగాణా నాయకుడు మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన విధించడానికి అధిష్ఠానవర్గం సుముఖంగా లేదని ఇతర రాష్ట్రాలలో దీనివల్ల రాగల పరిణామాలదృష్ట్యా అధిష్ఠానవర్గం వ్యతిరేకంగా ఉన్నట్లు ఢిల్లీ చర్చలవల్ల తమకు అవగతమైనదని పేర్కొన్నారు.

తెలంగాణా ఉద్యమాన్ని విరమించ గలమని స్పష్టంగా హామీ ఇస్తే తప్ప ముఖ్యమంత్రి పదవినుండి వైదొలగ వలసిందని శ్రీ బ్రహ్మానందరెడ్డికి సలహా ఇవ్వగలమని అధిష్ఠానవర్గం సూచనగా తెలియజేసిందని ఆయన అన్నారు. కాని బ్రహ్మానందరెడ్డి వైదొలగి ఆయన స్థానంలో మరొక వ్యక్తి—అతడు తెలంగాణా వాడైనప్పటికీ — అధికారంలోకి రావడంవల్ల పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

ప్రతిష్టంభన నివారణకు పథకం

తన పేరు ఈ సందర్భంలో బయట పెట్టవలదని కోరుతూ ఈ తెలంగాణా నాయకుడు ఈ క్రింది సూచనలు చేశారు:

1. తెలంగాణా ఆందోళన విరమణ.
2. మరొక ముఖ్యమంత్రి అధికార స్వీకారం.
3. గత 12 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందుల నివారణకు పరిపాలనా రంగంలో తగిన చర్యలు తీసుకోవడం

నేటి సమావేశానికి ప్రతినిధులు చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్, ఎన్. రామచంద్రారెడ్డి, జి. వెంకట్రావు హాజరయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆహ్వానంపై వీరందరూ గత వారం ఢిల్లీకి వచ్చారు.

హైదరాబాద్‌ను సందర్శించ వలసిందని శ్రీ నిజలింగప్ప శ్రీ మొరార్జీ దేశాయికి సూచించారు.

రాష్ట్రపతి పాలనపై కేంద్రం వైఖరి

ప్రధాని ఇందిరాగాంధీ జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళినందున ఆమె తిరిగి వచ్చే వరకు రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం ఎట్టి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదు. అప్పటికీ తెలంగాణా సమస్యపై బెంగుళూరు ఎ. ఐ. సి. సి. సమావేశం వరకు నిరీక్షించాలు తిరిగి కొనసాగించే అవకాశం ఉన్నది.

మధ్యాహ్నం తిరిగి తెలంగాణా నాయకులు శ్రీ దేశాయిని కలుసుకునే అవకాశం ఉన్నది. ఉదయం చర్చల అనంతరం బెంగుళూరు వెళ్ళిన శ్రీ నిజలింగప్పకు టెలిఫోను ద్వారా శ్రీ మొరార్జీ చర్చల ధోరణిని వివరించి తరువాత కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు.

తెలంగాణా నాయకుల వైఖరిపై నేటి తన హైదరాబాద్ సందర్శన ఆధారపడి ఉండగలదని శ్రీ మొరార్జీ స్పష్టం చేశారు. ''సమావేశం తరువాత మా వైఖరిలో మార్పు ఏమీలేదు, అయితే మా వైఖరిని కొంతవరకు అర్థం చేసుకోవడం జరిగిందని భావిస్తున్నారు. ఇక ఏదో ఒక చర్చకు సమయం ఆసన్నమయింది' అని అన్నారు శ్రీ చెన్నారెడ్డి.

శ్రీ మొరార్జీ దేశాయ్ ఇంటిలోనే నేటి సమావేశం జరిగింది. తెలంగాణా నాయకులతో సంభాషణలు ప్రారంభమయిన అరగంటకు శ్రీ నిజలింగప్ప వచ్చారు. తరువాత 45 నిమిషాలవరకు చర్చలు కొనసాగినవి. అప్పుడు శ్రీ మొరార్జీ, శ్రీ నిజలింగప్ప ఇరువురు ప్రక్కగదిలోకి వెళ్లి ఏకాంతంగా సంభాషణలు జరిపిన అనంతరం, హైదరాబాద్‌ను శ్రీ మొరార్జీ దేశాయ్ సందర్శించగలరని ప్రతిపాదన చేయబడింది.

తరువాత విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ మొరార్జీ 'అవసరమైతే'నే హైదరాబాద్ సందర్శించగలరని శ్రీ నిజలింగప్ప తెలియజేశారు. తన హైదరాబాద్ ప్రయాణం తెలంగాణా నాయకుల వైఖరిపై ఆధారపడి ఉండగలదని శ్రీ మొరార్జీ స్పష్టం చేశారు.

రైల్వేలలో విద్రోహ చర్యలు

[1 వ పేజీ తరువాయి]

వ్యాపించి కలకలం … హైదరాబాద్ — పూనే ప్యాసింజర్ 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది, నెం. 334 సికింద్రాబాద్ — … నెం. 54 హైదరాబాద్ — మద్రాసు ఎక్స్‌ప్రెస్ … 28 నిమిషాలపాటు నేడు నిలిపివేయబడినవి. …

- ఒక వంతెనపై … నెం. 338 నిజామాబాద్—సికింద్రాబాద్ … 15 నిమిషాలపాటు నిలిపివేయబడింది. రైలు ఈ … దాటి వెళ్లింది. అయితే ఎట్టి నష్టం కలుగలేదు.

సికింద్రాబాద్ — నిజామాబాద్ — … స్టేషనులో ఆకతాయిలు, … ఇక్కడకు వార్త అందింది.

హైదరాబాద్, జూన్ 23: … నేడు … ప్రారంభించారు.

'రాష్ట్రపతి పాలన ప్రసక్తి లేదు'

(1 వ పేజీ తరువాయి)

''ఇంకొంత శాంతిభద్రతలు పరిరక్షించవలసిందిగాను, దౌర్జన్యం జరగకుండాను, ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణాకు ఉన్న ఆకాంక్షలు పరిరక్షించవలసిందిగాను నేను మనఃపూర్వకంగా, వినయపూర్వకంగా తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దౌర్జన్యాన్ని అదుపు చేయడంలో నిగ్రహం పాటించవలసిందిగా అధికారంలో ఉన్నవారికి విజ్ఞప్తి చేస్తున్నాను''.

''హైదరాబాద్ నగరంలోని గోడలపై వ్రాసిన నినాదాల ఫోటోలు కొన్నింటిని నేను చూశాను. అటువంటి అసభ్యకరమైన భాషను ప్రజలు వాడినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఇది బాహ్యంగా జరిగే దౌర్జన్యాన్ని కన్నా ఎక్కువైన దౌర్జన్యమని నేను అభిప్రాయపడ్డాను. అటువంటి అసభ్యకర భాషను … ఏ విధంగానూ …''.

ప్రశ్న: కొత్తగా ఏర్పాటయిన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని మీరు గుర్తిస్తారా?

జవాబు: కొన్ని లాంఛన ప్రాయంగా జరిగే పనులు జరగాలి. ఈ విషయంలో ఇప్పుడే నేను ఏమీ చేయను.

ప్రశ్న: బహుశా ప్రదేశ్ కమిటీని మీరు గుర్తిస్తారా?

జవాబు: ఈ వరకే ఇక్కడ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ వున్నది. అది సవ్యంగా ఉన్నప్పటికీ, దాని పలుకుబడి దానికి వున్నది.

ప్రశ్న: అది ''జీవచ్ఛవం''లా ఉన్నది.

జవాబు: దాదాపు అంతే

ప్రశ్న: మీరు హైదరాబాద్‌కు ఎప్పుడు రాబోతున్నారు?

జవాబు: నా పదేశ పర్యటనలో నాకు కార్యక్రమాల ఒత్తిడి ఎక్కువగా వున్నది నాకు కొంత విశ్రాంతి అవసరం ఆ తర్వాత నేను హైదరాబాద్‌కు వచ్చే విషయాన్ని నిర్ణయిస్తాను.

ప్రశ్న: ఇక్కడ … పాటలో వారు వాడుతున్న భాషను మీరు గుర్తించారా? వారి ప్రవర్తనలో అసభ్యత ప్రసక్తి కూడా వచ్చింది ఈ విషయంలో మీరేమి చెప్తారు?

జవాబు: నేను ఈ వరకే చెప్పినట్లుగా, … ఉపయోగించే భాషలో … అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రశ్న: ఎస్. జి. ఒ. ల సమ్మె విషయం ఏమి అంటారు? ఆ సమ్మె విరమింపజేయటానికి మీరు ఏమి ప్రతిపాదిస్తారు?

జవాబు: ఈ సమ్మెకు కారణం వారికి ఏర్పడిన కష్టనష్టాలు … నిర్ణయించడంలో కాని భారమైన పని జరగవలసి వుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయాల్సి వుంది ఆ తర్వాత నివారణను కోరాలి. కేంద్ర సలహా సంఘానికి పంపేటుందునా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను పరిశీలించాల్సివుంది ఎన్. జి. ఓ. లకు, సర్వీసుకు వున్న సమస్యలు తెలంగాణాకే ప్రత్యేకమైనవి కావు మా వూరు, మహారాష్ట్రంలో కూడా ఈ సమస్యలు వున్నాయి. తాము నిర్లక్ష్యం చేయబడ్డామని ఎన్. జి. ఓ. లకు బహుశా ఒక భావం వుండి వుంటుంది. ఈ పని జరగడానికి ఎంతో కాలం పడుతుంది కనుక వారికి నా సానుభూతి వుంది. తమ పట్ల వివక్షత జరుపుతున్నామని భావించి ఎప్పటికి ఆ విషయం ఆందోళనకు ప్రధాన విషయం కాదు.

ప్రశ్న: తమ కోర్కెలకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే న్యాయం కలుగుతుందని ఎన్. జి. ఓ. లు అంటున్నారు

జవాబు: తమను చాలా చెడ్డగా చూడడం జరిగిందని ఎన్. జి. ఓ. ల అభిప్రాయం. వారు చెప్తున్నట్లుగా తెలంగాణా ప్రాంతానికి చెందిన అధికారులను ఆ విధంగా చూడడం జరిగివుంటే ఈ నేరం చేసే అధికారులెక్కడ వుండడం తగదు. ఎన్ జి ఓ లు తెలంగాణా ప్రాంతానికి సంబంధించినవారన్న కారణం చేత వారిని ఆంధ్రప్రదేశ్‌కు కాని, మరి యేయితర ప్రాంతానికి కాని సంబంధించిన అధికారి ఎవరూ వారిని చెడుగా చూడరాదు

ప్రశ్న: గోడలపై వ్రాతలలో సాగించిన ప్రచారాన్ని గురించి ఏమి చెప్తారు?

జవాబు: మంచి వాతావరణం ఏర్పడుటతో మీరు మాకు సహాయ పడ్తున్నారు ప్రభుత్వ ఆస్తిని, జీవితాలను నాశనం చేయటం సహించరానిదని నేను అంగీకరిస్తాను అటువంటి దౌర్జన్య చర్యలకు దిగిన వారిని ముఖ్యంగా పిల్లలను, ప్రజలు సరిచేయాలి నాయకత్వం తన పాత్రను తాను నిర్వహించాలి

ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు విఫలం

[1 వ పేజీ తరువాయి]

ఎంతో సహా … రాజకీయ పరిష్కార మార్గాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ అధ్యక్షునికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.

శ్రీ బ్రహ్మానందరెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించడానికి, పరిస్థితిని అదుపులో పెట్టడానికి తగిన వ్యక్తి లేరని అందువల్ల రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టాలనీ తెలంగాణా నాయకుల వాదం.

రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెడితే ప్రశాంత పరిస్థితులు ఏర్పడి ప్రత్యేక రాష్ట్ర అవతరణపై అర్థవంతమైన చర్చలు కొనసాగించడానికి వీలవుతుందని తెలంగాణా నాయకుల అభిప్రాయం …

అయితే కేంద్ర నాయకులు ఈ వాదానికి అంగీకరించడం లేదు. ఈ పరిస్థితిలో ఏ వర్గమును అంగీకరించినా ఆందోళన అంతం కావడానికి బదులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నదని వర్కింగ్ కమిటీలో కొందరు సభ్యులు అభిప్రాయ పడ్డారు.

అవసరమైతే ముఖ్యమంత్రిని అధికారం నుండి తప్పుకోమని అంగీకరింప జేస్తామని సూచించడానికి కూడా ఈ సభ్యులు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు.

వర్కింగ్ కమిటీలో సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు ప్రారంభించవలసిందిగా శ్రీ మొరార్జీ దేశాయిని కోరడం జరిగింది. అంతేకాక డాక్టర్ చెన్నారెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీ దేశాయితో సన్నిహితంగా ఉండడం కూడా దీనికి కారణం కావచ్చు.

శ్రీ దేశాయిని తమకు తమగా ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందని ఒక దశలో డాక్టర్ చెన్నారెడ్డి కోరినట్లు తెలంగాణా సమితికి సన్నిహితంగా ఉండేవర్గాలవారు చెప్పారు. ప్రధాని, హోం మంత్రి హైదరాబాద్‌ను పరిశీలనకై వెళ్ళినప్పుడు అందువల్ల ఇప్పుడు శ్రీ దేశాయి వెళ్లడంవల్ల పరిస్థితిలో మార్పేమీరాదని కూడా శ్రీ దేశాయికి తెలియజేయడం జరిగింది.

నేటి ఉదయం సుమారు రెండు గంటల సేపు సంభాషణలు జరిగాయి. సుమారు 90 నిమిషాలపాటు తెలంగాణా నాయకులు ఉన్నారు. తరవాత శ్రీ దేశాయ్ కాంగ్రెస్ అధ్యక్షునితో సంప్రతింపులు జరపడంవల్ల తెలంగాణా నాయకులు మరొక గదిలో వేచి ఉన్నారు. అయితే శ్రీ దేశాయ్ కాని, శ్రీ నిజలింగప్పకాని పరిష్కార మార్గం లభించిందీ లేనిదీ చెప్పడానికి అంగీకరించలేదు. ''నేను చెప్పవలసింది ఏమీలేదు'' అని శ్రీ దేశాయ్ అన్నారు. సంభాషణలలో కొంతవరకైనా అభివృద్ధి కనిపించిందీ లేనిదీ చెప్పడానికి డాక్టర్ చెన్నారెడ్డి కూడా అంగీకరించలేదు. రాష్ట్రపతి పరిపాలన ప్రకటించాలని, తర్వాత తెలంగాణా నాయకులతో చర్చలు జరిపి, అనంతరం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనీ తాము కేంద్ర నాయకులతో జరిపిన సంభాషణలలో పునరుద్ఘాటించినట్లు మాత్రం డాక్టర్ రెడ్డి చెప్పారు. అయితే మిగిలిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పిన తీరునుబట్టి ఆయన వెల్లడించిన కోర్కెలకు కేంద్ర నాయకులు ఎంత మాత్రం అంగీకరించలేదనే విషయం స్పష్టమవుతున్నది.

… వెళ్లడంవల్ల, జూన్ 29 తేదీన శ్రీ దేశాయ్ పర్యటనకు వెళ్ళవలసి ఉండడంవల్ల జూలై 10వ తేదీన బెంగుళూరులో ఎ. ఐ. సి. సి. సమావేశం జరిగేవరకు ఈ సమస్యకు పరిష్కారమార్గం అన్వేషించడంలో చెప్పుకోతగిన అభివృద్ధి కనిపించదు. ఈ లోగా సమితి తమ ఆందోళన మరింత ఉధృతం చేయ వచ్చు.

శ్రీ దేశాయ్ నేటి సాయంత్రం మరివారు తెలంగాణా నాయకులను శ్రీ చెన్నారెడ్డితో తిరిగి సమావేశమయ్యారు. ప్రస్తుతానికైనా రాష్ట్రపతిపాలన అవసరమనే అంశం కూడా అభిప్రాయపడ్డారు. శ్రీ వెంకట్రావు సహా పలువురు శ్రీ రామచంద్రారెడ్డి కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు.

కృష్ణాజిల్లాలో తుపాను బాధిత ప్రాంతాలకు రు. 1.24 కోట్లు

మచిలీపట్నం, జూన్ 23: సెప్టెంబరు మధ్యలో కృష్ణాజిల్లాలో తుపాను వల్ల కలిగిన నష్టాన్ని కూడదీయటానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రెవిన్యూ శాఖకు రు 1.24 కోట్లు అందజేసింది.

అదిగాక కేంద్ర ప్రభుత్వం 6 టోనీల గోధుమ, తిరుపతి దేవస్థానం 578 జతల ధోవతులు, 960 చీరలు, 779 తయారీ దుస్తులు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ 498 కె.జి.ల పాలపొడి, 10000 మల్టీవిటమిన్ గుళికలు, 20000 ఆస్పో, 10000 సల్ఫాడైజిన్ టాబ్లెట్లు, 50 ధోవతుల చాపులు, 50 పెకెటులు అందజేసింది.

పై సామాగ్రి యావత్తు అవసరమైన చోట్లకు పంపిణీ చేయబడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నగదు 52 లక్షలు, 70 లక్షలు రోడ్లు, … పునర్నిర్మాణకు గాను కేటాయించారు.

నగదు విభజన వివరాలు: నగదుగా పంపిణీకి గాను వివిధ తహశీలుదార్లకు యిచ్చిన మొత్తం రు. 33,25,512— మందుల నిమిత్తం— మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు వద్ద— రు. 15,000లు, పశువైద్యశాఖకి గాను జిల్లా వెటర్నరీ ఆఫీసు వద్ద— రు 36,200లు, విజయవాడ … కోఆపరేటివ్ సొసైటీ నుండి 30,000 ధోవతుల చాపులు, 30,000 చీరలు కొనుగోలుకు రు 4,00,000 చెడిన రోడ్లు, తూముల మరమ్మతులకు— పబ్లిక్ వర్క్స్ శాఖకు— రు. 19,50,000లు, మైనరు ఇరిగేషన్ చెరువులు, పంటకాల్వ మరమ్మతులకుగాను. బెజవాడ సబ్‌కలెక్టర్లు నూజివీడు డిప్యూటీ కలెక్టర్ల వద్ద రు 14,12,000. (ప.సి)

గూడ్సు రైలుకు ప్రమాదం

భోపాల్, జూన్ 23: ఇక్కడకు సమీపంలో బుధ్నివద్ద నిన్న సాయంత్రం బొంబాయికి వెడుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పగా డ్రైవర్ గాయపడినట్లు రైల్వే కంట్రోల్ కేంద్రానికి అందిన వర్తమానం తెలిపింది. ఈ ప్రమాద ఫలితంగా గూడ్స్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదకారణాన్ని పరిశీలిస్తున్నారు.

చైనా సరిహద్దులకు వార్సా కూటమి సేనలు?

జెనీవా, జూన్ 23: పెకింగ్‌తో వివాదం తీవ్రమైన తరువాత యూరప్ కంటె చైనాతో సరిహద్దుల రక్షణకు సోవియట్ యూనియన్ అధిక ప్రాధాన్యమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తూర్పు యూరప్ దేశాలలో సుమారు అయిదు లక్షలమంది సోవియట్ సైనికులు ఉన్నారు.

యూరప్‌నుండి చైనా సరిహద్దులకు కొందరు సైనికులను పంపే అవకాశమున్నది. వార్సా రక్షణ కూటమి సైనికులను కూడా చైనా సరిహద్దులకు తరలించవచ్చునని … సూచించింది. పోలెండు, బల్గేరియా, తూర్పు జర్మనీ దేశాలుకూడా ఇందులకు సుముఖంగా ఉన్నాయి.

చైనా సరిహద్దులకు ఆనుకొని సోవియట్ యూనియన్ ఎంతమంది సైనికులను సమీకరించినదీ తెలియదు. కాని మొత్తంమీద భారీ ఎత్తున రక్షణ ఏర్పాటులు చేసి సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. కాలంలో చైనాకు చెందిన ఆరులక్షల చదరపు మైళ్ళ భూభాగాన్ని రష్యా ఆక్రమించి ఉన్నట్లు 1963 లో చైనా ఆరోపించింది.

నవయుగ 'శకుని'

కాలికట్, జూన్ 23: కేరళ ముఖ్యమంత్రి ఆధునిక భారతంలో 'శకుని' పాత్ర నిర్వహిస్తున్నాడని జనసంఘ్ నాయకుడు శ్రీ … నేడు విమర్శించారు. మహాభారతంలో శకుని కౌరవుల పక్షాన మాయాద్యూతం ఆడినట్లు సంయుక్త ఫ్రంట్ … కౌరవుల పక్షాన ఆడుతున్నారని శ్రీ … వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లా వ్యతిరేక సత్యాగ్రహంలో ఒక వలంటీర్ల దళానికి ఆయన నాయకత్వం వహించారు. శకుని … కోరినట్లే సంయుక్త ఫ్రంట్ కూడా … కోరడంలేదని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ, జూన్ 23: హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా 664 వ ఉర్సును ఇక్కడ జూలై 3 నుండి 5 వరకు జరుపుతారు. ఈ ఉర్సులో 80 మంది పాకిస్తాన్ యాత్రికులు పాల్గొంటారు.

సూయజ్ వద్ద భీషణ సమరం

కయిరో, జూన్ 23: గత రాత్రి సూయజ్ కాల్వ పొడవునా ఈజిప్టు, ఇజ్రేల్ దళాల మధ్య భీషణ పోరాటం సాగింది. టాంకులు, శతఘ్నులు, రాకెట్లు … ఈ పోరాటంలో ఉపయోగించారు. ఇదే సమయంలో ప్రెసిడెంట్ నాజర్ అధ్యక్షతన ఈజిప్టు మంత్రివర్గం సమావేశమై పరిస్థితిని పరిశీలించింది.

పశ్చిమాసియా విషయం స్థితిపై ఇటీవల కయిరోలో జరిగిన సంభాషణలను గురించి మంత్రివర్గానికి నాజర్ వివరించినట్లు తెలుస్తున్నది.

పోలీసు అధికారులకు గాయాలు

హైదరాబాద్, జూన్ 23 సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌వద్ద నిరసనకారులు … కొందరు … ఒక పోలీసు డిప్యూటి సూపరింటెండెంట్, కేంద్ర రిజర్వు పోలీసుకు చెందిన ఒక రిజర్వు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 4గురు కానిస్టేబుల్స్ గాయపడినట్లు పోలీస్ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. నిరసనకారులు … స్టేషన్‌లో వండుతున్న ఆహారాన్ని పాడు చేసారని తెలుస్తున్నది.

ఉద్ధృతమయ్యే సూచన

హైదరాబాద్, జూన్ 23 తెలంగాణాలో జరుగుతున్న సామూహిక సత్యాగ్రహ ఉద్యమం మంగళవారంనాడు మరింత ఉధృతం కాగలదని సమితి వర్గాలవారు చెప్పారు.

సికిందరాబాద్‌కు చెందిన శాసన సభ్యులు శ్రీ కె. ఎస్. నారాయణ తమ మరొక 2వేల మంది ప్రజాసమితి వలంటీర్లతో కలిసి మంగళవారంనాడు ఉదయం గం. 11 లకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సత్యాగ్రహం చేయనున్నట్లు వెల్లడించారు.

నర్మదా జలాలు: మధ్యప్రదేశ్ వైఖరి

న్యూఢిల్లీ, జూన్ 23: నర్మదా జలాల వివాదంపై పరిష్కార్యత్వ తీర్పుకుగాను అంతర్రాష్ట్ర నదీజలాల వివాదచట్టం క్రింద ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించుకోవాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శ్యామచరణ్ శుక్లా విమర్శించారు.

ఇది చాలా తొందరపాటుతో కూడిన నిర్ణయమని ఆయన అన్నారు. సంప్రతింపుల ద్వారానే ఈ వివాదం పరిష్కరించాలని ఆయన గట్టిగా కోరారు.

విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ శుక్లా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల అభిప్రాయాలను పూర్తిగా పరిశీలించకుండానే కేంద్రం ఈ నిర్ణయం … అన్నారు.

ఇజ్రాయిలీ సైనికులపై ఈజిప్టు గెరిల్లాల దాడి

కైరో, జూన్ 23: నిన్న రాత్రి సూయజ్ కాల్వవద్ద ఈజిప్టుకు చెందిన రెండు గెరిల్లా దళాలు ఇజ్రాయిలీ దళాలపై విడివిడిగా దాడులు జరిపి, 18 మంది ఇజ్రాయిలీలను హతమార్చినట్లు ఈజిప్టు సైనికాధికారులు నేడు ప్రకటించారు. ఈ దాడులలో ఈజిప్టు దళాలలో ఇద్దరు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

తెలంగాణా అంతటా 25 వేలమంది సత్యాగ్రహం

జంటనగరాలలో 2,000 మంది అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 23:

నేడు జంటనగరాలతోసహా తెలంగాణా అంతటా మహోధృతంగా జరిగిన సామూహిక సత్యాగ్రహంలో 25 వేలమందికి పైగా పాల్గొన్నారు. ఒక్క జంట నగరాలలోనే సుమారు 12 వేలమంది ప్రదర్శనలు జరిపారు.

జంట నగరాలలో సుమారు రెండువేల మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాల వారు చెప్పారు.

సత్యాగ్రహులను తీసుకు వెళ్ళడానికి లారీలు తక్కువగా ఉండడంవల్ల, ఇప్పటికే జైళ్లన్నీ క్రిక్కిరిసి ఉండడంవల్ల నేడు ఇంకా పెరికొందరినింకా అరెస్టు చేయడానికి వీలు కాకపోయింది. అయినప్పటికీ అరెస్టయిన వారిలో చాలామందిని లారీలలో నగరం వెలుపలకు కొన్ని మైళ్ల దూరం తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు.

జిల్లాలలో జరిగిన అరెస్టులకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఇక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి అందలేదు.

నేటి మధ్యాహ్నం వరకు అందిన సమాచారాన్నిబట్టి నేడు ఖమ్మం జిల్లాలో 19 మందిని, నల్గొండ జిల్లాలో 130 మందిని, నిజామాబాద్‌లో 11 మందిని అరెస్టు చేశారు.

సత్యాగ్రహులను హైదరాబాద్‌లో కోర్టుల వద్దకు తీసుకు వచ్చినప్పుడు కోర్టు ఆవరణలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సత్యాగ్రహులు రాళ్లు రువ్వినట్లు కూడా తెలుస్తున్నది. పోలీసులు పరిస్థితిని అదుపులో పెట్టడానికి లాఠీ చార్జి జరిపారు. … లాఠీచార్జి జరిగింది.

శ్రీ మదన్ మోహన్ అభినందనలు

జంట నగరాలలోను, తెలంగాణాలో తక్కిన ప్రాంతాలలోను శాంతియుతంగా సత్యాగ్రహం జరిపి అరెస్టయినందుకు గాను వేలాదిమంది సత్యాగ్రహులను తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎ. మదన్ మోహన్ అభినందించారు.

మైకో ఫిల్టర్ ఇన్సర్టులను కొనండి...

మీ ఫ్యూయెల్ ఇంజక్షన్ ఎక్విప్‌మెంటును సంరక్షించుకోండి



MICO LICENCE BOSCH

మోటార్ ఇండస్ట్రీస్ కం. లిమిటెడ్, బెంగుళూరు

అనుమతి పొందిన ప్రతినిధులు

■ ముక్తా డీజెల్ హౌస్, గోపాలరెడ్డి రోడ్డు, విజయవాడ-2 ■ మోడరన్ ఆటో డీజెల్ ఇంజనీర్స్, … ■ నేషనల్ ఆటో & హార్డ్‌వేర్ స్టోర్సు, కాశీశ్వరరావు రోడ్డు, … విజయవాడ ■ వెయిసిర్ ఆటోమొబైల్స్, ట్రంక్ రోడ్డు, గుంటూరు-1 ■ ప్రీమియర్ ఏజెన్సీస్, … 141, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాదు ■ ప్రీమియర్ ఏజెన్సీస్, గిర్వన్ కాలనీ, స్టేషన్ రోడ్డు, కర్నూలు ■ శ్రీ అరుణ ఆటోమొబైల్స్, … నెం. 42, … కాకినాడ-1 ■ శ్రీ అరుణ ఆటోమొబైల్స్, బందరు రోడ్డు, విజయవాడ-2 ■ శ్రీ అరుణ ఆటోమొబైల్స్, … విశాఖపట్టణం-1 ■ సర్వసైక్ డీజెల్ & ఇంజనీరింగ్ కార్పొరేషన్, రంగనాయకులుపేట, ట్రంకు రోడ్డు, నెల్లూరు.

5

ASP MICO-188(TEL)

సంగ్రహ ప్రకటనలు

కావలెను

చిన్నపిల్లలకు భరత నాట్యము నేర్పగల డ్యాన్సు టీచర్లు కావలెను జులై 1 వ తేదీ లోగా దరఖాస్తులు పంపవలెను

బి. కె. విశ్వేశ్వరరావు,
బాలానంద కేంద్రం, గుంటూరు—4.

మంచి ఉద్యోగావకాశములున్న రేడియో మెకానిక్కు, టెలిగ్రాఫు సిగ్నలర్సు, వైర్‌లెస్, టెలిఫోన్ ఆపరేటర్సు ఉద్యోగముల ట్రెయినింగు—వివరములకు 50 పైసలు పంపుడు.

I T Technology (Recognised) Near Krishna Talkies Rajahmundry-2.

జీతము లేక కమీషనుపై పోర్టబుల్ ట్రాన్సిస్టర్సు, రేడియోలు, స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు, ఆర్డర్లు బుక్ చెయ్యడానికి ఇండియా అంతటా ఏజంట్లు కావలెను. ఉచితంగా పంపే షరతులకు, శాంపిల్సుకు వ్రాయండి

PANASONIC India (APV-27)
P.B No 1137 Delhi-6

ఉపాధ్యాయులు కావలెను,
బాబూ ట్యుటోరియల్ కాలేజ్, గన్నవరం,
వయా మార్టూరు, గుంటూరు జిల్లా.

రిటైర్డ్ లేక అనుభవముగల సోషల్, లెక్కలు అభ్యర్థులు ఈనెల 5 లోపుగా దరఖాస్తుల పంపవలెను జీతం మెరిట్‌ను బట్టి యివ్వబడును　　మేనేజరు.

శ్రీ అన్నవరం దేవస్థానము సంస్కృతోన్నత పాఠశాల హెడ్మాస్టరుగా పనిచేయుటకు కాలేజీ ట్రైనింగు సర్టిఫికెట్‌తో 10 సంవత్సరములు సర్వీసు కలిగి ఎక్స్‌పర్టు టెస్టు ప్యాసయి 35 సం. లనుండి 55 సం. ల వయస్సు కలిగియున్నవారి వద్దనుండి దరఖాస్తులు పంపుచూ, వాటి నకళ్ళను వి. యువాడ—3 ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఓరియంటల్ స్కూల్సుకు పంపవలెను.సంస్కృతము తెలిసిన వారికి ప్రాముఖ్యతయుండును. దరఖాస్తుదారులు తమ స్వంత ఖర్చులపైన ది. 5.7.1969 న అన్నవరంలో ఇంటర్వ్యూకు తమ సర్టిఫికెట్టులతోసహా హాజరుకావలెను. ఉద్యోగములో నున్నవారు తమ యజమాన్యములవారి ద్వారా పంపవలెను

కరస్పాండెంట్,
ఎగ్జిక్యూటివు ఆఫీసర్,
శ్రీ వి. వి. ఎస్. ఎస్. దేవస్థానము,
అన్నవరము, తూ. గో. జిల్లా.

నెలకు 130 రూ. నుండి 180—రూ వరకు జీతముగల అగ్రికల్చర్ ఫీల్డుమ్యాన్ 2 గ్రేడు లేక గ్రాప్సు యిన్‌స్పెక్టర్ ఉద్యోగములకు శిక్షణ పొందే నిమిత్తము ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు కనీసము 8 వ క్లాసు పాసు అయిన మరియు మెట్రిక్యులేషన్, ఎస్. ఎస్. ఎల్. సి., లేక పి. యు. సి. పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. తెలుగు మరియు ఇంగ్లీషు భాషలందు శిక్షణ ఇవ్వబడును. ఉద్యోగము గ్యారంటీ. హాస్టలు మరియు మెరిట్ స్కాలర్‌షిప్పులు యొక్క అనుకూలములు గలవు ట్రెయినింగు కాలము 6 నెలలు. ప్రాస్పెక్టసు మరియు అప్లికేషన్‌లకు రు. 1—ఎం ఒ చేయవలెను.

2 8 వ క్లాసు ప్యాస్ లేక 10 వ క్లాస్ లో పాస్ లేక ఫెయిల్ లేక వదిలిపెట్టిన విద్యార్థులు, విద్యార్థినిలకు వెంకటేశ్వర మెట్రిక్ పరీక్షకు శిక్షణ యివ్వబడును. వివరములకు 0—50 పైసలు ఎం. ఒ. చేయవలెను.

CORRESPONDENT,
S.C.E. College, Bellary
Registered by Government.
Phone No.: 507.

పాలసీ పోయినది

జీవిత భీమా కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
(1956 జీవితభీమా కార్పోరేషన్ అక్టు క్రింద స్థాపితము)
డివిజనల్ ఆఫీసు, హైదరాబాద్

శ్రీ గొర్లె సింహాచలం, కల్టివేటర్, గనిసెట్టిపాలెం, వైజాగ్ జిల్లా జీవితముపై మేము జారీ చేసిన నెం. 37683050 గల పాలసీ పోయిన కారణమున ఈ తేదీ నుండి ఒక నెల లోపుగా ఎట్టి అభ్యంతరములు మావద్ద దాఖలు కానిచో డూప్లికేటు పాలసీ జారీచేయబడును

హైదరాబాద్,　(సం) ఎస్. హాంజీ.,
24—6—69　డివిజనల్ మానేజరు.

వేలం నోటీసులు

గుంటూరు తాలూకా బుడంపాడు గ్రామ పంచాయతీ ఏరియాలోని డి నెం 236 చెరువులో గల తుమ్మచెట్లు యావత్తు ది 30—6—69 న సోమవారం సాయంత్రం గం 3—30 లకు బుడంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయము వద్ద బహిరంగ వేలంలో విక్రయించబడును సదరు వేలంలో పాల్గొను వారు డిపాజిట్‌గా రూ 500 —లు చెల్లించి పాటలో పాల్గొనవలయును

ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలయందు తెలుసుకొనవచ్చును

మాచాబత్తుని పకీరయ్య,
సర్‌పంచ్,
బుడంపాడు గ్రామ పంచాయతీ

మరణము

పూజ్యులైన మా తండ్రి వంగల సుబ్బరామయ్య శర్మగారు 11—6—69 ఉదయం 3—30 గం.లకు, 22, బెన్సన్ క్రాస్‌రోడ్, బెంగుళూరు—6లో హఠాత్తుగా గుండెపోటు వల్ల స్వర్గస్థులైనారని తెలియపరుచుటకు మేము చింతించుచున్నాము. కుమారులు.

ప్రకటనలు

నా స్వాధీనములో యున్నట్టి భాగం మహా తెనాలి బోసురోడ్డు నందుకల శ్రీ రామా బిల్డింగ్‌లో ఉత్తరపు సగభాగం ఖామందు నాకు విక్రయించుటకు ఖరారు జరిగినది. ఈకంట్రాక్టు భంగపర్చుటకు లాలూచిగా ప్రతిఫల శూన్యంగా అన్యాక్రాంతంచేయు ఏర్పాట్లు ఏమీ చెల్లవు.　ఎం. సత్యనారాయణ
జయా ట్రేడర్స్ (రిజిష్టర్డ్)

రబ్బరు స్టాంపులకు

మీ పంచాయితీ ఆఫీసులకు, సైకిల్ బండ్ల లైసెన్సు బిళ్ళలకు, మీరు కోరిన రబ్బరు స్టాంపులకు మాతో సంప్రదించండి. ఎస్.ఏ.ఎస్. రబ్బరుస్టాంపువర్క్సు,
శ్రీ కొత్తరాజుగారిమేడపైన
భీమవరం, ప.గో. జిల్లా. (ఆం.ప్ర.)

యు. ఎల్. సి. యం. రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ స్కూలు మరియు ఫారమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే రికగ్నిషను పొందిన యీ స్కూలులో నేత, పశుపోషణ, వ్యవసాయము, కోళ్ళ పెంపకము, ముగ్గు పుత్తులు నేర్పబడును. 8 వ తరగతి, 3 వ ఫారము ప్యాసైనవారు 4, 5వ ఫారములు, ఎస్. ఎస్. ఎల్. సి. తప్పినవారు దీనిలో చేరుటకు అర్హులు. దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్ కొరకు ఒక రూపాయి చెల్లించి కాని, మనియార్డరు చేసికాని ఈ దిగువ వారి దగ్గర నుండి పొందవచ్చును. దరఖాస్తులు పూర్తి వివరములతో 1—7—69 చేరవలయును. సెలక్టు కాబడిన విద్యార్థులు 4—7—69 న స్కూలులో చేరవలెను. అప్లికేషను, ప్రాస్పెక్టస్ కొరకు స్వంత చిరునామాతో 0—15 పైసలు తపాలా బిళ్ళ అంటించిన కవరు పంపవలెను.

బి. డి. ఆశీర్వాదము,
కరస్పాండెంటు.
పోస్టుబాక్సు: 232, బ్రాడీపేట,
గుంటూరు—2

ఏజంట్లు కావలెను

1970 గాలెండరుకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works,
Sivakasi.

1970 కాలెండర్లకు ఆర్డర్లు బుక్ చేయుటకు ఏజంట్లు కావలెను. 200 పైన వార్నిష్ కోటింగ్ పిక్చర్లు, వార్నిషు పాలీసు పిక్చర్లు కలవు. మంచి కమీషను.

THERES CALENDARS,
P.B. No. 157, SIVAKASI

టెండరు నోటీసులు

గుడివాడ మునిసిపాలిటీ

1969—70 సం. కు స్టేషనరీ సామానులు సప్లై నిమిత్తం సీలువేసిన టెండర్లు మున్సిపల్ కమీషనరుగారిచే గాని వారిపలన అధికారము పొందినవారిచేగాని ది 8—7—69తేది సాయంకాలము 4 గం. ల వరకు తీసుకొనబడును.

టెండరు షరతులు, టెండరు పెద్యూలు ఆఫీసు పనిచేయు వేళలందు రు. 2—లు (రెండు) చెల్లించి పొందవచ్చును.

(సం.) కె. హనుమంతరావు,
బి. ఎ., బి. యల్.,
సెక్రటరి.

చేబ్రోలు గ్రామ పంచాయతి

గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయితీ ఆఫీసునకు కావలసిన యీదిగువ సుదహరించిన 1969—70 సంవత్సరములో సప్లయి చేయుటకు సీలువేయబడిన టెండర్లు ఎగ్జిక్యూటివు ఆఫీసరు గారిచే 4—7—1969 వ తేదీ సాయంకాలము గం. 3—00 లవరకు చేబ్రోలు గ్రామ పంచాయతీ ఆఫీసులో తీసుకొనబడును. సదరు టెండర్లు ఆదేరోజు సాయంకాలము గం. 3—30 లకు తెరువబడును. డిపాజిట్టు చెల్లించని టెండర్లు సకాలములో రాని టెండర్లు అంగీకరించబడవు. ఇతరవివరములు ఆఫీసు పనిచేయు వేళలయందు తెలుసుకొనవచ్చును

1 స్టేషనరీ సామానులు సప్లయి చేయుట చెల్లించవలసిన డిపాజిట్టు రు 25 00
2 ప్రజారోగ్యశాఖకు కావలసిన పరికరములు మరియు బ్లీచింగు, ఫినాయిలు చెల్లించవలసిన డిపాజిట్టు రు 50 00
3 వాటరు వర్క్సుకు కావలసిన సామానులు చెల్లించవలసిన డిపాజిట్టు రు 25 00
4 40 వాట్స్ ఎలక్ట్రిక్ బల్బులు— ఎ (స్క్రూ టైపు, బి పిన్ టైపు) చెల్లించవలసిన డిపాజిట్టు రు 25 00
5 రబ్బిష్ కార్టు (ప్రస్తుతము యీ పంచాయితీలో —యున్న బండి మోడలు) చెల్లించవలసిన డిపాజిట్టు రు. 50 00

కె. పోతయ్య,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
చేబ్రోలు పంచాయతి

ఎడ్యుకేషనల్

నెలకు రు. 180 నుండి 350 జీతం. గల టెలిఫోన్, టెలిగ్రాఫిస్టు, వైర్‌లెస్, రేడియో ఆపరేటర్లుగా ఉద్యోగములకు ట్రెయినింగు యివ్వబడును. స్కాలర్‌షిప్పులు గలవు. వివరములకు రు. 1 పంపండి.

సెంట్రల్ టెక్నికల్ ట్రెయినింగ్ కాలేజీ,
బ్రాడీపేట, 5 వ లైను, గుంటూరు—2

వి. ఎల్. కాలేజీ ఆఫ్ ఫార్మసీ, రాయచూరు. (ది అకాడమీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాయచూరువారి ఆధ్వర్యమున ప్రారంభించబడును)

1—7—1969 న తెరువబడును. ఎస్. ఎస్. ఎల్. సి. లేక దానికి సమానమైన సి. సి. బి. లేక పి. సి. ఎం. ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2 సంవత్సరముల ఫార్మసీ డిప్లొమా కోర్సుకు అర్హులు.

దరఖాస్తు ఫారములు (ప్రాస్పెక్టసుకు రిజిస్ట్రేషన్ ఫీజు రు. 5 — మనియార్డరు ద్వారా వి. ఎల్. కాలేజి ఆఫ్ ఫార్మసీ, రాయచూరు, వీరిపేర పంపి, మీ చిరునామాగల తగినంత స్టాంపు అతికించిన కవరు పంపితే పొందవచ్చును.

రాయచూరు,　ఎస్. కె. కుల్కర్ణి,
18.6.69. బి.ఎ.ఎల్.ఎల్.బి. సెక్రటరి.

హైస్కూల్సుయందు అగ్రికల్చరల్ ఇన్‌స్ట్రక్టర్లుగను అగ్రికల్చరల్ డిపార్టుమెంటులో ఫీల్డుమెన్ (2 వ గ్రేడు) గను, మరియు జూనియర్ తెలుగు పండితులుగను పనిచేసే నిమిత్తమై ఆంధ్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ వారిచే నడుపబడుచున్న వ్యవసాయక సాంకేతిక కోర్సులకును, తెలుగు విశారదకును, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, రాజమండ్రి,కాకినాడ, విశాఖపట్టణం, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట, కర్నూలు కేంద్రములందు శిక్షణ ఇవ్వబడును. శిక్షణ 5 మాసములు. బోధన తెలుగు, ఇంగ్లీషులందు ఉండును. అర్హతలు 8 వ తరగతి ప్యాసైన విద్యార్థినీ, విద్యార్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. నోటు: ఎస్. ఎస్. ఎల్. సి. లేదా హెచ్. ఎస్. సి. లేదా మెట్రిక్ ప్యాసైనవారిని హయ్యర్ క్లాసులకు చేర్చుకొనబడును. దరఖాస్తు ఫారములకు హెడ్మాస్టరుకు రు. 1—00 ఎం. ఒ. చేసిగాని, స్వయముగ చెల్లించి పొందవచ్చును. అన్ని విచారణలు హెడ్మాష్టరుకుదే జరుగును.

సూపరింటెండెంట్,
శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చరల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్, సత్యనారాయణపురం, విజయవాడ—3. (హెచ్. ఓ.)

ఆదర్శ హిందీ పండిత ట్రెయినింగు రాజమహేంద్రవరము.

రాజమండ్రి హిందీ ప్రేమీ మండలి యాజమాన్యమున ఆంధ్రప్రభుత్వము వారి స్కీము ననుసరించి నిర్వహింపబడుచున్న జూనియరు హిందీ పండిత ట్రెయినింగు 1969—70 సంవత్సరమునకుగాను పున: 16—7—69 తేదీన ప్రారంభమగును. శిక్షణ కాలము 9 మాసములు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ మదరాసువారి విశారద పరీక్షలో గాని, హైదరాబాద్ హిందీ ప్రచార సభవారి భూషణ పరీక్షలోగాని వానితో సమానమయిన పరీక్షలోగాని ఉత్తీర్ణులయినవారు ట్రెయినింగులో చేరుటకు అర్హులు. దరఖాస్తు ఫారము వెల 50 పైసలు. ఇంకను వివరములకు ఈదిగువ వారికి వ్రాయవచ్చును.

కె. సత్యనారాయణ,
ప్రిన్సిపాల్,
హిందీ పండిత ప్రశిక్షణ మహావిద్యాలయం,
రాజమండ్రి.

ది ఉమెన్ వెల్‌ఫేర్ టెక్నికల్ టీచర్సు అండ్ క్రాఫ్ట్స్ ట్రెయినింగ్ స్కూలు, బ్రాడీపేట, 4 వ లైను, 15 వ అడ్డరోడ్డు, గుంటూరు—2.
(Recognised by the Govt. of A.P.)

1. కటింగు, టైలరింగు, ఎంబ్రాయిడరి, అండ్ డ్రెస్ మేకింగ్, 2. డ్రాయింగు, కోర్సులందు టెక్నికల్ టీచర్లుగా శిక్షణ పొందగోరు స్త్రీల నుండి మాత్రమే ది. 10.7.69 తేదీ లోపల దరఖాస్తులు కోరబడుచున్నవి. శిక్షణ కాలము 2 సం. లు. 1 వ కోర్సునకు 5 వ తరగతి, 2 వ కోర్సునకు 8 వ తరగతి ప్యాసై యుండవలయును. వయస్సు 13 నుండి 22 సం. లలోపు ఉండవలయును. స్కూలుకు అనుబంధముగా హాస్టలు కలదు. వివరములకు దరఖాస్తు ఫారములకు, కరస్పాండెంటుకు రు. 2 లు ఎం. ఒ. చేసి పొందవచ్చును.

కరస్పాండెంట్,

టెండరు నోటీసులు

కదిరి మునిసిపాలిటి
Roc. No. 911/69-B-2.

కదిరి మునిసిపాలిటీలో "చాకు మండి మద్రాసు బొంబాయి రోడ్డు జంక్షన్ వరకు గల కొత్తపేట రోడ్డుకు" తారు వేయుటకుగాను సీలువేసిన టెండర్లు 15—7—69 తేదీ సాయంత్రం 4—00 గంటలలోపుగా మున్సిపల్ సెక్రటరీగారికి చేరునట్లు పంపుకొనవలయును. టెండరు ఫారములు ఒక్కొక్కటికి రు. 10 — లు మునిసిపల్ ఆఫీసులో చెల్లించి పొందవలెను. ఇతర వివరములు కావలసినవారు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

ఎస్టిమేటు మొత్తం రు. 25,000—
ధరావత్తు మొత్తం రు. 1,000—

(సం.) ఎ. సుందరరాజన్,
17—6—69.　సెక్రటరి,
కదిరి మునిసిపాలిటీ, కదిరి.

రాష్ట్రపతి పదవికి కుంజ్రూ లేక కోకా సుబ్బారావు

స్వతంత్రపార్టీ కార్యవర్గం సూచన

మదరాసు, జూన్ 23: పండిట్ హృదయనాథ్ కుంజ్రూను కాని,లేక మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ కోకా సుబ్బారావును కాని, స్వతంత్రపార్టీ రాష్ట్రపతి పదవికి సూచించవచ్చునని స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. దండేకర్ నిన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియచేశారు.

స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం రాష్ట్రపతి అభ్యర్థి సమస్యను పరిశీలించింది. నిర్దుష్టశీలం, ప్రతిపత్తి కలిగి పార్టీ రాజకీయాలకు అతీతుడైన వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించాలని లోగడ ప్రధాని చేసిన సూచనను జాతీయ కార్యవర్గం ఈ సందర్భంలో గుర్తుచేసింది. శ్రీ కుంజ్రూకాని, శ్రీ కోకా సుబ్బారావు కాని, ఇట్టిగుణగణాలు కలవారని, పార్టీ జాతీయ కార్యవర్గం భావించింది.

శ్రీ సి. రాజగోపాలాచారి, జనరల్ కుమారమంగళం పేరు సూచించారా అని ప్రశ్నించగా, లేదని శ్రీ దండేకర్ సమాధానమిచ్చారు.

రేవుల నిర్వహణలో ఇబ్బందుల తొలగింపు

కేంద్రమంత్రి ఇక్బాల్‌సింగ్ హామీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జూన్ 23: రవాణా చార్జీల రేట్లు పెరగడానికి, రేవులోకి నౌకల రాకపోకలలో ఆలస్యం జరగడానికి కారణమైన రేవుల నిర్వహణ ఇబ్బందులను తొలగించడానికి తన శాఖ ప్రయత్నించగలదని సోమవారంనాడు కేంద్ర షిప్పింగ్, రవాణా శాఖ డిప్యూటీ మంత్రి సర్దార్ ఇక్బాల్‌సింగ్ చెప్పారు.

యుద్ధ స్మారకచిహ్నం ఎదురుగా మద్రాసు నౌకాశ్రయం కొత్త పర్యాటకుల భవనానికి ప్రారంభోత్సవం జరుపుతూ రేవులను ఆధునికీకరణం చేయడం వలన కలిగే ఫలితాలు సరకుల రవాణాలో అంతరాయం కలగడంతో నిష్ఫలమవుతాయని డిప్యూటీ మంత్రి అన్నారు.

ప్రపంచ మార్కెట్‌తో పోటీ సరకులు పోటీలో నిలబడాలంటే, రవాణా ఛార్జీలు హేతుబద్ధమైన పరిమితిలో ఉంచాలని ఆయన సూచించారు.

స్వతంత్రపార్టీ విధానాలే కాంగ్రెస్‌కు శరణ్యం

రాజాజీ ఉద్ఘాటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జూన్ 23: స్వతంత్రపార్టీ విధానాలనుకనుక 20 ఏండ్లనాడే కాంగ్రెస్ ఆమోదించి అనుసరించి ఉన్నట్లయితే, ప్రజల శ్రేయస్సు జాతి సౌభాగ్యము అనే సోషలిజం ఆదర్శాన్ని సాధించడంలో సఫలమై ఉండేదని స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి అన్నారు.

స్వతంత్రపార్టీ ఆధ్వర్యాన నిన్న రాత్రి ఇక్కడ త్యాగరాయనగర్‌లోని శారదా విద్యాలయంవద్ద జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

వ్యక్తి స్వేచ్ఛకు, చొరవకూ అవకాశం గల స్వతంత్ర ఆర్థిక విధానాలను అనుసరించడం వల్లనే యుద్ధానంతరం జర్మనీ, జపాన్ లాంటి దేశాలు తమ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించుకోగలిగినవని ఆయన చెప్పారు.

ఇప్పుడైనా కాంగ్రెస్ తన తప్పిదాన్ని గుర్తించి స్వతంత్రపార్టీ విధానాలు చేపట్టవలెనని ఆయన సూచించారు.

కాంగ్రెస్ చెప్పే సోషలిజంవల్ల ప్రజలకుసుఖశాంతులు కలుగడానికిబదులుబానిసత్వం దాపురించినదని రాజాజీ అన్నారు.

శ్రీ ఆర్. సి. కూపర్, శ్రీ దయాభాయ్ పటేల్ ప్రభృతులు కూడా ప్రసంగించారు.

ఆసియాలో ఇండియా ప్రముఖపాత్ర

జపాన్‌పత్రికల సూచన

టోకియో, జూన్, 23: అలీనవిధానం ప్రాతిపదికపై ఆసియావ్యవహారాలలో భారతదేశం ప్రముఖపాత్ర నిర్వహించాలని ప్రధాని ఇందిరాగాంధీ తమదేశ పర్యటనకువస్తున్న సందర్భంగా జపాన్‌లోని ప్రముఖ పత్రికలు సూచించాయి. నేటి సంక్షోభిత ప్రపంచంలో భారతదేశం ఆసియాలోని అగ్రరాజ్యంగా అలీన విధానాన్ని ఖచ్చితంగాపాటిస్తూ వ్యవహరించాలి" అని 'మైనిచిషింబున్' పత్రిక సలహా ఇచ్చింది.

మరొక ప్రముఖ పత్రిక 'యోమయూరీ షింబున్' ప్రధాని ఇందిర జపాన్ సందర్శన చరిత్రాత్మకమైనదని, భారతదేశం ప్రముఖపాత్రను పరిగణనలోకి తీసికొనకుండా ఆసియా భవిష్యత్తును ఊహించడం కష్టమని పేర్కొన్నది. అలీనవిధానాన్ని విడనాడకుండా కమ్యూనిస్టు చైనాతో సత్సంబంధాలకు ప్రధాని ఇందిర సాగిస్తున్న ప్రయత్నాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ పత్రిక పేర్కొన్నది.

ఆర్థిక వ్యవహారాల దినపత్రిక అయిన 'నిహాన్‌కెయిజాయ్' పంపిన సందేశంలో 1500 సంవత్సరాలుగా భారతదేశంతో జపాన్‌కు సాంస్కృతిక సంబంధాలు కలవని, భారతదేశం నుండి వ్యాప్తి చెందిన బౌద్ధమతం జపాన్ ప్రజల జీవితానికి పునాది అని జపాన్ ప్రధాని ఇసాకూసాటో ఈ పత్రిక ప్రత్యేక సంచిక మొదటిపేజీలో ఇసాకూసాటో సందేశంతోపాటు ప్రధాని ఇందిర సందేశంకూడా ప్రచురించారు.

శ్రీకాకుళంజిల్లా గ్రామాలలో నక్సలైట్ల దాడి

హైదరాబాద్, జూన్ 23: శ్రీకాకుళం జిల్లాలోని అక్కుపల్లి గ్రామంలో గత శుక్రవారంనాటి రాత్రి తుపాకులు, కర్రలు, కత్తులు, ధరించిన నక్సలైట్లు శ్రీ కె. అప్పన్న గృహంపై దాడిజరిపి నగలు, వస్త్రాలు, ఆహారధాన్యాలను దోచుకుని పోయినట్లుగా నిన్న ఇక్కడికి అందిన సమాచారం ద్వారా తెలియవచ్చింది.

అదే రోజు రాత్రి గరుడభద్ర గ్రామంలో నక్సలైట్లు ఒక మందుల దుకాణంపై దాడి జరిపి, కొన్ని మందులను తీసుకుపోయినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు.

శుక్రవారంనాటి రాత్రే కొత్తగూడెం జిల్లాలోని పోలకల్లుగూడెం గ్రామంలో శ్రీ వై. వెంకయ్య గృహంపై దాడి జరిపినట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకయ్య భార్య, కుమారునికి గాయాలు తగిలాయని తెలుస్తోంది.

బొబ్బిలిలో జరిగిన నాలుగు దళాలతో సంబంధం ఉన్నట్లుగా చెప్పబడుతున్న ప్రముఖ నక్సలైటు గద్దెల రాములు (నారాయణపురం)ను గురువారంనాడు శ్రీకాకుళం జిల్లా నారాయణపురంలో అరెస్టు చేశారు. శ్రీ ఆదిభట్ల కైలాసంకు శ్రీరాములు సన్నిహితఅనుచరుడు

నక్సలైటు ఉద్యమంలో స్త్రీల ప్రవేశం

హైదరాబాద్, జూన్ 23: నక్సలైటు ఉద్యమంలో స్త్రీలుకూడా చేరి వారు జరుపుతున్న దాడులలో పాల్గొంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని అక్కుపల్లి గ్రామంలో జరిగిన నక్సలైటుదాడిలో స్త్రీలు కూడా పాల్గొన్నారనిని ఇక్కడ పోలీసుప్రధాన కార్యాలయానికి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది.

కేరళ యునైటెడ్ ఫ్రంట్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం

త్రివేండ్రం, జూన్ 23:కేరళ అధికార యునైటెడ్ ఫ్రంట్ విచ్ఛిన్నమైపోయేస్థితి వచ్చినదని మార్క్సిస్టుపార్టీ నేడు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇదే జరిగితే దేశమంతటా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామిక కాంగ్రెసేతర శక్తుల సమైక్యతకు తీరని నష్టమని హెచ్చరించింది.

పార్టీ కమిటీ సభ్యులు శ్రీయుతులు ఎ.కె. గోపాలన్, ఇ. ఎం. ఎస్. నంబూద్రిపాద్, సి. హెచ్. కనరన్, ఇ.కె. నయనార్‌లు నేడొక సంయుక్త ప్రకటనచేశారు. ఇక్కడ ఒక ప్రత్యేక విలేఖరుల గోష్ఠిలో దానిని విడుదల చేశారు. మితవాద కమ్యూనిస్టులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ నిన్న విడుదల చేయబడిన పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానం పద్ధతిలోనే ఈ నాటి ప్రకటన కూడాఉన్నది.

విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, శ్రీ నంబూద్రిపాద్, ఫ్రంట్‌లోని ఇతర పార్టీలతో అన్ని సమస్యలను గురించి చర్చించడానికి తమపార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేశారు. అయితే, యునైటెడ్ ఫ్రంట్‌ను కొనసాగించ దలచుకున్నారో లేదో మొదట వారు నిర్ణయించాలని ఆయన అన్నారు.

"మితవాద కమ్యూనిస్టుల విచ్ఛిన్నకర పాత్ర మూలంగా కేరళలో కాంగ్రెసేతర శక్తుల సమైక్యతకు ప్రమాదం ఏర్పడింది. మితవాదులు తమ ధోరణిని విడనాడేటట్లు చూడడానికి, ఫ్రంట్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి వీలుగా కృషి చేయవలసినదని దేశంలోని ప్రజాస్వామిక వాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము" అని ప్రకటన పేర్కొన్నది.

ఈ విలేఖరుల గోష్ఠికి శ్రీ నంబూద్రిపాద్‌తో సహా శ్రీ ఎ.కె. గోపాలన్ ప్రభృతులు కూడా హాజరైనారు.

బర్మా అడవుల్లో రాతియుగపు మానవులు

రంగూన్, జూన్ 23: బర్మా—థాయిలాండ్ సరిహద్దు సమీపంలోని టెనెస్సెరిమ్ పర్వత ప్రాంత వానరారణ్యంలో నుండి, రాతియుగపు లక్షణాలు గల ఇద్దరు మానవులు అనేక సంవత్సరాలలో కనిపించడం జరిగింది.

వీరిని గ్రామస్థులు ఆశ్చర్యంగా చూశారు. వీరు చలా పొట్టిగా ఉన్నారని, దిగంబరులని, దేహం నిండా వెంట్రుకలున్నవని వారు తెలిపారు.

వీరు విటలాగా నివసించినట్టుగా ఉన్నారని, అయితే అప్పుడప్పుడు వేరి నాలుగు కాళ్ళతో కోతులు నడిచినట్లుగా నడవడం కూడా కద్దని గ్రామస్థులు వివరించారు.

నాలంగ్ అను గ్రామం సమీపారణ్యంలో గ్రామపెద్ద ఊ కియాయా అతని బృందం వేటకు వెళ్ళినప్పుడు అనేకసార్లు ఈ రాతియుగపు మానవులను చూడడం జరిగింది. ఈ వింత మానవులు రేగిపండ్లులాంటి పండ్లు కోసుకుని తినడం వారు చూశారు. నేలనుండి 300 అడుగుల ఎత్తులో ఉండగానే ఈ విచిత్ర మానవులు పరిగెట్టి వారి వంక చూస్తూ ఉండిపోయేవారు. వీరి ముఖాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఈ వేటగాండ్రు తెలిపారు. వీరిద్దరూ పురుషులేనని గ్రామపెద్దల అభిప్రాయం. ఒక గ్రామస్థుడు మాత్రం తాను వీరిని వెన్నెల రాత్రిలో చూశానని ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ అని తాను అనుకున్నానని చెప్పాడు. వీరి అరుపులు పసిపిల్లవాడి ఏడుపులా ఉన్నవట.

ఢిల్లీ చర్చలపట్ల ఆలీమిర్జా సంతృప్తి

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణా సమస్యపై ఢిల్లీలో చర్చలు కొనసాగుతుండడం సంతృప్తిదాయకంగా ఉన్నదని పార్లమెంటు సభ్యుడు శ్రీ బకర్ ఆలీమిర్జా నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. "వారు తాము తీసుకొన్న గోతిలోనే వారు పడబోరని నా నమ్మకం. శ్రీ బ్రహ్మానందరెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొంటే తీసుకోవచ్చుగాని అంతమాత్రం చేత సమస్య పరిష్కారం కాదు.

"వ్యక్తుల వ్యక్తిత్వాలకు అధికమైన విశిష్టతను ఆపాదించడం జరుగుతున్నది" అని ఆయన అన్నారు.

ఇండియానుండి రష్యాకు వస్త్రముల ఎగుమతి వృద్ధి

కలకత్తా, జూన్ 23: భారతదేశం నుండి రష్యకు మిల్లు వస్త్రములు విరివిగా ఎగుమతి అవుతున్నాయి.1967సంవత్సరంలో రు. 1,07,00,000 విలువగలవస్త్రములు ఎగుమతికాగా,1968లో రు. 3,25,60,000 విలువగల వస్త్రాలు ఎగుమతి జరిగినాయి.

ముఖ్యంగా తెలుపు రంగువీ, ప్రింటు వస్త్రాలూ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

చైనాకు వ్యతిరేకంగా ఆసియారాజ్యాల కూటమి

చెస్టర్ బౌల్స్ సూచన

వాషింగ్టన్, జూన్ 23: చైనీస్ విస్తరణను అరికట్టడానికి ప్రధానమైన ఆసియా రాజ్యాల కూటమి నొకదానిని ఏర్పాటుచేసే ప్రతిపాదనను అమెరికా ప్రోత్సహించగలదని తాను ఆశిస్తున్నట్లు ఇండియాలో మాజీ అమెరికన్ రాయబారి శ్రీ చెస్టర్ బౌల్స్ అన్నారు.

ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ బౌల్స్, అటువంటి కూటమిపై వాషింగ్టన్ ఎప్పటికీ ప్రాబల్యం వహించబోదనీ, అయితే అవసరమైనప్పుడు దానికి మద్దతు మాత్రమే ఇవ్వగలదని స్పష్టంచేశారు.

"చైనాకు వ్యతిరేకంగా ఇలాంటి మిత్రకూటమి అవసరమని సోవియట్ యూనియన్ కూడా విశ్వసిస్తున్నది. కాని ఆది కూడా దానిపై ఆధిపత్యం వహించబోదు. ఇటువంటి మిత్రకూటమి జయప్రదం కావాలంటే ఇండియా, జపాన్‌లతో సహా ఆసియాలోని ప్రధాన రాజ్యాలమధ్య ఒక ఒడంబడిక అవసరం" — అన్నారాయన.

వియత్నాంలో అమెరికా జోక్యానికి తాను వ్యతిరేకినని, అయితే ఒక రాయబారిగా తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించలేదని ఆయన అన్నారు.

1970 ఆఖరునాటికి వియత్నాం నుండి మొత్తం 2,50,000 మంది అమెరికన్ సైనికులను ఉపసంహరించాలన్న సూచన తనకు అంగీకారయోగ్యమేనని శ్రీ బౌల్స్ తెలిపారు.

"మేము అక్కడనుంచి మర్యాదగా ఎంత త్వరలో బయటపడితే అంత మంచిది"— అన్నారాయన.

చక్కెరపై కంట్రోళ్ళ తొలగింపునకు విజ్ఞప్తి

మద్రాస్, జూన్ 23: చక్కెరపై కంట్రోళ్ళు తొలగించాలని, చెరకు న్యాయధరలు మెరుగుపరచడానికి తగు శ్రద్ధ వహించాలని మద్రాస్ రాష్ట్ర ఆహారధాన్య వర్తకులసంఘం కార్యదర్శి శ్రీ తంగప్పన్ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తర ప్రదేశ్‌లో అనేక చక్కెర ఫ్యాక్టరీలకు నష్టం సంభవించి, మిగులు ఏర్పడిందని శ్రీ తంగప్పన్ అన్నార

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గవర్నమెంటు ఆర్ట్సు అండ్ సైన్సు కళాశాల

పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా)

ఈ కళాశాలలో 1969 జులై నెలనుండి బి. ఎ., బి. కాం., బి. యస్‌సి., మూడు సంవత్సరముల డిగ్రీకోర్సులు ఆంధ్ర విశ్వవిద్యాలయంవారి అనుమతికి లోబడి అన్ని గ్రూపులతో ప్రారంభించబడును.

2 సంవత్సరముల ఇంటర్‌మీడియట్ కోర్సు కూడా యీ సంవత్సరమునుండి ప్రారంభించబడును. వివరములు కాలేజి ప్రిన్సిపాల్‌గారినుండి తెలిసికొనవచ్చును.

ఎడ్యుకేషనల్ సొసైటీ - పాలకొల్లు

హైర్ బుల్‌డోజర్సు
డి 4　డి 6　డి 8
యూనిట్ డి 6 ప్రస్తుతము
మద్రాసు - తిరుపతి
సమీపమున పని చేస్తున్నవి.
మీ ఆర్డర్లు వెంటనే బుక్ చేయండి.
మీ లెవెలింగ్ సమస్యలను పరిష్కరించడానికి శ్రీఘ్రంగ బుల్‌డోజరు పంపెదెరు.
వివరములకు:

ABCOY	MADRAS ADDRESS
Sankaranagar P. O.	2-Nalla Thambi Chetty St
TIRUNELVELI DIST.	Mount Road, Madras-2

కావలెను

దక్షిణ ఇండియాలో పేరొందిన పార్సెల్ కారియర్ అర్జంటైజేషనుకు దిగువచోట్ల పార్శెల్ బుకింగ్ ఏజంట్ల నియామకమునకు దరఖాస్తులు కోరడమైనది

ఆంధ్రప్రదేశ్		మైసూరు
1. అనకాపల్లి	7. కాకినాడ	1. హుబ్లి
2. చిత్తూరు	8. మార్కాపూర్	2. హరిహర్
3. ద్వారపూడి	9. నంద్యాల	3 కడూర్
4. గుంటూరు	10. రాజమండ్రి	4. మైసూరు
5. గుంతకల్	11. విజయనగరం	5. మంగుళూరు
6. ఇచ్ఛాపురం	12. విశాఖపట్నం	6. షిమోగా

మంచి గోడౌను సౌకర్యముతో స్థానికంగా పలుకుబడి కలిగియుండి ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను 15 రోజులలో పంపవలసిందిగా కోరడమైనది. ఏజన్సీకి వారు కావలసిన సెక్యూరిటీ డిపాజిట్టు చెల్లించగలిగి వుండవలెను

బాక్సు నం. 2592,
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ-3.

సౌత్ సెంట్రల్ రైల్వే

Tender Notice No. B|C 101|BTTR|69

బిట్రగుంట వి ఆర్ ఆర్ కు పాలు సప్లయి చేసేనిమిత్తం సీల్డు టెండర్లు విజయవాడ ఎస్. సి. రైల్వే, డివిజనల్ సూపరింటెండెంటుచే (కమర్షియల్) కోరడమైనది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరువరకు, అక్టోబరునుంచి మార్చి వరకు పాలుసప్లయిచేయడానికి ఒక్కొక లీటరుకు రేట్లు తెలుపుతూ టెండర్లు విడివిడిగా పంపవలెను. కంట్రాక్టు 15—7—69 నుంచి ఒకసంవత్సరముండును. కావలసిన సుమారుపాలు 50 లీటర్లు. ధరావతుసొమ్ము క్రింద రు 500 — చెల్లించవలెను.

1.	టెండరు ఫారములు జారీచేయుటకు కడపటితేది	1—7—69 మ. 3 గం.
2.	ధరావతుసొమ్ము విజయవాడ ఎస్. సి. రైల్వే డివిజనల్ పేమాస్టరుకు చెల్లించవలసిన కడపటితేది.	5—7—69 మ. 3 గం.లు
3.	టెండర్లు తీసుకొను కడపటితేదీ	10—7—69 మ. 3గం.లు
4.	టెండర్లు తెరచుకడపటితేది	10—7—69 సా. 4 గం.లు

టెండర్లు సీల్డు కవర్లలో నిర్ణీత టెండరు ఫారములో పంపవలెను. సీల్డు కవరు మీద "Tenders for the Supply of Milk to V.R.R., Bittragunta" అని సూపర్‌స్క్రయిబ్ చేయవలెను. టెండరు ఫారములు (ఒకరిని మరియొకరికి మార్చుకొనరాదు) డివిజనల్ సూపరింటెండెంట్ (కమర్షియల్) ఎస్. సి. రైల్వే, విజయవాడనుంచి పొందవచ్చును. ఇందుకుగాను ఒక్కొక టెండరు ఫారంకొరకు క్రింద రు 5 — (అయిదు రూపాయలు) డివిజనల్ పేమాస్టర్ విజయవాడకు చెల్లించి సదరు రశీదు చూపించవలెను. ఈ సొమ్ము ఎట్టిపరిస్థితులలోను వాపసుచేయరు. ధరావతుసొమ్ము రశీదు లేకుండ పంపే టెండర్లు నిరాకరించబడవుగును. మిగతావివరములు టెండరు ఫారములో చూచుకొనవచ్చును.

అనుమతిని

విజయవాడ,
21—6—69.　డివిజనల్ సూపరింటెండెంటు

గుంటూరు జిల్లా పరిషత్
ప్రకటన

గుంటూరు జిల్లాపరిషత్ యాజమాన్యమున సత్తెనపల్లి గ్రామములో క్రొత్తగా ప్రారంభించబడిన జిల్లాపరిషత్ ఇండస్ట్రియల్ స్కూలు నందు 1969—1970 సం ప్రవేశమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

కోర్సు వివరములు:	1. కార్పెంటరీ మరియు కాబినెట్ మేకింగ్
కాలపరిమితి:	1. కార్పెంటరీ మరియు కాబినెట్ మేకింగ్ కోర్సు 3 సంవత్సరములు.
వయస్సు:	30—6—1969 తేదీ నాటికి 13 సంవత్సరములకు తగ్గరాదు. 18 సంవత్సరములకు మించరాదు.
విద్యాయోగ్యతలు:	1. కార్పెంటరీ మరియు కాబినెట్ మేకింగ్‌కోర్సునకు కనీసము 6వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణులై అసలు సర్టిఫికేట్ కలిగియుండవలెను.
ఫీజులు:	ఫీజులు లేవు.
రెమ్యూనరేషన్ లేక పోషణ ఖర్చు:	ప్రతి ఎప్రెంటీసుకు స్కూలునకు హాజరై పనిచేసిన రోజు ఒక్కొక్కంటికి మొదటి సంవత్సరము కోర్సు వారికి రు 0.75 పైసలున్ను, రెండవ సంవత్సరము కోర్సు వారికి రు. 1.00, మూడవ సంవత్సరము కోర్సు వారికి రు. 1.25లున్ను వర్కు రెమ్యూనరేషన్ (లేక పోషణ ఖర్చు) యివ్వబడును.

నోట:— పై పాఠశాలలో చేరదలచిన విద్యార్థులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి జిల్లాపరిషత్ ఇండస్ట్రియల్ స్కూలు ప్రధానోపాధ్యాయుల వారికి తమ స్వంత చిరునామా వ్రాసి రు. 0.20 పైసలు పోస్టుకవరు. ఎంపి దరఖాస్తు ఫారములు పొందవచ్చును.

కోర్సులో చేర్చుకొనుటకు ఆఖరు తేది 30—6—1969. ఎక్కువ విద్యార్హతలు గల వారికి ప్రాముఖ్యత యివ్వబడును.

(సం) జి. వి. రెడ్డెయ్య,
కార్యదర్శి

తుపాను బాధితులకు సహాయం పంపిణీలో అక్రమాలు

వెంటనే నివారించాలని కృష్ణాజిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షుడు శ్రీ శ్రేష్ఠి విజ్ఞప్తి

బందిపాలెం, జూన్ 23: కృష్ణాజిల్లా కాంగ్రెసు సంఘం అధ్యక్షుడు, శాసనసభ్యుడు శ్రీ రేపాలబుచ్చిరామయ్యశ్రేష్ఠి 21న ఒక ప్రకటనచేస్తూ తుపాను బాధితులకు సహాయం పంపిణీ చేయుటలో అక్రమాలు జరుగుతున్నట్లువస్తున్న ఫిర్యాదులపట్ల వెంటనే దర్యాప్తు జరిపి సక్రమంగా సహాయం అందేట్లు అధికారులు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆయన తన ప్రకటనలో ఇలా అన్నారు: గత నెలలోవచ్చిన తుపానుకు కృష్ణా జిల్లాలో రు 25 కోట్ల నష్టమువాటిల్లినది. వేలాది ఇండ్లు పడిపోయినవి. పశువులు, గొర్రెలు, మేకలు, వేలాది సంఖ్యలో చచ్చిపోయినవి. ఉప్పునీరు పైరా, పడులు పొంగి అనేక గ్రామాలలో వేలాది ఎకరముల భూములలో ఒక అడుగునుండి ఏడడుగుల వరకు ఇసుకమేటలు వేసినది. స్వయముగ నేను పాలగ్రామాదులు పర్యటించి చూచినాను. గొల్లపాడు, కమ్మవారిపాలెం, రుద్రవరం, కన్నెవీడు, వెల్లంకి, వల్లూరుపురం, మున్నగుగ్రామాదులలరైతులు ఇసుకభూములనుచూసి [illegible]. కొన్ని ఇండ్లు పడిపోయినవారికి సత్వరమే ప్రభుత్వ సహాయం అందించగలిగినందులకు ప్రభుత్వమును ప్రశంసించుచున్నాను. కాని చాలా గ్రామాదులలో ఇండ్లుపడిపోయిన, గొడ్లు పడిపోయిన వారలపేర్లు చాలమందివి వ్రాయలేదని, వ్రాసినవాటిలో బాధితులకు కొందరికి సొమ్ము అందలేదని, బాధితుల వివరములను సేకరించి, సత్వరమే సొమ్ము కేటాయించుటలో కొన్నిలోపాలు జరిగినట్లు తెలియుచున్నది. కావున మరల జిల్లా అధికారులు అన్ని గ్రామాలనుండి వచ్చిన అర్జీదారుల విషయములో తాలూకా స్థాయిలో ఉద్యోగులనుపంపి, వాస్తవపరిస్థితులను పరిశీలించి బాధితులందరకు సత్వరమే సహాయమందించుటకు చర్యలుతీసుకొనుట అవసరమని విన్నవించుచున్నాను. వ్యవసాయభూములు [illegible] చేసే వ్యవసాయదారులకు [illegible] సందర్భాలలోపూర్తిగా [illegible] బుణములు, పడిపోయిన [illegible] బ్యారెన్లకు బుణములు, పశువులు, గొర్రెలు, మేకలు చచ్చిపోయినవాటినిచూచి ఉచితసహాయ మందించుట, ఎంతైన అవసరమని విజ్ఞప్తిచేయుచున్నాను.

తుపానుకు పడిపోయిన ఇండ్లకు ఏ గ్రామములో ఎవ రింటికి ఎంతసొమ్ము కేటాయించి పంపకముచేసినారో, ఆ వివరములు గ్రామాలలో పంచాయతీ, కో ఆపరేటివ్ సొసైటీ ఆఫీసులందు ప్రకటించుట అవసరమని, అట్టి ఏర్పాటుచేయించమని జిల్లాకలెక్టరుగారికి విన్నవించితిని. కాని ఆ ప్రకారము జరుగకపోవుట విచారకరము. అందువలన ఆయా గ్రామాలలో డబ్బుపంపక మెలా జరిగినదో తెలియనందున చాలా గ్రామాలనుండి "మాకు మంజూరు అయిన మొత్తముపూర్తిగా ఇవ్వ కందలేదు" అని ఫిర్యాదులువచ్చుచున్నవి. కొంత సొమ్ము దుర్వినియోగమైనట్లు తెలియవచ్చుచున్నది. కావున పంపకములో ఈలాటి లోపాలు జరిగినచోట్ల, పంపకముచేసిన అధికారులపై ప్రభుత్వము కఠినచర్యలు తీసికొనవలసినదిగా విజ్ఞప్తిచేయుచున్నాను. తడిసిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ వారు కొనుటలో [illegible] సందునమిల్లులవారుకొనుటకు, ఎగుమతులు చేసికొనుటకు ప్రభుత్వమువారు తక్షణము వుత్తర్వుల నిప్పించి రైతులను ఆదుకొన గోరుచున్నాను. దాళ్వాపంట నష్టపడిన రైతులకు సార్వాపంట పండించు తరుణము వచ్చినది గనుక సత్వరమే బుణములు ఇప్పించ వలసిన ఆవశ్యకతకలదు. బాధితులకువలయు సహాయము కార్యకర్తలు అందించుటకు తోడ్పడవలెను. రైతులకు కూలీలకువలయు సహకార మందించుటలో గ్రామస్థాయినుండి కాంగ్రెసు కార్యకర్తలు పూనుకొని బాధితులకు తోడ్పడ వలసినదిగా విజ్ఞప్తిచేయుచున్నాను.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలన

గన్నవరం, జూన్ 23: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి తరిగొప్పుల, చిన వోగిరాల గ్రామాలలో వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో జరిగిన అక్రమాలను పరిశీలించాలని వచ్చిన ఆదేశానుసారం పి. సి. సి. మెంబరు శ్రీ జాస్తి వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మూల్పూరు వెంకటేశ్వరరావు ప్రభృతులు22వతేదీన తరిగొప్పుల విచ్చేశారు. గ్రామంలో వరదదెబ్బతిన్న ఇండ్లను వీరు సందర్శించగా, దిగువ వారికి అర్హత ఉన్నప్పటికీ సహాయం అందలేదని తెలుపబడింది. శ్రీయుతులు షేక్ కాసింసాహెబ్, మదార్ సాహెబ్, వనమాల లక్ష్మణ, బి. సుందరం, వి. శామ్యూల్, బి. ప్రసాదం, వసంతరావు, బి. ఇంద్రజిత్తు, వి. భాస్కరరావు, చిమిరాల బసవరాజు, షేక్ వకాలత్, చినమస్తాన్, పి. చలమయ్య, తెన్నేటి కృష్ణారావు, మున్నగు వారి యిండ్లు సుమారు 50 వరకు ఉన్నవి. తుఫాన్ సమయంలో షేక్ మస్తాన్అలీ కుమార్తె కాలుపై దర్వాజా పడి కాలు విరిగింది. ఇప్పటికి కూడా ఆ బాలిక కోలుకోలేదని వీరికి చూపబడింది. ఇతనికి బదులు ఇదే పేరుగల పంచాయతీ గుమాస్తాకు సహాయం అందజేయబడింది.

పరిశీలక బృందం ఇండ్ల సందర్శన తదుపరి దిగువ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

"తరిగొప్పుల ప్రాంతంలో వరద దెబ్బతిన్న సుమారు 50 ఇండ్లకు సహాయం అందలేదని ఏమాత్రం నష్టపోని కొన్ని యిండ్లకు అనవసరంగా పైకం చెల్లింపు జరిగిందని, అందచేయబడిన సహాయంలో కూడా రెవిన్యూ అధికారులు కొంత కాజేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, జిల్లా కలెక్టరు తరిగొప్పుల సందర్శించవలసిన అవసరం కలదని, వారు యీ అక్రమాల తేటతెల్లం మవుతాయని, అక్రమాలకు పాల్పడ్డవారిపై తగు చర్య తీసుకోవాలని, ముఖ్యమంత్రికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి తాము పంపురిపోర్టుద్వారా కోరుతామనిఅన్నారు.

రు. 2 లక్షల గ్రాంటుకు పొన్నూరు కౌన్సిల్ అభ్యర్థన

పొన్నూరు, జూన్ 23: పొన్నూరు మునిసిపలు కౌన్సిలు జూన్16వ తేదీన అత్యవసర సమావేశం జరిపి యిటీవల వరదలకు పూర్తిగా నష్టపోయిన రోడ్లు, సైడు కాలువలు త్రవ్వించేందుకుగాను 2 లక్షల రూపాయలు గ్రాంటు యివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

చెఱువుల గండ్ల మరమ్మతులకు 14లక్షలు

నందిగామ, జూన్ 23: కృష్ణాజిల్లాలో మైనరు ఇరిగేషను చెరువులకు ఇటీవల తుపాను సమయంలో పడ్డగండ్లు పూడ్చుటకు రూ. 14.12 లక్షలు కేటాయించ బడింది. చిల్లకల్లు సమితికి రెండు లక్షలు, నందిగామ సమితికి అరవై అయిదు వేలు, కంకిపాడు సమితికి ముప్పైవేలు, కంచికచర్ల సమితికి లక్షా ఇరవై వేలు, మైలవరం సమితికి రెండులక్షల యాభై రెండువేలు రూపాయలు మంజూరు చేయబడ్డాయి. (మ. వి.)

పొన్నూరు సమితి అభ్యర్థన

పొన్నూరు, జూన్ 23: పొన్నూరు పంచాయతీ సమితి ప్రాంతంలో తుపాను బాధితుల సహాయ కార్యక్రమాలకు ఒక కోటి డెబ్బది రెండు లక్షల రూపాయలు గ్రాంటును వెంటనే మంజూరు చేయవలసిందిగా పొన్నూరు సమితి ప్రభుత్వాన్ని అర్థిస్తూ గత సోమవారం అత్యవసర సమావేశంలో ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.

వరి పంట, పశువులు, గొర్రెలు, దాచుకొన్న సారవాపంట ధాన్యము, పుగాకుబేరన్లతో సహా, యిళ్ళు, మురుగు, పంట కాలువలు, పాఠశాలభవనాలు, రోడ్లు, మంచినీటికి వ్యవసాయానికి ఉపయోగపడుతున్న చెరువులతో సహా, జంతువులు మనుష్యుల ప్రాణాలు కాకనే వాటిల్లిన నష్టం రెండుకోట్ల రూపాయల వరకు ఉంటుందని బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ వై. సీతారామారావు పర్యవేక్షణలో జరిగిన సమితి పరిశీలక బృందం అంచనా వేసిందని ఈ సమావేశంలో తెలియచేయబడింది.

తుపాను, వరదలవల్ల గుంటూరు జిల్లాలో జరిగిన జననష్టానికి తమ గాఢ సంతాపాన్ని తెలియచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు తమ సానుభూతి తెలియచేస్తూ ప్రథమంలో ఒక తీర్మానం చేశారు.

శిస్తు రెమిషను యివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని అర్థిస్తూ వరదల, ఉప్పెన వలన మేటవేసిన వ్యవసాయ భూములను తిరిగి సేద్యానికి ఉపయోగించే విధంగా మల్లించుటకు ఆర్థికసహాయం అందచేయవలసిన ఆవశ్యకత కలదనీ, అందుకుగాను ఎకరమునకు వెయ్యి రూపాయల చొప్పున దీర్ఘకాలికమయిన బుణములు యిప్పించ వలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మానం ఆమోదించారు.

పాఠశాలల మరమ్మతులకు 2.11 లక్షల రూపాయలు గ్రాంటు యివ్వవలసిందిగా కలెక్టరును కోరారు. జూన్ 16 నుండి ప్రారంభము కావలసిన ఈ ప్రాథమిక పాఠశాలలు పడిపోయిన కారణాన ఈ నెలాఖరు వరకు సమితి ఉత్తర్వుల మేరకు మూసి వేయబడినవి.

ఈ సమావేశానికి సమితి అధ్యక్షుడు శ్రీ డి. రంగారావు అధ్యక్షత వహించారు.

అనంతపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ

హైదరాబాద్, జూన్ 23: రివల్యూషనరీ కమ్యూనిస్టు నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి రాజీనామావల్ల ఖాళీ ఏర్పడ్డ అనంతపూర్ అసెంబ్లీ స్థానానికి 5 గురు అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

కాంగ్రెస్‌తోబాటు కమ్యూనిస్టు పార్టీ, జనసంఘం, ఇద్దరు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు. గత జనరల్ ఎన్నికలలో శ్రీ నాగిరెడ్డితో ఓడిపోయిన శ్రీ అనంత రెడ్డి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రంగంలో ఉన్న ఇతర అభ్యర్థులు శ్రీ ఐ. సదాశివన్ (కమ్యూ), శ్రీ టి. కృష్ణమూర్తి (జనసంఘం), శ్రీయుతులు ఎం. నాగిరెడ్డి, వేదాంతం లక్ష్మయ్య (ఇండి)

వినాయక మైకాగనుల వివాదం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23: నెల్లూరు జిల్లా వినాయక మైకాగనుల కార్మికులు యజమానుల మధ్య శ్రీ రహీమ్‌తుల్లాను బర్తరఫ్ చేయడంలో యాజమాన్యం తీసుకొన్న చర్యకు సంబంధించి ఉత్పన్నమైన పారిశ్రామిక వివాదాన్ని పరిష్కర్తృత్వానికై నివేదించారు.

ఈప్రయోజనార్థం శ్రీ మహమ్మద్ గజ్నుద్దీన్ ప్రిసైడింగ్ ఆఫీసరుగా ఒక ట్రిబ్యునల్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ముక్త్యాల పంపింగ్ స్కీమ్

ప్రపంచబ్యాంకు ప్రతినిధుల సందర్శన

నందిగామ, జూన్23: ఇక్కడికి 20మైళ్ల దూరంలోవున్న ముక్త్యాల పంపింగ్‌స్కీమ్‌ను ప్రపంచబ్యాంకు ప్రతినిధి వర్గం సభ్యులు శ్రీయుతులు కుర్చియాన్, థామస్, రాబర్ట్స్ పీగ్గ్లులుగతగురువారంనాడు సందర్శించి స్కీమ్ పనిచేస్తున్న తీరును ప్రశంసించారు.

పంపింగ్ స్కీమ్ క్రింద ఎగుడుదిగుడు గానున్న 300 ఎకరాల భూమిని వ్యవసాయ పారిశ్రామిక సంస్థకు చెందిన మూడు బుల్ డోజర్లు చదును చేస్తున్న పద్ధతి పట్ల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముగ్ధులైనారు. ఈ పంపింగ్ స్కీమ్ కింద భూములలో సంవత్సరానికి మూడు పంటలు పండించడానికి వీలవుతుంది.

చిల్లకల్లు పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ వి. ఆర్. జి.కె.యం. ప్రసాద్ నిర్విరామంగా కృషిచేసి స్కీమును అమలు జేస్తున్నారు.

మూడు పంటల పథకం కింద 10 ఎకరాలలో హంసరకం వరి మొదటి పంటగా వేస్తారు. మరో 40 ఎకరాలలో జయ, పద్మ రకం వరినాట్లు వేస్తారు. రెండవ పంటగా ఐ. ఆర్. 8, మూడవ పంటగా బోధనబంగి వేస్తారు.

ఆహారవ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ వి.వి. రామిరెడ్డి, సహకార సంఘాల రిజిస్ట్రారు శ్రీ హషీమ్ అలీ, వ్యవసాయ పారిశ్రామికసంస్థ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ బి. యస్. రామన్, యితర అధికార, అనధికార ప్రముఖులు ప్రపంచ బ్యాంకి బృందం వెంట వున్నారు. (మ.వి.)

విశాఖలో గల్లంతైన నౌకా చీఫ్ ఇంజనీరు ఆచూకి

కలకత్తాలో బంధువుల గృహంలో ఉన్నవైనం

విశాఖపట్నం, జూన్ 23: జూన్ 17 నుండి కనబడకుండా పోయిన 'జగ జవాన్' నౌక చీఫ్ ఇంజనీర్ శ్రీ భట్టాచార్య ఆచూకి తెలిసింది. ఆయన కలకత్తాలో తన బంధువుల గృహంలో ఉన్నట్లు నిన్న స్టీమర్ ఏజంట్లకు అందిన టెలిగ్రాం వలన తెలుస్తున్నది.

కలకత్తాచేరినతర్వాత శ్రీ భట్టాచార్య తను పనిచేసే షిప్పింగ్‌కంపెనీకిఫోనుచేశారని, అయితే తాను నౌకలో బయలుదేరటానికి బదులుగా కలకత్తా ఎందుకు వచ్చివేసినదీ ఆయన చెప్పలేకపోయారనీ, ఆయన పూర్వస్మృతిని కోల్పోయినందువలన ఈ విషయాలు చెప్పలేకపోయారనీ, ఆయన కలకత్తా ఏవిధంగా వచ్చినదీ కూడా ఆయన చెప్పలేకపోయారని తెలుస్తున్నది. ఆయన కలకత్తాకు రైలులో వెళ్ళిఉండవచ్చునని భావిస్తున్నారు. ఆయన సామాన్లను మనిషిద్వారా కలకత్తా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

జూన్ 17 వ శ్రీ భట్టాచార్య కలకత్తా నుండి విశాఖపట్నం వచ్చిన విషయం, తదితర వివరాలు పత్రికలకు విదితమే.

వైస్‌ఛాన్సలర్స్ నిధి సంఘంచే 4వ సారి రు. 5వేలు సమర్పణ

విశాఖపట్నం, జూన్ 23: వైస్‌ఛాన్సలర్స్ తుపానుబాధితుల సహాయనిధి సంఘంవారు 21న నాలుగవసారి రు. 5,000 ల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించారు. ఈ మొత్తంతో వైస్—ఛాన్సలర్ ఇంతవరకు తుపానుబాధితులసహాయార్థం రు. 20,000 లు పంపినట్లు అవుతుంది. వైస్‌ఛాన్సలర్స్ నిధికి పెద్దమొత్తాలను విరాళాలుగా యిచ్చిన కొందరు: మర్కంటైల్ బ్యాంకుకు చెందిన శ్రీ కె. కె. నారాయణ్ వసూలుచేసింది.రు. 1,656లు, తోషినివాల్ బ్రదర్స్‌రు 501లు శ్రీ ఎస్. ఆర్. వై. రామకృష్ణప్రసాద్ రు. 500, యూనివర్సిటీ గరల్స్ హాస్టల్ వార్డెన్ రు. 437, బొబ్బిలి లయన్సుక్లబ్ రు. 350, ఎ. ఎం. సి. సోషల్ సర్వీస్ సెక్షన్ రు. 300, గురుద్వార్ సాధు సొగత్ రు. 251, ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ రు. 250, యూనివర్సిటీ కాలేజీల అధ్యాపక బృందం రు. 225, స్టాటిస్టిక్స్‌లో వేసవి కోర్సులో పాల్గొన్నవారు రు. 220, ఎల్. ఐ. సి. డెవలప్‌మెంటు యూనిట్ ఆఫీసర్స్ సిబ్బంది రు. 155 లు, శ్రీ కొల్లూరు జగ్గారావు అండ్ సన్స్ రు. 116, సాహ్ కన్సల్టెంట్స్ రు. 116, వైజాగ్ బాట్లింగ్ కంపెనీ రు. 116, మహారాణిపేట ఆంధ్ర బ్యాంకు సిబ్బంది రు. 116, ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయీస్ స్టాఫ్ అసోసియేషన్ రు. 116, సన్‌లైన్ అండ్ కం. రు. 116, ఉడ్‌క్రాఫ్ట్స్ 116, బాల్‌చంద్ అండ్ రు.101, ద్వారకానగర్ నర్సరీ స్కూల్ రు. 101, డాక్టర్ సి.ఆర్.రావు రు.101 డాక్టర్ కె.డి. సాధి రు.101, తిరుపతి రోలర్ ఫ్లోర్‌మిల్స్ రు. 100, డాక్టర్ పి. శాంతమ్మ రు. 100 లు.

సూపర్ బజార్‌సాంస్కృతిక సంఘంవారు రు. 270 లను తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రికి పంపారు. (మ. వి.)

హుజూర్ నగర్ యాదవ సంఘం అభ్యర్థన

కోదాడు, జూన్ 23: నల్లగొండజిల్లా హుజూర్‌నగర్ తాలూకాలో ఇటీవల సంభవించిన తుపానులో తీవ్రనష్టానికి గురియై తమ జీవనాధారమైన గొర్రెలను దాదాపు 15,000 వరకు కోల్పోయిన యాదవులకు వెంటనే ఆర్థికంగా సహాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ హుజూర్‌నగర్ తాలూకా యాదవసంఘం అధ్యక్షుడు శ్రీ వై. పుల్లయ్య 19న ఒక ప్రకటన చేశారు.

నందిగామ, జగ్గయ్యపేటలలో రెండు పారిశ్రామిక వాడలు

త్వరలో ఏర్పడగలవని పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రకటన

నందిగామ, జూన్ 23: నందిగామ, జగ్గయ్యపేటలలో రెండు పారిశ్రామికవాడలు త్వరలో స్థాపించబడతాయని, అందు నిమిత్తం చాలమంది రైతులు, వ్యాపారస్థులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టరు శ్రీ కృష్ణమూర్తి 21 న ఇచట తెలియ జేశారు.

పరిశ్రమలు స్థాపించటానికి అవసరమయ్యే స్థలసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, నందిగామలో పది యూనిట్లు, జగ్గయ్యపేటలో పది యూనిట్లు ప్రారంభించబడతాయని, రాఘవాపురానికి చెందిన ఒక వ్యాపారస్థుడు నందిగామలో వ్యవసాయ పరికరాలను తయారుచేసే పరిశ్రమను స్థాపించటానికి సుముఖతను వ్యక్తం చేశాడని శ్రీ కృష్ణమూర్తి తెలియ జేశారు.

నందిగామలో, ముక్త్యాలలో ఖండసారి చక్కెర ఫ్యాక్టరీల్ని స్థాపించే అవకాశాలు పున్నాయని, స్థానిక ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని డిప్యూటీ డైరెక్టరు అన్నారు. (మ.వి.)

పంటల ఉత్పత్తిఅంచనాలకు కేంద్ర ఏజన్సీస్

విశాఖపట్నం, జూన్ 23: దేశం మొత్తంలో పంటలకు సంబంధించి ఉత్పత్తి మొదలైన అంచనాల వివరాలు సేకరించడానికి ఒక స్వతంత్రప్రతిపత్తి కల కేంద్ర ఏజన్సీని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

భారత గణాంకసంస్థ డైరెక్టరు శ్రీ సి. ఆర్. రావు తమ సంస్థ ప్రభుత్వానికి ఈ ఏజన్సీని నియమించమని సిఫార్సు చేసిందని, ఈ ఏజన్సీకి అవసరమైన వ్యక్తులను తమ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

ప్రస్తుతం ఈ పంటల ఉత్పత్తిని అంచనావేసే కార్యక్రమాలు వివిధ రాష్ట్ర, కేంద్ర ఏజన్సీలు నిర్వహిస్తున్నాయి. అయితే, వారు సేకరించిన వివరాలలో ఒకరి వివరాలకు, మరొకరి వివరాలకు తేడా లుంటున్నాయనీ, స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ఏజన్సీని ఏర్పాటుచేస్తే సరైన వివరాలు సులభంగా సేకరించబడుతాయని ఆయన అన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం ప్రకటిస్తుంది. (మ. వి.)

బెస్తల గ్రామాలకు సామాజిక రేడియోసెట్లు

కాకినాడ, జూన్ 23: తుపాను హెచ్చరిక అన్ని గ్రామాలకంటె ముందుగా బెస్తలు నివసించే గ్రామాలలో తెలియజేయుటకు వీలుగా అధిక ప్రాధాన్యంపై ఆ గ్రామాలకు సామాజిక రేడియోసెట్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయింపబడింది. హరిజనవాడలకు, ఏజన్సీ గ్రామాలకు కూడా ఈ సౌకర్యం కల్పించ బడుతుంది. (మ. వి.)

రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుల ఎన్నిక వాయిదా

హైదరాబాద్, జూన్ 23: ఆంధ్ర ప్రదేశ్ న్యాయవాదుల మండలికి జూలై 2న జరగాల్సిన సభ్యుల ఎన్నిక [illegible] వరద బాధిత జిల్లాలలో [illegible] పునరుద్ధరణకార్యక్రమాలనందు [illegible] వాయిదా వేయబడినదని ఆ మండలి కార్యదర్శి శ్రీ కె.వి. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగు తిరిగి ఎప్పుడుజరిగేది తర్వాతతెలియపరుస్తారు.

హోమియోపతి

హోమియోపతిలో మేము ఇంగ్లీషుతో తెలుగుభాషలో కూడా పోస్టుద్వారా బోధిస్తున్నాము. ప్రాక్టీసు చెయ్యడానికి, సర్టిఫికెట్ 'బి' రిజిస్ట్రేషన్‌కు తయారౌటకు చాల ఉపయోగకరము. మా తెలుగు ప్రాస్పెక్టసుకొరకు వ్రాయండి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ,
6, స్ట్రింగర్స్ వీధి, మద్రాసు—1.



ఎక్కడ లైఫ్‌బాయ్ వున్నదో అక్కడ ఆరోగ్యము వున్నది

లైఫ్‌బాయ్ సబ్బుతో ఆనందంగా స్నానం చేయండి! మీరు ఉల్లాసంగాను, పరిశుభ్రంగాను మరియు ఆరోగ్యంగాను, హాయిగాను వుంటారు. మీకు కలిగే అత్యంత ఉత్సాహం వల్ల లైఫ్‌బాయ్‌లో ఉత్తమమైన సబ్బులో ఉండవలసిన అన్ని సుగుణములే గాక ఇంకా ఎన్నియో వున్నవని మీరు తెలిసికొందురు...

లైఫ్‌బాయ్ మురికిలోగల క్రిములను కడిగివేస్తుంది.

హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ వారి శ్రేష్ఠమైన ఉత్పత్తి

లింటాస్-L. 58-140 TE

నెస్‌కాఫే

రుచినుండే తెలుస్తుంది:

1 శుద్ధమైన దక్షిణాది కాఫీ గింజలనుండి తయారైనదని అదినూటికి 100 పాళ్లు అచ్చమైన కాఫీ అని

2 ప్రపంచంలో ఇన్‌స్టెంట్ కాఫీని తయారుచేయుటలో మంచి అనుభవంగలవారిచే ఇది తయారుచేయబడిందని

3 మీ కిష్టమైనంత చిక్కగా తయారుచేసుకోగల కాఫీ అని

తక్కువగా నిండుగా పొర్లుతూ

ఎంతో పొదుపైనది

ఎంత అవసరమో అంతే పొడిని వాడండి పారపోయడానికి మడ్డి మిగలదు



NESCAFÉ నెస్‌కాఫే—బాగారుచించేకాఫీ

—నెస్లే తయారీ

* నెస్‌కాఫే అనేది [illegible]వారి ఇన్‌స్టెంటు కాఫీకి రిజిష్టర్ ట్రేడ్ మార్కు

ప్రత్యేకమైన ధరకు యూనిట్లు కొనండి జూలై నెలకై చూడండి

వివేకవంతులైన పెట్టుబడిదారులకు జూలై నెల ముఖ్యమైనది: అప్పుడు డివిడెండ్లు తెచ్చే యూనిట్లు ప్రత్యేకమైన ధరకు లభ్యమవుతాయి.
ఇది సురక్షితమైన పెట్టుబడి. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని తెస్తుంది.
అంతేగాక, యూనిట్లపై వచ్చే ఆదాయంలో 1000 రూపాయలవరకు పన్నువుండదు.
యూనిట్లను సొమ్ముగా మార్చుకోవటం కూడా సులభమే.
కొంటి ప్రత్యేకమైన ధరకు లభ్యమయ్యే, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. యూనిట్లు దేశమంతటా 16,000 పోస్టాఫీసులలోను, 5,000 ప్రముఖ బ్యాంకి బ్రాంచిలలోను లభ్యమవుతున్నాయి.

యూనిట్లు—వీనిలో పెట్టుబడి సర్వదా నమ్మదగినది

UNIT TRUST OF INDIA

యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియా

బొంబాయి • కలకత్తా • ఢిల్లీ • మద్రాసు

davp 69/129

గుంటకల్ లోకోషెడ్‌కు కెనడా డీసెల్ ఇంజన్లు

గుంటకల్, జూన్ 23: కెనడా నుండి దిగుమతి చేసుకున్న ఐదు మీటర్‌గేజి డీసెల్—ఎలక్ట్రిక్ రైలింజన్లు 21న గుంటకల్ చేరినాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రు. 16 లక్షలు.

ఇటువంటి ఇంజన్లు నాలుగు ఇంతకు పూర్వమే గుంటకల్ చేరుకున్నాయనీ త్వరలో ఇంకొక ఆరు ఇంజన్లు రానున్నవనీ దక్షిణ రైల్వే, గుంటకల్లు డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ సి. వి. బి. మీనన్ పత్రికా ప్రతినిధులతో చెప్పారు. ఆ ఆరు ఇంజన్లు కూడా వచ్చిన తర్వాత గుంటకల్ లోకోషెడ్‌లో మొత్తం 16 డీసెల్ ఇంజన్లు ఉంటాయనీ, దక్షిణ రైల్వే, దక్షిణ మధ్యరైల్వేలలోని మీటర్‌గేజి లైన్లలో గూడ్సురైళ్ళను చాలా భాగం ఈ 16 ఇంజన్లే నడపగలవనీ శ్రీ మీనన్ చెప్పారు.

యలమంచిలిసమితి రెవిన్యూబోర్డు అధికారి సందర్శన

యలమంచిలి, జూన్ 23: రెవిన్యూ బోర్డు జాయింట్ కార్యదర్శి శ్రీ కె. చంద్రయ్య యలమంచిలి బ్లాక్ సందర్శించి సమితిలో పంచాయతీ రాజ్ పాలనను పరిశీలించారు. ఆయన నారాయణపురంలోని ఐ. ఆర్. 8 వ్యవసాయక్షేత్రాలు, యలమంచిలిలో సిక్స్త్రివిప విత్తు ఉత్పత్తి కేంద్రాలు సందర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఆదాయాన్ని పెంచుకొనవలసిందిగా ఆయన సమితిని కోరారు. సమితి అధ్యక్షుడు శ్రీ క్యె. వి. సత్యనారాయణరాజా శ్రీ చంద్రయ్య వెంట పర్యటనలో ఉన్నారు. శాసనసభ్యుడు శ్రీ నాగిరెడ్డి సత్యనారాయణ కూడా శ్రీ చంద్రయ్య సమితి అధ్యక్షునితో జరిపిన చర్చలలో పాల్గొన్నారు. (మ. వి.)



బాస్కెట్ బాల్: సర్వీసెస్‌పై రైల్వేస్ గెలుపు

కోట, జూన్ 23: ఇక్కడ జరిగిన ప్రి ఏషియన్ బాస్కెట్‌బాల్ పోటీలలో, రైల్వేస్ జట్టు, తన ఆఖరి పోటీలో, సర్వీసెస్‌ను 94—69 పాయింట్లతో వోడించి, ప్రథమ స్థానం పొందింది.

ఈ వోటమి తేడాతోనే, సర్వీసెస్ రెండవ స్థానంతో సంతుష్టి పొందవలసి వచ్చింది. నిన్న జరిగిన ఈ కీలక పోటీలో, రైల్వేస్ ఎక్కువ పొందికతో యుక్తిగా ఆడి ఆధిక్యం చూపింది. రైల్వేసు జట్టులో అబ్బాస్ మొంటసిర్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నవారిలో మేటి ఆటగాడుగా కన్పడ్డాడు.

రాజస్థాన్, మైసూర్‌ను వోడించి మూడవస్థానం పొందింది. రాజస్థాన్ గెలుపుకు ఖుషీరామ్ ముఖ్యకారకుడు.

సింగపూర్ బాస్కెట్‌బాల్ క్రీడోత్సవంలో పాల్గొనే భారతజట్టు ఎన్నిక ఈపోటీలో ఆటగాళ్ళు చూపిన ప్రావీణ్యంపై ఆధారపడింది.

పోల్‌వాల్టులో కొత్త ప్రపంచ రికార్డు

సాక్రమెంటారన్, జూన్ 23: అమెరికన్ ఎథ్లెటిక్ యూనియన్ వారి వార్షిక క్రీడోత్సవంలో, జాన్ పెన్నల్ పోల్‌వాల్ట్‌లో 17 అ. 10¼ అంగుళములు దూకి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అమెరికన్ ఒలింపిక్ చాంపియన్ బాబ్ సెమ్యాగన్ 17 అ. 9 అం. తో పాతరికార్డు ఘనత పొందినవాడు.

ఒకప్పుడు 15 అడుగులు దూకుటయే బ్రహ్మాండమని ఎంచబడేది. ఇప్పుడు 18 అడుగులు దూకటంత్వరలో సాధ్యమనితోస్తుంది

వెస్టిండీస్‌పై సర్రే ఆధిక్యం

లండన్, జూన్ 23: వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో పోటీలో, మొదటి ఇన్నింగ్సుమెర సర్రే 184 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

రెండవ ఇన్నింగ్సులో, వెస్టిండీస్ రెండవరోజు ఆఖరుకు 45 పరుగులకే 3 వికెట్లు పోగొట్టుకుని, వోటమి ప్రమాదంలో పడింది. వెస్టిండీస్ తొలి బాట్స్‌మన్ కార్యూ, కవాన్ వైఫల్యం సోబర్సుకు కొంత ఇబ్బంది కల్గించకలదు. ఈవారం (గురువారం) రెండవటెస్టు ప్రారంభ కానున్నది.

స్కోరు:

వెస్టిండీస్: 160, 45 (3 వికెట్లకు—కవాన్ 4, కార్యూ 4, డేవిస్ 10).

సర్రే: 344 (8 వికెట్లు ముగింపు—రూప్ 97, యూనిస్ అహమ్మద్ 64, షెల్లింగ్‌ఫోర్ట్ 70—4 వి.)

"లిటిలు మొ" కన్నోలి మృతి

డల్లాస్, జూన్ 23 ప్రపంచ టెన్నిస్‌లో మహిళా మేటిగా ఎన్నబడిన మారీన్ కన్నోలి కాన్సర్ వ్యాధితో 2 సంవత్సరములు పైగా బాధపడి, జూన్ 21 న మరణించింది

బహుశ మహిళా టెన్నిస్ ఆటగాళ్ళలో మారీన్ కన్నోలిని సాధించిన విజయాలు ఎవ్వరు అందుకోలేరని చెప్పవచ్చు. ఆమె 3 సార్లు అమెరికన్, వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ గెల్చుటయేకాక, స్త్రీలలో "గ్రాండ్ స్లామ్" సాధించిన అపూర్వ మహిళగా టెన్నిస్ ఇతిహాసంలో చిరస్మరణీయంగా వుండగలదు. బహు చిన్న యసులోనే తనకు తానే పోటీలలో పాల్గొనకుండ విరమించింది. అర్వాత, ఆమె గుర్రపు స్వారీలో పెద్దపాటువల్ల, తొంటి విరిగి, తిరిగి ఆటలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.

దెబ్బ తిన్నతర్వాత కూడా, ఆమె, కొంతమంది శిష్యవర్గమునకు టెన్నిస్ ఆటలో శిక్షణ ఇచ్చేది.

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు మంజూరు

భీమవరం, జూన్ 23: ఆకివీడు పంచాయతీ సమితి సమావేశం జూన్ 18 న యండగండి గ్రామంలో అధ్యక్షుడు శ్రీ పెన్మెత్స తిమ్మరాజు అధ్యక్షతను జరిగింది. సమితి 5 వ స్థాయీ సంఘానికి ఏర్పడిన ఖాళీలో శ్రీ మంచాల రామావతారాన్ని (బావాయపాలెం) ఎన్నుకున్నారు. 1969—70 సంవత్సరంలో జరిగిన, జరుగబోవు అభివృద్ధి కార్యక్రమాల అంచనాల ప్రతిపాదికలను ఆమోదించారు. సమితి సాధారణ నిధులనుండి 15 శాతం వెనుక బడిన జాతులకు, రు. 18,500 ల విలువగల స్ప్రేయర్లు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సబ్సిడీపై మంజూరు చేశారు. వ్యవసాయం క్రింద రు. 8,500 లు, పశు సంవర్ధకశాఖ క్రింద రు. 7,400 లు, స్త్రీ, శిశు సంక్షేమం క్రింద రు. 33,500 లు మంజూరు అయినాయి. గాంధి శతజయంతి సందర్భంలో చిలుకూరు, వెలివర్రు, గుమ్మలూరు, పెదకాపవరం, కల్లిపూడి, పాలమూరు గ్రామాలకు చెందిన హరిజన వాడలలో మంచినీటి చెరువులను బాగు చేయడానికి రు. 16 వేలు మంజూరు చేశారు. (మ. వి.)

నల్గొండజిల్లా ఎన్. జి. ఓ. నాయకుల అరెస్టు

కోదాడు, జూన్ 23: నల్గొండజిల్లా ఎన్. జి. ఓ. ల సంఘం కార్యకర్తలు శ్రీయుతులు కె. రంగారావు, కె. సుబ్బారావు, ఎం. సత్యనారాయణ, డి. దశరథ రెడ్డి, జె. విద్యాసాగరరావు, బి. జంగయ్యలను అత్యవసర సర్వీసుల ఆర్డినెన్సు ననుసరించి అరెస్టు చేశారు. (మ. వి.)

సత్తెనపల్లి నాట్యమండలి విరాళం రు. 343 లు

సత్తెనపల్లి, జూన్ 23: సత్తెనపల్లిలోని అభ్యుదయ నాట్యమండలి వారు సత్తెనపల్లిలో విచిత్రవేష ప్రదర్శన ద్వారా ప్రజలనుండి రు. 343—25 పైసలు సేకరించి తుపాను బాధితుల సహాయ నిధికి గాను కలెక్టరుకు అందజేయవలసిందిగా సత్తెనపల్లి తాలూకా తహసీల్దారుకు సమర్పించారు. (మ. వి.)

గౌతమి జీవకారుణ్య సంఘం సహాయ కార్యక్రమాలు

రాజమండ్రి, జూన్ 23: గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకాలో ఇళ్లు కూలిపోయినవారికి పునరావాసం కల్గించే నిమిత్తం గౌతమి జీవకారుణ్యసంఘం గృహాలనిర్మించే కార్యక్రమానికి గాను ఇంతవరకు 5 లారీల కలప, 4 లారీల తాటాకులు సేకరించామని రాజమండ్రి కలపవర్తక సంఘం ఇంకా 4 వేల రూపాయల విలువైన కలప నివ్వనున్నారని సంఘ స్థాపకులు స్వామి కారుణ్యానంద చెప్పారు. ప్రభుత్వాధికారులు ఇదివరలో హామీ ఇచ్చిన ప్రకారం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయగానే ఈ సామాగ్రిని చీరాల చేర్చి అక్కడనుండి కార్యస్థానాలకు గొనిపోగలమని ఆయన చెప్పారు. (మ. వి.)

రేడియో

బుధవారం, జూన్ 25
శ.క. 1891 ఆషాఢ 4

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 మంచాల జగన్నాథరావు, వీణ, 7—45 సంకీర్తనం, 8—30 కల్పకం బాలసుబ్రహ్మణ్యం, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రం: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయ దారులకు వార్తా ప్రసారం 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 వెలుగుబాట, 7—30 చిత్రసీమ, 7—45 చదరంగం, 8—15 కల్పకం బాలసుబ్రహ్మణ్యం, 8—45 నవభారత నిర్మాణము—గాంధిజీ భావాలు ప్రసంగం, 9—15 నడుస్తున్న చరిత్ర, 9—30 ఢిల్లీనుండి రిలే, 9—45 లలిత సంగీతం, 10—00 మంచాల జగన్నాథరావు: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 8—30 హైదరాబాద్ వలె, మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—50 తె.వా., సాయంత్రం: 5—30 ఎస్. సి. హెచ్. కృష్ణమాచార్యులు: వయొలిన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వార్తలు 6—15 వాద్య బృందం, 6—25 వ్యవసాయ దారులకు వార్తా ప్రసారం, 6—45 వెలుగుబాట, 7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 చదరంగం, 8—15 చిత్రతరంగిణి, 9—15 ఆయుర్విజ్ఞానం, 9—30 ఢిల్లీనుండి రిలే, 9—45 లలిత సంగీతం: 10—00 ఎస్.సి. హెచ్. కృష్ణమాచార్యులు: వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అంటల్ వాక్కు, 6—45 సంగీతామృతం, 7—30 పామాలై, కారుకురిచ్చి అరుణాచలం: నాదస్వరం, 8—15 పద్మా వెంకటరామన్, 8—45 చిత్రగానం, 9—15 వి. హరిహర అయ్యర్: వయొలిన్, 9—45 వాద్య సంగీతం: 10—00 ఎస్. ఎస్. రామదాస్, 10—30 మధుర గీతం మధ్యాహ్నం: 12—00 కార్మికుల కార్యక్రమము, 12.30 పద్మా వెంకటరామన్, 1—30 చిత్రగానం, 1—40 హాస్యగోష్ఠి, సాయంత్రం: 5—30 సంగీత శిక్షణ, 5—45 మెల్లిశై: 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయ దారులకు, 8—30 ఇక్షిక్కోలం, 9—30 వి. హరిహర అయ్యర్: వయొలిన్, 10—00 చిత్రగానం, 10—30 గీతమాలిక, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె: మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రం: 6—30 తల్లిప్రేమ నాటిక, 7—00 తె. వా., 7—15 నీడా మంగళం వి.వి. సుబ్రహ్మణ్యం, 8—00 చిత్రగానం, 8—15 సంగీత మంజరి, 8—30 మద్రాస్ ఎ వలె, 9—15 ఢిల్లీ నుండి రిలే, 9—45 వాద్యసంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

రండి! తప్పక చూడండి!
విజయవాడ-శ్రీనివాస
గుంటూరు-నాజ్ అప్సర
ఆయా సావన్ ఝూమ్‌కే
ఈస్ట్‌మన్‌కలర్
ఆశాపరేఖ్ ధర్మేంద్ర
హుషారైన పాటలు గల మేటి చిత్రం!
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

అజిత్ గ్లాస్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్
AJIT Registered Trade mark

పంపు కొనుటకు ధనము లేదా?
విచారపడకండి!
వర్దింగ్టన్-సింప్సన్
మానోబ్లాక్ పంపులను కొనినయెడల
మీకు ధనసహాయము
చేయుటకు చాల సంస్థలుగలవు
పంపులు కొనుగోలుకు ధనసహాయం చేయువారు.
• కో-ఆపరేటివ్ లాండ్ మార్ట్‌గేజి బ్యాంకులు
• కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు
• బ్యాంకులు
BEACON
బెస్ట్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
సికింద్రాబాదు, విజయవాడ
విశాఖపట్నము

ప్రకటన

మా సీజనల్ డిపాజిట్లకు కోరినదానికి మించిన దండా చేకూరినందున

సీజెన్ డిపాజిట్లు
గతమాసంనుండి
స్వీకరన నిలిపివేత

జరుపవలెనని నిర్ణయించుకొన్నట్లు ఇందుమూలముగా ఎల్లవారికి తెలియపరచుచున్నాము. ఈ సందర్భంలో మనదేశ వివిధ ప్రాంతాలలో మాఅభిమాన ఖాతాదారులు మాతో ప్రారంభంనుండి ఎంతోసహకారంచూపినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెల్పుతున్నాము. అయిననూ రెగ్యులర్ డిపాజిటు తీసుకొనబడును.

ది బెంగళూర్ ఫైనాన్స్ కార్పొరేషన్
(రిజిస్టర్డు)
359, ఎవెన్యూ రోడ్, బెంగుళూరు-2 • ఫోన్: 73155
టి. సి. ఎన్. నారాయణ, టి. శ్రీ రామయ్య శెట్టి
మేనేజింగ్ పార్టనర్లు.

మైసూరు ప్రభుత్వం బహూకరించిన
ఉత్తమ ఎగుమతిదారుల
పతకం పొందిన
బి. వి. అశ్వద్ధయ్య అండ్ బ్రదర్సు,
పోస్టుబాక్సు నెం. 586, 183 నగర్తపేట, బెంగుళూరు-2.
ఉత్పత్తిదారులు:



నంది బ్రాండు
ఉత్తమ తరగతి అగరువత్తులు
అగరువత్తుల ఎగుమతిలో ప్రప్రథములు
Empeegee Ads.

తగ్గిన బట్టలు మీ రూపమును పాడు చేస్తాయా?
దీనితో మిస్టర్ ష్రింక్‌ను తరిమి వేయండి 'శాన్ఫొరైజ్‌డ్'
•SANFORIZED•
REGD TD MK

మీ బట్టలు నూలు లేక నూలు మిశ్రమముల దారములతో తయారు చేయబడి 'శాన్ఫొరైజ్‌డ్' లేబుల్ కల్గివుంటే, ఉతికిన తరువాత అవి ఎన్నటికీ తగ్గవు. తగ్గకుండా వుండడానికి ఈ ట్రేడ్ మార్కు మీకు నమ్మకమైన హామీ. 'శాన్ఫొరైజ్‌డ్' లేబుల్ గల బట్టలను—కుట్టే ముందు నీటిలో నాన బెట్ట నక్కర్లేదు. ప్రపంచమంతటా ప్రఖ్యాతి గాంచిన ఈ 'శాన్ఫొరైజ్‌డ్' పేరు భారతదేశపు నూలు బట్టల ఎగుమతిని అధికం చేయుటకు ఎక్కువగా తోడ్పడుతోంది.

క్లూయెట్ పీబోడి & కంపెనీ, ఇన్‌కార్పొరేటెడ్ (పరిమితమైన బాధ్యతతో యు. ఎస్. ఎ.లో స్థాపించబడినది) రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు శాన్ఫొరైజ్‌డ్ యొక్క యజమానులచే జారీ చేయబడినది. తగ్గిపోకుండా చేసే ప్రమాణములకు అనుగుణంగా వుండుటకై ఖచ్చితంగా పరీక్షించబడ్డ బట్టలపై మాత్రమే రిజిస్టర్డ్ వాడకపుదార్లు వాడకానికి యజమానులు అనుమతి నిచ్చుదురు లేక వాడుదురు.



Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

టెక్స్‌మో మోటార్లు అండ్ పంపులు

ఫోన్. 3347
గ్రామ్స్: TEXMOTOR
ఒకసంవత్సరముగ్యారంటీ
నకిలీలను చూచి మోసపోకండి
టెక్స్‌మో ఇండస్ట్రీస్ (ప్రై) కోయంబత్తూరు.

ఆంధ్రప్రభ

వెకో మాదిఫల
గర్భిణిస్త్రీలకు కల్గువాంతులను మలబద్ధమును, వాతపైత్యమును నివారించు ప్రత్యేకత కలిగివున్నది
వెకో గ్రైప్‌క్యూర్
పిల్లల ఆరోగ్యంకాపాడి ఉత్సాహంగావుంచును
అన్నిషాపులలోదొరకును
ఏజెంటున్ు సీతారామజనరల్‌స్టోర్సు ఏజన్సీస్ విజయవాడ, సికింద్రాబాదు-3

సంపుటి : 34 సంచిక : 173 విజయవాడ 25-6-1969 బుధవారం 6 పేజీలు: 12 పైసలు

హైదరాబాద్ అబిడ్స్ సర్కిల్‌లో ప్రదర్శకుల విధ్వంసకాండ

రెండు హోటళ్ళు, మిఠాయిదుకాణంపై దాడి: ఫర్నిచర్, పరుపులు, సైకిళ్లు దగ్ధం

జనంపై ముమ్మారు బాష్పవాయుప్రయోగం: సైనికుల రాకతో ఆందోళనకారుల పరారి

హైదరాబాద్, జూన్ 24—

ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న తెలంగాణా ఆందోళన కారులు నేడు అబిడ్స్ సర్కిల్‌లో ఒక పెద్ద హోటలుమీద దాడిచేసి, దాన్ని ధ్వంసంచేసి, ఆ పిమ్మట పోలీసు స్టేషన్‌పై కూడా దాడిచేయడంతో వారిని ఛెదరగొట్టడానికి పోలీసులు మూడుసార్లు బాష్ప వాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేశారు. ఆ పిమ్మట అసంఖ్యాకంగా వచ్చిపడుతున్న సత్యాగ్రహులను అదుపులో వుంచడానికి పోలీసులకు అండగా మధ్యాహ్నం సైనికదళాలు వచ్చి అబిడ్స్‌లో కొంతసేపు తమ ఆయుధాలతో కవాతు చేయడంతో జనం ఎక్కడి వారక్కడే చెదరిపోయి ఒక మహావిపత్తు తప్పింది.

హోటల్‌వద్ద అరెస్టయిన వ్యక్తిని తమకు అప్పగించవలసిందిగా కోరుతూ పోలీసు స్టేషన్ దగ్గర ఆందోళనకారులు గుమి కూడారు.

అతను చంచల్‌గూడాకు చెందిన జబ్బార్ అనే వ్యక్తి అని గుర్తించబడ్డాడు. అతని వద్ద ఒక కత్తి దొరికినట్లుగా తెలుస్తోంది.

ఒక హోటల్‌పైన, ఒక పోలీసు స్టేషన్ పైన ఆందోళనకారులు దాడులు జరిపినప్పుడు రెండు పర్యాయాలు లాఠీ చార్జీలు జరిగాయి.

ఈ లాఠీ చార్జీలలో 12 మందికి పైగా గాయాలు తగిలాయని తెలుస్తోంది.

అన్ని వైపుల నుంచి గుంపులు గుంపులుగా వస్తున్న సత్యాగ్రహులను అదుపులో వుంచడానికి మధ్యాహ్నానికి సైనిక దళాలు వచ్చి తమ ఆటోమేటిక్ ఆయుధాలను వారిపై గురిపెట్టి చూపుతూ అటూ, ఇటూ కవాతుగా తిరిగారు. దానితో ఆ జనం కొద్ది నిముషాలలోనే ఎటువారటు చెదరిపోయారు.

సైనికదళాలు వచ్చిన 15 నిముషాలకు రోడ్డు మీద పోలీసులు, సైనికులు తప్ప ఎవరూ కనుపించలేదు.

జనం అంతకుముందు జూన్ 2న హత్యజరిగిన అబిడ్స్‌లోనే మరొక హోటల్‌పై కూడా దాడిచేసి, దాని బోర్డును ధ్వంసం చేశారు.

ఆ పిమ్మట అబిడ్స్‌లో గల బృందావన్ హోటల్‌పైన, పోలీసుస్టేషన్ పైన దాడి చేశారు.

తెలంగాణా సామూహిక సత్యాగ్రహం సందర్భంగా నేడు రెండవరోజున వేలాదిజనం అబిడ్స్‌తో సహా అనేక ప్రాంతాలలో గుమి కూడారు. అన్నిచోట్ల వారు ప్రదర్శనలు, ఊరేగింపులు జరిపి గంటలతరబడి రోడ్డుపై రాకపోకలను స్తంభింప చేశారు.

ఆ ప్రాంతాలలో ఆర్.టి.సి. బస్సుల రాకపోకలు నిలిచిపోయినవి.

అబిడ్స్‌కు ఉదయం నుంచి జనం క్షణక్షణానికి ఎక్కువగా రాసాగారు.

వారు మొదట అక్కడి పుల్లారెడ్డి మిఠాయి దుకాణంపై దాడిచేసి, లోపలి ఫర్నిచర్ రోడ్డుమీద పారేసి వాటిని అగ్నికి ఆహుతి చేశారు.

పిమ్మట వారు ప్రక్కనేగల బృందావన్ హోటల్‌పై దాడి చేశారు. ఆ జనంలో కొందరు మొదట హోటల్ గేట్లు తోసుకొని, క్రింది అంతస్తులోగల రెస్టారెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి కంటికి కనుపించిన ఫర్నిచర్, ఎలక్ట్రిక్ బల్బులు, ఫిట్టింగ్‌లు, టెలిఫోన్‌లను ధ్వంసం చేశారు. తర్వాత గదులలో పడుకున్న వారిని బయటకులాగి అక్కడి పరుపులను, ఆఖరికి హోటల్ ఆవరణలోనే వుంటున్న కొందరు పోలీసుల పరుపులను కూడా తగులబెట్టారు.

ఉదయం 10 గంటలకు సత్యాగ్రహం ప్రారంభం కావడానికి ముందే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆగిపోయింది. ఆ ప్రాంతంలో షాపు లన్నిటినీ మూసివేశారు.

కొందరు నెహ్రూ విగ్రహం వద్ద సత్యాగ్రహం జరుపుతుండగా మరికొందరు త్రివర్ణ పతాకాలు చేబూని అబిడ్స్ రోడ్డులోను, నెహ్రూ విగ్రహానికి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మధ్య అటూ ఇటూ ఊరేగింపు జరిపారు.

అయితే హోటల్ సూర్యావిలాస్‌కు వెళ్ళడానికి అబిడ్స్ నుంచి దారితీసే మార్గంలో వున్న 500 మంది యువకులు అకస్మాత్తుగా ఆ హోటల్ బోర్డుపై రాళ్ళు, సోడాసీసాలు విసిరారు. వారు ఉర్దూ తెలుగు భాషలలో "దుర్యావిలాస్‌ను తగులబెడతాం" అని ముక్త కంఠంతో అరిచారు.

అయితే పోలీసులు లాఠీలను గొలుసువలె పట్టుకు నిల్చుని హోటల్‌కు వెళ్ళే మార్గాన్ని మూసివేశారు.

వెంటనే జనంలో నుంచి ఒక యువకుడు అకస్మాత్తుగా పిల్లివలె దూకి బోర్డును [illegible] కొయ్యస్తంభాలలో ఒకదానిపై ఎక్కి దాన్ని వదులు చేశాడు, అయితే ఆ బోర్డు అలాగే ఒక స్తంభానికే వుంది. పిమ్మట పది, పన్నెండుమంది వచ్చి దాన్ని పూర్తిగా వూడబెరికి సందులోకి తీసుకు వచ్చారు.

(ఈ హోటల్ మీద ఇంత పగకు కారణం ఒక యువ ప్రదర్శకుడు లోగడ ఈ హోటల్ ముందు జరిగిన ఒక సంఘటనలో మరణించాడు.)

పిమ్మట జనసమూహం నెహ్రూ విగ్రహం వద్దకు వెళ్ళారు. వారు నాంపల్లి స్టేషన్ వైపు బయలుదేరారు.

(ఈ హోటలు సమైక్యవాదుల కేంద్రమని ఆందోళనకారుల ఉద్దేశం)

హోటల్‌లో కొందరు ప్రవేశద్వారం వద్ద ఒక పోలీసు అధికారితో వాదనకు దిగారు. దానితో జనం మూగారు అంతలో హోటల్ నుంచి కొన్ని రాళ్ళు వచ్చి పడినట్లు ఒక క్షురవానికి గాయం అయినట్లు ఆందోళన కారులు చెప్పారు.

దీనితో జనం ఒకేసారి బృందావన్ హోటల్ మీద, పుల్లారెడ్డి మిఠాయి షాపు మీద దాడి చేశారు.

జనం మిఠాయి షాపు అద్దాలు పగులగొట్టారు. లోపలి ఫర్నిచర్‌ను, మిఠాయిలున్న స్టెయిన్‌లెస్‌స్టీల్ పళ్ళాలను రోడ్డు మీదకు విసిరివేశారు. షాపు యజమానులు తలుపులు మూసివేసే లోపల అంతా ధ్వంసం అయింది.

సరిగ్గా ఆదే సమయంలో మరొక పెద్ద గుంపు బృందావన్ హోటల్ గేట్లు తోసుకుని వచ్చారు. దానితో అక్కడే వున్న కొద్ది మంది పోలీసులు అక్కడి నుంచి వైదొలగారు. ఇంతలో పరిస్థితి విషమిస్తుందని తెలుసుకొని, పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ అదనపు దళాలను తీసుకు రావడానికి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్ళారు.

ఆ పిమ్మట జనం విజృంభించి హోటల్ లోని కిటికీలను, పుస్తకాల షాపు, రెస్టారెంట్లపై బడి ఫర్నిచర్‌ను, పాత్ర సామగ్రిని, పూలకుండీలను ధ్వంసం చేశారు. తర్వాత హోటల్ టెలిఫోన్ ఎక్స్చేంజిలోకి ప్రవేశించి అక్కడి పరికరాలను ధ్వంసం చేశారు.

పిమ్మట వారు హోటల్ కప్పు మీదకు వెళ్ళగా అక్కడి పోలీసులు తరిమి కొట్టారు.

జనం మొదట మిఠాయిషాపు, బృందావన్ షాపులోకి ప్రవేశిస్తుండగానే వారిపై ఎవరో కారం, ఉప్పు వెదజల్లారు. జనంలో ఒకరి మొహం పూర్తిగా కారంతో నిండిపోయింది. అతన్ని మొహం కడుక్కోడానికి దగ్గరలో ఫౌంటెన్ వద్దకు తీసుకు వెళ్ళారు.

హోటల్ మీద దాడి యిలా జరుగుతుండగా, ఆరుగురు మాత్రం హోటల్ నుండి బయటపడ ప్రయత్నించారు. వారిలో ఐదుగురు ఎలాగో బయట జనంతో కలిసి తప్పించుకున్నారు.

ఒకరిని మాత్రం జనం నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వారినుంచి తప్పించుకుని ఒక 40 గజాలు పరుగెత్తే సరికి మరొక గుంపు ఎదురై ఆయనను మళ్ళీ కొట్టింది. పిమ్మట పోలీసు బృందం అతన్ని స్పృహ కోల్పోయిన స్థితిలో పోలీసు స్టేషనుకు తీసుకు వెళ్ళింది.

జనం హోటల్‌లో ధ్వంసం చేసిన ఫర్నిచర్‌ను, ఒక స్కూటర్‌ను, కొన్ని సైకిళ్లను, బుక్‌స్టాల్‌లోని పుస్తకాలను, రోడ్డుమీద కుప్పగా వేసి, తగుల బెట్టారు.

పిమ్మట జనం అబిడ్స్ పోలీసు స్టేషన్ వైపు సాగిపోయారు. అక్కడ హోటల్‌లో అరెస్టు చేసిన ఒకరిని నిర్బంధంలో ఉంచినందున అతనిని తమకు అప్పగించవలసిందని జనం పోలీసులను కోరారు.

కాని, జనం రాను రాను ఎక్కువై స్టేషన్ పై దాడిచేయడంతో పోలీసులు మొదట లాఠీచార్జీ చేసి, ఆపిమ్మట ముమ్మారు బాష్ప వాయువును ప్రయోగించారు.

తదనంతరం పోలీసు (ఉన్నతాధికారు)లకు అండగా సైనిక దళాలను రావించారు.

దాడి జరిగిన రెండు హోటళ్లముందు

(మిగతా 3 వ పేజీలో)

గవర్నరుతో ముఖ్యమంత్రి సమావేశం

హైదరాబాద్, జూన్ 24: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్‌తో రాజభవన్‌లో కలిసి 45 నిముషాలు సేపు చర్చలు జరిపారు.

శ్రీ సంజీవరెడ్డితో ముఖ్యమంత్రి సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి లోక్‌సభ స్పీకరు శ్రీ ఎన్. సంజీవరెడ్డిని నేటి ఉదయం కలుసుకున్నారు. ఇరువురు నాయకులు గంటకు పైగా చర్చలు జరిపారు. తర్వాత ముఖ్యమంత్రి గవర్నరును కలుసుకున్నారు. రెవెన్యూమంత్రి శ్రీ వి.బి. రాజు ముఖ్యమంత్రిని నేటి ఉదయం కలుసుకున్నారు.

శాసనసభ్యురాలు శ్రీమతి ఈశ్వరీబాయ్, శ్రీ డి. మదన్‌మోహన్ అబిడ్సురోడ్డువద్ద జూన్ 23వ తేదీన సత్యాగ్రహం జరిపినప్పటిదృశ్యం

కేంద్రం రాష్ట్రపతిపాలన ప్రవేశపెట్టగలదనే చెన్నారెడ్డి విశ్వాసం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్ జూన్ 24: తెలంగాణా సమస్యపై జరిగిన సంభాషణలు విఫలంకాబడవనే నమ్మకంలేదని తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి నేడిక్కడ చెప్పారు.

"కేంద్రం రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశపెట్టే సంభాషణలు కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన ప్రతికావిలేఖరులతో మాట్లాడుతూ వెల్లడించారు.

"భారత ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ఎలా ఉండ గలదు?" అని ప్రశ్నిస్తూ, దేశంలో ఒక భాగమైన తెలంగాణా ప్రాంతం మీద కూడ కేంద్రానికి బాధ్యత ఉన్నదని డాక్టరు రెడ్డి అన్నారు.

"నాకు కేంద్ర నాయకత్వంపట్ల విశ్వాసం వుంది. ప్రజాస్వామ్య విధానంలో నమ్మకం ఉంది. తెలంగాణా ప్రజలకు కూడా అంతే" అని ఆయన అన్నారు.

నేడు జరిగిన స్థాయిలోనే రేపు కూడా సత్యాగ్రహం కొనసాగగలదని డాక్టర్ చెన్నారెడ్డి వెల్లడించారు.

డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుండి ఇక్కడకు తిరిగి వచ్చారు.

"నిన్న, ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటనల గురించి గవర్నర్ ఢిల్లీకి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోక తప్పదు" అని ఆయన చెప్పారు.

ఢిల్లీలో జరిగిన సంభాషణల గురించి ప్రస్తావిస్తూ, వర్కింగ్ కమిటీ నిజానిజాలను అవగాహన చేసుకున్నదనీ అయితే నిర్ణయమేదీ తీసుకోలేదనీ ఆయన చెప్పారు. పార్లమెంటరీ బోర్డు కార్యవర్గం అభిప్రాయాలపై నేలాధారపడి వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనందు(కు) డాక్టరు చెన్నారెడ్డి తమ హర్షం వెలిబుచ్చారు.

వర్కింగ్ కమిటీ సమావేశాల అనంతరం తాము శ్రీ లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పను, ఉపప్రధాని శ్రీ దేశాయ్‌ను కలుసుకున్నట్లు డాక్టర్ రెడ్డి చెప్పారు.

'పరిస్థితి పరిశీలించడానికి శ్రీ దేశాయ్ హైదరాబాద్ రావచ్చు. రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలన్న విషయంపై వారు దురదృష్టవశాత్తూ ధైర్యంగా నిశ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. దానికి బదులు కొంతకాలంపాటు ఆందోళన రద్దు చేయవలసిందని కోరారు. గతంలో తెలంగాణా పోలీసులు [illegible] తదితర ప్రభుత్వాధికారులు చేసిన దౌర్జన్యాల దృష్ట్యా, తెలంగాణా ప్రజలకు విశ్వాసం పూర్తిగా పోవడమేకాక ఉద్యమంతోనే సరిపెట్టే ఉగ్రకోరని కూడా మేం స్పష్టీకరించం' అని డాక్టర్ రెడ్డి చెప్పారు.

ప్రజలు తమంతట తాము ఉద్యమాన్ని ఉధృతం చేయడాన్ని గమనించి కేంద్ర నాయకులు వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకుంటారనే తాను ఇంకా విశ్వసిస్తున్నారని డాక్టర్ రెడ్డి చెప్పారు.

నాయకులకు స్వాగతం

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణా నాయకులు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నేడు ఢిల్లీనుండి ఇక్కడకు తిరిగి వచ్చిన సందర్భంగా వారిని బేగంపేట విమానాశ్రయం నుండి నగరంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

తెలంగాణా నాయకులు ఇద్దరూ, డాక్టర్ జి. ఎస్. మేల్కోటె (ఎమ్. పి.) టాపులేని జీపులో వస్తూండగా రోడ్లకు ఇరుపైపులా బారులు తీరి నిలబడిన వేలాది ప్రజలు వారికి స్వాగతం చెబుతూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యమంత్రిని నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. జంటనగరాలలో సత్యాగ్రహంజరిగిన చోట్లలో ప్రత్యేక తెలంగాణా నినాదాల కంటె ముఖ్యమంత్రిని నిరసిస్తూ చేసిన నినాదాలే ఎక్కువ వినవచ్చాయి. ప్రదర్శకులు శ్రీ నిజలింగప్పను, శ్రీ చవన్‌ను నిరసిస్తూ కూడ నినాదాలు చేశారు.

రైలు మార్గాలపై దుండగుల దుశ్చర్యలు

హైదరాబాద్, జూన్ 24: న్యూఢిల్లీ — మద్రాసు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (నం. 16) ఖాజీపేట — బలహర్ష సెక్షన్‌లో హసన్‌పర్తిరోడ్డు స్టేషన్‌ను సమీపిస్తుండగా నేడు మూడు స్టీలు స్లీపర్లపైకి ఎక్కింది. ఈ స్లీపర్లను ఎవరో దుండగులు రైలు మార్గంపై పెట్టారు. ఇంజన్ కాటిల్ గార్డుకు మాత్రం స్వల్పంగా దెబ్బతగిలింది.

సికిందరాబాద్ — వాడీ సెక్షన్‌లో గోదంగూడా, మైలారం స్టేషన్లమధ్య రైలు మార్గంపై పెద్ద అడ్డంకులను వుంచారు. ఒక గూడ్సుబండి డ్రైవరు ఈ అడ్డంకులను గమనించి రైలును ఆపివేసి, ఆ అడ్డంకులను తొలగించారు.

వికారాబాద్ — పర్లీ వైద్యనాద్ సెక్షన్‌లోని కోహిర్, జహీరాబాద్, స్టేషన్లమధ్య, ఖాజీపేట — బలహర్ష సెక్షన్‌లో హసన్‌పర్తి రోడ్డు స్టేషన్‌కు ఆవతల టెలి కమ్యూనికేషన్లు పూర్తిగా విఫలమైనాయని తెలియవచ్చింది.

రైలుమార్గంపై స్లీపర్లను ఉంచినందువల్ల, నాగులపల్లి, శంకరపల్లి స్టేషన్ల మధ్య సికిందరాబాద్ — పూనా ప్యాసెంజరు (నం. 328) 17 నిముషాలపాటు నిల్చిపోవలసి వచ్చింది.

సికిందరాబాద్ — ద్రోణాచలం సెక్షన్‌లో ఇటిక్యాల్, మనోపాడ్ స్టేషన్లమధ్య కొంతమంది దుండగులు టెలిఫోను తీగలను త్రెంచివేశారు.

జంటనగరాలలో 3,546 మంది అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 24:

నేటి తెలంగాణా సత్యాగ్రహం సందర్భంలో జంటనగరాలలో మొత్తం 3,546 మంది అరెస్టయినారని పోలీసు ప్రతినిధి ఒకరు వెల్లడించారు

ఈ సంఖ్యలో అరెస్టయిన 14 మంది కమ్యూనిస్టులను చేర్చడం జరగలేదు. ఈ కమ్యూనిస్టులు మరొక లక్ష్యం కోసం ఉద్యమాన్ని సాగిస్తున్నారు.

అరెస్టయిన తెలంగాణా సత్యాగ్రహులలో 2,970 మంది బాలురు, 237 మంది బాలికలు వున్నారు.

తెలంగాణా జిల్లాలలో అరెస్టులు

తెలంగాణా జిల్లాలలో సోమవారంనాడు జరిగిన అరెస్టుల వివరాలు—పోలీసు లెక్కల ప్రకారం—ఇవి:

మెదక్‌లో 459, ఆదిలాబాద్‌లో 35, ఖమ్మంలో 35, నల్గొండలో 130, వరంగల్‌లో 266, మహబూబ్‌నగర్‌లో 110, కరీంనగర్‌లో 34 మంది అరెస్టయ్యారు.

3546 మంది సత్యాగ్రహులకు ఒక వారం పాటు కారాగారవాస శిక్షను విధించడం జరిగింది. వీరిలో 369 మంది స్త్రీలు వున్నారు.

3వ, 8వ నగర కోర్టులను పోలీసు క్రైంబ్రాంచి భవనానికి తరలించారు.

సిటీ కళాశాలనేకాక, మహబూబియా బాలికల ఉన్నత పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాలలను నేడు కారాగార క్రింద మార్చారు. సాయంత్రం 4గంటల కల్లా ఈ కళాశాలలు కూడా నిండిపోయాయని తెలియవచ్చింది. ఖైదీలు వున్న సెక్కులారీలను తిరిగి న్యాయస్థానాల వద్దకు తీసుకు రావలసి వచ్చింది.

పోలీసులకు సాయం చేసే నిమిత్తం అరెస్టయిన సత్యాగ్రహుల బృందాల నాయకులు తమకుతామే [illegible] తయారు చేశారు. శిక్షలను ప్రకటిస్తున్నపుడు సంతోషంతో కూడిన కేకలు, నినాదాలు వినవచ్చాయి.

70 వేల మంది

హైదరాబాద్, జూన్ 24: జంటనగరాలలో సహా తెలంగాణా అంతటా నేడు సుమారు 70,000 మంది సత్యాగ్రహం జరిపారని తెలంగాణా ప్రజాసమితి ప్రకటించింది. జంటనగరాలలో సుమారు 20,000 మంది సత్యాగ్రహం జరిపారని సమితి పేర్కొన్నది. తెలంగాణాలోని మొత్తం 240 కేంద్రాలలో సత్యాగ్రహం జరిగింది. కొత్తగూడెం, ఎల్లెందు, రామగుండంలలోని బొగ్గుగనుల పనివారలు అధికసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

జూన్ 25న తెలంగాణా అంతటా బంద్

శ్రీ శ్రీధర రెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూన్ 24: ముషీరాబాద్ జైలులో శాంతియుతంగానున్న సత్యాగ్రహులపై పోలీసులు జరిపిన లాటీచార్జికి నిరసనతెలిపే నిమిత్తం రేపు అనగా జూన్ 25 న తేదీని తెలంగాణా అంతటా బంద్ జరుపబడగలదని తెలంగాణా ప్రజాసమితి చైర్మన్ శ్రీ ఎం. శ్రీధరరెడ్డి ఇక్కడ ప్రకటించారు.

'తెలంగాణా నాయకుల కోర్కెలు అంగీకరించడం కష్టం'

హింసాత్మకమగు ఆందోళన విరమించవలసినదిగా శ్రీ నిజలింగప్ప విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి) బెంగుళూరు, జూన్ 24—

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలనను ప్రవేశపెట్టాలన్న వాదనను, ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటు చేయాలన్న కోరికను అంగీకరించడం, కాంగ్రెస్ కార్యవర్గానికీ, పార్టీనాయకత్వానికీకూడా కష్టమైనవిషయంగా కనిపించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడిక్కడ ప్రకటించారు.

ఈరెండు కోరికలూతప్ప, తెలంగాణాలో ఆందోళనకు మూలమైన తక్కిన అన్నివిషయాలనూ అత్యంత సానుభూతితోనూ, అధిక ప్రాధాన్యతతోనూ పరిశీలిస్తున్న మాట ఇప్పటికీ కలదని ఆయన అన్నారు.

"ఈ పరిస్థితిలో ఇంకా ఆందోళనలు కొనసాగించడానికీ, పూర్తిగా అభ్యంతరకరమగు హింస, దౌర్జన్య కాండలకు ఒడిగట్టడానికీ నామటుకు నాకు హేతువేమీ కనిపించడం లేదు"— అన్నారు శ్రీ నిజలింగప్ప.

ఇంకా ఆందోళనలు కొనసాగించవలదని, హింస, దౌర్జన్య చర్యలలో నిమగ్నులు కావద్దని తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు హృదయపూర్వకంగా విజ్ఞప్తిచేశారు.

విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ శ్రీ నిజలింగప్ప, "తెలంగాణా నాయకులతో ప్రస్తుతం జరిపిన సంభాషణలు విఫలమైనాయి. అయితే సంప్రతింపులకు ఎప్పుడూ అవకాశం ఉన్నది" అని చెప్పారు.

తాము హైదరాబాద్ వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోడం లేదని, అయినా ఆంధ్రలో స్నేహితులు కోరేయెడల వెళ్ళడానికి తనకెట్టి అభ్యంతరమూ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలియజేశారు.

కాంగ్రెస్ [illegible] ఇప్పుడు ఆందోళనకారుల చేతుల్లో ఉన్నదని శ్రీ నిజలింగప్ప స్పష్టంచేశారు.

"వారు మాటలను వినే స్థితిలో ఉన్నారేమో చూద్దాం. ఏమైనా సంప్రతింపులకు ఎప్పుడూ అవకాశం ఉన్నది" అన్నారాయన.

వచ్చేనెలలో బెంగుళూరులో జరిగే ఎ. ఐ. సి. సి. సమావేశంలో తెలంగాణా సమస్య ప్రస్తావనకు వస్తుందో లేదో తాను చెప్పజాలనని అన్నారు.

తెలంగాణా ఉద్యమం ప్రజా ఉద్యమమని అంగీకరిస్తారా అని ప్రశ్నించగా అందుకు శ్రీ నిజలింగప్ప "ఈ ఆందోళనవల్ల అనేకమంది ప్రజలు కదలివచ్చారు. ఒక మహోద్రేకం వెల్లివిరిసినట్లు కనిపిస్తున్నది"— అని బదులు చెప్పారు.

మరికొన్ని ప్రశ్నలకు జవాబు చెపుతూ 'శ్రీ బ్రహ్మానందరెడ్డి, తెలంగాణా వ్యతిరేకభావాలకు చిహ్నంగా చేయబడినట్లు కనిపిస్తున్నది. ఇప్పుడైనా ఈ వ్యవహారం ఆయనకు విడిచిపెడితే, ఆయన సరియైన నిర్ణయాలు తీసుకోగలరని నా విశ్వాసం' అని అన్నారు.

ముఖ్యమంత్రి పదవినుంచి శ్రీ బ్రహ్మానందరెడ్డిని తొలగించాలన్న వాదాన్ని గురించి అడగ్గా అందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు "నిజానికి [illegible] రెండుప్రాంతాలలోనూ [illegible]" [illegible] చెప్పారు.

ఆందోళనలో [illegible] గ్రెసు వాదులను బహిష్కరించే [illegible] వేరే విధంగా పరిశీలించవలసి ఉంటుందని శ్రీ నిజలింగప్ప అన్నారు. ఈ సమస్యపై వచ్చే అభ్యంతరాలను కాంగ్రెస్ నియమావళి ప్రాతిపదికపై పరిశీలించవలసి ఉంటుందని అన్నారు.

తెలంగాణాలో తిరుగుబాటు పి. సి. సి. ఏర్పాటును గురించి తాను పరిశీలిస్తున్నానని అన్నారు.

"తెలంగాణా ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ మొదటినుంచీ ఉండనే ఉన్నది. రాష్ట్ర శాసనసభలకు, ఇతర ఎన్నికలకు తెలంగాణా ప్రాంతంనుంచి అభ్యర్థులను సిఫార్సుచేసే బాధ్యత దానిదే. ఇది కాక, తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై ప్రాంతీయ సంఘం కూడా ఉన్నది. శ్రీ చొక్కారావు అధ్యక్షతను గల ఈ సంఘానికి విశేషాధికారాలు ఇవ్వాలంటున్నారు. నామటుకు నాకు ఇందుకు అభ్యంతరం లేదు' అన్నారు శ్రీ నిజలింగప్ప.

మిగులు నిధులు

తెలంగాణా ఆందోళన పూర్వాపరాలను గురించి, దాని కారణాలను గురించి ఆయన వివరిస్తూ, సుదీర్ఘమైన ప్రకటన చేశారు.

"తెలంగాణా ప్రాంతానికి కొన్ని మిగులు నిధు లున్నాయని శ్రీ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. ఈ మిగులు నిధులు కచ్చితంగా ఎంతో ఇందుకై ప్రత్యేకంగా నియమించిన కమిషన్ పరిశీలిస్తున్నది. ఈ మిగులు నిధులు కేవలం తెలంగాణా ప్రాంతానికే వినియోగించ బడతాయి. ఒకవేళ మిగులు నిధులు లేకపోయినప్పటికీ, పారిశ్రామికంగా,

(మిగతా 3వ పేజీలో)

ముషీరాబాద్‌వద్ద జీపు ప్రమాదంలో 15 మందికి గాయాలు

హైదరాబాద్, జూన్ 24: నేటిరాత్రి ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఎదుట ఒక జీపు తల్లక్రిందులు కావడంతో పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామితోసహా 15 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ గాయపడినవారిలో ఒక పత్రికా విలేఖరి కూడా వున్నాడు.

కొంతమంది ఈ జీపుపైన రాళ్ళు విసిరివేయగా డ్రైవరు స్వాధీనం తప్పిపోవడంతో ఈ జీపు తల్లక్రిందు లైంది. గాయాలు తగిలినవారందరూ ఈ జీపులోనే ప్రయాణిస్తున్నారు.

గాయాలు తగిలిన శ్రీ వెంకటస్వామి స్పృహ తప్పిపోయారు.

తెనాలి పంచాయతీ సమితి విజ్ఞప్తి

తెనాలి, జూన్ 24: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏర్పడిన కల్లోలిత వాతావరణం దృష్ట్యా, రాజధానిని, సెక్రటేరియట్‌ను తాత్కాలికంగా విజయవాడకు తరలించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ నేటి సాయంత్రం ఇక్కడ శ్రీ మన్నె సత్యనారాయణ అధ్యక్షతను సమావేశమైన తెనాలి పంచాయతీ సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది.

SENIND
సైకిళ్ళ నాణ్యతకు నూతన చిహ్నం
1969 నుండి సేన్-రాలీ విడిభాగాలపై కల
ఈ SENIND గుర్తును గమనించండి.
ఈ SENIND పేరు, చిహ్నం, విడిభాగాలు కలపెట్టెల మీద కనబడుతూ వుంటుంది. మరియు యిటుపైనుండి క్రమేణ సేన్-రాలీ విడిభాగాలన్నింటి మీద యీ SENIND పేరు ఒక్కటే వుంటుంది.
SENIND—సాటిలేని నాణ్యతకు గుర్తు
రాలీ రడ్జ్ హంబర్ రోబిన్‌హుడ్
పై రాటలో గల ఏ భాగముల మీద SENIND గుర్తును గమనించండి.
సేన్-రాలీ, లిమిటెడ్
ఈ పేరున్న సైకిళ్ల పై నమ్మిన బంటు

జపాన్ ప్రధానితో ఇందిరాగాంధి సమావేశం

టోక్యో, జూన్ 24 : ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నేటి ఉదయం జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఐసాకు సాటోతో ఆయన అధికార నివాసంలో సమావేశం జరిపారు.

ఈ సమావేశంలో ఉభయ ప్రధానులు చర్చించ దలచిన ప్రత్యేక విషయాలు ఏమీ లేవని, బహుశా ఆసియా ఖండంపైనా, వియత్నాంలో యుద్ధం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో జపాన్ పాత్ర, మొదలగు విషయాలపై ఎక్కువ అభిప్రాయాలు తెలుసుకుంటారని భారత రాయబార కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు.

ఈ సమావేశంలో విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ టి. ఎన్. కౌల్, జపాన్‌లో మన రాయబారి శ్రీ ఎస్. కె. బెనర్జీ ఇంకా ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు

మాలాపురంలో 34 మంది సత్యాగ్రహుల అరెస్టు

కాలికట్, జూన్ 24 : మాలాపురం జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ సాగుతున్న సత్యాగ్రహం సందర్భంగా ఈ రోజు 34 మంది వాలంటీర్లు అరెస్టయ్యారు. వీరిలో బీహార్‌కు చెందిన తొమ్మిది మంది ఉన్నారు.

పాదాలలో ఆనెకా!



ఓంతల్పపడు. పాదాలలో అనెలకు ప్రేపుతో పి గొట్టి స్వస్థపరచు హర్మోసిన మందు ఎల. రు. 3— స్వయంగా లేక ఆర్డరుతో రు. 2—పంపించి వి.పి.పి. ద్వారా పొందవచ్చును.

శ్రీ అంబికా మెడికల్ హాల్

వి. పి. పెరుమాళ్ పాండ సర్వీస్, పిద్ద షుకరుగ్ టాకీస్ సమీపం) మద్రాసు—1, ఫోన్: 37533.

విశాఖపట్టణం పోర్టు ట్రస్టు టెండరు నోటీసు

పోర్టు ఏరియాలో రోడ్లు వెడల్పుచేయుట మెటలింగు, ఆస్ఫాల్టింగు పనులకు అనుభవము గల కాంట్రాక్టర్ల నుండి నిర్ణీత ఫారములో సీల్డు టెండరు విశాఖపట్నం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజనీరు గారిచే 11—7—69 మధ్యాహ్నం 3 గం. వరకు తీసుకొన బడును. టెండర్లు అదే రోజున మ. 3—05 గం. కు టెండరు కమిటీచే అచట హాజరైన టెండర దారుల సమక్షమున తెరవ బడును.

టెండర ఫారములు, స్పెసిఫికేషనులు పొందుటకు టెండరు ఫారముల పెట్టు 1కి రు.10 (పది రూపాయల వంతున) నగదుగా ఆఫీసు రోజులలో సైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్సు ఆఫీసర్, విశాఖపట్టణం పోర్టు ట్రస్టుకు చెల్లించి, సదరు నగదు రశీదు విశాఖపట్నం పోర్టు ట్రస్టు చీఫ్ ఇంజనీరుకు టెండరు ఫారములు వగైరాల నిమిత్తం పెట్టుకునేఅప్లికేషనుకు జతపరచి పర్చవలెను

టెండరు పెట్టు దలచినవారుగతమూడు సం॥లలో రు. 57,000తక్కువ కాకుండా ఇటువంటి పనులు చేసినట్లు రుజువు టెండరు ఫారముల కొరకు పెట్టుకునే దరఖాస్తుతో జతపరచవలెను. లేనిచో టెండరు పేపర్లు పంపబడవు.

పోస్టుద్వారా టెండరు ఫారములు వగైరా కోరుకునేవారు ప్యాకింగు, పోస్టలు చార్జీలు కలుపుకుని రు 10—లు(పది రూపాయలు) అదనంగా పంపవచ్చును.

ఎస్టిమేటు మొత్తం: రు 56,468.

ఎస్. సుబ్బారావు.
చీఫ్ ఇంజనీర్.

Deson
YOUR FAVOURITE IRON
Mfrs. DUA BROS, LUDHIANA-3

డెసన్ సేల్స్ కార్పొరేషన్
లుధియానా—3

శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ శుద్ధ దశమి
1969, జూన్ 25 బుధవారం
దశమి ప 12—15 వరకు
చిత్త 6—34 వరకు
వర్జ్యం ప 12—4 ను 1—38 వరకు

విజ్ఞాన సంసిద్ధియందు శరీర ప్రవృత్తులు

అతిమానవ విజ్ఞానమయ చైతన్యోపలబ్ధి పూర్వకమైన సంసిద్ధియందు శరీరంపై అంతరంగంతో కూడినట్టి విజ్ఞానమయ మవుతుంది. శరీర ప్రవృత్తులన్నీ ఆ విజ్ఞానమయ చైతన్యశక్తి ప్రభావం చేత తేజోమయములూ సత్యమైనవి ప్రముఖమై సామరస్యబంధుర ములూ అవుతాయి. అవిద్యకూ, అవ్యవస్థకూ అచట తావుండదు.

—శ్రీ అరవిందుడు.

అంతర్యామి

1969 జూన్ 25 బుధవారం

విఫలమైన ఢిల్లీ చర్చలు

తెలంగాణా వ్యవహారాలను సర్దుబాటు చేయడానికి కాంగ్రెసు కార్యవర్గము, కాంగ్రెసు అగ్రనాయకులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణా నాయక చతుష్టయం రాష్ట్రపతి పాలన విధించి తీరాలని పట్టుబట్టినందువల్ల ఉప ప్రధానమంత్రి శ్రీ మురార్జీదేశాయ్ వారితో సంప్రతింపులు సాగించి ప్రయోజనం లేదనీ, సంప్రతింపులను కొనసాగించడానికి అవకాశం కూడా లేదనీ తీర్మానించుకుని హైదరాబాద్ సందర్శన కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. ఇందువల్ల ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు తిరిగి ఎవరు ఎప్పుడు ప్రయత్నిస్తారో చెప్పడానికి కూడా వీలుగాని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు తెలంగాణా నాయకులే పూర్తి బాధ్యత వహించవలసి వుంటుంది.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టరు మర్రి చెన్నారెడ్డి రెండు ఆహ్వానాలను తిరస్కరించి మూడవ ఆహ్వానంపై కాంగ్రెసు కార్యవర్గంతో చర్చలకు ఢిల్లీ వెళ్తూ చేసిన ప్రకటనే వారు ఈ సంప్రతింపులు ఫలించాలని ఆశించ డంలేదని స్పష్టం చేసింది. ఆ ప్రకారంగానే వారు అగ్రనాయకులతో జరిపిన చర్చలలో అన్ని ప్రతిపాదనలను తిరస్కరించారు. ఈ పట్టుదల వల్ల, ముఖ్యమంత్రి వైదొలగడంపై కార్యవర్గ వైఖరిలో వచ్చిన మార్పు ప్రయోజనాలను కూడా వదులుకోవలసి వచ్చింది. తెలంగాణా నాయకులు శ్రీ మురార్జీదేశాయ్ ప్రతిపాదనలను అంగీకరించివుంటే ముఖ్యమంత్రి పదవి నుంచి శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగేవారు. ముఖ్యమంత్రి పదవి తెలంగాణాకు లభించేది. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణా ప్రజలకు విశ్వాసం కల్గించే మార్పులు జరిగేవి. అయిదు మాసాల క్రితం తెలంగాణా ఆందోళన లక్ష్యాలు ఇవేకదా! అవిపూర్తిగా సిద్ధించే అవకాశం వచ్చినప్పుడు తెలంగాణా నాయకులు ఆ అవకాశాన్ని జారవిడిచారు. ఇందువల్ల తెలంగాణా ప్రజాఉద్యమం కూడా నష్టపడింది.

డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు కోరుతూ వున్నది ఏమిటి? అధిష్టానవర్గం అంగీకరించనిది ఏమిటి? "శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్రపతి పాలనను విధించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి". డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతుల కోరికలు ఇవి. అధిష్టానవర్గం ప్రారంభంలో ఈ మూడు కోరికలను తిరస్కరించినది. ప్రత్యేక రాష్ట్ర ప్రశ్న లేదని కేంద్ర నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెసు పక్షంలో శ్రీ బ్రహ్మానందరెడ్డికి మెజారిటీ వుందికనుక, ఆయన మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడం జరగదని స్పష్టంచేశారు. కనుక రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని అన్నారు.

రాష్ట్రపతి పాలన విషయంలోనూ, ప్రత్యేక రాష్ట్రం విషయంలోనూ కాంగ్రెసు కార్యవర్గ వైఖరిలో మార్పురాలేదు. వచ్చే అవకాశంగాని, మార్పు రావలసిన అవసరంగానీ లేదు. రాష్ట్ర సమైక్యత రక్షణకు తను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం అవసరమైతే వెంటనే రాజీనామా ఇవ్వగలనని శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించడంతో డాక్టరు చెన్నారెడ్డి కోరికలలోనూ, అధిష్టానవర్గ వైఖరిలోనూ మార్పు వచ్చింది. డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గం బర్తరఫ్ కోరిక వదలివేసి, రాష్ట్రపతి పాలన, ప్రత్యేక రాష్ట్రం అంటూ వచ్చారు. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయక రాష్ట్రపతి పాలనను విధించే అవకాశం లేదని వారికే తెలుసును. అయినా వారు మంత్రివరం బర్తరఫ్ కోరికను వదులుకున్నట్లు చెప్తూ వచ్చారు. పార్టీలో మెజారిటీగల ముఖ్యమంత్రిచే రాజీనామా చేయించడం న్యాయంకాదని, అది మంచి సంప్రదాయం కాదని తెలిసికూడా, తెలంగాణా నాయకులను తృప్తి పరచడానికి కాంగ్రెస్ కార్యవర్గం ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వడానికి సమ్మతించింది. ఇతర రాజకీయ సర్దుబాట్లు చేయడానికి కూడా కాంగ్రెసు అగ్రనాయకులు అంగీకరించారు. డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు మాత్రం వారి పట్టును సడలించలేదు. తెలంగాణా ప్రజలు విశేష రాజకీయ, 'సాంఘిక' ప్రయోజనాలను పొందడానికి లభించిన అవకాశాన్ని ఈ విధంగా తెలంగాణా నాయకులు వ్యర్థంచేయడం విచారకరం.

ప్రత్యేక తెలంగాణా కోరికకూ, మంత్రివర్గం బర్తరఫ్, రాష్ట్రపతి పరిపాలన విధింపు కోరికలకూ ఏవిధమైన సంబంధమూ లేదని మే మిదివరలో వివరించినాము. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా, అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గం ప్రతిబంధకంకాదు. రాష్ట్రపతి పాలన అవసరమూ లేదు. రాష్ట్ర సమైక్యత రక్షణకు అయితేనే మంత్రివర్గం బర్తరఫ్ కోరిక కొంతవరకు సహేతుకంగా కన్పిస్తుంది. అసంబద్ధమైన కోరికలను ముడిపెట్టడం వల్లనే నేటి పరిస్థితులు ఏర్పడినవి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ఈ సమస్యలకు పరిష్కార మార్గం కాదు.

అధిష్టానవర్గం తెలంగాణా నాయకులను తృప్తిపరచడానికి ఎంత వరకు వెళ్లడానికి వీలున్నదో అంతవరకూ వెళ్లింది. అయినా ప్రయోజనంలేక పోయింది. ఇప్పుడిక ఏచర్య తీసుకోవాలన్నా అధిష్టానవర్గ ప్రతిష్ఠ అడ్డుపడుతుంది. ఇది అత్యంత విచారకరమైన పరిస్థితి; ప్రమాదభరితమైన పరిస్థితి కూడా.

రాష్ట్ర ముఖ్యమంత్రిగాని, కేంద్ర నాయకులుగాని ఈ ప్రతిష్టంభనను కొనసాగనివ్వరాదు. రాజకీయ సమస్యల పరిష్కార ప్రయత్నాలలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూవుంటవి. అందువల్ల పరిష్కార ప్రయత్నాలను విరమించడం రాజనీతిజ్ఞతకాదు. రాజకీయ స్థాయిలో ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు, పరిపాలనా యంత్రాంగంలో ఇతర మార్పులకు వెంటనే చర్యలు తీసుకోవచ్చును. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ప్రతిపాదించిన అష్టసూత్ర పథకాన్ని అమలు జరపడానికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవలసిఉంటుంది.

తెలంగాణా వేర్పాటు ఆత్మహత్యాసదృశం

శ్రీ కల్లూరి సుబ్బారావు హెచ్చరిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

గుడిబండ, జూన్ 24 : "విశాలాంధ్ర నుండి తెలంగాణాను వేరు చెయ్యడం ఆత్మహత్యా సదృశమే కాక, యావద్భారతదేశ సమైక్యతకు హానికరం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలన్న కోరికను కేంద్రం ఆమోదించినట్లయితే, అంతకంటె వెనుకబడివున్న రాయలసీమకు స్వతంత్ర ప్రతిపత్తి కలుగచెయ్యటానికి కూడా సిద్ధపడి వుండాలి" అని ప్రఖ్యాత స్వాతంత్ర్య సమర యోధుడు "రాయలసీమ పులి"గా పేరుపొందిన పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు అనివారంనాడు ఆంధ్రప్రభ ప్రతినిధి కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"నేను రాజకీయాలనుండి విరమించాను. అయినా, యిప్పుడు ప్రత్యేక తెలంగాణాకోసం జరుగుతున్న దౌర్జన్య పూరితమైన ఆందోళనను తీవ్రంగా గర్హిస్తున్నాను" అని శ్రీ సుబ్బారావు చెప్పారు.

యదార్థం చెప్పాలంటే ఉమ్మడి మద్రాసులో ఉన్న రోజులనుండి అన్ని ప్రభుత్వాలు రాయలసీమపై సవతితల్లి ప్రేమనే చూపిస్తూ వచ్చాయి. తెలంగాణా కంటె రాయలసీమ ఎంతో వెనుకబడి వుంది. కనుక ప్రత్యేక రాష్ట్రం కోరే హక్కు తెలంగాణాకంటె రాయలసీమకే ఎక్కువ వుంది. ఇప్పుడు కేంద్ర నాయకులు తెలంగాణా రాష్ట్ర కోరికను ఆమోదించినట్లయితే యావత్తు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు సిద్ధపడి ఉండాలి" అన్నారు శ్రీ సుబ్బారావు.

ప్రత్యేక తెలంగాణా కొరకు జరుగుతున్న దౌర్జన్య పూరితమైన ఆందోళనను వెంటనే విరమించి, అందరూ కలిసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా కోరాలని ఆయన తెలంగాణా నాయకులకు విజ్ఞప్తి చేశారు.

రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు చెయ్యాలని యిటీవల రాయలసీమ మహాసభలో ఆమోదించిన తీర్మానం ఆయన దృష్టికి తేగా, తాను ఆ తీర్మానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అది చాలా అవసరమని, శ్రీ సుబ్బారావు చెప్పారు.

రాష్ట్రపతి పదవికి శ్రీ సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించి, దీనికి ఆంధ్రులందరూ సహజంగా హర్షిస్తారు" అని శ్రీ సుబ్బారావు చెప్పారు.

దని శాసన సభ్యుడు భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (రాష్ట్ర శాఖ) అధ్యక్షులు శ్రీ జి. సంజీవరెడ్డి ఇక్కడ అన్నారు.

సమస్య పరిష్కారానికి ఆంధ్ర, తెలంగాణా నాయకులమధ్య రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

వ్యక్తులతోగాకుండా, ఉద్యమంతో ప్రభుత్వం రాజీపడాలని, తెలంగాణా ప్రజలభావాలను దృష్టిలో పెట్టుకుని, ఆందోళన విరమింప చేయడానికి పరిష్కారాన్ని వెంటనే కనుగొనాలని ఆయన అన్నారు.

ఆంధ్రులపై అత్యాచారాలు

కాంగ్రెస్ శాసనసభ్యుల విమర్శ

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతమొందించలేక పోవడం దురదృష్టకరం అని కాంగ్రెస్ శాసన సభ్యులు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. తమ ప్రాణాలను కాపాడుకొనడంకోసం వేలాది ఆంధ్ర కుటుంబాలు తెలంగాణా నుండి వలస వెళ్తున్నాయని వా రన్నారు.

ప్రజాప్రతినిధులు కనీసం ఇప్పుడైనా మేల్కొని అత్యాచారాలనుండి ఆంధ్ర సోదరులను సంరక్షించాలని వా రన్నారు.

వారి ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేదన్న తప్పుడువార్తలు విని తెలంగాణాలోనిఆంధ్రులు భయపడ నక్కరలేదని తిరుగుబాటు తెలంగాణా కాంగ్రెస్‌కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి అన్నారు.

వారు స్థానిక ప్రజలతో కలిసిమెలిసి ఉంటే, ఆంధ్రుల ఆస్తి, ప్రాణాలకు ఎటువంటి నష్టంజరగదనిప్రతి తెలంగాణా వ్యక్తి బాధ్యత అని ఆయన అన్నారు.

ఖమ్మంజిల్లాలో తిరిగి నక్సలైటుల దాడులు

హైదరాబాద్, జూన్ 24: ఖమ్మంజిల్లా భానాపురం, మండలపాడెం గ్రామాలలో కోయలకు చెందిన రెండు ఇళ్లపై నక్సలైటులని అనుమానించ బడుతున్న 10 మంది శుక్రవారం రాత్రి దాడిజరిపి, రు. 600 లు విలువగల నగదు, బంగారం, ఆహారధాన్యాలను ఎత్తుకు పోయినట్లు నేడిక్కడ పోలీసు కార్యాలయానికి అందిన అధికార వార్తనుబట్టి తెలుస్తున్నది. ఈ నక్సలైటులు తుపాకి, బాకు ధరించి ఇళ్లలో వున్నవారిని బయటపెట్టినట్టు చెప్పబడింది.

తెలంగాణా సమస్యను వెంటనేపరిష్కరించాలి

శ్రీ జి. సంజీవరెడ్డి విజ్ఞప్తి

ఆంధ్రప్రభ ప్రతినిధి,

విశాఖపట్నం, జూన్ 24: తెలంగాణా సమస్యను ఇక ఏమాత్రం కాలాన్ని వృథాపుచ్చకుండా వెంటనే పరిష్కరించవలసి యున్న

రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎన్నిక

నిజలింగప్ప ప్రకటన

బెంగుళూరు, జూన్ 24 : రాష్ట్రపతి పదవికి ఎన్నిక చేసే అభ్యర్థి విషయమై పార్టీకి, ప్రభుత్వానికి మధ్య చీలికలు వచ్చాయన్న వార్తను కాంగ్రెసు అధ్యక్షుడు నిన్న ఇక్కడ తిరస్కరించారు.

పార్టీ అభ్యర్థి విషయమై 9, 10 తేదీలలో కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశమై నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించే విషయంలో అందరూ ఏకాభి ప్రాయానికి రావడం కష్టమని ప్రతిపక్షాలలో కూడ ఈ విషయమై ఏకాభిప్రాయం లేదనిఆయన అన్నారు.

సంజీవరెడ్డికి జనసంఘ్ మద్దతు

బొంబాయి, జూన్ 24 : రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా లోక్‌సభ స్పీకరు శ్రీ సంజీవరెడ్డికి జనసంఘ్ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ప్రగతి శీలకవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ జనసంఘ నాయకుడు శ్రీ అటల్‌బిహారీ వాజపేయి ఈ విషయాన్ని తెలిపారు.

జాతీయత, చిత్తశుద్ధి, యోగ్యతకల వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని ఆయన అన్నారు.

సారాయిషాపును ధ్వంసం చేసిన ఆదివాసి స్త్రీలు

చైబాసా, జూన్ 24 : ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో కల ఒక గ్రామంలో కొత్తగా నెలకొల్పిన ఒక సారాయి షాపును ఆదివాసి స్త్రీలు ధ్వంసం చేశారు.

ఈ బృందంలో 500 మంది ఆదివాసి స్త్రీలు తమ పిల్లలతో సహావచ్చి అషాపును చుట్టుముట్టి ధ్వంసంచేశారు.

ఈ ఆదివాసి స్త్రీల ధాటికి ఆగలేక అంగడి యజమాని ఎక్సైజ సిబ్బంది భయంతో పారిపోయారు. ఈ షాపుకు లైసెన్సు యివ్వరాదని గ్రామస్తులు మొదటే అభ్యంతరం తెలిపారు.

తెగిపోయిన హస్తం అతికించిన శస్త్రవైద్యులు

పశ్చిమ బెర్లిన్, జూన 24: రైలు ప్రమాదంలో ఒక చేయిని పోగొట్టుకున్న ఎనిమిదేండ్ల కుర్రవానికి తిరిగి పోగొట్టుకున్న హస్తాన్ని పోలీసుల ద్వారా వెతికి సంపాదించి శస్త్రచికిత్స ద్వారా కుట్లువేసి, వైద్యులు అతికించిన అద్భుత ఉదంతం తెలియవచ్చింది.

రైలులో ప్రయాణంచేస్తూ, కిటికీ నుండి కుర్రవాడు బయటికి చేయి చాపినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దగ్గరనే ఉన్న ఒక విద్యార్థి ఆ బాలుని వెంటనే ఆస్పత్రికి తీసుకుని పోయి వైద్యుల ద్వారా ఈ చికిత్స చేయించాడు.

అవినీతి పనులవల్ల ప్రత్యేకరాష్ట్రం రాదు

శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ అక్కల కోటయ్యల హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 24: ప్రత్యేక తెలంగాణాను సమర్థించేవారు విచారకరమైన అన్యాయమైన, అమానుషమైన పద్ధతులను అవలంబిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభ్యులు శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ అక్కల కోటయ్య నిన్న పత్రికలవారికి తెలియజేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నందువల్ల, ఇతర అవినీతి పనులవల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సిద్ధించదని ఆందోళనవాదులు గ్రహించాలి.

వీరు తమ అనుభవాన్ని వివరిస్తూ, హైదరాబాద్‌కు వస్తూ వుండగా తమను ఆపివేసి తెలంగాణా ఆందోళన నిధికి విరాళమివ్వవలసిందిగా కోరారని, నిధుల వసూలుకు ఇది మార్గం కాదని తాము ఎంతగా చెప్పినప్పటికీ వారు వినక తమను పోనివ్వలేదని, తమనుతాము రక్షించుకునే నిమిత్తం తాము రు. 2 లను చెల్లించి అక్కడినుంచి కదలగలిగామని తెలియపరిచారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో వుంటూవుంటాయి. ఆంధ్రప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రావడం ఈరోజుల్లో ఒక సాహసకృత్యమై పోయింది.

"ప్రత్యేక తెలంగాణా కోరడం నేరమేమీ కాదు, అయితే ఈ విషయంలో దహనాలు, దోపిడీలు, హత్యలు, స్త్రీలను చెరపట్టడం వంటి దుష్కృత్యాలు జరపడం అమానుషమైనపని. తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర కుటుంబాలకు ఎదురవుతున్న బాధలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతమొందించలేక పోవడం దురదృష్టకరం. తమ ప్రాణాలను కాపాడుకునేటందుకు తెలంగాణా ప్రాంతం నుంచి ప్రతిరోజూ వేలాది కుటుంబాలు వలస వస్తూ వుండడం మనం చూస్తూనేవున్నాము. ఆందోళనలో నష్టపడిన వారిని ఓదార్చవలసిన వారమైనా, తెలంగాణా నాయకులుమాత్రం దౌర్జన్యాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్ర ప్రాంత ప్రజలను హింసించడానికి ప్రయత్నిస్తున్నారు."

"చట్టాన్ని ఉల్లంఘించే వారిని శిక్షించి, చట్టాన్ని ఉల్లంఘించే వారిని శిక్షించడం సుసంఘటితమైన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. ఇటువంటి ముఖ్యమైన విధిని నిర్వర్తించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రభుత్వమే కాదు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా మేల్కొని దురాగతాల నుంచి ఆంధ్ర సోదరులను కాపాడాలి."

కాంగ్రెస్ శాసనసభాపార్టీ, రాష్ట్ర శాసన సభ సభ్యుల సమావేశాలు తక్షణమే జరగాలని వారు కోరారు.

ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వాణిజ్యరహదారికై సంప్రదింపులు

రావల్పిండి, జూన్ 24 : ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, టర్కీ, సోవియట్ యూనియన్ల మధ్య వాణిజ్య, రవాణాలకు సంబంధించిన సమావేశం ఒకటి ఏర్పాటు చెయ్యాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆఫ్ఘన్ రేడియో నిన్న రాత్రి ప్రకటించింది. ఈ సమావేశం కాబూల్‌లో జరుగుతుందని, పైన పేర్కొన్న దేశాలతో ఈ విషయమై సంప్రదింపులు ప్రారంభించామని యీసీ, కూడా ఆ రేడియో ప్రకటించింది.

విదేశ వ్యవహారాలలో తన అలీన విధానం దృష్ట్యా ఏ సైనిక ఒడంబడికలోనూ ఆఫ్ఘనిస్తాన్ భాగస్వామి కాజాలదని రేడియో ప్రకటించింది. ఆసియా దేశాలు సమిష్టిగా ఒక రక్షణ ఒడంబడిక ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ బ్రెజ్నేవ్ చేసిన సూచనను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చెయ్యబడినట్లు ఇక్కడ పరిశీలకులు భావిస్తున్నారు.

'కులవ్యవస్థ దేశప్రగతికి హానికరం'

శ్రీ జగ్‌జీవన్‌రామ్ విమర్శ

కాన్పూరు, జూన్ 24: భారతీయ సమాజంపై బాగా ప్రభావంగల కులవ్యవస్థ త్వరగా అంతరించిపోతున్నదని కేంద్ర ఆహార శాఖ మంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ నిన్న అన్నారు.

నిన్న ఉత్తరప్రదేశ్‌లో దళితవర్గ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ శ్రీ జగ్‌జీవన్‌రామ్ కులవ్యవస్థ సృష్టించిన తరతమ భేదాలను శీఘ్రగతిని తొలగించడం జరుగుతున్నదని, దానిని పునరుజ్జీవింపచేయడం పూరీ జగద్గురువులు కానీ, మరే వ్యక్తి కృషి వల్ల జయప్రదం కానేరదని అన్నారు.

హిందువులలో ఉన్నత కులస్థులు నాగరిపట్టు కొనసాగపోవడం వలన దేశంలో ఆహార ఉత్పత్తి తక్కువగా ఉన్నదని ఆయన అన్నారు. ఇందుకు కులదురభిమానం కారణం అని ఆయన అన్నారు.

భూమిని దున్నని వారికి భూమి మీద హక్కులేదని, వారు దేశానికి శత్రువులని ఆయన అన్నారు. కులవ్యవస్థ కొనసాగితే అది దేశ ఆర్థిక ప్రగతిని కుంటుపరచేటట్లు చేయడమేగాక, దేశ విచ్ఛిత్తికి దారితీయగలదని ఆయన అన్నారు.

దక్షిణ ఎమెన్‌లో మార్పులు

ఏడెన్, జూన్ 24: దక్షిణ ఎమెన్ రిపబ్లిక్ ప్రధానిగా మహమ్మద్ అలీ హైథెమ్, అధ్యక్షునిగా సలీమ్ అలీ రుబ్బీని జాతీయ విమోచనసంస్థ నిర్ణయించింది.

1967 నుండి అధికారంలో ఉన్న క్వాథన్ మహమ్మద్ అల్ షా అబీ అధ్యక్షపదవికి రాజీనామా ఇచ్చిన తర్వాత ఈ మార్పులు జరిగాయి.

జపాన్ రాజదంపతులతో ప్రధాని సమావేశం

టోక్యో, జూన్ 24: టోక్యోలో నూతనంగా నిర్మించబడిన రాజప్రాసాదంలో జపాన్ చక్రవర్తి హిరోహిటో, ఆయన సతీమణి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి ఘనస్వాగతం ఇచ్చారు.

రాజదంపతులతో ఆమె సంక్షిప్తంగా ప్రసంగించి, పరస్పరం శుభాకాంక్షలు అందజేసుకొన్న అనంతరం ప్రధానికి వారు ఘనమైన విందు చేశారు.

శ్రీమతి గాంధితో బాటు భారతీయ రాయబారి శ్రీ ఎస్.కె. బెనర్జీ, పార్టీ ఇతర సభ్యులు ఉన్నారు.

జపాన్ ప్రజల నుండి ఎంతవరకు నేర్చుకొనడానికి సాధ్యమో అంత నేర్చుకోవలసి ఉందని ప్రధాని నేడు జపాన్‌లో నివసిస్తున్న భారతీయులకు సలహాయిచ్చారు.

భారతీయ రాయబార కార్యాలయంలో గుమిగూడిన భారతీయులతో ప్రధాని మాట్లాడుతూ పైవిధంగా అన్నారు.

అంతకుముందు, ప్రధాని భారతీయ బాలలతోనూ, వారి తలితండ్రులతోను కొంత సేపు గడిపారు.

భారతీయ రాయబార కార్యాలయం నుండి ప్రధాని అతిథి భవనానికి వెళ్లి అక్కడ 50 నిముషాలసేపు జపాన్ స్త్రీలతో సంభాషించారు.

ప్రపంచంలో ఇద్దరు మహిళా ప్రధానులలో ఒక ప్రధానిని కలుసుకున్నందుకు తామెంతో గర్విస్తున్నామని మహిళా సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన జపాన్ స్త్రీలు శ్రీమతి గాంధితో అన్నారు.

గాంధీ శతజయంతి స్మారక పతకాలు

మహాత్మాగాంధీ శతజయంతి స్మారకార్థం జపాన్ ప్రపంచ శాంతి సంఘం 3 పతకాలను విక్రయించనున్నది. కొన్ని పతకాలను ప్రధానికి బహూకరిస్తారు. అనంతరం జపాన్‌లో వెండి, బంగారం, ప్లాటినమ్ పతకాలను విక్రయిస్తారు. ఈ పతకాల వల్ల లభ్యమైన ధనాన్ని సహాయక చర్యలకు ఇండియాకు విరాళంగా ఇస్తారు.

ఇళ్ళ ధరలపై ప్రభుత్వ ఉత్తరువులు చెల్లవని హైకోర్టు తీర్పు

హైదరాబాద్, జూన్ 24: పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో హౌసింగ్‌బోర్డు నిర్మించిన ఇళ్లకు ధరలను నిర్ణయించటం విషయంలో 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువులు చెల్లనేరవని హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ కొండా మాధవరెడ్డి తీర్పు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వం హైదరాబాద్‌లో హౌసింగ్‌బోర్డు నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న వారికి ఆ ఇళ్లను తక్కువ ధరలకే కొనే సౌకర్యంకల్పిస్తూ 1964 లో ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. ఈ ఉత్తరువు ప్రకారం 1956 లో ఇంటి స్థలానికి ఉన్న ధరకు ఇల్లు కట్టించటానికి అయిన ధరనుకలిపి ఆ మొత్తానికి ఆ ఇళ్లు అందులో నివసిస్తున్నవారికి అమ్మబడుతుంది. ఈ విధంగా అయితే అప్పుడు ఉన్నధరల కంటె ఈ ఇళ్ళు చాలా చవుకగా లభిస్తాయి. అయితే ఈ ఉత్తరువులలో ప్రభుత్వం నిర్ణయించిన తగ్గింపుధరకంటె అంతకుపూర్వమే ఎవరైనా ఎక్కువమొత్తం చెల్లించి ఉంటే వారికి ఆ ఎక్కువమొత్తం తిరిగి ఇవ్వబడదు.

ఈ విషయంపై 25 మంది హైకోర్టులో రిట్‌పిటీషన్ దాఖలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం నిరంకుశంగానూ, రాజ్యాంగంలోని 14 సూత్రానికి వ్యతిరేకంగానూ ఉన్నాయనీ, ఇళ్లధరలను అందరికీ సమానంగా నిర్ణయించాలనీ తమ దరఖాస్తులో పేర్కొన్నారు.

న్యాయమూర్తి శ్రీ మాధవరెడ్డి ఈ దరఖాస్తును ఆమోదిస్తూ అందరికీ ఒకేధరకు ఇళ్లు అమ్మాలనీ ఎక్కువమొత్తాలను చెల్లించిన వారికి ఆ మొత్తాలను ప్రభుత్వం తిరిగి ఇచ్చి వెయ్యాలనీ తీర్పునిచ్చారు.

చిత్రజగత్తు

'వరదబాధితుల సహాయార్థం విరాళాలకు తిరిగారుగదా ఎంత వసూలు చేశారు?'

'రెండు వేలకు పైగానే వసూలు అయింది. ఏంలాభం, తిరగడానికి అంతకంటే ఎక్కువే ఖర్చయింది.!'

భారత్ సేవక్‌సమాజ్ చే సహాయక చర్యలు

హైదరాబాద్, జూన్ 23 : ఇటీవల తుపాను, వరద ప్రమాదాలకు గురియైన గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాలలో రెండువేల ఇండ్లు కట్టించడానికి, మరికొన్ని ఇళ్ళు బాగుచేయించడానికి భారత సేవక్‌సమాజ్ నిశ్చయించింది. ఈ జిల్లాలలో జరిగిన నష్టం పరిశీలించడానికి సమాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల బృందం త్వరలో ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. కేంద్ర భారత్ సేవక్ సమాజ్ ప్రతినిధి ఒకరు వీరితో కూడా పర్యటిస్తారు.

ఇళ్లు కట్టించడమే కాక, గండ్లుపడిన చెరువులు, పొలాలుబాగుచేయించడం, బాలలు, వృద్ధులు, అవిటివారు మొదలైనవారికి ఉచిత భోజనాలు కల్పించడం మొదలైన సహాయ కార్యక్రమాలను భారత సేవక్‌సమాజ్ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.

కేథలిక్ సహాయ కార్యక్రమాల ఆధ్వర్యంలో పై పనులు జరుగుతాయి.

రొడీషియాపై ఓటింగ్ వాయిదా

న్యూయార్క్, జూన్ 24 : రొడీషియాలోని శ్వేతజాతి ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి బలప్రయోగం అవసరమన్న ఆఫ్రికన్ రాజ్యాల తీర్మానంపై ఓటింగ్ భద్రతా సంఘం 24 గంటలకు వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నమే వోటింగు తీసుకొనవలసి ఉంది.

ఆషాఢమాసం

ఆషాఢమాసమనగానే మనస్సుకెంతో ఆనందం, ఉత్సాహం ఏర్పడతాయి .. చంద్రబింబాలు చెరిగిపోసే శ్వేతాంబర దృశ్యం తర్వాత చల్లదనం తెచ్చి గుమ్మరించడం వల్ల ఆషాఢానికి అంత మర్యాదా మన్ననా ఏర్పడివుంటాయి.

అందులో ఆషాఢమాసంలో మొదటి దినం కల్పించే ఆనందం వర్ణనాతీతం. ఈ ప్రథమ దినాన్ని కాళిదాసు తన కవితలో చొప్పించి అఖండ గౌరవం కల్పించాడు.

'ఆషాఢస్య ప్రథమదివసే' అనే శ్లోకం భాషాప్రియులందరూ ఎప్పుడూ మాట్లు వల్లించుకొంటూ వుంటారు. విజంగా ఆ వాక్యాలు వినగానే మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది.

ఆకాశం మీద నల్లటి మేఘాలు పట్టి, చిరుజల్లులు కురుస్తుండగా, కాళిదాసు మహాకవి, కలలలో మునిగి, ఘంటం చేత పట్టి ఏవో శ్లోకాలు వ్రాసుకొంటున్న దృశ్యం కనిపిస్తుంది.ఈ కాలంలో వారికి కూడా ఆషాఢమాసమనగానే ఏదో మధురానుభూతి కలుగుతుంది.

కోరికల్ని ఆషాఢంలో దింపి

కష్టంలో తీర్థ నైరాశ్యానికి తట్టుకోలేని మానవులు కోరికల్ని ముందుగా తీసుకుపోయి 'ఆషాఢం'లో దింపి, కష్టంలో నిశ్చింతులుగాకూర్చోవడంజరుగుతూవుంటుంది.

ఏ ఆలోచన మనస్సుకి వచ్చినా—"కాని ఆషాఢం రావాలి" అనుకోవడం కూడా పరిపాటి. అంటే నేసవిలో ప్రపంచం స్తంభించిపోతుందని కాదు...హృదయాలు అంతగా స్పందించవు.

ఆషాఢంలో అనుభవం, శ్రావణంలో శాంతి, భాద్రపదంలో హృద్యత— అని అంటూ వుంటారు పెద్దలు. ఆషాఢాన్ని తలుచుకొని ఆరునెలలు, మాఘున్ని తలుచుకొని మరో ఆరునెలలు గడపవచ్చు, జీవితంలో అంటూ వుండేవాడు మా పూర్వీకుల ఒక అనుభవశాలి.

ఆషాఢం వచ్చి చిరుజల్లులు కురుస్తున్నప్పుడు, అందరి వదనాలు మంచులో తడిసిన పువ్వుల్లాగా మారడం సహజం. దేశంలో రాజకీయంగా అరాచకాలు, ఆర్థికంగా సంక్షోభాలూ, సాంఘికంగా వైమనస్యాలు ఏర్పడిన తరుణంలో కూడా ఆషాఢమాసం ప్రత్యేకత సంతరించిపోదు..

అందులో ఈ సంవత్సరం రెండు ఆషాఢాలు వచ్చాయి...వీటినితలిస్తే ఆనందం రెట్టింపవలసిందే కాని పైన సంక్షోభాలు, రాచకాలు, గాలిపేర్చుకోనివ్వడం లేదు.... అయినా ఆషాఢ మేఘాల వంక చూచి కొంత సేపటిని తీర్చుకోవడానికి అవకాశం వుంది.

ఆషాఢంలో అత్తా - కొత్త కోడలూ

ఆషాఢమాసంతో కొత్తకోడలు అత్త ముఖం చూడకూడదనీ, కొత్త అల్లుడు ఆయన అత్త ముఖం చూడకూడదనీ — శాస్త్రం వుంది. అంటే—పైన చెప్పిన జంటలు ఒక చోట గడపకూడదని నిర్వచనం.

సర్వసామాన్యంగా ఆలోచిస్తే—కొత్తగా పెళ్లయిన వారు ఆషాఢమాసాన్ని ఎంతగా పొగుడుతారో, అంతగా నిందిస్తూవుంటారు పై ఆచారాన్ని బట్టి. ఈ ఆచారం ఎందుకు పుట్టిందో తెలియదుగాని, పూర్వం దీన్ని గట్టిగా పాటిస్తూ వుండేవారు. ఇప్పుడేం వుంది ...పెళ్లిఅయిన మర్నాడు పెళ్లికూతుర్ని వెంట వేసుకొని ఏ డెహరాడూన్ వెళ్లిపోవడమో జరుగుతోంది.

అవతలకు వెళ్లిన తర్వాత ఆ క్రొత్త వాతావరణంలో క్రొంగొత్త వలపుల్లో అత్త వరో, మామెవరో వాళ్ల గడపెక్కడో, సింహద్వారమెక్కడో ఎవరికి జ్ఞాపకం వుంటుంది...

ఆషాఢంలోనే హనీమూన్

మొన్న ఇలాగే ఒక జంట ఎగిరిపోతుంటే, తండ్రి కొడుకుని బతిమాలుకొన్నాడు "శ్రీన్, కాస్త సత్యనారాయణ వ్రతమన్నా చేసుకొని వెళ్లండిరా తిరిగి ఎన్నాళ్లకు వస్తారో" అని.

దానికా పుత్రరత్నం ఇలా చెప్పాడు: "నాన్నా...మేమిక్కడ వ్రతాలు చేస్తూ కూర్చుంటే అక్కడ ఉద్యోగానికి ఉదాసీన అవుతుంది. పైగా మేము హాయిగా హనీమూన్ వెడుతుంటే మీరు అడ్డుపెట్టడం మేమిటి?" అని.

అనడమేమిటి ఆ రాత్రే ఇద్దరూ తూనిగల్లాగా ఎగిరిపోయారు డెహరాడూన్‌కి. ఇలాటి జంటలు ఎన్నో బయులుదేరాయి ఈ కాలంలో. వీరికి ఆషాఢమాసం ఏం జ్ఞాపకం వుంటుంది.

ఒక మాసంలో మాత్రం అత్త ముఖం...

చదువుకొన్న ఒక సౌభాగ్యవతి ఆషాఢమాసాన్ని గురించి మాట్లాడుతూ —ఈ ఆషాఢమాసమేమిటి?...మీరు జర్మనీ, పశ్చిమ జర్మనీల మధ్య పెట్టిన అడ్డుగోడలాగా... అయినా అత్తల ముఖాలు ఆషాఢమాసంలో చూడకూడదనే నిబంధనేమిటి?

ఒకప్పుడు మాత్రం చూడాలని ఎవరు అభిలాషపడుతున్నారు. నామట్టుకు నేను ఆవిడ ముఖం ఏమాసంలోనూ చూడాలనుకోవడం లేదు—అని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పింది.

ఆహ్లాదకరంగా గడపవలసిన ఆషాఢ మాసంలో, అత్తా, కోడలూ ఒక ఇంట్లో వుంటే—అత్తగారు పెత్తనం చెలాయించడం మానుకోదుగనుక—అలాటి సందర్భంలో ఎంత మంచికోడలికైనా అత్తగారికి ఎదురుతిరగాలని బుద్ధిపుడుతుంది గనుక—ఈ కల్లోలం ఆణచడానికిగాను —ఇద్దరూ వేరుగా వుండటం ఎందుకైనా మంచిదని పైనచెప్పిన నిబంధన ఒకటి పెట్టివుంటారు.

ఆషాఢంలో అమ్మ పూర్ణ యాత్ర

ఇటీవల ఒక ఉద్యోగం చేస్తున్న యువకునికి వివాహమైంది. పెళ్లి పేరు చెప్పి ఒకనెల శలవు పెట్టివచ్చాడు. ఆషాఢ మాసం అందులోకి వచ్చింది. అత్తాకోడళ్ల శాస్త్రం విన్నాడు. ముందు "నాన్‌సెన్స్" పొమ్మన్నాడు.

కాని తల్లిని బాధపెట్టడం దేనికని ఒక ఉపాయం ఆలోచించాడు. అప్పుడు వాళ్లమ్మ దగ్గిరచేరి మెల్లగా చెప్పాడు "అమ్మా నిన్ను ఎన్నాళ్లనుంచో కాశీ పంపించాలని నా కోరిక. కాని పడలేదు. ఇప్పుడు నేనూ నెలశలవు పెట్టాను. పైగా కోడలు యింటికి వచ్చింది. కనుక నువ్వు హాయిగా ఒక నెల రోజులు యాత్రలు సేవించిరా— పూర్ణా యాత్రా స్పెషల్ బయులుదేరుతోంది" అని అవిజ్ఞప్తి చేసి బలిపించి, రెండురోజుల తర్వాత బంగీ కట్టి సత్తు కట్టి ఆ యాత్రాస్పెషల్‌లో పడేసి చక్కావచ్చాడు.

పాపమా అత్తగారు "కోడలు వచ్చిన వేళావిశేషం మంచిది. నాకు కాశీవిశ్వనాథుని దర్శనభాగ్యం లభిస్తోంది—"అని అంతులేని ఆనందంతో బయులుదేరి చక్కాపోయింది. కోడలు భర్తను చూచి "మీ దగ్గిర చక్కటి టిక్కెట్లున్నాయండీ అయితే దయతలిచి అని నాదగ్గిర మాత్రం ప్రయోగించకండి—మీకు పుణ్యం వుంటుంది" అని బతిమాలిందిట.

"అసలే ఆషాఢమాసమంటే భయం. అందులో అధికం కూడా. ఏం ఖర్మం!"—అని చాలామంది క్రొత్తకోడళ్ళు గోడలు పడిపోతున్నారుట. ఈ మాసంలో అనుకోకుండా వచ్చే అతిథుల్ని చూచి "వచ్చాడు ఆషాఢభూతి" అని విసుక్కొంటూ వుంటారు గృహిణులు.

—రామారావు

తెలంగాణా ఏర్పడేవరకు విద్యా సంస్థలకు విద్యార్థులు హాజరుకారు

కరీంనగర్‌లో శ్రీ మల్లికార్జున్ ప్రకటన

కరీంనగర్, జూన్ 24: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ జూన్ 17 వ తేదీన ఇక్కడ [illegible] ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు జరిగే వరకూ విద్యార్థులు [illegible] కళాశాలలకు, పరీక్షలకు హాజరుకారని తమ దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి అనేకసార్లు విద్యార్థులు ఎంతగానో త్యాగం చేశారని, అంతేగాక, ఒక అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని కూడా పోగొట్టుకున్నారని, ఇంత జరిగిన తర్వాత ఈ ఆందోళనను ఉపసంహరించుకోవడం అనేది విద్యార్థి లోకానికి అనుచితం కాగలదని శ్రీ మల్లికార్జున్ అన్నారు.

"ఆత్మ గౌరవం [illegible] విద్యార్థులు పోగొట్టుకున్నందుకు [illegible] పశ్చాత్తాపపడ్డారు" అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న విషయంపై వారి అభిప్రాయం [illegible] శ్రీ మల్లికార్జున్ సమాధానమిస్తూ, "ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఉండటం మనేది 'హాని' కరమని, అందువల్లనే ఆయన దిగిపోవాలని కోరటం జరుగుతున్నదని చెప్పారు. ప్రజాసంఘం ఏర్పాటుపై ఆయన అసంతృప్తి [illegible] అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షులో డాక్టర్ చెన్నారెడ్డి అన్నివిధాలా సంతృప్తికరంగా, నిర్మాణాత్మకంగా సమర్థవంతంగా కృషిచేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడుగా డాక్టర్ చెన్నారెడ్డి పదవి స్వీకరించిన సమ్మతి చాలావుంది. శాసనసభ్యులు తెలంగాణా ప్రజాసమితిలో చేరి పనిచేయడానికి ఒక విధానం తీసుకున్నారని ఆయన చెప్పారు. తరువాత శ్రీ మల్లికార్జున్ కరీంనగర్ న్యాయవాద సంఘం సభ్యులను కలుసుకున్నారు. (ప్ర. వి.)

కళాశాలలు తిరిగి ప్రారంభించే సమస్య విద్యార్థి నాయకులతో వైస్‌ఛాన్సలర్ చర్చలు

హైదరాబాద్, జూన్ 24: జూలై 1 వ తేదీనుండి ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలు ప్రారంభించే విషయమై అంగీకరించే నిర్ణయం తాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ కార్యవర్గ సభ్యులతో చర్చించగలనని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ నేడు విద్యార్థి ప్రతినిధులకు [illegible]

గ్రహబలం

26-6-69 గురువారం

ఆశ్వీయుజ మాస శుక్లపక్షం [illegible] 10—50 అంతటికి ఏకాదశి, ఉపవాస దినము, తిథికి ద్వాదశి, స్వాతి ఉదయం 6—0 ఆస్త్రైన విశాఖ నక్షత్రం— దుర్ముహూర్తం గమనించి పగలు 10 గం.లలోపుగ ప్రయాణము, వ్యవసాయపు పనులు చేయవచ్చును.

మేషం: మీ కార్యక్రమాలలో కొన్నిటిని, ఆర్థికంగా అరికొరలు, ఊహించనిఖర్చులు, ముఖ్య కార్యాలు పూర్తి చేసికొని బయట పడటం మంచిది.

వృషభం: అనుకూలమైన రోజు, మీ మాటకు విలువనిస్తుంటారు. పుణ్యకార్యాలకై వ్యయం చేసినా, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసివస్తుంది. కార్యసిద్ధి, జయం.

మిథునం: ఇంటా—బయట ఒత్తిడి [illegible] — వ్యర్థ ఆలోచనలు. ముఖ్య విషయాలకై ప్రయాణం, విద్యాభ్యాసంగా భంగం.

కర్కాటకం: శత్రువులు బుుణబాధలు కలతలను చూపిస్తారు. అయినా ప్రయత్నపూర్వక [illegible] వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. సోదరవర్గ [illegible] భయం సందేహాలు.

సింహం: ఆర్థికంగా ఇబ్బందులు — మీ [illegible] కుటుంబంలో అభిప్రాయ భేదాలు, కలుషితమైన [illegible] తగ్గుదల. అయినా ప్రయత్నం సఫల్యం.

కన్య: [illegible] ఆరోగ్య భంగం, ఆర్థిక సాయం లభించటం, ఇంట సుఖం తక్కువ, నిత్యకార్యక్రమాలకు ఆటంకాలు. ఆహార ఆపరిత్తృప్తి. ఆర్థికంగా లోటు ఉండదు.

తుల: శుభం — పంతోషం ఆహ్లాదం. [illegible] ఉన్నతాధికారుల [illegible] కార్యక్రమాలు సిద్ధిస్తాయి. విద్యాసక్తి పెరుగవచ్చు.

వృశ్చికం: ఆర్థికంగా కలిసిరాని కాలం. ఇబ్బందుల [illegible] సహాయం అపేక్షించుట భ్రమ. వృథా శ్రమ, పేరు పోగొట్టుకోవద్దు. సోదరులతో జాగ్రత్త సూచన.

ధనుస్సు: అనుకూలమైన రోజు. వృత్తి ఉద్యోగాలలో పురోగతి. ఆదాయం పెరుగుతుంది. [illegible]

మకరం: మీ గౌరవ ప్రతిష్ఠకు [illegible] మనశ్శాంతి [illegible] బంధు మిత్రులతో విరోధ భేదాలతో కాలం గడుపుతారు.

కుంభం: ఆరోగ్యం బాగుండదు. మీ భావాలలో నిలకడలేని స్థితి, ఆర్థికంగా [illegible] ఆహార అసంతృప్తి.

మీనం: వృత్తిలో అభిప్రాయ భేదాలు, ఆరోగ్య లోపం, కీర్తి ప్రతిష్ఠలకు భంగం ఏర్పడే సూచన. ప్రయత్నాల సంచలనం. కార్యక్రమాలకు ఆటంకాలు.

ఎన్. జి. ఓ. ల సమ్మె 14 వ రోజు

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణా నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమ్మె ప్రారంభించి నేటికి 14 రోజులైంది.

ఈ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. వెంకటరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో సమ్మె జంటనగరాలలో 80 శాతం, జిల్లాలలో 90 శాతం విజయవంతమైనట్టు పేర్కొన్నారు.

జంటనగరాలలో సమ్మె పరిస్థితి కూడా 'ప్రోత్సాహకరం' గానే ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

[illegible] హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి [illegible] చెప్పారు. శ్రీ కె. రాజేంద్ర ప్రసాద్ [illegible]

ఎన్.జి.వో. ల సమ్మె హుజూర్‌నగర్ సభలో అభినవ ప్రకటన

కోదాడ, జూన్ 24: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం హామీ ఇచ్చేంతవరకూ ఎన్. జి. ఓ. ల సమ్మె కొనసాగుతుందని, నిన్న హుజూర్‌నగర్‌లో జరిగిన తెలంగాణా కన్వెన్షన్‌లో తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ప్రజ [illegible] ఆయన అన్నారు. సర్వీస్ సమస్యలు ప్రత్యేక రాష్ట్రంలో తప్ప పరిష్కారం కావని ఆయన పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ పతనానికి కాలం ఆసన్నమైనదని మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ ఇ. వి. పద్మనాభన్ అన్నారు. తెలంగాణాలోని అంధ్రులు ఈ సామూహిక ఉద్యమంలో సహకరించాలని తెలంగాణా ప్రజా సమితి నాయకుడు శ్రీ కె. జితేంద్రరెడ్డి అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం [illegible] చేసుకోగలమని ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ పట్టభద్రుడు శ్రీ డి. రామిరెడ్డి అన్నారు. శ్రీ డి. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ కోటేశ్వరరావు స్వాగతం చెప్పారు. శ్రీ సిహెచ్. చౌదరి ప్రసంగించారు. (ప్ర. వి.)

కేంద్ర నాయకుల ఆసక్తిపై శ్రీ రామచంద్రారెడ్డి ప్రకటన

హైదరాబాద్, జూన్ 24: కేంద్ర నాయకులు తెలంగాణా సమస్యను తీవ్రంగా పరిశీలిస్తున్నారని, తెలంగాణా సమస్యను సత్వరం పరిష్కరించవలసిన ఆవశ్యకతను [illegible] శ్రీ రామచంద్రారెడ్డి నేడు ఇక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. శ్రీ రామచంద్రారెడ్డి, ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష [illegible] నేటి సాయంత్రం హైదరాబాదుకు తిరిగి వచ్చారు. తెలంగాణా నాయకులలో ప్రతి ఒక్కరూ, ఈ సమస్యకు సంబంధించిన అన్ని విషయాలపై తమ అభిప్రాయాలను కేంద్ర నాయకులకు సువ్యక్తం చేశారని కాంగ్రెస్ కార్యవర్గ [illegible] కేంద్ర నాయకుల [illegible] అభిప్రాయాలు [illegible] ఆయన అన్నారు.

పరిస్థితిని అవగాహన చేసుకునే నిమిత్తం రాజధానికి రావలసిందిగా కేంద్ర నాయకులను ఆహ్వానించినట్లు శ్రీ రామచంద్రారెడ్డి తెలియజేశారు.

పార్లమెంటు సభ్యుల రాజధాని సందర్శన

హైదరాబాద్, జూన్ 24: శ్రీ హరికిషన్ శాస్త్రి, ఫూలోక [illegible] చెందిన నాయకులతో సహా 6 గురు లేక 7 గురు పార్లమెంటు సభ్యులు, తెలంగాణా పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి జూలైలో రాజధానికి రాగలరని పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి, శాసనసభ్యుడు శ్రీ టి. అంజయ్య నేడు ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

కోదాడలో అరెస్టులు

కోదాడ, జూన్ 24: హుజూర్‌నగర్ పోస్టాఫీసు ముందు శ్రీ జి. వెంకటరెడ్డి, శ్రీ కోటేశ్వరరావు ఆధ్వర్యాన పికెటింగ్ జరిగింది. నేడు 17 మందిని అరెస్టు చేశారు.

మిరియాలగూడెంలో గుమాస్తాల సంఘం ఆధ్వర్యాన ఆర్. డి. వో. కార్యాలయం ముందు 150 మందితో పికెటింగ్ జరిగింది. 25 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొన్నారు.

మంగళగిరిలో కలరా: అయిదుగురి మృతి

మంగళగిరి, జూన్ 24: మంగళగిరిలో ఇంతవరకు 50 మందికి కలరావ్యాధి సోకగా వారిలో అయిదుగురు మృతి చెందారు. వ్యాధిని అరికట్టడానికి ఆరోగ్యశాఖాధికారులు చర్యలు తీసుకొంటున్నారు. (ప్ర. వి.)

రాష్ట్రపతిపాలన ఆవశ్యకత: చెన్నారెడ్డి పునరుద్ఘాటన

సూర్యాపేట, జూన్ 24: ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికాని, ఆయన స్థానే రాబోయే వ్యక్తికాని తెలంగాణాలో ఇప్పుడు ఏర్పడి ఉన్న పరిస్థితిని అదుపులో పెట్టలేరని తాను భావిస్తుండడంవల్ల, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టవలసిందిగా తాను కోరుతున్నానని తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి, హైదరాబాదుకు బయల్దేరి వెళ్తూ ఇక్కడ పేర్కొన్నారు.

శ్రీ నిజలింగప్ప రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టడంవల్ల ప్రయోజనం లేదని, ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే విషయంపై ఆయన తాను ఇటువంటివి చెప్పలేనన్నారని ఆయన చేసిన ప్రకటనలోని సారాంశాన్నిబట్టి అర్థమవుతున్నదని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టవలసిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ, ఆరు నెలలుగా ఉద్యమం సాగుతూ పరిస్థితి అంతకంతకూ విషమిస్తున్నప్పటికీ కేంద్ర నాయకులు రాష్ట్రపతిపరిపాలన ప్రవేశపెట్టడానికి ఇప్పుడు కూడా ఎందుకు అంగీకరించడం లేదో తనకు అర్థం కావడం లేదని డాక్టర్ చెన్నారెడ్డి అన్నారు.

చర్చలు జరపడానికి తగు వాతావరణం కల్పించవలసిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టీకరించారు.

మహానుభావులు ప్రశాంత పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి చర్చలు ప్రారంభించాలని శ్రీ నిజలింగప్ప అనడంవల్ల, ప్రత్యేక రాష్ట్రవాదాన్ని ఆయన పూర్తిగా త్రోసిపుచ్చారని అనడానికి అవకాశం లేదని డాక్టర్ రెడ్డి అన్నారు. అంతేకాక, రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టనిదే తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏ విధంగా ఏర్పడగలవో తనకు అవగతం కావడం లేదని కూడా ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కేవలం ప్రాంతీయమైన వివాదంగా నెట్టివేయడం పొరపాటని ఆయన స్పష్టీకరించారు.

గత 12, 13 ఏళ్ళుగా ఆంధ్ర నాయకులు చేసిన అవకతవకలవల్ల ప్రత్యేకరాష్ట్రం కావాలని ఒత్తిడి చేయవలసిన అవసరం ఏర్పడిందని డాక్టర్ రెడ్డి చెప్పారు.

తెలంగాణాకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోవటానికి తోడ్పడ్డాయని ఆయన స్పష్టీకరించారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ప్రసంగిస్తూ, అప్పటి ప్రధాని శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోతే తెలంగాణా ప్రజలు విడిపోవచ్చునని ప్రకటించారని కూడా డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

తెలంగాణా ఆందోళన ఉధృతం కావడానికి కేంద్ర నాయకులు తగు చర్యలు తీసుకోకపోవడం ఇలా తగిన సమయంలో శ్రీ చెన్నారెడ్డి ప్రకటించారు.

తెలంగాణా ఆందోళన ఉధృతమవుతుందని, ప్రజాసమితి పిలుపునందుకొని ప్రజలు ఆందోళనలో అధిక సంఖ్యలో పాల్గొంటారని శ్రీ చెన్నారెడ్డి అభినందించారు.

తెలంగాణా నాయకుల అభిప్రాయాన్ని కేంద్రం తెలుసుకొన్నదని, అందువల్ల తగిన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు. రాష్ట్రపతిపాలనలో మొదలు పెట్టి అనుకొన్న లక్ష్యాన్ని సాధించేవరకు తెలంగాణా ఆందోళన కొనసాగగలదని అన్నారు.

హైదరాబాద్‌లో నిన్న నిజలింగప్ప చేసిన ప్రకటన తెలంగాణాలో పరిస్థితిని ఉపసంహరించేటట్లుందని శ్రీ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణా ప్రజలు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఆందోళన ఉధృతం చేసి మరింత త్యాగాలు చేయడానికి నిజలింగప్ప ప్రకటన ప్రోత్సాహం చేయగలదని శ్రీ లక్ష్మణ్ అన్నారు.

భారత సందర్శనకు జపాన్ ప్రధాని సమ్మతి

టోకియో, జూన్ 24: భారత దేశాన్ని వీలైనంత త్వరగా సందర్శించవలసినదిగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇసకు సాటో నేడు అంగీకరించారు. ప్రధాని ఆహ్వానానికి శ్రీ సాటో, తన అంగీకారాన్ని కూడా తెలిపారు.

తాను భారత దేశం 1958లో సందర్శించినప్పటికీ ఇప్పటికే చాలాకాలమైనదని శ్రీ సాటో శ్రీమతి ఇందిరాగాంధీ ఆహ్వానంపట్ల హర్షం ప్రకటించారు. తాను భారత దేశం సందర్శించడానికి ఆతృతతో ఉన్నానని, అయితే ఇంత త్వరలో ఒక తేదీని కూడా నిర్ణయించలేకపోతున్నట్లు శ్రీ సాటో చెప్పారు.

నేటి సాయంత్రం శ్రీ సాటోతో చర్చలు జరిపినపుడు ప్రధాని శ్రీమతి గాంధీ ఈ ఆహ్వానాన్ని అందజేశారు.

'తెలంగాణా సమస్యపై ఏమాత్రం జాప్యం తగదు'

కేంద్రనాయకులకు శ్రీ సంజీవయ్య హెచ్చరిక

న్యూఢిల్లీ, జూన్ 24: తెలంగాణా సమస్యను పరిష్కరించడంలో ఇంకా ఏమాత్రం ఆలస్యం జరిగినా అది మరింత హానికరం కాగలదని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ డి. సంజీవయ్య నేడు హెచ్చరించారు.

ఈ సమస్య తీవ్రమైనదని, అత్యవసరమైనదని పరిగణించి సత్వర పరిష్కారానికి అనువైన యోగ్యమైన ఒక పరిష్కారం కనుగొనవలెనని కేంద్రనాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ సంజీవయ్య ఒక ప్రకటనచేస్తూ 'తెలంగాణా నాయకులకు కేంద్ర నాయకులకు మధ్య జరిగిన సంభాషణలు విఫలంకావడం [illegible] తెలంగాణా సమస్య [illegible] ఆశలు అడుగంటుతున్నాయి. సలుగురు తెలంగాణా నాయకులు—డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీ పి. వి. రాఘవులు(?) [illegible] శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి ఢిల్లీకి రప్పించడం అనేది ఒక ప్రాముఖ్యమైన కార్యం. వీరు కాంగ్రెస్ కార్యవర్గం ముందు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణా నాయకులు ఢిల్లీ నుండి ముఖ్యమైన వాతావరణంలో నాలుగురోజులపాటు చర్చలు జరిపారు, సమస్య పరిష్కారం కాగలదన్న ఆశలు మొలకెత్తాయి— ఇవన్నీ నాకెంతో సంతోషాన్ని కలిగించాయి.

అయితే, దురదృష్టవశాత్తూ సంభాషణలు ఒక ప్రతిష్టంభన దశలో పరిసమాప్తమైనవి. అయినా, తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి తెలంగాణా నాయకులకు అవకాశం కలుగడంవల్ల కొన్ని సత్ఫలితాలు వచ్చాయి. మొదటిది — ఆ తెలివిడితో పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర నాయకత్వంపై ఇంకొంత పడింది. రెండవది — తెలంగాణా సమస్యపై కాంగ్రెస్ కార్యవర్గం నిన్నటి వరకు ఏవిధమైన తీర్మానం చేయలేదు. కాగా తెలంగాణా నాయకులతోను, అవసరమైతే ప్రధాని, ఉపప్రధాని, హోం మంత్రి మున్నగు కేంద్ర నాయకులతోను ఇకముందు కూడా సంప్రదింపులు కొనసాగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు అధికారం ఇవ్వబడింది. మూడవది— ప్రత్యేక తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసినందుకు [illegible] తెలంగాణా కాంగ్రెస్ వాదులపై క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ప్రమాదానికి తొలగిపోయింది. తెలంగాణా ఆందోళన సందర్భంగా హైదరాబాద్‌లో ఏరోజుకారోజు జరుగుతున్న సంఘటనలను నేను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. ఆందోళన నానాటికీ తీవ్రమవుతున్నది. ప్రభుత్వం [illegible] కనిపిస్తున్నది [illegible] తిరస్కరణ [illegible] ప్రజలు [illegible] కుంటూ [illegible] పెనుముడి బిగుసుకున్నాయి.

"జంటనగరాలలోని ఆంధ్రులు రక్షణ లేదన్న భయంతో అక్కడనుంచి వెళ్ళిపోతున్న వార్తలు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నవి. ఆంధ్ర, తెలంగాణా ప్రజల సోదర సంబంధభావాలు భగ్నమయ్యే పని ఏదీ చేయరాదు. ఆంధ్రులలో విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పే వారు లేరని పోకుండా చూడవలసినదిగా నేను నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాని, హోం మంత్రి ఇటీవల హైదరాబాదును సందర్శించారు. ఉద్యమం తీవ్రత వారు అవగతం చేసుకుని ఉంటారు. అలాగే ఢిల్లీలో చర్చలు జరిపిన ఉపప్రధాని శ్రీ మురార్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప కూడా పరిస్థితిని సాకల్యంగా అర్థంచేసుకుని ఉండాలి. సమస్య తీవ్రతరమయ్యే వెంటనే సహృదయ పరిష్కారం కనుగొనవలసినదిగా కేంద్ర నాయకులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా జాగుచేస్తే అది హానికరమే కాగలదు"— అని తెలియజేశారు.

అబిడ్స్‌లో ప్రదర్శకుల విధ్వంసకాండ

[1 వ పేజీ తరువాయి]

కావలసి వచ్చి ఉన్నా, శిరస్త్రాణాలు ధరించిన పోలీసులను కూడా ప్రదర్శకులు రాళ్ళతో కొట్టి పారేశారు.

నగరంలో ఇతర ప్రాంతాలలో కూడా వేలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు సత్యాగ్రహం జరిపారు. వారు రోడ్లకు అడ్డంగా కూర్చోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ నినాదాలు చేస్తూ ఊరేగింపు జరిపారు. అయితే వారితో పట్టుబడిన పోలీసులు అరెస్టు చేయలేదు.

ఆ రెండు హోటళ్ళ ముందుగల పలువురు సైనికులపై కూడా జనం దాడి చేశారు.

ఏర్పాటు చేయబడిన మధ్యాహ్న నినాదాలు వచ్చి ఆటోమేటిక్ ఆయుధాలు గురిపెట్టి ఇటూ, ఇటూ కవాతు చేయడంతో జనం పెరుగువారలు కొద్ది క్షణాలలో చెదిరిపోయారు. తిరిగి పోలీసులు, సైనికులు అప్రమత్తులై ఎదురు లేకుండా పోయారు.

మంచుముక్కలకోసం సత్యాగ్రహుల ఆతృత

సత్యాగ్రహులు దగ్గరలోని దుకాణాల ఐస్ తెప్పించారు, అక్కడ ఉన్న ఒకే ఒక్క ఐస్ ఫ్యాక్టరీ ఎంతో దూరం వెళ్ళారు. తెలంగాణా ప్రజాసమితి మంచు ముక్కలను [illegible] ఐస్ సరఫరా చేసిందని, దాహంతో ఉన్న సత్యాగ్రహులు కోసం కుంటూ వచ్చి మంచుముక్కలను ప్రసాదించినాయి.

చన్నీళ్ళు పోస్తున్నా, దాహం తీరక సత్యాగ్రహులు [illegible] సత్యాగ్రహులు కోరుతూ కోర్కెలు పెట్టారు.

తెలంగాణా ప్రజాసమితి నాయకులు నేడు కోర్కెలను సంతరించారు.

విద్యార్థి నాయకులు మల్లికార్జున్‌కు నెమలి పిల్లలు పట్టుకొని "జై తెలంగాణా" అని అరుస్తూ స్వాగతం చెప్పారు. సత్యాగ్రహులు అర్థరాత్రి వరకూ భజనలు చేస్తూ ఉన్నారు.

ఈ సాయంత్రం నగరానికి వచ్చిన డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ కోర్కెల ప్రకారం వెళ్తున్నపుడు "జింద్‌బాద్" అనే నినాదం మార్మోగిపోయింది.

పటేల్ శతజయంతి ఉత్సవాల [illegible] విద్యార్థులు, సత్యాగ్రహులు చేరారు, పికెటింగ్ చేయడం నాశనం చేసి, అక్కడ వున్న కొన్ని సైకిళ్లను నిప్పు పెట్టారు.

రైల్వేస్టేషనువద్ద అరెస్టులు

సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వెళ్ళే రైళ్లను 45 నిమిషాలపాటు అడ్డగించినందుకు విద్యానగర్ రైల్వేస్టేషన్ వద్ద శాసనసభ్యుడు శ్రీ ఎస్. వెంకటస్వామి సహా 30 మందిని అరెస్టు చేశారు. [illegible]

చిక్కడపల్లి వద్ద జరిగిన ఊరేగింపులో 20 మంది స్త్రీలు, 500 మంది పురుషులు ఉన్నారు. వీరు అరెస్టు చేయబడ్డారు.

హిమాయత్‌నగర్ వద్ద 22 మంది అరెస్టు [illegible] పోలీసులకు అందజేసినట్లు ప్రకటన ద్వారా తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నంలో 90 మంది, మెదక్‌లో 65 మంది అరెస్టయినారు. హైదరాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్రీ భద్రారెడ్డి నివాసం ఎదుటగా "లా" జరిపినందుకు 70 మంది అరెస్టయినారు.

ఆబిడ్స్ నుంచి వెనుదిరిగిన సుమారు [illegible] బ్యాంకు స్ట్రీట్‌లోని స్టేట్‌బ్యాంకు ప్రధాన కార్యాలయంపై దాడిజరపడానికి ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు.

తెలంగాణా సమితికార్యకర్తలకు తక్షణ సహాయం విడుదల చేయవలసిందిగా వారిని కోరతగినట్లు వెల్లడించారు.

ప్రత్యేక పరాకాలను పూర్తిగా కోరుతూ రెడ్డి హాస్టల్ ప్రక్కనుంచి, అబిడ్ పోలీసు స్టేషన్ ముందు కూర్చున్నారు. (లోపల అతను [illegible]) కస్టడీలోకి తీసుకోవాలని కోరారు. వారిలో కొంతమంది పోలీసు జీపుపై దాడి జరిపారు.

ముషీరాబాద్ జైలువద్ద

నేటి మధ్యాహ్నం ముషీరాబాద్ జైలులో సత్యాగ్రహులకు, జైలు గార్డులకు మధ్య సంఘర్షణ జరిగిన ఫలితంగా పలువురు గాయపడి రక్తం స్రవించింది. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు, వారింకా జైలు ఆవరణలోనే ఉన్నట్లు తెలిసింది.

ఇంతలో జైలులో జరిగిన సంఘర్షణ వార్త నగరంలో వ్యాపించగా, యువకులు పలువురు జైలు ముందు గుమిగూడి గేటును బద్దలుకొట్టడానికి ప్రయత్నించారు. వారు పెట్రోలు పోసి జైలుకు నిప్పు పెట్టటానికి ప్రయత్నించగా జైలు సమీపాన గుమిగూడిన 400 మంది ప్రదర్శకులను చెదరగొట్టడానికి లాఠీచార్జి జరపవలసి వచ్చింది.

సికింద్రాబాద్‌లో

సికింద్రాబాద్ మార్కెట్, రాష్ట్రపతి రోడ్, సర్దార్ పటేల్ రోడ్, కోఠి, లాల్ బజార్, చిల్కలగూడ [illegible] సత్యాగ్రహం జరిగింది. సాయంత్రం పోలీసు స్టేషను [illegible] స్టేషను ముందు ఒక పెద్ద గుంపు గుమిగూడింది. వాళ్ళను ఆ సంఘటనను జరగనుండా కాపాడేందుకు రైల్వే స్టేషన్‌లో ఒక పెద్ద పోలీసు దళాన్ని పంపించారు.

అన్నయ్ చిట్ ఫండ్స్ (పి) లిమిటెడ్,

(ఇండియాలో పెద్ద చిట్ ప్రమోటర్సు)

సంతోషపూర్వకముగా ప్రకటించునది: సెంట్రల్ ఆఫీసు, విజయవాడ 2 ఏలూరు రోడ్డు నందు, విజయవాడ నుంచి కల్ చైర్మన్ డాక్టర్ జి. పూర్ణచంద్రరావు, ఎం.బి.బి.ఎస్. గారిచేతను, బ్రాంచి ఆఫీసు ఏలూరులో 7 వ నెం. రోడ్డునందు శ్రీ మాతె వెంకటనారాయణ ఎం.ఎల్.ఏ. ఏలూరు వారి చేతను, 25—6—69 తేదీన ప్రారంభించబడును.

పై ఆఫీసులకు అనుభవముగల ఏజంట్లు కావలెను. దరఖాస్తులు పై సెంట్రల్ ఆఫీసుకు పంపండి.

కడపజిల్లా గ్రామంలో దొమ్మి

కడప, జూన్ 24: ఈ నెల 21న [illegible] తాలూకాలోని [illegible] గ్రామంలో తెలుగుదేశ(?) [illegible] దొమ్మి జరిగిన సందర్భంలో [illegible] 14 మంది గాయపడ్డట్లుగా తెలిసింది.

తెలంగాణా నాయకుల కోర్కెలు: నిజలింగప్ప స్పష్టీకరణ

(1 వ పేజీ తరువాయి)

ఆర్థికంగా వ్యాపారాలుగా పరిగణించినప్పటికీ, తెలంగాణా అభివృద్ధికి నిధులు కనుగొనవలసి ఉన్నది. రాష్ట్రం ఒక్కటే ఈ నిధులను సమకూర్చలేకపోతే, కేంద్రము, రాష్ట్రము కూడా కలసి పరిష్కరించవలసి వస్తుంది.

సర్వీసులలో అన్యాయం

సర్వీసుల విషయంలో తెలంగాణా ఉద్యోగులకు అన్యాయం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. సీనియారిటీ, వేతనాల స్కేల్ల నిర్ణయం విషయాలలో ఈ అన్యాయాలు జరిగినట్లు చెప్పుతున్నారు. ఇటువంటి చిక్కులు, ఆటంకాలతో కూడుకున్న వ్యవహారం. సుప్రీంకోర్టు, హైకోర్టు [illegible] పలువురు అధికారులు ఆశ్రయించారు. ఇలాంటి వ్యవహారాలలో మనం ఉద్వేగ పడకూడదు. ఆవేశాలకూ లోను కారాదు. నిష్పక్షపాతంగా వివాదాస్పదమైన ఆరోపణలు రుజువైన సందర్భాలలో అట్టి అన్యాయానికి బాధ్యులైన అధికారులపై తగు చర్య తీసుకోవాలి. అయితే, ఒక్క విషయం. ప్రస్తుత ఆందోళనకు ఈ పరిస్థితి కూడా కారణమని ఇప్పుడు చెప్పుతున్నా, ఈ విషయం గురించి మున్నటి వరకూ చాలా మందికి తెలియదు. ఇటువంటి అధిక తక్షణ అన్యాయాలు నాయకులకు నాకు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలోనే తెలిసింది. మరి ఈ ప్రచారం ఇంతకాలం కేంద్రం దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకురాకుండా ఎందుకు ఉపేక్షించినట్లు? ఆంధ్ర ప్రభుత్వంలో తెలంగాణా ప్రాంతం మంత్రులు కూడా పలు పదవులు నిర్వహించారు గదా?"

ఆందోళన సమయంలో అరెస్టు అయిన వారిని, అరెస్టు అవుతున్న వారిని సరిగా చూడటంలేదన్న ఫిర్యాదులను గురించి కూడా శ్రీ నిజలింగప్ప ప్రస్తావించారు.

"హింసాకాండ హింస, ద్వేష ప్రచారంతో ఉన్న సందర్భాలను ఉపేక్షించి చర్య తీసుకుంటామని శ్రీ మురార్జీ దేశాయి చెప్పినట్లే చెప్తారు" అన్నారాయన.

"హింస ఎప్పటికీ మంచిది కాదు. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోడలపై కొన్ని వ్రాతలను, బొమ్మలను నేను చూశాను. అవి చాలా అసభ్యంగా ఉన్నాయి. ఇంతకంటే అసభ్యత ఉండబోదు. ఇవి మానుకోవాలని నా కోరిక" అన్నారు శ్రీ నిజలింగప్ప.

శ్రీ నిజలింగప్ప సూచించిన దానిని బట్టి తెలంగాణా సమస్యపై ప్రస్తుతం ఏర్పడిన ప్రతిష్టంభన మరి కొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తున్నది.

ఏ ప్రధానమైన సమస్యలపై ఆందోళన ఆవిర్భవించిందో ఆ ప్రధానమైన సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తరువాతకూడా ఆందోళన కొనసాగించటంలో హేతువు కనిపించటం లేదని కాంగ్రెసు అధ్యక్షుడు అన్నారు.

అహేతుకంగా రాష్ట్రపతి పాలన విధింపు లాంటి చర్యలవల్ల ఇతరత్రా కూడా అటువంటి సమస్యలపై ఆందోళనలు తలెత్తి, హానికరమైన రాజకీయ సంప్రదాయాలు నెలకొనడానికి అవకాశం ఏర్పడగలదని కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

చవన్‌తో కొండా లక్ష్మణ్ చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 24: నేటి ఉదయం తెలంగాణా సమస్యపై శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హోం మంత్రి శ్రీ చవన్‌ను కలుసుకొని తెలంగాణా సమస్యపై చర్చించారు. తరువాత హైదరాబాదుకు బయలుదేరి వెళ్ళారు.

తెలంగాణా ఆందోళనను విరమించవలెనని పట్టు చలలో శాంతియుతంగా ఆందోళనను కొనసాగించవలసిందని శ్రీ చవన్ సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

తెలంగాణా ప్రజాసమితి శాంతియుతంగా ఆందోళనను నిర్వహించడానికి వీలయినంత వరకు కృషిచేయగలదని, అయితే ప్రభుత్వం పైనుండి తెలివితోనే చర్య ఉండరాదని శ్రీ కొండా లక్ష్మణ్ కోరారు.

పర్యటన ముగించుకొని శ్రీ చవన్ రాజధానికి రాగానే శ్రీ కొండా లక్ష్మణ్ ఆయనను కలుసుకొన్నారు.

తరువాత హైదరాబాదుకు బయలుదేరి వెళుతూ ప్రజా నిర్ణయానికి అనుగుణంగా విలేఖరులతో మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోరకు శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని ఉధృతం చేయవలసిందని తెలంగాణా ప్రజలకు తమ ప్రదేశ్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేయగలదని శ్రీ కొండా లక్ష్మణ్ తెలియజేశారు. త్వరలోనే తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించగలదని అన్నారు.

హరియానా మంత్రివర్గ విస్తరణ

చండీగఢ్, జూన్ 24: హర్యానా మంత్రివర్గాన్ని నేడు విస్తరింపచేసి, శ్రీ హరిప్రకాశ్, శ్రీ జస్వంత్‌సింగ్ చౌహాన్‌లను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు.

ముఖ్యమంత్రి శ్రీ బన్సీలాల్ సిఫారసుపై గవర్నరు నేటి ఉదయం వారిచే ప్రమాణ స్వీకారాలు చేయించారు. కేబినెట్ సభ్యుల సంఖ్య ఏడుగురికి పెరిగింది.

మంత్రివర్గాన్ని మళ్ళీ విస్తరింపజేయ వచ్చునని కూడా ముఖ్యమంత్రి విలేఖరులకు తెలిపారు.

ఇప్పుడు మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఐదుగురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు పార్లమెంటరీ కార్యదర్శులున్నారు.

సూయజ్ ఘర్షణలో టాంకుల వినియోగం

కైరో, జూన్ 24: సూయజ్ కాల్వ వద్ద గతరాత్రి జరిగిన పోరాటంలో అరబ్ రిపబ్లిక్ బాంబుదాడిగా టాంకులు, శతఘ్నలు, దాడులు ప్రయోగించింది. భారతీయ కాలమాన ప్రకారం రాత్రి 9—30 గంటలకు ప్రారంభమయిన పోరాటం ఉత్తరాన పోర్టుసైద్ దక్షిణం నుండి ఉత్తరాన కైరో వరకు విస్తరించింది. ఇజ్రాయిల్ [illegible] పరితంగా ఇజ్రాయిల్ స్థావరాలు అనేకం ధ్వంసం కావడం జరిగింది.

501 ట్రాన్సిస్టర్లు మరియు జీవితానికి ఒక వినోదకాలం గెలుచుకోండి!

రెక్సోనా 'భారత పరిచయం' వినోద విహారం పోటీ

PHILIPS

త్వరపడండి! ముందువచ్చిన 501 సరియైన ఎంట్రీలకు, ప్రతిదానికి, ఒక ఫిలిప్స్ బహదూర్ ట్రాన్సిస్టరు సెట్టు!



మొదటి బహుమతి: రెండు వారాల వినోదవాసం-ఇద్దరికి-శ్రీనగర్ లోని ఒబెరాయ్ ప్యాలెస్ హోటలులో మరియు రు. 10,000/-

రెండవ బహుమతి: ఒక వారం వినోదవాసం-ఇద్దరికి-డార్జిలింగ్‌లోని ఒబెరాయ్ మౌంట్ ఎవరెస్ట్ హోటలులో. మరియు. రు 5,000/-

మూడవ బహుమతి: మూడు రోజుల వినోద వాసం-ఇద్దరికి-కలకత్తాలోని ఒబెరాయ్ గ్రాండ్ హోటలులో. మరియు. రు. 1,000/-

50 కన్సొలేషను బహుమతులు: రాబోయే మీ వినోదకాలానికి రు. 101/- నగదు.

మీ స్వదేశం, మీ కెంత బాగా తెలుసో నిరూపించటానికి ఇది మీకు అవకాశం—మరియు, జీవితంలో ఒక వినోదకాలాన్ని అనుభవించండి! రెక్సోనా 'భారత పరిచయం' వినోద విహారం పోటీలో పాల్గొనండి.



ఎంత్ దేశం, ఎంత్ సుందరం!

ప్రతి రెక్సోనా పైన ముద్రిత కాగితం లోపల, భారత దేశపటంలో ఒక భాగంగల అట్ట ముక్క ఉంటుంది. 1,2,3, A B C అను గుర్తులు గల ఆరు వేరు వేరు భాగములుగల, ఆరు అట్టముక్కలను సంపాదించండి. మీరు ఇప్పుడు సంపూర్ణ దేశపటం తయారుచేయవచ్చు. తరువాత, మీ రెక్సోనా విక్రేత వద్ద లభించే ప్రవేశ పత్రంలో, పూర్తిచేయబడిన దేశపటాన్ని అతికించండి. తరువాత, భారతీయులుగుటకు మీరు ఎందుకు గర్విస్తున్నారో వివరిస్తూ, ఒక 15 మాటల వాక్యం వ్రాసి, ప్రవేశ పత్రం పూర్తిచేయండి ఈ భోజే మీ విక్రేత వద్దనుండి ప్రవేశ పత్రం తీసుకోండి!

రెక్సోనాతో దిన దినానికీ అతి మనోహరం

హిందుస్తాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి

లింటాస్-RX. 43-159 TL

సంగ్రహ ప్రకటనలు

కనపడుట లేదు

శాయన హరిప్రసాదరావు, 18 సం. లు 5 అ. ల ఎత్తు, ఎరుపు. తెల్లని లాగు, చెవుకు బంగారు కాడ, వ్రేలికి ఉంగరం, కలదు. ఈ గుర్తులు గల కుర్రవాడు వారంనుంచి కనబడటం లేదు. ఇతని జాడ తెల్పినా, లేక మాకు అప్పగించినా తగిన బహుమతి ఇవ్వబడును.

తండ్రి : శాయన రాధాకృష్ణ, విస్సకోట, గుడివాడ తా., కృష్ణా జి.

మాంతి పెద్దిరాజుకు

నాయనా! నీ బాకీలు పూర్తిగా మేము తీరుస్తాము. ఆవిషయము గురించి నీవు ఏమీ దిగులుపడవలదు. నీగురించి అమ్మ నేను బెంగ పెట్టుకున్నాము. నీ అడ్రసు తెలిపినచో నీకు ఖర్చులు నిమిత్తం డబ్బు పంపిస్తాము. వెంటనే ఇంటికి చేరవలెను.

పాలకొల్లు, శేషబట్టరు నరసింహాచార్యులు
20—6—69. మాంతి అప్పలస్వామి

ఎడ్యుకేషనల్

సేల్స్‌మన్‌షిప్, టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుడు.

N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

ఎ. ఇ. ఎల్. సి. ఇండస్ట్రియల్ స్కూలు, గుంటూరు-2

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు టెక్నికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టరుగారిచే రికగ్నైజు చేయబడిన పై స్కూలునందు వడ్రంగము కమ్మరము కంబైండుకోర్సు 4 సం. ల కాల పరిమితిలో 13 నుండి 18 సం. వయస్సున్నా 5వ తరగతికి పై విద్యయున్న గల విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడును. ఈ కంబైండు కోర్సు 1932 సం. నుండి ఈ స్కూలుకు మాత్రమే అనుమతి ఇవ్వబడినది. అన్ని తెగలవారు చేరవచ్చును. హాస్టలు వసతిగలదు. ఎమ్. ఓ. ద్వారా రూ 1—00 ను సూపర్నెంటుకు ది 5—7—69 తేదీలోగా పంపి అప్లికేషనుతో కూడిన ప్రాస్పెక్టస్ పొందవచ్చును.

జి. ఆర్. ఇబ్రాహీం.
సూపరింటెండెంటు.

ఏజంట్లు కావలెను

100% కర్టన్‌క్లాత్, పింట్‌పీసెస్, చీరెలకు కమీషన్‌పై లేదా రు 225— నుంచి రు 475 వరకు జీతముపై ఏజంట్లు కావలెను. షరతులకు, ఉచిత వుల్‌సైజు శాంపిల్‌కై వ్రాయండి.

చిరునామా :
SHAKTI AGENCIES (APV)
Qutab Road, Delhi-6.

కావలెను

శ్రీ వెంకటేశ్వరదేవస్థానం ఓరియంటల్ సెకండరీ పాఠశాల ద్వారకాతిరుమల (ప.గో. జిల్లా)

ఈ క్రింది ఉద్యోగములకు దరఖాస్తులు జూన్ 30వ తేదీలోగా కరస్పాండెంటుగారికి పంపుడు, నకలు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఓరియంటల్ స్కూల్సు, విజయవాడకు పంపవలెను. పోస్టులు మెయింటెనెన్సు. గవర్నమెంటు స్కేలు ప్రకారము జీతము ఇవ్వబడును.

1. గ్రేడ్—1 సంస్కృత పండితులు— 1
2. గ్రేడ్—2 సంస్కృత పండితులు —1

(సం) కే. సూర్యారావు, బి. ఏ.
కరస్పాండెంటు.

వేలం అమ్మకము

శ్రీ గుంటూరుజిల్లా లేబరు కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీల ఫెడరేషన్ లిమిటెడ్, మాచర్ల (గుంటూరుజిల్లా) బహిరంగవేలము ద్వారా అమ్మకము.

పై ఫెడరేషనుకు చెందిన షిప్పు జీపు నెం. ఏ.పి.జి 5238 1965 మోడల్ 10. 7. 1969వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సర్వరావుపేటలో ఉన్న ... విజయా ఆటోమొబైల్సు గ్యారేజి వద్ద బహిరంగవేలములో ఈ క్రింది షరతులకు లోబడి అమ్మబడును. వేలములో పాల్గొను వారు ముందుగా రు. 500— సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలెను. పాట ఖరారైన వెంటనే పాట మొత్తములో 3వ వంతు ... చెల్లించవలెను. మిగతా సొమ్ము వేలం తేదీనుండి 15 రోజులలోగా చెల్లించి వాహనమును తీసికొనవలెను. ... చెల్లించని యెడల అంతవరకు చెల్లించిన సొమ్మును పాట దారుడు కోల్పోవును. (forfeited)

సంతృప్తికరమైన పాట పొందనిచో వేలమును వాయిదా వేయుటకు ... అధికారము గలదు. వలయువారు వాహనమును సర్వరావుపేట, పల్నాడు రోడ్డులోని విజయా ఆటోమొబైల్సు గ్యారేజీలో చూచుకొనవచ్చును.

(సం) పి. కోటేశ్వరరావు
పార్టు టైమ్ పర్సన్- ఇన్- చార్జి.
శ్రీ సహకార సంఘముల డిప్యూటీరిజిస్ట్రారు ఆఫీసు, నరసరావుపేట.

వైద్యము

దీర్ఘరోగులకు శుభవార్త

అన్ని ఆస్పత్రులు తిరిగి యెచ్చటా కుదరని దీర్ఘ మొండి వ్యాధులగు పిచ్చి, మూర్ఛ, హిస్టీరియా, బ్లడ్‌ప్రెషర్, గుండె జబ్బులు, పక్షవాతము, క్యాన్సరు, స్త్రీ వ్యాధులకు మాతో సంప్రదించండి. ఇంగ్లాండులో కూడా కుదరని కేసులు కుదర్చబడినవి. రోగులకు వసతి యేర్పాటు కలదు.

శ్రీ సేవాసదన్ మిషన్ హాస్పిటల్సు,
ఫోన్ నెం. 59111, హైదరాబాద్ కాలనీ
హైదరాబాద్—36.

ప్రకటనలు

అధికపంటలు పండించే రైతులకు

నేషనల్ సీడ్సు కార్పొరేషన్ వారి హెచ్చు పంటలునందేవరి, మొక్కజొన్న, సజ్జ, కూరగాయలు విత్తనములు సరసమైన ధరలకు దొరకును.

ఆగ్రో సప్లయిస్ కార్పొరేషన్
పశ్చిమగోదావరిజిల్లాకు నేషనల్ సీడ్సు కార్పొరేషన్ వారి డీలర్సు: తాడేపల్లిగూడెం.

యాత్రలు

పది సంవత్సరములు పైగా కాశ్మీరునుంచి కొలంబో వరకు అనేక యాత్రలు నిర్వహించినవారు తిరిగిఆగస్టు 31 నుంచి బద్రి—కేదార్ కాశ్మీర్—ఉత్తర హిందూస్థాన్ యాత్రలు 3వ తరగతి రైల్వే కోచిలో ప్రారంభిస్తున్నారు సెప్టెంబరు 19 నుంచి నేపాల్—కాశ్మీర్ హిమాలయన్ పుణ్య క్షేత్రములు ఉత్తర హిందూస్థాన్ యాత్రలు ఫస్టుక్లాసు రైల్వే కోచిలోను విమానంలోను ఏర్పాటు చేయడమైనది. వినోద స్థలముల సందర్శనకు బస్సులు ఉదయం కాఫీ టిఫిన్— రెండుపూటలు భోజనము కలదు. అతి జాగ్రత్తగాను గైడ్సుతోను యాత్రలు జరుగును. పరిమితమైన సీట్లు సీటు 1కి రు 100 పంపి నేడే సీటు రిజర్వు చేసుకొనండి.

నోటీసులు

ది కృష్ణా డిస్ట్రిక్టు కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలిమిటెడ్, నెం. హెచ్. 1311
విజయవాడ.
ఫోన్ నం. 6258 పోస్టుబాక్సు నెం. 340
విజయవాడ—2.

కృష్ణా డిస్ట్రిక్టు కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ తాలూకు రసాయనికపు ఎరువులను 1—7—1969 నుండి 30.6.70 వరకు, కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, మద్రాసు పోర్టులనుండి లోడ్లు రవాణా చేయుటకు ... టెండర్లు పిలువబడును. ఆట్టి టెండర్లు యీ సంఘములో రిజిష్టరు చేసుకొనబడిన టెండరుదారుల నుండియే స్వీకరించబడును. కావున రిజిష్టర్డు టెండరుదారులుగా మా సంఘములో చేరదలచిన వారు రు. 100 (అక్షరాలా నూరు రూపాయలు) డిపాజిట్టు చెల్లించి 5—7—69 లోగా తమ పేర్లను రిజిష్టరు చేయించుకొనవలసినదిగా కోరడమైనది.

ఇతర వివరములు పై సంఘపు ఆఫీసు నుండి ఆఫీసు పనిచేయు వేళలలో తెలిసికొనగోరడమైనది.

(సం). జి. సూర్యనారాయణ,
డిప్యూటీ రిజిస్ట్రారు,
పర్సన్—ఇన్—చార్జి.

టెండరు నోటీసులు

ఒంగోలు మునిసిపాలిటీ

సుమారు రు. 93,000 — విలువగల 22 వర్కు ఆర్డర్సు పనులు చేయుటకు మరియు ఈ దిగువ సరఫరాచేయవలసిన వస్తువులు సప్లయి చేయుటకుగాను తే. 15—7—69 దీ సాయంత్రము 4—00 గంటలవరకు ఈ క్రింద సంతకము చేసినవారిచేగాని లేక వారివలన అనుమతి పొందబడినవారిచే గాని మునిసిపల్ ఆఫీసులో సీలువేసిన టెండర్లు స్వీకరించబడి సదరు టెండర్లు అదేరోజు సాయంత్రము 4—30 గంటలకు హాజరుగాయున్న టెండరు దార్ల యొక్క సమక్షమున తెరువబడును. టెండరు డిపాజిట్టు తే. 14—7—69 దీ లోగా మునిసిపల్ ట్రెజరీలో చెల్లించవలెను. డిపాజిట్టు లేని టెండర్లు అంగీకరించబడవు.

టెండరు ఫారములు పని 1 కి రు. 5 చొ. న మునిసిపల్ ఖజానాలో చెల్లించి తే 11—7—69 ది లోగా పొందవచ్చును. ప్లానులు మరియు ఎస్టిమేట్సు ... టెండరు ... చూడవచ్చును.

ఒకటిగాని లేక మొత్తం టెండర్లను అమోదించుటకు లేక నిరాకరించుటకు కార్య నిర్వాహకాధికారికి అధికారముగలదు. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

1. సి. సి. ఆర్. మునిసిపల్ హైస్కూలునకు కావలసిన ఐరన్ స్టీలు బీరువాలు, సప్లయి చేయుట.
   ఎస్టిమేటు రు. 2210—
   ధరావత్తు రు. 110 —
2. జాన్‌స్టన్ పబ్లిక్ ... పంపు సెట్లకు మరియు 45 హె. పి. మోటార్సుకు కావలసిన విడి భాగములు సప్లయి చేయుట.
   ఎస్టిమేటు రు. 13500—
   ధరావత్తు రు. 675 —

(సం.) జి. రామమూర్తి
కమీషనరు.

పుస్తకములు

"ఆధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల, వివరములు వ్రాసినారు. దీనివలన చాలమంది ప్రతినెల వేలకువేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల రూ. 15.50 తపాల ఖర్చు 2— 00.

Cottage Industry (NA-26) P.B. No. 1262, Anguri Bagh Market, Delhi-6.

టెండరు నోటీసులు

గోవాడ గ్రామ పంచాయతి

విశాఖపట్నంజిల్లా చోడవరం తాలూకా గోవాడ పంచాయతీకి 36''×3'(డయామీటరు ఎత్తు)గల 18 ఆర్.సి.సి.డబ్బు బిస్సులు సప్లయి చేయుటకుగాను గవర్నమెంటు వ్రూపుడు ఫ్యాక్టరీలనుండి సీలువేసిన టెండర్లు తే 5—7—69 సాయంత్రము 4 గం.ల వరకు యీ దిగువ సంతకందారుచే తీసుకోబడి అదే రోజున 4—30 గం: టెండరుదార్ల సమక్షమునగాని వారి అనుమతిపొందిన ఏజెంట్లు సమక్షమునగాని తెరువ బడును. టెండర్లు దాఖలు చేయువారు ముందుగా రూ 100—ధరావత్తుగా యీ ఆఫీసునందు కట్టవలెను. మిగతా వివరములు యీ ఆఫీసు నందు తెలుసు కొనవచ్చును.

(సం) వద్దాది సత్యనారాయణ
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

పిడుగురాళ్ళ గ్రామ పంచాయతి

పల్నాడు తాలూకా, పిడుగురాళ్ల గ్రామ పంచాయతికి యీ క్రింద తెల్పిన వివరముల ప్రకారము సామానులు సప్లయి నిమిత్తము సీల్డు టెండర్లు ది 28—6—69 సా:3గం: వరకు గ్రామ పంచాయతీ ఆఫీసువద్ద యీ క్రింద సంతకము చేయబడిన వారిచేగాని, లేక వారి అనుమతి పొందినవారిచేగాని తీసుకోబడి అదేరోజు 3 గ: 10 ని: హాజరుగా నున్న టెండరు దారుల సమక్షములో తెరువబడును. అందుకు గాను మిగతా వివరములు ఆఫీసు పనిచేయుకాలమందు తెలుసుకొనవచ్చును.

1. 1969—70 సం:నకు పంచాయతికి కావలసిన స్టేషనరి సామానులు సప్లయి చేయుటకు.
   చెల్లించవలసినడిపాజిట్టు రు 50—
2. వర్కుకు హెల్తు సామానులు :
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 30—

(సం) యం. వుల్లారెడ్డి బి.ఏ.,
ఎగ్జిక్యూటివు ఆఫీసరు, 21.6.69

పెద్దాపురం పంచాయతీ సమితి

పెద్దాపురం పంచాయతీ సమితిలో గల కిర్లంపూడి, జగ్గంపేట పశు వైద్య శాలలకు ఈ దిగువ చూపబడిన కొలతలుగల రిఫ్రిజరేటర్లు ది 31. 3. 70 వరకు సరఫరా చేయుటకు ది 10. 7. 69 తేదీ సాయంకాలము 4 గం: ల వరకు టెండర్లు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు లేకవారి స్థానీయులచే తీసుకోబడును. అదేరోజు సాయంకాలము గం: 4—30 లకు హాజరైన టెండరు దార్ల సమక్షమున సమితి ఆఫీసులో తెరువబడును.

రిఫ్రిజిరేటరు సైజు.
3.5 CFT (minifreeze type)

ఏ టెండరునైనా కారణము తెలుపకయే నిరాకరించుటకు సమితికి అధికారము గలదు. టెండరు దార్లు వారి యొక్క టెండరు ధరావతు చేసేటప్పుడు డిపాజిట్టుగా రు 100—లు పెద్దాపురం పంచాయతీ సమితి నిధులకు జమకట్టి ఆ రిసీప్టును దాఖలు చేయవలెను. టెండరు షరతులకు భిన్నముగా ప్రవర్తించిన యెడల సదరు టెండరు రద్దు పరచి దానివల్ల కలుగు నష్టము సదరు టెండరు దారు నుండివసూలు చేయబడును.

(సం) యమ్. హెచ్. డేనియల్.
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు.

మునిసిపల్ ఆఫీసు, కొవ్వూరు

1969—70 సంవత్సరములో కొవ్వూరు మునిసిపాలిటీకి యీ దిగువ సరఫరాచేయవలసిన వస్తువులు సరఫరాచేయుటకుగాను.30.6.69 4 గంటల వరకు సీలు వేసిన టెండర్లు తీసుకొనబడును. సదరు టెండర్లు అదేరోజు గం 4—30 లకు హాజరులోనున్న టెండరు దార్ల సమక్షమున తెరువబడును. ఇందుగురించిన వివరములు ఆఫీసుకు వ్రాసి కాని లేకఆఫీసు పని చేయు వేళలలో కాని తెలుసుకొనవచ్చును. టెండరు ఫారములు ... పది ఆఫీసులో రూ. 2—లు ఎం. ఓ. ద్వారా గాని లేకరొక్కముగాగాని మునిసిపల్ ట్రెజరీలో జమకట్టి పొందవచ్చును.

1. దోమల నివారణ కుపయోగించు ఆయిలు
   ధరావతు రు 125
2. కొబ్బరినూనె, సబ్బులు వగైరా
   ధరావతు రు 100
3. ఫుడ్ అడ్మి చేయు కొరకు కావల్సినసామానులు వగైరాలు.
   ధరావతు రు 10
4. స్టేషనరి సామానులు
   ధరావతు రు 50
5. ప్రింటింగు బైండింగు పనులు చేయుట
   ధరావతు రు 25
6. వీధి దీపములకుకిరోసిన్ ఆయిలు సప్లై చేయుట.
   ధరావతు రు 70

(సం.) జి. వెంకట్రావు.
కమీషనరు.

బెంగుళూరులో ఎ. ఐ. సి. సి "రహస్య చర్చలు"

బెంగుళూరు, జూన్ 24: ఎ. ఐ. సి. సి. సమావేశములో చర్చలు వచ్చే నెలలో ఇక్కడ "రహస్యంగా" జరుగవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నిన్న ఇక్కడ చెప్పారు.

ఆయన ఢిల్లీనుంచి ఇక్కడికి వచ్చిన తరువాత పత్రికల వారితో మాట్లాడుతూ, ... కార్యక్రమాన్ని గురించి ఈ సమావేశంలో పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. సభ్యులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరచాలని ఆయన అన్నారు.

దశ సూత్ర కార్యక్రమాన్ని గురించి ఆయన ప్రశ్నించగా, వాటిలో కొన్నింటిని అమలు పరచడం జరుగుతున్నదని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధికి ఆయన ఎక్కువప్రాధాన్యం ఇచ్చారు.

బర్మా అడవుల్లో రాత్రియుగపు మానవులు

రంగూన్, జూన్ 24: బర్మా—థాయిలాండ్ సరిహద్దు సమీపంలోని ... వద్ద ... వానర రూపాలలో ఉండి, రాత్రియుగపు లక్షణాలు గల ఇద్దరు మనుష్యులు అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది.

వీరిని గ్రామస్థులు అనేకసార్లు చూచారు. వీరు చాలా పొడుగ్గా ఉన్నారని, దిగంబరులని, దేహం నిండా వెంట్రుకలున్నవని వారు తెలియజేశారు.

వీరు నిటారుగా నిలబడి నడుస్తారని, అయితే అప్పుడప్పుడు వంగి నాలుగు కాళ్ళతో కోతులు నడిచినట్లుగా నడవడం కూడా కద్దని గ్రామస్థులు వివరించారు.

నాలంగ్ అను గ్రామం సమీపంలో ... గ్రామ పెద్ద ... అతని బృందం వేటకు వెళ్ళినప్పుడు అనేకసార్లు ఈ రాత్రియుగపు మనుష్యులను చూడడం తటస్థించింది. ఈ వింతమానవులు ... పండ్లు కోసుకుని తినడం వారు చూచారు. వేటగాండ్లు 300 అడుగుల దూరంలో ఉండగానే ఈ విచిత్ర మానవులు పసిగట్టి వారి వంక చూస్తూ ఉండిపోయేవారట. వీరి ... చాలా భయంకరంగా ఉన్నవని ఈ వేటగాండ్లు తెలిపారు. వీరిద్దరూ పురుషులేనని ... అభిప్రాయం, ఒక గ్రామస్థుడు మాత్రం తాను వీరిని ... చూచానని ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ అని తాను అనుకుంటున్నానని చెప్పాడు. వీరి అలవాట్లు ... ఉన్నవట.

బలవంతంగా క్యూబాకు విమానం మళ్ళింపు

మియామీ, జూన్ 25: ... చెందవలసిన ... ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఒకటి ఆదివారంనాడు బలవంతంగా క్యూబాలోని హవానాకు మళ్ళించబడింది.

ఈ విమానంలో ఒక ... క్యూబాలో ఉన్న తన ... చూడ ... ఆ భర్త విమానం పైకి ... బెదిరించి విమానాన్ని బలవంతంగా హవానాకు మళ్ళించారు. ...

హవానాకు బలవంతంగా విమానం మళ్ళింపు ఈ సంవత్సరంలో ... గింది.

భారతీయ క్రాంతిదళ్‌తో చర్చలు కొనసాగింపు

స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం

మద్రాసు, జూన్ 24: విశాలప్రాతిపదికపై ఒక ప్రజాస్వామిక పక్షాన్ని రూపొందించే నిమిత్తం భారతీయ క్రాంతిదళ్‌తో ముమ్మరంగా కూడా సంభాషణలు కొనసాగించాలని స్వతంత్ర పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.

రెండురోజులుగా జరుగుతున్న కార్యవర్గ సమావేశాలు నిన్న సాయంత్రంతో ముగిసినవి.

కాంగ్రెస్ పార్టీ క్షీణదశకువస్తున్న ఫలితంగా దానిస్థానాన్ని భర్తీచేయడానికి, కమ్యూనిస్టుల పెరిగిపోతున్న ప్రమాదంలోగా పరిస్థితిని ఎదుర్కోడానికి ఇట్టివిస్తృత ప్రాతిపదికపై ఒక ప్రజాస్వామిక పక్షం అవసరమని భావించడం జరిగింది.

కార్యవర్గ నిర్ణయాలను గురించి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. దండేకర్ పత్రికా విలేఖరులకు క్లుప్తంగా వివరించారు. ఒక ఉమ్మడి కార్యక్రమంపై అన్ని ప్రజాస్వామిక పక్షాలమధ్య ఒకసమన్వయం ఏర్పరచడానికి, గరిష్ఠపరిమితిలో సహకారాన్ని సాధించడానికి స్వతంత్రపార్టీ కృషి చేయగలదని శ్రీ దండేకర్ చెప్పారు.

ఇతర పార్టీ నాయకులతో సంభాషణలు కొనసాగించడానికి అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి శ్రీ ఎం. ఆర్. మసానికి కార్యవర్గం అధికారం ఇచ్చింది. క్రాంతిదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీరశాస్త్రి కూడా కార్యవర్గ సమావేశానికి హాజరైనారు.

తెలంగాణా సమస్యా పరిష్కారానికి కేంద్రం సత్వరమే ఉపాయమార్గాలు అన్వేషించాలని, తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమేకాక, అన్నివర్గాలప్రజలకూ ఆమోదయోగ్యంగా ఉండునట్లు ఈ సమస్య పరిష్కారంకావాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కార్యవర్గం ఒక తీర్మానం చేసింది.

తెలంగాణాపై చేసిన తీర్మానంలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి బాధ్యత రహితమైన పాత్ర నిర్వహిస్తున్నారని, పార్టీ విమర్శించింది. పరిస్థితి రాష్ట్రప్రభుత్వం అదుపుతప్పి పోయినది కనుక కేంద్రం తక్షణం జోక్యం కలిగించుకుని శాంతి భద్రతల పునరుద్ధరణకుపక్రమించాలని కోరింది. అవసరమైతే రాష్ట్రపతి పాలనను విధించమని సూచించింది.

రాజాజీ అభిభాషణ

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సర్దార్ వల్లభాయ్‌పటేల్ ప్రధాన మంత్రి కావడానికి తానుసమర్థించనందుకు శ్రీ సి. రాజగోపాలాచారి నిన్న ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ విచారాన్ని వ్యక్తంచేశారు.

సర్దార్ పటేల్ కనుక ప్రధాని అయి ఉన్నట్లయితే, తరవాత పదేండ్లకు స్వతంత్ర పార్టీ ప్రతిపాదించిన విధానాలనే తప్పక అనుసరించి ఉండేవారని రాజాజీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆయన నిశితంగా విమర్శించారు. సోషలిజంద్వారా సాధించిన లక్ష్యాలు నెరవేరడానికి స్వతంత్ర పార్టీ విధానాలు సవ్యమైనవని ఆయన సమర్థించారు.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్



ప్రపంచ ప్రసిద్ధమైన 'నేషనల్.70' 3బాండ్ల అఖిలప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌ను గ్యారంటీతో నెలసరి రు 10/—ల వాయిదాలమీద పొందండి. ప్రతి పల్లెకు, బస్తీకి పంపవచ్చును. వ్రాయండి:

TELE CENTRE (10),
P.B. No. 1484, Delhi-6.

శ్రీ ముళ్ళపూడి వేంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ తణుకు (ప. గో. జిల్లా)

1969—70 కి సివిల్, మెకానికల్ మరియు ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులలో ప్రవేశమునకు దరఖాస్తులు నిర్ణీత ఫారములో ప్రిన్సిపాల్‌గారిచే 10—7—'69 వరకుతీసుకొనబడును. ప్రాస్పెక్టసు దరఖాస్తు ఫారము ఒక్కొక్క శాఖకు సెట్టు 1 కి ఒక రూపాయికి సప్లయిచేయబడును. మూడు కోర్సులకు, అనగా, సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ కోర్సులకు ఒక్కొక్కటికి వేరువేరుగ దరఖాస్తులు కావలెను. దరఖాస్తు ఫారముల ఖరీదు మనియార్డరుద్వారా మాత్రమే పంపవలెను.

దరఖాస్తు ఫారములకొరకుపంపు అభ్యర్థులు ఈ దిగువ వాటినిచేర్చి పంపవలెను.

1. స్వంత అడ్రసువ్రాసి 15 పై. ల మాత్రమే పోస్టేజీ స్టాంపులు అంటించిన 23 × 10 సెం. మీ పై కవరు.
2. దరఖాస్తు ఫారముల ఖరీదుక్రింద పంపిన మొత్తము తాలూకు ఎం. ఓ. రసీదు.
3. తమకు దరఖాస్తు ఫారములు ఏ శాఖకు కావలసినది స్పష్టముగ సూచించుచు ఒక అభ్యర్థన ఉత్తరము.

గమనిక: కావలసిన కనీసార్హతలు

హైయర్ సెకండరీ స్కూలు క్రింద కాంపొజిట్ మాథెమాటిక్స్ లేక ఇంజనీరింగ్‌తో ఎస్. ఎస్. ఎల్. సి. లేక 10 క్లాసు (లేక తత్సమానమైన పరీక్ష) లో ప్యాసు.

ప్రిన్సిపాల్.

'చెంతనే సిరి వున్నా కొంతైనా శాంతి లేదు'

... జూన్ 24: ఇక్కడి ... రిజర్వు పోలీసు దళంలోని ... పది లక్షల రూపాయలు ఉన్నాయి. అయినా ఆ దళానికి ఏ మాత్రం సంతోషమున్నట్లు లేదు.

ఈ పది లక్షల రూపాయలును తిరువాన్కూరు స్టేట్ బ్యాంకుకు చెందిన ... ఈ సొమ్మును ఇక్కడికి ... అయితే ఇక్కడ స్టేట్ బ్యాంకు అధికారులు సొమ్మును పుచ్చుకొనేవల్లె ఈ సొమ్మును తీసుకునేందుకు ఎవరికి అధికారంలేకుండా పోయింది.

బ్రిటిష్ నటి మృతి

లండన్, జూన్ 24 : నటి, గాయని, జూడీ గార్లెండ్ నిన్న లండన్‌లోని తననివాసంలో మరణించారు. ఆమె వయస్సు 47 సంవత్సరాలు. ఆమె తన గదిలో మరణించి ఉండటం చూచి, భర్త మిక్కిడీన్స్ వెంటనే పోలీసులను పిలిచారు. గార్లెండ్ తనకంటె 11 సంవత్సరాలు చిన్నవాడైన డీన్సును గత మార్చిలో వివాహమాడింది. ఇదిఆమె ఐదవ పెళ్లి.

కృష్ణా, పశ్చిమ గోదావరిలనుంచి 30 వేలటన్నులబియ్యంఎగుమతి

రోజూ రెండు గుడ్సు రైళు కావాలని రైల్వేశాఖకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన: మేజర్ గురుస్వామి ప్రకటన

విజయవాడ, జూన్ 24: కృష్ణా,పశ్చిమ గోదావరి జిల్లాలలో నిల్వవున్న 30 వేలటన్నుల బియ్యాన్ని కేరళ మొదలైన ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రోజూ రెండు ప్రత్యేక గుడ్సు రైళ్లను విజయవాడ డివిజన్‌నుంచి పంపించడానికి తమకు కేటాయించవలసిందిగా రైల్వేబోర్డును కోరామని సివిల్ సప్లయిల కమీషనర్ మేజర్ ఎన్. గురుస్వామి నిన్న సాయంత్రం ఇక్కడ తెలియజేశారు.

రైల్వే అధికార్లు మూతలేని వ్యాగన్లు ఇస్తామంటున్నారని, ఐతే కేరళలో వర్షాలు ప్రారంభం అయినందున తాము మూతవున్న వ్యాగన్లు అడుగుతున్నామని మేజరు గురుస్వామి చెప్పారు. ఆయన నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి ఇక్కడకు విమానంలో వచ్చారు.

సబ్ కలెక్టరు కార్యాలయంలో జరిగిన కోస్తా జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరు, తూర్పు గోదావరి, కృష్ణాజిల్లా కలెక్టర్లు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల ఆర్. డి. ఒ. లు డిప్యూటీ కమీషనర్ హోదా, ఫుడ్‌కార్పొరేషన్ ప్రాంతీయ అధికారి ... ఈ సమావేశానికి హాజరైనారు.

గత నెలలో 11 వేల టన్నుల బియ్యాన్ని కేరళ మొదలైన రాష్ట్రాలకు పంపారు.

రైల్వే బోర్డు రెండు గూడ్సు రైళ్లను ఇస్తే రోజూ వెయ్యి టన్నుల బియ్యం పంప డానికి వీలుంటుంది.

నిన్న గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మిల్లర్లు సివిల్ సప్లయిల కమీషనర్‌ను కలుసుకుని తడిసిన ధాన్యం కొనడంలో తాము ఎదుర్కొంటున్న సాధకబాధకాలను వివరించారు.

కొన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా వారు కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం సహాయం చేయడానికి ప్రయత్నించగలదని మేజరు గురుస్వామి అన్నారు.

మేజరు గురుస్వామి రేపు తెనాలి వెళుతున్నారు. ఆయన అక్కడ శ్రీ కె. రోశయ్య మొదలైన మిల్లర్లను కలుసుకుంటారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరిజిల్లాలలో పర్యటించి ఆయన అక్కడ తడిసిన ధాన్యం ఎంత వుందో అంచనా వేస్తారు.

సంగ్రహ ప్రకటనలు

EDUCATIONAL

మాంటిస్సోరి స్కూలు, 'బాలభవన్'
పట్టాభిపురం: గుంటూరు—4
ఇంగ్లీషు, తెలుగు మీడియం.
5 సం. లు — 10 సం. లలోపు పిల్లలకు చక్కనివసతులతో హాస్టలువసతి గలదు.

నోటిఫికేషన్

కాశిరెడ్డి వెంకటరెడ్డి గవర్నమెంటు మహిళా కళాశాల, కర్నూలు.

1. కాశిరెడ్డి వెంకటరెడ్డి గవర్నమెంటు మహిళాకళాశాల కర్నూలు 1—7—69 తేదీ తిరిగి తెరవబడగలదు.
2. కాలేజిలో దిగువకోర్సులు బోధించబడగలవు.

1. జూనియర్ ఇంటర్మీడియెట్ కోర్సు (ప్యాసైన 10 వ తరగతి విద్యార్థినులకు)

(ఏ) తెలుగు మీడియం

పార్టు 1 : ఇంగ్లీషు
పార్టు 2 : రెండవభాష (తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ)
పార్టు 3 : *(1) లెక్కలు, ఫిజికల్ సైన్సులు.
*(2) ఫిజికల్ సైన్సులు, నాచురల్ సైన్సులు
*(3) ఫిజికల్ సైన్సులు,హౌస్‌హోల్డు ఆర్ట్సు (అఫిలియేషన్ యిచ్చినచో)
*(4) లెక్కలు, ఎకనమిక్సు, లాజిక్.
(5) హిస్టరి, ఎకనమిక్సు సివిక్సు
(6) హిస్టరి, సివిక్సు, మోడరన్ లాంగ్వేజెస్. (తెలుగు, హిందీ, ఉర్దూ)
(7) హిస్టరి, సివిక్సు, లాజిక్.

నోటు — * పైన పార్టు 3 క్రింద 1, 2, 3, 4 అంశములకు దరఖాస్తు పెట్టుకొనువారు 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలో లెక్కలు, సైన్సులలో 40% తక్కువకాకుండ మార్కులు తెచ్చుకొని వుండవలెను.

(బి) ఇంగ్లీషు మీడియం (తెలుగు మాతృభాషగా లేనివారికి)

పార్టు 1 ఇంగ్లీషు.
పార్టు 2 రెండవభాష (తెలుగు, లేదా హిందీ లేదా ఉర్దూ)
పార్టు 3 : *(1) లెక్కలు, ఫిజికల్ సైన్సులు.
*(2) ఫిజికల్ సైన్సులు, నాచురల్ సైన్సులు
(3) హిస్టరి, ఎకనమిక్సు, సివిక్సు.

తిరుపతి, ఎస్. వి. యూనివర్సిటీవారు అఫిలియేషన్ యిచ్చినచో

నోటు:— * పై పార్టు 3 క్రింద 1, 2 అంశములకు దరఖాస్తు పెట్టుకొనువారు 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలో లెక్కలు, సైన్సులలో 40% కంటె తక్కువ కాకుండ మార్కులు తెచ్చుకొని వుండవలెను.

(2) ప్రీ యూనివర్సిటి కోర్సు (ప్యాసైన ఎస్. ఎస్. ఎల్. సి. అభ్యర్థినులకు)

పార్టు 1 : (ఏ) ఇంగ్లీషు, హ్యూమన్ ఆర్గనైజేషన్లు
(బి) ఇతరభాషలు : (తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ)
పార్టు 2 : (1) లెక్కలు, ఫిజికల్ సైన్సులు
(2) ఫిజికల్ సైన్సులు, నాచురల్ సైన్సులు
(3) భారతదేశ హిస్టరి, ఎలిమెంట్సు ఆఫ్ ఎకనమిక్సు అండ్ సివిక్సు
(4) సైకాలజి, హౌస్‌హోల్డు ఆర్ట్సు
(5) భారతదేశ హిస్టరి, ఆధునికభారతీయ లాంగ్వేజెస్ *
(6) ఎకనమిక్సు, ఆధునికభారతీయ లాంగ్వేజెస్ *
(7) సంగీతం, నాట్యము

నోటు !— (భాషలలో ఒకటి తెలుగు, హిందీ, లేదా ఉర్దూ)

(3) మూడు సంవత్సరముల డిగ్రీ కోర్సు :

బి. ఏ. (జనరల్)
పార్టు 1 . (ఏ) ఇంగ్లీషు లాంగ్వేజి, లిటరేచరు
(బి) తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ.
పార్టు 2 . (1) హిస్టరి, ఎకనమిక్సు, ఆధునికభారతీయ లాంగ్వేజెస్
(2) హిస్టరీ, ఎకనమిక్సు, సైకాలజి.
(3) సైకాలజి, హౌస్‌హోల్డు ఆర్ట్సు, సంగీతం.
(4) ఎకనమిక్సు, సైకాలజి, హౌస్‌హోల్డు ఆర్ట్సు.

బి. ఎస్‌సి. (జనరల్)
పార్టు 1 . (ఏ) అండ్ (బి) పై విధముగా.
పార్టు 2 . (1) లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీ
(2) బాటని, జూ ఆలజి, కెమిస్ట్రీ
(3) బాటని, జూ ఆలజి, హౌస్‌హోల్డు ఆర్ట్సు

3. అప్లికేషను నిమిత్తం దరఖాస్తు ఫారములు 50 పై. లు నగదుగాగాని మనిఆర్డరు ద్వారాగాని చెల్లించి పొందవచ్చును. ఫారముల సప్లయికి స్వంత అడ్రెసు వ్రాసి, 35 పై. ల స్టాంపులు అంటించిన 9'' × 4'' సైజు కవరును దరఖాస్తుతో పంపవలెను.

ప్రిన్సిపాల్,
కే. వి. ఆర్. గవర్నమెంటు మహిళా కళాశాల, కర్నూలు.

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక



భారతదేశము యొక్క ఎగుమతి చేయు ప్రముఖ వ్యక్తివా...నీవు?

నీ దేశమునకు ఒక ఐశ్వర్యమును సంపాదించుము. నీవు చేయవలసినది ఒక్క చిరునవ్వు నవ్వుటమాత్రమే నేమో. లేక ఒక విదేశీయునకు త్రోవ చూపించుము. ఒక సామాన్యమైన మోచనాత్మక భావాభినయము యెంతయో అర్థము నిచ్చును. ముఖ్యముగా భారతదేశమునందలి వింతలను చూచుటకు బహు దూరము నుండి ప్రయాణము చేసి వచ్చే ప్రేక్షకులు మనతో కొంతసేపు వుండి మనము తయారుచేయునవి కొని మనసేవ మనుపయోగించు కొనువారు. అటువంటి విదేశీయులు గత సంవత్సరమున 25 కోట్ల రూపాయల వినిమయమును సంపాదించుటకు తోడ్పడినారు. మరియు నీవు భారతదేశమునకు యెందరో స్నేహితులను సంపాదించే విషయమును యోచించుము. ప్రపంచమంతటా.....యిది. నీ స్నేహ పూర్వకమైన చేయూత నివ్వగల ఒక అదృశ్య యెగుమతి. ఇంతకు ముందు సౌహార్ద్ర మనేడి సరకును యెప్పుడు యెగుమతి చేసితివి ? ఒక్క స్నేహితుణ్ణి మరలి పంపించండి. వచ్చేవానికి స్వాగతమివ్వి

డిపార్టుమెంట్ ఆఫ్ టూరిజమ్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.

ASP/TC/34 TEL

సౌత్ సెంట్రల్ రైల్వే

కాతాదారుని సంతృప్తే మా ప్రధాన ధ్యేయము

మీ క్లెయిము ఏదైనా నిలవవుంటే

'అప్పటికప్పుడే'

పరిష్కారం చేసుకోండి.

1969 జులై

మొబైల్ క్లెయిమ్సు ఆఫీసు కార్యక్రమం

ఆఫీసు స్థలము	తేదీ	టైము
నిజామాబాదు	14 నుంచి 16—7—69	ఉ 10 గం నుంచి మ 1 గం
విజయవాడ	8 నుంచి 10—7—69	మ 2 గం నుంచి సా 6 గం.
బెల్గాం	14 నుంచి 16—7—69	
పూనా	8 నుంచి 10—7—69	

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు,
సికింద్రాబాద్.

Pub· 93/69.

చక్కెరపై కంట్రోళ్లు తొలగింపునకు విజ్ఞప్తి

మద్రాస్, జూన్ 24: చక్కెరపై కంట్రోళ్లు తొలగించాలని, చెరకు నాణ్యతను పెరుగుపరచడానికి తగు శ్రద్ధ వహించాలని మద్రాస్ రాష్ట్ర ఆహారధాన్య వర్తకులసంఘం కార్యదర్శి శ్రీ తంగప్పన్ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తర ప్రదేశ్‌లో అనేక చక్కెర ఫ్యాక్టరీలకు నష్టం సంభవించి, విషమ పరిస్థితి ఏర్పడిందని శ్రీ తంగప్పన్ అన్నారు.

ఇండియానుండి రష్యాకు వస్త్రముల ఎగుమతి వృద్ధి

కలకత్తా, జూన్ 24: భారతదేశం నుండి రష్యాకు మిల్లు వస్త్రములు విరివిగా ఎగుమతి అవుతున్నాయి. 1967 సంవత్సరంలో రు. 1,07,00,000 విలువగల వస్త్రములు ఎగుమతికాగా, 1968లో రు. 3,25,60,000 విలువగల వస్త్రాలు ఎగుమతి జరిగినాయి.

ముఖ్యంగా తెలుపు రంగుపీ, ప్రింటు వస్త్రాలూ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

ప్రాంతీయ సహకార సమస్యపై సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 24: ప్రాంతీయ సహకారానికై సోవియెట్ యూనియన్ చేసిన ప్రతిపాదనపై ఇంటియావారు దేశాలతో సంప్రదిస్తున్నది. కాని అందుకై ఒక సమావేశం ఏర్పాటుకు న్యూఢిల్లీ ఏట్టి చొరవ తీసుకోవడంలేదు.

విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ దినేష్‌సింగ్ నిన్న విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. అయితే ప్రాంతీయ సహకారంపై సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవడానికి కాబూల్‌లో ఏదైనా అవరోధం ఏర్పడిందా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. "ఈ మేరకు నేనొక వార్త చదివాను. కాని ప్రస్తుతానికి నేనేమి చెప్పజాలను" అని ఆయన అన్నారు.

అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నవి. అప్పుడు ఫఘ్నానిస్తాన్ సమస్య ప్రాముఖ్యత వహించవచ్చు. అపిమ్మట ప్రాంతీయ సహకారానికి సంబంధించిన సమావేశాల సమస్య నిర్మాణాత్మక రూపం దాల్చవచ్చు.

ఈ ప్రతిపాదన పట్ల ఇరాన్ ఆసక్తి చూపిందని, ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారం, రవాణా సౌకర్యాల ఏర్పాటు గురించి చర్చలకు అది అంగీకరించదని శ్రీ దినేష్ సింగ్ తెలిపారు.

ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సత్సంబంధాల అభివృద్ధికి ఇండియా గైకొన్న చర్యలు ప్రాంతీయ సహకారానికి తోడ్పడుతున్నవని శ్రీ దినేష్‌సింగ్ తెలిపారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఈవిషయంలో పాకిస్తాన్‌పై ఖరికోసం — ఇండియా ఎదురు చూస్తున్నదని అన్నారు.

ఆసియా రక్షణకు సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనపై వ్యాఖ్యను కోరగా శ్రీ బ్రెజ్నేవ్ సూచించిన ఉమ్మడి రక్షణ వెనుక దాగిన భావం తనకు తెలియనందున, ఈ విషయమై చర్చించవలసి వుందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో అన్నిప్రాంతాలకు రైలుమార్గాలు

ఆంధ్ర మహాజనసభ విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 24: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ రైలుమార్గాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర మహాజనసభ మొన్న పాయంత్రం ఇక్కడ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

శ్రీ ముడుంబై నరసింహాచార్యులును, శ్రీ ఎం. శివరామకృష్ణయ్య స్థానంలో కార్యదర్శిగా నియమించారు.

శ్రీ వై. జయసూర్య, శ్రీ వై. రామబ్రహ్మ, శ్రీ ఎన్. సి. ఎన్. ఆచార్య, శ్రీ ఎన్. గోపాలకృష్ణమూర్తి గార్లను సభ్యులుగా కో-ఆప్ట్ చేసుకున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డికి శ్రీకాకుళంజిల్లా మద్దతు

శ్రీకాకుళం, జూన్ 24 : శ్రీకాకుళం జిల్లా పరిషత్తు కాంగ్రెసు పార్టీ సభ్యులు ఇటీవల యిక్కడ శ్రీ జి. శ్రీరాములు నాయుడు అధ్యక్షతను సమావేశమయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. కృష్ణమూర్తి నాయుడు (ఎం. ఎల్. సి.) శ్రీ కె. నారాయణరావు (ఎం. పి.) లు కూడా ఈ సమావేశానికి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వం పట్ల ఆయన మంత్రివర్గ సభ్యుల పట్ల తమకు గల పూర్తి విశ్వాసాన్ని జిల్లా పరిషత్తు కాంగ్రెసు పార్టీ ఏకగ్రీవంగా ప్రకటించింది. రాష్ట్రపతి పరిపాలనను రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా కేంద్ర కాంగ్రెస్ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సరిఅయిన చర్య గైకొన్నందుకు సభ్యులు తమ హర్షం వెలిబుచ్చారు. ఆంధ్రులపట్ల జరుగుతున్న దౌర్జన్య చర్యలను సభ్యులు ఖండిస్తూ, తెలంగాణా ప్రాంతంలో ఉన్న ఆంధ్రులకు, వారి ఆస్తి పాస్తులకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు గైకొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు శ్రీయుతులు అప్పలనరసు నాయుడు, మీసాల నుబ్బన్న, ఒ. పరాంకుశం, టి. రాఘవరావు, వి. నారాయణప్పడు, శాసన మండలి సభ్యులు శ్రీయుతులు పి. వి. అప్పలనాయుడు, కూర్మాచార్యులు, సమితి అధ్యక్షులు శ్రీయుతులు సి. నరసింగరావు, జి. సూర్యనారాయణ, పి. పాపారావు, టి. తులసీనాయుడు, జి. కృష్ణమూర్తిరాజు, సి. పెరుగు రామినాయుడు, వి. జగన్నాథనాయుడు, టి. అక్కల నాయుడు, పోలన కృష్ణనాయుడు, పి. వీరన్ననాయుడు, వై. సత్యనారాయణ నాయుడు, ఎం. తులసీదాసు, కె. కూర్మానాయుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు తవిటినాయుడు ప్రభృతులు వచ్చారు. (ఏ. పి.)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

Tender No. SE OP|WGL|Tech|5|69.

దిగువచూపిన ప్రకారం వరంగల్ 132 కే వి సబ్ స్టేషన్ ఆవరణలో ప్రీ స్ట్రెస్సు సిమెంట్ కాంక్రీట్ స్తంభములు తయారు చేయుటకు ట్రిప్లికేటులో సీల్డు టెండర్లు కోరడమైనది.

వ సం.	పని పేరు	ధరావతు సొమ్ము	కంట్రాక్టు కాలము
1.	సిమెంటు, స్టీల్ ఖరీదు మినహా 27' పొడవుపి. ఎస్. సి సి. స్తంభములు తయారి	రు 3000—	సుమారు 1—9—69
2.	సిమెంటు, స్టీల్ ఖరీదు మినహా 24' పొడవు పి. ఎస్. సి. సి. స్తంభములు తయారి.		నుంచి 31—3—70

టెండర్లు 23—7—69 వ 3 గం వరకు తీసుకొని 24—7—69 సా. 4 గం కు హాజరైన టెండరుదారుల లేదా వారి ప్రతినిధుల సమక్షమున తెరవడమగును

కొటేషనులు పంపుటకు అవసరమైన టెండరు స్పెసిఫికేషనులు నమూనా షెడ్యూల్సు 26—6—69 లగాయితు 22—7—69 వరకు దిగువ సంతకందారు ఆఫీసునుంచి పొందవచ్చును.

టెండరు స్పెసిఫికేషను ఖరీదు సేల్సుటాక్సు కలుపుకొని రు 20—60 మనీఆర్డరు ద్వారాగాని నగదుగాగాని చీఫ్ ఆకౌంటెంటు, ఎక్స్‌పెండిచర్, ఆపరేషన్, ఏ పి. ఎస్ ఇ బి. వరంగల్ 1 కి చెల్లించవలెను.

టెండరు స్పెసిఫికేషన్ ఖరీదు ఏపరిస్థితులలోను వాపసుచేయరు.

పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు వగైరా అంగీకరించరు.

(సం) ఆర్. ఎల్ కిషెన్.
సూపరింటెండింగ్ యింజనీర్, ఆపరేషన్ సర్కిల్, వరంగల్.

టెలిఫోన్ 7251
341

Telegram KAKATENGER

హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్

అమ్మకము

బెలంపల్లి (ఎస్. సి. రైల్వే) వద్ద కంపెనీ ఆవరణలో ప్రస్తుతం ఎలెక్ట్రికల్ ఓవర్ హెడ్‌లైన్సుగా వాడుతున్న సుమారు 5½ టన్నుల బేర్ కాపర్‌వైర్ నం. 6 కొనడానికి టెండర్లు కోరడమైనది.

కాపర్ వైర్ కొనడానికి హెచ్చు ఆఫర్లు దిగువ సంతకందారుకు 30—6—69 వరకు చేరునట్లు బెలంపల్లి (ఎస్. సి. రైల్వే) వద్దగాని మాలా ఆలి (ఎస్. సి. రైల్వే) వద్దగాని డెలివరీకి విడివిడిగా పంపవలెను.

పైన తెలిపిన పరిమాణం సుమారుగా యివ్వడమైనది. డెలివరీ సమయంలో వైరు తీసివేసిన తరువాత సరైన పరిమాణం తూకంవేసి నిర్ణయించడమగును.

ఏ టెండరైనను అంగీకరించుటకు లేదా నిరాకరించుటకు లేదా మా నిర్ణయానుసారం అమ్మకం వాయిదావేయడానికి మేనేజిమెంటుకు హక్కు కలదు. టెండరు యితర షరతు నిబంధనలు దరఖాస్తుమీద కంపెనీ రిజిస్ట్రర్డు ఆఫీసునుంచి పొందవచ్చును.

వి. నారాయణరావు, ఐ. ఏ. ఎస్.
మేనేజింగ్ డైరెక్టరు.
100 బషీర్‌బాగ్, హైదరాబాద్—29 (ఏ. పి.)

'నర్మదా జలాలపై వివాదం లేదు'

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన

భోపాల్, జూన్ 24: అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టంలో పొందుపరచినట్లు నర్మదా నదీజలాలపై వివాదం ఏదీ లేదని తాను అభిప్రాయపడుతున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శ్యామ చరణ్ శుక్లా నేడు చెప్పారు.

ఈ తగాదాను ట్రిబ్యునల్‌కు నివేదించాలని కేంద్రం చేసిన నిర్ణయం దృష్ట్యా నర్మదా జలాల తగాదా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అనుకొంటున్నదా అని ప్రశ్నోత్తర సమయంలో కాంగ్రెస్, ప్రతిపక్ష సభ్యులు అడుగగా ముఖ్యమంత్రి పై విధంగా అన్నారు.

తాను కేంద్రానికి పంపిన కమ్యూనికేషనులో 'వివాదం' అనే మాట ఉపయోగించలేదని, వివాదం ఆనేది ఉన్నదని తాను తలచడం లేదని ఆయన అన్నారు. సంప్రతింపుల ద్వారా ఈసమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు.

బొంబాయి ఆస్పత్రులలో సమ్మె

బొంబాయి, జూన్ 23: ఐదు నిపాటి ప్రకటగల నాలుగు ఆస్పత్రులలో సుమారు 400 మంది రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు నేటి ఉదయం నిరవధికసమ్మె ప్రారంభించిన ఫలితంగా నగరంలో ఆస్పత్రి వైద్య సౌకర్యాలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.

ఇక్కడ నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులలో సమ్మె చేస్తున్న రిజిస్ట్రార్లు, హౌస్‌మెన్‌లను బలపరుస్తూ వీరు ఈ చర్యకు పూనుకొన్నారు.

అత్యవసరమైన కేసులను సీనియర్ అధికారులు, ఆనరరీ, పార్టికాలపు సిబ్బంది చూస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలవారు తెలియ తెలియజేశారు.

వారణాసివద్ద ప్రమాదంలో రైల్వేకు రు. 40లక్షలునష్టం

న్యూఢిల్లీ, జూన్ 24: ఇటీవల వారణాసి వద్ద అలహాబాద్ — గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ప్రమాదంలో రైల్వే ఆస్తులకు సంభవించిన నష్టం రు 35—40 లక్షల మధ్య ఉండగలదని రైల్వేబోర్డువారు అంచనావేశారు.

ఘాజీపూర్ జిల్లాలో నివసిస్తున్న నేరస్థ జాతులవారు, ప్రయాణీకులను దోచుకోవాలనే ఉద్దేశ్యంతో రైల్వే ఫిష్‌ప్లేట్లను తొలగించి వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విధ్వంసకచర్యకు రాజకీయ కారణాలున్నా యేమో కనిపెట్టటానికి కూడా దర్యాప్తు జరుగుతున్నది.

ఇండియాకు పశ్చిమ జర్మనీ గోధుమలు

బాన్, జూన్ 24: పశ్చిమ జర్మనీ త్వరలోనే ఇండియాకు 90,000 టన్నుల గోధుమలు సరఫరా చేయుగలదని అర్థికశాఖలో అధికారి ఒకరు నిన్న తెలియజేశారు.

ముందుగా 64,000 టన్నుల గోధుమలు రవాణాకై న్యూఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. ఇవికాక 26,000 టన్నులు ఇండియా కొరకు తయారుగా ఉంచబడతాయి.

1967 లో కుదిరిన ఒక అంతర్జాతీయ ఆహార సహాయక ఒప్పందంకింద ఈ ఏర్పాటు జరుగుతున్నది.

ఈజిప్టు వైమానిక దళం నూతనాధిపతి

కయిరో, జూన్ 24: అరబ్ రిపబ్లిక్ వైమానిక దళానికి నూతన అధిపతిగా మేజర్ జనరల్ ముస్తాఫా పరాబి ఎల్. హిన్నవి స్థానంలో మేజర్ జనరల్ ఆలి ముస్తాఫా బాగ్దాదీని ప్రెసిడెంట్ నాసర్ నియమించారు.

అల్ అహ్రామ్ పత్రిక ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రెసిడెంట్ నాజర్ ఈమేరకు ఒక డిక్రీని జారీ చేసినట్లు తెలిపింది.

మేజర్ జనరల్ హాసన్ కమెల్ స్థానంలో వైమానిక రక్షణ వ్యవహారాలకు మేజర్ జనరల్ మహమ్మద్ అలీని సహాయ యుద్ధమంత్రిగా కూడా నియమించినట్లు ఆపత్రిక ప్రకటించింది.

ఢిల్లీలో వర్షం

న్యూఢిల్లీ, జూన్ 24: రాజధానిలో నిన్న పెద్ద గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. గంటకు 94 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది.

వేసవి తాపంతో బాధపడుతున్న పౌరులకు ఈవర్షం పేద ఊరటనిచ్చినట్లయి హర్షం కలిగించింది. ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ 39.5 డిగ్రీలనుంచి 24 డిగ్రీలకు అనగా 15.5 డిగ్రీలు తగ్గిపోయింది. రాజధానిలో తొలకరి వాన పడడం ఇదే మొదలు. 75 నిమిషాలలో దాదాపు 21.4 మిల్లిమీటర్ల వానపడింది.



కింగ్ పిన్ యూనిట్స్, ష్యాకిల్ పిన్స్, హబ్ బోల్ట్‌లు మొదలైనవి.

SRMT
AUTO PARTS

అన్ని ట్రక్కులు, బస్సులకు అత్యుత్తమమైనవి.

ఉత్పాదకులు:
శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్,
పోస్ట్ బాక్స్ నం.42, కాకినాడ-1

కరెస్పాండెన్సు కోర్సు, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు, ఎం. పి. భోపాల్.

అడ్వర్‌టైజ్‌మెంట్ నం. 1/69.

భోపాల్ ఎం. పి. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జరుపు ఇంటర్మీడియేట్, హైయ్యర్ సెకండరీ, హైస్కూల్ పరీక్ష 1970 కు కరెస్పాండెన్సు కోర్సులలో చేరదలచిన అభ్యర్థుల నుంచి ప్రవేశమునకు దరఖాస్తులు కోరడమైనది. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రెగ్యులేషన్సు ప్రకారం బోర్డు కరెస్పాండెన్సు కోర్సులలో ఎన్‌రోలు చేసుకున్న తప్ప, పై పరీక్షలలో అభ్యర్థులను చేర్చుకోనరు. మధ్యప్రదేశ్ నివాసస్థులైన అభ్యర్థులు మాత్రం కరెస్పాండెన్సు కోర్సులలో చేరవలసిన నిమిత్తం లేకుండ, హైయ్యర్ సెకండరీ మరియు హైస్కూల్ పరీక్ష 1970 కు హాజరు కావచ్చును. తప్పినవారు, గైరుహాజరు అయినవారు కరెస్పాండెన్సు కోర్సులలో చేరుటకు వీలులేదు

2 పై పరీక్షకు అడ్మిషను నిమిత్తం దేవుంతటివంచి అభ్యర్థులు అర్హులైవున్నారు.

అడ్మిషనుకు అర్హత

	పరీక్ష	అర్హత
1.	ఇంటర్మీడియేట్ పరీక్ష	(1) అభ్యర్థులు హైయ్యర్ సెకండరీగాని దానికి సమానమైన పరీక్షగాని ప్యాసై వుండవలెను లేదా (2) హైస్కూలు పరీక్షగాని దానికి సమానమైన పరీక్షగాని ప్యాసై వుండవలెను అయితే, హైస్కూలు పరీక్ష ప్యాసైన తరువాత ఒక విద్యాసంవత్సరం గడిచిపోవలెను.
2	హైయ్యర్ సెకండరీ పరీక్ష :	హైస్కూలు లేదా దానికి సమానమైన పరీక్ష.
3.	హైస్కూలు పరీక్ష .	(1) క్లాసు 8 పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్ష. అయితే 8 వ తరగతి పరీక్ష ప్యాసైన తరువాత ఒక విద్యా సంవత్సరం గడిచిపోవలెను. (2) వయోఅభ్యర్థినులు (20 సం లు వయస్సు పైన వారు) పై నం. 1 షరతునుంచి మినహాయింపబడుదురు.

వివరములు ప్రాస్పెక్టసులో యివ్వడమైనది.

4 అడ్మిషనుకు దరఖాస్తు ఫారము ఇతర సమాచారము ప్రాస్పెక్టసుతో యివ్వడమైనది దానిని రు 1— క్రాసుచేసిన ఐ పి ఒ రిజిస్ట్రార్, కరెస్పాండెన్సు కోర్సెస్, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎం. పి భోపాల్‌కు పంపి పొందవచ్చును

దరఖాస్తు ఫారం తీసుకొనుటకు కడపటితేదీ 31—7—69. దరఖాస్తులు 16—8—69 వరకు రు 5— లేట్ ఫీ మీద అంగీకరించడమగును.

అభ్యర్థులు కరెస్పాండెన్సు కోర్సుల రిజిస్ట్రారుకు నేరుగా వ్రాయవలెను అంతే కాని ఏ ఏజన్సీ ద్వారా వ్రాయకూడదు. లేనియెడల దరఖాస్తు ఫారం నిరాకరించడమగును.

ఎస్. పి. శ్రీవత్సవ,
రిజిస్ట్రారు.
కరెస్పాండెన్సు కోర్సెస్
ఎం. పి. భోపాల్.



డన్‌లప్ పరిశోధనల బంగారుపంట



సరికొత్త డన్‌లప్ ప్లస్ బార్

సరికొత్తదైన డన్‌లప్ ప్లస్ బార్ టైరును వివిధ స్థితులలో కూలంకషంగా పరీక్షించటం జరిగింది. బహుదూరపు ప్రయాణాలకు ప్రశాంతమైన పయనానికి. అదనపు మైలేజీకి, ఎక్కువ బరువులు మోయగల దివ్యమైన నైలాన్ ట్రక్కు టైరు యిదేనని పరీక్షలలో రూఢీ అయింది.

కొద్ది సరకుమాత్రమే గలదు.)

క్రొత్త అపరిమిత బరువులకు దృఢమైన కేసింగు
ఈ సరికొత్త డన్‌లప్ ప్లస్ బార్ అంతర్భాగం సరికొత్త తరహా కంది. ప్రతి టైరులోను అదనపు బరువులు మోస్తూ, అలాగే అనంఖ్యాకమైన మైళ్లు పయనించగలిగేందుకు అవసరమైన గట్టి పునాదులు ఒక దృఢమైన కేసింగ్‌ద్వారా లభించుచున్నది. దీనివలన ఎక్కువ రీట్రెడ్‌లకుకూడా అవకాశం వున్నది.



క్రొత్త అదనపు మైలేజీకి అనువైన ట్రెడ్ స్వరూపం
డన్‌లప్ పరిశోధనల మూలంగా, సరికొత్త డన్‌లప్ ప్లస్ బార్‌లోని ట్రెడ్ పద్ధతి మరో అడుగు ముందుకు వేసింది. చదునుగా వుండే యీ స్వరూపంవలన యింకా మంచి కంట్రోలు, ఎక్కువ రక్షణ, ఎక్కువ మైలేజీ రాగలుగుతాయి.



క్రొత్త పరీక్షకు నిల్చిన ఉత్తమ నైలాన్ టైరు
ఎన్నో పద్ధతుల్లో సరికొత్త డన్‌లప్ ప్లస్ బార్‌పై విజయవంతంగా పరీక్షలు చేయటం జరిగింది. ప్రయోగశాలలోను, కర్మాగారాలలోను పది లక్షల మైళ్లమేరకు రోడ్డుమీదను యీ పరీక్షలు జరిగాయి. ఈనాడు డన్‌లప్ ప్లస్ బార్ ఒక దివ్యమైన నైలాన్ ట్రక్కు టైరు అని యీ పరీక్షలు రూఢి చేశాయి.



సరికొత్త డన్‌లప్ ప్లస్ బార్ — ఈనాటి, పరీక్షలలో నెగ్గిన దివ్యమైన నైలాన్ టైరు!

DGC-46 TEL

ఆర్కో! అత్యంత మేలిరకమైనదేగాక అమ్మకం తర్వాత సాటిలేని సర్వీసుచేస్తున్న అగ్రశ్రేణి ఎయిర్ కండిషనర్ పేరు!



నిపుణులైన ఇంజనీరుల తయారుచేస్తున్న మేలిరకం ఆర్కో ఎయిర్ కండిషనర్ కొన్నపుడే మీరు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు సరి అయిన ప్రతిఫలం మీకు సమకూరినట్లు కాగలదు. అనుభవజ్ఞులైన యింజనీరులు 1000 మందికి పైగా మీరు టెలిఫోన్ చేసిన మరుక్షణంలోనే ఆర్కో ఎయిర్ కండిషనర్‌కు సర్వీసు చేయడానికి సర్వదా సిద్ధంగా వుంటారు. నిశ్శబ్దంగా, అతి నమ్మకంగా పనిచేయడానికి పేరుగాంచిన ఆర్కోనే కొనండి. మీరు పూర్తిగా సంతృప్తి పొందడమేగాక, సాటిలేని సర్వీసుకూడా సర్వదా మీకు అందుబాటులో వుండగలదు.
మీరే చూడండి—ఆర్కో మీకు నమ్మకం కలిగించగలదు.

అమెరికన్ రిఫ్రిజిరేటర్ కంపెనీ లిమిటెడ్
హెడ్ ఆఫీసు :
13సి, రస్సెల్ స్ట్రీట్, కలకత్తా-16
బ్రాంచి ఆఫీసులు :
కలకత్తా . బొంబాయి
ఢిల్లీ . మద్రాసు

AR/G/128 TEL



"నిర్మలా! ఇవాళ మన పెళ్ళిరోజు! నీకేం కావాలో కోరుకో!"

ఇద్దరం కలిసి...ఆయా సావన్ జూమ్ కె...సినిమాకి వెళ్దాం! ఆశావరేఖ్ సినిమాలంటే నాకు చాలా యిష్టం!



ఆసియా బాస్కెట్ బాల్‌కు భారత జట్టు

కోట, జూన 24: ఇక్కడ జరిగిన ప్రిసిషియన్ బాస్కెట్‌బాల్ పోటీల అనంతరం, భారత బాస్కెట్‌బాల్ ఫెడరేషన్, ఆసియా క్రీడోత్సవంలో పాల్గొనే భారత జట్టుకు ఈ క్రిందివార్ని ఎన్నిక చేసింది.

మాధ్యూబాబు, అబ్బాస్‌మొంటసిర్, విమ్మకాంత్‌శర్మ (రైల్వేస్), గురుదయాళ్ సింగ్, నాథూసింగ్, హరిదత్ (సర్వీసెస్) ఖుషీరామ్, మొహిందర్, విక్రమ్‌సింగ్, సురేంద్రకుమార్ కటారియా (రాజస్థాన్), ఎన్.ఎ. రంగదేవ్, కె. రాజగోపాల్ (మైసూరు), జావెద్‌అక్తార్, గులాంరసూల్ (మహారాష్ట్ర) యం. జగన్నాథన్ (బెంగాల్)

ఈ జట్టులో ము స్తాఫా, ఓమ్‌ప్రకాశ్ లేకపోవటం కొంత ఆశ్చర్యం కల్గించక మానదు. అయినా, యువకులకు కొంత ప్రాముఖ్యం ఇవ్వబడింది. ఈ జట్టు సింగపూర్ ఆహ్వాన టోర్నమెంటులో కూడా పాల్గొంటుంది.

వింబుల్డన్ టెన్నిస్ ప్రారంభమునకు వర్షంవల అంతరాయం

లండన్, జూన్ 24: వర్షం వల్ల, నిన్న వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్పు ప్రారంభం కాలేదు. ఇట్లు పూర్తిరోజు ఆట తుడిచిపెట్టడం 1963 ఫైనల్సు రోజున జరిగింది.

వర్షం ఆగకుండా కురిసినందున, ఎక్కువ మంది ప్రేక్షకులు రాలేదు. టెలివిజన్ సెట్టులపై వీక్షిస్తూ కూర్చున్నవారికై, పత్రికా విలేఖరులు రాడ్‌లావర్‌లో ముచ్చటిస్తు కాలక్షేపం చేశారు.

మొదటిరోజున 64 సింగిల్స్ పోటీలు జరుగవలసి వుంది. ఇన్ని పోటీలు నిల్చిపోయినందున, వింబుల్డన్ కార్యక్రమం బాగా తలక్రిందవగలదు. అర్హతైజర్లు ఈ కార్యక్రమం సర్దుబాటుకు ప్రత్యేక ఏర్పాటు చేయవలసి వుంది.

నర్రే, వెస్టిండీస్ పోటీ సమం

లండన్, జూన్ 24: వర్షం వల్ల మూడవరోజుఆట సాధ్యంకానందున, వెస్టిండీస్ క్రికెట్ జట్టు నర్రేతో పోటీలో ఓటమి ప్రమాదం నుండి తప్పుకొంది. పోటీ డ్రాగా ఎత్తివేయబడింది.

తుది స్కోరు:

వెస్టిండీసు: 160, 45 (3 వికెట్లకు)
నర్రే: 344 (8 వికెట్లకు ముగింపు)

గురువారంనాడు రెండవ టెస్టు ప్రారంభమగును. ఈ రెండు రోజులు వెస్టిండీసు జట్టు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు తన జట్టు ఆడుతున్న ధోరణిలో, ఎంతవరకైతే అంత, సోబర్సు, తన జట్టును శికణకై ప్రయత్నించకలడు. బాట్స్‌మన్‌లో నిలకడగా వున్న బుచర్, కార్ల్యూ, డేవిస్ ముగ్గురూ (కిందటి రెండు పోటీలలో ఎక్కువ పరుగులు చేయలేదు. సోబర్సు జాగ్రత్తగా, పట్టుదలగా బాట్ చేసిన కాని, వెస్టిండీసు బాటింగ్‌లో స్థిరత్వం కలుగదు. ఇందుచే సోబర్సు తక్కువగా బౌల్ చేయవలసి వుంది. జట్టు బాటింగ్ క్రమంలో, సోబర్సు పెద్ద మార్పు తీసుకొనుటకు సాహసించే అవకాశం లేదు. షెల్లింగ్‌ఫోర్డు తప్పక బౌలింగ్‌లోకి తీసుకోబడవచ్చు. డేవిస్ బదులు హోవర్డ్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా వుంది.

ప్రస్తుతం వెస్టిండీస్ ఆడుతున్న తీరు బట్టి, వున్న వాతావరణం బట్టి, ఇంగ్లండ్‌దే పైచేయిగా కన్పడుతుంది. వెస్టిండీసు జట్టు ఒక్కొక్కప్పుడు తన పూర్వస్థాయి చూపగల్గినా, దానిని నిలుపుకొనే సామర్థ్యం చూపటం లేదు. ఇదే ఈ జట్టులో కల లోపం.

మెట్రో జట్టుకు బెనర్జీ ట్రోఫీ

విశాఖపట్నం, జూన్ 24: భిలాయ్ స్టీల్‌ప్లాంట్ జట్టును ఇన్నింగ్సు, 23 పరుగుల తేడాతో ఓడించి, మెట్రో సి.సి. జట్టు బెనర్జీ ట్రోఫీ మరొకసారి గెల్చుకుంది.

బహుముఖ ప్రజ్ఞకు ఆర్.పి. గుప్తా, మేటిభౌలరుగా టి. సత్యనారాయణ, మేటి బాట్స్‌మన్ గా కె. సత్యానందం బహుమతులందుకొన్నారు.

స్కోరు:

భిలాయ్ సి.సి: 87 (నాగమణి 22, గుప్తా 21—3వి, శతపతి 29—5వి, 157 (చక్రవర్తి 44, శతపతి 60—6వి

మెట్రో సి.సి: 267 (శంకర్ 55, గుప్తా 70 నాటౌట్)

ఇస్తాంబుల్, జూన్ 24: టర్కీలో సంభవించిన తుఫానులో సోమవారం నాడు పిడుగుపాటువలన 11 మంది మరణించారు. వరదలలో కొన్ని వేల పశువులు కొట్టుకుపోయినాయని తెలుస్తున్నది.

సాంకేతికోద్యోగుల వేతనాలు సవరించాలి

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వేతనాల సవరణలు రాష్ట్రంలో సాంకేతిక ఉద్యోగులకు వర్తించవని తాము తెలుసుకున్నట్లుగా రాష్ట్ర హైవే ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ పి. లక్ష్మీదాస్, పి. డబ్ల్యు. డి. వీటి సర్వీసు ఉద్యోగుల యూనియన్ (నంబర్) కార్యదర్శి శ్రీ ఎం. కె. స్వామి నిన్న పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో న్నారు.

ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, సబ్—ఓవర్సీర్లకు ఈ జీతాలసవరణ వర్తించగా, డ్రైవర్లు, ఫిట్టర్లు, క్లీనర్లు, రోడ్డు ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, గాంగ్‌మన్‌ల వేతనాలను ప్రభుత్వం సవరించనందుకు వారు తమ విచారాన్ని వ్యక్తపరిచారు

సాంకేతికోద్యోగులకు కూడా తక్షణమే వేతనాల సవరణ అమలు జరుపాలని, లేనిచో తమవారు ప్రత్యక్ష చర్యకు దిగుతారని వారు హెచ్చరించారు.

పదేళ్ళలో 50 కోట్ల మేరకు ప్రపంచ జనాభా పెరుగుదల

న్యూయార్క్, జూన్ 23: 1967 వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 342 కోట్లు ఉంది. అంటే 1958లో జనాభా కంటె 51 కోట్లు పెరిగింది. మిత్రరాజ్యసమితి వారు ఇటీవల ప్రకటించిన లెక్కలవల్ల ఈ వివరాలు తెలిసినాయి.

ప్రాంతాలవారీగా చూస్తే సోవియెట్ రష్యాను మినహాయించి మిగిలిన ఆసియా ప్రాంతంలోని జనసంఖ్య 190.7 కోట్లు. దీనిలో 72 కోట్లు చైనాలోను, 51.1 కోట్లు భారతదేశంలోను ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాలలోకి ఆసియాలోనే జనసంఖ్య ఎక్కువగా ఉందన్నమాట.

అన్ని ప్రాంతాలకంటే యూరపులో జనసాంద్రత ఎక్కువ. ఈ ఖండంలోని జనాభా 45.2 కోట్లు.

ఓషనియా ప్రాంతంలో జనసాంద్రత మిక్కిలి తక్కువ. ఇక్కడ ఒక చదరపు కిలోమీటరుకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తం జనాభా 181 లక్షలు.

లాటిన్ అమెరికాలోని జనాభా 25.9 కోట్లు. ఉత్తర అమెరికా కంటె ఇది 3.9 కోట్లు ఎక్కువ. ఇక్కడ జనసంఖ్య సంవత్సరానికి 29.9 శాతం చొప్పున పెరుగుతున్నది.

దీనదయాళ్ హత్యపై న్యాయవిచారణకు విజ్ఞప్తి

ఢిల్లీ, జూన్ 23: జనసంఘ నాయకుడు శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ హత్య రహస్యాన్ని ఛేదించి నేరస్తులను శిక్షించటానికి ఒక న్యాయ విచారణ సంఘాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు 72 మంది ఒక ప్రకటన చేశారు.

దీనదయాళ్ హత్యకేసులోని తీర్పు ఆయన మరణంలోని అసలు రహస్యాన్ని బయటపెట్టలేదని అది ప్రజలను సంతృప్తిపరచజాలదని వారు పేర్కొన్నారు. దీనదయాళ్ వంటి ప్రథమశ్రేణి నాయకుని హత్య చాలా తీవ్రమైన విషయమనీ, మన స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనదని ఈ ప్రకటనలో వారు చెప్పారు.

ఈ ప్రకటనపై సంతకాలు చేసినవారిలో ఆచార్య జె.బి. కృపలాని, శ్రీమతి సుచేతకృపలాని, శ్రీ హేమ్‌బారువా, ప్రకాశ్‌వీర్‌శాస్త్రి, మధులిమాయె, దయాభాయ్ పటేల్, ఎ.బి. వాజ్‌పేయి, ఎస్.ఎమ్. జోషి, హరికిషన్‌రజ్ నారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, బలరాజ్ మధోక్ మొదలగు ప్రముఖులున్నారు.

పోలీసుల కవ్వింపు చర్యలు

శ్రీ మాణిక్‌రావు ఖండన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 23: అహింసా పద్ధతులలో సత్యాగ్రహం సాగిస్తున్న వారిపై పోలీసులు అనవసరంగా చేయిచేసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఇట్టి పోలీసుల కవ్వింపు చర్యలనుగూర్చి శ్రీ మాణిక్‌రావు (ఎం.ఎల్.ఏ.) నేడు నిశితంగా విమర్శించారు. తెలంగాణా ప్రజాసమితి సత్యాగ్రహాల ఆర్గనైజర్ అయిన శ్రీ మాణిక్‌రావు నేడు శిక్షలు విధించబడిన సత్యాగ్రహులపై పోలీసులు లాఠీ చార్జి జరిపినందుకు నిరసన తెలిపే నిమిత్తం ప్రధాన నగర మేజిస్ట్రేటును కలుసుకున్నారు. తాను నలుగురిని ఆసుపత్రికి తీసుకువెళ్ళానని వారిలో ముగ్గురు గాయాలతో రక్తం స్రవిస్తూ ఉన్నారని చెప్పారు.

పోలీసులు సత్యాగ్రహులను కొట్టి రెచ్చగొట్టినట్లయితే వారిని ఆసుపత్రిలో పెట్టడం దుర్దృశ్య మవుతుందని శ్రీ మాణిక్‌రావు అన్నారు

న్యాయవిచారణకు విజ్ఞప్తి

సత్యాగ్రహులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై న్యాయ విచారణ జరపాలని నగర సివిల్‌కోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. లాటీచార్జిపట్ల నిరసనగా రేపు హైకోర్టుతో సహా అన్ని కోర్టులను బహిష్కరించడానికి వారు నిశ్చయించారు.

తెలంగాణా ప్రజా సమితి నాయకులు శ్రీ ఎ. మదన్‌మోహన్, శ్రీ జి. పి. శాక్సేనా, శ్రీ బద్రివిశాల్ పిట్టి కోర్టులను సందర్శించారు. శ్రీ కె. ఆర్. ఆమోస్‌కూడా వారిలో నున్నారు.

అయిదుగురు జర్నలిస్టుల అరెస్టు

హైదరాబాద్, జూన్ 23: నేడు అరెస్టు చేయబడినవారిలో స్థానిక ఆంగ్ల దినపత్రిక విలేఖరి శ్రీ జి. మైకేల్ వాయుకూర్త్వాస సత్యాగ్రహం జరిపిన అయిదుగురు వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. శ్రీ మైకేల్‌తో పాటు ప్రముఖులు డబ్ల్యు. జె. ఓ. సంతోష్, చందర్ శ్రీవాస్తవ్, గౌడ్, మహమ్మద్ అలీలు సత్యాగ్రహం జరిపారు.

పరీక్షలకు గైర్‌హాజర్

కాకినాడ, జూన్ 23 పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా పరీక్షలను మూడువారాలపాటు వాయిదావేయనందుకు నిరసనగా, స్థానిక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మొదటి, మూడవ ఫైనల్ సంవత్సరం, మూడు సంవత్సరాల డిగ్రీకోర్సు ఫైనల్ సంవత్సరం విద్యార్థులు 650 మందిలో ఏ ఒక్కరూ కూడా నేడు పరీక్షలకు హాజరు కాలేదు.

దక్షిణాదికి బొగ్గు రవాణా పునరుద్ధరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 24: ఇటీవల తుపాను దెబ్బకు చెడిపోయిన రైలు మార్గాలను కొంత బాగుచెయ్యడం వలన దక్షిణాదికి బొగ్గు రవాణా యిప్పుడు మామూలుగానే జరుగుతున్నది. రోజుకు సగటున 750 బొగ్గు వాగన్లు ఇక్కడినుండి మద్రాసు వైపుకు పోతున్నాయి. ఇంకా ఎక్కువ వాగన్లను పంపటానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిలో ఇప్పుడు సిమెంటు, బొగ్గు, బాగానే లభిస్తున్నాయి.

ప్రకటన

అతి స్వల్ప పెట్టుబడితో సరికొత్త ట్రాక్టర్లు, విల్లిస్ జీపులు, ఫియట్, స్టాండర్డ్, హెరాల్డ్ కార్లను సులభ వాయిదాలపద్ధతిని పొందండి! పూర్తి వివరములుగల ప్రాస్పెక్టస్‌ను పంపగోరువారు రు. 1—50 మనియార్డరు ద్వారా దిగువ అడ్రసుకు వ్రాయండి.

మేనేజింగ్ పార్టనర్,

విజయా మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్

(Reg No. 907/69)

మెయిన్‌రోడ్డు, నర్సాపురం (ప. గో. జిల్లా)



రేడియో

గురువారం, జూన్ 26
శ.క. 1891 ఆషాఢ 5

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత శ్లోకాలు, 8—30 విజయవాడ ఎతె, మధ్యాహ్నము. 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 టి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం, 1—40 ద్విజనీలం, 1—50 తె. వా., సాయంత్రము: 5—55 ప్రాంతీయ విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 బాలవినోద్, 7—00 తె. వా., 8—00 శ్రీరంజని పాటలు, 8—30 పరిచయ పత్రం, 8—45 జానపద గేయాలు, 9—15 గీతమాలిక, 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము డోగ్రీ (తెలుగు), 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—15 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత శ్లోక, 7—45 సంగీత, 8—30 ఎస్. రాజ్యలక్ష్మి: నాదస్వరం, మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 ఎస్. రాజ్యలక్ష్మి నాదస్వరం, 1—50 తె. వా., సాయంత్రము. 5—30 బి. వి. రామన్, బి. వి. లక్ష్మణ్ ఎస్. ఓ. రామనాథన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామలక్ష్మి, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 వంటసీమలు, 7—45 తరంగములు, 8—00 ఉభయకుశలోపరి, 8—25 గానసుధ, 8—30 అంతరువులు — అనుగానాలు ప్రసంగం, 9—15 తరంగములు 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము, డోగ్రీ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 పాట కార్యక్రమం విషయ, 6—35 ఎ. కె. చెక్కు, 6—45 మధ్యాళి, 7—00 వాద్యసంగీతం, 7—30 హెచ్. రామచంద్రశాస్త్రి: వేణువు, 8.45 గీతమంజరి, 9—15 రుక్మిణి సంజీవ, 10—00 బి. అచ్యుతరామన్, 10—30 సమాప్తి, మధ్యాహ్నము: 12—00 జానపద గేయాలు, 12—15 వాద్యసంగీతం, 12—30 రుక్మిణి సంజీ, 1—00 బి. అచ్యుతరామన్, 1—30 చిత్రగానం: 1—40 వ్యాఖ్యలు, సాయంత్రము: 5—30 కార్మికుల కార్యక్రమము, 6—15 కార్యక్రమ వివరణ, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 నాటికి విజయలక్ష్మి, 9—15 వాద్యసంగీత్, 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము (తమిళం), 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ ఎతె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ ఎతె, 1.50 తె. వా., సాయంత్రము: 6—30 మహిళా మండలి స్త్రీల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 వాద్యసంగీతం, గోటువాద్యం, 7—45 చిత్రగానం, 8—25 అంజలి, 9—15 ఢిల్లీ నుండి రిలే, 9—30 కున్నక్కుడి వైద్యనాథన్: వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సౌమ్య దీపావళి కథల పోటీ

ప్రతిసంవత్సరంవలెనే ఈ సౌమ్య దీపావళి సందర్భంలోనూ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తూంది.

కీలక దీపావళి కథల పోటీలో 4,000 రూపాయల బహుమతులు అందజేశాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం కలిగించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం దీపావళి కథల పోటీకి 4,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకోవాలెననీ, పాఠకులకు ఉత్తమమైన కథలు అందజేయాలనే మా కృషి విజయవంతంగా నెరవేరడానికి తోడ్పడాలనీ కోరుతున్నాము.

మొదటి బహుమతి	రు. 2250
రెండవ బహుమతి	రు. 1750
మూడవ బహుమతి	రు. 500

దీపావళి కథల పోటీ నిబంధనలు:

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వీయ రచనలేకాని, అనువాదాలు పంపరాదు.
3. రచన అరఠావు 12×8 అంగుళాలు సైజులో 12 పేజీలకు మించరాదు.
4. సిరాతో కాగితానికి ఒక పక్కనే వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవానిని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేటప్పుడు కవరు మీద 'దీపావళి కథల పోటీకి' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలను ఏ సందర్భంలోను తిప్పిపంపించడం జరగదు.
8. ప్రచురణకు ఏ కలం 'పేరు' ఉపయోగించినా తమ అసలు పేరును విధిగా వ్రాయాలి.
9. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

సౌమ్య దీపావళి కథల పోటీకి రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేది — 1969 ఆగస్టు 4

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★
Regd. No. H-4

పి.యస్.ఆర్.వక్కపొడి
స్పెషల్ అన్‌స్వీటు, స్వీటు
పి.యస్.ఆర్.కాఫీ & వక్కపొడి MFG.Co.
P.B.No.173 • విజయవాడ-1 PHONE No.5360

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 174 విజయవాడ 26-6-1969 గురువారం 8 పేజీలు: 12 పైసలు



రాజమండ్రి జైలులో చెన్నారెడ్డి, లక్ష్మణ్ ప్రభృతుల నిర్బంధం

సాయుధ పోలీస్ బందోబస్తుతో విజయవాడ మీదుగా నాయకుల తరలింపు

మదన్‌మోహన్, మల్లికార్జున్‌లకోసం గాలింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) రాజమండ్రి, జూన్ 25:

నేటి రాత్రి 8-30 గంటలకు మిన్నూ మన్నూ ఏకంచేస్తూ కుంభవర్షం కురుస్తుండగా 50 మంది పోలీసుల కాపలాతో, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రవేశించారు. తెలంగాణా ప్రాంతాన్ని యావత్తు హింసా కల్లోలంలో ముంచెత్తిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముఖ్య సూత్రధారులైన ఈ నాయకులను నేటి వేకువజామున హఠాత్తుగా మెరుపుదాడి జరిపి, రాజధాని నగరంలో అరెస్టుచేసి హుటాహుటి విజయవాడ మీదుగా రాజమండ్రికి తరలించడం జరిగింది.

జంటనగరాలలో అరెస్టయిన నాయకులలో శాసనసభ్యులు శ్రీయుతులు యం. మాణిక్యరావు, ఎం. ఎం. అషిమ్, కె. అచ్యుతరెడ్డి, టి. అంజయ్య, బద్రీ విశాల్‌పిట్టి, ప్రజా సమితి ఉపాధ్యక్షుడు శ్రీ జి. పి. సక్సేనా, ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీ ఎస్. బి. గిరి, కార్మిక నాయకుడు శ్రీ టి. గోవిందసింగ్ ప్రభృతులు కూడా ఉన్నారు. వీరిని కూడా చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ల వెనుక పోలీసులు కార్లలో యిక్కడికి తీసుకువచ్చారు.

డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్‌లతోపాటు అరెస్టు చేసిన శ్రీ అచ్యుతరెడ్డి మొదలైన 14 మంది ముఖ్య నాయకులను కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.

నాయకులను రాజమండ్రి తరలిస్తున్నప్పుడు త్రోవలో అవాంఛనీయ సంఘటనలేవీ జరుగలేదు. మార్గ మధ్యంలో రెండుచోట్ల ప్రజలు వారి కార్లు అపుచేయడానికి ప్రయత్నించినా నాయకులు ప్రశాంతంగా నచ్చచెప్పిన మీదట వారు తిరిగి వెళ్ళిపోయారు. నాయకులు కులాసాగా ఉత్సాహంగా కనుపించారు.

ఈనాయకులందరిని జంట నగరాలలో అరెస్టు చేసిన పిమ్మట తగు పోలీసు బందోబస్తులో కార్లలో రాజమండ్రికి తీసుకుని బయలుదేరారు. వారివెంట పోలీసు సూపరింటెండెంట్ శ్రీ సంపత్‌కుమార్ వున్నారు.

ఈ నాయకులందరికీ విజయవాడకు సుమారు 40 మైళ్ళ దూరంలో కృష్ణా నల్గొండ జిల్లా సరిహద్దులలో గల షేర్ మహమ్మద్ పేట (ట్రావెలర్స్) బంగళాలో విడిది ఏర్పాటు చేశారు. అక్కడ నాయకులు స్నానాలు, అల్పాహారం చేసిన పిమ్మట తిరిగి రాజమండ్రికి బయలుదేరారు. కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆర్. ప్రభాకరరావు ఈ ఏర్పాట్లు చేశారు.

పిమ్మట వారు ఉదయం 11—30 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు.

అపిమ్మట పోలీసులు నాయకులను సాయంత్రానికి రాజమండ్రికి తీసుకువచ్చారు.

అరెస్టుల వివరాలు

హైదరాబాద్, జూన్ 25: ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అగ్రనాయకులైన ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి, తిరుగుబాటు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండాలక్ష్మణ్‌లతోసహా అనేకమందినాయకులను నేటి తెల్లవారుజామున జంటనగరాలలో అరెస్టుచేశారు. పోలీసు సూపరింటెండెంట్ శ్రీ సంపత్‌కుమార్ వారందరినీ తగు బందోబస్తుతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకు బయలుదేరారు.

అరెస్టయిన నాయకులలో అడ్వకేటు శంకరరావు, బిలోలికర్ శాసనమండలి సభ్యుడు శ్రీ యన్. వెంకట్రామరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు కర్రె నరసింహం, ఇ. వి. పద్మనాభన్, హరినారాయణ్, నాగం కృష్ణ, కె. యస్.నారాయణ్‌లు కూడావున్నారు.

తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు శ్రీ ఎ. మదన్‌మోహన్, విద్యార్థి నాయకుడు శ్రీ జి. మల్లికార్జున్‌ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

శ్రీ కొండాలక్ష్మణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామిని చూచి ఇంటికి తిరిగి వచ్చే సరికి పోలీసులు ఆయనకై ఎదురు చూస్తున్నారు. శ్రీ లక్ష్మణ్ అంతకుముందు ఒక సభలో ప్రసంగించి, ముషీరాబాద్ జైలులోను, గాంధీ ఆస్పత్రిలోను గాయపడిన సత్యాగ్రహులను చూశారు.

డాక్టర్ యం. చెన్నారెడ్డిని బర్కత్‌పురాలో ఆయన ఒక బంధువు ఇంట తెల్లవారుజామున 2—15 గంటలకు అరెస్టుచేశా●

(మిగతా 3 వ పేజీలో)

విజయవాడ మీదుగా నాయకుల తరలింపు

విజయవాడ, జూన్ 25: తెలంగాణా కల్లోల ప్రజ్వలనకు ప్రధానకారణభూతులైన డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్‌లను నిన్న వేకువజామున హైదరాబాద్‌లో అరెస్టు చేసి పోలీస్‌వ్యాన్‌లో నేటి ఉదయం సుమారు 11—30 గంటలకు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి తీసుకుని వెళ్ళారు. డిప్యూటీ పోలీసుసూపరింటెండెంట్, సాయుధ పోలీస్ దళంతో సహా మరొక వ్యాన్‌లో వారి వెంట వెళ్ళారు.

నల్గొండ జిల్లా సరిహద్దుకు రెండు మైళ్ళ దూరంలో వున్న షేర్‌మహమ్మద్ పేటలో నాయకులు ఉభయులూ ఉదయం అల్పాహారం తీసుకున్నారు. కృష్ణాజిల్లా పోలీసు సూపరింటెండెంట్ ట్రావెలర్స్ బంగళాలో నాయకులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

అల్పాహారం సుష్టుగా తీసుకున్నందువల్ల విజయవాడలోకాని, ఏలూరులోకాని, మధ్యాహ్న భోజనానికి ఆగనవసరంలేదని, సరాసరి రాజమండ్రి తీసుకుని పోవచ్చునని నాయకులు కోరారు.

తెలంగాణా ఆందోళనకారులలో రెండవ జట్టుకు చెందిన 14 మందిని సాయంత్రం సుమారు 4—30 గంటలకు విజయవాడ మీదుగా రాజమండ్రి తీసుకుని వెళ్ళారు. క్రైమ్‌బ్రాంచి డిప్యూటీ సూపరింటెండెంట్ సాయుధ పోలీసుల బందోబస్తుతో వారిని

మిగతా 3 వ పేజీలో

సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఎదుట నినాదాలుచేస్తున్న తెలంగాణా ఉద్యమకారులు

ముషీరాబాద్ జైలువద్ద తిరిగి ఉద్రిక్తత

హైదరాబాద్, జూన్ 25: ముషీరాబాద్ జైలులో సత్యాగ్రహులు నేడు తిరిగి రెచ్చిపోయి జైలు భవనాలలోపలగల ఫర్నిచర్ దగ్ధంచేసినట్లు అధికారవర్గాలద్వారా తెలియవచ్చింది.

తెలంగాణా ఆందోళన కారులు నేటి ఉదయం జైలుబయట గుంపులు గుంపులుగా చేరడంతో జైలువద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అయితే కొంతసేపటికి వారు ప్రశాంతంగా వెళ్ళిపోయారని సికింద్రాబాద్ పోలీసు సబ్ డివిజన్ పోలీసు అధికారులు తెలిపారు.

శ్రీ శ్రీధరరెడ్డి ఖండన

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణా ప్రజా సమితి చైర్మన్ శ్రీ ఎం. శ్రీధరరెడ్డి నేడు తెలంగాణా నాయకుల అరెస్టులను ఖండించారు. సికింద్రాబాద్‌లోని కోర్టు ఆవరణలో న్యాయవాది, సమితి కార్యదర్శి అయిన శ్రీ జి. ఎం. అంజయ్యను అరెస్టు చేయడం ద్వారా పోలీసులు న్యాయస్థానం నిబంధనలనే అతిక్రమించారని ఆయనన్నారు.

నిన్న పెద్ద పెట్టున వూరేగింపు జరిపినందుకు తెలంగాణా న్యాయవాదుల ఫోరంను శ్రీ శ్రీధరరెడ్డి అభినందించారు. తెలంగాణా ఉద్యమం నాయకుల అరెస్టు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యయని ఎస్. ఎస్. పి. నాయకుడు, తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి శ్రీ బి. సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని జైళ్లలోను, జైళ్ళ బయటా శాంతియుతంగా నున్న సత్యాగ్రహులపై ఉద్యమాన్ని అణచి వేయడానికి నిర్దాక్షిణ్యంగా కాల్పులు, లాఠీచార్జి సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

శ్రీ కె. సీతయ్యగుప్త విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 25: ప్రజాసమితి నాయకుల అరెస్టును ఖండిస్తూ వారిని అరెస్టు చేయడంవల్ల పరిస్థితి మరింత క్షీణించ గలదని కాంగ్రెస్‌వాది శ్రీ కె. సీతయ్య గుప్త నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు లేవని, ఎన్. జి. ఓ. ల సమ్మెవల్ల పరిపాలన స్తంభించి పోయినదని, వాణిజ్యం సాగటలేదని, పిల్లల స్కూళ్ళు పనిచేయలేదని కనుక ఇట్టి పరిస్థితులలో ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దుచేసి తక్షణం రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవలసినదిగా ఆయన కేంద్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈవిషయంలో జాప్యం జరిగితే పరిస్థితి మరింత విషమించగలదన్నారు.

బి. వి. గురుమూర్తి నివాసంముందు ధర్నా

హైదరాబాద్, జూన్ 25: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సమర్థించవలసిందిగా కోరుతూ రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ బి.వి. గురుమూర్తి నివాసం ముందు సత్యాగ్రహుల బృందం ఒకటి 'ధర్నా' జరిపింది.

సత్యాగ్రహులను పోలీసులు అక్కడి నుంచి కొంతదూరం తీసుకువెళ్ళి వదిలివేశారు.

స్వాయం రాజా:

హైదరాబాద్, జూన్ 25: ఈ రోజు మధ్యాహ్నం జరగవలసిన కార్పొరేషన్ సాధారణ సమావేశానికి మేయరు శ్రీమతి కుముద్ నాయక్ ఒక్కరే హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఈ సంవత్సరానికి ప్రత్యేక కమిటీని, అధిష్ఠాన కమిటీని నియమించవలసి వుంది.

మేయర్ మినహా ఒక్క కౌన్సిలర్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. 30 నిముషాలపాటు వేచిచూచిన తరువాత మేయర్ ''కోరం'' లేనందువలన సభను వాయిదా వేశారు.

తెలంగాణా సమస్యపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో సంప్రతింపులు

రౌండ్‌టేబుల్ సమావేశం
ముఖ్యమంత్రికి వి. బి. రాజు సలహా

హైదరాబాద్, జూన్ 25: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిన్న తన సహచర మంత్రులతో రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. శ్రీ వి. బి. రాజు ఉదయం, సాయంత్రం ముఖ్యమంత్రిని కలుసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ విషయమై చర్చించినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో ప్రతిష్టంభన విచారణకు ఢిల్లీ నాయకుల సలహాలకొరకు ఎదురుచూచే బదులు ఇక్కడే రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చర్చించి పరిష్కరించుకోవడం మంచిదని శ్రీ వి. బి. రాజు సూచించినట్లు తెలుస్తున్నది. ఈఅభిప్రాయంతో మంత్రులలో కొందరు ఏకీభవిస్తున్నారని తెలిసింది.

రాష్ట్ర ఎస్. ఎస్. పి. కార్యదర్శి విజ్ఞప్తి

గొల్వేపల్లి జామి, జూన్ 25: పోలీసుల అణచివేత కార్యక్రమాలు, విచారణలేకుండా అరెస్టుచేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, వీటివల్ల తెలంగాణా సమస్య పరిష్కారం కాదని గవర్నరు వెంటనే అన్ని పక్షాలతో రౌండ్‌టేబులు సమావేశం జరపాలని సంయుక్త సోషలిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చౌదరి అన్నారు.

ఎనమండుగురు సి.పి.ఐ. కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్, జూన్ 25: ఇక్కడ సెక్రటేరియట్ వద్ద ప్రదర్శనలు జరిపిన ఎనమండుగురు సి. పి. ఐ. కార్యకర్తలను పోలీసులు నేడు అరెస్టు చేశారు.

రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని సి. పి. ఐ. కోరుతున్నప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్ వాదాన్నే అది బలపరుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వమే భవిష్యత్ పథకం నిర్ణయించగలదని నిజలింగప్ప ప్రకటన

బెంగుళూరు, జూన్ 25:

తెలంగాణా ఆందోళనలోని పరిణామాల గురించి తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డినుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వుంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడిక్కడ పత్రికల వారికి చెప్పారు.

''ఏంజరుగుతుందో ఒకటి లేక రెండు రోజులపాటు వేచి చూద్దాం'' అని ఆయన తర్వాత తీసుకునే చర్యపై వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

శ్రీ చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్‌ల అరెస్టులు పరిస్థితిని మెరుగుపరచేదానికన్నా, ఉద్రేకాలను కలిగిస్తాయన్న భావం వున్నదని ఒక విలేఖరి చెప్పగా, ''అక్కడ ఏమి భావాలు వున్నాయో నాకు తెలీదు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితిని ఏవిధంగా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కాబట్టి ఈ విషయం గురించి ఏదైనా నేను ఎట్లా చెప్పగలను?'' అని శ్రీ నిజలింగప్ప అన్నారు.

తెలంగాణా నాయకుల అరెస్టులపై వ్యాఖ్యానించవలసిందిగా ఆయనను కోరగా అరెస్టుల గురించి తాను వార్తాపత్రికలలో చదివానని, ఎవరితో సంప్రతించలేదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో నేడు తిరిగి పోలీసు కాల్పులు జరిగినందుకు శ్రీ నిజలింగప్ప తన విచారాన్ని వ్యక్తపరిచారు. పసిపిల్లలను ఈ ఆందోళనలో వినియోగించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రాణాలు, ఆస్తులకు కలుగుతున్న వినాశాన్ని ఆపివేయాలని, గూండాశక్తులు అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయని, దీనివల్ల పోలీసులు, ప్రజలు కూడా హింసకు దిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. సంఘవిద్రోహశక్తులు చేసేదానికి అంతు వుండదు.

ఒక దగ్గరకు చేరి, 12 లేక 13 ఏళ్ళపాటు రాష్ట్రాన్ని నిర్మించుకొన్న తర్వాత ఇప్పుడు విడిపోతామనడం ప్రజలకు మంచిది కాదని ఆయన అన్నారు. ప్రాథమిక సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ యిచ్చిన తర్వాత ఆందోళన ఎందుకు కొనసాగుతున్నదో తనకు అవగాహన కాలేదని ఆయన అన్నారు.

రాష్ట్రపతి పాలన విధించినందువల్లకాని, శ్రీ బ్రహ్మానందరెడ్డి నిష్క్రమించినందువల్లకాని ఈ సమస్య పరిష్కారం కాదని తన నమ్మకమని ఆయన అన్నారు.

హామీలన్నింటిలోను తెలంగాణా ప్రజలకు విశ్వాసం పోయినట్లుగా కనిపిస్తోందని ఒక విలేఖరి అనగా, ''దానికి మనమేం చేయగలం? హామీలలో వారు విశ్వాసం కోల్పోయినట్లయితే వారే తిరిగి విశ్వాసాన్ని పొందాలి.

''శ్రీ రెడ్డిని తొలగించినందువల్ల వారికేమి లాభిస్తుంది?'' అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ''తన నిష్క్రమణవల్ల ప్రయోజనం కలిగేటట్లయితే పదవి నుండి తప్పుకునేందుకు తాను సిద్ధంగా వున్నానని ఆయన అన్నారు. ఇదొక్కటే అసలు విషయం కాదని నా అభిప్రాయం.''

తాము విదేశాలను సందర్శించే ముందు తనను శ్రీ చొక్కారావు, శ్రీ కొండాలక్ష్మణ్‌లు కలుసుకున్నారని అప్పుడు వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని తనతో అనలేదని ఆయన అన్నారు.

అభిప్రాయసేకరణ వల్ల ప్రయోజనమేమీలేదని, గోవాలో ఈ విషయం బుజువైనదని ఆయన అన్నారు.

ప్రజాసమితి అధ్యక్షుడుగా మదన్‌మోహన్

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణా ప్రజాసమితి సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీ మదన్ మోహన్ డాక్టర్ చెన్నారెడ్డిస్థానే సమితి అధ్యక్షుడుగా వ్యవహరించగలరని, సమితివర్గాలు తెలిపారు.

రాజమండ్రి, జూన్ 25: ఈ యేడాది తొలిసారిగా గోదావరికి కొత్త వరద తగిలింది. నిన్న రాత్రి రాజమండ్రిలో కుంభవృష్టి కురిసింది.

తెలంగాణా పరిస్థితిపై చవన్, మురార్జీల చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 25: నేటి ఉదయం హోంమంత్రి శ్రీ చవన్ ఉప ప్రధాని శ్రీ మొరార్జీదేశాయ్‌ని కలుసుకొని తెలంగాణా పరిస్థితిపై సమాలోచనలు జరిపారు. శ్రీ దేశాయ్ నివాసగృహంలో ఈ సమావేశం జరిగింది.

23, 24 తేదీలలో తెలంగాణా నాయకులతో తాను జరిపిన సంభాషణలను గురించి శ్రీ దేశాయ్ శ్రీ చవన్‌కు వివరించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితినిగురించి, చెన్నారెడ్డి మొదలగు ప్రజాసమితి నాయకుల అరెస్టును గురించికూడా వీరు చర్చించినట్లు తెలుస్తున్నది.

నేటి ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్తరఘురామయ్య ఉపప్రధాన మంత్రిని కలుసుకుని తెలంగాణా పరిస్థితిపై చర్చలు జరిపారు.

గవర్నర్‌తో శ్రీ రామచంద్రారెడ్డి చర్చలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 25: మాజీ మంత్రి, తెలంగాణా నాయకుడు శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలుసుకుని ఢిల్లీ చర్చలను గురించి, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను గురించి వివరించారు.

శ్రీ రామచంద్రారెడ్డి, నేడు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్ళి, పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి ఆరోగ్యాన్ని గురించి పరామర్శించారు.

శ్రీ జె. చొక్కారావు నేటి మధ్యాహ్నం ఢిల్లీనుండి తిరిగివచ్చారు. ఆయన శ్రీ రామచంద్రారెడ్డిని కలుసుకుని ఢిల్లీలో తాజా పరిణామాలను వివరించారు.

జంటనగరాలలో ఉద్రిక్తపరిస్థితి: గౌలిగూడాలో పోలీస్ కాల్పులు

పలుచోట్ల లాఠీచార్జి, బాష్పవాయుప్రయోగం: రైళ్లకు అంతరాయం: అరెస్టుకు నిరసనగా బంద్

హైదరాబాద్, జూన్ 25:

శ్రీ చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ల అరెస్టుకు నిరసనగా జంటనగరాలలో పూర్తిగా హర్తాళ్ జరగడమే కాక పలుచోట్ల నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ప్రదర్శకులపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం చేయవలసి వచ్చింది. గౌలిగూడా వద్ద మందుగుండు సామగ్రిని, తుపాకుల లూటీకి ప్రయత్నించిన జనసమూహంపై పోలీసులు కాల్పులు జరపవలసివచ్చింది. ప్రాణనష్టం ఏమీలేదు. జనసమూహం రాళ్లు రువ్వడంవల్ల అసిస్టెంట్ కమిషనర్‌తో సహా మంది పోలీసులను గాయాలు తగిలాయి.

హైదరాబాద్‌లోని అబిడ్స్ సెంటర్‌లోని నెహ్రూ విగ్రహంవద్ద పోలీసులు జనసమూహంపై లాఠీచార్జీచేశారు. కొందరు ప్రదర్శకులు లారీలలో బయలుదేరి నినాదాలు ఇచ్చుకొంటూ అబిడ్స్ సెంటర్‌కురాగా, వారి వెంట అనేక ప్రాంతాలనుండి మహాప్రవాహం వలె జనం ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోగా వారిపై రాళ్లవర్షం కురిసింది. విధిలేక పోలీసులు లాఠీచార్జీచేశారు.

సికింద్రాబాద్‌లో లాఠీచార్జీవల్ల ఆరుగురు విద్యార్థులకు గాయాలుతగిలాయి.

సికింద్రాబాద్‌లోని మార్కెట్ ప్రాంతంలో లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంచేశారు.

ముషీరాబాద్‌జైలులో సత్యాగ్రహులపై లాఠీచార్జికి నిరసనగా తలపెట్టిన బంద్ చివరకు చెన్నారెడ్డి ప్రభృతుల అరెస్టులకు నిరసనగా ప్రజాసమితి నాయకులు అమలు జరిపారు.

జంటనగరాలలో దాదాపు అన్నిషాపులు మూసివేశారు. నగరం పరిసరాలలోని పారిశ్రామిక సంస్థలు పనిచేయలేదు.

నగరంలో పలుచోట్ల రాళ్లురువ్విన సంఘటనలు గురించి వార్తలు అందినవి. పోలీసులు పలుచోట్ల జనసమూహాన్ని చెదరగొట్టవలసి వచ్చింది.

కవాడీగూడ, సుల్తాన్‌బజార్, ముషీరాబాద్, ఫట్లీహోడీ, ఇతర ప్రాంతాలలో రాళ్లన

(మిగతా 4వ పేజీలో)

వారా పత్రికలలో మిమ్మల్ని కలవరపరచిన మామా కోడళ్ల విచిత్రగాధ పూర్తి వివరాలకు ఈ దిగువ కేంద్రాలలో...

రేపే చూడండి

బాలాజీ ఫిలింస్‌వారి

మామకు తగ్గ కోడలు

నెల్లూరు	:	శ్రీరామా ఎయిర్ కండిషన్డ్
చీరాల	:	ప్రసాద్ పిక్చర్ ప్యాలస్
తెనాలి	:	రాజ్యం పిక్చర్ ప్యాలస్
గుంటూరు	:	లిబర్టీ
విజయవాడ	:	వినోదా పిక్చర్ ప్యాలస్
మచిలీపట్నం	:	దుర్గామహల్
ఏలూరు	:	వెంకటేశ్వర టాకీస్
భీమవరం	:	గోవర్ధన పిక్చర్ ప్యాలస్
పాలకొల్లు	:	రత్నం టాకీసు
తణుకు	:	వెంకటేశ్వర టాకీస్
తాడేపల్లి గూడెం	:	కృష్ణా బాలాజీ టాకీస్
రాజమండ్రి	:	కృష్ణా పిక్చర్ ప్యాలస్
అమలాపురం	:	శ్రీనివాస్
కాకినాడ	:	ప్యాలస్
అనకాపల్లి	:	పరమేశ్వరీ పిక్చర్ ప్యాలస్
వైజాగ్	:	రామకృష్ణా
విజయనగరం	:	అలంకార్ థియేటర్
తిరుపతి	:	ప్రతాప్
కడప	:	కృష్ణా పిక్చర్ ప్యాలస్
కర్నూలు	:	నవరంగ్
త ర లో	:	అనంతపురం
హైదరాబాద్	:	దిల్‌షాద్
సికింద్రాబాద్	:	అజంతా
వరంగల్	:	రామాటాకీస్
ఖమ్మంమెట్టు	:	అంబిపిక్చర్‌ప్యాలస్



రాజమండ్రి పేపరుమిల్లు ఉద్యోగుల ఔదార్యం

రాజమండ్రి, జూన్ 24: కోస్తా ఆంధ్ర తుపాను బాధితులకు సహాయపడే నిమిత్తం స్థానిక ఆంధ్ర ప్రదేశ్ పేపరు మిల్లు ఉద్యోగుల సాంస్కృతిక సంఘం 'కీర్తిశేషులు' నాటకాన్ని ప్రదర్శించడం ద్వారా రు. 2600 లు వసూలు చేసింది. శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ వ్రాసిన ఈ నాటకానికి ఆంధ్ర యూనివర్సిటీ స్టేజి డైరెక్టరు శ్రీ కె. వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇందలి నటీనటులు అందరి ప్రశంసలు పొందారు.

శ్రీ మోహన్ డిక్షనరీ

ఇంగ్లీషు—తెలుగు 572 పేజీలు కలది హాటల్ పై జా ఫుల్ క్యాలికో వెల రు. 2-25

శ్రీ మోహన్ ప్యాసు "కీ"లు

3 వ నుండి 10 వ తరగతి వరకు అన్ని సబ్జక్టులకు లభించును.

3 వ తరగతి రు 1—25
4 వ తరగతి రు 1—50
5 వ తరగతి రు 2—00

—— ముఖ్య గమనిక : ——

లెక్కలకుకూడ మోహన్ ప్యాస్ "కీ"లు లభించును 7, 8, 9 10 తరగతులకు (శ్రీ మోహన్ బెస్టు పేపర్సుకూడ కలవు.

శ్రీ మోహన్ వ్యాకరణ మందారము
(8, 9, 10 తరగతులకు, వ్యాకరణం ఛందస్సు అలంకారాలతోసహా)

శ్రీ మోహన్ బుక్ డిపో,
సీతారామపురం చౌక్ విజయవాడ—1.

వాయిదాల మీద ట్రాన్సిస్టర్
నెలసరి రు. 10—లు
పొందుదా చెల్లించుటకు మీద ప్రపంచ ప్రసిద్ధమైన 'సేవల్ 70'



3 బాండ్ల అఖిల ప్రపంచ పోర్టబుల్ ట్రాన్సిస్టర్లను గ్యారంటీతో తెప్పించుకొనండి. (పతి పల్లెకు, బస్తీకి సంపవలసిన (వ్రాయండి:
JAPAN AGENCIES (10),
P. Box 1194, Delhi-6.

ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్

హైదరాబాదులో ఆల్ ఇండియా రేడియో కు సబ్ ఎడిటర్ స్టాఫ్—ఆర్టిస్టు (రీజనల్ న్యూస్ యూనిట్) కావలెను. అవసరమైన అర్హతలు:—పరిగణన పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా దానికి సమానమైనది. (అన్యథా ప్రత్యేక ప్రతిభ గల అభ్యర్థులకు సడలించడమగును) వర్తమాన విషయముల పరిజ్ఞానము బాగాతెలిసి వుండవలెను. న్యూస్ ఏజన్సీ ఐర్తలు ఇతర చోట్ల నుంచి వచ్చే వార్తల ఎడిట్ చేయుడానికి వృత్తి రీత్యా శక్తి సామర్థ్యములు కలిగి వుండవలెను. వార్తా విషయములు ఇంగ్లీషులోనుంచి తెలుగుకు, తెలుగులోనుంచి ఇంగ్లీషుకు శీఘ్రంగా సక్రమంగానుతర్జుమా చేయగలిగి వుండవలెను. ప్రధానమైన ప్రాంతీయ భాషా పరిజ్ఞానము, బాగుగాను, ఏదియాలోపాటుక యుందున్న ఇతర భాషల పరిజ్ఞానం కొంతయున్ను తెలిసి వుండవలెను. అభిలషణీయము:—న్యూస్ పేపరులోగాని, న్యూస్ ఏజన్సీలోగాని సబ్ ఎడిటర్‌గాగాని, కరెస్పాండెంటుగాగాని, రిపోర్టరుగాగాని, లోగడ అనుభవము కలిగి యుండవలెను. వయస్సు 31—7—69 తేదీ నాటికి 20, 35సం.ల మధ్య వయస్సు కలిగి వుండవలెను. ప్రత్యేక అర్హతలు, అనుభవం గలవారికి గరిష్ట వయఃపరిమితి సడలించడమగును. జీతం స్కేలు.రు 235—15—370— 20— 530లున్ను, ఎప్పటికప్పుడు స్టాఫ్ ఆర్టిస్టులకు అనుమతించే అలవెన్సులున్ను యివ్వబడును.

ఇందుకు గాను నిర్ణయించిన పరీక్షలకు అభ్యర్థులు కూర్చొనవలెను. పరీక్షలలో నెగ్గిన వారిని కూడ ఇంటర్వ్యూ చేయుడుమగును. పరీక్షలకు, ఇంటర్వ్యూకు సంబంధించి ఎట్టి టి. ఏ. గాని, డి. ఏ. గాని ఏ యిత ఖర్చులు గాని యివ్వరు. సెలెక్టు అయిన అభ్యర్థులను మొదట మూడు నెలలు కాంట్రాక్టు మీద తీసుకొనడమగును. అతని పని, శీలము తృప్తికరంగా వున్న యెడల, నిర్ణీతమైన జీతం స్కేలు మీద 55 సం.ల వయస్సు వరకు, కంట్రాక్టు పద్ధతిన, స్టాఫ్ ఆర్టిస్టుగా నియమించడమగును. గవర్నమెంటు ఉద్యోగులు తమ అధికారుల ద్వారా దరఖాస్తులను పంపవలెను. గవర్నమెంటు ఉద్యోగిని సెలెక్టు చేసుకున్న యెడల, ఆల్ ఇండియా రేడియోలో నియామకమునకు ముందు అతను తన ఉద్యోగము నకు రాజీనామా యివ్వవలెను. దరఖాస్తులు సాదా కాగితంమీద విద్యార్హత, అనుభవము, ఉద్యోగము వగైరా వివరములతో హైదరాబాద్, సైఫాబాద్, ఆల్ఇండియా రేడియో, స్టేషన్ డైరెక్టరుకు పంపవలెను. 1967 డిశంబరులో ఈ ఉద్యోగమునకు దరఖాస్తులు పెట్టుకున్న వారు తిరిగి కొత్తగా దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తులు తీసుకొనుటకు కడపటి తేదీ 31— 7— 69.

DAVP-690 (22)/69

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ ఏకాదశి
1969, జూన్ 26 గురువారం
ఏకాదశి ప. 10-57 వరకు
స్వాతి ఉ. 6-09 వరకు
విశాఖ తె. 5-23
వర్జ్యం ప. 11-34 నుం 1-07 వరకు

హఠయోగ పద్ధతి

అపారమైన ప్రాణశక్తిని శరీరంలోనికి గొనిరావడం హఠయోగ పద్ధతి. ఈ ఉపాయము చేతనూ, మరికొన్ని ఇతరవిధానముల చేతనూ శరీరమును బలముగా, ఆరోగ్యముగా ఉంచుకొని ఎటువంటి ఉపకరణముగా చేసుకోడాని కది తోడ్పడుతుంది. అంతవరకే. శరీరమును విజ్ఞానమయం చెయ్యడం దానివలన కానేరదు. —శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ
1969 జూన్ 26 గురువారం

ఆంధ్రప్రాంత ప్రజపై నిర్హేతుక ఆరోపణ

ఆరుమాసాలుగా తెలంగాణాలో ప్రజ్వరిల్లుతూ వున్న కల్లోలాన్ని అణచడంలో డాక్టరు చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ ప్రభృతుల అరెస్టు ప్రభుత్వానికి ఎంతవరకు తోడ్పడుతుందో యుక్తమీదటగాని తెలియదు. వీరి నిర్బంధం రాష్ట్రంలో శాంతి యేర్పడ్డానికి దోహదం చేస్తుందనే విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వానికి వుంటే ఈ చర్యను ఇంతకాలం వాయిదా వేయడం ఏ దృష్టితో చూచినా సమర్థనీయం కాదు. ఆరుమాసాల క్రితం కాకపోయినా, కనీసం మూడుమాసాల క్రితం ప్రభుత్వం ఈ చర్య తీసుకునే వుండవచ్చును. పరిస్థితులు పూర్తిగా విషమించే వరకూ, ఆందోళన పూర్తిగా అదుపు తప్పేవరకూ ఈ చర్యను ఎందుకు తీసుకోలేకపోయిందో?

నాయకుల నిర్బంధంవల్ల ఏ ఉద్యమమూ అణగిపోలేదు. తెలంగాణా ఉద్యమము ఇతర రాజకీయ ఉద్యమాలకు భిన్నమైనదని నిరూపణ కావలసివున్నది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన అరెస్టులు కనీసం రాజధానిలో అయినా ప్రశాంత పరిస్థితి ఏర్పడ్డానికి దారితీస్తే ప్రభుత్వం తొందరపడలేదని, ఆలస్యంగానైనా సరియైన చర్య తీసుకున్నదని సమాధానపడవచ్చును. తెలంగాణా ప్రజాసమితి ప్రముఖులన్నూ అరెస్టు చేయడానికి ప్రభుత్వానికి తగిన కారణాలు వుండవచ్చును. కొన్ని సందర్భాల్లో సంఘ శ్రేయస్సు కొరకు వ్యక్తుల స్వేచ్ఛను పరిమితం చేయడం అవసరం కావచ్చును. డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ మంగళవారం న్యూఢిల్లీ నుంచి తిరిగివస్తూనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించి సందున ఆ పరిణామాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రవాదులలో ప్రముఖు లందరినీ అరెస్టుచేసి వుండవచ్చును. అయితే, అరెస్టులు రాజకీయ పరిష్కారానికై కేంద్ర నాయకుల పరంగా జరుగుతూ వున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించవచ్చును.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల రాజకీయ, ఇతర పరిణామాలు ఎలావున్నా, ఈ సంఘటనను కొందరు ఆంధ్ర— తెలంగాణా ప్రజల మధ్య విద్వేషాన్ని కల్పించడానికి వీరిమధ్య స్పర్థలను, అవిశ్వాసాన్ని ప్రోత్సహించడానికి వినియోగించడం అత్యంత విచారకరం. తెలంగాణా నాయకులు ఆంధ్రప్రాంతంలోని రాజమహేంద్రవరం జెయిలులో సురక్షితంగా వుండరనే ఆందోళనను ప్రారంభించారు. ఈ ఆందోళనకు యథార్థంగా ఎట్టి ఆధారము లేదు. కాగా ఈ ఆందోళనను ప్రారంభించిన వారు ఆంధ్ర ప్రాంత ప్రజలకు దుష్ప్రచారము చేసినవా రవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలన్నింటికీ ఆంధ్రప్రాంత ప్రజలను బాధ్యులు చేయుటం న్యాయం కాదు. గత ఆరుమాసాల్లోనూ తెలంగాణాలో వున్న ఆంధ్ర ప్రాంతం వారిపై ఎన్నో అక్రుత్యాలు జరిగినవి. వారు ఎన్నో అవమానాలకు గురియైనారు. అయినా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణా నాయకులపైగాని, తెలంగాణా ప్రజలపైగాని ఎట్టి ఆరోపణా చేయలేదు. వారిపై ఆంధ్ర ప్రాంతం వారిలో ఎట్టి ద్వేషభావము కలుగలేదు. ఆంధ్ర ప్రాంతంలో వున్న తెలంగాణా నాయకులపై 'ఈగ' వాలదని ఆంధ్రప్రజలు డాక్టర్ చెన్నారెడ్డి సతీమణి శ్రీమతి సావిత్రీదేవికి, శ్రీ కొండా లక్ష్మణ్ సతీమణి శ్రీమతి శకుంతలాదేవికి హామీ ఇవ్వగలరు.

ఆంధ్ర ప్రాంతంలోని జెయిలులో తెలంగాణా నాయకులకు రక్షణ వుండదనే భయసందేహాలను తెలంగాణా ప్రజల్లో కల్పించినవారు తెలంగాణా ప్రజలకు ఎంతమాత్రం మేలుచేయడం లేదు. తెలంగాణా ప్రాంతంలోని ఆంధ్రప్రాంతం వారిపై దుండగులను ఉసికొల్పినవా రవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సంపాదన ఇతరమార్గాల్లో సాధ్యం కాదని, కేంద్రనాయకుల విస్పష్ట ప్రకటనలను బట్టి గ్రహించి, ఈ నాయకులు ఆంధ్రులు — తెలంగాణా వారి సహజీవనం సాధ్యంకాని పరిస్థితులను కల్పించే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించవచ్చునని ఆశించుచున్నట్లు కన్పిస్తుంది. ఈ పద్ధతులను సత్సంప్రదాయ బద్ధులైన తెలంగాణా ప్రజలు హర్షింపరనే మా విశ్వాసం. "జ్యాతి" వైరాన్ని సృష్టించడానికి అన్యులుచేసే ప్రయత్నాలను వీరు ఫలప్రదంకానివ్వరనే మా ఆశ.

తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టరు చెన్నారెడ్డి, శ్రీధర రెడ్డి, తెలంగాణా ప్రదేశ్ పోటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ ఈ పోరాటం ఆంధ్రులపై కాదని, తెలంగాణా ప్రాంతంలోని ఆంధ్రులపై ఎట్టి అక్రుత్యాలు జరగరాదని స్పష్టంచేశారు. అలాగే వారు ఉద్యమాన్ని శాంతియుతంగా అహింసాపద్ధతులలో నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. ఉద్యమ నిర్వాహకులు ఈ విజ్ఞాపనలను పాటించగలరని ఆశిస్తున్నాము.

ఉద్యమం ప్రారంభమైన తరువాత విధ్వంస చర్యలవల్ల ఎంతో ఆస్తి నష్టమైంది. ఎన్నో అమూల్య ప్రాణాలు బలి అయినవి. రైలు మార్గాలపై జరిపిన విద్రోహ చర్యలను అధికారులు సకాలంలో గుర్తించి యుండని పక్షంలో వేలాది రైలు ప్రయాణీకులకు ప్రాణాపాయం సంభవించి యుండేది. ఈ దుశ్చర్యలను నివారించడానికి గాని, నిరోధించడానికిగాని ఎవరూ ఎట్టి చర్యలు తీసుకోలేదు.

ఇలాంటి ఉద్యమాలలో ప్రభుత్వం నాయకులను అరెస్టు చేయడం లాంటి చర్యలను తీసుకోవడం తప్పని సరి కావచ్చును. మహా విదర్భ ఆందోళన సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధులైన స్వర్గీయ అణేను కూడా అరెస్టు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈచర్యలకు ప్రత్యేక రాష్ట్రవాదులు ఆంధ్ర ప్రాంతంవారిపై పగబూనడంసబబు కాదు. వీరి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆంధ్రప్రాంతంవారి వల్ల ఎలాంటి అవరోధాలూ ఏర్పడలేదు. తెలంగాణా ప్రజలే యథార్థ పరిస్థితిని గ్రహించగలరని, నాయకుల అరెస్టులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దారితీయవని ఆశిస్తున్నాము.

ఒక్క విషయంమాత్రం సుస్పష్టం. నాయకుల నిర్బంధం తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గం కాదు. ఇందుకు తిరిగి ప్రయత్నాలు జరగాలి. తెలంగాణా రక్షణల కొరకు కృషి చేస్తున్న నాయకులు ఈ బాధ్యతను స్వీకరింప వలసి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వీరితో తక్షణం సంప్రతింపులను ప్రారంభించవలసి వుంటుంది. కేంద్ర నాయకులు జరిపిన సంప్రతింపులు విఫలమైనందున ఇక బాధ్యత యావత్తు రాష్ట్ర ప్రభుత్వం మీదనే వుంది.

పశ్చిమ బెంగాల్ దురవస్థ

పశ్చిమ బెంగాల్‌లో యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన, పారిశ్రామికంగా ఆ రాష్ట్రం త్వరితగతిని అధోగతిపాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కార్మిక వర్గాలలో క్రమశిక్షణ రాహిత్యం విపరీతంగా ప్రకోపించిన హేతువుచేత, పెద్ద పెద్ద కర్మాగారములు మూతపడవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. వేలకొలదిగా కార్మిక కుటుంబాలకు జీవనాధారం కల్పించే యీ పారిశ్రామిక సంస్థ లీరీతిగా మూతపడక తప్పని పరిస్థితులు కల్పించడం తమకే నష్టదాయకమని కార్మిక వర్గాలు కానలేక పోవడం శోచనీయం.

యజమానులకూ, కార్మికులకూ ఏ తగాదా లున్నా వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోడం ఉభయ తారకం. ఇటువంటి సంప్రదింపులను ప్రోత్సహించి రాష్ట్రములో పారిశ్రామిక శాంతిని పటిష్టం చెయ్యడమే ప్రభుత్వ యంత్రాంగ ధర్మము కూడా. కాని, దురదృష్టవశాత్తూ పశ్చిమ బెంగాలులో యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం పారిశ్రామిక శాంతిప్రతిష్ఠకు గాక కల్లోల ప్రజ్వలనకే ప్రోత్సాహం కల్పించేదిగా తయారయింది. ఏ చిన్న సమస్యలపైనైనా కార్మికులు చెలరేగి, యజమానులను ముట్టడించి, రోజులతరబడి ఎటూ కదలనీయకుండా బాధించే ఘెరావ్ పద్ధతి ఇటీవల మరీ విచ్చలవిడిగా వ్యాప్తిలోనికి వచ్చింది. ఇట్టి పరిస్థితులందు పారిశ్రామిక రంగం అల్లకల్లోలం కావడంలో ఆశ్చర్యమేమున్నది ?

కలకత్తా హైకోర్టు ఈఘెరావ్‌లను తీవ్రంగా ఖండించింది. వీటిని నేరములుగా పరిగణించి వీటి బాధలకు గురిఅయ్యే వారిని రక్షించవలసిన బాధ్యత పోలీసు ఆఫీసర్లకు కలదనీ, ఆ విధిని వారు నిర్వర్తించక పోయినట్లయితే శిక్షార్హులు కాగలరనీ, ఉద్ఘాటించింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఇదంతా తెలిసిన విషయమే. ఘెరావ్ బాధలు ఏ విధంగా ఉంటాయో యునైటెడ్ ఫ్రంట్ లోని బంగ్లా కాంగ్రెసుకుచెందిన ఒక మంత్రిసత్తముడు స్వానుభవంచేత బాగా తెలుసుకోవడం జరిగింది కూడా. అయినా, యీ దుష్టపద్ధతిని నిర్మూలింపచేసే దృఢనిశ్చయం మాత్రం ఇంతవర కెవ్వరికీ కలుగక పోవడం ఆశ్చర్యకరం.

ముఖ్యమంత్రి శ్రీ అజయ్ ముఖర్జీ ఈ పద్ధతిని తెగనాడుతున్నవారిలో ప్రముఖుడే. కానీ; తాను ముఖ్యమంత్రి అయివుండీకూడా, క్రియారూపంలో దాని నిర్మూలనకు కృషి చెయ్యలేనివాని వాగ్రూప నిరసనల వలన ఏమి ప్రయోజనం ? ఉపముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసు కూడా ఈ ఘెరావ్‌లను నిరసిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా, ఆనిరసనచాటున ఒక విధమైన అమోదం కూడా లోలోగి చూస్తున్న సంగతి సుస్పష్టం. పరోక్షంగా ఆరీతిని ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తున్నందు వల్లనే పశ్చిమ బెంగాల్‌లో ఎప్పటి నానా ఘెరావ్ లీనాడు విచ్చలవిడిగా సాగిపోతూవున్నవి. హైకోర్టు ఆదేశంసంగతి తెలిసివున్నా, పోలీసు ఆఫీసర్లు జోక్యం కల్పించుకోకుండా వీటిని వింత చూచినట్లుగా చూస్తూ వూరుకుంటున్నారు. పారిశ్రామిక రంగమంతా కల్లోలితం కావడం దీని ఫలితమే. పెద్ద పెద్దపారిశ్రామిక సంస్థలనేకం మూతపడి పోవడమే కాదు, కోట్లకొలది రూపాయల మేరకు ఆ రాష్ట్రంలో గల పారిశ్రామిక పెట్టుబడులు, ఇతర రాష్ట్రాలకు తరలి పోగల ప్రమాదం కూడా దీని పర్యవసానంగా ఏర్పడుతూ వున్నది. ఎంతటి అవ్యవస్థితికిది కారణభూత మవుతుందో వేరుగ వివరించవలసిన పని లేదు. సంపన్న రాష్ట్రాన్ని చేజేతులా బడుగు రాష్ట్రంగా చేసుకోడం కాదా ఇది ? వ్యాపారాత్మక రంగంలో కూడా దాదాపుగా ఇటువంటి అరాజకపరిస్థితులనే యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వుండడం గమనించ దగినది. భూములను బలాత్కారంగా స్వాధీన పరచుకోవడానికై వివిధ వర్గాలవారు యథేచ్ఛగా విజృంభిస్తూ, రాష్ట్రంలో చట్టవిహిత పరిపాలనకు తెగువతో స్వస్తి చెప్పడం జరుగుతూ ఉన్నది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగస్వామియైన బంగ్లాకాంగ్రెస్ కార్యవర్గం మొన్న ముఖ్యమంత్రి అధ్యక్షత క్రింద సమావేశమై, ఈ విషయమున ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక తీర్మానమును నామోదించడంకూడ జరిగిన దంటే, ఈ అరాజక మెంతగా అచట ప్రబలుతూ వున్నదో ఊహించుకో వచ్చు.

ముఖ్య మంత్రి శ్రీ అజయ ముఖర్జీ తన పరిపాలనలోని రాష్ట్ర పరిస్థితులను గురించి ఒకప్రక్క ఇలా ఆక్రోశిస్తూ, వేరొక ప్రక్క ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో వుండటం కంటే విడ్డూరం మరి ఏముంటుంది? పారిశ్రామిక రంగంలోగాని వ్యాపారాత్మక రంగంలో గాని, ఈ వైపరీత్యాలను సరిదిద్దేటట్లుగా మంత్రివర్గాన్ని కూడ గట్టి నడిపించడం తనవల్ల చేతకాక పోయినప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవికి అతడు రాజీనామా యిస్తే, అది ఎంతో ఘనంగావుండి, రాష్ట్ర పునరుద్ధరణ కెంతగానో దోహదం చేయదా ? కానీ, అట్టి ధైర్య సాహసాలను ప్రదర్శించగల యోగ్యతా విశేషాన్ని అతడు కోలుపోయి చాలాకాల మయింది.

తెలంగాణాకు రాజ్యాధికారం లభించే అవకాశాన్ని కాలదన్నిన ప్రజాసమితి నాయకత్వం

ఢిల్లీ సమాలోచనలపై ప్రత్యేక రాజకీయ విలేఖరి సమగ్ర సమీక్ష

న్యూఢిల్లీ: ఢిల్లీలో క్రిందటి వారాన్ని తెలంగాణావారంగా పేర్కొనవచ్చును. పార్లమెంటరీ కాంగ్రెసు పక్షం కార్యవర్గ సమావేశం విపులంగా తెలంగాణా ఆందోళనను చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణా సమస్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆంధ్రేతర సభ్యులు మాత్రం తెలంగాణా సమస్యను జాతీయ దృక్పథంతో అఖిల భారత స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించారు. ఈ పరిష్కార మార్గాలు కొత్తవి కాకపోయినా, సమస్యసత్వర పరిష్కారం అవసరమని ఈ ప్రతిపాదనలు హెచ్చరించినవి. ఈ సమావేశంలో ఆంధ్ర సభ్యులు చాలా ఉద్రేకంలో ఉపన్యాసాలు చేశారు. తెలంగాణా నాయకుల వైఖరి బిరుసెక్కడానికి ఈ ప్రసంగాలు చాలా వరకు కారణ మైనవి.

కాంగ్రెస్‌పక్ష కార్యవర్గ చర్చ

ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావు అన్నట్లు కాంగ్రెస్‌పక్ష కార్యవర్గం ఈ వ్యవహారాన్ని అంతగా చర్చించవలసిన అవసరం లేదు. ఈ వ్యవహారం పై పార్లమెంటరీ కాంగ్రెసు పక్షానికి అధికారం లేదని కూడా శ్రీ చొక్కారావు వాదించారు. పార్లమెంటు కాంగ్రెసుపక్ష కార్యవర్గం తెలంగాణా వ్యవహారాన్ని చర్చించడంలో తప్పు లేదు. సభ్యులు ఆవేశంతోగాక, నిగ్రహంతో చర్చించినట్లయితే, తెలంగాణా సమస్యను సానుభూతితో విచారించినట్లయితే; ఈ చర్చ ఉపయోగకరంగానే వుండేది. తెలంగాణా నాయకులు ముఖ్యంగా డాక్టరు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులు ఈ సమావేశంలో జరిపిన ప్రసంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, కేంద్ర నాయకుల వైఖరి అపార్థంచేసుకున్నారు. కాంగ్రెసు కార్యవర్గ ఆహ్వానాన్ని రెండు పర్యాయాలు తిరస్కరించడానికి ఇదే కారణం.

కాంగ్రెసు కార్యవర్గం మొదటి రోజు సమావేశంలో సభ్యులు తెలంగాణా ఆందోళనపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి, హోం మంత్రి శ్రీ చవాన్ హైదరాబాదు వచ్చి స్వయంగా గ్రహించిన విషయాలను వివరించారు. చాలామంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ విభజన, ముఖ్యమంత్రి రాజీనామా, రాష్ట్రపతి పాలన విధింపులను గురించి సిద్ధాంతరీత్యా వారి అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర విభజన జరుగరాదని, పార్టీలో మెజారిటీ వున్న ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనడం; రాష్ట్రపతి పాలన విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదని వాదించారు.

తెలంగాణా నాయకులకు శ్రీ సంజీవయ్య మద్దతు

ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు శ్రీ దామోదరం సంజీవయ్య మాత్రం ముఖ్యమంత్రి రాజీనామాచేయాలని, వెంటనే రాష్ట్రపతి పాలనను అమలు జరుపాలనివాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై వెనుకటి పగ సాధించుకోవాలనే భావంతో, అవకాశం దొరికినదని శ్రీ సంజీవయ్య ఈ ప్రతిపాదనలు చేశారనే అభిప్రాయం కార్యవర్గ సభ్యులలో కొందరికి కలగడంవల్ల మొదటి రోజు సమావేశంలో దాదాపు అందరూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డినే సమర్థించారు. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్ర నాయకత్వం వైఖరితో మాత్రం ఎట్టి మార్పూ రలేదు.

తెలంగాణా నాయకులతో మరొకసారి సంప్రతింపులు జరుపాలన్న శ్రీ సంజీవయ్య సూచనను, అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకోవలసిన ప్రమాదం తప్పుతుంది అనే ఆలోచనతో అందరూ అంగీకరించారు. తెలంగాణానాయకులు ముఖ్యంగా డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీలను తిరిగి తిరిగి ఆహ్వానించడానికి శ్రీ సంజీవయ్య ప్రమేయమే కారణం.

తెలంగాణా నాయకులు కాంగ్రెసు కార్యవర్గానికి వారి అభిప్రాయాలు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణాలో ఏర్పడిన క్లిష్టసమస్యకు పరిష్కారం సూచించారు. తెలంగాణా నాయకులు ఇంత కాలం నుంచి చెప్తున్నవే మళ్లీ మళ్లీ చెప్పారు. ప్రత్యేకరాష్ట్ర నిర్మాణం జరగదని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగినా, డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు ఆ కోరికను విరమించుకోలేదు. అలాగే రాష్ట్రపతి పాలన విషయంలోనూ, తెలంగాణా నాయకులకూ, కాంగ్రెసు అగ్రనాయకులకు మధ్య రాజీమార్గం కన్పించ లేదు. రాష్ట్రపతి పాలన అవసరం అని డాక్టర్ చెన్నారెడ్డి ఎంత వాదించినా, వారు ఆ వాదనను సమర్థిస్తూ తెలిపిన కారణాలను కేంద్ర నాయకులు అంగీకరించలేక పోయినారు. ముఖ్యమంత్రి చేత రాజీనామా ఇప్పించడానికి మాత్రం అధిష్టానవర్గం అంగీకరించింది. డాక్టర్ చెన్నారెడ్డి ప్రత్యేకరాష్ట్రం కంటేకూడా రాష్ట్రపతిపాలనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కేంద్ర నాయకులకు ఆశ్చర్యంగా వుంది.

శ్రీ మురార్జీ దౌత్యం

శ్రీ మురార్జీ దేశాయ్ తెలంగాణా నాయకులతో జరిపిన సంప్రదింపులలో అన్ని విషయాలలోనూ ఎవరికీ ఏ విధమైన అనుమానాలకూ ఆస్కారం లేనివిధంగా చెప్పారు: ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వగలరనీ; వెంటనే తెలంగాణా నాయకులలో ఒకర్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చుననీ, ఉప ప్రధానమంత్రి తెలంగాణా నాయకులకు చెప్పారు. తెలంగాణా ముఖ్యమంత్రి ఈ ఆందోళనను విరమింప చేయగలరని కూడా శ్రీ మురార్జీ సూచించినట్లు తెలుస్తుంది. పరిస్థితులను అదుపు చేయడానికి రాష్ట్రపతి పాలనకంటే పటిష్టమైన ప్రజా విశ్వాసం పొందిన మంత్రివర్గం ఎక్కువ ఉపయోగకరమని శ్రీ మురార్జీ సూచించినట్లు తెలుస్తున్నది. శ్రీ మురార్జీ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, బొంబాయిలో ఇంతకంటే తీవ్రమైన ఆందోళనను అదుపు చేయగలిగారు. ఆ అనుభవం మీదనే తెలంగాణా నాయకులకు రాష్ట్రపతి పాలన అవసరంలేదని చెప్పారు.

కాగా, తెలంగాణా నాయకులు కల్పించిన ఈ పరిస్థితులను సర్దుబాటుచేసే బాధ్యతను తెలంగాణా ముఖ్యమంత్రి స్వీకరింపలేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతలను ఎందుకు స్వీకరించాలని అగ్ర నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇవాటి ఆందోళనను డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు కూడా అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందనే భావం కేంద్ర నాయకులకు కలిగింది. వీరు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలు చేయలేక పోవడం కేంద్రనాయకులకు వీరితో సంప్రదింపులు జరిపినందువల్ల సమస్యలు పరిష్కారం కాగలవనే అభిప్రాయం కలగడం లేదు.

అవకాశాన్ని ఎందుకు జారవిడిచారు?

రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి అధికారం తెలంగాణాకు లభించే అవకాశం ఏర్పడినప్పుడు శ్రీ చెన్నారెడ్డి ప్రభృతులు ఆ అవకాశాన్ని ఎందుకు జారవిడిచారో తెలియడం లేదు. తెలంగాణాకు ముఖ్యమంత్రి పదవి లభించడం వల్ల, మిగులు నిధుల విషయంలో గాని, ముల్కీ నిబంధనల విషయంలోగాని, ఉద్యోగాల విషయాలలోగాని, ప్రాంతీయ సంఘానికి ఎక్కువ అధికారాలను సంపాదించే విషయంలో గాని, తెలంగాణా వాదానికి ఎంతో బలం చేకూరడంతోపాటు, ఎంతో మేలు కూడా జరిగేది తెలంగాణాకు యథార్థమైన రాజ్యాధికారం లభించవచ్చునే. శ్రీ మురార్జీ ప్రతిపాదనలను డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు ఆలోచించకుండా తిరస్కరించడం రాజకీయ పరిశీలకులకు అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

డాక్టర్ చెన్నారెడ్డి ప్రజా సమితి అధ్యక్షతను స్వీకరించకపూర్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రతరం కాకముందు తెలంగాణా నాయకు లందరూ ముఖ్యమంత్రి పై దౌర్జన్యసంకరము ... ఎన్నో హామీలు ఇచ్చినా; తెలంగాణా ప్రజలకు విశ్వాసం కలుగదనీ, ముఖ్యమంత్రి రాజీనామా యిచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం ఇతర హామీలను అమలు జరుపడానికి చర్యలు తీసుకుంటే, సమస్యా పరిష్కారానికి అవకాశం ఉంటుందనీ, వాదిస్తూ వచ్చారు. రాష్ట్రపతిపాలనకోరికను ప్రవేశపెట్టింది డాక్టర్ చెన్నారెడ్డి అని ఇక్కడ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇందుకు కారణాలనే వీరు గ్రహించలేకుండాపున్నారు.

పాత - కొత్త మధ్య వ్యవధి ఎంత ?

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇవ్వడానికి; కాంగ్రెసు పార్టీ మరొక నాయకుని ఎన్నుకునేందుకూ మధ్య రాష్ట్రపతి పాలనను అమలు జరుపడానికి అవసరం ఏమిటి ? ఎంత వ్యవధి ఉంటుంది ఈ రెండు సంఘటనలకు మధ్య ? రాష్ట్రపతి పాలనను పది రోజులలో పదిహేను రోజులలో అమలు జరుపడం హాస్యాస్పదమని నాయకులు భావిస్తున్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా తరువాత నాలు గైదు మాసాల వరకూ కొత్త నాయకుని ఎన్నిక జరుపడానికి ఎందుకు వీలుగాదో తెలంగాణా నాయకులు వివరించలేదు. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా పరిస్థితులను అదుపు చేయడం సాధ్యంకాదనే తెలంగాణా నాయకుల వాదం వారి కోరికలను సమర్థించడం లేదు. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా పరిస్థితులలో మార్పు రాదని తెలంగాణా నాయకులు వాదిస్తున్నప్పుడు శ్రీ బ్రహ్మానందరెడ్డికే మరి కొంత వ్యవధి ఇచ్చి ఎందుకు చూడరాదనే వర్గం ఒకటి బయల్దేరింది.

ఏమైనా తెలంగాణా నాయకులు తమ చేతిలో వున్న ముక్కల్ని మించి ఆట సాగించారు. కేంద్ర నాయకుల చేతుల్లోవున్న ముక్కలు ఇంతకంటే పెద్దవై వుండవచ్చునని వారు గ్రహించ లేదు. రాష్ట్రపతి పాలన విధించవలసిన పరిస్థితులను కల్పించకలిగినామని డాక్టర్ చెన్నారెడ్డి ఇంతవరకూ నమ్ముతూ వచ్చారు. ముఖ్యమంత్రిగా శ్రీ బ్రహ్మానందరెడ్డి తరువాత మరెవరు వచ్చినా పరిస్థితులను అదుపు చేయలేరని, తెలంగాణా నాయకులు చేసిన సవాల్‌ను శ్రీ మురార్జీ దేశాయ్ స్వీకరించారు. ప్రభుత్వంలో మార్పులు తెచ్చుకు రావడం ద్వారాతెలంగాణా ప్రజలకు కేంద్ర నాయకులపై నమ్మకం కల్గించవచ్చునని తెలంగాణా నాయకులు ఇంతవరకూ చెప్పారు. వచ్చిన సంగతిని కేంద్రనాయకులు మర్చిపోలేదు. ముఖ్యమంత్రి పదవికి శ్రీ బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా ఇప్పించడమే తెలంగాణా నాయకులను తృప్తి పరచడానికి కేంద్ర నాయకులు చేసిన గొప్ప త్యాగం. ఇంతవరకూ రాష్ట్ర శాసన సభల కాంగ్రెసు పక్షంలోనూ, ప్రదేశ్ కాంగ్రెసు సంఘంలోనూ, ఖచ్చితమైన మెజారిటీ వున్న ముఖ్యమంత్రిని తొలగించడం జరుగ లేదు.

నాయకుల ఆంతర్యం

తెలంగాణా నాయకులు వెంటనే కొత్త నాయకుని ఎన్నికకు అంగీకరించక, రాష్ట్రపతిపాలన విధించాలనే పట్టుబట్టడం వల్ల అధిష్టాన వర్గానికి డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతుల ఉద్దేశాలనే అనుమానించడం జరిగింది. ముఖ్యమంత్రి ఒకమెట్టు దిగి వచ్చినా, తెలంగాణా నాయకులు పైనే కూర్చుని "రాష్ట్రపతి పాలన" అంగీకరించక పోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బెదిరించడన్ని అగ్ర నాయకులు హర్షించడం లేదు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన తరువాత, కొత్త నాయకుని ఎన్నిక జరిగి; కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకూ శ్రీ బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు గనుక, కొత్త నాయకుని ఎన్నిక విషయంలోనూ, కొత్త మంత్రివర్గ నిర్మాణంలోనూ శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రాబల్యం వుంటుందని శ్రీ చెన్నారెడ్డి ఆందోళన. వెంటనే ఎన్నిక జరిగినందువల్ల నాయకుని ఎన్నికలో తెలంగాణా ప్రజా సమితికి ఎక్కువ ప్రమేయం వుండదనికూడా ఆయన అనుమానం.

ఒక వ్యక్తికి రాష్ట్రదానమా?

రాష్ట్రాన్ని మొత్తంగా ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలకు వదలడానికి కేంద్ర నాయకులు సిద్ధంగా లేరు. కేవలం శాంతి భద్రతల రక్షణకు; మామూలు పరిస్థితులు ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి పాలన కంటే వారం రోజుల సైనిక పాలన అమలు చేస్తే చాలు అనే అభిప్రాయం కేంద్ర నాయకులలో కొందరికి వుంది.

తెలంగాణా నాయకులు ఎక్కువ ఆశకు పోయి, అగ్రనాయకుల ప్రతిపాదనలకూడ తిరస్కరించడం వల్ల, అంతకు ముందున్న అవకాశాల భాగం తగ్గిపోయింది. శ్రీ మురార్జీ, శ్రీ చవాన్ కూడా ఆందోళనను అదుపుచేసి, శాంతి భద్రతలను నెలకొల్పడానికి కఠిన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చిందనే అభిప్రాయపడుతున్నట్లు కన్పిస్తుంది.

తెలంగాణా నాయకులు అందరూ హైదరాబాదు తిరిగి వెళ్లారు. కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప బెంగుళూరు వెళ్లారు. శ్రీ మురార్జీ దేశాయ్ హైదరాబాద్ సందర్శన సంకల్పాన్ని విరమించుకున్నారు.

పరిస్థితి మొదటికే వచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పి, ఆందోళనను అదుపుచేసి, తెలంగాణా విభేదాలను కలుపుకు రాకలిగితే, కేంద్రం ఆయనకు అన్నివిధాలా సహాయం చేస్తుంది. శ్రీ బ్రహ్మానందరెడ్డి కూడా మామూలు పరిస్థితులు ఏర్పడి, తెలంగాణా సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు జరిగిన తరువాత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగ వుండక పోవచ్చును. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఆయన ఈ పదవిని వదులుకోవచ్చునని ఇక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుని ఆశాభంగం

ప్రస్తుతం ఇక్కడ న్యూఢిల్లీలో తీవ్ర ఆశాభంగం చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య. కార్యవర్గంలో ఎంతో పట్టుబట్టి, తెలంగాణా నాయకులను పదేపదే చర్చలకు ఆహ్వానాలను పంపేటట్లు చేశారు. ముఖ్యమంత్రి పదవినుంచి శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగే పరిస్థితి కూడా ఏర్పడింది. తెలంగాణా నాయకుల పట్టుదల వల్ల మొత్తం అంతా చెడిపోయింది. రాష్ట్రపతి పాలన విషయంలో పట్టుదల వదలడం మంచిది కాదని శ్రీ సంజీవయ్య తెలంగాణా నాయకులకు ఎందుకు నచ్చచెప్ప లేకపోయినారో తెలియదు.

ఈ పరిణామాలతో నిమిత్తం లేకుండానే కేంద్రప్రభుత్వం ప్రధాని అష్టసూత్ర పథకాన్ని శీఘ్రంగా అమలు జరుపడానికి చర్యలు తీసుకోవచ్చును. మంత్రివర్గ పునర్నిర్మాణం, ఇతర రాజకీయ పరిష్కారాల విషయంలో కూడా కేంద్ర నాయకత్వం శ్రద్ధ వహించి, పార్లమెంటు సమావేశాలలోగానే తృప్తికరమైన ఏర్పాట్లు చేయవచ్చును.

ఆసియా సమస్యలపై ఇండియా జపాన్‌ల మధ్య సారూప్యం

పార్లమెంటు ఉభయసభల సంఘాలతో ప్రధాని ఇందిరాగాంధి చర్చలు

టోకియో, జూన్ 25:— భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి ఉదయం ఇక్కడ జపాన్ ఉన్నత విధాన నిర్ణాయక పార్లమెంటు సంఘాలైన పార్లమెంటు ఉభయసభల విదేశవ్యవహారాలసంఘాలతో గంటసేపు ఆసియాకు, ప్రపంచానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చలు జరిపారు. శ్రీమతి గాంధి నిన్న జపాన్ ప్రధానితో కూడా సంభాషణలు జరిపారు.

నేటి ఉదయం చర్చలలో జపాన్ విదేశాంగమంత్రి శ్రీ కిచి ఐచి అన్ని రాజకీయ పార్టీల సభ్యులు వున్నారు.

శ్రీమతి గాంధి ప్రారంభంతో ఇండియా సాధించినవిజయాలు దానికార్యక్రమాలగురించి వివరించారు.

చర్చలు నేటితో ముగుస్తాయి. అయితే ఉభయదేశాల ప్రముఖులు ఉన్నతాధికారులు కూడా తిరిగి కలుసుకొని వివిధ సమస్యలపై పరస్పరాభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటారు.

శ్రీమతి గాంధి నేటి ఉదయం సోగెట్సు పుష్ప ప్రదర్శన శాలలో జపాన్ పుష్ప ప్రదర్శనను 40 నిముషాలపాటు తిలకించారు.

ఏకాభిప్రాయాలు

ఆసియాకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల విషయంలో ఉభయ దేశాలకు ఒకే అభిప్రాయాలున్నట్లు ఇండియా జపాన్‌ల ప్రధానులు నిన్న కనుగొన్నారు.

ఉభయదేశాలు కూడా ఆసియాలో క్రియాత్మకమైన పాత్ర వహించాలని శ్రీమతి గాంధి, శ్రీ సాటోలు అంగీకరించినట్లు తెలుస్తున్నది.

శ్రీమతి గాంధి జపాన్ ప్రధాని సాటోతో నిన్న సాయంత్రం రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు.

ఇండియా, జపాన్‌ల పారిశ్రామిక సహకారం

శ్రీమతి ఇందిరాగాంధి వివరణ

టోక్యో, జూన్ 25: భారతదేశ పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి పెట్టుబడి పెట్టి తోడ్పడవలసిందని, ఉభయ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందింప చేయవలసిందని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జపాన్ పారిశ్రామిక, వాణిజ్య వేత్తలను కోరారు. ఇండియాలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికై వారిని ఆమె ఆహ్వానించారు.

జపాన్ నాయకులతో జరిగిన విందులో సంభాషిస్తూ, ప్రధాని మీ వనరులను ఉపయోగించి ఉభయదేశాలమధ్య సహకార, సదవగాహనల సంబంధాలను పటిష్టం చెయ్యాలని' కోరారు. ఉభయదేశాలమధ్య పారిశ్రామిక సహకారంవలన ఇంతవరకు సత్ఫలితాలు కలిగినాయని ఆమె అన్నారు.

సంజీవరెడ్డి, చవన్ ప్రభృతులపై పరువు నష్టం దావా

ఢిల్లీ హైకోర్టు సమన్లు

న్యూఢిల్లీ, జూన్ 25: పూరీజగద్గురువుల అనుచరులు 6 గురు చేసిన పరువునష్టం దావాలో ఆగస్టు 4 లోపున లోక్‌సభ స్పీకర్ శ్రీ సంజీవరెడ్డి, కేంద్ర హోంమంత్రి శ్రీ వై. బి. చవన్ మరొక ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఢిల్లీ హైకోర్టుకు హాజరుకావలసిందిగా సమన్లు జారీచేయబడ్డాయి.

శ్రీ సంజీవరెడ్డి, శ్రీ చవన్, ముగ్గురు పార్లమెంటుసభ్యులు లోక్‌సభలో ఏప్రిల్ 25 పూరీశంకరులను అవహేళన చేస్తూ తప్పుగా ప్రసంగించినందుకు పరువునష్టం కింద రు. 26 వేలు నష్టపరిహారం చెల్లించవలసిందిగా పూరీజగద్గురువుల అనుచరులు ఈ దావా వేశారు. ఈ కేసులో ప్రతివాదులలో మిగిలినవారు శ్రీ ఎస్. కె. సాళ్వే, శ్రీ శంకరానంద, శ్రీ ఎస్. ఎం. బెనర్జీ.

తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామికి కుంభాభిషేకం

తిరుత్తని, జూన్ 25: పండితులైన భక్తులు వేదమంత్రాలు పఠిస్తుండగా 71 మంది శివాచార్యులు నేడు తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామికి కుంభాభిషేకం చేశారు. దాదాపు 3 లక్షలమంది భక్తులు దేశం నాలుగు మూలలనుండీ ఈ ఉత్సవానికి తిరుత్తనికి చేరుకున్నారు.

సుబ్రహ్మణ్య స్వామికి గల ఆరు ప్రసిద్ధ దేవాలయాలలో తిరుత్తని దేవాలయం ఒకటి. ఇటీవలనే రు. 70 లక్షల ఖర్చుతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. నేడు జరిగిన కుంభాభిషేకానికి 1.25 లక్షల రూపాయలు ఖర్చు జరిగినట్లు తెలుస్తున్నది.

దేవాలయ పునరుద్ధరణతో బాటుగా ఒక వెండి రథంకూడా చేయించారు. ఇదికాక యాత్రికులకు కొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ నేటి తక్షణ కర్తవ్యం

డాక్టర్ టి. వి. యస్. చలపతిరావు సూచన

విజయవాడ, జూన్ 25: రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ చేసిన ప్రతిపాదనను డాక్టర్ చెన్నారెడ్డి తిరస్కరించడంవల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరూ విచారిస్తున్నారనీ, ఇదేసమయంలో జంట నగరాలలో దౌర్జన్యచర్యలు ప్రబలిపోవడం విచారకరమని దౌర్జన్య శాసనసభ్యుడు డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు నేడు ఒక ప్రకటనలో అన్నారు. దౌర్జన్య చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తెలంగాణా సమస్యను ''ప్రతిష్ఠ''కు సంబంధించిన వ్యవహారంగా చూడవద్దని తాను అనేకసార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాననీ ఈ వ్యవహారంలో డాక్టర్ చెన్నారెడ్డి కూడా శ్రీ మురార్జీ ప్రతిపాదనలు తిరస్కరించి, ఉద్యోగాలు మాత్రం అమలు చేయాలని మొండిపట్టు పట్టడం ప్రదర్శించారని, డాక్టర్ చలపతిరావు విమర్శించారు.

శాంతి భద్రతలు పునరుద్ధరించడం ఈనాడు అత్యవసరమనీ — అప్పుడే తిరిగి విద్యార్థులు కళాశాలలకు వెళ్లగలరనీ, తెలంగాణా సమస్య అలస్యంగా పరిష్కారం అయిన ప్పటికీ, ఒక ఏడాదిపాటు చదువులు పోగొట్టుకున్న విద్యార్థుల నష్టాన్ని భర్తీచేయడం వీలులేనిదనీ డాక్టర్ చలపతిరావు అన్నారు.

శాంతి భద్రతల పునరుద్ధరణ తక్షణ అవసరమని చెప్పూ డాక్టర్ చెన్నారెడ్డి (సహ) నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వం ఇప్పుడైనా శాంతి భద్రతలు నెలకొల్ప గలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

స్థానిక హైస్కూళ్ళలో కళాశాలల్లో రద్దీ

డాక్టర్ చలపతిరావు తన ప్రకటనలో స్థానిక హైస్కూళ్ళు, కళాశాలల్లో తెలంగాణానుండి అనేకమంది విద్యార్థులు సిద్ధంగా ఉన అడ్మిషన్ల చాలా రద్దీగా వుందని తెలియవచ్చిందని. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఎక్కువ తరగతులు ప్రారంభించడానికి అనుమతించాలని అన్నారు.

మునిసిపల్ చైర్మన్ ప్రకటన

మునిసిపల్ చైర్మన్ డాక్టర్ గద్దెపూర్ణచంద్రరావు నేటి ఉదయం ఆంధ్రపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ప్రతిహైస్కూలులోనూ, తెలంగాణా నుంచి వచ్చే విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు ఏర్పాటుచేయాలని చెప్పారు.

హైదరాబాదునుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫి

రేట్లు రావడంలో ఆలస్యం అయినా కూడా చేర్చుకోవలసిందిగా కూడా చైర్మన్ హెడ్మాస్టర్లను కోరారు.

అరెస్టులవల్ల ఆందోళన అంతం కాదు

చొక్కారావు విమర్శ

న్యూఢిల్లీ, జూన్ 25: శ్రీ చెన్నారెడ్డి, ఇతర తెలంగాణా నాయకులను అరెస్టు చేయడంవల్ల ఆందోళనఅంతంకాదని ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు నేడిక్కడ స్పష్టంచేశారు. హైదరాబాద్‌కు బయలుదేరేముందు హోంమంత్రిని ఉదయం కలుసుకొన్నప్పుడు ఆయన ఈ అభిప్రాయం అందజేశారు.

శ్రీ చవన్‌తో సంభాషణల అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ చెన్నారెడ్డి ఇతర నాయకుల అరెస్టులు తనకు ఆశ్చర్యం కలిగించిందని, సంభాషణలు కొనసాగించాలన్నదే తన ఆశయమని శ్రీ చొక్కారావు స్పష్టం చేశారు.

ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ ఇప్పటికే హైదరాబాద్ దర్శించగలరని ఆశిస్తున్నానని, పరిస్థితిని కేంద్రనాయకులకు వివరించానని పేర్కొన్నారు.

''శ్రీ దేశాయ్, ఇతర సీనియర్‌నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను దర్శించాలన్న నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు శ్రీ చొక్కారావు.

హైదరాబాద్‌కు బయలుదేరేముందు శ్రీ చొక్కారావు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్యను కలుసుకొని కొంతసేపు చర్చించారు.

సంజీవయ్య విమర్శ

ఈ పరిస్థితులలో చెన్నారెడ్డి ప్రభృతులను అరెస్టులు చేయడం తగదని, దీనివల్ల ఆందోళనకారులకు మరింత రెచ్చగొట్టినట్లు కాగలదని, శ్రీ సంజీవయ్య విమర్శించారు. అరెస్టులవల్ల తెలంగాణాలో పరిస్థితిని ఉద్రిక్త పరచి, దౌర్జన్యమార్గం వైదొలగవలసిందని శ్రీ చెన్నారెడ్డి ప్రభృతులు నచ్చజెప్పడానికి గల అవకాశాలు శూన్యంకాగలవని అన్నారు.

పరిస్థితి విషమించినందుకు ఆందోళన వ్యక్తంచేస్తూ కేంద్ర డిప్యూటీమంత్రి శ్రీ జె. బి. ముత్యాలరావుకూడా శ్రీ చొక్కారావు, శ్రీ సంజీవయ్యగార్లను విడివిడిగా కలుసుకొన్నారు. రేపు కేంద్ర నాయకులను శ్రీ ముత్యాలరావు కలుసుకోనున్నారు.

ఢిల్లీలో అయిదురోజులు ఉండి పరిస్థితిని సాకల్యంగా వివరించాననీ, ఇక అందరికు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని కనుగొనవలసిన బాధ్యత కేంద్రనాయకులపై కలదని శ్రీ చొక్కారావు పేర్కొన్నారు.

ఉరుగ్వేలో అత్యవసరపరిస్థితి

మాంట్ ఎడిళీ, జూన్ 25: ఉరుగ్వేలో ప్రెసిడెంట్ జార్జిపాచేల్ అరెకో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు ప్రకటించారు. దేశంలో అశాంతి పెచ్చుపెరిగి పోతున్నందున అత్యవసర పరిస్థితి ప్రకటించవలసి వచ్చింది.

అరెస్టయిన నాయకులను తెలంగాణా జైళ్ళకు తరలించాలని విజ్ఞప్తి

గవర్నరుకు నగరకౌన్సిలర్ల మెమొరాండం సమర్పణ

హైదరాబాద్, జూన్ 25: నగర మేయర్ శ్రీమతి కుముద్‌నాయక్ నాయకత్వాన 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు నేడు గవర్నరును కలుసుకొని, అరెస్టయిన నాయకులను తెలంగాణాలోని జైళ్ళలో దేనికైనా తరలించవలసిందిగా కోరుతూ ఒక మెమొరాండాన్ని సమర్పించారు.

గవర్నరును ఈ రోజు కలుసుకున్న వారిలో శ్రీ ఎన్. లక్ష్మీనారాయణ, శ్రీ రామారావు దోశే, శ్రీ కె.ఆర్. అచ్యుతయ్య, శ్రీ రామచంద్రయ్య, శ్రీ హనుమంతరావులు వున్నారు.

తెలంగాణా ప్రాంతంలో మామూలు పరిస్థితి పునరుద్ధరింపబడేటట్లుగా తక్షణమే రాష్ట్రపతిపాలన ప్రవేశపెట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వవలసిందిగా గవర్నరును కలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ల బృందం గవర్నరును కోరింది.

పార్లమెంటు సభ్యులు మెల్కోటే, లక్ష్మీబాయ్ రాజీనామా!

హైదరాబాద్, జూన్ 25. హైదరాబాద్‌లో పోలీసుల జులుంకు నిరసనగా తెలంగాణాకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. యస్. మేల్కోటే, శ్రీమతి సంగం లక్ష్మీబాయ్‌లు నిన్న తమ రాజీనామా పత్రాలను తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు.

తెలంగాణా యన్. జి. ఓ. ల సంఘం ఆధ్వర్యాన జరిగిన ఒక బహిరంగ సభలో శ్రీ మేల్కోటే డాక్టర్ చెన్నారెడ్డికి ఈ రెండు రాజీనామా పత్రాలను సమర్పించారు.

నిన్న సాయంత్రం పార్లమెంట్ సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామికి పోలీసుల చర్యవల్ల మెదడు దెబ్బతిన్నందుకు ఎంతో బాధపడి పోలీసుల చర్యకు నిరసనగా రాజీనామాలు ఇచ్చినట్లు శ్రీ మేల్కోటే తెలిపారు.

తెలంగాణాకు చెందిన ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామాలు అందజేయగలరని ఆయన అన్నారు.

పార్లమెంటులో తెలంగాణా ప్రాంతానికి చెందిన సభ్యులు 14 మంది వున్నారు.

ప్రజాసమితినగర్ కార్యదర్శి అరెస్టు

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణా ప్రజాసమితి నగరశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. ఎల్లన్నను నేటి సాయంత్రం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద అరెస్టు చేశారు.

శ్రీ వెంకటస్వామి పరిస్థితి మెరుగు

హైదరాబాద్, జూన్ 25: నిన్నరాత్రి ముషీరాబాద్‌జైలు వద్ద జీపుప్రమాదంలో గాయాలు తగిలి స్పృహతప్పిపోయిన ప్రజాసమితి నాయకుడు శ్రీ జి. వెంకటస్వామి పరిస్థితి మెరుగుపడు తున్నదని ఉస్మానియా హాస్పటల్‌లో ఆయనకు వైద్యంచేస్తున్న డాక్టర్లు నేడు ప్రకటించారు.



21 వ తేదీన జడ్చర్ల, మహబూబ్‌నగర్ మధ్య విద్రోహచర్య వల్ల పట్టాలు తప్పి పడిపోయిన సికింద్రాబాద్—బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలుతాలూకు పెట్టెలను చిత్రంలో చూడవచ్చు

రాజమండ్రి జైలులో నాయకుల నిర్బంధం

(1 వ పేజీ తరువాయి)

మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి, మాజీ మేయరు శ్రీ యస్. ఆర్. వెంకటేశన్‌లు ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్య, 'అనుచితము, ప్రజాస్వామ్యవిరుద్ధ' మని వ్యాఖ్యానించారు.

ఉద్రిక్త వాతావరణం

శ్రీ చెన్నారెడ్డి ప్రభృతుల అరెస్టువార్త నగరంలో దావానలంగా వ్యాపించింది. ఉదయం లేవగానే ప్రజలు వీధుల ముఖ్యకూడలులలో పత్రికలలోని వార్తలను చదువుతూ నిలబడ్డారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సంగతిని వీరు లెక్కచేయలేదు.

తమ నాయకులను అరెస్టుచేయడంవల్ల పరిస్థితి మరింత విషమించగలదని, ఇది తెలంగాణా ప్రజలకే సవాల్ వంటిదని ప్రజాసమితి నాయకులు హెచ్చరిస్తూ ప్రకటనలు చేశారు. రాజమండ్రి జైలుకు వీరిని తరలించడం ఆంధ్ర వ్యతిరేక వాతావరణాన్ని రెచ్చగొట్టగలదని వీరు భావిస్తున్నారు.

చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్ సతీమణులయిన శ్రీమతి సావిత్రీదేవి, శ్రీమతి శకుంతలాదేవి హోంమంత్రి శ్రీ చవన్‌కు టెలిగ్రాములను పంపుతూ తమ భర్తలను అరెస్టుచేసినప్పటికీ వారిని ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రిలో కాక, మరెక్కడయినా వీరిని నిర్బంధంలో ఉంచాలని కోరారు. తెలంగాణాలో ఉంచడం సమంజసమని లేదా, మద్రాసు, తదితర ప్రాంతాలలో నిర్బంధంలో ఉంచాలని వీరు సూచించారు.

తెలంగాణానాయకులను ఆంధ్రప్రాంతంలో నిర్బంధించరాదని వీరిని వెంటనే ఇతరప్రాంతాలకు బదిలీచేయాలని కోరుతూ జంటనగరాల నుండి పలుపురు హోంమంత్రికి టెలిగ్రాములు పంపినట్లు తెలుస్తున్నది.

విజయవాడమీదుగా ప్రయాణం

విజయవాడ, జూన్ 25: పోలీసురక్షణతో హైదరాబాద్‌నుంచి రాజమండ్రికి శ్రీ చెన్నారెడ్డి, శ్రీలక్ష్మణ్‌బాపూజీగార్లను తీసుకువెడుతున్న మోటారుశకటం విజయవాడ మీదుగా నేటిఉదయం 11 గంటలప్రాంతాల వెళ్లిందని తెలియవచ్చింది.

అరెస్టు కావించబడిన తెలంగాణా ప్రజాసమితి నాయకులు నేడు హైదరాబాద్ నుండి కోదాడ మీదుగా రాజమండ్రికి వెళ్లారు.

శ్రీ కె. జితేంద్రరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది పైగా జనం వారికి స్వాగతం చెప్పారు. నాయకులు ఆ ప్రజలకు ఒక సందేశం కూడా ఇచ్చారు.

ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీ ఎన్. వి. గిరి ఉద్రేకంతో మాట్లాడుతూ, ''ప్రత్యేక తెలంగాణా సాధనకు ఎట్టి త్యాగాలకైనా సిద్ధంగా వున్నా' మని అన్నారు. తెలంగాణా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందునే ప్రత్యేక రాష్ట్రంకై ఆందోళన ప్రారంభమైనదని, మిగులు నిధులను దుర్వినియోగం చేశారని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సల్పిన తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడడానికి వెనుదీయరని శ్రీ గిరి అన్నారు.

హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలరు శ్రీ ఇ. వి. పద్మనాభం మాట్లాడుతూ లక్ష్యసాధనకై తాము జైలుకు వెళ్లుతున్నట్లు చెప్పారు. తమ లక్ష్యం అతి సమీపంలో ఉందని, ఆయన హామీ ఇస్తూ, లక్ష్యం సిద్ధించేవరకూ విశ్రమించరాదని అన్నారు.

తెలంగాణా ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అచ్యుతరెడ్డి మాట్లాడుతూ, ఈ ఆందోళన ప్రజా ఉద్యమమని, నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని, ప్రజలు రుజువు చేయవలసిన సమయం ఆసన్నమైనదని శాంతియుతంగా పోరాటాన్ని సాగించవలసిందని ఉద్బోధించారు.

అరెస్టయిన నాయకులలో శ్రీయుతులు కె. ఎస్. నారాయణ్, బద్రీ విశాల్‌పిట్టి, మాణిక్‌రావు, సక్సేనా, ఎం. ఎం. హాషీం, శ్రీ గోవిందసింగ్, టి. అంజయ్య ప్రభృతులు వున్నారు.

'జూన్ 29 నుంచి సమైక్యతావారం'

రాష్ట్ర మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం

విజయవాడ, జూన్ 25: భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్ట్) రాష్ట్ర కమిటీ జూన్ 23 నుండి శ్రీ సి. హెచ్. లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరుపుతున్న సమావేశాల్లో తెలంగాణాకు సంబంధించి ఈ క్రింది తీర్మానాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రజల రాష్ట్రంగా సమైక్య రాష్ట్రంగానే ఉండాలన్న తన నిర్ణయాన్ని తిరిగి పేర్కొంటూ ఈసమైక్యతకు భంగంకలిగించచూసే చర్యలను ఆటవిభేదాలని కమిటీ కోరింది.

ప్రాంతీయ తత్వాలను రేకెత్తించి సమైక్యతకు సహాయపడనటువంటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరే ప్రజాస్వామ్య విరుద్ధ ధోరణలను వ్యతిరేకిస్తూ వేర్పాటు శక్తులను ప్రాంతీయ తత్వాలను ఎదుర్కోవాలంటే రాష్ట్రం మొత్తంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిరుద్యోగసమస్య నిర్మూలనకి సత్వర చర్యలు అమలు చేయడం తగినమార్గమని కమిటీ సూచించింది.

జంటనగరాలలో, వరంగల్‌లో ఇతర ప్రాంతాలలో ఉన్న ముల్కీలు కాని తెలుగు ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించట్టంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమిటీ తీవ్రంగా నిరసించింది. ఈసందర్భంలో నష్టపోయినవారికి సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్రంలోని తోటి సోదర ప్రజలపై హింసాచర్యలను సాగించడానికి కారణభూతులైన అధికారంలో ఉన్న పార్టీ చర్యలు జరపటాన్ని కమిటీ విమర్శించింది.

సమైక్యతా సిద్ధాంతాలను విస్మరించి— ప్రాంతీయ తత్వాలను సమర్థిస్తూ, అవకాశవాదులై సిద్ధాంత రహితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని మితవాద కమ్యూనిస్టులను కమిటీ విమర్శించింది. ఈ సందర్భంలో అన్ని ప్రజాస్వామ్య శక్తులు ముందుకు వచ్చి 'విశాలాంధ్రను రక్షించాలి' అనే నినాదంతో కృషిచేయాలని కమిటీ విజ్ఞప్తిచేసింది. జూన్ 29 నుండి జులై 6 వరకు జరిగే వారంరోజుల 'సమైక్యతావారంగా' పేర్కొంటూ బహిరంగ సభలు, ప్రదర్శనలు జరపాలని కమిటీ నిర్ణయించింది. 3

నాయకులను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు

ప్రజాసమితి హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 25: కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, నేటి ఉదయం అరెస్టయిన అగ్రనాయకులను విడుదల చేయించాలని, డాక్టర్ చెన్నారెడ్డి వర్గానికి చెందిన తెలంగాణా ప్రజాసమితి కార్యాచరణ సంఘం విజ్ఞప్తిచేసింది.

డాక్టర్ చెన్నారెడ్డి, తదితర నాయకుల అరెస్టువల్ల ఆందోళనను అదుపులో పెట్టలేనిమాట అలా ఉంచి, కేంద్ర ప్రభుత్వాన్నే పునాదులతో సహా కూలదొట్టంగానే కదిలించివేసే విపరీత పరిణామాలకు దారితీయగలదని, ఈ తీవ్ర పరిణామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతవహించవలసి వుంటుందని కార్యాచరణ సంఘం ప్రతినిధి ఒకరు నేడు, హెచ్చరించారు.

కార్యాచరణ సంఘం నేటి ఉదయం సమావేశమై, రాజమండ్రి జైలుకు తరలించిన అగ్రనాయకులకు ఏవిధమైన హాని జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాయకులను 'హామీ ఖైదీలు'గా ఉంచి, వారిని లొంగదీసి, చివరకు 'ఆంధ్రుల చేతుల్లో వారి ప్రాణాలకు కూడా హానికలిగే పరిస్థితికి దారితీయడానికి, ముందుగానే పథకంవేసి వారిని అరెస్టుచేయడం జరిగిందని, కార్యాచరణ సంఘం తీవ్రంగా విమర్శించింది.

విజయవాడమీదుగా నాయకుల తరలింపు

(1 వ పేజీ తరువాయి)

అనుసరించారు. ఈ జట్టుకు చెందినవారు షేక్‌మహమూద పేటలో మధ్యాహ్నం భోజనం చేసారు.

2 000 మంది ప్రజలు హెచ్చుమంది యువకులు గట్టి పోలీసు బందోబస్తుతో పోలిస్ కార్లలో తరలిస్తున్న నాయకులను మధ్యలో సూర్యాపేటలో ఆపుచేయడానికి యత్నించారు. స్థానిక పోలీసు అధికారులు, తెలంగాణా ఆందోళనకారులు వారిని శాంతింపచేసిన తరువాత జనం వెళ్ళిపోయారు.

కోదాడలో 500 మంది ప్రజలు మళ్ళీ కార్లను ఆపుచేయడానికి ప్రయత్నించారు. నాయకులు కొంత నచ్చచెప్పిన మీదట కార్లు సాగిపోయాయి.

రాజమండ్రికి తరలించిన రెండవజట్టులో శాసనసభ్యులు శ్రీ కె. అచ్యుతరెడ్డి, శ్రీ మాణిక్‌రావు, శ్రీ ఎస్.బి. గిరి, హాషీం, శ్రీ ఇ.వి. పద్మనాభన్ ఉన్నారు.

కృష్ణాజిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆర్. ప్రభాకరరావు, వీరిక షేర్‌మహమ్మద్ పేటలో భోజనం ఏర్పాట్లు చేసారు.

3 వ వారం నాజ్ అప్సర – గుంటూరు

దాస్ అండ్ కంపెనీ ఫైనాన్సియర్స్ (రిజిష్టర్డు)

ఆంధ్రా బ్యాంకు బిల్డింగ్స్

గవర్నరుపేట (ఫోన్: 6994) విజయవాడ-2.

నేడే సా. 5 గం. లకు మొదటి డ్రా! ప్రథమ బహుమతి ప్రదానం!

బహుమతిప్రదాత: శ్రీ పురుషోత్తమ్ దాస్ తపాడియా
(లాల్ చంద్ తపాడియా అండ్ కంపెనీ)

సభాధ్యక్షులు: శ్రీ తుర్లపాటి కుటుంబరావు
(ప్రఖ్యాత జర్నలిస్టు)

ఈ శుభసమయములో శ్రీయుతులు బి. వెంకటరావు, వల్లభనేని నాగేశ్వరరావు, ఎస్. పున్నారావు, బి. ఉమామహేశ్వరరావు, జాస్తి గోపాలరావులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

దాస్ అండ్ కంపెనీ

వారి ప్రథమ బహుమతి ఉత్సవ సభకు
మా ఆశీస్సులు

మేనేజింగ్ డైరక్టరు: R. V. S. Rao, M.A., L.L.B., డైరక్టరు: R. V. G. K. మనోహర్

ఆర్. వి. యస్. రావ్ అండ్ కంపెనీ
ప్రైవేట్ లిమిటెడ్
Tobacco Exporters & Importers.
గుంటూరు.

దాస్ అండ్ కంపెనీ

వారి మొదటి బహుమతి ప్రదానోత్సవం
జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ

★

ఘన్‌షామ్‌దాస్ తపాడియా
రాజపుటానా జ్యూయలరీ మార్టు
విజయవాడ-1

దాస్ అండ్ కంపెనీ

మొదటి డ్రా విజయవంతం
కావాలని కోరుతున్నాము

లాల్ చంద్ తపాడియా
అండ్ కంపెనీ
విజయవాడ

మీ ఫస్ట్ డ్రాకు
మా బెస్ట్ విషెస్!

రాజ్ కమల్ ట్రేడింగ్
కంపెనీ.
పత్తి డీలర్స్,
తెనాలి.

ప్రథమ బహుమతి ప్రదానోత్సవం
జయప్రదం కావాలని
అభిలషిస్తున్నాము,

ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫాన్స్
అసోసియేషన్,
విజయవాడ-2.

SUVARNA

భద్రతాసంఘం ప్రాతికూల్యం

రొడీషియాపై తీవ్ర చర్యలకు భద్రతాసంఘం ప్రాతికూల్యం

ఆసియా, ఆఫ్రికారాజ్యాల తీర్మానం ఓటమి

న్యూయార్క్, జూన్ 25: బ్రిటన్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న రొడీషియా శ్వేతజాతి వైపైన రిటిపర్ల ప్రభుత్వంపైన ఆంక్షలను తీవ్రతరం చేయడమేకాక, దక్షిణాఫ్రికా పోర్చుగీసు మొజాంబిక్ పైన వీటిని అమలుజరపాలని సూచిస్తూ ఆసియా ఆఫ్రికా రాజ్యాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని భద్రతాసంఘం తోసిపుచ్చింది. తీర్మానం ఆమోదింపబడడానికి ఒక్క వోటు తక్కువ రావడంతో వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా అల్జీరియా, నేపాల్, పాకిస్తాన్, సెనగాల్, జాంబియా, రష్యా, హంగరీ, కొలంబియా, చైనాలు వోటు చేయగా బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా, ఫిన్లాండు, పరాగ్వే, స్పెయిన్ దేశాలు తటస్థంగా ఉండిపోయినవి.

రొడీషియాతోగల దౌత్య సంబంధాలన్నిటిని బ్రిటన్ నిన్న రద్దుచేసుకొన్నది. రొడీషియాలోగల దౌత్య కార్యాలయాన్ని మూసివేయడమే కాక బ్రిటన్‌లోని రొడీషియా కార్యాలయాన్ని కూడా రద్దుచేశారు.

రొడీషియాను రిపబ్లిక్‌గా ప్రకటించడానికి రెఫరెండంలో ఆమోదముద్ర చేసిన ప్రయత్నం ఫలించడంతో బ్రిటన్ ఈ చర్య తీసుకొన్నది.

రొడీషియాపై బలప్రయోగం కంటె తీవ్రతరమైన ఆంక్షలకే బ్రిటన్ సుముఖంగా ఉన్నదని బ్రిటిష్ విదేశాంగమంత్రి మైకేల్ స్టూవర్టు లండన్‌లో వ్యాఖ్యానించారు. ఆంగ్లేయ, నైజీరియాలలో బలప్రయోగానికి సిద్ధపడిన బ్రిటన్, రొడీషియాల ఎందుకు వెనుకంజ వేసిందని ఒక విలేఖరి ప్రశ్నించగా రొడీషియాలో బలప్రయోగం వల్ల రక్తపాతం సంభవించగలదని హెచ్చరిక చేశారు.

గవర్నరు రాజీనామా

శాలిస్‌బరి, జూన్ 25. రొడీషియా గవర్నరు సర్ హంఫ్రీగిబ్స్ గవర్నరు పదవికి తాను రాజీనామా ఇచ్చినట్లు గత రాత్రి ప్రకటించారు.

కాస్మాస్ ఉపగ్రహప్రయోగం

మాస్కో, జూన్ 25. సోవియట్ యూనియన్ నిన్న కాస్మాస్ — ఉపగ్రహాన్ని జయప్రదంగా ప్రయోగించింది. ఇందులో శాస్త్ర పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు టాస్ ప్రకటించింది.

ఇండియా, టునీసియాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారం

ఉభయదేశాల విదేశాంగమంత్రుల చర్చల పిమ్మట నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 25: ఇండియా, టునీసియాలు తమ ఉభయదేశాలమధ్య సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని పటిష్ఠం గావించడానికి సన్నిహిత సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకోడానికి నిర్ణయించాయి.

టునీసియా విదేశ వ్యవహారాలమంత్రి హబీబ్ బోర్గీబా ఐదురోజుల పర్యటన ముగిసిన పిమ్మట నిన్న వెలువడిన ఒక సంయుక్త ప్రకటనలో, ఉభయదేశాలమధ్య అన్ని రంగాలలో పెంపొందుతున్న సహకారాన్ని సమన్వయం చేయడానికి ఈదేశంలో టునీసియా కార్యాలయం ఒకదానిని ప్రారంభించడానికి శ్రీ బోర్గీబా అంగీకరించారని తెలిపారు.

వాణిజ్యాభివృద్ధికి గల అవకాశాలను ఉభయ దేశాలు అన్వేషించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

వర్ధమాన దేశాలలో ప్రజల జీవనప్రమాణాన్ని సాధ్యమైనంత త్వరలో అభివృద్ధిపరచడం అత్యంతావశ్యకమని ఉభయ దేశాలు అభిప్రాయపడినవి.

ఋణాలమీద ఆధారపడడాన్ని తగ్గించడానికి వాణిజ్యాభివృద్ధి ప్రాముఖ్యతను అవగాహన చేసుకుని నిర్మాణాత్మకమైన వాణిజ్య విధానాలను అవలంబించవలసిందని శ్రీ బోర్గీబా, శ్రీ దినేష్ సింగ్‌లు సంపన్న దేశాలకు విజ్ఞప్తి చేశారు.

టునీసియా మంత్రి ఈ పర్యటనలో భారత మంత్రులతో అంతర్జాతీయ సంబంధాలు నిరాయుధీకరణ, అలీనవిధానం, ఇండో పాక్ విభేదాలు, ఇజ్రేల్ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉపసంహరణ, వియత్నాం, దక్షిణాఫ్రికా వర్ణ వివక్షత విధానాల గురించి చర్చించారు.

ఒప్పందంపై సంతకాలు

ఇండియా టునీసియాలమధ్య విద్యా శాస్త్రీయ సాంస్కృతిక రంగాలలో సంబంధాలను పటిష్ఠం చేయగోరే ఒక సాంస్కృతిక ఒప్పందంపై విద్యామంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు, టునీసియా విదేశాంగ మంత్రి శ్రీబోర్గీబాలునిన్నసంతకాలుచేశారు.

శ్రీ బోర్గీబా సూచనపై విద్యావిధానం పరిశీలనకు డాక్టర్ రావు టునీసియాను సందర్శించడానికి టునీసియా విద్యామంత్రి ఇండియాను సందర్శించడానికిఅంగీకారంకుదిరింది.

ఈ ఒప్పందం క్రింద ఉభయ దేశాల మధ్య ఉపాధ్యాయులు, విద్యార్థుల మార్పిడి జరుగుతుంది.

గ్రహబలం

27-6-69 శుక్రవారం

అధికఆషాఢ శుక్లద్వాదశి పగలు సుమారు 9—00 అప్పైన త్రయోదశి, అనూరాధ ఈ రోజ వర్జ్యం,దుర్ముహూర్తములు విడచి పగలు 9 గం. తరువాత ప్రయాణములు, రజస్వలా శాంతులు, నూతన వస్త్రధారణ చేయవచ్చును.

మేషం: ఆరోగ్యభంగం,అకాల— అనారోగ్యకర ఆహార భక్షణం, త్రిప్పట వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ. ఆర్థికంగా లోటురాదు. భరణివారికి జాగరూకత అవసరం.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో త్రిప్పట— శ్రమ ఆవేశంతో విరోధాలు పెంచుకోవద్దు. పలుకుబడి తగ్గవచ్చు. తాపం—జ్వరం మొదలైన బాధలుండవచ్చు.

మిథునం: ఆరోగ్య లాభం, సంతానవర్గమూలక అదృష్టం, శత్రు జయం, కార్యసాధన దీక్ష, వృత్తిశ్రమకరమయినా ఆదాయ వృద్ధి.

కర్కాటకం: వృత్తిలో శ్రమవున్నా ప్రతిష్ఠ నిలబడుతుంది. ఆటంకా లెదురయినా ప్రయత్నాలు ఫలిస్తాయి. పృథక్ ఆలోచనలు మానండి.

సింహం: స్వీర్జిత లావాదేవీలున్నా అనుకూలిస్తాయి. ఇంట శాంతి తక్కువయినా ఆర్థికలోపం రాదు. వృత్తిలో ప్రోత్సాహం వుంటుంది.

కన్య: ఆర్థికసంబంధమయిన లావాదేవీలున్నా సమయానికి ఏదోవిధంగా సర్దుబాటవుతుంది. పలుకుబడి వినియోగించి కార్యసాధన చేస్తారు.

తుల: విహారవినోదాలు నిదానంగా పరికిస్తే కార్యసాధన, గౌరవం, వృత్తిలోఆదాయం వుంటాయి. వాక్స్ఫూర్తి చూపిస్తే అన్నీ ఆటంకాలే. కుటుంబ చికాకులు తలెత్తవచ్చు.

వృశ్చికం: పట్టుదలకు — కోపతాపాలకు లోటుండదు. కాని డబ్బుకు — పలుకుబడికి లోటుండవచ్చును. కుటుంబ ఖర్చులు అధికం కావచ్చు. అనూరాధవారికి మెలకువ మంచిది.

ధనుస్సు: సంతానవర్గ ఆరోగ్యం బాగుండదు. తొందరతో కూడిన కార్యక్రమాలు ప్రయాణాలు. విలాస జీవనేచ్ఛ. వృత్తిలో లాభం.

మకరం: అనుకూలమైన రోజు. ఇంట సుఖసౌఖ్యాలు, శుభ కార్యప్రసక్తి, వృష్టిన భోజన ప్రాప్తి, పలుకుబడితో కార్యసాధన, వ్యవహారానుకూలాలు. వృత్తిలో ఆదాయం.

కుంభం: వృత్తిలో తొందరలు — ఉద్రేకపూరిత వాతావరణం, ఇంటి ఖర్చుల బెడద, విద్యాగోష్ఠి సాహస కార్యాలవలకీర్తి.

మీనం: ఆవేశం — కోపం — తాపం— చిరాకు మీ మనస్సును ఆకర్షిస్తాయి. వోటివిషయాలు తుపాకితూటాలు కావచ్చు. డబ్బుకుపత్తిడి — కుటుంబ అసౌఖ్యం. శుభం

మంచినీటితోపాటు నూనె లభ్యం

నాగాయలంక, జూన్ 24 : నాగాయలంకలో శ్రీ కనరాజు పూర్ణయ్య చౌదరి యింటివద్ద ఇటీవల 32 అడుగుల లోతు గొట్టాలను మంచినీటికై దింపగా అందులో మంచి నీరు, నూనె కలసి వచ్చాయనీ, ఆ నీటిని అగ్గిపుల్లగీసి వెలిగించగా పెద్ద మంట వచ్చినదని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ టి. గోపీనాథబాబు తెలియజేస్తున్నారు.

గోదావరి ఆనకట్టపై రాకపోకలు రద్దు

ధవళేశ్వరం, జూన్ 24: ధవళేశ్వరం వద్దగల గోదావరి ఆనకట్టు రోడ్డుమీద వాహనాల రాకపోకలను జూన్ 19 వ తేదీ నుండి రద్దుగావించినట్లు గోదావరి హెడ్ వర్క్సు డివిజన్, పి. డబ్ల్యు.డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ పి. కృష్ణంరాజు తెలియచేస్తున్నారు.

బీహార్‌లో 14 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

పాట్నా, జూన్ 25. ఎనిమిదిమంది క్యాబినెట్ మంత్రులు, ఆరుగురు సహాయ మంత్రులు నిన్న బీహార్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో భోలా పాశ్వాన్‌శాస్త్రి మంత్రివర్గ సభ్య సంఖ్య 17 కు పెరిగింది. గవర్నర్ నిత్యానంద కనుంగో వీరిచేత రాజభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణస్వీకారం చేసినవారిలో నలుగురు లోక్‌తాంత్రిక్ సభ్యులు, నలుగురు శోషిత్ దల్ ప్రతినిధులు, క్రాంతిదళ్, ఫార్వర్డ్ బ్లాక్ తరపున చెరి ఒకరు ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల పేర్లివి.

క్యాబినెట్ మంత్రులు. దీప్ నారాయణ సిన్హా, కృష్ణకాంతసింగ్, లలితేశ్వర ప్రసాద్ సాహి, అబ్దుల్ గఫూర్ (లోక్ తాంత్రిక్), మహావీర్ ప్రసాద్, సాతి లాల్‌సింగ్, కానాన్ (శోషిత్‌దల్), కేదార సింగ్ (క్రాంతిదల్), శివశంకరసింగ్ (ఇండిపెండెంట్),

సహాయమంత్రులు. బృందావన్ స్వాన్సి, [illegible]ర్‌సింగ్ (శోషిత్‌దల్), హరిచరణ్‌రాయ్ (జార్కండ్) ఘనశ్యామ ఆహ్వా (ఫార్వర్డు బ్లాకు) రామవల్లభ శాంత్ సింగ్, సత్యనారాయణ సిన్హా (ఇండిపెండెంట్లు)

నిన్న ప్రమాణ స్వీకారం చేయువలసిన శ్రీ హరినాధ మిశ్రా హాజరుకాలేదు. 28న ప్రమాణస్వీకారం చేస్తారు.

గర్భస్రావాలను చట్టబద్ధంచేస్తూ పార్లమెంటులో బిల్లు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 25: కుటుంబ నియంత్రణ కొరకు గర్భస్రావాలను చట్టసమ్మతం చేస్తూ ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రతిపాదించబోతున్నది. ఈ బిల్లు ప్రకారం ఆరోగ్యకారణాల పైన, మానవతా దృష్టితోను, ముందు తరాలవారి భద్రతకొరకు గర్భస్రావం చెయ్యటం చట్టసమ్మత మవుతుంది.

విమానదళానికి నూతనాధిపతులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 24 : ఇటీవల మరణించిన ఎయిర్ మార్షల్ రాజారాం స్థానంలో విమానదళ ఉప ప్రధానాధికారిగా ఎయిర్ మార్షల్ శివదేవ్‌సింగ్ నియమింపబడవచ్చునని తెలుస్తున్నది. ఈయన ప్రస్తుతం పశ్చిమ ప్రాంతం విమానదళ ప్రధానాధికారిగా ఉన్నారు.

వచ్చే నెలలో విమాన దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జన్‌సింగ్ పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో ఎయిర్ మార్షల్ పి. సి. లాల్ నియమింపబడ వున్నారు. సీనియారిటీలో నీరి తర్వాత ఉన్న ఎయిర్ మార్షల్ శివదేవ్‌సింగ్ విమాన దళానికి ఉప ప్రధానాధికారిగా నియమింప బడగలరు.

కోమటపాలెంలో 69 ఇళ్ళు దగ్ధం

పిప్పర, జూన్ 24: తాడేపల్లిగూడెం తాలూకా కొమట్లపాలెం హరిజన వాడలో జూన్ 20వ తేదీ రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 69 ఇళ్లు పరశురామప్రీతి అయినాయి. సుమారు 130 కుటుంబాలు నిరాశ్రయమైనాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన ఈ అగ్నిప్రమాదానికి, గాలి కూడా తోడైనందున ప్రాణనష్టం లేకుండా కాపాడుకోవడం కష్టమైంది. అగ్ని బాధితులు తమ సర్వస్వం కోల్పోయారు. సుమారు 100 బస్తాల ధాన్యం మంటలలో మాడి బూడిదైపోయింది. అగ్నిబాధితులకు సహాయ కార్యక్రమం జరుగుతున్నదని పిప్పర గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలియజేస్తున్నారు.

బాలికలచే శిఖరారోహణ

న్యూఢిల్లీ, జూన్ 25: నలుగురు బాలికల బృందం 'గుజరాత్ స్పోర్ట్సు కౌన్సిల్' ఆధ్వర్యం క్రింద 19,450 అడుగుల ఎత్తుగల ''హనుమాన్‌టిబ్బ'' అనే శిఖరాన్ని జూన్ 17న అధిరోహించినట్లు మనాలీనుండి వచ్చిన సమాచారంబట్టి తెలుస్తున్నది.

షెర్పాల సహాయం లేకుండా యీ శిఖరాన్ని అధిరోహించిన బాలికలు కుమారి డోల్లీసాహిబ్ (బృందం నాయకురాలు) డాక్టర్ రేణుస్వామి, కుమారి మహా, కుమారి రీటా పటేల్.

సురక్షితంగా మనాలి తిరిగి వచ్చిన యీ బాలికా బృందం త్వరలో ఇక్కడకు రానున్నది.

తమిళ దినపత్రిక ఎడిటర్‌కు జైలుశిక్ష

కరైకాల్, జూన్ 25 : పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఫరూక్ మరైకర్ తండ్రి, ప్రముఖ వాణిజ్యవేత్త అయిన శ్రీ హసన్ మరైకర్ కరైకాల్ సహకార అర్బన్ బ్యాంకుకు చెందిన లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారని, అందు కాయనకు జైలుశిక్ష విధించాలనే వార్త ప్రచురించి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారన్న ఆరోపణపై కరైకాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ... అనే తమిళ దినపత్రిక ఎడిటర్ శ్రీ ... కు మూడు నెలలు జైలుశిక్ష, రు. 500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే మరొక రెండు నెలలు జైలుశిక్ష అనుభవించాలి.

రాంపేరు, తుంగభద్రదల నుంచి కాల్వలు

వెంటనే పనిప్రారంభించాలని శాసనసభ్యుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 25: ఇటీవల తుఫాను, వరదల దెబ్బ తగిలిన జిల్లాలలో వరదల నుంచి రక్షణ, ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు రాష్ట్రానికి రు.3 కోట్లు అప్పు ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వానికి శ్రీ ప్రగడ కోటయ్య (ఎమ్. ఎల్.ఎ.), శ్రీ అక్కల కోటయ్య (ఎమ్. ఎల్. సి.) అభినందనలు తెలిపారు.

రాంపేరు, తుంగభద్ర బేసిన్ల నుంచి సముద్రంలోకి నేరుగా నాలుగు కాలువలు తప్పక పనిని వెంటనే చేపట్టవలసిందిగా వారు రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. మిత్రా సంఘం సిఫార్సులను అమలు జరిపి వున్నట్లయితే వేల కొద్ది ఎకరాలలో వరి పంటకు నష్టం కలుగకుండా వుండి వుండేదని వారు అన్నారు.

మిత్రా సంఘం కాలువల త్రవ్వకంపై చేసిన సిఫార్సులు కాక, కొమ్మమూరు కాలువను పుల్లించాలని దీనివల్ల బాపట్ల తాలూకాలోని వరి పొలాలకు వరద దెబ్బ తప్పిపోతుందని వారన్నారు.

మార్క్సిస్టుపార్టీ కేంద్ర కమిటీ సమావేశం

శ్రీ సుందరయ్య ప్రకటన

విజయవాడ, జూన్ 25: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు వర్గం) కేంద్ర కమిటీ జూలై 15 నుంచి 20 వరకూ కలకత్తాలో సమావేశం కానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పుచ్చలపల్లిసుందరయ్య నిన్న ఇక్కడ ప్రకటించారు.

ఇతర విషయాలతోపాటు ఈ సమావేశం, కేరళలో పరిణామాలను గురించి, పశ్చిమ బెంగాల్‌లో యునైటెడ్ ఫ్రంట్ సంబంధించిన సమస్యలను గురించి, శ్రీయుతులు బి. టి. రణదివె, హరికృష్ణసింగ్ సుర్జిత్‌ల విదేశ పర్యటనలపై నివేదికలను గురించి పరిశీలించగలరని ఆయన చెప్పారు. కేంద్ర కమిటీ క్రిందటి సమావేశం లగాయితూ వచ్చిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గురించి కూడా ఈ సమావేశంలో సమీక్షిస్తామని శ్రీ సుందరయ్య అన్నారు.

శ్రీ సుందరయ్య కేరళనుంచి కలకత్తాకు వెడుతూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడిక్కడ సమావేశం అవుతున్న పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. జూన్ 26 న కలకత్తా వెడతారు.

తెలంగాణాలో వెటరినరీ పట్టభద్రులకు ఉద్యోగాలు

హైదరాబాద్, జూన్ 25. తెలంగాణా ప్రాంతంలో వెటరినరీ పట్టభద్రుల నిరుద్యోగ సమస్యను పరిష్కరించే నిమిత్తం 12 గ్రామీణ వెటరినరీ డిస్పెన్సరీలను చిన్న తరహా డిస్పెన్సరీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వు ననుసరించి 12 మంది వెటరినరీ అసిస్టెంట్ సర్జెన్లను, 12 మంది అటెండెంటులను నియమిస్తారు.

తెలంగాణా ప్రాంతంలో 36 గ్రామీణ డిస్పెన్సరీలలో వెటరినరీ పట్టభద్రులను వెటరినరీ ఇనస్పెక్టర్లుగా నియమించ వలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వు చేసింది.

షాద్‌నగర్‌లోని శీతల కేంద్రంలో రెండు పోస్టులలో వెటరినరీ పట్టభద్రులను నియమించవలసిందిగా ఉత్తర్వులు జారీఅయ్యాయి.

భీమవరం హత్యకేసుపై న్యాయవిచారణ

శ్రీ వావిలాల విజ్ఞప్తి

గుంటూరు, జూన్ 25. భీమవరం హత్య కేసుతో న్యాయవిచారణ జరిపించవలసిందిగా శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈకేసులో హరిజన సర్పంచ్‌ను సవర్ణ భూస్వాములు హత్యచేశారు.

ఈ విచారణకు హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలని ఆయన సూచించారు.

శ్రీశైలంప్రాజెక్టుసిబ్బంది విరాళం రు. 19,207 లు

హైదరాబాద్, జూన్ 23: శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎ. పి. గంగాధర... విజ్ఞప్తి ననుసరించి శ్రీశైలం ప్రాజెక్టు సిబ్బంది, కోఆపరేటివ్ స్టోర్స్ తదితర సంస్థలు తుపానుబాధిత సహాయ నిధికిగాను విరాళాలివ్వగా మొత్తం రు. 19,207 సేకరించబడింది. ఈమొత్తం ఈ క్రింది విధంగా సేకరించబడింది.

(ప్రాజెక్టు సిబ్బంది, కార్మికులు (ఒక్కొక్క రోజు జీతం విరాళమివ్వగా అయిన మొత్తం) రు. 13,702, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ కోఆపరేటివ్ స్టోర్సు రు. 1,516. రిక్రియేషన్ క్లబ్ రు. 558. కల్చరల్ అసోసియేషన్ రు. 558. లేడీస్ క్లబ్ రు. 116. ఇతర సంస్థలు, కాలనీ ఇతర నివాసులు రు. 2,757. ఈమొత్తం రు. 19,207 కు ఒక బ్యాంక్ డ్రాఫ్టు తుపాను బాధితుల సహాయనిధి క్రింద ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి చీఫ్ ఇంజనీర్ స్వయంగా సమర్పించారు.

యజమానినట కపోతాల విశ్వాసం

వారణాసి, జూన్ 26 : వారణాసి వద్ద జరిగిన రైలు ప్రమాదం అనంతరం 60 గంటలపాటు 7 పావురాళ్ళు తమ యజమాని మృతకళేబరం వద్దనే ఉన్నట్లు తెలియవచ్చింది.

పావురాళ్ళు ఉన్న బుట్ట ప్రమాదంలో ధ్వంసమైపోయింది. వాటిని ఘోరఖ్‌పూర్ ... ఆలపాలించు ... చేస్తున్నారు. రైల్వే పోలీసువారూ రక్షణ సిబ్బంది వాటి యజమాని మృతదేహాన్ని స్వాధీనపర్చుకుంటుండగా వారిపై ఆ పావురాళ్ళు క్రోధంతో ఎగిరి ముక్కులతో పొడవడానికి ప్రయత్నించాయి.

తమ ఆహారం కొరకు కూడా ఎక్కడికీ వెళ్ళకుండా సుదీర్ఘకాలం తమ యజమాని మృతకళేబరాన్ని కాపలా కాస్తూ ఉన్నాయి.

రైతులకు సత్వర సహాయం

కైకలూరు సమితి అభ్యర్థన

గుడివాడ, జూన్ 24: కైకలూరు పంచాయతీ సమితిలో తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు భూమి శిస్తు రిమిషన్ ఇవ్వవలసిందిగాను, ప్రభుత్వమునకు రైతులు చెల్లించవలసిన ఋణముల వసూళ్లు నిలుపుదల, సహకార నిరవతి సంఘముల అప్పుల చెల్లింపు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ కైకలూరు పంచాయతీ సమితి తీర్మానించినది. సమితి సర్వసభ్య సమావేశమునకు అధ్యక్షులు శ్రీ సంబూరు వెంకట నరసింహరాజు అధ్యక్షత వహించారు. వచ్చే సారవాపంట రైతులకు ఎకరానికి రూ. 250—లు అప్పుగా ఇప్పించాలని, నష్టపడ్డ వ్యవసాయ సంఘముల భూములకు కూడా శిస్తు రిమిషన్ ఇవ్వాలని, రోడ్ల మరమ్మత్తులకుగాను కైకలూరు సమితికి రూ.27లక్షల రూపాయలు మంజూరుకోరుతూ తీర్మానించారు.

సమితి సభ్యత్వానికి కోఆప్టెడ్ సభ్యురాలు శ్రీమతి కామినేని లక్ష్మీమనోహరం స్థానంలో శ్రీమతి చాపరాల ధనసూర్యావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గన్నవరం తాలూకాలో వరినారుకు తెగుళ్లు

గన్నవరం, జూన్ 24. కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా వేంపాడు, తరిగొప్పుల, చాగంటిపాడు, పెంతెన మున్నగు చోట్ల సార్వాపంటకై బోరో క్రింద నారుమళ్ళు పోశారు. వీటికి తాటాకు తెగులుపడి పూర్తిగా ఎండిపోయి వరి గడ్డి మాదిరిగా తయారవుతున్నది. వరదకు ముందు విత్తినవాటిలో యీ తెగులు అధికంగా కన్పడుతుందని రైతులు చెబుతున్నారు. ఈ తెగులు నివారణకై సెవెన్ డస్ట్ మున్నగు క్రిమి సంహారకమందులు వాడుతున్నామని శ్రీ మేడమ్మూరు సత్యనారాయణ చెప్పారు. నారులు పెరుగ లేదు. కాలువలు వదిలారు. నేడు వదిలిన వేంపాడు ప్రాజెక్టు చానల్‌కు ఎగువన అడ్డలు వున్నందున వదిలినసీరు దిగువ రైతులు ఏమంత ఉపయోగ కారిగా లేదని అంటున్నారు.

ఐ. ఆర్— 5 మొలకలో చాలా పలుచన కన్పడుతుంది. రైతునుండి కొన్న విత్తనం కన్న సమితి సరఫరా విత్తనం మొలకలో కొంత మేలుగా వున్నట్లు తెలుస్తున్నది. (మ. వి.)

పోలీసు ఉద్యోగిపై దౌర్జన్యం: ఒకని అరెస్టు

హైదరాబాద్, జూన్ 24: లోయర్ డివిజన్ గుమాస్తా, నల్గొండ బ్రాంచి తెలంగాణా ఎన్. జి. ఒ. ల యూనియన్ కార్యవర్గ సభ్యుడు అయిన ఒక వ్యక్తి నల్గొండ పోలీసు స్టేషనులోని ఒక సబ్ ఇన్‌స్పెక్టరుపై దౌర్జన్యం జరిపి అతనిని గాయపరచినాడనే ఆరోపణపై ఆదివారంనాడు అరెస్టు చేయబడ్డాడు. ఈవిషయాన్ని నేడిక్కడ అధికార పూర్వకంగా ప్రకటించారు. పోలీసు స్టేషనులో డ్యూటీ చేస్తుండగా ఆపోలీసు ఉద్యోగిపై గుమాస్తా పేనాకత్తితో భుజంపై గాయపరచినట్లు పోలీసు వర్గాలు తెలిపినవి.

హత్యాప్రయత్నం, డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగి పనులకు అంతరాయం కల్పించడం అను ఆరోపణలపై కేసు రిజిస్టరు చేయబడింది.

క్షయ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు రు. 50 వేలు విరాళం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 25. నిజామాబాద్ జిల్లాప్రధాన కేంద్రంలో క్షయ చికిత్సా నిలయాన్ని నిర్మించడానికి టి. బి. అసోసియేషన్ రు. 50,000 విరాళంగా పంపింది. చెక్కును నిన్న జిల్లా కలెక్టర్ శ్రీ డి. శంకర గురుస్వామి అందుకొన్నట్లు ప్రజా సంబంధాలశాఖ అధికారి ప్రకటించారు.

మొజాంజాహి మార్కెట్ ప్రాంతంలో బాష్పవాయువు

హైదరాబాద్, జూన్ 25: వాహనాలపై రాళ్ళురువ్విన జనం గుంపులను చెదరగొట్టడానికి మొజాంజాహిమార్కెట్ ప్రాంతంలో కూడా పోలీసులు నిన్న బాష్పవాయు తూటాలను ప్రయోగించారు.

ప్రపంచ వైద్య మహాసభ

పారిస్, జూన్ 25: ప్రపంచ వైద్య మహాసభ 23వ సమావేశం సందర్భంగా 65 దేశాల నుండి 400 మంది డాక్టర్లు సమావేశమయ్యారు. జాక్విస్‌మాసిర్ అనే ఫ్రెంచి వైద్యుని అధ్యక్షపదవికి వీరు ఎన్నుకొన్నారు.

జంటనగరాలలో ఉద్రిక్తత

[1 వ పేజీ తరువాయి]

అడ్డంగా రోడ్డుమీదపేర్చారు.

ముషీరాబాద్ ప్రాంతంలోని 54 షాపులు అన్నిటిని మూసివేశారు.

రైళ్ళకు అంతరాయం

దక్షిణ సెంట్రల్ రైల్వేకి చెందిన ... రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి ఉప్పుగూడా స్టేషన్‌వద్ద ఉభయం 400 మంది ఆందోళనకారులు రైలుమార్గానికి అడ్డంగా కూర్చున్నారు. రైల్వే అధికారులు పోలీసుల సహాయం అభ్యర్థించగా పోలీసులువచ్చి రైలుమార్గానికి అడ్డంగా ఉన్నవారిని తొలగించారు.

సికింద్రాబాద్ — కాజీపేట సెక్షన్ లోని ఆలేరుస్టేషన్‌పై రాత్రి కొందరు దాడి చేసి సికింద్రాబాద్ — కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. భువనగిర్ సబ్ కలెక్టర్ మరికొందరు అధికారులు వచ్చి, ప్రయాణీకులకు నచ్చజెప్పి రైలునువెళ్లనివ్వగలిగారు. ఇక్కడ రెండుగంటలపాటు రైలు నిలిపివేయబడింది.

గొడుగుపల్లా స్టేషన్‌వద్ద రైలుమార్గంపై దాదాపు 60 బండరాళ్లను పేర్చారు. ఒక గూడ్సురైలు డ్రైవరు ... రైలును నిలిపివేసి రాళ్లను తొలగించగలిగారు.

అబిడ్స్‌లో సత్యాగ్రహం

అబిడ్స్ సర్కిల్‌లో నేడు సత్యాగ్రహం ఉధృతంగా లేదు కాని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన జనసమూహం, పోలీసులమధ్య సంఘర్షణలు జరిగాయి. చెన్నారెడ్డి ప్రభృతుల అరెస్టుతో జంటనగరాలలో ఉద్రిక్త పరిస్థితి హెచ్చింది.

ఉదయం నుండి నగరంలో పలుచోట్ల రోడ్లపై రాళ్లను అడ్డంగా పెట్టారు. జూన్ 3, 4 నాటి దృశ్యాలు వీటిని చూచినప్పుడు గుర్తుకు వచ్చాయి. కాని, పోలీసులు ఎప్పటికప్పుడు రాళ్లను తొలగిస్తూ వచ్చారు.

గౌలిగూడాలో పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య సంఘర్షణ తీవ్రంగా జరిగింది.

అఫ్జల్‌గంజ్‌కు వెళ్లే రోడ్డుపైన రాకపోకలు అన్నింటికీ అవరోధాలు కల్పించారు. రోడ్ల మధ్య రాళ్లను, మునిసిపల్ డబ్బాలను పెట్టారు.

సత్యాగ్రహులు కొద్దిగా వచ్చినప్పటికీ వారివెంట వచ్చిన జనసమూహంనుండి రాళ్ళ వర్షం కురిసింది. పోలీసులు అబిడ్స్ కంట్రోల్ వద్ద సత్యాగ్రహులను అరెస్టు చేసిన తరువాత చుట్టూ గుమికూడిన ప్రజలను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగం చేశారు.

మెట్కాఫ్‌జాన్ మార్కెట్, జవహర్‌లాల్ రోడ్డు పైన లాఠీచార్జి జరిగింది.

పోలీసులు ఈ రోజున ఏ రహదారి కూడలిలోను ప్రజలు గుమికూడకుండా మొదటినుంచి జాగ్రత్త పడుతూ వచ్చారు.

జవహర్‌లాల్ రోడ్డుమీద రాయి తగిలి ఒక కుర్రవాడు పడిపోగా, ప్రజలు గుమికూడి పోలీసులపై దాడికి ప్రయత్నించారు. తరువాత రిజర్వు పోలీసు రావడం చూసివెనక్కు తగ్గారు.

షాపులను మూసివేయవలసిందని ఉదయం లేవగానే విద్యార్థులు, బాలికలు లారీలలో పెడుతూ నినాదాలుచేశారు. తెలంగాణా ఉద్యమం ప్రారంభమయిన తరువాత బంద్ జరగడం ఇది ఏడవసారి.

నగరం వీధు లంతటా ఉదయంనుండి పోలీసుల కాపలా తీవ్రంచేశారు. ప్రధాన కేంద్రాలన్నింటివద్ద కాపలా అధికం చేశారు.

చెన్నారెడ్డి ప్రభృతుల అరెస్టు వార్తవల్ల నగరంలో ఉద్రిక్త పరిస్థితి పెరిగింది.

రహదార్లపై బస్సులు ఏవీ తిరుగలేదు. హైదరాబాదునుండి ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు బయలుదేరలేదు.

పోలీసులకు గాయాలు

నగరంలో పలుచోట్ల రాళ్ళవర్షంవల్ల అసిస్టెంటు కమిషనర్, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక సబ్—యినస్పెక్టర్‌తో సహా తొమ్మిది మంది పోలీసు అధికారులకు గాయాలు తగిలాయి. సిటీబస్సు డిపోవద్ద కూడా రాళ్లు విసిరారు.

జాంబాగ్ రోడ్డులో దారినిపోయే కార్లపైన, బస్సులపైన విచ్చలవిడిగా రాళ్ళు విసిరారు.

ఒక లారీని ప్రదర్శకులు బలవంతంగా స్వాధీనం చేసుకుని, నగరమంతా తిప్పసాగారు. మొజంజాహి మార్కెట్టువద్ద పోలీసులు లారీని నిలిపివేసి అందులోనివారిపై లాఠీచార్జి చేశారు.

శంకర్‌బాగ్ వద్ద రోడ్డుపై రాళ్ళు అడ్డం పేర్చగా, పోలీసులు తొలగించారు.

కోపోద్రిక్తులైన జన సమూహం ప్రతిచోట కేంద్రీకృతం కావడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు సకాలంలో జోక్యం కలిగించుకోవడంవల్ల ప్రమాదపరిస్థితిలేదు.

సికింద్రాబాదు నగరంలో కూడా అనేక చోట్ల రోడ్లపై రాళ్లను పేర్చిపెట్టారు.

రాష్ట్రపతి రోడ్డునిమిత్తం ప్రజలు గుమికూడినప్పటికీ, పోలీసులవిజ్ఞప్తిని పాటించారు.

నిన్నటి రోజున సామూహిక సత్యాగ్రహం జరిగినందున దాదాపు దుకాణాలు అన్నింటినీ మూసివేశారు. ఈ రోజు బందువల్ల కూడా పూర్తిగా మూసివేశారు. దీన్నిబట్టి ఒకవిధంగా రెండు రోజులు బంద్ జరిగినట్లు భావించవచ్చు.

కూడా సమావేశం నిర్ణయించింది.

తెలంగాణా పరిణామాలను కాంగ్రెసుపార్టీ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించినందుకు కాంగ్రెసు కేంద్ర నాయకులను, కేంద్రాన్ని ఆరోపిస్తూ పార్టీ చేసిన ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

నిజామాబాద్‌లో చైర్మన్ ఇంటిముందు 'ధర్నా' కౌన్సిలర్‌తోసహా 7గురి అరెస్టు

నిజామాబాద్, జూన్ 25: నిజామాబాద్ మునిసిపల్ చైర్మన్ శ్రీ చక్రధరరావు ఇంటిముందు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వేణుగోపాలరాజు నాయకత్వాన 50 మంది ప్రత్యేక తెలంగాణా ఆందోళనకారులు నేడు 'ధర్నా' జరిపారు.

కొద్ది రోజులలోను తాను తెలంగాణా ఉద్యమములో చేరగలనని చైర్మన్ హామీ ఇచ్చిన అనంతరం వారు అక్కడనుంచి ప్రజాసమితి కార్యాలయానికి వెళ్ళిపోయారు.

వారు తిరిగి వెళ్ళిపోతూ మార్గంలో ఒక ఆర్. టి. సి. బస్సుపై రాళ్ళు రువ్వగా బస్సు అద్దాలు పగిలిపోవడమే గాక, బస్సు డ్రైవరు గాయపడ్డాడు.

కౌన్సిలర్ వేణుగోపాల రాజుతో సహా ఏడుగురిని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు.

ఆర్మూరులో 13మందికి శిక్షలు

ఆర్మూరులో తాలూకా ఆఫీసువద్ద 'ధర్నా' జరుపుతున్న 13 మందిని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు.

వారిని మున్సిఫ్ మేజిస్ట్రేట్‌వద్ద హాజరు పరచగా పదిహేను రోజులపాటు వారిని కోర్టు స్వాధీనంలో వుంచవలసిందిగా ఉత్తర్వు చేశారు.

ప్రమాదానికి పోలీసులు బాధ్యులు కారు

హైదరాబాద్, జూన్ 25: పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి ప్రయాణం చేస్తున్న జీపు కారుకు తుపాకి తూటాతగిలి నందువల్ల ప్రమాదం జరిగిందని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తను హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఖండించారు.

ట్రాఫిక్‌శాఖ ఈ ప్రమాదంలో పూర్తిగా దర్యాప్తు జరిపింది. జీపు టైర్ల నన్నింటిని ప్రేలుడు ఆయుధాల నిపుణుడు పరిశీలించి ఏ టైరు పైన తుపాకి తూటాల గుర్తులు లేవని నిర్ణయించి చెప్పారు.

ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీ వెంకటస్వామి పరిస్థితి సంతృప్తికరంగా వుంది.

వాయిదాలలో ట్రాన్సిస్టర్లు



ప్రపంచప్రసిద్ధిచెందిన "సోనెల్" (జపాన్ మోడల్) నెలకు రు. 5 వాయిదా పద్ధతిపై ఇపుడు ఇండియాలో కూడ లభిస్తున్నవి. ప్రతి పట్టణానికి, గ్రామానికి పంపబడును.

SONEO India
P.B.No. 1142 (5) Delhi-6

బలము మరియు ఆరోగ్యమునకు వాటర్‌బరీస్ కాంపౌండ్ త్రాగండి



వాటర్‌బరీస్ కాంపౌండ్ — అత్యంత నమ్మకమైన టానిక్

వార్నర్-హిందుస్తాన్ లిమిటెడ్
WH 7987 TE

లాభదాయకం, ఆధునాతనం అయిన చిన్నతరహా కుటీరపరిశ్రమ కొద్ది పెట్టుబడితో ప్రారంభించండి

కొద్ది పెట్టుబడితో పూర్తికాలికంగాగాని, సహాయపరిశ్రమగాగాని లఘు పరిశ్రమ ప్రారంభించదలచుకున్నవారు 'ఆధునాతన కుటీరపరిశ్రమలు' అను తెలుగు గ్రంథాన్ని (రెండవ ముద్రణ) చదవాలి. లాభదాయకమైన లఘుపరిశ్రమల ముడిపదార్థాలు దొరకు చోట్లు, యంత్రాలను వాయిదాలపద్ధతిని తెప్పించుకోవడం, లఘుపరిశ్రమకు ప్రభుత్వ సహాయం వగైరా ఎన్నోవిషయాలు దీన్లో ఉన్నాయి. 960 పుటలు. 350 బొమ్మలు గల బైండ్ ప్రతి ధర రు 15—50. తపాలాఖర్చు రు 2—00. ఇతర ప్రతులు: ఇంగ్లీషు, మరాటీ రూ. 15—50, హిందీ తమిళం రూ. 16—00.

COTTAGE INDUSTRY (AJN-96), P. B. 1262, Behind Recruiting Office, Near Red Fort, Subhash Marg., DELHI-6. Telephone : 262835.

సౌత్ ఇండియా హొసైరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్
78/12, కుమరన్ రోడ్, తిరుపూర్-1.
(కోయంబత్తూరు డిస్ట్రిక్టు)

సిహెచ్ సభ్యులైన మేము వర్తకులకు వినియోగదారులకు యింటుమూలమున తెలియపరచున దేమనగా నూలు ధరలు, యితర ముడి సరుకుల ధరలు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంవల్ల, హొసైరీ సరుకుల ధరలను మేము అందరము విధిలేక పెంచవలసి వచ్చినది.

మీరందరు యిదివరకు వలెనే మా సహకార అదరాభిమానములతో మాకు తోడ్పడగలందులకు కోరుతున్నాము.

తిరుపూరు
19.6.69

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

Tender No. SE OP|WGL|Tech|5|69.

దిగువచూపిన ప్రకారం వరంగల్ 132 కె వి సబ్ స్టేషన్ ఆవరణలో ప్రీస్ట్రెస్డ్ సిమెంట్ కాంక్రీట్ స్తంభములు తయారు చేయుటకు ట్రిప్లికేటులో సీల్డు టెండర్లు కోరడమైనది.

వ.నం.	పని పేరు	ధరావతు సొమ్ము	కంట్రాక్టు కాలము
1.	సిమెంటు, స్టీల్ ఖరీదు మినహా 27' పొడవుపి. ఎస్. సి. సి. స్తంభములు తయారి.	రు. 3000—	సుమారు 1—9—69
2.	సిమెంటు, స్టీల్ ఖరీదు మినహా 24' పొడవు పి. ఎస్. సి. సి. స్తంభములు తయారి.		నుంచి 31—3—70

టెండర్లు 23—7—69 మ. 3 గం. వరకు తీసుకొని 24—7—69 సా. 4 గం. కు హాజరైన టెండరుదారులు లేదా వారి ప్రతినిధుల సమక్షమున తెరవబడును.

కొటేషనులు పంపుటకు అవసరమైన టెండరు స్పెసిఫికేషనులు ఖాళీ షెడ్యూల్సు 26—6—69 లగాయితు 22—7—69 వరకు దిగువ సంతకందారు ఆఫీసునుంచి పొందవచ్చును.

టెండరు స్పెసిఫికేషను ఖరీదు సేల్సుటాక్సు కలుపుకొని రు. 20—60 మనిఆర్డరు ద్వారాగాని నగదుగాగాని చీఫ్ అకౌంటెంటు, ఎక్సుపెండిచర్, ఆపరేషన్, ఏ. పి. ఎస్. ఇ. బి. వరంగల్ 1 కి చెల్లించవలెను.

టెండరు స్పెసిఫికేషన్ ఖరీదు ఏపరిస్థితులలోను వాపసుచేయరు.

పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు వగైరా అంగీకరించరు.

(సం) ఆర్. ఎల్. కిషన్.
సూపరింటెండింగ్ యింజనీర్, ఆపరేషన్ సర్కిల్, వరంగల్.

ఫోన్ 7251
341

Telegram: KAKATENGER.



ప్రకటనలు

పి. ఆర్. 5, ఎ. ఆర్. 8—68 విత్తనాలు సర్టిఫైడ్ కొత్త సంచులలో కలవు.
ఎస్. మస్తాన్ నరసింహారావు,
పెదపసగల్లు, దివితాలూకా, కృష్ణాజిల్లా.

తమిళనాడు లాటరి

7 సీరీస్ తమిళనాడు లాటరి టిక్కెట్లకు (డ్రా21-7-69) సెట్టు 1 కి రు. 8— మనీ ఆర్డరుద్వారా పంపండి. టిక్కెట్లు రిజిస్టర్డు పోస్టు ద్వారా పంపబడును. ఒక టిక్కెట్టు రు. 1-25 లు. 100 టిక్కెట్లు రు. 95— జాబులు యింగ్లీషులో వ్రాయండి.

Govt. Authorised Agent,
P.T. Arunachalam,
Cloth Merchant,
171, Market Road, Arni (N.A.Dt).

కనపడుటలేదు

చి. ఆత్మారాముకు ! మీతండ్రి డిసెంబరు నెలలో కాలమాయెను. నీవు ఇల్లువదలి 15 మాసములు కావచ్చుచున్నది. మీతల్లి చాలా కష్టములలోయున్నారు. నీవులేని దానివల్ల చాలావ్యధపడుచుండెను. ఖముతోనుంచపు పట్టియున్నారు. తక్షణమే బయలుదేరి రావలెనని కోరుచున్నాను.

ఇట్లు,
పెరుమాళ్ళునాయుడు,
కావేరిపాకం.

అమ్మకము

వివిధ స్కీములక్రింద మోడి మెషినులు.

మొదట డబ్బు చెల్లించకుండ, ఏడు సం. ల కాలంలో తీర్చునట్లు, నెలసరి, మూడు నెలలకు, అర్ధ సం.రం. వాలుసరి వాయిదాల మీద, ఆస్తి తనఖా లేకుండ, బ్యాంకు రేటు వడ్డీమీద, స్వంతపూచీలేకుండ, వడ్డీలేకుండ, మీరుఆర్జిస్తూ సొమ్ము చెల్లించేట్లు, బార్టర్ మీద మెషీన్లు, లేతులు, వెల్డింగు ట్రాన్సుఫార్మర్లు, డ్రిల్లింగ్, గ్రైండర్లు, ప్రింటింగ్, కటింగ్, బాండ్సా శ్రేష్ఠమైనవి. చౌకగా లభించును. నేలాది మెషీన్లు దక్షిణ ఇండియా అంతటా ఏండ్ల పర్యంతం పని చేస్తున్నవి. 5 సం.లు గ్యారంటీ. ఉచిత ప్రదర్శన— వెంటనే డెలివరీ.

MODIAGENCY,
28/A/1. Post Office Street,
Madras-1.

కావలెను

ప్రఖ్యాతిగాంచిన మా టార్పాలిన్సుకు దక్షిణ ఇండియా అంతటా కమిషన్‌ఏజెంట్లు కావలెను. వివరములకు. N.T. Service, Prince Extension, Davangere-2.

సెకండరీ / బియిడి ఉపాధ్యాయినులు, క్రొత్తగా ప్రారంభించుచున్న కాన్వెంటు (ఇంగ్లీషుమీడియం) స్కూల్సులో, ఆకివీడునందు, చల్లావల్లి నందు పనిచేయుటకు కావలెను. ఇంటర్వ్యూ.—జూన్ 29.

M. CALVIN, M.A., LL. B.
Christianpet Akividu,
W. Godavari Dt. A. P.

జైపూర్ మెటల్సుఅండ్ ఎలెక్ట్రికల్స్‌లిమిటెడ్ రైల్వే స్టేషన్ సమీపమున, జైపూర్.

నైపుణ్యంగల డై—మేకర్స్ కావలెను. వివిధ టైపుల ప్రెస్‌టూల్సు / జిక్‌లైట్ టూల్సు, ప్రెజర్ డై కాస్టింగు డైస్, జిగ్స్, ఫిక్చర్సు తయారీలో కనీసము 5—7 సంవత్సరముల అనుభవముతో ఫిట్టింగు పనిలో ఐ టి ఐ ట్రెయిండు అయివుండవలెను. స్కిల్డు మెషినిస్టు : ఆయా బ్రాంచిలో కనీసము 4—5సంవత్సరముల అనుభవముతో మిల్లింగ్ టర్నింగు / గ్రైండింగ్ / జిగ్ బోరింగు పనిలో ఐ టి ఐ ట్రేడ్ సర్టిఫికెటు కలిగి వుండవలెను. కావలసిన జీతం తెలుపుతూ పూర్తి వివరములతో దరఖాస్తులను పది రోజులలోపల పర్సనల్ ఆఫీసరుకు పంపండి.

టెండరు నోటీసులు

రంగరాయ మెడికల్ కాలేజి
కాకినాడ—3 (ఏ.పి.)

పెర్కిన్సు డీసెల్ యింజనుతో 46 సీటింగ్ కెపాసిటీ గల మంచి వర్కింగ్ కండిషనులో వున్న ఒక బెడ్ ఫోర్డు బస్సు 216" డబ్లియు. బి. 1965 మోడల్ కొనడానికి సీల్డు టెండర్లు కోరడమైనది. టెండర్లు కాకినాడ 3, రంగరాయ మెడికల్ కాలేజి, ప్రిన్సిపాలు ఆఫీసుకు, 7—7—69 సా. 4 గం. వరకు చేరవలెను. వాహనమును ఆఫీసు రోజులలో ఉ. 11 గం. సా. 4 గం. మధ్య చూచుకొన వచ్చును. ఎట్టి కారణములు తెలుపకుండగనే ఏ టెండరుగాని, అన్ని టెండర్లుగాని నిరాకరించుటకు దిగువ సంతకందారుకు హక్కు కలదు.

(సం) పి. రామచంద్రరావు
ప్రిన్సిపాల్—ఇన్—ఛార్జి
రంగరాయ మెడికల్ కాలేజి.

ఎడ్యుకేషనల్

శ్రీ వెంకట్రామా నవీన విద్యానికేతన్ గురుకులము. ద్వారకా తిరుమల

1 నుండి మెట్రిక్యులేషన్‌వరకు విద్య గరుపబడును. సంవత్సరమునకు రెండు తరగతులు బాలబాలికలకు ప్రత్యేక హాస్టలువసతి కలదు.

ఏలూరు తాలూకా, ప. గో. జిల్లా.
ప్రిన్సిపాల్. నల్లూరి కృష్ణయ్య.

శ్రీ బాపూజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూలు. అమరావతి, గుంటూరు జిల్లా.

రికగ్నైజుడ్ బై ది గవర్నమెంటు, 1966 ఉచిత భోజనవసతి కలదు. నీవింగ్ అండ్ అగ్రికల్చరల్, కటింగ్ అండ్ టైలరింగ్, మ్యూజిక్ (2 సం. లు) 5 వ తరగతినుండి పైన చదివి వుండవలెను. బాల, బాలికల నుండి 10—6—69 లోగా అప్లికేషన్సు కోరబడుతున్నవి. సర్టిఫికెట్సుతో సహా నేరుగా వచ్చి యేనను చేరవచ్చును.

కరస్పాండెంటు.

శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య హైస్కూలు, తాడికొండ, గుంటూరు జిల్లా

ఖాళీగానున్న ఒక సెకండరీగ్రేడు పోస్టులో పనిచేయుటకు బి. ఎ., లేక బి. యస్‌సి., బి. యిడి. అభ్యర్థులు శ్రీ కటరీగారిపేర అప్లికేషను పెట్టుకొని 5—7—69 వ తేదిన మధ్యాహ్నం గం. 2—00 లకు ఇంటర్వ్యూకు హైస్కూలుకు రావలెను.

తాడికొండ, శ్రీ కటరి అండ్ కరస్పాండెంటు.

శ్రీ సీతారామ వ్యాయామ కళాశాల, గోపన్నపాలెము. ఏలూరు, ప. గో. జి.

అడ్మిషన్స్ — 1969—70.

ఫిజికల్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (హయ్యర్‌గ్రేడు) కోర్సులో ప్రవేశమునకు రూ. 3—25—ఎం. ఓ. ద్వారా ప్రిన్సిపాల్ గార్కి పంపి ప్రాస్‌పెక్టస్, అప్లికేషన్ ఫారములు పొందవచ్చును.

పరీక్షా ఫలితములు ఆలస్యముగా ప్రకటించుట దృష్ట్యా దరఖాస్తులు రిజిష్టరు చేయించుకొనుటకు లోగడ ప్రకటించిన ముగింపుతేదీ 1969 జూలై 7 వ తేదీవరకు పొడిగించటమైనది.

వి. పుల్లయ్యనాయుడు.
ప్రిన్సిపాల్.

పి. ఎస్. ఆర్. శర్మ కాలేజి, ఒంగోలు.

కాలేజి తే 30-6-1969 దిన తెరువబడును. ఈ క్రింది కోర్సులకు ప్రవేశమున్నది. రెండవ భాషక్రింద తెలుగు హిందీ యున్నవి, పి. యు. సి. లో లెక్కలు, ఫిజికల్ సైన్సులు, బయలాజికల్ — ఫిజికల్ సైన్సులు, హిస్టరి, లాజిక్, హిస్టరి సివిక్సు, మరియు ఎకౌంట్సు ఎకనమిక్సు జూనియర్ ఇన్‌టర్‌మీడియేటులో లెక్కలు, ఫిజికల్ సైన్సులు, బయాలాజికల్ సైన్సులు ఫిజికల్ సైన్సులు, హిస్టరి ఎకనమిక్సు సివిక్సు, హిస్టరి సివిక్సు లాజిక్, లెక్కలు ఎకనమిక్సు కామర్సు, కామర్సు ఎకనమిక్సు సివిక్సు కలవు.

డిగ్రీ క్లాసులో — హిస్టరి ఎకనమిక్సు పాలిటిక్సు, లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జూయాలజీ కెమిస్ట్రీ, బి. కాం. లున్నూ బోధన కున్నవి —

ప్రవేశ దరఖాస్తులు పరీక్షల ఫలితములు తెలిపిన తర్వాత పదిరోజులలోగా ప్రిన్సిపాలుకు చేరవలసి యున్నది. దరఖాస్తు ఫారములు రు. 3— చెల్లించిగాని, పోస్టేజితో సహా మనియార్డరు చేసికాని పొందవచ్చును.

ఒంగోలు, జి. వి. క్రిష్ణమూర్తి.
23—6—1969. ప్రిన్సిపాలు.

ఏజంట్లు కావలెను

1970 కాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయండి.

The Coronation Litho Works,
Sivakasi.

1970 కాలెండర్లకు ఆర్డర్లు బుక్ చేయడానికి ఏజంట్లు కావలెను. 200 పైన వార్నిష్ కోటింగ్ పిక్చర్లు, వార్నిషు పాలిషు పిక్చర్లు కలవు. మంచి కమిషను.

THERES CALENDARS,
P.B. No. 157, SIVAKASI

ప్రమా నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమైన కమిషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS,
Post Box No. 151, Sivakasi.

శ్రీకాకుళం జిల్లా గ్రామంపై 500 మంది నక్సలైట్ల దాడి

విశాఖపట్టణం, జూన్ 25: శనివారంనాడు శ్రీకాకుళం జిల్లాలోని అక్కుపల్లి గ్రామంలో భూస్వామి అనే వ్యాపారస్థుని ఇంటిపై 500 మంది నక్సలైట్లు దాడి జరిపి నగలు, బియ్యం ఇతర వస్తువులు దోచుకున్నట్లు ఆ వ్యాపారస్థుని ఫిర్యాదు. ఈ 500 మంది నక్సలైట్లలో స్త్రీలుకూడా వున్నారని ఇక్కడికి అందిన వర్తమానం ద్వారా తెలియవచ్చింది.

దాదాపు అరవై వేల రూపాయల ఆస్తిని ఈ నక్సలైట్ల గుంపు దోచుకుపోయింది. ఈ దాడికి చౌదరి తేజేశ్వరరావు, తండ గణపతి నాయకత్వం వహించారు.

ఇటీవల పంచాద్రి కృష్ణమూర్తిని, మరొక ఆరుగురిని పోలీసులు కాల్చి చంపిన అనంతరం చౌదరి తేజేశ్వరరావు నక్సలైటుపార్టీ కార్యదర్శిగా ఎన్నికైనారు.

పంచాద్రి కృష్ణమూర్తిని చంపడంతో సంబరపడుతున్న ప్రముఖ అధికార్లను చంపుటకు 34 మంది నక్సలైట్లు సిద్ధపడినట్లు తెలిసింది.

ముగ్గురు అరెస్టు

హైదరాబాదు, జూన్ 25: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసు సర్కిల్లో సిరిపురం హీర మండలం గ్రామంలో ప్రముఖ నక్సలైటు నాయకుడు శ్రీ తేజేశ్వరరావు భార్య అయిన శ్రీమతి సంపూర్ణమ్మ, ఆమె సహచరులు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ బండి మధుసూదనరావు అనేవారలను అరెస్టు చేయబడ్డారు.

కురుపాం, కొత్తూరు పోలీసు స్టేషను పరిధిలో జరిగిన దోపిడీ కేసులలో శ్రీమతి సంపూర్ణమ్మపై పోలీసులు గాలిస్తున్నారు. నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు ఆమె పురుషునివలె బుష్‌షర్టు ధరించి వున్నది. రెండు సైకిళ్లపై హిరమండలంనుండి వీరంతా వస్తున్నట్లు చెప్పబడింది. మరో నక్సలైటు శ్రీ అప్పల సూరి పోలీసులకు పట్టుబడకుండా పారిపోయారు.

రెండుగ్రామాలపై నక్సలైట్ల దాడి

భద్రాచలం, జూన్ 25: చింతూర్ల పోలీస్‌స్టేషన్ పరిసరాలకు 8 కిలోమీటర్ల దూరంలో వున్న కన్నాపురం, మామిళ్ళగూడెం గ్రామాలపై ఈ నెల 20 వ తేదీరాత్రి నక్సలైట్లు దాడిజరిపి, వజ్జుంగారయ్య పంతులు, (కన్నాపురం), ముచ్చిక ఊరయ్య, బజ్జార్ (మామిళ్ళగూడెం) అనువారలను తాళ్ళతో కట్టి బంధించి మహారు 1,000 రూపాయల విలువగల నగదు, బంగారు, వెండివస్తువులను దోచుకున్నారని తెలుస్తున్నది.

15 కిలోమీటర్ల దూరంలోగల నర్సిపాక గ్రామంలో ఒకరి ఇంటిపై దాడి జరిపి మహారు 4,000 రూపాయల విలువగల ఆస్తిని దోచుకున్నట్లు తెలుస్తున్నది.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మ. వి)

'రైతులకు తక్కావీ ఋణాలు వెంటనే పంపిణీ చేయాలి'

రెవిన్యూమంత్రికి శ్రీ ఎం. వి. కృష్ణారావు విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 25: తుపాను బాధిత ప్రాంతాలలోని రైతులకు తక్కావీ ఋణాల పంపిణీ వెంటనే జరగాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎరువల్ వైస్ చైర్మన్ శ్రీ ఎం. వి. కృష్ణారావు రెవిన్యూమంత్రి శ్రీ వి. బి. రాజుకు ఒక మెమొరాండం సమర్పించారు.

రైతులకు తక్కావీ ఋణాలు వెంటనే ఇచ్చినప్పటికీ రైతులకు తక్కావీ ఋణాలు ఇంతవరకు అందకపోవడంవల్ల ఆయన విచారం వ్యక్తంచేశారు. రానున్న ఖరీఫ్ పంటకు వ్యవసాయ పనులకు సకాలంలో ఆరంభించడానికి వీలుగా రైతులకు వెంటనే తక్కావీ ఋణాల పంపిణీ జరిగేలా చూడాల్సిందని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

కాకినాడ జీవితభీమా ఉద్యోగుల క్లబ్ వార్షికోత్సవం

కాకినాడ, జూన్ 25 "ఆర్థికంగా చితికిపోయిన ప్రజలుకూడా తమ జీవితాన్ని భీమా చేసుకునేటందుకు వీలుగా జీవిత భీమాసంస్థ చిన్న మొత్తాలతో కూడిన ప్రీమియంలను ఏర్పాటుచేయవలసిందిగా" స్థానిక జీవిత భీమా ఉద్యోగుల క్లబ్ మూడవ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. ఎ. నారాయణస్వామి సూచించారు. పొదుపు చేయడానికి వీలులేక పోతున్నఇండియావంటి దేశాలకు జీవిత భీమా చేయడం శ్రేయస్కరమనికూడా ఆయన అన్నారు.

ఉద్యోగులు పొదుపు చేయగలిగితే 'శాలరీ సేవింగ్ స్కీము' చాలా ఉపయోగ పడగలదని, దీనిని ప్రవేశపెట్టినందుకు జీవిత భీమాను ఆయన అభినందించారు. కొద్ది మొత్తాల పాలసీలను ప్రవేశపెట్టినట్లయితే అవి జీవిత భీమా వ్యాపారాభివృద్ధికి తోడ్పడగలవని కూడా ఆయన అన్నారు.

శ్రీ ఎ. వి. సూర్యనారాయణమూర్తి స్వాగతం చెప్పారు. బ్రాంచ్ మేనేజర్, క్లబ్ అధ్యక్షుడు శ్రీ జి. వి. సత్యనారాయణ ముఖ్య అతిథులకు స్వాగతం తెల్పుతూ క్లబ్ అభివృద్ధిని తెలిపారు.

కార్యదర్శి శ్రీ డి. సత్యనారాయణమూర్తి నివేదికలో క్లబ్ అభివృద్ధిని సమర్పిస్తూ దీనికి కారకులైన బ్రాంచి మేనేజర్కు కృతజ్ఞత తెలిపారు.

సంచార జాతులకు ప్రత్యేక హాస్టళ్లు

కృష్ణాజిల్లా సమావేశం అభ్యర్థన

కంభంపాడు, జూన్ 26: కృష్ణాజిల్లా సంచారజాతుల ప్రథమ సమావేశము జూన్ 22 వ తేదీ తిరువూరు తాలూకా కంభంపాడు గ్రామ ఉన్నత పాఠశాల భవనము నందు జరుపబడింది. ఆంధ్రప్రదేశ్ గుమాంతు జనసేవా సంఘ కార్యదర్శి శ్రీ ఘట్టూరు కృష్ణస్వామి శాస్త్రి అధ్యక్షత వహించారు. శ్రీ బి. యల్. నారాయణరావు స్వాగతము చెప్పారు. ఈ సంఘం పుట్టుపూర్వోత్తరములను సంఘ అధ్యక్షుడు ఉపన్యసించారు. శ్రీ కె. పి. వరయ్య రాష్ట్ర బోయసంఘ ప్రకటరి, కె. కృష్ణమూర్తి (రాష్ట్ర దాసరి సంఘం), శ్రీ చక్కాల తిరుపతిరాజా (కృష్ణాజిల్లా సంచారజాతుల సంఘం), శ్రీ కొండు కొండ వార్యయ్య (ఎరుకుల సంఘం), శ్రీ వై. కె. వరదరాజు (ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ భట్టురాజ సంఘం) శ్రీమతి అంగిరాల మహాలక్ష్మి (మొండిబండ సంఘం) ఉపన్యసించారు. ఈ సమావేశమునందు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ క్రిందివారితో కృష్ణాజిల్లా సంచార జాతుల సంఘమును ఏకగ్రీవముగా ఎన్నుకొనడమైనది.

శ్రీ వై. కె. వరదరాజు: అధ్యక్షుడు, శ్రీ యం. భూపయ్య, శ్రీ పిడాల చిన్నయ్య: ఉపాధ్యక్షులు, శ్రీ బి. యల్. నారాయణరాజు: ప్రధాన కార్యదర్శి, శ్రీ అప్పిపిరెడ్డి సత్యనారాయణ, శ్రీ పిడిలి వెంకయ్య సహాయ కార్యదర్శులు.

కార్యవర్గ సభ్యులు: శ్రీ అప్పపిరెడ్డి గురుమూర్తి (దొమ్మర సంఘం), శ్రీ అద్దంకి సత్తెయ్య (బుడుబుక్కల సంఘం), శ్రీ ముంగి ఎల్లయ్య (బుడబుక్కల సంఘం), శ్రీ సోగాల జమలయ్య (మొండిబండ సంఘం), శ్రీ సోగాల నరసింహం (మొండిబండ సంఘం), శ్రీ నల్లబోతుల నరసింహం (బోయసంఘం), శ్రీ అల్లంకృష్ణ (బోయసంఘం), శ్రీ రాఘవులు (దాసరి సంఘం), మదిబోయిన వెంకటేశ్వర్లు (దాసరి సంఘం), శ్రీ బత్తుల కోటయ్య (ఎడ్డెరసంఘం), శ్రీ ఏలూరి తిరుపతయ్య (ఎన్నెరసంఘం), శ్రీ రేగుల తిరుపతయ్య (వాల్మీకి సంఘం).

తీర్మానాలు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వున్న షెడ్యూలుజాతులతోపాటు కేంద్ర ప్రభుత్వముచే త్వరలో నిర్ణయింపబడే షెడ్యూలు జాతుల జాబితాలో ఒకే సంస్కృతి, ఒకే జీవిత లక్షణములుగల ఆంధ్రప్రదేశ్‌లోని విముక్త జాతులను, సంచార జాతులను గూడ షెడ్యూల్ జాతుల జాబితాలో చేర్పించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములను కోరుటకు తీర్మానించడమైనది. షెడ్యూల్ జాతుల జనాభాతో సమానమైన విముక్త జాతుల, సంచార జాతులకు జనాభా ప్రాతిపదికన యీజాతులకుగూడ కనీసము 1969—70 లో 200 హాస్టళ్లు ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది. ఈజాతులకు ఇండ్లు కట్టుకొనుటకు స్థలములకొనిచ్చుటకు 1969—70 బడ్జెట్టులో యింకా యెక్కువ మొత్తమును కేటాయించవలసిందిగా ప్రభుత్వమువారిని కోరడమైనది. ఈ జాతులకు స్థిరనివాసము ఏర్పడవలెనన్న జిల్లాలో కేటాయించిన పట్టాలు ఇచ్చే బంజరు భూములు, అడవి భూములలో యీ జాతులకు కూడా కేటాయించవలసిందిగా జిల్లా కలెక్టరుగార్ని, ప్రభుత్వమువారిని కోరుతూ తీర్మానించడమైనది.

ఈ జాతులకు హౌసింగ్ స్కీము క్రింద ఒక్కొక్క యింటికి రు. 1,000 ల, చొప్పున జిల్లాకు 100 ఇండ్లకు తగ్గకుండ వ్యవసాయాభివృద్ధికి ఒక్కొక్క వ్యక్తికి రు. 1,000—లు చొప్పున, జిల్లాకు 50 జతలు తగ్గకుండ, కులాలవారీగా మంజూరు చేయించవలెనందులకు తీర్మానించడమైనది. ఈజాతులలో ఉత్పత్తి కొరకు పనులు కల్పించుటకున్నూ, యీ వృత్తి పనిముట్లు ఏర్పాటు చేయుటకున్నూ, సొసైటీల ఏర్పాటు చేయుటకు ప్రభుత్వమువారు జిల్లాకు 50,000—లు చొప్పున కులాలవారీగా మంజూరు చేయించవలెనందులకు తీర్మానించడమైనది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవి చిరకాలము వర్ధిల్లాలని యీజాతులకు వారు చేసిన అఖండ సహాయమును కీర్తించుచూ తీర్మానించడమైనది. నందిగామ గ్రామములో పాములవారు నివసించుచున్నారు. ఆ పాములవారి స్థలం ఇటీవల వ్యవసాయశాఖవారిచే భూసేకరణచేయబడి రెవిన్యూ డిపార్టుమెంటువారు స్వాధీనం చేసుకొన్నారు. 50 సంవత్సరములనుండి నివసించుచున్న పాములవారికే ఇండ్ల స్థలముల క్రింద యివ్వవలసిందిగా ప్రభుత్వము వారిని కోరుతూ తీర్మానించడమైనది.

85 వేల పౌండ్లకు బైబిల్ విక్రయం

లండన్, జూన్ 25: 15 వ శతాబ్దపు ఇటాలియన్ బైబిలును నిన్న 85 వేల పౌండ్లకు విక్రయించారు.

ఈ బైబిలులో 682 పార్చిమెంట్ కాగితాలున్నాయి. దీనిని 1482 లో తయారు చేశారు.

ఈ గ్రంథాన్ని అమెరికన్ కలెక్టర్ శ్రీ హెచ్. పి. క్రాసకు అమ్మారు.

8 వ శతాబ్దానికి చెందిన మరొక ప్రాచీన ప్రాతప్రతిని 48 వేల పౌండ్లకు అమ్మారు.

గుంటూరు, జూన్ 25: ఆంధ్రలో ప్రైవేటు కళాశాలలను నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రైవేటు కళాశాలల యాజమాన్యముల సంఘం అధ్యక్షునిగా శ్రీ జాస్ టల్యం ఎన్నికైనారు. మ. వి.

విజయవాడలో కళాశాలల పునఃప్రారంభం

విజయవాడ, జూన్ 25: సోమవారంనాడు కళాశాలలు తెరిచారు. ఈ వారంలో ఇక్కడ కళాశాలలు ప్రారంభం అయినాయి. ఇక్కడ గల కళాశాలలోనూ ఒకటి ప్రభుత్వం నిర్వహిస్తున్నది. తతిమా రెండూ ప్రైవేటు యాజమాన్యాన నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక దానిలో కేవలం బాలురకు మాత్రమే ప్రవేశం వుంది.

ఇవిగాక ఒక బాలికల కళాశాల ప్రత్యేకంగా వుంది. ఈ ఏడాది కళాశాలలో విపరీతంగా రద్దీ వుండేటట్లు కన్పిస్తున్నది.

ఈ ఏడాది ఎస్. ఎస్. ఎల్. సి.లో ఎక్కువ మంది ఉత్తీర్ణులైనారు. 10వ తరగతి విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పరీక్షకు హాజరైనారు. ఎస్. ఎస్. ఎల్. సి. వారికి పి. యు. సి. తరగతికి, పదవతరగతి ప్యాసైనవారికి ఇంటర్ మొదటి సంవత్సరానికి అర్హత వున్నసీట్లు ఇక్కడ వున్న కళాశాలలో లభ్యం ఆయేటట్లు లేదని అప్పుడే విద్యార్థులు భయాందోళనలు వెలిబుచ్చుతున్నారు.

ప్రభుత్వ కళాశాలలో అసలే తగినంతవసతి లేదనుకుంటూ వుంటే కొన్ని సెక్షనులు రెండేళ్ల క్రిందట తగ్గించి వేశారు. వాటిని తిరిగి కల్పించే పనిని ఇంతవరకూ చేపట్టలేదు. ఈఏడు ఇంటర్మీడియట్ తరగతులు కూడా ఇక్కడ ప్రారంభిస్తారు.

అప్పర్ సెకండరీ పరీక్ష అయిన విద్యార్థికి హైస్కూల్లో సీట్లు లేవు. ఎస్. ఎస్. ఎల్. సి., హెచ్. ఎస్. సి., మల్టీపర్పస్, పదవతరగతి పరీక్షపై వారికి కళాశాలల్లో సీట్లులేవు' అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ కళాశాలలో అప్లికేషన్ ఫారం కొనిమూడు రూపాయలను ట్రెజరీలో చెల్లించడానికి ఒక పూట పనిగావుంది. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సమ్మెవల్ల ఇది ఒక ప్రత్యేక 'పని' అయింది. ఇంకా ఫారాలు రాలేదు. వాటిని కొనిపించి గెజిటెడ్ ఆఫీసరు సంతకాలు చేయించడం పెద్ద పనే.

ఇక ప్రైవేట్ కాలేజీలలో విరాళాలపద్ధతి ఈ సారి కూడా కొనసాగేట్లు వుంది. భవనాలు నిర్మించడానికి గాను "విరాళాలు" తప్ప మార్గాంతరం లేదు అని ఒక ప్రైవేట్ కళాశాల పాలకవర్గం సభ్యుడు అన్నారు.

కె. బి. ఎన్. కళాశాలలో ప్రస్తుతానికి 4 సెక్షన్లు ఇంటర్మీడియట్ కోర్సుకు ప్రారంభించనున్నారని తెలుస్తున్నది. సెక్షన్‌కు 80 మందిని తీసుకుంటారు.

ఆంధ్ర లయోలా కళాశాలలో సీట్లన్నీ చాలా మార్కులు వచ్చినవారికే తప్ప ఇవ్వరు. అందువల్ల సగటు మార్కులు వచ్చినవారు, కనీస మార్కులతో పరీక్షలు ప్యాసైనవారు ప్రభుత్వ కళాశాల, కె. బి. ఎన్. కళాశాలలపైనే ఆధారపడాల్సి వుంది.

యూనివర్శిటీ అధికార్లు, ప్రభుత్వ విద్యాశాఖవారు ఆలోచించి 'ఇంటర్' తరగతులకు పెద్ద కళాశాలలకు దగ్గరగా వేరే భవనాలు తీసుకుని నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం మంచిది' అని కొందరు అభిప్రాయం పడుతున్నారు.

సమ్మె క్రింద పెద్ద సిబ్బందిని హెచ్చించి విద్యార్థులు ఎలాగూ కష్టపడని తీరులో పూర్తి చేయడానికి వీలు కల్పించాలి. లేదా కళాశాలలోనే సామర్థ్యం పెంచే సౌకర్యం కల్పించాలి.

బి.కె.డి నుండి మహామాయ ప్రసాద్ సిన్హా రాజీనామా

పాట్నా, జూన్ 25: బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతీయ క్రాంతిదళ్ మొదటి అధ్యక్షుడు అయిన మహామాయాప్రసాద్ సిన్హా భారతీయ క్రాంతిదళ్‌లో తన సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు. పార్టీ చైర్మన్ శ్రీ చౌదరి చరణ్‌సింగ్‌కు, ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రికి తంతిపంపుతూ అఖిలభారత భారతీయ క్రాంతిదళ్ వ్యవస్థాపకుడు ప్రథమ అధ్యక్షుడు తానే అయినప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితులలో తన సభ్యత్వానికి రాజీనామా ఇవ్వాల్సి వచ్చినదని శ్రీ సిన్హా తెలిపారు. వివరాలు ఉత్తరంలో వ్రాశానని చెప్పారు.

భారతీయ క్రాంతిదళ్ మూలాల విధానాలకు భిన్నంగా ప్రస్తుత అధ్యక్షుడు వ్యవహారాలను నిర్వహిస్తున్నందువల్ల శ్రీ సిన్హాజీ రాజీనామా యిచ్చినట్టు ఆయనకు సన్నిహితులైనవారి ద్వారా తెలుస్తున్నది.

శోషిత్ దళ్ నుండి నలుగురి బహిష్కరణ

పాట్నా, జూన్ 25: పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తించారనే ఆరోపణపై బీహార్ శోషిత్‌దళ్ సభ్యులు శ్రీ సతీష్‌ప్రసాద్ సింగ్, శ్రీ రామ్‌నగీనాసింగ్, శ్రీ మోతీలాల్ సింగ్‌కావన్, శ్రీ మహావీర్‌ప్రసాద్‌లను పార్టీనుండి కార్యవర్గం బహిష్కరించిందని కార్యదర్శి తరుణ్‌ప్రసాద్ మండల్ ప్రకటించారు. హరిహరసింగ్ మంత్రివర్గాన్ని పడగొట్టడానికి వీరు కృషి చేశారని ఆరోపించబడింది.

కాంగ్రెసేతర మంత్రివర్గానికి తాను సుముఖుడ్నేనని ఆయన చెప్పారు. కాని అధికారం నిలుపుకొనటానికి భోలా పశ్వాన్ మంత్రివర్గం శాసన సభ్యులలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని శ్రీ మండల్ విమర్శించారు. శోషిత్‌దళ్, క్రాంతిదళ్, జార్ఖండ్ పార్టీ సభ్యులను ఆ పార్టీనాయకులతో సంప్రదించకుండానే శ్రీ భోలాపశ్వాన్ తన మంత్రివర్గంలో చేర్చుకొనటాన్ని ఆయన ఖండించారు.

పాకిస్థాన్‌లో నూతనపార్టీ ఏర్పాటుకు సన్నాహాలు

ఢాకా, జూన్ 25: పాకిస్థాన్‌లోని నాలుగు ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నిటిని విలీనంచేసి పాక్ డెమోక్రాటిక్ పార్టీ పేరుతో నూతన రాజకీయ పక్షాన్ని ఏర్పరచాలని నిర్ణయించారు. ఈ కొత్తపార్టీ కన్వీనర్‌గా తూర్పు పాకిస్థాన్ వృద్ధ రాజకీయ నాయకుడు నూరుల్ అమీన్‌ను ఎన్నుకొన్నారు.

ఇసుకతుపానులో రైలు నిలిపివేత

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

జైపూర్, జూన్ 24: రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జూన్ 21 వ తేదీన ఇసుక తుపాను చెలరేగడంవల్ల మామూలు ప్రజా జీవనం స్తంభించిపోయినట్లు జోధ్‌పూర్ నుండి బార్మర్ వెళ్లనున్న స్థానిక ప్యాసింజరు రైలు బర్‌తా సమీపంలో నిలిపివేయబడినట్లు ఇక్కడకు నిన్న ఆలస్యంగా అందిన వార్త వలన తెలియవచ్చింది.

రైలు వేగంతో వెళుతుండగా ఇసుక తుపాను చెలరేగి, రైలు పట్టాలపై 3 అడుగుల ఎత్తున ఇసుక మేట వేసింది. దీని ఫలితంగా డ్రైవరు రైలు ప్రయాణాన్ని రద్దు చేశాడు. ప్రయాణికు లందర్నీ ట్రక్కుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ జిల్లాలో బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.

ముగ్గురి సజీవ సమాధి

రుద్రప్రయాగ్, జూన్ 24: నిన్న కేదారనాథ్ మార్గంలో భూకంపం తాకిడికి ఒక పెద్ద చెట్టు కూలి ఒక టాక్సీపై పడగా ఢిల్లీనుండి ప్రయాణం చేస్తున్న ముగ్గురు యాత్రికులు (ఒక రిటైర్డు ఇంజనీరు, ఆయన భార్య, మరొక వ్యక్తి) మరణించారు.

రాజోలు సమితి ప్రాథమిక ఉపాధ్యాయ ఫెడరేషన్

రాజోలు, జూన్ 25: రాజోలు సమితి ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం శ్రీ అల్లూరి విశ్వనాథరాజు అధ్యక్షతను జూన్ 17 వ తేదీని మల్కిపురం అప్పర్ ప్రైమరీస్కూల్ భవనంలో జరిగింది. శ్రీ జాకీర్‌హుస్సేన్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ప్రారంభంలో తీర్మానించారు. లక్కవరం సెంటర్‌కు చెందిన ఉపాధ్యాయుడు శ్రీ బత్తుల వెంకటస్వామి అకాలమరణానికి కూడా సంతాపము తెలిపారు.

రాజోలు సమితి ప్రాథమిక ఉపాధ్యాయ ఫెడరేషన్‌కు నూతన సంవత్సరపు కార్యనిర్వాహకవర్గం ఈ క్రిందివారితో యేర్పడినది: శ్రీయుతులు ఎ. వి. విశ్వేశ్వరరావు (అధ్యక్షుడు), ఎ. విశ్వనాథరాజు, కె. వి. యల్. నరసింహారావు (ఉపాధ్యక్షులు), ఎ. వి. యస్. సూర్యనారాయణరాజు (ప్రధాన కార్యదర్శి), బి. తాతయ్య, ఆర్. వేణుదాసు (సహాయ కార్యదర్శులు), డి. బాపన్న కోశాధికారి) మరి 14 మంది కార్యవర్గ సభ్యులు. (మ. వి.)

మిత్రరాజ్యసమితిలో చైనాకు స్థానం ఇవ్వాలి

ఆర్. కె. ఖాడిల్కర్ సూచన

బెర్లిన్, జూన్ 25: చైనాను మిత్రరాజ్యసమితిలో చేర్చుకోవాలని, అన్నిదేశాలు జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్‌ను గుర్తించాలని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ ఆర్. కె. ఖాడిల్కర్ నేడు ఇక్కడ సూచించారు.

ఇక్కడ ప్రపంచ శాంతి మహాసభలో పాల్గొనే నిమిత్తం శ్రీ ఖాడిల్కర్ ఇక్కడకు వచ్చారు.

ప్రపంచంలోని దేశాలకు దూరంగా చైనాను ఉంచినంతకాలం, ప్రపంచ వ్యాప్తంగా దుష్పరిణామాలకుదారితీసే సంఘర్షణ ఉత్పన్నం కావచ్చునని ఆయన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ప్రపంచసంస్థలో చైనాకుగల న్యాయబద్ధమైన హక్కును సమర్థించాలని ఆయన యూరప్‌లోని రాజనీతిజ్ఞులకు విజ్ఞప్తి చేశారు.

తుపాను బాధితులకు బీహార్ కాంగ్రెస్ సహాయం

పాట్నా, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్ దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలకు విరాళంగా బీహార్ కాంగ్రెస్ కేంద్ర సహాయకసంస్థ రు. 5,000 ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నిన్న పంపినట్లు ప్రధాన కార్యదర్శి శ్రీ నావల్‌కిషోర్ సిన్హా తెలిపారు.

తుపాను నిధివసూళ్ళకు సిండికేట్ బ్యాంక్ సౌకర్యం

మణిపాల్, జూన్ 25: ఆంధ్ర ముఖ్యమంత్రి తుపాను బాధిత సహాయనిధికి విరాళాలివ్వదలచుకొన్న వారి వద్దనుండి విరాళాలను ఏవిధమైన రుసుము లేకుండా బ్యాంకు స్వీకరిస్తుందని సిండికేట్ బ్యాంక్ తెలియజేస్తున్నది.

ఆంధ్ర ముఖ్యమంత్రి తుపాను బాధిత సహాయనిధికి సిండికేట్ బ్యాంకు ఇంతకుముందు రు. 10 వేలు విరాళమిచ్చింది.

స్వర్గీయ శ్రీ ఇవటూరి సానందారాధ్యులు

మచిలీపట్నం, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ శైవమహా పీఠాధిపతులు శ్రీ ఇవటూరి సానందారాధ్యులు తమ 70వ ఏట ఈ నెలారంభంలో బందరులో లింగైక్యము చెందారు.

వీరు తమ జీవిత చరమదశ శ్రీశైలపీఠమునకు శ్రీశైల మహా క్షేత్రమున స్వంత భవనమునకై తీవ్ర కృషిజరిపారు. ప్రభుత్వము వారిచ్చిన స్థలములో శంకుస్థాపన జరిపి, భవననిధికై పూనికతో విరాళముల వాగ్దానము తీసుకొని ఉన్నారు.

వీరి ద్వాదశాహమునాడు, బందరులోని శైవమతాభిమానులందరూ సమావేశమై, ఆజన్మబ్రహ్మచారియగు శ్రీ సానందారాధ్యుల బహుముఖప్రజ్ఞయు, స్వసంఘోన్నతికివారు చేసిన సేవలను కొనియాడి, భవన నిర్మాణానికై వారి కృషి ఫలించాలని, స్థానికంగా తగు ధన సాయము చేయగలమని తెలిపారు.

అమెరికా గస్తీ విమానం కూల్చివేత

హాంగ్‌కాంగ్, జూన్ 25. ఉత్తర వియత్నాం భూభాగంపై అమెరికా గస్తీవిమానాన్ని ఒక దానిని కూల్చివేసినట్టు వియత్నాం వార్తాసంస్థ ప్రకటించింది.

1964 ఆగస్టునుండి దీనితో కూల్చివేసిన అమెరికన్ విమానాలసంఖ్య 3297 కు అందుకొన్నది.



ఎమ్.ఎఫ్. హుసేన్
ప్రఖ్యాత సమకాలిక భారతీయ చిత్రకారుడు

7 వాల్వులు, 5 బ్యాండ్‌లు. షార్ట్‌వేవ్ బ్యాండ్‌స్ప్రెడ్. రెండు 175 మిమీ. కోణంగ అమర్చిన స్పీకర్లు, 235 మిమీ. పాయింటర్ నడపు. సంతత "హై-లో" స్వర కంట్రోల్, నిగనిగలాడు వాల్నట్ వెనీర్ క్యాబినెట్, గీతలు పడనేరని పోలియేస్టర్ రెసిన్ మెఱుగు. ప్రక్క కమ్మీల చట్టము.

ధర: రూ. 768/-*

అనుభవశాలియైన అనుష్ఠానము....ఆ ధ్వని వైభవము, గంభీరత మిమ్మును ఒక మధుర లోకములోనికి గొనిపోతాయి. కోణంగ అమర్చిన జంట స్పీకర్ల ద్వారా ఆ ధ్వని అన్ని వైపుల సంతులితంగా, స్వరానుగుణ్యత నష్టము లేకుండ ప్రసారమవుతుంది. అతి విశా....లమైన బ్యాండ్‌స్ప్రెడ్ ద్వారా రాజాల్ని వినోదం మీకు అందుబాటులో ఉంటుంది. మాస్ట్రో రూపు....ప్రశస్త, ధారాళ రూపు. మీ డ్రాయింగ్ రూము అందాన్ని హెచ్చించు కల్పనా శక్తిగల వాల్నట్ వెనీర్ క్యాబినెట్. త్వరగా ఫిలిప్స్ డీలరు దగ్గర వినండి (అక్కడే, మీకు ఫిలిప్స్ విక్రయానంతర సర్వీస్ కూడ లభిస్తుంది).

ఫిలిప్స్ సోనోరమిక్ రేడియో శ్రేణిలో ఇవిగో మరికొన్ని సెట్లు. మీ సెట్టు ఎన్నుకోండి.

ఫిలిప్స్ మేజర్



రు. 638/-*
దివ్యమైన రూపం, దివ్యమైన కంఠం
(6 వాల్వులు, 4 బ్యాండ్‌లు, మెయిన్స్)

ఫిలిప్స్ వాలియంట్ II



రూ. 378/-*
అత్యాధునిక ఆకారం, పొందికయైన వెల
(5 వాల్వులు, 4 బ్యాండ్‌లు, మెయిన్స్)

ఫిలిప్స్ కమాండర్ II



రూ. 415/-*
దేనిలోనైన కనువిందు—పోర్టబుల్‌గా కదు పసందు
(8 ట్రాన్సిస్టర్లు, 3 డయోడ్‌లు, 1 థెర్మిస్టర్, 3 బ్యాండ్‌లు)

* ఎక్సైజుల సుంకంతో సహా. స్థానిక పన్నులు అదనం.

CHPR-63-254 TEL

ఫిలిప్స్ కలిగియున్నారు బహువిస్తృత విక్రయ-తదనంతర సంసేవన సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌లో డీలర్లు:

విజయవాడ
మోడరన్ ఆటో స్టోర్సు
ప్రకాశంరోడ్డు, గాంధీ పేట
విజయ అండ్ కంపెనీ,
ఏలూరు రోడ్.

విజయవాడ—1
మోడరన్ ఆటో స్టోర్సు, కాన్వెంటువీధి.

చిత్తూరు
భాస్కర ఎలెక్ట్రిక్ స్టోర్సు, బజారువీధి.

కడప
చంద్రమోహన్ అండ్ కంపెనీ,
ట్రంకురోడ్డు.
మునగ ఏజన్సీస్, మెయిన్ రోడ్డు.

ఏలూరు
సిటీ ఎంపోరియం,
స్టేషన్‌రోడ్డు, పవర్‌పేట.

గుడివాడ
శ్రీ రామా రేడియో స్టోర్సు,
9 మునిసిపల్ బిల్డింగ్సు.

గుంతకల్
వాసవి జనరల్ ట్రేడర్సు,
తిమ్మంచర్ల పోస్టు.

గుంటూరు
పద్మ అండ్ కంపెనీ, మెయిన్‌రోడ్డు,
విజయ అండ్ కంపెనీ, మెయిన్‌రోడ్.

హనంకొండ
ఉషా ఎలెక్ట్రోనిక్సు, మెయిన్‌రోడ్డు.

హిందూపూర్
శ్రీ సత్యనారాయణ ఎలెక్ట్రిక్ స్టోర్సు.
బస్‌స్టాండువద్ద.

హైదరాబాద్
సిటీ రేడియో హౌస్
జవహర్‌లాల్ నెహ్రూ రోడ్.
షా రేడియో అండ్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్,
సుల్తాన్‌బజార్, బ్యాంకు వీధి,
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియో హౌస్,
5—8—546 అబిడ్‌రోడ్.
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియో హౌస్, స్టేషన్‌రోడ్, కాచిగూడ.

హైదరాబాద్—1
పనోరమా సర్వీసెస్, జాంబాగ్‌రోడ్.
సునీల్ ట్రేడర్స్, 5—1—787
కోఠి బస్‌స్టాండ్, సుల్తాన్ బజారు.

హైదరాబాద్—29
బ్రైట్ ట్రేడర్సు
3—4—423, నారాయణగూడ.

కాకినాడ—1
నేషనల్ సౌండ్ ఇంజనీరింగ్ వర్క్సు
మెయిన్‌రోడ్

కాజీపేట
చక్రవర్తి రేడియో ఎలెక్ట్రిక్ హౌస్

ఖమ్మంమెట్టు
శ్రీనివాస్ రేడియో హౌస్
గాంధీ చౌక్.

కర్నూలు
ఫరూక్ ట్రేడర్స్, పోస్టు.
కె. ఎస్. కోటి అండ్ సన్స్
పాతబజార్.

మాచర్ల
విజయ అండ్ కంపెనీ, పార్కురోడ్డు.

మదనపల్లి
సినీ ఆర్ట్సు ఎంటర్‌ప్రైజెస్.

మచిలీపట్నం
సీతారామ రేడియోస్టోర్సు,
కంటోన్మెంటు రోడ్డు,
మునిసిపల్ పార్కు ఎదుట.

నెల్లూరు
శ్యామసుందర్ అండ్ కంపెనీ, ట్రంకురోడ్డు

నిజామాబాద్
నిజామాబాద్ రేడియో హౌస్,
గాంధీ చౌక్

ఒంగోలు
పద్మ ఎంటర్‌ప్రైజెస్, మెయిన్‌రోడ్.

పాలకొల్లు
సిటీ ఎంపోరియం, మెయిన్‌రోడ్.

ప్రొద్దుటూరు
వాణి ఏజన్సీస్.

రాజమండ్రి
నేషనల్ సౌండ్ ఇంజనీరింగ్‌వర్క్సు,
మెయిన్‌రోడ్డు.

సికింద్రాబాద్
జనరల్ రేడియో అండ్ ఎలెక్ట్రిక్‌సర్వీస్,
రాష్ట్రపతి రోడ్,
యూనివర్సల్ ట్రేడింగ్ అండ్
రేడియోహౌస్,
రాష్ట్రపతిరోడ్.
వినాయక ఎంటర్‌ప్రైజెస్,
110 సరోజినీదేవి రోడ్.

సికింద్రాబాద్—3
ఎం. ఎస్. ఇంజనీరింగ్ కార్పొరేషన్,
142 రాష్ట్రపతిరోడ్డు.

శ్రీకాకుళం
వైజాగ్ రేడియో కంపెనీ,
ట్రంకురోడ్.

తణుకు
సిటీ ఎంపోరియం,
రాష్ట్రపతిరోడ్డు.

తెనాలి
శ్రీనివాస స్టోర్సు, గాంధీ చౌక్.

విశాఖపట్నం
వైజాగ్ రేడియో కంపెనీ, మెయిన్‌రోడ్.

విజయనగరం
విజయ ఎలెక్ట్రోనిక్సు, మెయిన్‌రోడ్.

వుయ్యూరు
సీతారామ రేడియో స్టోర్సు,
బస్‌స్టాపు వద్ద.

వరంగల్
వరంగల్ రేడియోహౌస్,
8/806/1 జె. పి. నారాయణ్ రోడ్.

రేపటి మధుర ధ్వనితో, పొందుడు నేడె ఆనందం ఫిలిప్స్ సోనోరామిక్ రేడియో

గొప్ప పేరు: గొప్ప ధ్వని

PHILIPS

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్

టౌన్‌ప్లానింగ్ శాఖ సాంకేతిక సిబ్బంది మహాసభ జూన్ 14, 15 తేదీలలో విజయవాడలో జరిగింది. చిత్రంలో టౌన్‌ప్లానింగ్ శాఖ డైరెక్టరు శ్రీ వెంకట రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జి. పూర్ణచంద్రరావు, కమీషనరు శ్రీ ఎం. డి. ప్రసాదరావుగార్లను చూడవచ్చు.

కపిలేశ్వరపురం పంచాయతీ భవనానికి 10వ తేదీన కలెక్టర్ శ్రీ సి. ఎస్. శాస్త్రి ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం.



గానకళావిశారద శ్రీ ఆకిపిరాల సత్యనారాయణమూర్తికి త్యాగరాజ కళాసమితి ఆధ్వర్యాన జూన్ 22న సన్మానం జరిగింది. చిత్రంలో సన్మానసభ అధ్యక్షులు జిల్లా పోలీసుసూపరింటెండెంటు శ్రీ ఆర్. ప్రభాకరరావు శ్రీ సత్యనారాయణమూర్తిని కాశ్మీర్‌శాలువతో సత్కరిస్తున్నారు.



తాళ్ళూరు పంచాయతీసమితికి చెందిన కంభంపాటి గ్రామంలో శ్రీ వెంకటరత్నం బిల్డింగ్‌కి శాసనసభ్యులు శ్రీ గణపా రామస్వామిరెడ్డి ఇటీవల ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం. జిల్లాకలెక్టర్ శ్రీ ఎస్. వెంకటరత్నం పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎస్. నాగేశ్వరరావుగార్లను చిత్రంలో చూడవచ్చు.

ఇదిగో! ఈ శతాబ్దపు అద్భుతమైన చొక్కా! నీటిలో ముంచితేనే, ఇస్త్రీ చేసినట్లు నున్నగా అయిపోయే చొక్కా! ఎన్నడూ ఇస్త్రీ అవసరం లేని చొక్కా!



ఇది మామూలు డ్రిప్-డ్రై చొక్కా కాదు ఇది కపిలాన్ నెవాప్రెస్ చొక్కా!
• నీటిలో నుంచి పైకి తియ్యగానే ఇస్త్రీ చేసినట్లు నున్నగా అయిపోతుంది
• రోజంతా ముడతలు పడకుండా దర్జాగా వుంటుంది
• మెత్తటి 'టెరీన్'/కాటన్ తో కుట్టబడినది
• 'అటీరా' యొక్క 'పెర్మనెంట్ ప్రోసెస్' పద్ధతి ప్రకారము ప్రత్యేకంగా తయారు చేయబడినది
• ఉతకగా, ఉతకగా ఆకర్షణీయత ఎక్కువ అవుతుంది • ఆకారము ఎన్నడూ పాడవదు
• 'అటీరా' యొక్క సాంకేతిక సహకారముతో తయారు చేయబడినది

కపిలాన్ నెవాప్రెస్
ఎన్నడూ ఇస్త్రీ అక్కర్లేని అద్భుతమైన చొక్కా!

బొంబే డైయింగ్

BD. 8318

ఇండెంటింగ్ ఏజంట్లు: కిషన్‌చంద్ చెల్లారాం (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్: అబిద్‌రోడ్, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ (ఏ.పి.). అధికారంపొందిన డీలర్లు విజయవాడ—ఆర్టెక్సు షోరూం, గవర్నరుపేట, కడప — వెంకటేశ్ వస్త్రాలయం, ముంగా శేషాచల మయ్యచెట్టి, వెంకటరంగయ్యచెట్టి, ఫాన్సీ సిల్కు క్లాత్ మర్చంట్సు, కాకినాడ — కాలెపు నమశ్శివాయ సన్స్ అండ్ కంపెనీ, మెయిన్ రోడ్, గుంటూరు — నూకెక్సు, బాడీపేట, 3వ లేను, కర్నూలు—సుజాతా గార్మెంట్సు, నెహ్రూ రోడ్, కర్నూలు, విశాఖపట్టణం — ప్రభాకర్ సిల్కు సెంటర్—మెయిన్‌రోడ్, హిరావత్ స్టోర్సు, మెయిన్‌రోడ్, కాశ్మీర్ క్లాత్ మర్చంట్సు అండ్ టైలర్స్, సికింద్రాబాద్—చీప్ జాక్ ఎం. జి. రోడ్, ది బాంబే స్వదేశీ స్టోర్స్ లిమిటెడ్, ఎం. జి. రోడ్, హైదరాబాద్ — పాటెల్ బ్రదర్స్, సుల్తాన్‌బజార్, ఖలీన్స్, సుల్తాన్ బజార్, తిరుపతి — జనతాబజార్, గుల్బర్గా — డ్రెస్ ఎంపోరియం, ఫోర్ట్ రోడ్.

విజయవాడ రోటరీక్లబ్ రజతోత్సవాలు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. ఎస్. కైలాసం అధ్యక్షతన జూన్ 22న జరిగాయి. క్లబ్ అధ్యక్షుడు శ్రీ డి. ఎస్. ఎస్. మూర్తి స్వాగతం చెప్తున్నారు.

చంద్రలోకయాత్రకు సన్నాహాలు
వ్యోమగాములచే శిక్షణ విన్యాసాలు

కేప్‌కెన్నడీ, జూన్ 25 : అపోలో 11 నౌక వ్యోమగాములు ఏప్రిల్ చంద్రోపరి తలంపై దిగడానికి సన్నాహంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు కొన్ని నిర్వహించారు. వారి ఎదుట టెలివిజన్ తెరపై చంద్రమండలంపై దిగడానికి సంబంధించిన చిత్రాలు ప్రసారం అవుతూండగా వారు ఈ విన్యాసాలు జరిపారు.

చంద్రునిపై మొట్టమొదటి సారిగా అడుగు పెట్టనున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ జూలై 20న చంద్రోపరి తలంపై దిగే చంద్రనౌక పోలికగల ఒకనమూనా నౌకలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

మాతృనౌక పైలట్‌గా మైకేల్ కాలిన్స్ నమూనా అపోలో 11 నౌకను నడిపారు. తన సహచరులు చంద్రునిపై దిగితే ఆయన చంద్రమండలం కక్ష్యలో మాతృనౌకలో పరిభ్రమిస్తూ వుంటారు.

అపోలో 11 నౌకను జూలై 11 వతేదీన కేప్‌కెన్నడీ నుండి ప్రయోగిస్తారు. 76 గంటలఅనంతరం వారు చంద్రమండల సామీప్యానికి వెళ్ళి, భూమి ఉపగ్రహం చుట్టూ పరిభ్రమిస్తారు.

స్కూలుభవనం పైకప్పు కూలి 24 మందికి గాయాలు

కాలికట్, జూన్ 25: భారీ వర్షాలకు నిన్న కన్ననూర్ జిల్లా పయ్యంపెళ్ళిలో ఒక హైస్కూలు భవనం పైకప్పు కూలిపోయిన కారణంగా 20 మంది బాలికలతో సహా 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వారిలో 19 మందికి ప్రథమ చికిత్స చేసి 'డిస్‌చార్జి' చేశారు.

ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇటీవల రాష్ట్రాన్ని దర్శించినప్పుడు ఉయ్యూరు భూమితనఖాబ్యాంకువారు ఆహ్వానించినప్పటి చిత్రం. (ఎడమనుండి కుడివైపు వరకు) రాబర్ట్ డక్నీ, నార్టాయిన్, కనకమేడల వెంకటేశ్వరరావు (ఉయ్యూరుబ్యాంకు అధ్యక్షులు)

పొందూరు, దూసి, శ్రీకాకుళంరోడ్డు దూసి మధ్య [illegible]మార్గానికి దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎస్. ఎస్. గోపాల్ ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం

నడుము దలంచునప్పుడు సహితం పరుగిడ నుంకించే శక్తి

అలుపు లేని శక్తిని పొందుటకు — ఈనాటి ఉరిపిరాడని అసురవేగానికి అగి సఫల సిద్ధి పొందుటకు, మిమ్ములను ఆవరించియున్న అలుపు మేఘావళినుండి విముక్తులై జవశక్తులతో బయల్పడుటకు, ఇదుగో అనుకూలావకాశం, ఎస్ట్రా—గుప్తమైయున్న అంతర్గత శక్తి నిపుటకరింపజేసి పైకి అందజేసే అమృత యోగం. రుచికరమైన క్రొత్త పాల పానీయం. ప్రముఖ భారతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థచే సిఫారసుచేయబడిన నాలుగు బలవర్ధక పదార్థములతో కూడిన అమిత శక్తిదాయకమైన అసమాన మిశ్రమం. రోజూ ప్రాతఃకాలమున చురుకుగా ప్రీతయిన రుచిగల ఎస్ట్రా సేవించండి. రోజల్లా ఉప్పొంగే ఉత్సాహవంతులైన మీకు ఎట్టి కార్యసాధనమైనా తృణప్రాయం.

ఎస్ట్రాయందలి పాల సుగుణంలో ఇవన్నీగలవు:

ఎస్ట్రా ఎందుకు అసమానం!

☐ విటమిన్ B1 మీ సామాన్య ఆహారము నుండి సంపూర్ణ ఫలితమును పొందుటకు సహకరిస్తుంది.

☐ 2 శక్తిదాయకమైన విటమిన్లు, రక్తప్రసారమును వృద్ధిపరచి శ్రమకేంద్రములను పుష్టికరంగా పోషింపుతాయి.

☐ గ్లిసరోఫాస్ఫేట్ అలసటను ఎదుర్కొనే శక్తిని పెంపొందిస్తుంది.

ఎస్ట్రా
అంతర్గత శక్తిని బయల్పరుస్తుంది



(కేరళ లోను, మదరాసు లోను, మరియు ఆంధ్ర ప్రదేశ్, మైసూరులలోని కొన్ని ఎన్నిక చేయబడినట్టి చోట్ల, లభిస్తుంది)

హిందుస్థాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి (రిజిస్టర్డ్ యూజర్స్)

లింటాస్—AST. 3 8-270 TE

కేరళ సోప్స్ అండ్ ఆయిల్సు లిమిటెడ్

కాలికట్-5.

సెల్లింగ్ ఏజంట్లు కావలెను

కేరళ సబ్బులకు (టాయిలెట్ అండ్ వాషింగ్) దక్షిణ ఇండియాలోని ఒక్కొక్క జిల్లాకు సెల్లింగ్ ఏజంట్ల నియామకము నిమిత్తం పేరొందిన ఫరుములనుంచి దరఖాస్తులు కోరడమైనది. సాలుకు రు. 1,00,000— తక్కువ కాకుండ వ్యాపారం గ్యారంటీచేసి, రు. 10,000— వరకు బ్యాంకు గ్యారంటి యివ్వవలెను.

మిగతా వివరములకు:

జనరల్ మేనేజరు

కేరళ సోప్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్,

కాలికట్-5.

TGL

పశువులు అధికంగా పాలిచ్చుటకు

పశువుల ఆరోగ్యమునకు

టి. జి. ఎల్. విటమినులు కలిగిన పశువుల ఆహారం

వాడండి.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్య నగరాలలో ఏజంట్లు కావలెను.

వివరములకు:

టి. జి. లక్ష్మయ్య శెట్టి అండ్ సన్స్

పో. బా. నం. 28

ఆదోని (ఆంధ్రప్రదేశ్)

నేపాల్ సరిహద్దులనుండి భారత సైనికుల ఉపసంహరణకు బిస్తా విజ్ఞప్తి

ఖాట్మండూ, జూన్ 25. నేపాల్‌లో సరిహద్దు చెక్‌పోస్టులనుండి భారతీయ సైనిక సిబ్బందిని ఉపసంహరించవలసిందిగా నేపాల్ ప్రధాని శ్రీ కీర్తినిధి బిస్తా విజ్ఞప్తి చేశారు.

శిక్షణ పొందిన నేపాల్ సిబ్బంది లేని కారణంగా సరిహద్దు ప్రాంతాలలోని చెక్‌పోస్టులవద్ద భారతీయ సిబ్బందిని ఉంచారని, ఇప్పుడు ఇండియా సహాయంతో నేపాల్ సిబ్బందికి శిక్షణను ఇచ్చిన కారణంగా భారతీయ సిబ్బందిని ఉపసంహరించాలని నేపాల్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని నేపాల్ అధికార దిన పత్రిక 'రైజింగ్ నేపాల్'తో జరిపిన ఇంటర్వ్యూలో శ్రీ బిస్తా పేర్కొన్నారు:

''నేపాల్‌లోని భారతీయ సైనిక బృందం ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాయి. పునర్వ్యవస్థీకరణ కృషి పూర్తి అయినది. వారి సేవను మేము శ్లాఘిస్తున్నాం. కాని వారు ఇక్కడకువచ్చిన పని పూర్తి అయినది, అందువల్ల వారిని ఉపసంహరించాలని ఆయన అన్నారు.

నేపాల్ చెక్‌పోస్టులలోని భారతీయ సిబ్బందిని గూర్చి ప్రస్తావిస్తూ వారిని నేపాల్‌లో ఏ పార్టీతోనైనా లేదా ఉభయదేశాల మధ్య సంబంధాలతోనైనా ముడిపెట్టడం జరిగిందన్న విషయం యదార్థంకాదని, అది నేపాల్ ఎట్ల ఇండియాకు గల ఉద్దేశాలను స్వప్రయోజనపరులు తప్పుగా వ్యాఖ్యానించడానికి చేసిన ప్రయత్నం అని ఆయన అన్నారు.

1950 లో ఇండియా నేపాల్ల మధ్య కుదుర్చుకొన్న శాంతి, మైత్రి ఒప్పందంలోని పరస్పర బాధ్యతలు నేపాల్ దృష్టిలో ఏమిటని అడుగగా, 1950 లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అప్పటినుండి ఇండియాలో మిలిటరీరంగంలో ఎన్నో పరిణామాలు వచ్చాయని రష్యా, అమెరికాలతో ఒకవైపు, మరొకవైపు చైనా, పాకిస్థాన్‌లతో ఇండియాకు గలసంబంధాలలో అనేక పరిణామాలు వచ్చాయని, ఈ పరిణామాలను గూర్చి ఇండియా నేపాల్‌కు తెలుపలేదని, అటువంటి సమాచారం అందచేయడం అనవసరంఅని ఇండియా తలచిందని, నేపాలు కూడా అవిధంగా తలచేటట్లు చేసిందని ప్రధాని అన్నారు.

చంద్రునిపై అమెరికా పతాకం

టెలివిజన్‌లో ప్రసార కార్యక్రమం ఏర్పాటు

వాషింగ్టన్, జూన్ 25. జూలై 21 వ తేదీన చంద్రోపరితలంపై వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికా పతాకాన్ని ప్రతిష్ఠించడాన్ని ప్రపంచంలో కోట్లాది ప్రజలు టెలివిజన్‌లో తిలకిస్తారు. ఒక భూమండల వ్యక్తి చంద్రునిపై అడుగు పెట్టే టెలివిజన్ చిత్రాలను ఆస్ట్రేలియాలోని రేడియో టెలిస్కోపుద్వారా గ్రహించి, అమెరికా, ప్రపంచంలోని ఇతర దేశాల టెలివిజన్ తెరలపై ప్రసారం చేస్తారని రోదసీ సంస్థ నిన్న ప్రకటించింది.

ఆర్మ్‌స్ట్రాంగ్, ఆయన సహచరుడు ఎడ్విన్ ఆల్డ్రిన్ చంద్రునిపై మొత్తం 21 గంటల 27 నిముషాలపాటు గడుపుతారు.

టెలివిజన్ కార్యక్రమం 2 గంటలకు పైగా ప్రసారం అవుతుంది.

హత్యా ప్రయత్నం చేసిన ఎన్. జి. వో. అరెస్టు

హైదరాబాద్, జూన్ 25. డ్యూటీలో ఉన్న ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరును కత్తితో పొడిచి గాయపరచినందుకు 23 తేదీన సల్గాంలో ఒక లోయర్ డివిజన్ గుమాస్తాను పోలీసులు అరెస్టుచేశారు. అతడిపై పీనల్ కోడ్ 353, 307 సెక్షన్లక్రింద కేసు రిజిస్టర్ చేశారు.

అమోస్ రిట్ దరఖాస్తుపై విచారణ కొనసాగింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణా ఎన్. జి. ఓ. నాయకుడు శ్రీ అమోస్ రిట్ దరఖాస్తుపై నిన్న తన వాదనను కొనసాగిస్తూ దరఖాస్తుదారుని న్యాయవాది శ్రీ జీవన్‌రెడ్డి, అమోస్‌ను సర్వీసునుండి తొలగించడానికి తగిన కారణం ఉండవే సంతృప్తి గవర్నర్‌కు ఏవిధంగా ఏర్పడిందో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ స్పష్టపరచటంలేదని చెప్పారు. దరఖాస్తుదారుడు దౌర్జన్య చర్యలలో పాల్గొంటున్నాడని మాత్రమే అందులో ఉంది. తెలంగాణా ఎన్. జి. ఓ. యూనియన్ యెడల ప్రభుత్వం విరోధ వైఖరితో ఉన్నదని తెలిసిన విషయమే. అందువలన ఆయనను సర్వీసునుండి తొలగిస్తూ గవర్నర్ జారీచేసిన ఉత్తరువు దురుద్దేశ పూరితమైనది అని శ్రీ జీవన్‌రెడ్డి వాదించారు. గవర్నర్ ''సంతృప్తి చెందటం'' అనేది వ్యక్తిగతమైనది, మనోగతాభిప్రాయానికి సంబంధించినది. న్యాయశాస్త్రరీత్యా అటువంటి ఉత్తరువు చెల్లనేరదు అని న్యాయవాది పేర్కొన్నారు.

ప్రభుత్వ పక్షాన అడ్వొకేట్ జనరల్ శ్రీ బి. వి. సుబ్రహ్మణ్యం వాదిస్తూ గవర్నర్ తాను చేసిన పనులలోను జారీచేసిన ఉత్తర్వుల విషయంలోను హైకోర్టుకు బాధ్యులు కారని చెప్పారు. ''అమోస్‌ను సర్వీసునుండి తొలగిస్తూ జారీచేసిన ఉత్తరువు గవర్నర్ తన స్వంత ఆలోచనతోనే, తనకు లభించిన సలహాతోను చేసినట్టిది. గవర్నర్ సంతృప్తి చెందటం అనేది వ్యక్తిగతంగా ఆయన మనస్సుకు సంబంధించిన విషయం. ఆ నిర్ణయం ప్రశ్నించరానిది'' అని శ్రీ సుబ్రహ్మణ్యం వాదించారు. ఈయన తన వాదనను రేపు కొనసాగిస్తారు.

ఈ రిట్ దరఖాస్తుపై న్యాయమూర్తులు శ్రీ గోపాలరావు ఎక్బోటే, శ్రీ కే. రామచంద్రరావు విచారణ జరుపుతున్నారు.

శ్రీ బాగ్‌ఒప్పందం అమలుకు రాయలసీమలో ఉద్యమం

శ్రీ ఎ. చక్రపాణి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 25. శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలుజరిపి, రాయలసీమ అభివృద్ధి బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించేటట్టు చేయడానికై రాయలసీమకు చెందిన ప్రజలంతా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించాల్సిన అవశ్యకతను గూర్చి రాయలసీమ ప్రజా సమితి సాధారణ మండలి సభ్యుడు శ్రీ ఎ. చక్రపాణి నిన్నొక ప్రకటనలో నొక్కిచెప్పారు. ఈ రెండు ప్రాంతాలకు చెందిన అగ్రనాయకులు ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుండి ఆంధ్రను వేరు చేయడంపై 1937లో శ్రీ బాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని శ్రీ చక్రపాణి తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో ఆంధ్ర తరపున శ్రీయుతులు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, భోగరాజుపట్టాభి సీతారామయ్యగారు, కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, హెచ్. సీతారామిరెడ్డి ఉన్నారని చెప్పారు.

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి 'శ్రీ బాగ్' భవనంలో 1937 నవంబరు 16న ఈ రెండు ప్రాంతాల వారు ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన చెప్పారు. ఈ ఒప్పందాన్ని ననుసరించి రాయలసీమకు ఒక విశ్వవిద్యాలయం, రాష్ట్ర శాసనసభలో జిల్లా ప్రాతిపదికపై స్థానాల ప్రాతినిధ్యం, ఇరిగేషన్ పథకాల అమలు, మంచినీటి వసతి, పారిశ్రామిక అభివృద్ధి—మొదలగునవి ఎన్నో జరుగవలసి యున్నది. నేటివరకు ఈ ఒప్పందం అమలుకాక పోవడంవల్ల రాయలసీమ తరచు క్షామానికి గురి అవుతూ ఇంకను వెనుకబడి ఉన్నదని ఆయన విచారం వెలిబుచ్చారు. శ్రీ బాగ్ ఒప్పందాన్ని శీఘ్రగతిని అమలు జరపాలని, రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించాలని ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన మహాసభ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని గూర్చి ఆయన ప్రస్తావించారు.

కావలెను

దక్షిణ ఇండియాలో పేరొందిన పార్సెల్ కారియర్ ఆర్గనైజేషనుకుదిగువచోట్ల పార్సెల్ బుకింగ్ ఏజంట్ల నియామకమునకు దరఖాస్తులు కోరడమైనది.

ఆంధ్రప్రదేశ్		మైసూరు
1. అనకాపల్లి	7. కాకినాడ	1. హుబ్లీ
2. చిత్తూరు	8. పార్వతీపురం	2. హాసన్
3. ద్వారపూడి	9. నంద్యాల	3. కడూర్
4. గుంటూరు	10. రాజమండ్రి	4. మైసూరు
5. గుంతకల్	11. విజయనగరం	5. మంగుళూరు
6. ఇచ్ఛాపురం	12. విశాఖపట్నం	6. షిమోగా

మంచి గోడౌను సౌకర్యములతో స్థానికంగా పలుకుబడి కలిగియుండి అనుభవంగలవారు తమ దరఖాస్తులను 15 రోజులలో పంపవలసిందిగా కోరడమైనది. ఏజన్సీకి వారు కావలసిన సెక్యూరిటి డిపాజిట్లు చెల్లించగలిగి వుండవలెను.

బాక్సు నం. 2592,

కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ-3.

రెండూ వుంటే మంచిది....

బాగా వ్రాయును.

విల్సన్ కలాలు

ముఖ్యంగా అలాయ్ టిప్‌తో 0.8 ఎం ఎం బాల్ పాయింటు సులభంగా జారిపోవును.

ఆరుపుల్లు, ఐదు రంగుల పువు

సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

కిరన్ అండ్ కంపెనీ

73—75 షంశేట్ స్ట్రీట్, బొంబాయి—2.

ఫోన్: 324432

తయారు చేసినవారు:

బాలకృష్ణ పెన్ ప్రైవేట్ లిమిటెడ్

నగర్‌దాస్ రోడ్, అంధేరి,

బొంబాయి—69. ఏ. ఎస్.

ఫోన్: 574321 (3 లైనులు)



THE MOST DEPENDABLE NAME IN WRITING

స్టేట్ బ్యాంకు సమ్మెవలన తుపానుబాధితుల అగచాట్లు

నర్సరావుపేట, వినుకొండ, పల్నాడుతాలూకాలో ఆర్థిక సహాయం పంపిణీ నిలిపివేత

నర్సరావుపేట, జూన్ 25: తుపానువల్ల పూర్తిగా ఇండ్లను కోల్పోయిన నిరాశ్రయులకు ఇండ్లు నిర్మాణానికి ఈ తాలూకాలోని రాజాపేట గ్రామములో 70 యిండ్లు, గొట్టిపాటి గ్రామములో 50 యిండ్లు, నిర్మాణమునకు, ఒంటుకు క్రిస్టియన్ రిలీఫ్ కమిటీవారు అంగీకరించారు. ఒక్కొక్క గృహానికి సుమారు 5 సెంట్ల భూమి చొప్పున ఆ రెండు గ్రామాలలో సేకరించి కాలనీ నిర్మాణానికి రిలీఫ్ కమిటీ వారికి యిచ్చుటకు రివిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ ఎన్. నాగభూషణరావు పర్యవేక్షించారు.

ఈ ప్రాంతపు గ్రామాలలో రోజుకు మూడు గ్రామాలలో పర్యటించి, అవసరమయిన చికిత్స చేయుటకు సంచార వైద్య బృందము పని చేయుచున్నది. ఈ కార్యక్రమాన్ని 5 రోజులు నిర్వహిస్తారు.

ఈ నెల 20 వ తేదీ వరకు నర్సరావుపేట తాలూకాలో తుపాను వల్ల నష్టపడిన వారికి రు. 34, లక్షలు, వినుకొండ తాలూకాలో రు. 8 లక్షలు, పల్నాడు తాలూకాలో 4 లక్షలు, పంపిణీ చేశారు. ఇంకా రు. 14 లక్షల పంపిణీ స్టేటుబ్యాంకు సమ్మెవల్ల నిలిచి పోయింది.

నర్సరావుపేట పంచాయతి సమితి అధ్యక్షుడు శ్రీ కొండవీటి కృష్ణారెడ్డి, సంతమాగులూరు సమితి అధ్యక్షుడు శ్రీ చింతా వీరయ్యస్వామి తుపానువల్ల సంభవించిన భయంకర పరిస్థితులను ఎదుర్కొనుటలో ఏకకాలమందు సర్వవిధ సహాయ కార్యక్రమాలను స్వల్ప వ్యవధిలో అతి దక్షతతో నిర్వహించుచున్న రెవిన్యూ డివిజనలు ఆఫీసరు శ్రీ ఎన్. నాగభూషణరావు, తహసీల్‌దారు, శ్రీ పి. లాజరస్ల విధి నిర్వహణను గురించి తమ పూర్తి సంతృప్తిని వెల్లడించారు. (ప్ర. వి.)

హిందువులుగా 250 మంది క్రైస్తవులమార్పు

కోయంబత్తూరు, జూన్ 24: విశ్వహిందూ పరిషత్ కోయంబత్తూరు కేంద్రం ఆధ్వర్యాన 70 క్రైస్తవ కుటుంబాలకుచెందిన 250 మంది క్రైస్తవులు నిన్న ఇక్కడకు దగ్గరగాగల లక్కనాయకంపట్ల కాళికాదేవి ఆలయంలో తమ మతం మార్చుకొని హిందువులయ్యారు.

కృష్ణాజిలాలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు స్థానాలు నిర్ణయం

మచిలీపట్నం, జూన్ 25: కృష్ణాజిల్లాలో ఈవిద్యాసంవత్సరం నుండి జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మచిలీపట్నం, నున్నపరం, కైకలూరు, అవనిగడ్డ, తిరువూరు, గుడ్లవల్లేరులను ఎన్నుకొన్నదని జిల్లా విద్యాధికారి శ్రీ ఎన్. వెంకటస్వామినుండి తెలుస్తున్నది. మచిలీపట్నంలో నోబిల్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల హైయ్యర్ సెకండరీ స్కూలును ఎన్నుకొన్నారు. ఇందు నిమిత్తం ప్రజలు 1 లక్ష డిపాజిట్ చేయాలని కోరారు. (మ. వి.)

దీర్ఘకాలం బెల్టు మన్నికకై

డన్‌లప్ మేక్స్‌లెట్ వి బెల్టులు



★ శక్తివంతమైన పవర్ ట్రాన్స్‌మిషన్.

★ నాణ్యమైన ఉపయోగ లక్షణాలు.

★ వివిధ రకాల సైజులు.

మిల్లు, కర్మాగారాలు, కార్ఖానాలు, గనులు, వంటి పరిశ్రమలలోను మరియు సరిక్రొత్త యంత్ర సాధనాలపై ఫిట్టింగులుగాను బహు నమ్మకమైన ఇంకనూ పొదుపైన పవర్ ట్రాన్స్‌మిషన్ విధానానికి డన్‌లప్ మేక్స్‌లెట్ 'వి' బెల్టులు మిక్కిలి యోగ్యమైనవి.

భారతీయ ప్రమాణ నిర్ణయం 2494-1964 కు అనుగుణ్యమైంది.

డన్‌లప్ ఇండియా లిమిటెడ్.

Bensons/MAX/42A/1 TEL

మిల్లర్లవద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 25: ఆహారసంస్థవారు నిర్ణయించిన నాణ్యతకంటె తక్కువ స్థాయిలో ఉన్న, వర్షంలో తడిసిపోయిన ధాన్యం 30 వేలటన్నులు గుంటూరుజిల్లాలో మిల్లర్లవద్ద పేరుకుపోయి ఉన్నాయని రెవెన్యూ బోర్డు ప్రభుత్వముయొక్క మేజర్ ఎన్. కె. గురుస్వామి నేడు ఇక్కడ పత్రికా ప్రతినిధులతో చెప్పారు. ఆయన గుంటూరు జిల్లాలో పర్యటన ముగించుకొని తిరుగుప్రయాణంలో ఇక్కడకు చేరుకున్నారు.

తుఫానులో దెబ్బతిని చెడిపోయిన ధాన్యం ఎంతతక్కువరకందైనా ఆహారసంస్థ కొంటుందనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడిందని కాని ఆహారసంస్థ మరిచెడిపోయిన ధాన్యం కొనజాలదని ఆయన చెప్పారు.

''మామూలుగా 6 శాతంవరకు రంగు చెడిపోయినా, 15 శాతంవరకు నూకలు ఉన్నా ఆహారసంస్థ అటువంటి ధాన్యాన్ని కొంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా 12 శాతం రంగుచెడిపోయినా, 30 శాతం నూకలు ఉన్నా కూడా ఆ ధాన్యంకొనాలని ప్రభుత్వం ఉత్తరువు జారీచేసింది. అయితే గుంటూరు జిల్లాలో ఉన్న ధాన్యం అంతకంటె మరీతక్కువరకంలో ఉన్నాయి అని మేజర్ గురుస్వామి చెప్పారు.

కృష్ణాజిల్లాలో రైతులవద్ద, మిల్లర్లవద్ద కూడా రెండు పంటల ధాన్యం ఉన్నాయనీ, గుంటూరుజిల్లా ధాన్యంతో పోలిస్తే ఇవి మంచిస్థితిలో ఉన్నాయనీ ఆయన వెల్లడించారు.

వాగన్లు లభించక పోవటంవల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో 70,000 టన్నుల, తూర్పుగోదావరి జిల్లాలో 24,000 టన్నులు కృష్ణాజిల్లాలో 14,000 టన్నులు, గుంటూరుజిల్లాలో 3000 నుండి 4000 టన్నులు మిల్లర్లవద్ద నిలవ ఉండిపోయినాయని మేజర్ గురుస్వామి తెలియచేశారు.

బనగానపల్లి సబ్‌తాలూకాలో అటవీభూముల ఆక్రమణ

కర్నూలు, జూన్ 25: ఇక్కడకు 70 మైళ్ళ దూరంలో బనగానపల్లి సబ్‌తాలూకా హద్దులలో మద్దులేటిస్వామి ఆలయ సమీపంలోని అడవుల్లో భూములను గతవారం కొందరు గ్రామస్థులు ఆక్రమించారు. అడవి రక్షక దళంవారు స్థానిక పోలీసుల సహాయంతో వారిలో 50 మందిని అరెస్టుచేసి చట్టవిరుద్ధంగా భూములను ఆక్రమించారనే చార్జిపై బనగానపల్లి మున్సిఫ్ ఎదుట వారిని హాజరు పరచారు.

ఈ ఆక్రమణ నక్సలైట్ చర్యయేనా అని కర్నూలు కలెక్టరు శ్రీ జయకర్ జాన్సన్‌ను ప్రశ్నించగా నక్సలైట్ చర్యలనుపోలి ఉన్నప్పటికీ దీనిని నక్సలైట్ చర్యగా తాను పరిగణించనని ఆయన చెప్పారు.

దోనేపూడి, జూన్ 25: గతంలోవలెనే వరుసగా ఐదుసారులవలెనే ఈ సంవత్సరం కూడా గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దోనేపూడి లోని జిల్లా పరిషత్ హైస్కూలు నుంచి ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు 32 మంది ఉత్తీర్ణులైనారు.



దిట్టమైనది! అపాయము లేనిది! అందమైనది!

ఈ ఫ్యూజ్-స్విచ్, చిరకాలము నమ్మకంగా పనిచేసేలా ప్రత్యేక డిజైనులో తయారు చేయబడినది.
ఇది ఇల్లు, ఆఫీసులు మరియు కార్ఖానాలలో పెట్టుటకు ఉత్తమమైనది. దీని రేటింగ్, 50 సైకిల్స్, 240 వోల్టులలో 16 ఆంపియర్లు. ఇది రీ-వయర్ చేయగల ఫ్యూజ్‌లతో లేక 'హెచ్‌ఆర్‌సి' ఫ్యూజ్‌లతో లభిస్తోంది.
అల్యూమినియం తీగలకు అనుగుణ్యంగా దీనికి క్లేంప్ రకపు టెర్మినల్స్ గలవు. తీగలను జోడించుటకు దీనిలో ఎక్కువ చోటు గలదు.
ఈ ఫ్యూజ్-స్విచ్ IS 4047-కు సరిపోయేలా నిర్మింపబడినది. ఎక్కువ వివరములకు చిన్న సాంకేతిక పుస్తకము SP 50042 కావాలని అడగండి.

స్విచ్‌గియర్ డివిజన్

లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్

పి. ఓ. బాక్సు 278, బొంబాయి 1. పి. ఓ. బాక్సు 323, న్యూ ఢిల్లీ
పి. ఓ. బాక్సు 619, కలకత్తా 16. పోస్ట్ బ్యాగ్ 5247, మదరాసు 2

SWT 954

అధికారం పొందిన స్టాకిస్టులు:

విజయవాడ: శేఖర్ అండ్ రావు. సికింద్రాబాద్ మరియు విశాఖపట్టణం: యునైటెడ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్. అనంతపూర్: శ్రీరామా మోటార్ అండ్ జనరల్ స్టోర్సు





బ్యాంకుల జాతీయకరణకు మైసూరు మంత్రి విముఖత

మైసూరు, జూన్ 24: బ్యాంకులను జాతీయం చేయాలన్న వాదనకు స్వస్తి చెప్పాలని మైసూరు ఆర్థికమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే నిన్న ఇక్కడన్నారు. జీవితభీమా సంస్థను, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ను జాతీయం చేయడంవల్ల ఎవరికీ సంతృప్తి కలగలేదని ఆయనన్నారు. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిని ప్రారంభిస్తూ, జాతీయం చేయడం ద్వారా కంటె కొంత అజమాయిషీని విధించడం ద్వారానే బ్యాంకులను సమాజానికి మరింత ఉపయోగపడేటట్టు చేయవచ్చునని ఆయన సూచించారు. ప్రభుత్వోద్యోగులకు సంస్థల నిర్వహణ బాధ్యతలను అప్పగించినంత మాత్రాన మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తే అది తప్పుడు అంచనా అవుతుందని, ఉత్పత్తి అన్నింటికంటే ముఖ్యమని, తర్వాతనే పంపిణీ వస్తుందని అన్నారు.

బ్యాంకులు ప్రజలనుండి సేకరించే నిధులను సమాజాభివృద్ధికి వినియోగించాలని అన్నారు. మైనర్ ఇరిగేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాలకు సహాయపడి గ్రామీణ ప్రాంతాలవారికి అధిక సేవ చేయవలసిందిగా ఆయన సూచించారు.

గౌహతి, జూన్ 24: అస్సాం పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా టి.ఎన్. బోరాను నియమించారు. 19 నుండి ఆయన అధికారాన్ని స్వీకరించారు.

రేడియో

శుక్రవారం, జూన్ 27
శ.క. 1891 ఆషాఢ 6

హైదరాబాద్ ఎ 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గాంధిమార్గము, 8—30 వాద్యగోష్ఠి, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణిమండలి, 1—40 చిత్రసీమ, 1—50 తెలుగులో వార్తలు, సా: 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు: వార్తా ప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 శుభవార్త: నాటిక, 7—30 చిత్రసీమ, 7—45 రసమంజరి, సాహిత్యకార్యక్రమము, 8—15 రసతరంగం, 8—45 నోరి నాగభూషణం: వయొలిన్, 9—15 చిత్రసీమ, 9—30 టి.టి. సీత, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గాంధిమార్గము, 7—30 బి.హెచ్. కనకదుర్గాంబ: వీణ, 8—30 హైదరాబాద్ వలె, మ: 12—30 కార్మికుల కార్యక్రమము 1—00 తరుణిమండలి, 1—50 తెలుగులో వార్తలు, సా: 5—30 బి. హెచ్. కనకదుర్గాంబ: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారము, 6—30 చల్లపల్లి కృష్ణమూర్తి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వంటసీమలు, 7—45 రసమంజరి, 8—15 నవతరంగిణి, 8—30 చల్లపల్లి కృష్ణమూర్తి, 9—15 చిత్రతరంగిణి, 9—30 హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ

ఉదయం. 6—00 వందేమాతరం, మంగళగానం, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుల్‌వాక్కు, 6—45 ఎస్. నారాయణస్వామిపిళ్లై. నాదస్వరం, 7—30 గాంధి అంజలి. 8—00 రాగం, తానం, పల్లవి, వి.వి. శఠగోపన్, 8—45 చిత్రగానం, 9—15 పి. జయలక్ష్మి రామస్వామి, 9—45 వాద్యసంగీతం, 10—00 ఎస్. నారాయణస్వామి పిళ్లై. నాదస్వరం, 10—30 మధురసంగీతం, మ. 12—00 కార్మికుల కార్యక్రమము, 12—30 టి. పి. వైద్యనాథన్, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సా: 5—30 సంగీతశిక్షణ, 5—45 మెల్లిసై, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్యసంగీతం, 7—30 వ్యవసాయదారులకు 9—15 కె.బి. సుందరాంబాల్, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని 7—00 తెలుగులో వార్తలు 7—15 భక్తిగీతం 7—30 భక్తికోవై మ: 1—40 మద్రాస్ ఎ వలె 1—50 తెలుగులో వార్తలు సా: 6—30 గజేంద్ర మోక్షం: హరికథ 7—00 తెలుగులో వార్తలు 7—15 సి. జయలక్ష్మి రామస్వామి 7—45 గీతమాలిక 8—15 అంజలి 8—30 వాద్యసంగీతం 9—15 ఢిల్లీనుండి రిలే 10—35 ప్రసార సమాప్తి.





Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

ఆంధ్రప్రభ



సంపుటి : 34 సంచిక : 175 విజయవాడ 27-6-1969 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

తెలంగాణాపై ఎట్టి పరిష్కారానికైనా ప్రశాంత పరిస్థితి అవసరం

అగ్రనాయకుల సలహామేరకే తాను తగిన చర్యలు తీసికొన్నట్లు ముఖ్యమంత్రి విస్పష్టప్రకటన

ఢిల్లీ సూచనలు త్రోసిపుచ్చి ఆందోళన ఉధృతం చేసినందున చెన్నారెడ్డి ప్రభృతులను అరెస్టు చేయవలసి వచ్చిందని వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 26:

ఆందోళన విరమించి సమస్యా పరిష్కారానికి తగిన పరిస్థితిని కల్పించవలసిందని కేంద్ర నాయకులు చేసిన విజ్ఞప్తిని త్రోసిపుచ్చి ప్రజాసమితి నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసినందున శాంతిభద్రతల స్థాపన ప్రధాన కర్తవ్యంగా భావించి ప్రభుత్వం వెంటనే కొన్ని చర్యలు తీసుకొన్నదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు ప్రకటించారు. శాంతిభద్రతల పునరుద్ధరణ విషయంలో ఇంతవరకు తీసుకొంటున్న చర్యలు, ఇకముందు తీసుకొనదలచిన చర్యలకు అగ్రనాయకుల సలహా తప్పక ఉండగలదని స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రాంతం అభివృద్ధికి, చివరకు రాజకీయ పరిష్కారానికయినా ప్రశాంత పరిస్థితి నెలకొనడం అవసరమని, అందువల్ల ఉద్రిక్త పరిస్థితిని ఉపశమింపచేసి శాంతి భద్రతల పునరుద్ధరణలో ప్రభుత్వానికి సహకరించవలసిందని ముఖ్యమంత్రి తెలంగాణా ప్రజలకు విలేఖరులగోష్ఠిలో విజ్ఞప్తిచేశారు.

నేటి పరిస్థితులలో ఎట్టి పరిష్కారమార్గం తలపెట్టినప్పటికీ అది మొత్తం తెలంగాణా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వుండవలసిన అగత్యం కలదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య మనగా ప్రజా సంక్షేమమే నని, శాంతి భద్రతల పునరుద్ధరణకు తాను తీసుకుంటున్న చర్యలు, ఇకముందు తీసుకొనదలచిన చర్యలన్నింటికీ పెద్దల సలహా ఉండగలదని అన్నారు.

"ఆందోళనలవల్ల ఉద్రిక్త పరిస్థితులవల్ల సతమతమవుతున్న ప్రజలకు శాంతిభద్రతలను సమకూర్చడానికి పెద్దల సలహామేరకు అవసరమైన చర్యలు తీసుకొనక తప్పదు" అని బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.

ఎన్. జి. ఓ. ల సమ్మెను ప్రస్తావించి, ఎన్. జి. ఓ. ల సమస్యలు ఏమైనా వున్న పక్షంలో కేంద్రప్రభుత్వం ఎలా పరిష్కరించగలదో అర్థం కావడం లేదు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించగలదని అని అన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్. జి. ఓ. లు తమ సమస్యలు తెలియజేసే అధికారం కలదని, వెనుక విజ్ఞప్తులు ఏమైనా చేసివున్న పక్షంలో తప్పక పరిశీలించగలమని, ప్రభుత్వం ఉద్యోగుల కోర్కెలను సానుభూతితో పరిశీలించగలదని హామీ యిచ్చారు. కాని, ఉద్యోగులు రాజకీయ ఆందోళనలలో పాల్గొనడం తగదని అన్నారు.

ప్రభుత్వ సహాయం

ప్రస్తుత ఆందోళనపట్ల ప్రభుత్వ వైఖరిని ప్రస్తావించి, ముఖ్యమంత్రి యిలా అన్నారు:

"ప్రభుత్వం చాల సహనంతో వ్యవహరిస్తున్న విషయం ప్రజలకు తెలుసు. తెలంగాణా ఆందోళనలో కొన్ని ఉద్రేకాలకు, ఆవేశాలకు అవకాశం కలదని తెలిసి ప్రభుత్వం సహనంతో వ్యవహరిస్తున్నది. ప్రజాసమితి నాయకులు భారీయెత్తున చట్టాన్ని ధిక్క

మిగతా 3 వ పేజీలో

రాజమండ్రి జైలు సౌకర్యాలు

ప్రశ్న: ప్రజాసమితినాయకులనుఅరెస్టుచేసి రాజమండ్రిజైలులో ఎందుకునిర్బంధించారు.

ముఖ్యమంత్రి: రాజమండ్రిజైలులో ప్రథమతరగతికి చెందిన సౌకర్యాలు ఉన్నాయి. నాయకులకు అనుగుణమైన సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. జిల్లాకలెక్టర్, జడ్జి, జైలు సూపరింటెండెంటువీరినికలుసుకునివారికి అవసరమైన సౌకర్యాలు చూడవలసిందనీ 'ఏ తరగతి ఖైదీలకంటె ఎక్కువసౌకర్యాలు కల్పించవలసిందని సూచించాను. శ్రీకొండాలక్ష్మణ్ సతీమణి నాతో మాట్లాడారు. ఆమెకుకూడా ఇదేహామీఇచ్చాను. తూర్పుగోదావరి జిల్లాలో తన కూతురు, సోదరి ఉన్నారని శ్రీమతి కొండాలక్ష్మణ తెలియచేశారు. శ్రీ కొండా లక్ష్మణను కలుసుకోడానికి వీరికితగిన సౌకర్యాలు కల్పిస్తాము. శ్రీ చెన్నారెడ్డి సతీమణి శ్రీమతి సావిత్రీదేవి కూడా నాతోమాట్లాడారు. శ్రీ చెన్నారెడ్డి విషయమై ఆందోళన పడవలసిన అవసరంలేదని, అన్నివసతులు కల్పించగలమని ఆమెకు హామీ యిచ్చాను.

జూన్ 25 బుధవారంనాడు, హైదరాబాద్ అబిడ్ రోడ్డు ప్రాంతంలో సాయుధ పోలీసులుఆందోళనకారులను తరిమివేస్తున్న దృశ్యం

గౌలిగూడాలో పోలీస్ కాల్పులు: ఒకరి మృతి

పోలీస్‌దళంపై జనంగుంపుల రాళ్ళవర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 26—

ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటలకు హైదరాబాద్ గౌలిగూడ ప్రాంతంలో దౌర్జన్యానికి దిగిన ఒక జనం గుంపును చెదరగొట్టేనిమిత్తం, పోలీసులు కాల్పులు జరపగా ఒక వ్యక్తి మరణించాడు. మరి ఒకరు గాయపడ్డారు. జనం గుంపులు రాళ్ళు రువ్వగా ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ డజనుమంది పోలీస్ సిబ్బంది గాయపడినట్లు తెలుస్తున్నది.

పోలీసులు చెదిరిపొమ్మని ఎన్ని సార్లు చెప్పినా, జన సమూహం పెడ చెవినపెట్టింది.

గౌలిగూడ ఫైర్ స్టేషన్‌వద్ద మెయిన్ రోడ్డుకు టెలిఫోన్ ఎక్స్‌చేంజికి మధ్య ఒక సందులో జనం గుంపులు కాపలా కాస్తున్న ఒక పోలీస్ బృందంపై రాళ్ళ వర్షం కురిపించ సాగారు.

నేటిసాయంత్రం గౌలిగూడాలో జరిగిన పోలీస్ కాల్పులలో మరణించినవ్యక్తి శ్రీవినోద్ కుమార్ అని అతను గౌలిగూడాలో నివసిస్తున్న 19 సంవత్సరాల యువకుడని తెలుస్తున్నది.

గౌలిగూడా ప్రాంతం అంతటా టెలిఫోన్ తీగలు, పడగొట్టిన ఎలక్ట్రిక్ స్తంభాలు, ఎలక్ట్రిక్ తీగలతో నిండిపోయింది. రోడ్లపై రాళ్ల గుట్టలు కనుపించాయి. గౌలిగూడా వ్యాపారాలన్నీ పోలీసులు వలయంపన్ని మూసివేశారు.

పోలీస్ కాల్పుల తరువాత జనం గుంపులు రాళ్ళు రువ్వసాగారు. పోలీసులు జనం గుంపులను సందులు, గొందుల్లోకి తరిమికొట్టారు.

పోలీసులు కాల్పులు జరపడానికి ముందు బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జి చేసారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ...

పైపులనుంచి జనంగుంపులు వచ్చి పోలీసులను చుట్టుముట్టాయి.

గాయపడినవిద్యార్థినిఉస్మానియాఆస్పత్రిలో చేర్చారు. అతనికి బుజంపై తుపాకిగుండు దెబ్బ తగిలింది. అయితే అతనికి ఏ విధమైన ప్రమాదం లేదని ఆస్పత్రి అధికారులుఅన్నారు.

నిన్న ఈ స్థలంలోనే జనం గుంపులు, ఒక దుకాణంపై దాడి చేసి తుపాకులను, మందు గుండు సామగ్రిని దోచుకోడానికి ప్రయత్నించారు.

జనం గుంపులు ఈ రోజు కూడా ఇదే స్థలంలో దౌర్జన్య చర్యలకు దిగారు. జనం గుంపులు దగ్గరే ఉన్న దుకాణాల బోర్డులను పెరికివేసి కుప్పగాపోసి తగుల పెట్టారు. ఒక ఘట్టంలో పోలీసులపై రాళ్ళవర్షం కురిపించడం తీవ్రంకాగా పోలీసులు సందుల్లోకి పారిపోవలసి వచ్చింది. జనం వారిని సందుల్లోకి తరిమికొట్టి రాళ్ళు తీవ్రంగా విసరసాగారు. ఈ ఘట్టంలో పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చింది.

జనం గుంపులు రాళ్ళు రువ్విన ఫలితంగా ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌తో సహా 13 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.

కాల్పులు జరిగిన ఒకగంట తరువాత తిరిగి జనం గుంపులు ... పోలీస్‌ను ... ఎక్స్‌చేంజి ... సందుల్లోకి ... గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. జనంగుంపులకు పోలీసులకు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగింది.

ఆచూకీ తెలియని శ్రీధరరెడ్డి

హైదరాబాద్, జూన్ 26:

తెలంగాణా ప్రజాసమితి చైర్మన్ శ్రీ ఎం. శ్రీధరరెడ్డి ఆచూకీ తెలియడంలేదు ఆయనకోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి అజ్ఞాతవాసంలోకి వెళ్ళినట్టు భావిస్తున్నారు

యన్. జి. ఓ. ల సమ్మె

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణా ఎన్. జి. ఓ. లు సమ్మె ప్రారంభమై ఇది 17వ రోజు. ఈ రోజు కూడా వారు సమ్మె కొనసాగించారు.

రాష్ట్రంతాజాస్థితి కేంద్రం నిరీక్షణ

న్యూ ఢిల్లీ, జూన్ 26: తెలంగాణా సమస్య పరిష్కారానికి ఒక కొత్త ప్రయత్నం దేనినైనా ప్రారంభించేలోగా పరిస్థితిని అదుపులో పెట్టడంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో కేంద్రం వేచిచూడ గలదు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రికి ఎప్పటికప్పుడు వివరం తెలుపుతూ ఉన్నారు. ఇక త్వరలో ఉపప్రధాని హైదరాబాద్ సందర్శన అవకాశం కూడా లేనట్లే. తెలంగాణా నాయకులు ముఖ్యంగా పట్టుబడుతున్న కోర్కెలు అంటే, రాష్ట్రపతి పాలన విధించడం, నాయకత్వం మార్చడం, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం— ఇవి కేంద్ర నాయకులకు ఆమోదయోగ్యంగా లేవు కనుక, వ్యవహారం సాఫీగా పరిష్కరించడానికి అవకాశం చాలా స్వల్పం. తెలంగాణా నాయకులలో పెక్కుమందిని అరెస్టుచేయడంవల్ల త్వరలో చర్చలు పునః ప్రారంభమయ్యే అవకాశాలు కూడ సన్నగిలినట్లు ఢిల్లీ వర్గాలవారు భావిస్తున్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి విదేశ పర్యటన ముగించుకుని జులై 3 న తిరిగి వచ్చిన తరువాతనే ఉన్నతస్థాయి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. శ్రీదేశాయ్ ఆ మరునాడే జులై 4 న పశ్చిమ జర్మనీ వెళ్లవలసి ఉన్నది.

కాంగ్రెస్‌మాజీఅధ్యక్షుడు శ్రీసంజీవయ్య నేడు శ్రీ దేశాయ్‌ని, శ్రీ చవన్‌ను కలుసుకొని చర్చలు జరిపారు.









దేవి ఫిలింసు ప్రైవేట్ లిమిటెడ్. మద్రాసు
దేవి ఏజన్సీస్, సికింద్రాబాద్
దేవి 35/70 ఎంఎం ప్రొజెక్టర్లు మరియు
ఆల్-ట్రాన్సిస్టర్ సౌండ్ సిస్టం (ఏ. పి. లో మొదటిది) తో
సికిందరాబాద్-ఏ.పి. యందు
సంగీత సినిమా
ప్రారంభిస్తున్న సందర్భంలో
శ్రీ జైనారాయణ్ మిశ్రాకు
అభినందనలు అందజేస్తున్నారు
(S.K.P.)

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

చిట్టిపెద్ది విశ్వేశ్వరరావు (బబ్బి) 8 సం.లు. తెల్లని ఛాయ, సన్నం. బక్కపలచన. తెల్లగళ్ల పొడుగు చొక్కా, నల్లని నిక్కరు. ఆచూకీ తెలిపినా, వప్పగించినా రు 116— బహుమతి ఇవ్వబడును. తల్లి దిగులుతో వున్నది. ఇట్లు,

తండ్రి, బత్తిన శ్రీరామేశ్వరరావు
కేరాఫ్ యరసాని నాగభూషణం
తెలగపాలెము, పొన్నూరుపోస్టు,
బాపట్ల తాలూకా, గుంటూరుజిల్లా.

పాలసీ పోయినది

జీవిత బీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(1956 జీవితబీమా కార్పొరేషన్ అక్టు క్రింద స్థాపితము)
డివిజనల్ ఆఫీసు, హైదరాబాద్

శ్రీ కంచర్ల రామయ్య, వెండివ్యాపారస్థులు, గారి మంద్రి వారి జీవితముపై వేయ బడిన నెం. రు 377,89928 పాలసీ పోయిన కారణమున ఈ తేదీ నుండి ఒక నెల లోపుగా ఎట్టి అభ్యంతరములు మా వద్దకు రాకున్న యెడల డూప్లికేటు పాలసీ జారీ చేయబడును.

హైదరాబాద్, (సం) ఎన్. హెబ్బార్,
27—6—69 డివిజనల్ మానేజరు.

అమ్మకము

వరినారు అమ్మకము

మా వద్ద మంచి వరినారు అమ్మకము నకు సిద్ధముగా యున్నది. కావలసినవారు క్రింది అడ్రసుకు సంప్రదించండి.

వేమూరి వెంకటేశ్వర్లు, రామానగరం
చల్లపల్లి (పోస్టు) దివితాలూకా.

కావలెను

ఆంధ్ర గరల్సు హైస్కూల్, ఖమ్మం ఏ. పి.

హైస్కూల్ అసిస్టెంట్స్, లెక్కలు, ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు, తెలుగు (తెలుగు పండిట్స్ 1, 2) ట్రెయిండు గ్రాడ్యుయేట్లు, డ్రాయింగ్ మిస్ట్రెస్ కావలెను. ఉద్యోగములు పర్మినెంటు గవర్నమెంటు స్కేలు ప్రకారం జీతాలు. స్త్రీలకు ప్రాధాన్యం. దరఖాస్తులు కరస్పాండెంటుకు 30—6—69 లోగా చేరవలెను.

కరస్పాండెంటు

ఏజంట్లు కావలెను

1970 సంవత్సరపు మా ఫోటో ఆఫ్ సెట్ క్యాలండర్లకు ఆర్డర్లు బుక్ చేయుటకు ఏజంట్లు కావలెను. 40 శాతము వరకు కమీషను. వాసన్ ఆఫ్‌సెట్ (ప్రింటర్సు), పోస్టు బాక్సు నెం. 197. శివకాశి.

ఎడ్యుకేషనల్

నూతన సంవత్సరం లెక్కలు, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. పూర్తి వివరములకు విద్యార్థులు తెలుసుకొనుడు.

N.T.T College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

దాంతీ ఇండస్ట్రియల్ స్కూల్, రాజోలు, తూ.గో. జిల్లా.
(సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరు ఆంధ్ర ప్రదేశ్ వారిచే 1963 నుండి రికగ్నైజు చేయబడినది)

పై స్కూలునందు శిక్షణ పొందగోరు వారి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
(1) హేండ్‌లూమ్ వీవింగ్ అండ్ అగ్రికల్చర్—2సం.లు.
(2) టైలరింగ్, లేసు అండ్ ఎంబ్రాయిడరీ—2 సం.లు.
(3) కార్పెంటరీ అండ్ కాబినెట్‌మేకింగ్ —3 సం.లు.

దరఖాస్తులు 5.7.1969 తేదీలోగా మాకు చేరవలెను. సదరు స్కూలు నందు చేరువారు కనీసం 5వ తరగతి క్లాసులు చదివి యుండవలెను. ఉచిత భోజనవసతి ఏర్పాటు చేయబడును.

(మేనేజరు) గొల్ల చంద్రయ్య

టెండరు నోటీసులు

ముండూరు గ్రామ పంచాయతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకా, ముండూరు గ్రామపంచాయతిలో ఈ దిగువ తెలిపిన పని చేయుటకు ది 30—6—69 వ తేదీ పగలు 3గంటలలోగా టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు ఆదేరోజు సాయంత్రం 4 గంటలకు హాజరైన టెండరు దార్ల సమక్షమున కార్యనిర్వాహకాధికారిగారి వల్ల తెరువబడును.

కుమ్మరిబాదు కాలెక్సెడు కాల్వ నిర్మించుట.
ఎస్టిమేటు: రు 600 —
చెల్లించవలసినధరావత్తు: రు 30 —

గంధిచేని బలరామయ్య,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

శ్రీ సౌమ్యనామ సంవత్సర
అధిక ఆషాఢ శుద్ధ ద్వాదశి
1969, జూన్ 27 శుక్రవారం
ద్వాదశి ఉ 9—12 వరకు
అనూ ఔ 4—5 వరకు
వర్జ్యం ఉ 9-10 గం 10—41 వరకు

దివ్యశరీరం

ఊర్ధ్వభూమికలలోవారికి దివ్యశరీరం ఉంటుందని వేదాలలో వర్ణింపబడివున్నది. భూమిపై మానవ శరీరం తుట్టతుదకు ఇట్టిలక్షణాలు కలదిగా రూపాంతరం చెందగలదని కొందరు ప్రాక్పశ్చిమ యోగసంప్రదాయములవారి మతం. భావి మానవజాతి పొందనున్న ఆ దివ్యశరీరం రేడియో ధార్మికతా శక్తిసంపన్నమైనది కావచ్చు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 27 శుక్రవారం

ఇక ...?

ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధంవున్న నాయకులను అరెస్టుచేసే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ విధంగా ఎందర్ని నిర్బంధంలోకి తీసుకో వలసివుంటుందో, ఈ అరెస్టులకు అంతం ఎప్పుడో అధికారులు కూడా చెప్పలేరు. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనపై ఈ అరెస్టులు ఎలా పని చేస్తాయో కూడా చెప్పడంకష్టం. డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ ప్రభృతుల అరెస్టుకు నిరసనగా బుధవారం జరిగిన 'బంద్' ప్రశాంతంగా వెళ్లిపోయిందని చెప్ప డానికి వీలులేదు. జంట నగరాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జిల్లాల్లో పరిస్థితికి సంబంధించిన వివరాలు వెల్లడి కావడం లేదు.

రాజధానీ నగరంలోగాని, ఇతర ప్రాంతాల్లోగాని మామూలు పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతకాలం పడుతుందో అంచనా వేయడానికి తగిన ఆధారాలు కన్పించడంలేదు. తెలంగాణాలో ఏర్పడిన ఈ ఉద్రిక్తత ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారి పరిస్థితిక్రమంగా విషమిస్తున్నట్లు కన్పిస్తుంది. ఆంధ్రప్రాంతం జైలులోవున్నతెలంగాణానాయకుల భద్రత విషయంలో అకారణంగా ఆందోళన చేస్తున్నవారు తెలంగాణాల్లోవున్న వేలాది ఆంధ్రప్రాంతంవారి రక్షణ గురించి విచారించక పోవడం బాధగావుంది. గత ఆరుమాసాల సంఘటనలను గమనిస్తే ఆంధ్రులు తెలంగాణా ప్రాంతంలో గాలిలోవున్న దీపంలా వున్నట్లు కన్పిస్తుంది. ప్రభుత్వమైనా వీరి భద్రతకు తగుచర్యలను ఇంతవరకూ తీసుకోలేదు.

ఇవన్నీ ఇలాఉండగా తెలంగాణా అసలు సమస్యను పరిష్కరించడానికి ప్రారంభమైన ప్రయత్నాలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగింపడానికి ఎట్టి ప్రయత్నాలు జరగటం లేదు. "ఒకటి రెండురోజులు వేచిచూద్దాం" అని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప బెంగుళూరులో విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెసు అగ్రనాయకులు, కేంద్రప్రభుత్వ ప్రముఖులు ఆరుమాసాల్నుంచీ వేచి చూస్తూనేవున్నారు! ఈ లోగా రాష్ట్రంలో విధ్వంసకచర్యలు పెరిగిపోతున్నవి. ఆస్తినష్టం పెరిగిపోతున్నది. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచుతున్నవారు, ప్రోత్సహించుతూ వున్నవారిసంఖ్య పెరిగిపోతున్నది. చివరికి నాయకులను నిర్బంధించితే గాని శాంతి ఏర్పడదనే నిర్ణయానికి రాష్ట్రప్రభుత్వం రావలసివచ్చింది. ఇప్పటికి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసినదేమిటి? ఈ విషయాని కాంగ్రెసు అధ్యక్షుడు విచారించినట్లు కన్పించదు. బుధవారంరోజున కూడా కాల్పులు జరిగినందుకు తమవిచారం ప్రకటించారు. ఈ ఆందోళనకు బాలబాలికలను ఉపయోగించడంపట్ల కూడా వారువిచారం వెల్లడించారు. కాని కొత్తగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణా సమస్య పరిష్కారానికి ఏ చర్యలు తీసుకోదలచిందీ వివరించలేదు. ప్రత్యేక రాష్ట్రం, రాష్ట్రసమైక్యత విషయంలో వెనుకటి అభిప్రాయాలనే పునరుద్ఘాటించారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఇవన్నీ నిజమే. అయితే మరి కేంద్ర నాయకత్వం ఈ ఆందోళనకు అసలు కారణాన్ని తెలుసుకుని, ఆ హేతువును తొలగించేందుకు ఏమిచర్యలు తీసుకుంటుందో ఖచ్చితంగా ప్రకటించవలసిన సమయం వచ్చింది. కాలహరణంవల్ల సమస్య క్లిష్టం అవుతుంది, పరిస్థితి విషమిస్తుంది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గురువారం పత్రికావిలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ ఏ పరిష్కారమైనా రాష్ట్ర ప్రజలందరకూ ప్రయోజన కరంగా వుండాలనీ, ప్రజాస్వామ్యపరిరక్షణకుశాంతి భద్రతలను కాపాడ్డం ముఖ్యమనీ, అందునిమిత్తం వారిరెండురోజుల్లో తీసుకున్న చర్యలకు పెద్దల ఆమోదం వుందనీ ప్రకటించారు.

ఇవి ఏవీకూడా తెలంగాణా సమస్య త్వరలోనే పరిష్కారం కాగలదనే విశ్వాసాన్ని కల్గించడంలేదు. ఆ విశ్వాసం కలగనంతవరకూ పరిస్థితులలో మార్పురాదు.

తెలంగాణా ఆందోళన కేవలం శాంతి భద్రతల సమస్యేకాదనీ, రాజకీయ వ్యవహారంకూడా వున్నదనీ, కనుక శాంతి భద్రతలను నెలకొల్ప డంతోపాటు రాజకీయ పరిష్కారాన్ని కూడా సాధించవలసివుంటుందనీ శ్రీ చవన్ ప్రకటించిన తరువాత రాజకీయ పరిష్కారం నిమిత్తం జరిగిన ప్రయత్నాలు విఫలమై ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. కారాగార బద్ధులైన నాయకులను కాదని ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగే ప్రయత్నాలు ఫలించక పోవచ్చును. అయితే ఈ నాయకులు "తాముపట్టిన కుందేలుకు మూడేకాళ్లు" అనేదోరణిని మార్చుకోనంతవరకూ వీరితోజరిపే సంప్రతింపులు ప్రయోజనకరం కావు.

నాయకులను నిర్బంధించిన తరువాత ఏమిజరుగుతుంది? ఏమిజరగాలి అనే అందరూ ప్రశ్నిస్తున్నారు. వేచిచూచే దశ దాటిపోయింది. ఇక ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో కాంగ్రెస్ అగ్రనాయకులు ఖచ్చితమైన వైఖరిని ప్రదర్శింపకపోతే ఇంతతీవ్రచర్యలుకూడా నిష్ప్రయోజనమౌతవి. ఆంధ్ర — తెలంగాణా ప్రాంతాల మధ్య అపనమ్మకాలు పెరిగి పరస్పర అవిశ్వాసం ప్రబలి రాష్ట్ర సమైక్యతను కాపాడేందుకు జరిగే ప్రయత్నాలు ఫలించడానికి అవకాశంలేని పరిస్థితులు ఏర్పడతవి.

నక్సలైట్ల బెడద

శ్రీకాకుళంజిల్లా అక్కుపల్లి గ్రామంలో గత శనివారం మరొక దారుణకృత్యం జరిగింది. ఒక వ్యాపారస్థుని గృహంపై సుమారు 500 మంది నక్సలైట్లు వచ్చిపడి ఇంచుమించు రు 60 వేల విలువ చేసే అతని ఆస్తిని దోచుకొనడమే కాక అతనినిగూడా ఘోరంగా హత్యచేశారు. ఈ దుష్ట వ్యాపారమునకు ఒడిగట్టిన వారిలో పెక్కుమంది స్త్రీలుకూడా ఉన్నారంటే ఈ ముఠాలక్షణాలు ఎంత భయానకంగాఉన్నాయో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం తమ్ము ఏమిచేయగలదన్న ధీమాతో, ప్రభుత్వంపై సవాలు విసిరి ఇట్టిదుష్కృత్యాలకు వీరు యథేచ్ఛగా దిగుతున్నారనేది సుస్పష్టం.

ప్రభుత్వంతో గెరిల్లాయుద్ధాలు కొనసాగించి, ప్రభుత్వాన్ని కూలద్రోయడంద్వారా స్వాధికారాన్ని ప్రతిష్ఠించుకోడానికై ఉద్యమించిన యీ నక్సలైట్ కుదుళ్లను ఎంత త్వరగా విశ్లేషముగ నిర్మూలించివేస్తే అంతమంచిది. స్వకీయాధికారానికి ప్రతిద్వంద్వులుగా తయారౌతూ అరాజకం సృష్టిస్తూ వున్నవారిని ప్రభుత్వం ఉపేక్షించిన కొలదీ ప్రమాదమే. దీనికితోడు, స్వతంత్రభారతంలో స్వతంత్ర ప్రభుత్వపు ఏలుబడియందు తమ ధన మాన ప్రాణములకు రక్షణ వుండగలదనెడి విశ్వాసము జీవించే పౌరజనులకు అభయం కల్పించవలసిన బాధ్యతనుగుర్తించి ప్రభుత్వం అందుకొరకై తన శక్తియుక్తులను పూర్తిగా వినియోగించడంకూడా అత్యంతావశ్యకం.

శ్రీకాకుళంజిల్లాలోవలెనే, భద్రాచలం మన్నెగు ప్రాంతాలలో కూడా ఈ నక్సలైట్ల బెడద క్రమేణా తీవ్రరూపం ధరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని గట్టిగా ఎదుర్కొనేపూనిక పోలీసుశాఖలో ఇటీవల కొంతప్రస్ఫుటంగా కానవస్తున్నందుకు సంతోషించవలసినదే. కాని, మొన్న అక్కుపల్లి గ్రామంలో జరిగిన దారుణసంఘటనల వంటివి పునారావృత్తము లవుతూ వున్న తరుణంలో పోలీసుశాఖ కృషిని గురించి పెద్దగా సంతృప్తి చెందడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. శాంతి భద్రతలు రాష్ట్రమంతటా విలసిల్లుతూ వున్నాయనీ, మారుమూల ప్రాంతములలోకూడా వాటికి భంగం కలిగించే విషపు గూడులు ఎచ్చటనూలేవనీ అనిపించుకో గలిగినప్పుడుగదా, పోలీసుశాఖ సామర్థ్యమును గురించి ప్రశంసించుకోవలసినది.

ఆంధ్రయూనివర్సిటీ బి.ఎ; బి.ఎస్‌సి; బి.కాం పరీక్షా ఫలితాలు

[న్యూ రెగ్యులేషన్స్]

WALTAIR, June 26

Following is the provisional list of register numbers of successful candidates at the undermentioned examinations held by Andhra University in April-May.

B. A. Degree Exam (New Regulations)

PART I

Third Class: 556-A.
Passed in Part I (i) English: 128 144 146 265 361 475 518 522 526 529 557 559-A.
Passed in Part I (ii) A Language: 77 270 431 480
To be announced later: 299 405 430.

PART II

Third Class: 77 81 109 136 253 292 347 419 420 487 531 545 555-A
Passed in Subjects:
Mathematics (First Course): 9 19 21 79 134 169 303 311 317 434 533.
Mathematics (Second Course): 13
History: 29 31 36 38 58 60 64 89 138 45-A 74 84 213 32 33 36 42 43 44 55 56 78 83 89 91 98 325 31 63 69 70 71 72 73 74 76 85 88 90 431 48 53 55 70 83 85 93 532 39 54.
Economics: 18 26 31 33 44 47 67 68 84 86 91 93 94 96 99 100 01 02 04 05 43 58 59 79 83 93 95 96 98 201 03 07 08 16-A 17 20 21 28 29 35 45 46 49 50 51 72 73 74 76 81 85 302 18 19 20 21 33 38 40 43 72 81 410 34 35 47 53 82 92 501 02 03 06 07 08 10 12 38 46 49 50 51 52.
Politics: 34 54 56 62 63 64 83 88 89 91 93 111 12 14 38 40 43 45-A 82 209 36 39 41 55 56 73 76 80 83 302 445 46 48 70 88 423 24 43 45 50 57 67 83 88 93 97 500 13 32 33 43 48 54.
Philosophy: 515.
Psychology: Nil.
Sociology: 214.
Social Work: Nil.
Sanskrit: Nil.
Telugu: 110 120 293 390 514.
Hindi: 142 350
English: 118 290.
To be announced later: 160 165 171 230 254 299 300 312 326 337 384 386 430 452 466 486 504 544 553.
Withheld: 181 313.

B. Sc. Degree Exam (New Regulations)

PART I

Third Class: Nil.
Passed in Part-I (i) English: 4 273 279 428 434 564.
Passeed in Part-I (ii) A Language: 283 428 561 565.
To be announced later: 427.

PART II

Second Class: 467.
Third Class: 10 27 28 37 240 241 290 318.
Passed in Subjects:
Mathematics (First Course): 13 14 35 44 45 66 70 72 77 79 97 158 59 62 95 99 200 02 03 04 05 06 09 26 83 88-A 302 27 34 35 38 40 41 47 61 64 65 74 447 49 56 59 60 63 79 80 94 501.
Mathematics (Second Course). 303.
Physics: 23 24 29 43 54 59 82 157 71 91 215 23 30 34 82 320 40 48 49 56 76 441 43 50 51 53 54 80 82 86 509 12 14 15 17 19 20.
Chemistry: 29 50 54 61 94 116 24 75 97 98 246 48 50 63 320 48 49 51 53 87 91 94 400 09 86 88 527 28 37 39 41 44 46 47 48 50 53
Botany: 116 122 124 422 423 533 539 554 555 557.
Zoology 4 110 125 394 395 424 526.
Geology: 223.
To be announced later: 26 48 48-A 381 400-A 436 439.
Withheld: 81 156 354 357-A 538.

B. Com. Degree Exam (New Regulations)

PART I

Passed in Part-I (i) English: 73 75
Passed in Part-I (ii) Hindi: 34 79.

PART II

First Class: 81.
Second Class: 41.
Third Class: 5 19 20 39 58.
Passed in Part-II A: 3 7 8 24 38 42 43 60 63.
Passed in Part-II B: 32 53 68 69 70.
To be announced later: 83 84.

మురార్జీతో సంజీవయ్య సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 26: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీ డి. సంజీవయ్య ఉదయం ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్, హోమ్ మంత్రి శ్రీ చవన్‌ను కలుసుకొని ఆంధ్ర ప్రదేశ్‌లోని తాజాపరిస్థితినిగురించిచర్చించారు.

శ్రీ సంజీవయ్య కార్యక్రమం

హైదరాబాద్, జూన్ 26 : శ్రీ దామోదరం సంజీవయ్య 28 వ తేదీన విమానంలో ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తారు.

హైదరాబాద్‌లో ఆయన జులై 9 వరకు వుంటారు. ఆ తర్వాత ఆయన ఏ. ఐ. సి. సి. సమావేశానికి బెంగుళూరు వెళతారు.

బ్రిటన్‌లో అరపెన్నీ నాణెం రద్దు

లండన్, జూన్ 26 : బ్రిటన్‌నాణెములన్నింటిలోను తక్కువవిలువగల అరపెన్నీకి స్వస్తి చెబుతున్నారు. జులై 31 తరువాత అరపెన్నీలు ఉండవనీ, అధికార ప్రకటన వెలువడింది. ఫార్తింగ్ నాణేమును రద్దుచేసి చాలా కాల మయింది. దీనికంటే అరపెన్నీ విలువ రెట్టింపు అయినా బ్రిటన్‌లో ప్రస్తుతం అరపెన్నీతో ఏదీ కొనడానికి వీలులేదట.

కార్పొరేషన్ సిబ్బంది వాకౌట్

హైదరాబాద్, జూన్ 26 : తెలంగాణా నాయకుల అరెస్టుపట్ల నిరసనగా, జంట నగరాలలో కార్పొరేషన్ ఎన్. జి. ఒ. లు సుమారు 2000 మంది వారి ఆఫీసుల నుండి వాకౌట్ చేశారు.

తీవ్రరూపం ధరించిన ఇంజనీర్ల నిరుద్యోగ సమస్య

90 వేలమందికి ఉపాధి లేనిస్థితి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 26 : దేశంలో ఇంజనీర్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. 50 వేలమంది ఇంజనీర్లు ఉద్యోగాలకై అన్వేషిస్తున్నారు. దేశంలోని 138 ఇంజనీరింగ్ కళాశాలలు, 288 పాలిటెక్నిక్ సంస్థలు ఈ ఏడు పరీక్షల అనంతరం మరో 40 వేల మంది ఇంజనీర్లను నిరుద్యోగ హోదాలలో చేర్చడానికై బయటకు పంపనున్నవి. దీనితో రానున్న మాసం పరీక్షా ఫలితాలు ప్రకటించగానే మొత్తం 90 వేలమంది ఇంజనీర్లు ఉపాధికై అన్వేషణను సాగిస్తారు.

ఈ విపరీత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎట్టి పథకాలు యోచించడం లేదని దర్యాప్తు చేసిన పిమ్మట తెలుస్తున్నది.

విద్యా సంస్థలనుండి బయటపడ్డవారందరికీ ఉద్యోగాలను ఇవ్వడం కొరకు తాను పని చేయడం లేదని విద్యాశాఖ అంటున్నది.

ఉపాధి కల్పన అవకాశాలు పెంచే పారిశ్రామిక పురోగతికై మాత్రమే కృషి చేయుగలనని పారిశ్రామిక శాఖ అంటున్నది. "నా పని పథకాలు రూపొందించడమే" అంటుంది ప్రణాళికా సంఘం.

ఢిల్లీ, జైపూర్, మైసూరు, ఇంకా అనేక రాష్ట్ర రాజధానులలో వీధులలో 40 వేల మంది నిరుద్యోగ ఇంజనీర్లు ప్రదర్శనలు జరిపిన పిమ్మట, పార్లమెంటులో సభ్యులు ఆందోళన చెందుతూ ఈ విషయాన్ని గూర్చి ప్రసంగించిన అనంతరం ప్రభుత్వం ఈ సమస్యను గూర్చి ఆలోచించడం ప్రారంభించింది.

పరిష్కారానికై ప్రధాని తమ సహచరులను సహాయోపదేశ పరిచారు. దీని ఫలితంగా 14 అంశాల పథకాన్ని అప్పటి విద్యామంత్రి శ్రీ త్రిగుణసేన్ ప్రకటించారు. కాని, ఇప్పుడు ఆ పథకం ఏమైందో, ఎవరికీ తెలియదు. దానినిగూర్చి ఉన్నతాధికారులు అసలు లక్ష్యపెట్టనే లేదు. నాల్గవ ప్రణాళికను రూపొందించే సందర్భంగా సప్తాహిక పనిలో నిరుద్యోగ ఇంజనీర్లను చేర్చుకొనడం ఆ పథకంలోని ముఖ్యాంశం. దీనికి విభిన్న రాష్ట్రాలలో 2,000 మందికి మాత్రమే పని కల్పించబడింది.

ధర్మల్ విద్యుత్ కేంద్రాల పనికి ఇంజనీర్ పట్టభద్రులకు శిక్షణ యివ్వాలని మరొక పథకం రూపొందించారు. ఈ ప్రతిపాదనపై పని ప్రారంభించారు కాని, ఫలితాలు వచ్చే ఏడాది మాత్రమే తెలుస్తాయి. ఈ పథకం వల్ల 1,500 మందికి మాత్రమే ఉపాధి లభ్యం కాగలదు.

సైనిక సాంకేతిక సంస్థకు సాంకేతిక కమిషన్‌లో షార్టు సర్వీసును సృష్టించడం విద్యామంత్రి పథకంలో మరొక ప్రధాన అంశం. కాని దీనితో ప్రతిఏడు 350 మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి.

వ్యవసాయ ప్రాతిపదికగా లఘుపరిశ్రమలను నిరుద్యోగులైన ఇంజనీర్లు నెలకొల్పేందుకు ఆర్థిక సహాయం చేయడం పై పథకంలోని మరొక అంశం. ఈ పథకాన్ని మహారాష్ట్ర, గుజరాత్ అమలు పరచడం ప్రారంభించాయి. ఈ ప్రయోజనానికై కేంద్రం సహాయం చేయాలని చాలా రాష్ట్రాలు కోరాయి. ప్రభుత్వ కాంట్రాక్టు పని అర్హత గల ఇంజనీర్లకే ఇవ్వాలని ఆ పథకం సూచించింది. ఈ సూచనను గూర్చి ఆంధ్ర, గుజరాత్‌లు మాత్రమే తీవ్రంగా యోచించాయి.

ఈ సమగ్ర పథకం వలన మొత్తం 50 వేల మందికి 5 వేల మంది ఇంజనీర్లకు మాత్రమే ఉద్యోగాలు లభ్యమైనాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువ మంది ఇంజనీర్లకు పని లేకుండా పోయింది. రానున్న సంవత్సరం పరిస్థితి ఇంతకన్నా మెరుగుపడుతుందన్న ఆశ ఏకోశానా కనిపించడం లేదని ఇక్కడ అందరూ భావిస్తున్నారు.

విదేశ సహాయంపై అమెరికా ఆంక్షలు

సెనెట్ తీర్మానం

వాషింగ్టన్, జూన్ 26 : కాంగ్రెసు ప్రతినిధుల సభ ఆమోదం లేనిదే ఇతర దేశాలకు సైనిక, ఆర్థిక సహాయం విషయమై అమెరికా ప్రెసిడెంట్ ఎట్టి హామీలు యివ్వకుండా నిరోధించే నిమిత్తం ఒక రాజీ తీర్మానాన్ని అమెరికా సెనెట్ ఆమోదించింది. తీర్మానంపై వచ్చిన అభ్యంతరాలను సెనెట్ త్రోసిపుచ్చింది.

అమెరికా విదేశాంగ విధానం రూపొందించుటలో రాజ్యాంగరీత్యా సెనెట్‌కు గల హక్కుల పునరుద్ధరణకు వియత్నాం వంటి వివాదంలో అమెరికా జొరబడకుండా నివారించే నిమిత్తం సెనెట్ ప్రయత్నిస్తున్నది. తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 16 మంది వోటు చేశారు.

నిక్సన్ అనుకూలురైన కొందరు సెనెటర్లు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ తీర్మానాన్ని దీనికి ముందు సెనెట్ త్రోసిపుచ్చింది.

లేఖలు

'ఆంధ్ర కుటుంబాల వలస'

అర్యా,

ఆంధ్రప్రభ సంపాదకులు తమ నేటి సంపాదకీయంలో అన్నట్లుగా రాజధానిలో శాంతి భద్రతలు కరువై, అసలు ప్రభుత్వ మున్నదా లేదా అన్న భీతికలి పేర్పాటుకన్నాలగూండా చర్యలను సహించలేక, భరించలేక, ఆంధ్ర ప్రాంతాలకు వేలకొద్ది కుటుంబాలు వలస రావడం విచారకరం.

నాడు, విశాలాంధ్రోద్యమాన్ని వ్యతిరేకించిన శ్రీ వి. బి. రాజుగారిలాంటి తెలంగాణా వారు కులకు నేడు ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, అవమానాల్ని అరికట్ట వలసిన బాధ్యత లేదా ?

వారు ప్రభుత్వానికి నచ్చచెప్పి, తగు రక్షణ చర్యలు తక్షణం కల్పించవలసిన పనిలేదా ? ఆరు మాసాలనుండి వారు ఇతర తెలంగాణా మంత్రులు మిన్నకున్నందుకు వారి మౌనాన్ని మరొకవిధంగా భావించాల్సిన అవసరం ఏర్పడుతున్నది.

తెలంగాణా ఎనిమిది మంత్రులు శ్రీ బ్రహ్మానందరెడ్డిగారిని బలపరిచే తెలంగాణా ఎం. ఎల్. ఏ. లు, రాష్ట్ర సమైక్యతను కోరే వారేకదా ? వారందరూ కలిసినా కూడా ప్రజాసమితి, దాని నాయకులు పేర్పాటు ఉద్యమం పేర జరుపుతున్న అత్యాచారాల్ని ఆపలేరా ?

బాధ్యతగల నాయకులు ఉపేక్ష, ఉదాసీనత లను వదలి, వెంటనే ఆంధ్రుల రక్షణ చర్యలను చేపట్టాలి. గూండా చర్యలకు ప్రభుత్వాలు లొంగరాదు. గాంధేయ సిద్ధాంతాల్ని గౌరవించాలి.

సాంబశివరావు గడ్డం,
విజయవాడ.

ఖమ్మంజిల్లా ప్రజా ప్రతినిధులకు సవాలు

ఆర్యా, ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంతంలో చేరగలదని కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్‌కు కొందరు విన్నవించారు. ఆ విధంగా చెప్పడం తెలంగాణాఉద్యమం ప్రారంభింపబడిన ఖమ్మంప్రజల మనోభిప్రాయాలను ప్రతిబింబింపజేయడం ఏ మాత్రముకాదు. ఇది ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా చిత్రించడమేకాగలదు. ఈ సందర్భంలో ఈ క్రింది విషయాలు గమనించ వలసిందిగాకోరు తున్నాము.

పార్లమెంటు సభ్యులు ముగ్గురు పూర్వం తూర్పు గోదావరి జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన శ్రీమతి రాధాబాయి, శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ, శ్రీ కోట పున్నయ్యలు ఆంధ్రప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లా ప్రతినిధులే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి తిరిగితూతు గోదావరితో చేర్చాలని ప్రకటనలు చేస్తున్నారు.

శాసనమండలి సభ్యులిద్దరితో శ్రీమతి వాణీ రమణారావు, భద్రాచలం ప్రాంతానికి చెందినవారు కాగా, శ్రీ హీరాలాల్ మోరియా ఉత్తర భారతదేశానికి చెందినవారు.

ఇక ఎనిమిది మంది శాసనసభ్యులలోను శ్రీ జలగం వెంగళరావు ఆంధ్ర ప్రాంత నుంచి ఇక్కడకు జీవనోపాధికైరాగా, శ్రీ కారం కన్నయ్య భద్రాచలం ప్రాంతానికి చెందినవారు.

మిగతా ఆరుగురు శాసన సభ్యులలో శ్రీ రజబ్‌అలీ కమ్యూనిస్టుపార్టీకి చెందినవాడు కాగా ఆ పార్టీ సమైక్య రాష్ట్ర వాదాన్ని బలపరుస్తూ నిర్ణయించింది. శ్రీ కొమరం రామయ్య, శ్రీ కర్నల శాంతయ్యలకు అసలు సమస్యలే ఏ మాత్రమూ తెలియవు. వారు తమ నాయకులు చెప్పినట్లు వోటుచేయువారు. ఇక మిగతా ముగ్గురు శాసన సభ్యులు మాత్రమే మా జిల్లాకు ప్రాతినిధ్యం వహించవారు.

ఈ దృష్ట్యా ఈజిల్లా శాసన సభ్యులు, శాసనమండలిసభ్యులు, పార్లమెంటు సభ్యులుగాని శ్రీ గోగినేని సత్యనారాయణగాని రాష్ట్ర సమైక్యతను బలపరుస్తూ విజయవంతంగా బహిరంగసభను జరుపు కొన గలిగితే నేను ఎల్లుండు, ఖమ్మం జిల్లా ప్రజాసమితి శాఖ అనురద్దు చేయ గలనని సవాలు చేస్తున్నాను.

కొలిసెట్టి రామదాసు,
(కార్యదర్శి, తెలంగాణా ప్రజాసమితి, ఖమ్మం జిల్లా).

కొఠారి కమిషన్ సిఫార్సులు అమలు జరపాలి

ఆర్యా,

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్. జి. వో ల జీతాలు సవరించడం మిక్కిలి ఆనందదాయకము, హర్షదాయకము.

ఇదే విధంగా ఉపాధ్యాయులపై కూడా ప్రభుత్వం ఆదరము చూపి, కొటారి కమిషన్ సిఫార్సు ప్రకారం వారి జీతాలను సవరించగలరని ఆశతో ఉపాధ్యాయ వర్గమంతయు ఎదురు చూచుచున్నది.

ఉపాధ్యాయులు ఆందోళన చెంది, ఉద్యమాలకు దిగకపూర్వమే కొటారి కమిషన్ సిఫార్సులను ఏమార్పు లేకుండా ఎన్. జి. ఓ. లకు వలెనే మార్చి 19 వ తేదీ నుండి అమలులోకి వచ్చునట్లు ప్రకటించ వలసిందిగా ప్రభుత్వమును కోరుతున్నాను.

గండ్రకోట హనుమంతరావు,
కార్యదర్శి, తాలూకా టీచర్సు గిల్డు,
నర్సారావుపేట.

బస్సుస్టాండులో ప్రయాణీకుని మృతి

విజయవాడ, జూన్ 26: నేటి తెల్లవారుజామున ఆర్. టి. సి. బస్సుస్టాండులో ఒక ప్రయాణికుడు చనిపోయివుండటం చూసి డిపోసిబ్బంది పోలీసులకు రిపోర్టుచేశారు. నెం 3 టౌన్‌పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిజలింగప్ప వైఖరిపై ప్రజాసమితి నాయకుని విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 26: ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 6 నెలల నుండి సాగుతున్నా, చర్చలు, సంప్రతింపులు జరుగుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై ఉద్యమాన్ని ఇంకా కొనసాగించడంలోని ప్రయోజనాన్ని గ్రహించడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప వైఫల్యం చెందడం పట్ల తెలంగాణా ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పి. నరసింగరావు (ఎం.ఎల్.ఎ) ఆశ్చర్యం ప్రకటించారు. మన జాతీయ నాయకులు ప్రజల భావాలు, వాస్తవికతల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదీ ఇది నిరూపిస్తున్నది అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకుల నిర్లక్ష్యాలకు గత దశాబ్దంలో తెలంగాణా లోని ప్రాంతీయ సంఘం, ఇతర ప్రజా సంస్థలు నిరసన తెలియజేస్తూ వచ్చాయి. కాని ప్రజల సంకల్పం బట్టి వారిని గమ్యస్థానాలకు చేర్చగల అధికారస్థానంలో తాము ఉన్నట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఆయన సహచరులు దురభిమానపూరితులైనారు. ఫలితంగా తెలంగాణా ప్రజలు శ్రీ బ్రహ్మానందరెడ్డి లోనూ, గతంలో జరిగిన కోపాల సవరించడంలో ఆయనకు గల శక్తిలోను నమ్మకం పోయింది.

ప్రజలకు దూరంగా ఉన్నపుల్యాల నుండి శ్రీ నిజలింగప్ప, ప్రధానులు ఎంత త్వరగా దిగివచ్చి ఈ ప్రాంతంలోని ప్రజల ఇష్టానుసారం వ్యవహారాలను సాగనిస్తే, జాతికి అంత శ్రేయస్కరం అని శ్రీ నరసింగరావు అన్నారు.

"శ్రీ బ్రహ్మానందరెడ్డిని తొలగించడం వల్ల తెలంగాణాలో ఎవరికీ లాభం కలుగదు. ప్రజల కోరికలను, ఆశయాలను పరిశీలించడానికి సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించడమే మేము కోరుకొంటున్నదల్లా" అని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో తనకు నమ్మకం లేదని శ్రీ నిజలింగప్ప చేసిన ప్రకటనకు తనకు విస్మయం కలిగిందని తెలంగాణా అడ్వకేట్ల ఫోరమ్ ఉపాధ్యక్షులు శ్రీ బి. సీతైన్ అన్నారు.

"ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. కాంగ్రెస్ ఫాసిస్టు ధోరణుల వైపు మొగ్గినదనడానికి ఇదొక నిదర్శనంలా కనిపిస్తున్నదని ఆయన అన్నారు.

ఆటువంటి ఫాసిస్టు ధోరణులను ఖండించాలని, ప్రత్యేక తెలంగాణా ప్రియతమ ఆశయాన్ని సాధించడానికి అహింసాయుతంగా పోరాడవలసిందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అఖిల భారత వ్యవసాయ సర్వీస్

శ్రీ జగ్‌జీవన్‌రామ్ ప్రకటన

భువనేశ్వర్, జూన్ 26 : రాష్ట్ర ప్రభుత్వాలు గనుక అంగీకరిస్తే అఖిల భారత వ్యవసాయ సర్వీస్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆహారశాఖా మంత్రి శ్రీ జగ్‌జీవనరాం నేడు తెలిపారు.

ఒరిస్సా వ్యవసాయసంఘం వారు ఆయన గౌరవార్థం జరిపిన విందులో మాట్లాడుతూ కష్టించి పనిచేయవలసిందిగా వ్యవసాయ శాస్త్రజ్ఞులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

శాస్త్రజ్ఞులుగా, పరిపాలకులుగా వారు తగు ప్రతిష్ఠను అనుభవించేటట్లు చేయ డానికి ప్రభుత్వం కృషిచేయుగలదని శ్రీ జగ్‌జీవన్‌రాం హామీ యిచ్చారు.

దేశంలో వ్యవసాయ ప్రగతికి వ్యవసాయ శాస్త్రజ్ఞులు రైతులు సమానంగా బాధ్యులని ఆయన అన్నారు.

శ్రీ వెంకటస్వామి ఆరోగ్యపరిస్థితి మెరుగు

హైదరాబాద్, జూన్ 26: పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు తెలియచేశారు.

ఆత్మావలోకనం

ప్రపంచంలో బ్రహ్మచారుల సంఖ్య పెరుగుతోందనీ, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనీ, ఒక ఆంగ్లపత్రిక వ్రాసింది.

దీనికి కారణం తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉండటం సహజం గనుక మరో పత్రిక కొందరు నిపుణులచేత వ్యాసాలు వ్రాయించి ప్రచురించింది.

నిపుణులు చెప్పే కారణాలను గురించి తెలుసుకోకముందు, మనం "విజ్ఞానవీధి"ని పరికిస్తే — బ్రహ్మచర్యం మీద అభిమానం అనిపిస్తుంది.

పూర్వం వివాహం చేసుకున్న కాలం పడి దుడుకులు లేకుండా సాగిపోయేది. భార్య "పాద దాసిగా" వుండేది. భర్త దబ్బులంటే తల్లిదండ్రులకు దాసుడుగానో, లేకపోతే "ముష్టి చెంబు" దాసుడుగానో కాలం వెళ్ళబుచ్చేవాడు. ఉన్నదాంట్లోనే తృప్తిచెంది పూరుకునేవారు.

ఎరక్కపోయి సంసారంలో పడ్డాం

ఇప్పుడా పద్ధతి మారింది. వివాహం అంటే వెయ్యిబాధ్యతలు నెత్తినపడుతున్నాయి. రోజుకు ఒకటి రెండుసార్లన్నా, సంసార బాధ్యత ఎందుకు పైన వేసుకున్నాను అని చింతా క్రాంతుల కావలసిన అవసరం ఏర్పడుతుంది.

మా బావమరది బజారువెళ్ళి వచ్చినప్పుడల్లా ధరల్ని తలుచుకొని "కాలం ఇలా వుంటుందని తెలిస్తే పెళ్ళి విషయంలో కొంచెం ఆలోచించేవాణ్ణి బావగారూ ?" అంటూ వుంటాడు.

"భరవాలేదయ్యా పైన భగవంతుడున్నాడు ?" అంటూవుంటాను నేను.

"నాకూ అలాటి ధైర్యం ఉంది. కాని ఏ ఒక్క వస్తువు అమ్మేవాడికి పైన భగవంతు డున్నాడు. ప్రక్కన కొనేవా డున్నాడు. అనేభావం కలగందే" అంటూ వుంటాడు.

ఇలా చాలామంది ఆర్థిక స్థితి వనున రించి సంసారాలను చూచి భయపడుతున్నారు. ఏ పెళ్ళికొడుకు నడిగినా "ఏ వసమర్థుడన్ పడతి నేలగజాల" అంటున్నాడు గాని పైన భగవంతు డున్నాడు ఫర్వాలేదు అనడం లేదు.

ప్రపంచంలో బ్రహ్మచారులు అనాదిగా వుంటూనే వున్నారుగదా ?... వారి జీవితాలలో కొన్ని చరిత్రాత్మకంగా కూడా వెలుగొందినాయి. బ్రహ్మచారులు సంఘంలో తేలికగా వుండవలసిన పని లేదు. వారు నిర్వహించ తగిన కార్యకలాపాలు అనేకం వున్నాయి.

కవులలో, గాయకులలో, వేదాంతులలో కళాకారులలో బ్రహ్మచారులు అనేకమంది ప్రఖ్యాతి గాంచినవా రున్నారు. ప్రఖ్యాత జర్మన్ వేదాంతి సోపెన్‌హోం బ్రహ్మచారిగా జీవితమంతా గడపారు. కాంటన్ కూడా బ్రహ్మచారిగా జీవించాడు.

తల్లి అంటే పడని తనయుడు

సోపెన్‌హోంకు అసలు స్త్రీలంటేనే పడేది కాదట. ఆ కోపం ఎంతదూరం పోయిందంటే తల్లి పలకరించినా త్రాచుపాము లాగ ఎగిరి పడేవాడు. "ఆడవా శ్శంటే నాకు ఇష్టంలేదమ్మా' అని చెప్పేవాడు.

"నా కడుపున పుట్టావురా నాయనా — నాతో మాట్లాడకపోతే ఎలాగురా ?" అనిఆమె ఎంతో బ్రతిమాలేది. కాని, అత డనేవాడు, "అంతమాత్రంతో అభిమానం కలగాలని ఎలా వుందమ్మా ? ... నన్ను కన్నమాట నిజమే కావచ్చు ... కాని నువ్వూ స్త్రీవేగదా" అనే వాడుట.

అమ్మను గౌరవించడం అనే పరమ సూత్రాన్ని ఒకప్రక్క తీవ్రంగా విమర్శిస్తూనే ఆయన వేదాంత పథంలో పరుగులు తీసి పరమ వేదాంతిగా పరిగణింపబడి ప్రపంచ ఖ్యాతి గడించాడు.

గొప్ప పరిశోధనలు చేయదలచినవారు మానవసేవలో నిమగ్నులు కాదలచినవారూ చాలామంది బ్రహ్మచారులుగానేవుండిపోయారు ప్లాటో, నవాటన్, నియోనార్డు డవిన్‌సీలు ఘోటక బ్రహ్మచారులు.

అంతేతే, పెళ్ళిచేసుకున్నా తమ ఆశయాలు, పరిశోధనలు నిర్విఘ్నముగా కొనసాగించుకోకలిగిన వారు కొందరున్నారు. "వివాహో విద్య నాశయు' అనే సామెత వీరి పట్ల ఎంతమాత్రం వర్తించక పోవడం ఆశ్చర్యకరం. గాలిలియో,షేక్స్‌పియర్, ఐన్‌స్టీన్‌లు పాస్టియర్ ఈ కోవకు చెందినవారు. వారు ఇల్లాలి కొంగుచాటుపులకు, తుంటరి బాణాలకు లొంగి తమ జీవితాన్నిముడిచిపెట్టి దాచలేదు.

కీర్తిసాధన ప్రధమ సూత్రంగా భావించి అర్ధాంగులను, తమ ఆశయాలకు అనుగుణంగామార్చుకోగలిగారు. డార్విన్ అరిస్టాటిల్ మొదలైనవారు జీవిత ఆశయాలలో ముందుగానే సఫలతను ముచ్చట పడటం నేర్చుకుని తర్వాత వెమ్మదిగా ఎప్పుడో పెళ్ళాడారు. అందువల్ల వారూ భార్యా లోలురు కావడానికి ఎక్కువ అవకాశం చిక్కలేదు. ఇది బ్రహ్మచర్యాన్ని మించిన బ్రహ్మచర్యం అనిపించుకుంటుంది.

లేడీ ఆఫ్ ది లాంప్ - అవివాహిత

ప్రపంచ చరిత్ర తిరగవేస్తే స్త్రీలలో కూడా అవివాహితలుగా నిలిచి ఖ్యాతి గడించిన వారు కొందరు కనిపిస్తారు. 'లేడీ ఆఫ్ ది లాంప్' అని పేరు సంపాదించిన ఫ్లారెన్స్ నైటింగేల్ అవివాహిత. యుద్ధరంగంలోకి వెళ్ళి క్షతగాత్రులైనవారికి సేవచేయుడ ఎనలేని మహోత్కృష్ట సేవకు నాందివాక్యం పలికింది నైటింగేల్.

చిన్న లాంతరు చేత్తో పుచ్చుకుని శిబిరాలలో తిరుగుతూ వుండేఆ మూర్తిని చూచి విస్మయం, విద్భారం చెందా రందరూ ముందుగా.

"నైటింగేల్ వివాహ మాడినా నర్సింగ్ వృత్తి అవలంబించే అవకాశా లుండేవేమో. కాని, ఆమె ఏ విక్టోరియన్ ప్రాణనాథుడో వుండివుంటే, ఆమె క్రిమియన్ యుద్ధ రంగంలోకి ప్రవేశించి సైనికులకు సేవచేసి మానవతా మూర్తిగా అవతరించే అవకాశం దుర్లభ మయ్యేది" అని వ్రాసింది డా. లెస్లీ కాంపులెన్.

అమెరికన్ రెడ్‌క్రాస్ సంస్థను స్థాపించిన క్లారా బార్టన్ కూడా అవివాహిత. నిష్కామ కర్మ లిప్తతో ఈమె ప్రారంభించిన సేవ చరిత్రలో నిలిచి పోయింది. వివాహ మాడక పోవడం వల్ల హృదయ విశాలత్వాన్ని ప్రదర్శించడంలో మానవసేవలో మునిగిపోవడంలో కృతకృత్యురాలు కాగలిగిందామె.

తండ్రులుకాని తండ్రులు - తల్లులుకాని తల్లులు

బ్రహ్మచారులుగా, చారిణులుగా వుండటం కేవలం ఆర్థిక కారణంగా మాత్రం భావించినవారిదివరలో లేరు. వెనుక కాలంలో అవివాహితులు తండ్రులు కాని తండ్రులు, 'తల్లులు కాని తల్లులు' కాగలిగా రెంతమందికో.

కొందరు తమ జీవితాలను పరిశోధనలకు సాంఘిక ప్రభావానికీ వినియోగించి అమర జీవులు కా గలిగారు. వివాహం అలవాటు, ఆచారం క్రింద వారినమాట నిజం. అది వ్యక్తికి తప్పని శిక్షగా మాత్రం ఏ నాడూ భావించబడలేదు.

రానురాను బ్రహ్మచారిగా ఒక వ్యక్తి వుండిపోయాడంటే అది న్యూనతగా భావించబడే భావన బలపడుతోంది సమాజంలో. ఈ వ్యాఖ్యను మరోసారి చర్చిస్తాను.

రాపూరు

మరికొందరు తెలంగాణా నాయకుల అరెస్టు

శ్రీయుతులు హయగ్రీవాచారి, అంజయ్య ప్రభృతుల నిర్బంధం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 26: ప్రత్యేక తెలంగాణావాదులైన మరికొందరు నాయకులను కూడా అరెస్టుచేశారు. తిరుగుబాటు తెలంగాణా ప్రదేశ కాంగ్రెస్‌కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి, నగర కాంగ్రెస్‌కమిటీ కార్యదర్శి శ్రీ ఎల్. నారాయణ, ప్రజాసమితి సికింద్రాబాద్ శాఖ కార్యదర్శి శ్రీ జి. ఎం. అంజయ్య నిన్న రాత్రి అరెస్టు చేయబడినట్లు నేడిక్కడ అధికారికంగా వెల్లడి అయింది.

తెలంగాణా ప్రజాసమితి నాయకుల అరెస్టులను గర్హిస్తూ వివిధవర్గాల ప్రజలు ప్రకటనలు చేశారు.

నాయకుల అరెస్టును, వారిని రాజమండ్రి జైలులో నిర్బంధించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి జె. ఈశ్వరీబాయ్ (ఎం.ఎల్.ఏ.) రాష్ట్రపతి వి. వి. గిరికి, హోంమంత్రి శ్రీ చవాన్‌కు టెలిగ్రాంలు పంపారు.

అఖిలభారత మైనారిటీల సమాఖ్య రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీ సయ్యద్ షాగిర్‌హుస్సేన్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు.

సికింద్రాబాద్ బంగారపు వర్తకులు శ్రీయుతులు ఎం. కృష్ణమూర్తి, పిల్లి లక్ష్మీనారాయణ ప్రభృతులు ఒక ప్రకటన చేస్తూ ఈ అరెస్టులవల్ల తెలంగాణా ప్రజలు మరింత ఉద్రిక్తులై పరిస్థితి విషమించగలదని ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు.

తెలంగాణా యువజన ఫ్రంట్ కన్వీనర్ శ్రీ సి. ఎన్. ఆండ్రూస్ కూడా ఈ చర్యను ఖండించారు.

తెలంగాణా నాయకులను అరెస్టు చేయడాన్ని శ్రీ జె. రఘోత్తమరెడ్డి, (ఎం.ఎల్.సి.) నిరసించారు.

సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ రాష్ట్రపతి పాలనను విధించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఎం. బాలకృష్ణారెడ్డి కూడా తెలంగాణా నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ఇటువంటి అణచివేతచర్యలవల్ల ప్రజా ఉద్యమాలు అణగిపోవని ఆయన అన్నారు. నాయకులను విడుదలచేయించవలసినదిగా కేంద్రాన్ని కోరారు. విద్యాసంస్థలను జైళ్ళుగా మార్చడంపట్ల కూడా శ్రీ రెడ్డి నిరసన తెలిపారు.

అరెస్టులను నిరసిస్తూ వెండి, బంగారు వర్తకుల కార్యవర్గం, జనరల్ బజార్ విశ్వకర్మ సంఘం నిన్న సమావేశమై ఒకతీర్మానం చేశాయి. నాయకులను తెలంగాణా జైలుకు బదిలీచేయాలని వారు కోరారు.

వెండి, బంగారు దుకాణాలు మూసివేత

అరెస్టులకు నిరసన సూచకంగా నేడు వెండి, బంగారు వర్తకులు తమ దుకాణాలు మూసివేశారు.

విద్యుచ్ఛక్తి శాఖ పనివారి యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ అబ్దుల్‌రసూల్ ఈ అరెస్టులను నిరసిస్తూ ఒక ప్రకటన చేశారు.

ప్రజాసేవక్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ బాలాజీఅయ్యంగార్ సత్యాగ్రహుల పట్ల జైలు అధికారుల వైఖరిని నిరసిస్తూ ఒక ప్రకటన చేశారు. ముషీరాబాద్ జైలు సంఘటనపై న్యాయవిచారణ జరపాలని కోరారు.

10 మంది కమ్యూనిస్టుల అరెస్టు

మితవాద కమ్యూనిస్టు పార్టీకి చెందిన శ్రీమతి రోజ్‌రాణిగౌర్ నాయకత్వాన నేడిక్కడ సెక్రటేరియెట్ ముందు ధర్నా జరిపిన 10 మంది జట్టును పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని కోరుతూ వీరు ధర్నా జరుపుతున్నారు.

రాజధానిలో కిళ్లీకొట్టుకు బస్సుకు నిప్పు

హైదరాబాద్, జూన్ 26: సికింద్రాబాద్‌లో ఒక కిళ్లీ దుకాణానికి, బొలారంలో హెచ్.ఎం.టి. బస్సుకు, ముషీరాబాద్ జైలులో స్టోర్సుకు తెలంగాణా ఉద్యమకారులు నిన్న నిప్పుపెట్టారు.

కొన్నిచోట్ల పోస్టుబాక్సుల నుండి ఉత్తరాలు బైటకుతీసి వాటికి నిప్పుపెట్టారు. రోడ్లపై అవరోధాలు పెట్టి పోలీసులపై ప్రదర్శకులు రాళ్ళు రువ్వారు. అంతే పోలీసులు లాఠీలు చూపించి ప్రదర్శకులను చెదరగొట్టారు.

సూర్యాపేటలో మున్సిపలు ఆఫీసుకు నిప్పు

తెలంగాణా నాయకుల అరెస్టు పట నిరసనగా

కోదాడు, జూన్ 26: అరెస్టు చేయబడిన తెలంగాణా నాయకులు నిన్న సూర్యాపేట మీదుగా వెళ్ళినపుడు తెలంగాణా ఉద్యమకారులు దౌర్జన్యచర్యలకు దిగి మునిసిపల్ ఆఫీసుకు నిప్పుపెట్టారు. మొత్తం రికార్డులన్నీ దగ్ధమైనవని తెలుస్తున్నది.

ప్రజాసమితి నాయకుల అరెస్టుపట్ల నిరసన తెలియజేస్తూ, నిన్న కోదాడు, హుజూర్‌నగర్, సూర్యాపేటలలో పూర్తి బంద్ జరిగింది. అన్ని దుకాణాలు, హోటళ్ళు మూసివేశారు. (మ.వి.)

ఆంధ్రులపై జరిగిన అఘాయిత్యాలపై కేంద్రప్రభుత్వానికి వినతి

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణాలో ఉద్యమం ప్రారంభించినప్పటినుండి ఇంతవరకు ఆంధ్రులపై జరిగిన అవమానాలు, దౌర్జన్యాలపై కేంద్రప్రభుత్వానికి ఒక విజ్ఞాపనపత్రం సమర్పించటానికి ఆంధ్ర జనసభ నిశ్చయించిందని సభ అధ్యక్షుడు శ్రీ టి. యస్. రామారావు ప్రకటించారు.

తెలంగాణాను విడిచి వెళ్ళిపోయిన ఆంధ్రులు ఇంకా తెలంగాణాలోనే దినదిన గండంగా నివసిస్తున్న ఆంధ్రులూ తమవివరాలను ఆంధ్ర జనసభకు అందచేయవలసినదని ఆయన విజ్ఞప్తిచేశారు.

లూటీలకు, విధ్వంసానికి గురియైన ఆంధ్రుల ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని శ్రీ రామారావు ప్రభుత్వాన్ని కోరారు.

లారీలలో ఉచితంగా తిరిగే తెలంగాణా ప్రదర్శకులు

అరికడుతూ పోలీసుల చర్య

హైదరాబాద్, జూన్ 26: ప్రైవేటు లారీలలో తెలంగాణా ఉద్యమకారులు గత కొద్దిరోజులుగా ఉచితంగా తిరుగుతున్నారు. నిన్న అట్టి లారీలను పోలీసులు ఆపుచేసి అందులో నున్నవారిని దింపించివేసి డ్రైవర్లను ప్రశ్నించారు. ప్రదర్శకులు దారికాచి ఉచితంగా తీసుకువెళ్ళాల్సినదిగా తమ్ములను కోరారని ఆ డ్రైవర్లు చెప్పారు. ఇకముందు ప్రదర్శకులను అలా తీసుకువెళ్ళవద్దని పోలీసులు డ్రైవర్లను హెచ్చరించారు.

హైదరాబాద్, జూన్ 25: ప్రశాంతంగా సత్యాగ్రహం జరుపుతున్న సత్యాగ్రహులపై బాష్పవాయు ప్రయోగం చేయడం అక్రమమని, తెలంగాణా ఉద్యమం, గాంధీజీ 'సత్య అహింస' సూత్రాలపై ఆధారపడి సాగిస్తున్నామని, ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ ఖండించారు.

గ్రహబలం

28-6-69 శనివారం

అధిక ఆషాఢ శుద్ధ త్రయోదశి పగలు ఘంటలు 7—0, ఆపై శనిత్రయోదశి అప్పైన చతుర్దశి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజ శనిగ్రహ దోషముగలవారు ఉదయం 7 గం. లోపుగ ఆరంభించి శని జపము — అభిషేకం— దానం జరిపించుకొనుట శ్రేయస్కరం. ఆతరువాత సర్వకార్యములు, ప్రయాణములు విడుచుట మంచిది.

మేషం: అనుకూలమయిన రోజ కాదు. సంతానవర్గ విరోధాలు, అనారోగ్యాలు, సాహసంతో కూడిన ఆలోచనలు, ప్రతిష్టకు భంగం రాదు. కృత్తిక వారికి వ్యతిరేకత హెచ్చు.

వృషభం: విద్యాసంబంధ గోష్ఠి. పుస్తక పఠనం, కోపతాపాలు — పట్టుదలలు పొడసూపవచ్చు. కృత్తిక వారు మెలకువతో వుండాలి.

మిథునం: ఆకస్మిక ఆరోగ్య భంగం — శత్రు సంచలనం, ఋణ బాధ, సాహస కార్యాలు, అయినా అంతిమ విజయం మీదే.

కర్కాటకం: తీవ్రాలోచనా వేదన. జేబుల్లో డబ్బులుంటే మీకంటె పుదారులెవరూ వుండరు. ఆడంబరపు ఖర్చులు. శ్రమ.

సింహం: మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి, ఆదాయం లభిస్తాయి. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

కన్య: ఖర్చులున్నా వ్యవహార జయం, ఆరోగ్యం తగ్గినా — కీర్తి ప్రతిష్ఠల వృద్ధి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి. యత్నకార్యానుకూలత. రాజకీయ వాదులతో సమావేశం.

తుల: [illegible], వృత్తి ఉద్యోగానుకూలత ఆర్థిక ప్రోత్సాహం. శాస్త్రజ్ఞులకు నూతన భావ పరంపర.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత — స్పర్ధలు. సౌందర్యంలో కూడిన కార్యకలాపాలు, పట్టుదలలో అన్నీ సాధిస్తారు.

ధనుస్సు: విడతెగని త్రిప్పట — కార్య ప్రహేళం, అంతశ్శత్రు సంచలనం. వ్యయం వున్నా మీ గౌరవం పెరుగుతుంది. వృత్తిలో ఆదాయం వుంటుంది.

మకరం: ఆరోగ్యం బాగుండకపోయినా, అప్పులు చేయవలసి వచ్చినా, స్పర్ధలు వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలిగినా మీకే విజయం — లాభం.

కుంభం: కళత్ర — సంతానవర్గ అనారోగ్యాలు, బాధాధిక్యత. వృత్తిలో నిలకడ లేని స్థితి. అయితే గౌరవ మర్యాదలు తగ్గవు.

మీనం: ఇంట అనారోగ్య బాధలు, ఋణ బాధ, శత్రు సంచలనం, పుస్తక పఠనం. ఆటంకాలతో కూడిన పనులు వృత్తిలో వ్యాపారాయుతం.



తెలంగాణా ఉద్యమకారులు సికిందరాబాద్ రైల్వేస్టేషనువద్ద జరిపిన ఊరేగింపునకుసంబంధించినమరోదృశ్యం

అట్టలు, బ్యానర్లు ధరించి ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళా సత్యాగ్రహులను ఈ చిత్రంలో చూడవచ్చు.

ఆర్డినెన్స్‌పై హైకోర్టు "స్టే"

హైదరాబాద్, జూన్ 26: గవర్నరు జారీచేసిన అత్యవసర సర్వీసుల ఆర్డినెన్సు చెల్లనేరదని ఎన్. జి. ఓ. లు పెట్టుకున్న రిట్ పిటీషన్లను నేడు హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ కుమరయ్య విచారణకు ఆమోదించారు.

ఈ ఆర్డినెన్సు క్రింద కిందికోర్టులిచ్చిన ఉత్తరువులపై 'స్టే' ఇచ్చారు. పిటీషన్లను జూలై 8 వ తేదీన విచారిస్తారు.

'ఆంధ్ర, తెలంగాణా ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందాలి'

కేంద్ర ప్రభుత్వ బాధ్యతపై శ్రీ లచ్చన్న సూచన

విజయవాడ, జూన్ 26: తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందడానికి వీలుగా రాష్ట్రపతి పాలనను వెంటనే కేంద్ర ప్రభుత్వంస్వీకరించలని నేటి సాయంత్రం ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో రాష్ట్రశాసనసభ ప్రతిపక్షనాయకుడు శ్రీ గౌతు లచ్చన్న కేంద్ర నాయకులను కోరారు.

ఆంధ్రప్రదేశ్ స్వతంత్రపార్టీ అధ్యక్షులైన శ్రీ లచ్చన్న "ఇప్పటి పరిస్థితి గనుక కొన్నాళ్లపాటు కొనసాగితే, తెలంగాణా ఉద్యమంతోపాటుగా వ్యాపిస్తున్న నక్సలైటు ఉద్యమము విజృంభించి, ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం, కల్లోలం ప్రజ్వరిల్లగలవనీ, నెమ్మదిగా అవి దేశం అంతటా వ్యాపించగలవని ఆయన అన్నారు. జంట నగరాలలోనూ, తెలంగాణా జిల్లాలలోనూ జరుగుతున్న అరాచక చర్యలను ఆయన ఖండించారు. ఈ కారణంగా వేలాది ఆంధ్రులు తెలంగాణానుంచి ప్రాణాలు, ఆస్తులను కోల్పోతామనే భయంతో వలసవస్తున్నారనీ, ఇది సిగ్గుచేటు మాత్రమేకాక, తెలంగాణాకు "అపకీర్తి" కాగలదని ఆయన అన్నారు.

తెలంగాణా నాయకులకు ఆయన విజ్ఞప్తి చేస్తూ దౌర్జన్య చర్యలను ఆపివేసి తెలంగాణా ప్రాంతేతరుల ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా కోరారు.

ఆ విధంగా వారి సహకారం, సానుభూతి తెలంగాణావారికి లభించగలవని ఆయనఅన్నారు. శ్రీలచ్చన్న శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెడుతున్నారు.

వి.బి. రాజును ఘెరావ్ చేయడానికి విద్యార్థుల విఫల యత్నం

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్ర రెవిన్యూమంత్రి శ్రీ వి. బి. రాజును, 30 మంది విద్యార్థులు, హిమాయత్‌నగర్‌లో ఆయన నివాసం వద్ద ఘెరావ్ చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని విఫలం చేశారు.

విద్యార్థులు నినాదాలుచేస్తూ, మంత్రి భవనం వద్దకు సాగివస్తూ ఉండగా, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు.

మంత్రి గృహం వద్ద పోలీసుల దమన చర్యలను తెలంగాణా ప్రజాసమితి తీవ్రంగా నిరసించింది.

సికిందరాబాద్‌లో 20 మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అరిగె రామస్వామి గృహం వద్దకు వెళ్ళారు.

మంత్రివర్గంనుండి రాజీనామా చేయాలని, ప్రత్యేక తెలంగాణాను సమర్థించాలని ఆయనకు నచ్చ చెప్పడానికై వారు వెళ్ళారు.

50 మంది తెలంగాణా ఆందోళన కారులు నేడు, శ్రీ చొక్కారావు గృహంముందు రెండు గంటలు ధరణ జరిపారు. ధరణ జరపడం నిలిపి వేయాలని వారికి శ్రీ చొక్కారావు నచ్చచెప్పారు.

చెన్నారెడ్డి, లక్ష్మణ్

విజయవాడ, జూన్ 26: నిన్న ఉదయం రాజమహేంద్రం వెడుతున్న డాక్టర్ చెన్నారెడ్డి శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ గార్ల మోటారు శకటం పెట్రోలు కోసం అరగంటకు పైగా రింగురోడ్డు వద్ద ఆగారు.

వందలకొలది జనం, విద్యార్థులు అక్కడ చేరారు. అక్కడ తెలంగాణా నాయకులు వున్నంతసేపూ అంతా ప్రశాంతంగా వున్నారు. ఇది ఆంధ్రుల ఔదార్యానికి సౌభ్రాతృత్వానికి నిదర్శనం కాగలదు.

తెలంగాణా నాయకులు మొదట సరాసరి రాజమండ్రి వెడతామని అన్నారట. కాని ఏలూరు వెళ్ళేటప్పటికి అలసిపోయామని విశ్రాంతి కావాలని కోరారుట. అక్కడ భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని రాజమహేంద్రవరానికి రాత్రి 8 గంటల ప్రాంతాల చేరారు.

నేటి ఉదయం హైదరాబాద్‌తో రాజమహేంద్రవరానికి శ్రీ పి. హయగ్రీవాచారి ప్రభృతులతో బయలుదేరిన పోలీసుల బృందం షేర్‌మహ్మద్‌పేటకు చేరుకున్నది. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు విజయవాడ మీదుగా రాజమండ్రి వెడతారు.

బుధవారంనాటి అరెస్టులు 562

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణాలోని అయిదు జిల్లాలలో నిన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు 562 మంది అరెస్టు చేయబడ్డారు. వారిలో వరంగల్‌లో 334, అదిలాబాద్‌లో 125, మహబూబ్‌నగర్‌లో 83, మెదక్‌లో 34, నల్గొండలో 16 మంది అరెస్టు చేయబడ్డారు.

రాష్ట్రపతి పదవికి కరియప్ప?

స్వతంత్ర, క్రాంతిదళ్ వర్గాల పరిశీలన

బెంగుళూరు, జూన్ 26: రానున్న రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా జనరల్ కరియప్ప పేరును సూచించే విషయమై స్వతంత్ర పార్టీ భారతీయ క్రాంతిదళ్ వర్గాలవారు పరిశీలిస్తున్నారు.

శాసనసభ్యుడు, స్వతంత్ర రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శ్రీ రతన్‌కుమార్ కటేనూర్ ఈ ప్రతిపాదన చేశారు.

ఉపరాష్ట్రపతిపదవికి శ్రీ సాదిక్ వైముఖ్యం

శ్రీనగర్, జూన్ 26: ఉపరాష్ట్రపతి పదవికి తన పేరును కొందరు ప్రతిపాదించ చూస్తున్నారని అంటునే, అది తీవ్ర ప్రయత్నమా కాదో తెలియదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ జి. ఎం. సాదిక్ నిన్న ఇక్కడ ధృవపరిచారు.

ఆయన ప్రెస్‌క్లబ్ విందులో ప్రసంగిస్తూ అట్టి ఉన్నత పదవికి తాను అర్హుడను కానని, ఈ విషయాన్ని తాను వారికి లోగడే స్పష్టం చేశానని అన్నారు.

నారాయణరెడ్డి నివాసంముందు మహిళల 'ధర్నా'

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్ర ప్రణాళికాశాఖ మంత్రి శ్రీ కె. వి. నారాయణరెడ్డి నివాసం ఎదుట శ్రీమతి నరోత్తమరెడ్డి నాయకత్వాన ప్రజాసమితి మహిళా విభాగానికి చెందిన ఒక మహిళల బృందం "ధర్నా" జరిపింది. శ్రీ నరోత్తమరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులన్న విషయం పాఠకులకు విదితమే.

మంత్రిని కలుసుకునేందుకు భద్రతా సిబ్బంది మొదట నాయకత్వం వహించిన ఇద్దరు మహిళలకు మాత్రం అనుమతించేందుకు అంగీకరించారు కాని, ఆ బృందంలో ప్రతి ఒక్కరిని అనుమతించ వలసిందిగా వారు పట్టుపట్టారు.

ప్రభుత్వం నుంచి రాజీనామాచేసి, ప్రత్యేక తెలంగాణాను సమర్థించ వలసిందిగా వారు మంత్రిని కోరారు.

ప్రధాన స్థలం అబిడ్స్‌లో ప్రశాంత స్థితి

హైదరాబాద్, జూన్ 26: నిన్నటివరకు తెలంగాణా సత్యాగ్రహులకు ప్రధాన స్థలంగా వున్న అబిడ్సురోడ్డు నేడు ప్రశాంతంగా వుండిపోయింది.

ఈరోజు ఉదయం గం. 11—30 ల ప్రాంతంలో ఒక యువకుల బృందం తిలక్ రోడ్డు వద్ద బషీర్‌బాగ్‌నుంచి వచ్చిన మరొక యువకుల బృందంతో కలుసుకుంది. ఈ రెండు బృందలు కలిసి రాకపోకలకు అంతరాయం కలిగించాలని, రోడ్డుకు అడ్డంగా కూర్చోవాలని ప్రయత్నించాయి. కాని పోలీసులు వారిని కింగ్‌కోటి, తిలక్‌రోడ్లలోకి తరిమివేశారు.

మట్టి—కా—షేర్, బేగంబజార్ క్రాస్ రోడ్ల మధ్యన, జైల్—కా—హనుమాన్, గాంధి విగ్రహంల మధ్య, పురానాపూల్ వద్ద — రోడ్డుకు అడ్డంగా పెట్టినటువంటి లను తొలగిస్తున్న పోలీసులపై కొంతమంది రాళ్ళు విసరడం జరిగింది. అయితే, పోలీసు ఏమీ చర్య తీసుకోలేదు. గుంపులు చెదిరిపోవడం జరిగింది.

తెల్లవారడంతోనే చాలామంది పనివారు— ఆందోళనకారులు — బాడుగ ట్రక్కులలో నగరంలో తిరగడం కనిపించింది.

నల్లకుంట, రాంకోటల వద్ద రెండు ఆర్. టి. సి. బస్సులపై రాళ్ళు విసరడం జరిగింది. కాచిగూడ, నింబోలి — అడ్డా, బర్కత్‌పురాలలో చెప్పుకోతగ్గ సంఘటనలేవీ జరుగలేదు.

మొజంజాహి మార్కెట్ వద్ద వున్న బాచెలర్స్ క్వార్టర్స్‌లోని తెలంగాణా ఎన్. జి. ఓ. ల హెడ్ క్వార్టర్సుకు గట్టి రిజర్వు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఉస్మాన్‌గంజ్ వద్ద చేరిన పెద్ద ప్రజా సమూహాన్ని చెదరిపోవలసిందిగా ఆప్రాంతంలోని పోలీసు అధికారి వారికి నచ్చచెప్పారు.

అబ్బుర్నా రోడ్డువద్ద ఆర్. టి. సి. బస్ ఆఫీసు ఒకటి ఉన్నది. అక్కడ పోలీసులు కొన్ని అరెస్టులు జరిపారన్న వదంతి వ్యాపించడంతో ఆప్రాంతమంతా ఉద్రేకపూరితమైంది.

కొంతమంది ప్రజలు రోడ్ల దగ్గరకు రావడంతో వారితో ఆర్. టి. సి. ఉద్యోగులు చేరారు. వీరంతాకలిసి కేంద్ర రిజర్వు పోలీసులపై రాళ్ళు రువ్వారు.

కొంతమంది సి. ఆర్. పి. సిబ్బంది లాఠీలను పూపురూ ఆర్. టి. సి. ఆఫీసు భవనంలోకి ప్రవేశించి తమదారికి అడ్డం వచ్చిన కొంతమందిని కొట్టారు.

ఈసందర్భంలో 12 మందికి గాయాలు తగిలాయని చెప్పబడుతున్నది. గాయాలు తగిలిన కొంతమందిని చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు.

పోలీసులకు — ఆందోళనకారులకు నేడు జరిగిన ఘర్షణలలో విశేష మేమిటంటే, పోలీసులపై రాళ్ళు ఇళ్లలోంచి వచ్చిపడ్డాయి. పోలీసులు తిరిగి ఆఇళ్లపై రాళ్లను విసరివేశారు.

రాష్ట్ర విచ్ఛిత్తికే దారి తీస్తున్న ముఖ్యమంత్రి విధానాలు

కె. వి. రంగారెడ్డి విమర్శ

హైదరాబాద్, జూన్ 26: ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్ర విచ్ఛిత్తికి దారితీస్తున్నవి కాని, రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి ఎంత మాత్రం దోహదం చేయడంలేదని, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.వి. రంగారెడ్డి నేడు, ఒక ప్రకటనలో విమర్శించారు.

తెలంగాణా ఉద్యమాన్ని బలప్రయోగం ద్వారా అణచివేయగలమని భావించడం పొరపాటనికూడా శ్రీ కె. వి. రంగారెడ్డి హెచ్చరించారు.

శ్రీ రంగారెడ్డి తన ప్రకటనలో ఇంకా ఈక్రింది విధంగా పేర్కొన్నారు: "తెలంగాణా ప్రజలు ఇటీవల కొలది రోజుల్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంపట్ల తమ నిరసన భావాన్ని తీవ్రస్థాయిలో ప్రదర్శించారు. తెలంగాణా సమస్యపై జనవాక్య సేకరణ జరపాలని నాయకులు కోరుతున్నారు.

కాని అధిష్ఠానవర్గం ఈ అభ్యర్థనను త్రోసిపుచ్చి, వేరొక విధమైన వైఖరిని అవలంబించడం ప్రజాస్వామ్య విరుద్ధం. వేలాది మంది ప్రజలు సత్యాగ్రహం చేసి, తమ దృఢ వైఖరిని ప్రదర్శించారు.

ఇందుకు నేను తెలంగాణా ప్రజలను అభినందిస్తున్నాను. ఇప్పటికైనా కేంద్రం ప్రస్తుతపరిస్థితిని గుర్తించని పక్షంలో తీవ్ర పరిణామాలకు దారితీసినట్లవుతుంది.

ముషీరాబాద్ జైలులో సత్యాగ్రహులపై దాడి జరిపిన సంఘటన నాకు దిగ్భ్రాంతి కలగచేసింది. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతి రజాకార్ల దురాగతాలను కూడా మించిపోయింది.

పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి జైలును సందర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన జీపు ప్రమాదం సంఘటనలో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేను ఖండిస్తున్నాను.

పోలీసులు తమ కేమి సంబంధం లేదనడం మామూలే.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ తదితరతెలంగాణా నాయకులను అరెస్టు చేయడం కేవలం ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం తమపార్టీవారిని అరెస్టు చేయడం లజ్జాకరం. ఈ విధమైన చర్యలు అనుసరించడంవల్ల ఏ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యంకాదు.

శ్రీ హయగ్రీవాచారి, శ్రీ పి. రామచంద్రారెడ్డి, తదితర నాయకులను కూడా అరెస్టు చేసినట్టు నేను విన్నాను. ఈ విధమైన చర్యలు ఉద్యమాన్ని బలపరుస్తాయేకాని, ఉద్యమాన్ని అణచజాలవని నేను ప్రభుత్వాన్ని తిరిగి హెచ్చరిస్తున్నాను. న్యాయమైనలక్ష్యం కోసం ఎంత మహోన్నత త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని ప్రజలకు హామీఇస్తున్నాను."

ఏ పరిష్కారానికైనా ప్రశాంతత అవసరం

[1 వ పేజీ తరువాయి]

రించి, ప్రదర్శనలు సాగిస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం అవసరాన్ని మించి సహనంతో వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వచ్చాయి.

శాంతి భద్రతల రక్షణ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం ప్రభుత్వం అంటూ ఒకటి ఉన్నది. అందుకే అని స్పష్టంచేశారు శ్రీ బ్రహ్మానందరెడ్డి.

తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి

తెలంగాణా ప్రజలకు శాంతి భద్రతలు పునరుద్ధరణకు తోడ్పడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ యిలా అన్నారు:

"శాంతిభద్రతల పునరుద్ధరణ కృషిలో తెలంగాణా ప్రజలు పూర్తిగా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి ఏర్పడినప్పుడే తెలంగాణా సమస్యకు సంతృప్తికరమైన పరిష్కారం కనుగొనే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించుటకు వీలుంటుంది.

'తెలంగాణా అభివృద్ధికి, ఎన్. జి. ఓ. లతో సహా ప్రజలకు గల ఇబ్బందుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదని హామీ యిచ్చింది. తెలంగాణా ప్రాంతీయ సంఘానికి కొన్ని అంశాలపై చట్టబద్ధమైన అధికారాలను సంక్రమింప జేయడానికి నేను వ్యతిరేకం కాదని ఇదివరకే స్పష్టం చేసి ఉన్నాను.

వాస్తవానికి ప్రభుత్వం ఇదివరకే ఈ లక్ష్యంలో కొన్ని చర్యలు తీసుకున్నది. తెలంగాణాకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఇదివరకే ఒక నిర్ణయానికి అంటూ రాలేదు. ఇక్కడ అన్ని సూచనలు స్వీకరించడానికి, పరిశీలించడానికి సిద్ధంగా వున్నాము. తెలంగాణాప్రాంతం ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.''

శాంతి భద్రతల ప్రాధాన్యం

తెలంగాణాప్రాంతం అభివృద్ధితోపాటు ఇతర సమస్యల రాజకీయ పరిష్కారానికి ముందు ప్రశాంత పరిస్థితి చాలా అవసరమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ముందు శాంతి పరిస్థితిని నెలకొల్పి ప్రజలు నిర్భయంగా తమ తమ కార్యకలాపాలలో పాల్గొనుటకు అవకాశం కల్పించాలని, రోజువారీ వేతనాలపై ఆధారపడుతున్న పేదలకు ఆందోళనలు, ప్రదర్శనలద్వారా ఇబ్బంది కలిగించరాదని విజ్ఞప్తి చేశారు.

ఒక విలేఖరి: సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు రోజువారీ వేతనాలు లభిస్తున్నాయిగ.

ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, పేద ప్రజలు తమ పనులలో పాల్గొనుటకు అవకాశం కల్పించాలని, అభివృద్ధి పథకాలు అమలు జరుపడంలో తెలంగాణా నాయకులకు, కేంద్ర నాయకులకు ఆశక్తి అవసరమని, అభివృద్ధి పథకాలు కుంటుపడినప్పుడు, ప్రజలు కష్టనష్టాలకు గురికాగలరని పేర్కొన్నారు.

రౌండ్‌టేబిలు సమావేశం

ప్రశ్న: తెలంగాణా సమస్యా పరిష్కారానికి ఈ వ్యవహారంలో ఆసక్తి గల రాజకీయ పార్టీల నాయకు లందరితో కలిసి రౌండ్ టేబిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ వి. బి. రాజు సూచించినట్లు విన్నాము. ఈ వ్యవహారంలో మీరు చొరవ తీసుకుంటారా?

ముఖ్యమంత్రి: ఇలాంటి సలహా నాకు అందలేదు. సమస్యను అందరూ కలిసి కూర్చుని పరిశీలించడం జరిగితే అది మంచిదే కాని, దీనికయినా ముందు ప్రశాంత పరిస్థితి అవసరం.

ప్రశ్న: ప్రత్యేక తెలంగాణా ఆందోళన సాగించే నాయకులతో ఈ సంభాషణలు ఉండగలవా?

ప్రశ్న: రౌండు టేబుల్ సమావేశం అన్నప్పుడు తెలంగాణా నాయకులతో కలిసి నిర్వహించ వలసినదీ లేనిదీ తెలియదు.

ప్రశ్న: ఈ వ్యవహారంలో ప్రభుత్వం అరమరికలు లేకుండా అన్ని సమస్యలను పరిశీలించగలదని చెప్పారు. అనగా అభివృద్ధి పథకాలు, రాజకీయ సమస్యలు అన్నింటిని పరిశీలించడానికి సిద్ధమేనా?

ముఖ్యమంత్రి: అవును. ఆ రెండుకూడా ఉన్నాయి.

ప్రశ్న: బహుశా అభివృద్ధి కరమైన రాజకీయాలు కూడా ఉండవచ్చు (నవ్వు).

ప్రత్యేక తెలంగాణా ప్రసక్తి లేదు

తనకు సంబంధించినంతవరకు ప్రత్యేక తెలంగాణా సమస్య ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రశ్న: ప్రజాసమితి నాయకులు మాత్రం చర్చలు విఫలం కాలేదని, సంభాషణలకు అవకాశం కలదని ప్రకటిస్తున్నారు. చర్చలు జరిపేతే వారిపైనట్లు అరెస్టులు సూచించడంలేదా?

ముఖ్యమంత్రి: ఆందోళన విరమించి శాంతియుత పరిస్థితులను కల్పించాలని ఢిల్లీలో కేంద్ర నాయకులు చేసిన సూచనను ప్రజాసమితి నాయకులు నిరాకరించిన విషయం అందరకు తెలుసు. అసలు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు ప్రకటించారు. ఆందోళనను తీవ్రం చేశారు కూడా. ఈ పరిస్థితులలో శాంతిభద్రతల బాధ్యతలుగల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనక తప్పదు.

మెల్కోటే ఆరోపణ ఖండన

ప్రశ్న: ముషీరాబాద్ జైలువద్ద శ్రీ జి. వెంకటస్వామి ప్రయాణం చేస్తున్న జీపుపై పోలీసులు కాల్పులు జరిపారని, దీనివల్ల జీపు తల్లకిందులై వెంకటస్వామికి తీవ్రంగా గాయాలు తగిలాయనిమెల్కోటే ఆరోపించారు ఏదినిజం?

ముఖ్యమంత్రి: ఈ వివరాలు డాక్టర్ మెల్కోటేకు ఎలా అందినవో తెలియదు. వాస్తవానికి శ్రీ బకీర్‌అలీ మీర్జా నావద్దకు వచ్చి జీపు ప్రమాదంగురించి తెలుసుకున్నారు. జీపును, టైర్లను పరిశీలించవలసిందనినేను సూచించాను. ఆయన వెళ్ళి జీపును చూసి వచ్చి అధికార వార్త సరిఅయినదేనని ధ్రువపరిచారు.

తరువాత విలేఖరులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇలాంటి అసత్య వార్తలను ప్రచురించ వలదని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

కాలేజీలు తెరిచే సమస్య

ప్రశ్న: కాలేజీలను, పాఠశాలలను ఎప్పుడు ప్రారంభిస్తారు? విద్యార్థులలో దీనిపై అలజడిగా ఉన్నది. క్లాసులకు హాజరు కావాలని వారు కోరుతున్నారు.

ముఖ్యమంత్రి: ముందు ప్రశాంత పరిస్థితి ఏర్పడాలని అందరం ఆశిద్దాం. తమ పిల్లల్ని ప్రమాదకరమైన రాజకీయాలజోలికిపోకుండా చూడాలని తల్లిదండ్రులకువిజ్ఞప్తి చేస్తున్నాను.

క్లాసులకు హాజరై చక్కగా చదువుకునేలాగ చూడవలసినదని నా సలహా. వేలాది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నవారికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది.

ప్రశ్న: వాంచూకమిటీ నివేదికనుఎప్పుడు ప్రచురిస్తారు.

ముఖ్యమంత్రి: ఇది రాష్ట్రంలో ఉత్తరువైన తెలంగాణా ప్రాంతీయకమిటీకి అందజేసే అధికారాలపైన ఆధారపడి ఉంది. ప్రాంతీయకమిటీవారు తాము ఏమీచేయలేని స్థితిలో ఉన్నామని భావించరాదని నా అభిప్రాయం. వాస్తవం చెప్పాలంటే ప్రాంతీయ కమిటి అందజేసిన 54 సిఫార్సులలో 51 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.

వార్తా ప్రసార ఉపగ్రహం

హిందూమహాసముద్రంపై పరిభ్రమణ పరిధిలో ప్రవేశం

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రపంచ వ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారా వార్తా ప్రసారానికి పూర్తి వీలు కల్పిస్తూ, వార్తా ప్రసార ఉపగ్రహాన్ని హిందూమహా సముద్రంపై పరిభ్రమణ పరిధిలోకి ప్రవేశింపచేశారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం ద్వారా కొన్ని ప్రయోగ పరీక్షలు జరుపుతున్నారు.

కారు, ట్రక్కు ప్రమాదం: 7గురి మృతి

హజారీబాగ్, జూన్ 26: నేటి ఉదయం ఇక్కడికి 17 మైళ్ళ దూరంలో ఉన్నమాండూ వద్ద ఒక కారు, ఒక ట్రక్కు ఢీ కొనగా 7గురు మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిలో ఒకరు ఆస్పత్రిలో మరణించారు.

చిత్రజగత్తు



"అబ్బాయి కాలేజీ సీటు రికమండేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళా! సీటు దొరకలేదుకాని . . . ఇవి మాత్రం దక్కేయి! . . ."

కీ॥ శే॥ దొడ్డి నాగేశ్వరరావు, (కస్టమ్సు ఆఫీసరు, మచిలీపట్టణముపోర్టు) తల్లిదండ్రులను, భార్య, కుమార్తె, 3గ్గురు కుమారులను, వితంతు సోదరిని విడనాడి దివంగతు లయ్యెను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.

జననము : 23—12—1922.
మరణము: 17—6—1969. పెద్దకర్మ ది.29—6—69 ఆదివారము కన్నావారి తోట 4వలైను, గుంటూరు 4లో జరుగును.
తండ్రి: డి.శే. దుర్గయ్యనాయుడు,

మెరు

వృద్ధులుగాకుండా వుండరు

విూరు దానిని కనిపించకుండా నిరోధించగలరు నిరంతరం వాడండి

లోము

ప్యాకింగ్ లో పెద్ద, మధ్యమ, చిన్న సైజు సీసాంలో మరియు పొమేడ్ గా ట్యూబులలో.

కేశ పోషణకారి!

మనోహరంగా పరిమళ మొనర్చు బడిన శిరోజాలను నల్లవు చేసే లోము, అప్పుడే శిరోజాలు నెర్వడం నారంభించిన జనులకు దివ్యమైనది. అది శిరోజములను వంకరమైన నున్నగావుంచి తెలుపు జారను కేనపడనీయకుండా నిరోధించుతుంది లక్షలాది జనులు దీనిని వాడుచున్నారు!

ఏకైక డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగుమతిదార్లు,
ఏమ్.ఎమ్. ఖంభట్ వాలా, అహమదాబాద్-1.

స్టాకిస్టు:
పిటీ శర్మా డిస్ట్రిబ్యూటర్లు, రామ్ గోపాల్ వీధి విజయవాడ.

ఇందుకు సంబంధించినవారికి

ఇందుమూలముగ ప్రజలకు వ్యాపారస్తులకు హెచ్చరించడ మేమనగా, వి. పి. శేఖర్ అనే వ్యక్తి మా సేల్సు రిప్రజంటేటివునని చెప్పుకుంటూ, కంపెనీనుంచి దొంగ తనంగా సంపాదించిన ఈ కంపెనీ ఆర్డరు ఫారములమీద మా సరుకులకు ఆర్డర్లు బుక్ చేసే అడ్వాన్సులు తీసుకుంటున్నాడు. సదరు శేఖర్ మా సర్వీసులో లేడు. వాతర పున ఆర్డర్లు బుక్ చేయడానికి అడ్వాన్సులు తీసుకొనడానికి ఆయనకు అధికారము లేదు. ఎవరైనా అతనికి ఆర్డర్లుగాని అడ్వాన్సుగాని యిచ్చినచో వాటికి మేము బాధ్యులముకాము.

జయశ్రీ కంబైన్స్

23/162, త్యాగి కుమరన్ వీధి,
కోయంబత్తూరు-1.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు (నీటి పారుదలశాఖ

ఎగ్జిక్యూటివు యింజనీరు వారి కార్యాలయము.

తె నా లి.

Tender Notice No. KW|CTN|DB|69-70

ఈ క్రింద తెలియపర్చిన పనికి రిజిస్టరయి వున్న కాంట్రాక్టర్లు, ఫరములు నుండి సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి.

క్ర.నెం	పనిపేరు	పనిసుమారు విలువ	ధరావతు సొమ్ము	టెండరు డాక్యుమెంట్లు ఖరీదు సేల్సు టాక్సుతో సహా (తిరిగి ఇవ్వబడదు)	మార్కు అవుట్ తేదీ నుంచి పనిపూర్తి చేయు కాలము
		రూ	రూ	రూ.పై.	
1.	వెస్టుబాపట్ల స్కీములో గావికి వాతిపాలెం బ్రాంచి చానల్ లో పేరలి డ్రయిను మీద. 0/0 +330 మైలులో ఆర్.సి.సి. టర్ఫు ఆకిడెక్ట్ కట్టుటకు.	1,50,000	3750	10—30	4నెలలు

1) టెండర్లు ఈ క్రింది సంతకపుదారునిచే 4—7—69వ తేదీ సా. 4 గంటల వరకు స్వీకరించబడి అదేరోజు సా. 5 గంటలకు తెరువబడును. టెండరు డాక్యుమెంట్లు కోసము దరఖాస్తులను నాటి ఖరీదును 2—7—69వ తేది వరకు అంగీకరించబడును. ఆతేది తరువాత అందు దరఖాస్తులు నిరాకరించబడును.

2) టెండరు డాక్యుమెంట్లను ఈ క్రింది సంతకపుదారుని కార్యాలయమున అన్ని పనిరోజులలోను చూడవచ్చును. టెండరుషెడ్యూలు 2—7—69 నుండి సరఫరా చేయుదురు. టెండరు డాక్యుమెంట్లను ఈ క్రింది సంతకపుదారుని కార్యాలయము నుండి తీసుకొనవలెను. టెండర్లు దరఖాస్తులలో ప్రత్యేకముగా తెలియపర్చనియెడల టెండరు డాక్యుమెంట్లు పోస్టులో పంపబడవు. టెండరు డాక్యుమెంట్లు పోస్టులో పంపినప్పుడు అవి పోయినను లేదా చేరుటలో ఆలస్యమైనను సంతకపుదారు ఎంతమాత్రము బాధ్యులుకారు. ఎట్టి పరిస్థితిలోను టెండరు డాక్యుమెంట్ల ఖరీదు తిరిగి చెల్లించబడదు.

3) ఏ కారణము తెలియపర్చక ఏ టెండరుగాని లేక అన్నిటిని, పాక్షికముగా లేదా పూర్తిగా నిరాకరించుటకు ఈ క్రింది సంతకపుదారునిచే హక్కు రిజర్వు చేసుకొనడమైనది.

4) కాంట్రాక్టు ఫారం: 32.

5) కావలసిన ఇతర సమాచారమేదైనను, ఈ క్రింది సంతకపుదారుని కార్యాలయము నుండి పొందవచ్చును.

వి. పిచ్చయ్య, బి.ఇ.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి.డబ్ల్యు.డి.
కృష్ణా వెస్టరన్ డివిజన్.
తెనాలి.

తెనాలి.
23.6.69

శాంతికి నెలవుగా ఆసియా ప్రాంతం

జపాన్ విలేఖరుల గోష్ఠిలో శ్రీమతి ఇందిరాగాంధి పునరుద్ఘాటన

టోకియో, జూన్ 26: ఆసియా సమిష్టి రక్షణ కూటం ఏర్పాటు చేసుకునే విషయంలో సోవియెట్ ప్రతిపాదన తాలూకు వివరాలేవీ తనకు అందలేదని ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఇక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు. ఈ వ్యవస్థ ఆర్థిక సహకార సాధనకో, మరేదైనా ఇతర ప్రయోజనానికో తనకు తెలియదని ఆమె అన్నారు.

సోవియెట్ ప్రతిపాదన విషయంలో భారత దేశం వైఖరిని ఆమె పునరుద్ఘాటించారు.

ఆసియా ప్రాంతం శాంతి సహకారాలకు నెలవుగా ఉండాలనే ఇండియా ఆకాంక్షిస్తున్నదని ఆమె అన్నారు.

ఆగ్నేయాసియా ప్రాంతం భద్రత క్లిష్టమైన సమస్య అని, ఇందుకు పరిష్కారం అంత సులభసాధ్యం కాదని ఆమె అన్నారు. వియత్నాంలో శాంతి ఏర్పడినా, అప్పటికే ఆగ్నేయాసియాలో పరిస్థితి క్లిష్టంగానే ఉండగలదని ఆమె అన్నారు. అగ్రరాజ్యాలు, ఇతర ప్రధానమైన దేశాలు, ఆగ్నేయాసియా శాంతి రక్షణకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించే ప్రతిపాదన మంచిదని, అయితే ఈవిషయం ఇంకా ఆలోచనాస్థాయిలోనే ఉన్నదని ఆమె అన్నారు.

చైనాతో చర్చలు

టోక్యోలో శ్రీమతి ఇందిర ప్రకటన

టోక్యో, జూన్ 25: భారత్ పై చైనా దురాక్రమణ జరపడంలో సరిహద్దు తగాదా కన్నా ఇంకా ఏదో ఇమిడి వున్నదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఇక్కడ జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ''సరైన వాతావరణం ఏర్పడినట్లయితే, ఎన్నో విషయాలపై చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా వున్నాము'' అని ఆమె భారత్ వైఖరిని గురించి మాట్లాడుతూ అన్నారు.

బర్మా సరిహద్దులకు సంబంధించి చైనా మెక్ మోహన్ రేఖను గుర్తించిందని ఆమె మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సరైన వాతావరణం అంటే ఏమిటని ప్రశ్నించగా దానిని నిర్వచించడం కష్టమని పాక్షికంగా అది చైనా ధోరణి కూడా కలిసి వుంటుందని ఆమె జవాబిచ్చారు.

పసిఫిక్ ఆసియా గ్రూపు ఏర్పాటు విషయమై ప్రశ్నలకు జవాబిస్తూ, భారత్ ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా వుండాలని కోరు తున్నదని ఆమె అన్నారు.

ప్రాచీన మృణ్మయ పాత్రబహూకరణ

టోకియో, జూన్ 26: రెండు వేల సంవత్సరాల క్రితంనాటి ఒక మృణ్మయపాత్రను నిన్న ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధికి బహూకరించారు. జపాన్ లోని ఒక ప్రాచీన కళా ప్రదర్శనాన్ని చూచిన తరువాత ఆమెకు ఈ బహూకరణ చేశారు.

నేతాజీ చితాభస్మం ఉన్న ఆలయం సందర్శన

టోక్యో, జూన్ 25: భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు సుభాస్ చంద్రబోస్ చితాభస్మం ఉంచిన రెంకోజీ బౌద్ధ దేవాలయం సందర్శించారు. శ్రీమతి గాంధి ఈ బౌద్ధ దేవాలయం దర్శించటం ఇది రెండవసారి. 1957 లో ఆమె పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వెంట జపాన్ వెళ్ళినప్పుడు ఈ దేవాలయం సందర్శించారు.

దేవాలయ ప్రధానాచార్యుడు క్యోజి మొచిజుకి శ్రీమతి గాంధికి స్వాగతం చెప్పారు. దేవాలయంలో శ్రీమతి గాంధి సుగంధధూపం సమర్పించారు.

మణిపూర్ సరిహద్దులో విద్రోహుల కాల్పులు

ముగ్గురి మృతి: ఒక స్త్రీకి గాయాలు

షిల్లాంగ్, జూన్ 25: ఆదివారంసాయంత్రం మణిపూర్ సరిహద్దులో టామెన్గ్ లాంగ్ సబ్—డివిజన్ లోని సిబి నైపాయ్ గ్రామంలో గ్రామీణులు పొలంలో పనిచేసుకుంటూ వుండగా 40 మంది నాగవిద్రోహులు వారిపై కాల్పులు జరుపగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరొక స్త్రీ గాయపడింది. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయడం జరగలేదు.

కొత్తగా నెలకొల్పిన క్యాంపునుంచి వీరు దాడులు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతాదళాలను హెచ్చరించడం జరిగింది.

విశాఖపట్నంజిల్లాలో క్షామ నివారణ పథకాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 25: విశాఖపట్నం జిల్లాలో అమలుజరుగుతున్న క్షామనివారణ కార్యక్రమాలు జూలై నెలతో నిలిపివేయబడతాయి.

గత నాలుగుసంవత్సరాలనుండి జిల్లాలో వర్షాభావం వలన క్షామనివారణ పథకాలను చేపట్టడం అవసరమయింది. అయితే ఈ సంవత్సరం ఇంతవరకు వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి జూలై నెలతరువాత ఆ కార్యక్రమాలను నిలిపివేయవచ్చునని భావిస్తున్నారు.

రెవెన్యూ బోర్డు సభ్యుడు శ్రీ ఆర్. సి. శర్మరావు, నేటిమధ్యాహ్నం ఇక్కడకువచ్చి కలెక్టర్ శివరాం, జాయింటు కలెక్టరు శ్రీ గోవింద రాజన్ గార్లతో క్షామనివారణ పథకాలు అమలు జరపటంపై చర్చలు జరిపారు. ఇంతవరకు జరిగిన సహాయక చర్యలను సమీక్షించి, మిగిలిపోయిన కార్యక్రమాలను జూలై నెలాఖరుకు పూర్తి చెయ్యవలసిందని ఆయన అధికారుల నాదేశించారు.

ఇటీవల తుపానులో చోడవరం, నరసీపట్నం, అనకాపల్లి తాలూకాలలో రోడ్లు, చెరువులు గట్లు పడ్డాయి. వీటిని బాగు చెయ్యటానికి రు. 5 లక్షలు గ్రాంటుకావాలని అధికారులు కోరుతున్నారు.

రైల్వే భూములలో అధికాహారోత్పత్తి

విశాఖపట్నం, జూన్ 26: ఆగ్నేయరైల్వే వాల్తేరు డివిజన్ రైల్వేభూములలో పంటలు పండించటం ద్వారా, అధికాహారోత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంక్రింద రైలు మార్గం సమీపంలో ఉన్న 1,000ఎకరాల భూమిని దున్నటానికి లైసెన్సు ఇవ్వబడింది.

మరో 2 వేల ఎకరాలు కూడా అధికాత పంటకాలానికి దున్నటం ప్రారంభమవుతుందని ఆగ్నేయరైల్వే, వాల్టేర్ డివిజనల్ సూపరింటెండెంటు శ్రీ కృష్ణచంద్ర చెప్పారు.

ఇందువలన ఈ సంవత్సరం రైల్వేకు రు.6లక్షలు ఆదాయం వస్తుందని, చివరలో మొత్తంమీద రు. 25 లక్షల ఆదాయం రావచ్చుననీ ఆయనచెప్పారు. దేశంలోనిమొత్తం 50 రైల్వే డివిజన్లు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినట్లైతే దేశంలో ఆహార సమస్య తీరి పోతుందని ఆయన అన్నారు.

(మ.వి.)

కచార్ జిల్లాలో వరదలవల్ల లక్షమంది ప్రజలకు నిరాశ్రయం

గృహాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పంటలకు భారీ నష్టం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

షిల్లాంగ్, జూన్ 25: అస్సాంలోని కచార్ జిల్లాలో వరదలవల్ల సుమారు లక్షమంది ప్రజలు నిరాశ్రయులయారని కచార్ డిప్యూటీ కమిషనర్ నేటి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వాధికారులకు పంపిన వర్తమానంద్వారా తెలుస్తున్నది. 81 గ్రామ పంచాయతీల క్రిందనున్న 100 పైగా గ్రామాలు, కరీంగంజ్ పట్టణము, వైద్యపొడవునగల పంటలు ఈ వరదనీటిలో మునిగిపోయినవి. కాబూరాప్ జిల్లాలోని బ్రహ్మపుత్ర ఉపనది వన్లాడియానదికి వరదలువచ్చి అనేకచోట్ల గట్లు తెగిపోయినవి. సలబారి టౌన్ అంతా వరదనీటిలో మునిగిపోయింది.

కాంబా, ఇరిల్, ఇంపల్ నదుల వరదనీరు మణిపూర్ లో ప్రవహించినందున సుమారు 5,000 మంది నిరాశ్రయు లయారు. 40,000 ఎకరాల పొలాలు వరదనీటితో నిండిపోయినవి. సుమారు 1,000 ఇళ్లకు నష్టం కలిగింది. వరదకు గురైన ప్రాంతాలలో ఎనిమిది అడుగుల లోతు నీరు ఉన్నది.

లఖింపూర్ జిల్లా ఉత్తరగట్టున ఆనుకొని ఉన్న దేవాజీ పట్టణం కూడా వరదనీటితో నిండి ఉన్నది. అస్సాం ప్రభుత్వాధికారులు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కచర్, సలబారి, దేవాజీలలో సహాయక శిబిరాలను ఏర్పాటుచేశారు.

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రు. 80,000 మంజూరు చేసింది. వైద్య సహాయాన్ని కూడా అందజేస్తున్నారు. కచార్ లో వరదనీటిలో చిక్కుకుపోయిన 228 కుటుంబాలను రక్షించి, వివిధ సహాయక శిబిరాలకు తరలించారు. ఈ వరదలవల్ల అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజో ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. రైలు, రోడ్డు రవాణాను రద్దుచేశారు. అనేకచోట్ల రైలు మార్గాలు కొట్టుకుపోయినవి. మరికొన్ని చోట్ల రైలుమార్గాలమీదుగా నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది.

వరదనీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను, సరుకులను రవాణా చేయుడానికి రైల్వే అధికారులు కృషిచేస్తున్నారు.

సలబారిలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషను, పెట్రోలు డిపోలు, గృహాలు వరదనీటిలో నిండిపోయినవి.

డిబ్రుగర్, గౌహతి వద్ద బ్రహ్మపుత్ర నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

సాంకేతిక విద్యా శాఖ

విశాఖపట్టణం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో శాండ్ విచ్ కోర్సులో ప్రవేశము

నోటిఫికేషను

1. విశాఖపట్టణం గవర్నమెంటు పాలిటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగులో శాండ్ విచ్ కోర్సుకు ప్రవేశం నిమిత్తము దిగువ అర్హతలు కలిగివున్న ఆంధ్ర ఏరియా అభ్యర్థులనుంచి (భద్రాచలం, మునగాల తాలూకాలు సహా) విశాఖపట్టణం, గవర్నమెంటు పాలిటెక్నిక్, ప్రిన్సిపాలుకు 10—7—69 వరకు చేరులాగున దరఖాస్తులు కోరడమైనది.

2. కోర్సు కాల పరిమితి 4 సం. లు. ఇందులో ఒక సంవత్సరం విశాఖపట్టణం గవర్నమెంటు పాలిటెక్నిక్ లో ఇన్ స్టిట్యూషనల్ ట్రెయినింగు మరియు విశాఖపట్టణం హిందూస్థాన్ షిప్ యార్డులో 3 సంవత్సరముల ఇండస్ట్రియల్ అప్రెంటిస్ షిప్ శాండ్ విచ్ కోర్సు వుండును.

3. ప్రవేశమునకు అర్హతలు :

(ఏ) ఈకోర్సులో ప్రవేశమునకు కావలసిన కనీస అర్హత ఎస్. ఎస్. ఎల్. సి. / ఎస్. ఎస్. సి. (సెకండరి ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ స్కీము క్రింద కొత్త 10 వ తరగతి పబ్లిక్ పరీక్ష) కాంపోజిట్ లెక్కలతో ప్రీ ఏకడమిక్ కోర్సుగాని, డైవర్ సిఫైడ్ కోర్సుల స్కీము క్రింద ఇంజనీరింగులో ప్రీ టెక్నలాజికల్ కోర్సుగాని సెలెక్టు చేసుకొని, యూనివర్సిటీ కోర్సుల చదువులకుగాని పబ్లిక్ సర్వీసుకుగాని ఎలిజిబిలిటీతో ప్యాసై వుండవలెను.

లేదా

(బి) పైవాటికి సమాన మైనదిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పరిగణించిన ఏ యితర పరీక్షగాని ప్యాసై వుండవలెను.

4. వయః పరిమితి :

ఈ కోర్సులో ప్రవేశముకోరు అభ్యర్థులు ప్రవేశము కోరిన సంవత్సరము ఆగస్టు 31 వ తేదీకి 15 సంవత్సరములు నిండి 21 సం. లలోపు వయస్సు కలిగి వుండవలెను.

5. లభ్యమైన మొత్తం సీట్లలో 1/3 వంతు తెలంగాణాకు చెందిన అభ్యర్థులకు రిజర్వు చేయడమైనది.

6. అభ్యర్థులకు దరిమిలా తెలియచేయు తేదీన వారు విశాఖపట్టణం, గవర్నమెంటు పాలిటెక్నిక్ వద్ద ఇంటర్వ్యూకు తమ స్వంత ఖర్చులతో హాజరు కావలెను.

7. దరఖాస్తు ఫారములు విశాఖపట్టణం, గవర్నమెంటు పాలిటెక్నిక్, ప్రిన్సిపాలు నుంచి పొందవచ్చును. ఒక్కొక్క దరఖాస్తుఫారం ఖరీదు రు. 1— సదరు సొమ్ము నగదుగా విశాఖపట్టణం, గవర్నమెంటు పాలిటెక్నిక్ ఆఫీసువద్ద చెల్లించవలెను. లేదా క్రాసుచేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరు ప్రిన్సిపాల్, గవర్నమెంటు పాలిటెక్నిక్, విశాఖపట్టణం పేర ఎండార్సుచేసి పంపవలెను. మనీ ఆర్డర్లుగాని, పోస్టేజి స్టాంపులుగాని అంగీకరింపరు. దరఖాస్తు ఫారముకు పెట్టుకొను ఒక్కొక్క రిక్వెజిషనుకు స్వంత అడ్రెసు వ్రాసి, 65 పై. ల పోస్టేజి స్టాంపులు అంటించిన 23×10 సెం. మీ. సైజు కవరున్ను, పోస్టల్ అధికారులు జారీచేసిన రు. 1— క్రాసుచేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరున్ను జతపరచవలెను. క్రాసు చేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరు 9—6—1969 తేదీకి ముందుగా వుండకూడదు.

8. ఇంకను వివరములు కావలసినచో, విశాఖపట్టణం, గవర్నమెంటు పాలిటెక్నిక్, ప్రిన్సిపాలునుంచి పొందవచ్చును. సక్రమంగా పూర్తిచేసిన దరఖాస్తులు విశాఖపట్టణం గవర్నమెంటు పాలిటెక్నిక్ ప్రిన్సిపాలుకు 10—7—69 వరకు చేరవలెను.

వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రిజర్వేషనులు లేవు.

హైదర్ గూడ, — డైరెకర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్,
హైదరాబాద్. — ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.

సౌత్ సెంట్రల్ రైల్వే

Tender Notice No. MRJ|CN|JA&DW|3 of 19-6-1969

దిగువ పనులకు డివిజనల్ ఇంజనీర్ (కన్ స్ట్రక్షన్) జంక్షన్ అరెంజిమెంట్సు, సౌత్ సెంట్రల్ రైల్వే, మిరజ్ వారిచే విడివిడిగా సీల్డు టెండర్లు 14—7—69 మ. 3 గం. వరకు తీసుకొని అదేరోజు మ. 3—30 గం. కు తెరువడ మగును.

ప. సం.	పనిపేరు	పని సుమారు ఖరీదు రు.	డిపాజిటు చేయ వలసిన ధరావతు సొమ్ము రు.
1.	**పూనా-మిరాజ్ బి జి కి మార్పిడి మిరాజ్ వద్ద జంక్షన్ ఏర్పాటు.** (ఏ) గూడ్సు యార్డులో అవుట్ డోర్ సబ్ స్టేషన్ ఇ ఎల్ సి ఎస్ రూం నిర్మాణము. బి. లేవెటరీ బ్లాకులు 3 సి. ప్యాసెంజరు యార్డులో బి. జి. బ్యాటరీ చార్జింగ్ రూం వగైరా. డి. గుడ్సుయార్డులో ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్. ఇ. మాణిక్ నగర్ / మిరజవద్ద ఇడి ఎన్ ఎ ఆఫీసుకు లేవేటరి బ్లాకు.	1,12,000—	2,800—
2.	ఎం. జి. గుడ్సు షెడ్లుకు కవరింగు, సైడ్ షీటింగు కలుపుకొని, ట్యూబులర్ స్ట్రక్చర్, ఫాబ్రికేషను, సప్లయి, ఎరెక్షను.	17,000—	425—
3.	చైనేజి (—) 4/0 నుంచి 10/0 కు మార్గం పొడుగునా 51 ఎం. ఎం. సైజు గట్టి రాతి బాలస్టు సేకరణ, కుప్పపేర్చుట	1,35,000—	3,375—
4.	మిరాజయార్డులో నిర్దిష్టమైన చోట్ల 25 ఎం.ఎం. గట్టి రాతిబాలస్టు సేకరణ. కుప్పపేర్చుట.	2,90,000—	7,250—
5.	చైనేజి (—) 4/0 నుంచి 10/0 కు లభింపగల రైల్వే కట్ స్పాయిలున్న సంచి మూరం బాలస్టు సేకరణ, లీడింగు, కుప్ప పేర్చుట.	1,90,000—	4,750—
6.	మిరాజులో మాణిక్ నగర్ కాలని వద్ద టైపు 2 క్వార్టర్సు 16 యూనిట్లు ('సి' గ్రూపు) నిర్మాణము.	1,27,000—	3175—
7.	మిరాజులో మాణిక్ నగర్ కాలని వద్ద టైపు 2 క్వార్టర్సు 16యూనిట్లు ('డి'గ్రూపు) నిర్మాణము	1,27,000—	3,175—
2.	**సాంగ్లీ రైల్వేస్టేషనునుంచి ఇండియన్ అల్యూమినియం కంపెని లిమిటెడ్ తాలూకు ఉద్దేశించిన సైడింగు పనులకు సంబంధించిన పనులు.**		
1.	డిపార్టుమెంటల్ వర్క్సుకు సామగ్రి సప్లయి.	75,000—	1,875—
2.	సాంగ్లీ స్టేషన్ వద్ద టైపు1క్వార్టర్స్ 12 యూనిట్లు— ఒక్కొక్క బ్లాకుకు 4 యూనిట్లు నిర్మాణము.	57,400—	1,435—
3.	సాంగ్లీ స్టేషన్ వద్ద టైపు2 క్వార్టర్సు 4 యూనిట్లు—2 యూనిట్లు 1బ్లాకు	32,700—	818—

టెండరు ఫారములు డివిజనల్ ఇంజనీర్ ఆఫీసు (కన్ స్ట్రక్షన్) డిపాజిట్ వర్క్సు, జంక్షన్ అరెంజిమెంట్సు, సౌత్ సెంట్రల్ రైల్వే, మిరాజ ఆఫీసునుంచి పోస్టుద్వారా 7—7—69 మ. 12 గం. వరకు, దరిమిలా స్వయంగా 9—7—69 మ. 3 గం. వరకు పొందవచ్చును. ఇందుకుగాను, ఒక్కొక్క టెండరు ఫారముకు రు 10 — చీఫ్ క్యాషియర్, ఎస్. సి. రైల్వే, సికింద్రాబాదుకుగాని డివిజనల్ పేమాస్టర్, ఎస్ సి రైల్వే, హుబ్లి లేదా విజయవాడ లేదా షోలాపూరుకుగాని ఎస్ సి రైల్వే మీద ఏ స్టేషన్ మాస్టరుకుగాని చెల్లించి సదరురశీదు టెండరుఫారముకోరకు పెట్టుకొను అభ్యర్థనకు జతపరచవలెను. సొమ్ము ఈ ఆఫీసుకు నేరుగా చెల్లించకూడదు.

ధరావతు సొమ్ము 10—7—69 మ. 3గం. వరకు చెల్లించవలెను.

డివిజనల్ ఇంజనీర్ (కన్ స్ట్రక్షన్)
డిపాజిట్ వర్క్సు/జంక్షన్— అరెంజిమెంట్సు,
మిరాజ.

సౌత్ సెంట్రల్ రైల్వే

కాతాదారుని సంతృప్తే మా ప్రధాన ధ్యేయము

మీ క్లెయిము ఏదైనా నిలవవుంటే

'అప్పటికప్పుడే'

పరిష్కారం చేసుకోండి.

1969 జూలై

మొబైల్ క్లెయిమ్సు ఆఫీసు కార్యక్రమం

ఆఫీసు స్థలము	తేదీ	సమయం
సికిందరాబాదు	14 నుంచి 16—7—69	ఉ. 10 గం. నుంచి మ. 1 గం.
విజయవాడ	8 నుంచి 10—7—69	మ. 2 గం. నుంచి సా. 6 గం.
కర్నూలు	14 నుంచి 16—7—69	
పూనా	8 నుంచి 10—7—69	

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు,
సికింద్రాబాదు.

Pub: 93/69.

సౌత్ సెంట్రల్ రైల్వే

నోటిఫికేషను

రాజమండ్రి స్టేషన్ రైల్ హెడ్ గా (సర్వింగ్ స్టేషన్) రాజోలులోని రైల్వే ఔట్ ఏజన్సీ 6— 7— 69 లగాయతు తూర్పుగోదావరి జిల్లా (ఏ.పి) కొత్తపేట తాలూకా, నార్సాపూర్ పురం పి.ఓ.లోని శ్రీ మల్లిడి కృష్ణారెడ్డిచే కేరాఫ్ రెడ్డి అండ్ కంపెనీ నిర్వహించబడుగును. ఎప్పటికప్పుడు రైల్వేవారు నోటిఫై చేసిన ప్రకారం గూడ్సు, పార్శెల్సు ట్రాఫిక్కు షన్ వర్సుగాను ఔట్ వర్సుగాను వ్యవహరించుటకు ఔట్ ఏజన్సీ ఉపకరించును. ఔట్ ఏజన్సీ, రైలు రోడ్డు మధ్య కన్సైన్ మెంట్లు రోడ్డు మీద మోటార్ ట్రాన్సుపోర్టు ద్వారా రవాణా చేయబడగును.

ఔట్ ఏజన్సీ మరియుగాని ఔట్ ఏజన్సీకిగాని బుక్ చేసిన ట్రాఫిక్కు రాజమండ్రి లోకల్ పోకలకు ఫ్రేయిట్ చార్జీకి అదనంగా దిగువ చార్జీలు విధించబడగును.

		పార్శెల్సు	గూడ్సు
ఏ)	అన్నివిధములైన ట్రాఫిక్కు.	రు 1.75	రు 1.75
బి)	ఒక పి.డబ్ల్యు/బిల్/ఇన్ వాయిస్ క్రింద బుక్ చేసిన ఒక్కొక్క కన్ సైన్ మెంటుకు కనీస చార్జీలు.	0.70పై.	0.70పై

పి. డబ్ల్యు/బిల్/ఇన్ వాయిస్ క్రింద బుక్ చేసిన ఒక్కొక్క కన్ సైన్ మెంటుకు కనీసము 70 పై.లకు లోబడి, క్వింటాల్ లో భాగము దామాషాగా చార్జి చేయబడగును.

విజయవాడ,
24—6—69. **డివిజనల్ సూపరింటెండెంటు**

నోటిఫికేషను

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

సాంకేతిక విద్యా శాఖ

కాకినాడ ఆంధ్ర పోలిటెక్నిక్కు చేర్చిన ఇండస్ట్రియల్ స్కూలు

1969-70 సం. లో ప్రవేశములు

కాకినాడ ఆంధ్ర పోలిటెక్నిక్కు చేర్చిన ఇండస్ట్రియల్ స్కూలులో 1969—70 సంవత్సరమునకు దిగువ సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశము నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది.

	కోర్సుపేరు	కాలపరిమితి
1.	ఆటో సర్వీసింగ్	రెండు సంవత్సరములు
2.	వడ్రంగము, కుర్చీలు వగైరా తయారీ.	మూడు సంవత్సరములు
3.	ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ వెల్డింగు	రెండు సంవత్సరములు.
4.	ఎలక్ట్రిక్ వైరింగు.	రెండు సంవత్సరములు.
5.	జనరల్ మెకానిక్సు	మూడు సంవత్సరములు
6.	చేనేత	రెండు సంవత్సరములు.

ట్యూషన్ ఉచితము: చేర్చుకున్న అభ్యర్థులు కాషన్ డిపాజిట్ రు 5— కోఆపరేటివ్ డిపాజిట్టు రు 25— ఆటల రుసుము రు 2— అసోసియేషన్ రుసుము రు 3— స్టేషనరి రుసుము రు 2— చెల్లించవలెను.

అర్హతలు: పై కోర్సులలో అడ్మిషనుకు అభ్యర్థులు పాత 3వఫారం గాని పాత 8వ తరగతిగాని ఇంగ్లీషుతో పాత 8వ స్టాండర్డుగాని సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ స్కీము క్రింద కొత్త 7వ తరగతిగాని ప్యాసై వుండవలెను.

వయఃపరిమితులు: అభ్యర్థులు 1— 7— 69 తేదీకి 14 సం.లు నిండి 21 సం.ల లోపు వయస్సుకలిగి వుండవలెను. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన అభ్యర్థుల విషయంలో గరిష్ట వయఃపరిమితి మూడుసంవత్సరముల వరకు సడలించబడగును.

స్టయిపెండ్లు: ఒక్కొక్క తరగతిలో నలుగురు విద్యార్థులకు ఒక్కొకరికి రు 15— స్టయిపెండు ఇస్తారు.

దరఖాస్తులు: పాదా కాగితం మీద దరఖాస్తులు దిగువ సమాచారముతో ప్రిన్సిపాల్, ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ, పి.బి.నం. 102, కాకినాడ—2కు 5— 7— 69 మించకుండ చేరునట్లు దాఖలు చేయవలెను.

1. అభ్యర్థిపేరు, తండ్రిపేరు, పూర్తిఅడ్రెసు.
2. క్రీస్తుశకము ప్రకారం పుట్టిన తేదీ. (అటెస్టు చేసిన సర్టిఫికెట్టు కాపీ జత పరచవలెను).
3. మతము.
4. అభ్యర్థి షెడ్యూల్డు తరగతులకు, షెడ్యూల్డు తెగలకుగాని చెందియున్నచో సదరు కులము (అటెస్టు చేసిన సర్టిఫికెటు కాపీ జతపరచవలెను)
5. అభ్యర్థి అంగవైకల్యము కలిగియున్న వైనము. (సివిల్ సర్జన్ హోదాలో వున్న గవర్నమెంటు మెడికల్ ఆఫీసరు నుంచి పొందిన సర్టిఫికెట్టు అటెస్టు చేయించి జతపరచవలెను.)
6. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సులో పాత 3వ ఫారం, పాత 8వ తరగతి, ఇంగ్లీషుతో పాత 8వ స్టాండర్డు, లేదా కొత్త 8వ తరగతి పరీక్షలలో తెచ్చుకొన్నమార్కులు. (మార్కుల స్టేటుమెంటు అటెస్టు చేయించి జతపరచవలెను)
7. ప్యాసైన ఉన్నత పరీక్ష. (మార్కుల స్టేటుమెంటు అటెస్టు చేయించి జతపరచవలెను.)
8. అభ్యర్థి ప్రాధాన్య క్రమములో క్రింది అర్హతలలో అభ్యర్థి ప్రవేశముకోరుతున్న కోర్సు లేక కోర్సులు.
9. అభ్యర్థి ఇవ్వదలచిన యితర సమాచారమేదైనా.

పై వివరములు యథార్థమని ధృవీకరిస్తూ తండ్రి—గార్డియన్ సంతకం. — పై వివరములు యథార్థమని ధృవీకరిస్తూ అభ్యర్థి సంతకం.

అభ్యర్థికి అలాటుచేసిన రిజిస్ట్రేషన్ నంబరు తెలుసుకొనవలెనన్నచో స్వంత అడ్రెసు వ్రాసిన పోస్టుకార్డు దరఖాస్తుతో జతపరిచి పంపవలెను. దరఖాస్తు ఉన్న కవరు మీద ''ఇండస్ట్రియల్ స్కూలులో ప్రవేశమునకు దరఖాస్తు'' అని సూపర్ స్క్రయిబ్ చేయవలెను.

హైదర్ గూడ, — డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్,
హైదరాబాద్. — ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.

హౌరా రైలు మార్గంపై కార్మికుల బైఠాయింపు

రైళ్ళ రాకపోకలు 9 గంటలసేపు నిలిపివేత

కలకత్తా, జూన్ 26: హౌరాకు 33 కిలో మీటర్లు, 64 కిలో మీటర్ల దూరానగల ఉలుబేరియా, బాగ్నాన్ స్టేషనుల వద్ద రైలు మార్గంపై సుమారు 800 మంది కార్మికులు నిన్న ఉదయం 7 గంటలనుండి బైఠాయింపు జరిపినందున హౌరా — ఖరగ్‌పూర్ సెక్షనులో రైళ్ళ రాకపోకలు సుమారు 9 గంటలపాటు నిల్చిపోయినవి.

ఇలా నిల్చిపోయిన రైళ్ళలో మద్రాసు మెయిల్, బొంబాయిమెయిల్, మద్రాసు ఎక్స్‌ప్రెస్ ఉన్నవి. రైల్వే నిర్మాణ కార్యక్రమాలు పూర్తయినందున కార్మికులను తొలగించిన ఫలితంగా తిరిగి ఉంచుకోవాలని కోరుతూ ఈ ఉద్యమం జరిగింది.

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణా ఎన్.జి.ఒ.లు యూనియన్ అధ్యక్షుడు శ్రీ [illegible] రిట్ పిటిషన్‌పై విచారణను జూన్ 30 కి హైకోర్టు వాయిదా వేశారు.

రు 500/- నుండి రు 12000/- అప్పు దొరకును

వివాహము వ్యాపారము ఇల్లు కారు ట్రాక్టరు వగైరాలకు స్వంతపూచీ మీద అప్పు దొరకును. నెలసరి 60 వాయిదాలలో తీర్చవచ్చును. ప్రాస్పెక్టసునకు వెంటనే హిందీలోగాని ఇంగ్లీషులోగాని వ్రాయండి

KUBER FINANCE PVT LTD. SEETLA (K-31), AMRITSAR.

వాయిదాల మీద ట్రాన్సిస్టరు



నేషనల్ 70 (3 బాండ్) ఆల్ వరల్డు పోర్టబుల్ ట్రాన్సిస్టర్ గ్యారంటీతో నెలసరి రు 10 — వాయిదాల చొప్పున ప్రతి గ్రామమునకు చౌకగా పంపబడును.

PANASONIC (India), P B 1137 (10), Delhi-6.

ఉద్యోగములు

ప్రపంచప్రసిద్ధి చెందిన మా జపాన్ మోడల్ పాకెట్ ట్రాన్సిస్టర్‌కు ఆర్డర్లు తెచ్చుటకు కమీషన్‌పైగాని, నెలకు రు 450— ఫుల్ / పార్ట్‌టైం అభ్యర్థులు స్త్రీ, పురుషులనుండి కావలెను. శాంపిల్ సెట్‌కు వ్రాయండి

Employment officer (APV-88) P Box 1504, Delhi-6

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది

అమర్‌కోస్

ప్యూర్ గ్లూకోస్ పవుడర్



శ్రేష్ఠ శక్తికి బలమునకు

50, 100 & 450 గ్రా పాకెట్లు

అమ్‌సో: [illegible]

బెంగుళూరులో ఎ. ఐ. సి. సి. సమావేశాలకు ఏర్పాట్లు

ఆహ్వానితులు, పత్రికాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం: ఆహ్వానసంఘం నిర్ణయం

బెంగుళూరు, జూన్ 26: వచ్చే నెలలో ఇక్కడ జరుగనున్న ఎ.ఐ.సి.సి. సమావేశాలకు ప్రజలందరిని రానివ్వరు. ఆహ్వానితులు, పత్రికా విలేఖరులకు మాత్రమే ప్రవేశం ఉన్నది.

ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం, ఆహ్వానసంఘం కూడా నిర్ణయం తీసుకున్నది.

మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నాగప్ప ఆళ్వా నేటి ఉదయం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ [illegible] 2,500 మందికి సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సమావేశాలు జూలై 10 నుంచి ప్రారంభమై నాలుగురోజులపాటు జరుగుతాయి. ఈ సమావేశాలకు ప్రతినిధులు ప్రత్యేకంగా రావచ్చు.

సమావేశాల ఏర్పాట్లు చూడటానికి 14 సంఘాలను నియమించారు.

ఈ సమావేశాల సందర్భంగా ఎ.ఐ.సి.సి. యువజన, మహిళా విభాగాలు కూడా సమావేశం అవుతాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం కూడా [illegible] జరుగుతుంది.

పెర్కింగ్‌కోటె జూలై 9న రాత్రి 7 గంటలకు కుమారకృప గెస్ట్‌హౌస్‌లో సమావేశం ఏర్పాటైంది. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు [illegible] రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు.

ఈ సమావేశాలకు వేలకొలది వచ్చే ప్రతినిధులు, పత్రికా విలేఖరులకు శాసనసభ్యుల భవనం, హోటళ్ళు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళు, [illegible] ఏర్పాటు చేస్తారు. [illegible] కట్టిన అనేక కొత్త భవనాలలో కూడా వసతి ఏర్పాటు చేస్తారు.

మంగళగిరి సమితిలో చెరువులమరమ్మతులకు రు. 1లక్ష మంజూరు

మంగళగిరి, జూన్ 26: మంగళగిరి సమితి ప్రాంతంలో ఉన్న మొత్తం 19 సాగునీటి పారుదల చెరువులలోను 16 చెరువులు గండ్లు పడ్డాయి. దీనికి ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేసింది. మంగళగిరి నల్లచెరువు, ఎర్రచెరువులకు రు. 20 వేలు మంజూరై పని ప్రారంభించడం జరిగింది. ఆత్మకూరు చెరువుకు రు. 30 వేలు మంజూరై పని మొదలైంది. సమితి అధ్యక్షుడు శ్రీ అన్నపురెడ్డి వెంకటామిరెడ్డి, బి. డి. ఒ. శ్రీ ఎం. వెంకటేశ్వరరావు, సూపర్‌వైజరు శ్రీ వెంకటరెడ్డి, జనసంబంధ అధికారి శ్రీ మురాల రఘువయ్య పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, ఎక్కువ మంది కూలీలను సేకరించి పనిని త్వరలో పూర్తి చేయడానికి ఏర్పాటు చేశారు.

జూన్ 21 వ తేదీన జరిగిన సమావేశానికి శ్రీ అన్నపురెడ్డి వెంకటామిరెడ్డి అధ్యక్షత వహించారు. బి డి ఒ శ్రీ ఎం. వెంకటేశ్వరరావు వివిధ అంశాలను ప్రవేశపెట్టి, తుఫాను బాధితులకు సమితి రు 1,10,000 లు వసూలు చేయవలసిందని చెప్పారు. ముందుగా రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపం తెలియజేస్తూ సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రభుత్వం నుండి ఇంకా బడ్జెట్ మంజూరై రావలసినందున చాలా విషయాలు వాయిదా వేయబడ్డాయి

ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు శ్రీ తులాబందుల నాగేశ్వరరావు కూడా వచ్చారు. (మ. వి.)

జోర్డాన్‌పై ఇజ్రేల్ దాడి

8 మంది సైనికుల మృతి

అమ్మాన్, జూన్ 26: జోర్డాన్ లోయపై నిన్న మధ్యాహ్నం ఇజ్రేల్ విమానాలు దాడిచేసినప్పుడు ఎనిమిది మంది జోర్డాన్ సైనికులు మరణించారనీ, మరి ఆరుగురికి గాయాలు తగిలినవని జోర్డాన్ సైనిక ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఈ దాడిలో 1[illegible] ఇజ్రేలీ విమానాలు పాల్గొన్నాయి.

విమానాలపై విమాన విధ్వంసక తుపాకులు [illegible] ప్రయోజనం లేకపోయింది. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌పై కూడా ఎగిరిన రెండు విమానాలు విహరించాయి.

ఆదివారంనాడు కూడా ఇజ్రేలీ విమానాలు దాడిచేసినప్పుడు ఒక పౌరుడు మరణించడమేకాక, 16 మందికి గాయాలు తగిలాయి.

[illegible] పోరాటం ప్రారంభమయింది. ఒక గంట వరకు జరిగిన పోరాటంలో 28 ఇజ్రేలీ [illegible] ధ్వంసమైనవి.

భద్రతామండలి సమావేశానికి విజ్ఞప్తి

ఐక్యరాజ్యసమితి: అరబ్బుల ప్రాంతంలో ఇజ్రేల్ అధికార [illegible] పరిశీలించి [illegible] భద్రతాసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జోర్డాన్ కోరింది.

ఈజిప్టు మిగ్ విమానం కూల్చివేత

టెల్ అవివ్, జూన్ 26: నేడు సూయజ్ కాలువ వద్ద జరిగిన భీషణ పోరాటంలో తమ విమానాలు ఒక ఈజిప్టు మిగ్–21 విమానాన్ని కూల్చివేసినట్లు ఇజ్రేల్ ప్రకటించింది.

గత మంగళవారంనాడు కూడా ఇజ్రేల్ విమానాలు ఒక ఈజిప్టు మిగ్ విమానాన్ని కూల్చివేశాయి.

గస్తీ తిరుగుతున్న ఇజ్రేల్ విమానాలు ఈజిప్టు విమానాన్ని కూలగొట్టినవని, అది వెంటనే ఈజిప్టు భూభాగంలో కూలిపోయిందని ఒక సైనిక ప్రకటనలో తెలిపారు.

అరబ్ దేశాలపై తీవ్ర చర్యలు

ఇజ్రేల్ హెచ్చరిక

టెల్ అవివ్, జూన్ 26: యుద్ధ విరమణ రేఖ ప్రాంతాలలో అరబ్ గెరిల్లాల దౌర్జన్యాన్ని అరికట్టడానికి భవిష్యత్తులో అరబ్ దేశాలపై తీవ్ర చర్యలు తీసుకోవలసి వస్తుందని ఇజ్రేల్ హెచ్చరిక చేసింది. ఇజ్రేల్ సమాచారశాఖ మంత్రి గెలిలీ ఒక విందులో ప్రసంగిస్తూ ఇప్పటికే గెరిల్లా దాడులను ఎదుర్కొనడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కాని, భవిష్యత్తులో ఇప్పటికంటె తీవ్ర చర్యలు తీసుకోవలసి వస్తుందని అన్నారు.

తుఫాను బాధితులకు ఆనంద్‌నగర్ రైతుల విరాళం

హైదరాబాద్, జూన్ 26: నిజామాబాద్ జిల్లా కొల్లూరు గ్రామంలోని ఆనంద నగర్ రైతులు ముఖ్యమంత్రి తుఫాను బాధితుల సహాయ నిధికి అందజేసే నిమిత్తం రు. 1,738 లను చెక్కు రూపంలో నిన్న కలెక్టరుకు సమర్పించారు

అమోస్‌పై శ్రీరాములు విమర్శ

రాజమహేంద్రవరం, జూన్ 26: బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసినందువల్ల ప్రయోజనమేమీ సిద్ధించదని, పైగా కొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆంధ్ర ఎన్.జి.వో.ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ. శ్రీరాములు విలేఖర్ల ప్రకటనలో పేర్కొన్నారు.

తాము ప్రభుత్వోద్యోగినని చెప్పుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని శ్రీ అమోస్‌ను ఆయన విమర్శించారు

స్థానిక ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి రాత్రి ఆయన ప్రసంగించారు. శ్రీ జి. [illegible]రామేశ్వరరావు అధ్యక్షత వహించారు.

సమైక్య రాష్ట్రానికి మధిర సమితి సమర్థన

ఖమ్మం, జూన్ 26: మధిర పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ వి. ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను సమర్థిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. (మ. వి.)

విజయవాడలో శ్యాంప్రసాద్ ముఖర్జీ సంస్మరణ పక్షం

విజయవాడ, జూన్ 26: అఖిలభారత జనసంఘం వ్యవస్థాపకులు ప్రథమ అధ్యక్షుడైన స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సంస్మరణ పక్షం జూన్ 23నుంచి జూలై 7 వరకూ పట్టణ జనసంఘం ఆధ్వర్యాన జరుపబడును. ఈసందర్భంలో ఈ క్రింది కార్యక్రమం నిర్ణయించారు.

29 సాయంత్రం గం. 7లకు మీసాలకోటవారి చౌక్‌లో బహిరంగసభ. శ్రీ గంధి రఘునందన గుప్త, తమిరిస రామాచార్యులు ప్రధానవక్తలు.

కేరళలోని మల్లాపురం జిల్లా వ్యతిరేక ఉద్యమానికి ఆంధ్రనుండి వెళ్ళు రెండవ సత్యాగ్రహ జట్టుకు సభలో సన్మానం. జూలై 7 సాయంత్రం గం. 7 లకు ఒకటవవార్డులో బహిరంగసభ. రాష్ట్ర నాయకులందరూ పాల్గొంటారు. సమావేశానంతరం విజ్ఞాన కార్యక్రమము.

[illegible] ప్రతిరోజు స్థానిక సమితి స్థానిక సమావేశములు జరుపబడును.

'ఆసియా భద్రతకు అన్ని అగ్రరాజ్యాల హామీ'

టోకియోలో భారత ప్రధాని ఉద్ఘాటన

టోకియో జూన్ 26: వియత్నాంలో శాంతి నెలకొన్నప్పటికీ ఆసియాలో భద్రత నిమిత్తం [illegible] ఆధారపడటంగాక సాధ్యంకాదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్న ఇక్కడ ఉద్ఘాటించారు. అగ్రరాజ్యాలేకాక ఇతరముఖ్యమైన దేశాలుకూడా అంతర్జాతీయ హామీ ఇస్తేతప్ప ఆసియాలో భద్రత సాధ్యంకాదని ఆమె అన్నారు.

శ్రీమతి గాంధీ విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ విషయం చెప్పారు. అయితే ఆసియాలో భద్రతకు ఏర్పాటైన సైనిక కూటమి కూటమికి ప్రధాని అంగీకరించలేదు.

నిన్న అంతకుముందు శ్రీమతి గాంధీని జపాన్ [illegible] విదేశీ వ్యవహారాల సంఘ సమావేశంలో ఆసియా నుంచి బ్రిటన్ ఉపసంహరణవల్ల రాగల సమస్య గురించి ప్రశ్నించారు. అయితే అందువల్ల ఏర్పడే 'ఖాళీ' పట్ల ఇండియాకు నమ్మకంలేదని శ్రీమతి గాంధీ పునరుద్ఘాటించారు. ఆసియాలో ప్రతి దేశానికి ఆర్థికాభివృద్ధికి హామీ ఇవ్వడమే సరిఅయిన రక్షణ అని శ్రీమతి గాంధీ అభిప్రాయపడ్డారు. ఆసియాలో ఆర్థికాభివృద్ధికి ఇండియా జపానులు సహకరించవచ్చునని ఆమె అన్నారు

ఆసియాలో ఉమ్మడి రక్షణకు రష్యా చేసిన ప్రతిపాదన గురించి కూడా శ్రీమతి గాంధీని ప్రశ్నించారు.

అయితే శ్రీ బ్రెజ్నేవ్ ఇటీవల ఢిల్లీలో తనను కలుసుకున్నప్పుడు ఆసియాలో సైనిక కూటమి గురించి రష్యా ఆలోచించడం లేదని ఆయన చెప్పారని శ్రీమతి గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

ఎప్పటికప్పుడు మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో అలీనవిధానం ఇండియాకు తగిన, ఉత్తమ విధానమని శ్రీమతి గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

(మరికొన్ని వివరాలు 4 వ పేజీలో)

'గిరిజనులకు భూములు కేటాయించాలి'

కొత్తగూడెం, జూన్ 26: భూములు లేని ప్రజలు భూములున్న వారిదగ్గరనుండి అక్రమంగా భూములను స్వాధీనం చేసుకొనే విధానాన్ని కొన్ని రాజకీయవర్గాలు ప్రోత్సహించటంపట్ల శాసన మండలి సభ్యురాలు శ్రీమతి [illegible], శాసనసభ్యుడు శ్రీ [illegible] పిచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

భద్రాచలం, కొత్తగూడెం డివిజన్లలో ఈ విధానం చాలా ప్రమాదకరంగా ఉన్నదని ప్రభుత్వం సకాలంలో గిరిజనులకు భూవసతి ఏర్పాట్లు చేయకపోతే నక్సలైట్లు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొనే ప్రమాదం ఉన్నదని వారన్నారు. (మ. వి)

నిజామాబాద్ కేంద్ర సహకార స్టోర్సు డైరెక్టర్ల ఎన్నిక

నిజామాబాద్, జూన్ 25: నిజామాబాద్ కేంద్ర వినియోగదారుల సహకార స్టోర్సుకు నేడు ఎన్నికలు జరిగినవి. స్టోర్సు డైరెక్టరుల బోర్డుకు శ్రీయుతులు వి. కిషన్ దాస్, ఎం. ధర్మేందర్, బి. ఎల్. గంగారామ్, ఎన్. నారాయణరెడ్డి, కాశీనాథరావు ముఖేల్కర్, పి. లక్ష్మీనారాయణ, వీరభద్రం, ఎం. దేవేందర్, కె. వసంతరెడ్డి, డి. శ్రీనివాసులు ఎన్నికయారు. తర్వాత డైరెక్టరుల బోర్డు శ్రీ కిషన్ దాస్, శ్రీ [illegible]ను వరుసగా అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నది. మొత్తం 1898 ఓట్లు పోలయినవి. అందులో 114 ఓట్లు చెల్లనవిగా ప్రకటించారు. (మ వి.)

హైదరాబాద్ సర్కిల్‌లో 230 మందికి నోటీసులు

స్టేట్ బ్యాంకు సిబ్బంది కార్యదర్శి వివరణ

విజయవాడ, జూన్ 26: హైదరాబాద్ సర్కిల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలోని సబార్డినేట్ స్టాఫ్ 650 మందిలోనూ, 230 మందికి కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగినట్లు నోటీసులు జారీ చేశారని [illegible] సాయంత్రం, స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ సెక్రటరీ శ్రీ వి.ఎన్.జె. కృష్ణమూర్తి తెలియజేశారు.

తమ సమ్మె కారణంగా ప్రతిరోజూ జరుగుతున్న డిపాజిట్లను [illegible] ఇతర ప్రాంతాలలోని శాఖలలోని [illegible] కూడా తమతో [illegible] అన్నారు.

[illegible] పనిచేస్తున్నాయి.

ఒసాకాలో ప్రధాని ఇందిరాగాంధీ

ఒసాకా, జూన్ 26: ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నేటి మధ్యాహ్నం 'హికారి' సూపర్ ఎక్స్‌ప్రెస్‌లో టోక్యోనుండి ఒసాకా చేరుకున్నారు. ఒసాకా నగరాధికారులు వాణిజ్య ప్రముఖులు ఆమెకు స్వాగతం చెప్పారు. ఒసాకా నగర మేయరు ఏర్పాటు చేసిన విందుకు శ్రీమతి గాంధీ హాజరయినారు.

ఒసాకాలో ఏర్పాటు చేయనున్న ఎక్స్‌పో 70 ప్రపంచ ప్రదర్శనలో భారత మంటపానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.

తుని సమితి ఉద్యోగుల విరాళం

తుని, జూన్ 26: తుని పంచాయతీ సమితి ఉద్యోగులు వారి ఒకరోజు జీతాన్ని తుఫాను బాధితులనిధికి విరాళంగా రు 2,500 లు ఇచ్చారు. [illegible] ఉపాధ్యాయులు రు. 1,950 లు, ఆఫీసు ఉద్యోగులు రు. 550 లు ఇచ్చారు.

తెనాలి-గోడవర్రు రోడ్డుపై గండ్లు

తెనాలి, జూన్ 26: తెనాలినుండి గోడవర్రు వెళ్ళు రోడ్డుపై [illegible] వంతెన వద్దనుండి గోడవర్రు రోడ్డు [illegible] వరకు [illegible] గండ్లు ఏర్పడినందున తెనాలి-గోడవర్రు వెళ్ళు బస్సులు పెదపాలెం వరకు [illegible] దీనివల్ల [illegible] గ్రామాలైన కొండిపాడు, [illegible]పాలెం, గోడవర్రు గ్రామస్తులు ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే బండ్లు కూడా నడుచుటకు కష్టముగా వున్నదని తెలుస్తున్నది.

కాల్వకట్టలపై గోడలు నిర్మించాలి

తెనాలి, [illegible] రేపల్లె కాలువ తెగినందువల్ల [illegible] వరద నీరు గ్రామాలలోకి వచ్చి చాలా కష్టనష్టాలు పొందాయి. ప్రభుత్వం వారికి గ్రామ సరిహద్దుల వరకు కాలువలపై గోడలు కట్టి [illegible] విజ్ఞప్తులు పంపారు. మోరంపూడి వద్ద మాత్రము గోడపని ప్రారంభించినట్లు తెలుస్తున్నది.

• • •

తూములూరు గ్రామంలోని [illegible] పిల్లలు [illegible] గాలివానలో పడిపోయినందున ప్రస్తుతము హోటలులో [illegible] ఉంటున్నదని తెలుస్తున్నది. [illegible] సమితికి చేరనందున [illegible] పాఠశాలలు వేరుప్రదేశములలో నడుపబడుతున్నట్లు సమితి అధికారులు తెలిపారు. (మ వి)

మద్యనిషేధ చట్టంక్రింద రెండు సంవత్సరాల శిక్ష

యలమంచిలి, జూన్ 26: మద్య నిషేధ చట్టంక్రింద యలమంచిలి [illegible] ఫస్టు క్లాసు మేజిస్ట్రేటు శ్రీ ఎం. [illegible]రావు ముగ్గురికి తలొక రెండు సంవత్సరాలు కఠిన శిక్ష, రు 25లు జరిమానా, అది చెల్లించని యెడల మరో నెల కఠిన శిక్ష విధించారు.

•

[illegible] ఇద్దరికి తలొక 3 నెలలు కఠినశిక్ష విధించారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

సౌమ్య దీపావళి కథల పోటీ

ప్రతిసంవత్సరంవలెనే ఈ సౌమ్య దీపావళి సందర్భంగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహిస్తోంది.

కిందటి దీపావళి కథల పోటీలో 4,000 రూపాయల బహుమతులు అందజేశాము. రచయితలకు, రచయిత్రులకు ఇతోధికమైన ప్రోత్సాహం కలిగించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం దీపావళి కథల పోటీకి 4,500 రూపాయల బహుమతులు ఇవ్వడానికి నిశ్చయించాము.

రచయితలు, రచయిత్రులు ఈ అవకాశం వినియోగించుకోవడమేకాక [illegible] కోరుతున్నాము.

మొదటి బహుమతి రు. 2250
రెండవ బహుమతి రు. 1750
మూడవ బహుమతి రు. 500

దీపావళి కథల పోటీ నిబంధనలు:

1. ఇతివృత్తం ఆంధ్రుల జీవితానికి సంబంధించినదై ఉండాలి.
2. స్వతంత్ర రచనలేకాని, అనువాదాలు పనికిరావు
3. రచన [illegible] 12×8 అంగుళాలు ఫుల్‌స్కేప్ 12 పేజీలకు మించరాదు
4. కాగితానికి ఒక పక్కనే వ్రాయాలి.
5. బహుమతి పొందని కథలలో యోగ్యమైనవాటిని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించే హక్కు మాకు ఉన్నది.
6. పోటీకి రచన పంపేవారు కవరుపై 'దీపావళి కథల పోటీ' అని స్పష్టంగా వ్రాయాలి.
7. పోటీకి పంపిన కథలను [illegible]
8. ప్రచురణకు [illegible]
9. రచనలను 'ఎడిటర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్, మద్రాసు—2' కు పంపాలి.

బహుమతి పొందిన కథలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించగలము

సౌమ్య దీపావళి కథల పోటీకి రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేది | 1969 ఆగను 4

రాజమండ్రి, చిత్తూరులకు పాలసరఫరా పథకం

వచ్చే అక్టోబరునుంచి విస్తరించనున్నట్లు పాల కమిషనర్ ప్రకటన

విశాఖపట్నం, జూన్ 26: రాజమండ్రి చిత్తూరులలో పాల సరఫరా పథకాలు ఈ సంవత్సరం అక్టోబరు నెలనుండి ప్రారంభమవుతాయి. రాజమండ్రి పాలసరఫరా పథకం ప్రారంభమైన తర్వాత దానిని రానున్న మార్చి నెలలో విశాఖపట్నంతో చేరుస్తారు. ఆనాటికి విశాఖకు 8 వేల లీటర్ల పాలు సరఫరా అవుతుంటాయి.

ప్రస్తుతం విశాఖపట్నంలో 4 వేల లీటర్ల పాల సరఫరా జరుగుతున్నదనీ; జూలై ఆఖరు నాటికి సరఫరా 5 వేలకు పెంచబడుతుందని పాల సరఫరా కేంద్రాలు కూడా ప్రస్తుతం ఉన్న 21 నుండి 30 కి పెంచడం జరుగుతుందని, విశాఖపట్నం మూడు రోజులు సందర్శించిన అనంతరం హైదరాబాదుకు వెడుతున్న పాల కమిషనర్ డాక్టర్ సంజీవరెడ్డి చెప్పారు.

వినియోగదార్లకు అవసరమైన మొత్తం పాలు సరఫరా చేయడమే పాల పథకం లక్ష్యమనీ, ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, [illegible], నెల్లూరు, వరంగల్‌లలో ఈ పథకం అమలులో ఉన్నదనీ, క్రమంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో ఈ పథకం అమలు జరుగుతుందని, ఆయన చెప్పారు.

రాజమండ్రి గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించకపోవచ్చునని ఆయన అన్నారు. అయినా వారు నిరాశ చెందకూడదని, సొంతంగా పశు పెంపక కేంద్రాలను, కోళ్ళ పెంపక కేంద్రాలను ఏర్పాటుచేసుకుని లాభదాయకంగా గడపవచ్చునని, వారికి ఈ విషయంలో వివిధ ఋణాలు లభించగలవని ఆయన చెప్పారు.

సంఘాధ్యక్షులు శ్రీ ఎ. విజయరాజ్ అధ్యక్షత వహించారు

శ్రీయుతులు కె. కోటయ్య, రామకోటేశ్వర రావు, టి. వి. కామేశ్వరరావు ప్రసంగించారు. (మ. వి)

రాజమండ్రిలో హార్లిక్స్ ఫ్యాక్టరీ స్థాపనావకాశం

రాజమండ్రిలో త్వరలోనే ఒక హార్లిక్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగనున్నట్లు శ్రీ సంజీవరెడ్డి చెప్పారు. నాగార్జునసాగర్ వద్దగాని, కర్నూలులో గాని ఒక గ్లాక్సో ఫ్యాక్టరీ స్థాపన కూడా జరుగనున్నట్లు ఆయన చెప్పారు

విశాఖజిల్లా వెటర్నరీ సంఘం నుద్దేశించి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో 160 మంది వెటర్నరీ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన అన్నారు. రానున్న నాలుగు పంచవర్షప్రణాళికలలో కూడా వెటర్నరీ [illegible]

విశాఖపట్నం జిల్లాలో 5 జూనియర్ కాలేజీలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 26: విశాఖపట్నం జిల్లాలో శృంగవరపుకోట, నర్సీపట్నం, భీమునిపట్నం, యలమంచిలి, చోడవరంలలో జూనియర్ కాలేజీలు నెలకొల్పబడతాయి.

పదవతరగతిలో ఉత్తీర్ణులయిన విద్యార్థులను ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లిలలో ఉన్న డిగ్రీ కాలేజీలలోను, పై జూనియర్ కాలేజీలలోనూ కూడా కొత్త ఇంటర్మీడియేట్ తరగతులలో చేర్చుకుంటారు

శలవుల అనంతరం విశాఖపట్నంలోని మూడు కాలేజీలను తెరిచారు. ఆంధ్ర యూనివర్శిటీ ఆవరణలో ఉన్నవి. యస్. కృష్ణ కాలేజిని హనుమంతవాకకు మార్చారు.

ఈ కాలేజీలలో అన్ని ముఖ్యమైన సబ్జక్టులలోనూ డిగ్రీ, ఇంటర్మీడియేట్ తరగతులు ఈ సంవత్సరం ప్రారంభిస్తారని ప్రిన్సిపాల్ శ్రీ గోపాలరావు తెలియజేశారు.

విశాఖపట్నంలో హైస్కూళ్ళు తెరిచారు.

మంచిస్కూళ్ళు అని పేరుపొందిన వాటిలో ప్రవేశాలకు చాలా రద్దీగా ఉంది.

తొంగిచూసే యవ్వనం మిడిసిపడే రంగులు

WLMA-TT-196 TEL

మేలురకం టెరిన్/కాటన్ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తారు మీరు. పొంకంగా, నలక్కుండా వుండే యీ దుస్తులలో మెత్తని, సుతిమెత్తనిదనాన్ని అనుభవించండి! వన్నెల చిన్నెలతో, మిడిసిపడే రంగులలో...పాప్లిన్‌లో రంగుకి సరిపడే చూడీదార్ పైజమాతోనో, లేకపోతే రెండూ ఒకే రంగు కమీజుతోనో వాడండి. ముచ్చటైన అరవై రంగుల్లో; కావలసిన గళ్ళు, చారలు, ముక్కల ప్రింట్లు, సాదా రంగులు, [illegible]

TATA Textiles

టాటా టెక్స్‌టైల్స్‌వారి ప్రింట్లు

రిటైల్ షాపు: 30, జవహర్‌లాల్ నెహ్రూ స్ట్రీట్, పాండిచేరి.
రిటైల్ స్టాకిస్టులు: టాటా కార్పొరేషన్, [illegible] చంద్రలోక్‌రోడ్, మద్రాసు. • "నవరంగ్" బీసెంట్‌రోడ్, టకింగ్‌హాంపేట, విజయవాడ.

జ్యోతి వారు 10,000 కిలోవాట్లవరకు ఎలెక్ట్రిక్ మోటర్లను తయారుచేస్తున్నారు...

...వారి పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రములోగల సాంకేతిక పరిజ్ఞానము ఫలితముగా యీ ఘనకార్యము సాధ్యమయింది. రకములు— హారిజాంటల్ మరియు వర్టికల్, స్క్విరల్ కేజ్ మరియు స్లిప్‌రింగ్, మామూలు అవసరములకు; ప్రత్యేక అవసరములకు మరియు ఎక్కువ స్పీడు అవసరములకు తగినవి. సాలిడ్ షాఫ్ట్ మరియు హాలో షాఫ్ట్‌వి.



డిస్ట్రిబ్యూటర్లు: షా ఆటో ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
రాష్ట్రపతి రోడ్, పో. బా. నం. 83, సికింద్రాబాద్ (ఏ. పి.) ఫోన్: 72121.

శరణాలయం కూలి 66 మంది బాలలకు గాయాలు

5 గురి మృతి

న్యూఢిల్లీ, జూన్ 26: నిన్న సాయంత్రం తీవ్రవేగంతో వీచిన గాలుల ఫలితంగా ఒక పాఠశాల, శరణాలయం కప్పు కూలి 66 మంది బాలలు గాయపడ్డారు. వీరిలో చాలామంది 14 సంవత్సరాల వయస్సు లోపు వారు. వెంటనే ఈ బాలలను ఆస్పత్రులకు చేర్చారు. వీరిలో కనీసం 5 గురు మరణించినట్లు తెలుస్తున్నది. అధికార వార్తలను బట్టి ఆస్పత్రిలో ఒకరు మాత్రమే మరణించినట్లు తెలుస్తున్నది.

తల్లి, ఏడుగురు పిల్లల హత్య

తండ్రి అరెస్టు

జెర్సీసిటీ, (న్యూజెర్సీ), జూన్ 26: ఒక తల్లి, ఆమె తొమ్మిదిమంది సంతానంలో ఏడుగురు నిన్న ఇక్కడ తమ గృహంలో కత్తిపోట్లకు గురియై మరణించి పడివుండగా పోలీసులు కనుగొని హత్యారోపణలపై ఆ పిల్లల తండ్రిని అరెస్టు చేశారు.

మిసెస్ మెరియా టోరిస్ (40) ఆమె ఆరుగురు కుమార్తెలు ఒక కుమారుడుని శవాలు పడక గదిలో పడివున్నవి. ఈ పిల్లలు ఏడు, 20 సంవత్సరాల మధ్యవారు. 14 సంవత్సరాల మరొక కొడుకు ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా మూడుసార్లు పొడవడం జరిగింది. 9 వ సంతానమైన 15 ఏళ్ల బాలుడు అమ్మమ్మ దగ్గర సురక్షితంగా వున్నాడు.

ఈ హత్యలన్నీ వారి తండ్రి రాఫెల్ టోరిస్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అయితే ఇంతవరకు అతను ఎట్టి సంజాయిషీ ఇవ్వలేదు.

కూచిపూడి పోలీసుస్టేషను రైటర్ ఆత్మహత్య యత్నం

బందరు, జూన్ 26 ఇక్కడకు సుమారు 16 మైళ్ళ దూరానగల దివితాలూకాలోని కూచిపూడి పోలీసు స్టేషను రైటర్ శ్రీ సుబ్బారావు ఆత్మహత్య చేసుకునే నిమిత్తం తనను తానే రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు ఇక్కడకు అందిన సమాచారం ద్వారా తెలుస్తున్నది. అతనిని 22వ తేదీన ఇక్కడకు తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అతనిని గుంటూరు ఆసుపత్రికి పంపారు.

డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ బి. రామచంద్రారెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు. (మ. వి.)



గుంటూరు లేడీస్‌క్లబ్‌వారు శ్రీమతి సుశీలామహంతి ఆధ్వర్యమున కృష్ణాయపాలెంలో వరదబాధితులకు 23 వ తేదీన వస్త్రములను పంచుతున్న దృశ్యము



శ్రీ త్యాగరాజ భక్తసమాజం ఆధ్వర్యాన ఇటీవల చీరాలలో జరిగిన శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవాల ముగింపుసందర్భంలో తీయుబడిన చిత్రం.

సైనికులకు హిందీ బ్యాడ్జీలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

న్యూఢిల్లీ, జూన్ 26: భారత సైన్యంలోని ప్రతి జవానుకు హిందీ నేర్పుతున్నారు. సైనికదళం ధరించే టోపీలు, ఇతర బాక్సిలపై గల వ్రాతలను ఇంగ్లీషు నుండి హిందీలోకి మార్చనున్నారు.

ఇటీవల ఆదేశిక పదాలుగా హిందీ మాటలు ఉపయోగిస్తున్నారు. అధికార వ్యవహారాలకు, కరెస్పాండెన్సుకు కూడా హిందీ ఉపయోగించాలని ఇటీవలనే ఉత్తర్వులు జారీచేశారు.

సెంట్రల్ సెక్రెటేరియట్ హిందీ సంఘం ర్యాణశాఖ నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ పై విషయాలను చెప్పారు.

నక్సలైట్ల బెడద అరికట్టడానికి సమన్వయ పథకం

రూపొందించేందుకు జులై 2,3 తేదీలలో ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా అధికారుల సమావేశం

విశాఖపట్నం, జూన్ 26: ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రములలోని సరిహద్దు జిల్లాలలో నక్సలైట్ల చర్యలను అరికట్టేందుకు పథకం రూపొందించి సమన్వయ చర్యలు గైకొనేందుకుగాను ఈ మూడు రాష్ట్రాల ఉద్యోగుల మహాసభ జులై 2, 3 తేదీలలో ఇక్కడ జరుగుతుంది.

మూడు రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఇన్‌స్పెక్టర్స్ జనరల్, హోంకార్యదర్శులు తదితర ఉద్యోగులు ఈ మహాసభలో పాల్గొంటారు.

సరిహద్దు జిల్లాలు కొండ ప్రాంతమైనందున నక్సలైట్స్ ఒక రాష్ట్రంలో నుంచి మరో రాష్ట్రంలో ప్రవేశిస్తూ సమన్వయ చర్యలు జరుపుతున్న దృష్ట్యా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి సమన్వయ చర్యలు గైకొనవలసిన ఆవశ్యకత ఏర్పడిందని తెలియజేయబడింది.

ఈ సందర్భంలో ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో జరిగిన మూడు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశంలో నక్సలైట్ల చర్యల నరికట్టేందుకు కార్యక్రమాలు రూపొందించేందుకు అధికారుల స్థాయిలో ఒక సమావేశం జరగాలని నిర్ణయింపబడింది. (పి.టి.ఐ.)

నక్సలైట్లును పట్టుకోడానికి పోలీసు కుక్కల వినియోగం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

శ్రీకాకుళం, జూన్ 26: శ్రీకాకుళం జిల్లా, అక్కుపల్లిలో ఇటీవల నక్సలైట్లు జరిపిన హత్య, దోపిడీ కేసులో ఆచూకీ తియ్యడానికి పోలీసు కుక్కలను ఉపయోగిస్తున్నారు.

ఈ దాడిలో అదే గ్రామానికి చెందినవారు కొందరు, బయట జిల్లాలనుండి వచ్చినవారు కొందరు పాల్గొన్నట్లు తెలుస్తున్నది. కొందరు స్త్రీలు కూడా వీరిలో ఉన్నట్లు తెలిసింది.

హతుని చంపిన గదిలో గోడమీద రక్తంలో ముంచిన అరచేతిముద్ర ఉంది. ఇది చిన్నదిగా వుంది. ఈ చేయి బహుశా ఒక స్త్రీది అయి వుండవచ్చునని భావిస్తున్నారు. గోడమీద ''పంచాది'' అని రక్తంతో వ్రాయబడి వుంది అందువల్ల ఇటీవల హతుడైన నక్సలైట్ నాయకుడు శ్రీ పంచాది కృష్ణమూర్తి మరణానికి ప్రతీకారంగా ఈ హత్య, దోపిడి జరిపినట్లు వూహిస్తున్నారు.

విజయనగరం సూపరింటెండెంట్ శ్రీ కె. వి. శ్రీరాం కుమార్ పర్యవేక్షణ క్రింద స్పెషల్ సూపరింటెండెంట్ శ్రీ ఎం. వి. రామచంద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.

కొందరు దుండగులు వ్యక్తిగతమైన విరోధాలతో దోపిడీలు సాగించి, అవి నక్సలైట్ల చర్యలుగా భ్రమింపచెయ్యడం కూడా ఈ జిల్లాలో జరుగుతున్నది. సెతకదుము, గవరమ్మపేట, బైరాగిపేట గ్రామాలలో ఇటువంటి దాడులు జరిగాయి. వీటిని నిరోధించడానికి స్పెషల్ ఆరమ్డు పోలీసులు గస్తీ ఏర్పాటు తీవ్రం చేశారు.

మాలాపురం జిల్లాకు వ్యతిరేకంగా ఆందోళన

24 మంది అరెస్టు

కాలికట్, జూన్ 26: మాలాపురంజిల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా 24 మంది వాలంటీర్లు కాలికట్ కలెక్టరు కార్యాలయం వద్ద నేడు ఉదయం పికెటింగ్ జరిపారు. వీరిని పోలీసులు అక్కడనుంచి తొలగించారు.

చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు బలరాజ్ మధోక్ సుముఖత

పూనా, జూన్ 26: కేంద్రం పటిష్టంగా ఉండాలంటే చిన్నచిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు జనసంఘ నాయకుడు శ్రీ బలరాజ్ మధోక్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

చిన్న రాష్ట్రాలయితే కేంద్రాన్ని బెదిరించజాలవని ఆయన అన్నారు.

నిన్న ఇక్కడ గోఖలే హాలులో జరిగిన ఒక బహిరంగ సభలో శ్రీ మధోక్ ప్రసంగించారు. చాలా పెద్దవిగా ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లను విభజించడం మంచిదని తాను అభిప్రాయపడుతున్నట్లు ఆయన చెప్పారు. మలప్పురం జిల్లా ఏర్పాటుకు మాత్రం ఆయన వ్యతిరేకించారు.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అయినట్లయితే, కనీసం అది దేశంలో ఒక అంతర్భాగంగా ఉంటుందని, కాని మలప్పురం అలా కాదని, దేశంలో ఒక 'పంచమాంగదళం' శక్తివంతం కావడానికి అది తోడ్పడుతుందని శ్రీ మధోక్ వివరించారు.

ఆగ్నేయ రైల్వేలో రైలు మార్గంపై ప్రదర్శకుల తిష్ఠ

కలకత్తా, జూన్ 26: ఆగ్నేయ రైల్వేలోని హౌరా—ఖరగ్‌పూర్ సెక్షన్స్‌లో ఆలుచేరియా, ఘోస్‌పూర్ స్టేషన్ల మధ్య నేటి ఉదయం రైలు మార్గంపై ప్రదర్శకులు తిష్ఠవేయడంతో రైళ్ళ రాకపోకలు ఆగిపోయాయి.

దాదాపు 2,400 మంది కార్మికులకు ఉపాధి పోయే ప్రమాదం వున్నందుకు నిరసనగా వీరు ఈ ప్రదర్శనను జరిపినట్లు తెలుస్తోంది.

అలహాబాద్ సెక్షనులో రైళ్ళ రాకపోకల పునరుద్ధరణ

వారణాసి, జూన్ 25: జకానియాదులాపూర్ స్టేషనుల మధ్య హూఫీ నదిపై గల వంతెనపై జూన్ 21 వ ప్రమాదం జరిగిన కారణంగా రద్దు చేయబడిన అలహాబాద్—గోరఖపూర్ సెక్షనులోని రైళ్ళ రాకపోకలు గత రాత్రి పునరుద్ధరించ బడినవి. వంతెనను మరమ్మత్తు చేసి రైలు మార్గాన్ని బాగుచేశారు. అయితే రైళ్ళ రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నవి. అలహాబాద్—గోరఖపూర్ ఎక్స్‌ప్రెస్ ఈవంతెన మీదుగా వెడుతుండగా పట్టాలు తప్పగా 74 మంది మృతి చెందారు. 140 మంది గాయ పడ్డారు.

వాల్తేర్ రైల్వేస్టేషన్‌కు త్వరలో కొత్తప్లాట్‌ఫారాలు

విశాఖపట్నం, జూన్ 25: ప్రస్తుతం ఉన్న మూడు ప్లాట్‌ఫారంలలోని రద్దీ తగ్గించడానికి వీలుగా వాల్తేర్ రైల్వేస్టేషన్‌లో కొత్తగా మరిరెండు ప్లాట్‌ఫారములను 3 నెలలో ఏర్పాటుచేయనున్నారు. దీనితో వాల్తేర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారముల సంఖ్య 5కు పెరుగుతుంది.

విజయనగరం రైల్వే స్టేషన్‌లోని ఫలహారశాలను డిపార్ట్‌మెంటల్ ఆధీనంలోకి త్వరలో తీసుకోనున్నారు.

నరునికి వానరుని నేత్రం

జకార్తా, జూన్ 26: 48 సంవత్సరాల అన్‌డి అనే వ్యవసాయదారుని ఎడమకంటిలోని కనుపాపస్థానే కోతి కనుపాపను అతికించి నందున అతని దృష్టిలోపం తొలగి దూరాన్ని కూడా కడుస్పష్టంగా చూడగలుగుతున్నాడని శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సాయోపినార్ వె నిన్న ఇక్కడ ప్రకటించారు.

కప్పుబాగా పనిచేస్తున్నదని రోగిని ఆస్పత్రి నుండి విడుదలచేసినట్లు ఆయన చెప్పారు.

రాయచూర్ వద్ద బాష్పవాయుప్రయోగం

రాయచూర్, జూన్ 26: ఇక్కడి రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద అదుపు తప్పిన గుంపును చెదరగొట్టేందుకై పోలీసులు పెక్కు రౌండ్ల బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

ఈ గుంపు జి. టి. ఎక్స్‌ప్రెస్‌ను ఆపి దానిపై రాళ్లు రువ్వడంతో ఇంజన్ హెడ్ లైటు, బోగీల గాజు తలుపులు పగిలిపోయాయి. బ్రేక్‌వాన్‌ను ఈ గుంపు లూటీ చేసిందికూడా.

క్యూబాకు అమెరికా విమానం తరలింపు

లాస్ ఏంజలిస్, జూన్ 26: 50 మంది ప్రయాణీకులు ఉన్న అమెరికా రాకెట్ విమానాన్ని ఒకడానిని బలవంతాన క్యూబా రాజధానికి తరలించారు. విమానం బయలుదేరగానే సిబ్బందిని బెదిరించి దానిని హవానావైపు తరలించడం జరిగింది.

వియత్నాం యుద్ధంలో సైగాన్‌కు ప్రధానపాత్ర

సైగాన్, జూన్ 26: వియత్నాం యుద్ధరంగంలో దక్షిణ వియత్నాంకు ప్రధాన పాత్ర ఇవ్వడానికి అమెరికా తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా నదులలో ప్రయాణించే 64 గస్తీ పడవలను ఈరోజు నౌకలను సైగాన్ ప్రభుత్వానికి అప్పగించారు.

రబ్బరు బెలూన్‌లో మావో చిత్రాలు

భువనేశ్వర్, జూన్ 26: ఒరిస్సా రాష్ట్రంలోని పూరీజిల్లా కళ్యాణ్‌పూర్‌లో నిన్న రాత్రి ఒక రబ్బరుబెలూన్ దిగింది. స్థానిక ప్రజలు ఉత్సాహంతో దానిని పట్టుకొని ఆ బెలూన్ చీల్చి, చైనా నేత మావో—సే—టుంగ్ చిత్రాలు వెదజల్లినట్లు తెలుస్తున్నది.

హరిజనులకు కౌలు పట్టాల పంపిణీ

కొక్కలి, జూన్ 26: తహశీల్దార్ శ్రీ య. తిరుపతిరావు, డిప్యూటీతహశీల్దార్ శ్రీ కులశేఖరావు, కొక్కలి సమితి కాంగ్రెస్‌అధ్యక్షుడు శ్రీ లోకనాథం, శ్రీ ఎర్ర అప్పన్న సమక్షంలో హరిజనులకు చెందినయాట్ల వారికి 33 ఎకరాల, 22సెంట్ల భూమిని 53 కౌలు పట్టాలద్వారా పంపిణీ చేయడం జరిగింది. (మ.వి.)







కళింగ ట్యూబులు

గాల్వనైజు మరియు నలుపువి

మీకు కావలసినవాటికి మాకు వ్రాయండి.

ఎం. సి. సుందరరాజన్ అండ్ కంపెనీ.

బాబూరాజేంద్రప్రసాద్ రోడ్డు, విజయవాడ-1.

పత్రికల సర్క్యులేషన్ పెంపొందే విధంగా న్యూస్‌ప్రింట్ విధానం

ప్రభుత్వానికి భారతీయ భాషాపత్రికల సంఘం అధ్యక్షుని సూచన

బొంబాయి, జూన్ 26: విదేశమారక ద్రవ్యం విషయంలో ఎన్ని ఇబ్బందు లున్నప్పటికీ, ప్రభుత్వ న్యూస్‌ప్రింట్ విధానం వార్తాపత్రికల సర్క్యులేషన్‌ను అణచివేసే విధంగా ఉండరాదని భారతీయ భాషా వార్తాపత్రికల సంఘం అధ్యక్షుడు శ్రీ ఎ.ఆర్. భట్ తెలియజేశారు.

పెద్దవికాని, చిన్నవికాని, మధ్యతరహావి కాని—ఏ తరగతి వార్తాపత్రికలైనాసరే వాటి సర్క్యులేషన్‌ను నిరోధించే విధంగా న్యూస్‌ప్రింట్ విధానం ఉండరాదని ఆయన అన్నారు.

సంఘం 28వ వార్షిక సాధారణ సమావేశంలో శ్రీ భట్ ప్రసంగించారు.

మన దేశంలో పెద్ద పత్రికలనబడే వాటి సర్క్యులేషన్ కూడా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలోని పత్రికలతో పోల్చి చూస్తే తక్కువగానే ఉన్నదని వార్తాపత్రికల విస్తరణకు అవసరమగు, సహేతుకమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు.

వార్తాపత్రికల ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే ప్రతిపాదనను గురించి ప్రస్తావిస్తూ శ్రీ భట్, ''ఇటువంటి కార్పొరేషన్ ఏర్పాటు నాకు చాలా సంతోషదాయకమే. అయితే వివిధ అంశాలన్నింటినీ పరిశీలించిన పిదప దీనిని ఏర్పాటు చేయాలి''— అని అన్నారు.

ఇప్పుడున్న ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనను గురించి ప్రస్తావిస్తూ శ్రీ భట్, ప్రెస్‌కౌన్సిల్‌లో చిన్న పత్రికల ప్రాతినిధ్యానికిగాను సభ్యులను సూచించే నిమిత్తం తమ సంఘాన్ని ఆహ్వానించాలని కోరారు.

వృద్ధుని సాహసం

రాయపూర్, జూన్ 26: 12 మంది బందిపోటు దొంగలు దాడిచేయాలని వేసుకొన్న నిర్ణయాన్ని ఇక్కడ 75 ఏళ్ళ వయస్సు గల ఒక వృద్ధుడు విఫలం చేసినట్లు తెలిసింది.

ఆయన ఒకకత్తితో వారి ప్రయత్నాన్ని విఫలం చేశారని ఈఘర్షణలో గాయాలు తగిలిన ఆ వృద్ధుని ఆసుపత్రిలో చేర్చారు. తాను వారిని పట్టుకొనడానికి ప్రయత్నం చేస్తూండగా, తన ఇంటిలోని మిగతావారందరు వచ్చి వారిలో ఒకరిని పట్టుకొన్నారని ఆ వృద్ధుడు వివరించాడు. పోలీసులు మిగిలిన వారికై అన్వేషిస్తున్నారు.

కేరళలో పోస్టల్ అధికారిపై దాడి

ఇద్దరు గుమాస్తాల అరెస్టు

కొట్టాయం, జూన్ 26: గత రాత్రి కార్యాలయంనుంచి వస్తున్నప్పుడు కొట్టాయం డివిజన్ పోస్టాఫీసుల అసిస్టెంటు సూపరింటెండెంటు కె. కరుణాకరన్ నాయర్‌పై ఎవరో దాడి జరిపిన ఫలితంగా ఆయన తలపై గాయాలు తగిలాయని తెలుస్తోంది. ఆయనను ఇక్కడి ఆస్పత్రిలో చేర్చారు.

ఈ సందర్భంలో సస్పెండయియున్న ఇద్దరు పోస్టలు గుమాస్తాలను అరెస్టు చేయడం జరిగింది.

విజయవాడ-డోర్నకల్ మధ్య రైలు సర్వీసులు

జూన్ 30 నుండి పాక్షికంగా

హైదరాబాదు, జూన్ 26: విజయవాడ, డోర్నకల్ స్టేషనులమధ్య ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు పాక్షికంగా (50 శాతం మేరకు) జూన్ 30 నుండి పునరుద్ధరింప బడగలవని రైల్వే అధికారులు ప్రకటించారు.

నెంబరు 16, 15 న్యూఢిల్లీ మద్రాసు గ్రాండుట్రంకు ఎక్స్‌ప్రెస్సులు మద్రాసు, న్యూఢిల్లీలనుండి జూన్ 30న బయలు దేరేవి, 51,52 మద్రాసు—ఖాజీపేట ఎక్స్‌ప్రెస్సులు జూలై 1న మద్రాసులో, జూలై 2న ఖాజీపేటలో బయలుదేరేవి, నెం 53, 54 మద్రాసు—హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్సులు జూలై 1న మద్రాసులో, జూలై 2న హైదరాబాద్‌లో బయలుదేరేవి. 337, 338 సికింద్రాబాద్ — విజయవాడ ప్యాసింజరులు మామూలు మార్గం [illegible]. రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది రాత్రింబవళ్ళు పనిచేయడంతో అనుకున్న కాలంకంటె ముందు రైలు మార్గం మరమ్మత్తులుపూర్తయినవి.

శ్రీ పి. వి. జి. రాజు

హైదరాబాద్, జూన్ 26: 1969 జూన్ 26 నుండి శ్రీ పి.వి.జి. రాజును ఆంధ్ర యూనివర్శిటీ ప్రో ఛాన్సలర్‌గా శ్రీ ఖండూభాయ్ దేశాయ్ తిరిగి నియమించారు.

రేడియో

శనివారం, జూన్ 28

శ.స. 1891 ఆషాఢ 7

హైదరాబాద్ ఎ 405 4మీ

ఉదయం: 6–30 వందేమాతరం, 6–35 భక్తిరంజని, 7–00 తెలుగులో వార్తలు, 7–15 సంగీతశిక్షణ, 7–30 లయవిన్యాసం, 7–45 సంకీర్తన, 8–30 విజయవాడవలె, మ: 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 కావూరి సుబ్రహ్మణ్యం, 1–40 చిత్రసీమ, 1–50 తెలుగులో వార్తలు, 2–00 మీరు కోరిన పాటలు, 2–30 బాలానందం. సా: 5–55 ప్రసార విశేషాలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు: వార్తాప్రసారం, 6–30 గ్రామసీమలు, 7–00 తెలుగులో వార్తలు, 7–15 వెలుగుబాట, 7–30 చిత్రసీమ, 7–45 మోహన్‌దాస్: రూపకం, 8–00 ఎస్. కేశి: వేణువు, 9–15 సమస్యాపూర్ణం, 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, (ఢిల్లీ నుండి రిలే), 11–05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6–00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6–10 భక్తిరంజని, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, హిందీ భజనలు, 7–00 తెలుగులో వార్తలు, 7–15 సంగీతశిక్షణ, 7–30 పాటపల్లకి, 8–30 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి, మ: 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 వాద్యబృందము, 1–50 తెలుగులో వార్తలు, సా: 5–30 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి, 5–55 స్థానిక ప్రకటనలు, 6–05 ప్రాంతీయవార్తలు, 6–15 సంప్రదాయ సంగీతం, 6–25 వ్యవసాయదారులకు: వార్తాప్రసారం, 6–30 కల్పలత, 7–00 తెలుగులో వార్తలు, 7–15 పంటసీమలు, 7–45 మోహన్‌దాస్: రూపకం, 8–15 ఢిల్లీనుండి రిలే, 8–25 ప్రాదేశిక్ సుగంసంగీత్, 9–15 సమస్యాపూరణం, 9–30 అఖిలభారత సంగీత కార్యక్రమము, (ఢిల్లీనుండి రిలే), 11–05 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ.

ఉదయం: 6–00 వందేమాతరం, మంగళధ్వని, 6–30 నేటి కార్యక్రమ వివరణ, 6–35 అరుల్‌వాక్కు, 6–45 సంగీతామృతం, 7–30 వి. పంజాలం, 8–00 ఎస్. కేశి వేణువు, 9–00 మెల్లిసై, 9–15 వి. పంజాలం, 9–45 ఎం. శంకరనారాయణన్, 10–15 వాద్య సంగీతం, 10–30 మధురగీతం, మ: 12–00 వి. వసంతశ్రీ, 12–30 వి. ఎస్. గణపతి: క్లారినెట్, 1–00 ఎమ్. శంకరనారాయణన్, 1–30 చిత్రగానం, 1–40 వాద్యగోష్ఠి, సా: 4–10 ముత్తుక్కువియల్, 5–00 వి.వసంతశ్రీ, 5–30 కార్మికుల కార్యక్రమము, 6–15 కార్యక్రమ వివరణ, 6–45 చిత్రగానం, 7–30 వ్యవసాయదారులకు, 9–15 నగరవలం: వాద్యసంగీతం, 9–30 అఖిల భారత సంగీత కార్యక్రమము, (ఢిల్లీ నుండి రిలే), 11–00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం: 6–55 వందేమాతరం, మంగళధ్వని, 7–00 తెలుగులో వార్తలు, 7–15 సంగీతమంజరి. 7–30 మద్రాస్ ఎ వలె, మ: 1–40 మద్రాసు ఎ వలె, 1–50 తెలుగులో వార్తలు, సా: 6–30 రసమంజరి: సాహిత్య కార్యక్రమము, 7–00 తెలుగులో వార్తలు, 7–15 వాద్యసంగీతం: 7–30 చిత్రగానం, 8–00 గీతమాలిక, 8–25 సామాజై: శ్రీరంగం గోపాలరత్నం, 9–15 ఢిల్లీనుండి రిలే, 11–05 ప్రసార సమాప్తి.

భరించలేని బాధా?

మిక్కిలి శక్తివంతమైన నివారిణిని వాడండి

SS సాల్‌జాన్

అదే! రంగురంగుల మాత్ర అదే!

తలనొప్పి • జలుబు

ఒంటినొప్పులు • పంటినొప్పి

కండనొప్పులు • ఫ్లూ



సాల్‌జాన్

ఒక్కటే శక్తివంతమైన

రంగురంగుల మాత్రలని

జ్ఞాపకం వుంచుకోండి

MEC వెనువెంటనే పవర్ సమకూర్చే బ్యాటరీలు





ఈ బ్యాటరీలను చార్జి చేయవలసిన పనిలేదు. వున్న పళంగా తీసి, అలాగే బండికి బిగించవచ్చు. మీ కారుకు, లేదా ట్రక్కుకు లేదా స్కూటర్‌కు యంఇసి బ్యాటరీ బిగించి, వెంటనే ఎంత వేగంగా పవర్ సరఫరా అవుతుందో మీరే తెలుసుకోండి.

MEC

యంఇసి డ్రై చార్జిడ్ బ్యాటరీలు—ఉత్పత్తిదారులు

దీ మైసూరు ఎలెక్ట్రో కెమికల్ వర్క్స్ లి. బెంగుళూరు-22

పశ్చిమ జర్మనీకి చెందిన ఎక్యుమలేటరెన్ ఫాబ్రిక్ సానెన్‌షిన్, జియంబిహెచ్, ఆస్ట్రియాకు చెందిన సెంపెరిట్, ఏ.జి.ల సహకారంతో ఉత్పత్తి

PS/MEC/69-1 TEL

ఆంధ్రప్రదేశ్‌లో డీలర్లు:

★ మెస్సర్స్. సయ్యద్ అబ్బాస్ బాటరీసర్వీస్, గుంటూరు ★ మెస్సర్స్. శ్రీ గోపాల్ ఆటో సర్వీస్, కాకినాడ ★ మెస్సర్స్. ఎ. వి. ఎస్. ఆటోమొబైల్స్, విశాఖపట్నం ☆ మెస్సర్స్. ఎం. బి. బ్రదర్స్, కర్నూలు ☆ శ్రీ కె. సుబ్బరాయుడు, కేరాఫ్ బాబూ ఎలెక్ట్రికల్స్, నంద్యాల ☆ మెస్సర్స్. కృష్ణా ఎలెక్ట్రికల్స్, నెల్లూరు ★ మెస్సర్స్. టైర్స్ అండ్ మోటార్ స్టోర్స్, రాజమండ్రి.

సమస్త ఆర్థిక రంగాలలో

వ్యవసాయము, లఘు పరిశ్రమలు,
దీనికి తగిన పెట్టుబడులు,
వ్యాపార వాణిజ్య సలహాలు,
విదేశీ మారకం,
ఎగుమతి దిగుమతులు,
విదేశ యానములు,

ఇట్టి మీ అవసరాలు ఎట్టివైన
దయచేసి మాతో సంప్రదించండి.

దీ ఆంధ్రా బ్యాంకు లిమిటెడ్

(ఆంధ్ర ప్రదేశములో అధికమైన బ్రాంచీలుగల బ్యాంకు)

సెంట్రల్ ఆఫీసు:

సుల్తాను బజారు, హైదరాబాదు.

కె. గోపాలరావు, చేర్మను

యం.వి. సుబ్బారావు, జెనరల్ మేనేజరు

THE ANDHRA BANK LTD



1=7

7 .లవటానికి పైలట్ పెన్ సూత్రము



ప్రతి పైలట్ పెన్ను వీడు చాలరకం సాధారణ పెన్నులు ఉపయోగపడేటన్ని రోజులు మన్ని అంత సామర్థ్యంగానూ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఇస్తే వీడు రెట్లు ఎక్కువ మంచిరకం వస్తుంది.

వ్రాతలో ఆనందాన్ని అనుభవించడానికి అతి సూక్ష్మమైన జపాను డిజైను పైలట్ పాళీలు అద్వితీయంగా పనిచేస్తాయి. అతి తీవ్రంగా పరీక్ష కావింపబడి దాన్ని తట్టుకున్న ఉత్తమమైన వాటినే అమ్ముతారు.

విశిష్టతా నియంత్రణ మన్నిక నిచ్చి ఉపయోగించుకొనేవారి అభిరుచికి రక్షనిస్తాయి.

దీ పైలట్ పెన్ కంపెనీ
(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్

క్యాథలిక్ సెంటర్, ఆర్మీనియన్ స్ట్రీటు,
మద్రాసు-1.

జ్ఞాపకం వుంచుకోండి, ప్రతి
పైలట్ పెన్ను ఎంతో గ్యారంటీ కలది.



PP 1693

ఖరీదైనదా? ఎప్పటికీ కాదు!

నా 'ఖీరా' ప్రెషర్ కుక్కర్
కోసం ఖర్చు పెట్టిన ద్రవ్యము
7 నెలలలోనే నాకు కిట్టుబాటయింది!

* గ్యాస్ మరియు కిరోసిన్ ఖర్చులు సగానికి తగ్గిపోయాయి.
* వంట అర గంటలోనే అయిపోయింది
* తోమడానికి పాత్రలు కూడ తక్కువ
* వంట చేయడం ఎంతో సులభమయింది
  ఎంతో విశ్రాంతి లభించింది
* అల్యూమినియమ్ లేక స్టెయిన్‌లెస్ స్టీల్ కంటెయినర్లతో లభిస్తుంది

ఉచితము!

ప్రతి 'ఖీరా' ప్రెషర్ కుక్కర్‌తో ఆకర్షణీయమైన ట్రావెలైట్ బ్యాగ్ ఉచితంగా లభిస్తుంది! ఈ సదుపాయము 30 జూన్ దాకా వుంటుంది. ఈ రోజే 'ఖీరా' ప్రెషర్ కుక్కర్ కొని ఈ బ్యాగ్‌ను ఉచితంగా తీసుకోండి.



భారతదేశములో ముఖ్యమైన పట్నములలో పెద్ద స్టోర్లలో లభిస్తుంది.

Khira

ఖీరా అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

ఖీరా భవన్, శాండ్‌హర్స్ట్ బ్రిడ్జ్, బొంబాయి-7

నెలకి 5 రూ॥
వాయిదాపద్ధతిపై
2 స్పీకర్ల 3 బాండ్ల స్టాండర్డ్
ట్రాన్సిస్టర్ పోస్టుద్వారా పొందండి
TOKYO AGENCIES (REGD.) POST BAG No. 11 NEW DELHI-1

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
చదవండి



జులై ఆఖరునుండి ఆంధ్రలో జూనియర్ కళాశాలల ప్రారంభం

హైదరాబాద్, జూన్ 25: జులై ఆఖరునాటికి ఆంధ్రలో జూనియర్ కళాశాలలు ప్రారంభించబడగలవని విద్యాశాఖ మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు నేడిక్కడ పత్రికా విలేఖరులకు చెప్పారు. ఈ కళాశాలలను ఎక్కడ నెలకొల్పేది వారం రోజులలో ఖరారు చేస్తారు.

హైస్కూళ్లలో ఉపాధ్యాయుల రిట్రెంచిమెంటు లేకుండా చేయడానికి కృషి జరుగుతున్నది. ఎం.ఏ.బి.ఇడి. (ఫస్ట్, సెకండ్‌క్లాస్) అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చి వారిని జూనియర్ కాలేజీలలో లెక్చరరులుగా నియమిస్తారు. అయిదు సంవత్సరాల అనుభవం కలిగి ఎం.ఏ.బి.ఇడి. మూడవతరగతిలో ప్యాసయిన వారికి ద్వితీయ ప్రాధాన్యమిస్తారు.

జూనియర్ కాలేజీలకు కావాల్సిన టెస్టు పుస్తకాలు తయారావుతున్నవనీ జులై ఆఖరు నాటికి అవి సప్లయి చేయబడగలవని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

ప్రభుత్వ గ్రంథాలయాల చట్టం క్రింద ప్రభుత్వ గ్రంథాలయాలను క్రమంబద్ధం చేయడానికి కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ లైబ్రరీలు పుస్తకాలు సెలెక్టు చేసుకోవడానికి వీలుగా రెండు జాబితాలను తయారుచేస్తారు. మొదటి దానిలో గ్రంథాలయాలు సెలెక్టు చేసుకునేందుకు వీలుగా పుస్తకాల సమగ్ర జాబితా వుంటుంది. రెండవ జాబితాలో గ్రంథాలయాలు తప్పకుండా కొనాల్సిన పుస్తకాలు వివరాలు ఉంటాయి. గ్రంథాలయాలలోకి అసభ్యమైన పుస్తకాలు చేరకుండా నివారించడానికి ఈ చర్య గైకొన్నట్టు విద్యాశాఖ మంత్రి చెప్పారు.

బొంబాయి, జూన్ 25: ఈరోజు తెలవారు జామున ఇక్కడ బరోడా బ్యాంక్కు చైర్మన్ శ్రీ ఎన్. ఎమ్. చోక్సీ మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు.

నాజ్ అప్సర - గుంటూరు
సరస్వతి - వైజాగ్



'సుశీలా! నువ్వు పరీక్ష ప్యాసయినందుకు...మంచి పార్టీఇచ్చావు! మరి యేం సినిమాకి తీసుకువెళ్తావ్...'
'హుషారైన పాటలు గల ఆయా సావన్ జూమ్‌కె ... సినిమాకి తీసుకువెళ్తా! ధర్మేంద్ర సినిమాలంటే నాకు చాలా యిష్టం!!...'

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY ★★ Regd. No. H-4

NURJEHAN SCENTS COMPANY
అమోఘ పరిమళ సృష్టి
నూర్జహాన్
సెంట్స్, హెయిరాయిల్స్ & బ్రిలియన్‌టైన్
నూర్జహాన్ సెంట్స్ కంపెనీ పిఠాపురం

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 176 విజయవాడ 28-6-1969 శనివారం 6 పేజీలు: 12 పైసలు

హైబ్రిడ్ సద్ద విత్తనాలు
గ్యారంటీ సరుకు
రెండు కేజీలు పంచితోసహా 11-00
ఎల్. మాధవరెడ్డి
(పి ఓ) మదనపల్లి, చిత్తూరు జిల్లా.

ముఖ్యమంత్రి రాజీనామా: పార్లమెంటరీ బోర్డుకు లేఖ

శ్రీ నిజలింగప్ప, శ్రీ మురార్జీలతో టెలిఫోన్ సంభాషణల అనంతరం బ్రహ్మానందరెడ్డి నిర్ణయం

జులై 6న శాసనసభల కాంగ్రెస్ పక్ష సమావేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 27:

రాష్ట్ర ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగడానికి తాను నిర్ణయించుకున్నట్లు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు సమర్పించినట్లు కూడా ఆయన తెలిపారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి తమ పదవికి రాజీనామా సమర్పించిన రెండుగంటల పిమ్మట ముఖ్యమంత్రి తన రాజీనామాగురించి ప్రకటించారు. జులై 6వ తేదీన కాంగ్రెస్ శాసనసభాపార్టీ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

తాను నేటి ఉదయం 9—11 గంటల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పతోను, ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్‌తోను సంప్రదించినట్లు, దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని, తగు నిర్ణయం గైకొనడానికి వీలుగా రాజీనామా లేఖను కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డుకు సమర్పించినట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరించారు.

పరిశ్రమల మంత్రి శ్రీ గురుమూర్తి రాజీనామా లేఖను సమర్పించిన రెండు గంటల పిమ్మట ముఖ్యమంత్రి అత్యంతాశ్చర్యకరమైన ఈ విషయాన్ని ప్రకటించారు.

శ్రీ గురుమూర్తి రాజీనామా వార్త తెలుసుకున్న వెంటనే పత్రికా ప్రతినిధులు ముఖ్యమంత్రి నివాసభవనానికి హుటాహుటిన వెళ్ళారు. కాని నేటి సాయంత్రం 4 గంటలకు వారిని కలుసుకోగలనని కబురుపంపారు.

కాని బ్రహ్మానందరెడ్డి తెలంగాణా ఉన్నతాధికార సంఘంలో సభ్యుడైన ప్రణాళికా సంఘ సభ్యుడు శ్రీ ఆర్. వెంకట్రామన్‌తో మధ్యాహ్నం భోజనం ముగించిన పిమ్మట ముఖ్యమంత్రి [illegible] తన రాజీనామా గురించి ప్రకటన చేశారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి తన ప్రకటనలో ఇలా అన్నారు:

''నేనీ ఉదయం 9—11 గంటల మధ్య కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పతోను, ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్‌తోను సంప్రదించాను. నేను రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు సమర్పించాను. దేశ శ్రేయస్సును, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని రాజీనామా లేఖను పరిశీలించి, తగు నిర్ణయం గైకొనవలసిన బాధ్యత బోర్డుదే.

''నేను జూలై 6వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెసు శాసనసభాపార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను.''

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి త్వరలో తమ పదవికి రాజీనామా చేసే సూచనలు కానవస్తున్నట్లు లోగడ 'ఆంధ్రప్రభ' ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం తన మంత్రివర్గ సహచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డుకు రాజీనామా లేఖను సమర్పించ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

సహచరులతో చర్చల పిమ్మట ఆయన కాంగ్రెసు అధ్యక్షునితోను, ఉపప్రధానితోను సంప్రదించి తన నిర్ణయం గురించి తెలిపారు.

తాను కాంగ్రెస్ శాసనసభా పార్టీ విశ్వాసం చూరగొనాలని ముఖ్యమంత్రి కొంత కాలంనుంచి సహచరులకు చెబుతూ వచ్చినట్లు, అయితే తనవరకు తాను ఎట్టి నిర్ణయం గైకొన్నా అది ప్రస్తుత పరిస్థితులలో తీవ్రతకు దారితీయగలదని చెప్పినట్లు తెలుస్తున్నది. అందువల్ల ఎట్టి చర్య గైకొనబోయే ముందు అయినా ఢిల్లీ అగ్రనాయకులను సంప్రదించవలసిందని మంత్రివర్గ సభ్యులు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి గత మేనెలలో ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకున్నపుడే తన రాజీనామా వల్ల హింసాకాండ వెనక్కు తగ్గితే రాజీనామాకు సంకోచించనని స్పష్టంచేశారు.

ముఖ్యమంత్రి వైఖరిని ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశంసించారు కూడా.

ఆందోళనకు, ఒత్తిడికి లొంగి తెలంగాణా మంత్రులు విడివిడిగా రాజీనామా ఇవ్వడానికి అవకాశంలేకుండా చేయడం ముఖ్యమంత్రి రాజీనామా కారణాలలో ఒకటి అని భావిస్తున్నారు. పార్లమెంటరీ బోర్డుకు శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా లేఖ తర్వాత తెలంగాణా మంత్రుల రాజీనామా ఇవ్వడం వల్ల విలువ ఉండదని రాజకీయవర్గాలవారు భావిస్తున్నారు.

అయితే, తెలంగాణా ప్రజాసమితికి సంబంధించినంతవరకు కాంగ్రెసు శాసనసభా పార్టీ నిర్ణయాల వల్ల ఎట్టి ప్రభావం ఉండదు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనతో పాటు, ఆరునెలల తర్వాత రాష్ట్ర విభజనకు సన్నాహాలు ప్రారంభించాలని ప్రజాసమితి ఆందోళన సాగిస్తున్నది. అందుచేత ముఖ్యమంత్రి రాజీనామా ప్రజాసమితి వైఖరిలో మార్పు తీసికొనిరాకపోవచ్చు.

ఏమైయినా శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీ

(మిగతా 3 వ పేజీలో)

రాజధానిలో కర్ఫ్యూ

హైదరాబాద్, జూన్ 27— నేటిరాత్రి 9—30 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు జంట నగరాలలో కర్ఫ్యూ విధించారు.

జంట నగరాలలో పెక్కుచోట్ల దొమ్మీలు, దౌర్జన్యపూరిత కల్లోలాలు ప్రజ్వలించినట్లు తెలుస్తున్నది.

సెక్రటేరియెట్ వద్ద సి.పి.ఐ. కార్యకర్తల సత్యాగ్రహం

హైదరాబాద్, జూన్ 27: [illegible] సత్యాగ్రహంలో 11 మంది కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి నవరంగ్‌నగర్ సి. పి. ఐ. శాఖ కార్యదర్శి శ్రీ పి. నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని తర్వాత విడిచిపెట్టారు.

జులై 1న పార్లమెంటరీ బోర్డు సమావేశం

నిజలింగప్ప ప్రకటన: తాజా పరిణామాలపై పరిశీలన

బెంగుళూరు, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చిన పరిణామాలను పరిశీలించడానికై పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని జులై 1 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేటి సాయంత్రం ప్రకటించారు.

''శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉచితంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నందుకు నేను అభినందిస్తున్నాను'' అని శ్రీ నిజలింగప్ప అన్నారు.

పార్లమెంటరీ బోర్డు సభ్యులందరికీ సమావేశానికి హాజరు కావలసిందిగా తెలియచేశానని ఆయన అన్నారు.

''తాజా పరిణామాలంటే'' మీ ఉద్దేశం ఏమిటో వివరించ గలరా అని విలేఖరులు ప్రశ్నించగా, తెలంగాణాలో పరిస్థితి, ముఖ్యమంత్రి రాజీనామా, ఇతరమంత్రుల రాజీనామా, ఈ పరిణామాలు యావత్తు అని కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానమిచ్చారు.

ఒక విలేఖరి : ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయం, ముఖ్యమైన పరిణామంగా మీరు భావిస్తున్నారా ?

శ్రీ నిజలింగప్ప : అవును. ఈవరకే తెలంగాణాలో ఏర్పడిన పరిస్థితి దృష్ట్యా, ఇది ఒక ముఖ్యమైన పరిణామమే.

ప్రశ్న : ఈ పరిణామం ఇంకా ఏ ఇతర తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో చెప్పగలరా?

శ్రీ నిజలింగప్ప : ఇప్పుడే వూహించలేము.

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా నిర్ణయ ఫలితంగా ఆందోళన ఇక సమసిపోగలదని మీరు భావిస్తున్నారా అని విలేఖరులు ప్రశ్నించగా, ''ఆందోళన సమసిపోవాలనే నేను కోరుతున్నాను. అయితే బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసినందువల్ల కాదు. అసలు ఈ ఆందోళనే సక్రమమైంది కాదు. తెలంగాణా ప్రజలకు జరిగే అన్యాయాన్ని తొలగించడానికి ఆంధ్ర ప్రభుత్వం

మిగతా 3 వ పేజీలో



ఆందోళన ఇక నిలిచిపోగలదని ముఖ్యమంత్రి విశ్వాసం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 27: తెలంగాణా పరిస్థితి, క్రమంగా మెరుగుపడుతున్న సూచనలు కానవస్తుండగా, కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు, తెలంగాణాసమస్యపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోడానికి తన రాజీనామా వీలుకల్పించగలదని భావిస్తున్నానని పదవీ పరిత్యాగం చేసిన ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు, ఇక్కడ, పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ వివరించారు. తన రాజీనామా, రాష్ట్రశ్రేయస్సును, దేశశ్రేయస్సును, అన్ని వర్గాలవారు నింపాదిగా నిదానంగా ఆలోచించడానికి దోహదం చేయవచ్చునని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

జూన్ 5వ తేదీన తాను తన రాజీనామా సంకల్పాన్ని సూచించినట్లు ముఖ్యమంత్రి తెలియ చేశారు. ''నా నాయకులవైఖరి స్పష్టంగా తేలనందువల్ల నేను నిగ్రహించుకున్నాన''ని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

ఇక ఆందోళన నిలిచిపోగలదని, సమస్యలను సక్రమంగా, సహేతుకంగా సమాలోచించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడగలదని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

''నిజానికి నా రాజీనామాసంకల్పాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ చవన్‌కు జూన్ 5వ తేదీనతెలిపాను' అని, ఆయనఅన్నారు.

బ్రహ్మానందరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు?

హైదరాబాద్ ఊహాగానాలు

హైదరాబాద్, జూన్ 27: రాజీనామా చేయడానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిర్ణయించడంతో రాష్ట్ర నాయకత్వంపై అప్పుడే ఊహాగానాలు బయలుదేరినవి. ముఖ్యమంత్రి పదవికి తెలంగాణానుండి పోటీపడుతున్నవారిలో శ్రీ చొక్కారావు, శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి, శ్రీ వి. బి. రాజు పేర్లు వినవస్తున్నవి.

తెలంగాణానుంచి ఎన్నికయిన 74 మంది కాంగ్రెస్ శాసన సభ్యులలో 24 మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచడమే కాక, శ్రీ చెన్నారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఈ 24 మందిలో ఎవ్వరూ పై ముగ్గురిలో ఎవ్వరినీ బలపరచకపోవచ్చు.

తెలంగాణా ప్రజాసమితి తరఫున ముఖ్యమంత్రి పదవికి శ్రీ కొండా లక్ష్మణ మరొక పోటీదారుకావచ్చు.

ఆంధ్ర కాంగ్రెసు సభ్యులలో అత్యధిక సంఖ్యాకులు ముఖ్యమంత్రిని బలపరుస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ హైకమాండుకు తెలియజేశారు.

జులై ఆరవతేదీన జరుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ సమావేశం అతి ముఖ్యమైనది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన భవిష్యత్తు అప్పుడే తేలిపోగలదు.

పార్లమెంటరీబోర్డుకు ఒకసారి ముఖ్యమంత్రి రాజీనామాను సమర్పించిన తరువాత తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యులు స్వేచ్ఛగా వ్యవహరించడానికి వీలున్నదని శ్రీ కొండా లక్ష్మణ్ వాదం.

పోరాటంలో ఇది ప్రథమ విజయం

ముఖ్యమంత్రి నిర్ణయంపై శ్రీధరరెడ్డి విమర్శ

హైదరాబాద్, జూన్ 27:''అవినీతి రహితమైన నూతన తెలంగాణా నిర్మాణంకోసం తెలంగాణాప్రజలు జరుపుతున్న పోరాటంలో ఇది ప్రథమ విజయం'' అని పోటీ తెలంగాణాప్రజాసమితి చైర్మన్ శ్రీ ఎమ్. శ్రీధర రెడ్డి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గురించిన వార్తను హర్షిస్తూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకుముఖ్యమంత్రి తన రాజీనామానుసమర్పించిన వార్త, పరిశ్రమలమంత్రి శ్రీ బి.వి. గురుమూర్తి రాజీనామా వార్త తెలంగాణా ప్రజా సమితికి ఆనందాన్ని కలిగించాయి.

ఈ పరిణామాలు సమితికి గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టాయని, అయితే తమ లక్ష్యాన్ని సాధించడంలో మరెన్నో దశలను అధిగమించవలసి వున్నదని సమితి ప్రతినిధి ఒకరన్నారు.

స్టాక్ ఎక్స్ఛేంజిలలో చట్టా వ్యాపారంపై నిషేధం

న్యూఢిల్లీ, జూన్ 27: ఈ స్టాక్ ఎక్స్ఛేంజి మార్కెట్లలో అవాంఛనీయధోరణులను, స్పెక్యులేషన్‌ను అరికట్టడానికై భారత ప్రభుత్వం వాటాల వాయిదా వ్యాపారాన్ని తక్షణం నిషేధిస్తూ ఉత్తర్వుచేసింది. అసాధారణ గెజెట్‌లో ఈ విషయం పేర్కొనబడినది. కేంద్రప్రభుత్వ ఆర్థికశాఖ ఈ విషయంపై ఒక పత్రికా ప్రకటనచేస్తూ ఈ క్రిందివిధంగా పేర్కొన్నది:

''ఇటీవల, వాటాల, సెక్యూరిటీలవ్యాపారంలో కొన్ని అవాంఛనీయ ధోరణులు ప్రబలమవుతున్నవి. ఈ ధోరణులను ఇలాగే సాగిస్తే స్టాక్ మార్కెట్ వాతావరణంపై కలుషితమవుతుంది. ముఖ్యంగా పెట్టుబడి మార్కెట్‌లో పబ్లిక్ పెట్టుబడి పునరుద్ధరణ ధోరణి ఉన్నప్పుడు, మార్కెట్‌లో ఈ తీరు వాంఛనీయంకాదు.

తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అత్యవసర సమావేశం

హైదరాబాద్, జూన్ 27 : తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం అత్యవసర సమావేశం జూన్ 29 ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గృహంలో జరుగుతుంది.

రాజీనామాకు తెలంగాణా మంత్రులు యావన్మంది నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 27 : ఇవాళ ఉదయమే రాజీనామా చేసిన శ్రీ బి. వి. గురుమూర్తి మినహా, మిగతా తెలంగాణా మంత్రులు యావన్మంది నేట మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని కలుసుకుని, మంత్రివర్గం నుండి తమ రాజీనామా నిర్ణయాన్ని తెలిపినట్లు విశ్వసనీయంగా తెలియ వస్తున్నది.

కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డుకు రాజీనామా అందచేయడానికి ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్దిసేపుముందు తెలంగాణా మంత్రులు ముఖ్యమంత్రిని కలుసుకుని తమ నిర్ణయం తెలిపారు.

నిన్న సాయంత్రమే, ఉన్నత స్థాయి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగిన తరువాత ఐదుగురు తెలంగాణా మంత్రులు, శ్రీయుతుల వి. బి. రాజు, బి. వి. గురుమూర్తి, శీలం సిద్దారెడ్డి, కె. వి. నారాయణరెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం ఆలీ అన్సారీలు కలుసుకుని, తెలంగాణా మంత్రులందరూ కలిసి సమష్టిగా రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తమ రాజీనామాలను ఆమోదించి, పదవీ బాధ్యతలనుండి, తప్పించాలని, అందువల్ల ప్రజలలోకి వెళ్ళి ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించడానికి యత్నించే అవకాశం కల్పించాలని నివేదిస్తూ రాజీనామాలు సమర్పించడానికి నిర్ణయించారు.

ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలుసుకుని తమ రాజీనామాలను సమర్పిద్దామని వారు సంకల్పించారు.

అయితే, నిన్నటి సమావేశానికి హాజరైన శ్రీ బి. వి. గురుమూర్తి మాత్రం నేటి ఉదయమే తాను స్వయంగా వేరేగా, ముఖ్యమంత్రికి రాజీనామా సమర్పించారు. ఇది మిగతా తెలంగాణా మంత్రులను ఆశ్చర్యపరిచింది.

నేటి మధ్యాహ్నం శ్రీయుతులు జె. వి. నరసింగరావు, పి. వి. నరసింహారావు, అరిగె రామస్వామితోసహా తెలంగాణా మంత్రులందరూ సమావేశమై ముఖ్యమంత్రిని కలుసుకుని తమ నిర్ణయాన్ని తెలపడానికి సంకల్పించారు. ఆతరువాత వారు ముఖ్యమంత్రిని కలుసుకుని తమ నిర్ణయం తెలిపారు.

శ్రీ గురుమూర్తి రాజీనామా

హైదరాబాద్, జూన్ 27: రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ బి.వి. గురుమూర్తి తమ పదవికి రాజీనామా చేశారు. గత జనవరిలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమైన పిమ్మట మంత్రివర్గం నుంచి రాజీనామాచేసిన తెలంగాణామంత్రులలోరెండవవారు శ్రీ గురుమూర్తి. మొదట శ్రీ కొండా లక్ష్మణ్ మార్చి 27 వ తేదీన రాజీనామా చేశారు. శ్రీ గురుమూర్తి సికింద్రాబాద్‌లో

మిగతా 3 వ పేజీలో

త్వరలో చెన్నారెడ్డి ప్రభృతుల విడుదలచేసే సూచన

న్యూఢిల్లీ, జూన్ 27: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో, ఢిల్లీలో తెలంగాణాపై అగ్రస్థాయి చర్చలు తిరిగి ప్రారంభం కావడానికి అనుకూల వాతావరణం కల్పించే నిమిత్తం, ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న తెలంగాణా ప్రజాసమితి నాయకులను, శాసనసభ్యులను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నదని ఢిల్లీ వర్గాలవారు భావిస్తున్నారు. ఆంధ్ర ఎం. పి. లు, కేంద్ర మంత్రులు, శ్రీ బ్రహ్మానందరెడ్డి నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈ నిర్ణయం లోగడే తీసుకొని ఉన్నట్లయితే ఈ పరిణామాలు ఇంతదూరం వచ్చి ఉండేవి కావని తెలంగాణా ఎం. పి. లు అన్నారు.

రాష్ట్రపతి రోడ్డులో నాలుగు చోట్ల కాల్పులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 27: సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులోని నాలుగు ప్రాంతాలలో పోలీసులు నేటి సాయంత్రం కాల్పులు జరిపారు. ఈ సంఘటనలలో పలువురు గాయపడ్డట్టు తెలియవచ్చింది. అందులో 10 సంవత్సరాల వయస్సుగల ఒక బాలుడు కూడా ఉన్నట్టు చెప్పబడింది. గాయపడిన 11 మందిని [illegible] ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

లాలుత డ్యూటీలో ఉన్న ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరునుండి కొందరు ఒక

(మిగతా 3 వ పేజీలో)



'అసెంబ్లీని సమావేశ పరచాలి'

శాసన సభ్యుడు శ్రీ సి. వి. కె. రావు విజ్ఞప్తి

కాకినాడ, జూన్ 27: శ్రీ చెన్నారెడ్డి, శ్రీ కొండాలక్ష్మణ్ ఇంకా వారి సహచరులను డిటెన్షన్‌లో వుంచినందు వలన వారు తమంతట తామే చిక్కుకొని బయట పడలేకుపోయిన రాజకీయ కల్లోలం నుండి వారికి కొంత విశ్రాంతి లభిస్తుందని శాసన సభ సభ్యుడు శ్రీ సి.వి.కె.రావు నేడొక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. అవసరమైన సదవకాశాన్ని వారికి డిటెన్షన్‌లో ఉండగా లభించకపోవుటవల్ల తాము అసమర్థులమన్నట్లు ఆయన చెప్పారు.

ప్రత్యేక తెలంగాణా పేరిట తెలంగాణాలో జరుగుతున్న హింసాకాండ, పౌర జీవితానికి అంతరాయం కల్గిస్తున్న సత్యాగ్రహాలు, బంద్‌లు, సమ్మెలు తక్షణం వెంటనే విరమించాలని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజల పరిస్థితి అభివృద్ధికి సంబంధించి చేసిన వాగ్దానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా తెలంగాణా నాయకులు కృషి చేయాలని ఆయన అన్నారు. రాయలసీమ, సర్కార్ జిల్లాల్లో వెనుకబడిఉన్న ప్రజల అభివృద్ధికి కూడా తగినచర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఒక నూతన దృక్పథాన్ని కలిగించటానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం స్థానే మరొక మంత్రివర్గాన్ని ఏర్పరచ వలసినఆవశ్యకత ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.

ఈ పరిస్థితిని చర్చించటానికి శాసనసభను సమావేశ పరచాలని శ్రీ రావు స్పీకర్‌ను కోరారు.

ప్రపంచ శాంతి సంఘ సమావేశం ముగింపు

బెర్లిన్, జూన్ 27: తూర్పు బెర్లిన్‌లో జరుగుతున్న ప్రపంచ శాంతిసంఘం సమావేశం నిన్న ముగిసింది. ఈ సమావేశంలో శాంతి ఉద్యమం ప్రాథమిక సూత్రాలు ప్రకటింపబడినాయి. విధ్వంసకశక్తి గల మారణాయుధాల నిషేధం, పోటీపై జరుగుతున్న ఆయుధ నిర్మాణం ఆపివెయ్యడం అన్నిరకాల వలస విధానమూ, జాత్యహంకారాలకు స్వస్తి చెప్పటం, ప్రజల స్వాతంత్ర్య సార్వభౌమాధికారాలను గౌరవించడం, శాంతియుత సహజీవనం, మొదలైనవి ఈ ప్రాథమిక సూత్రాలలో ఉన్నాయి.

ఈ సమావేశంలో ఇండియా ప్రతినిధి శ్రీ రమేశ్‌చంద్రను ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నుకున్నారు. శ్రీవి. కె. కృష్ణమీనన్ కూడ సతుగురు గౌరవాధ్యక్షులలో ఒకరుగా ఎన్నికైనారు.

రైతులకు సదవకాశము

తుపానులో నష్టపడిన రైతులకు అందుబాటులో యుండుటకు హైబ్రిడ్ సజ్జ హెచ్‌బి, 'బి' రకము ప్రత్యేక తగ్గింపు ధరలో కిలోగ్రాం 1–కి రు. 3–00 లకు విక్రయించుచున్నారు. కొద్ది స్టాకుమాత్రమే యున్నది. కావలసినవారు ఈ క్రింది చిరునామానుండి పొందవచ్చును.

రీజినల్ మేనేజరు,
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్
కూర్మయ్య వీధి, విజయవాడ—2

సౌత్ సెంట్రల్ రైల్వే

29-5-69 నం. 2/69 టెండరు నోటీసుకు 20-6-69 తేదీ నం. 1 సవరణ

పై టెండరు నోటీసు1, 2, 3 అంశములకు టెండరు ఫారం జారీ చేయుటకు, ధరావతు సొమ్ము చెల్లించుటకు, టెండర్లు స్వీకరించుటకు తెరచుటకు కడపటి తేదీలు దిగువ తెలిపిన ప్రకారం పొడిగింపబడ్డాయి.

1. టెండరు ఫారములు జారీ చేయుటకు కడపటి తేదీ: పోస్టుద్వారా 1—7—69 మ. 12గం. తరువాత స్వయముగా 3—7—69 మ. 3 గం. వరకు
2. ధరావతు సొమ్ము డిపాజిట్ చేయుటకు కడపటితేదీ 4—7—69మ. 3గం. వరకు
3. టెండర్లు తీసుకొనుటకు కడపటితేదీ: 5—7—69 మ. 3 గం. వరకు టెండర్లు తెరచుటకు కడపటి తేదీ అదేరోజు మ. 3 —30గం. కు.

గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజి, కర్నూలు

"పండిత శిక్షణ శాఖ"

ఈ కళాశాలలో తెలుగు పండితులకుశిక్షణ కోర్సు 1969 వ సంవత్సరము జూలై 15వ తేదీ ప్రాంతమున ప్రారంభమగును. తెలుగు ముఖ్య అభిమాన విషయముగా విద్వాన్, భాషాప్రవీణ, బి. ఓ. యల్, బి. ఏ పట్టములను తీసికొనినవారు ఈ కోర్సులోచేరుటకు అర్హులు. చేర వలయుకొనినవారు 1969 సంవత్సరం జూన్ 30వ తేదీలోపుగ "ప్రిన్సిపాల్ గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజి, బి. క్యాంపు కర్నూలు"కు చేరునట్లు తమ అప్లికేషన్‌ఫారములను పంపుకొనవలయును. ప్రస్తుతము ఉద్యోగములో నున్నవారు తాము పని చేయు మేనేజిమెంటు ద్వారా అప్లికేషనులను పంపుకొనవలసి యుండును.

అప్లికేషన్ ఫారమును, ఇతర వివరములను ఈ ఆఫీసు నుండి పొందవచ్చును.

ఎ. వి. యస్. సూర్యనారాయణమూర్తి,

శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ బహుళ త్రయోదశి
1969, జూన్ 28 శనివారం
త్రయోదశి ఉ 7—18 వరకు
చతుర్దశి తె 4—48 వరకు
కృత్తిక తె. 2—31 వరకు
వర్జ్యం ఉ 9-19 కి 10—49 వరకు

దివ్య శరీరపు భౌతిక క్రియా కలాపములు

విజ్ఞానమయ చేతనచే రూపాంతరం చెందించబడిన దివ్య శరీరమున చేతనయే సకల భౌతిక క్రియా ప్రక్రియలనూ నిర్వహిస్తుంది. ఇప్పటివలె అవి కేవలమూ భౌతిక ధర్మముల పైన ఆధారపడివుండవు. ఈ సూక్ష్మ క్రియావిధానం స్థూల క్రియా విధానంకంటె మిక్కిలి శక్తి వంతం.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 28 శనివారం

శ్రీ బ్రహ్మానందరెడ్డి 'రాజీనామా'

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎప్పుడో చేసివుండవలసిన పని ఇప్పుడుచేశారు. తెలంగాణాఆందోళన ప్రారంభమైనప్పటినుంచీ వారు ఎందువల్లనో ఇలాగే వ్యవహరిస్తూ వచ్చారు. సకాలంలో సముచిత నిర్ణయాలుతీసుకునివుంటేరాష్ట్రంలో ఇంతటి అధ్వాన్నపరిస్థితి ఏర్పడివుండేది కాదు.ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగ వలసిన అవసరం వచ్చేది కాదు.

అధిష్ఠానవర్గం స్వేచ్ఛగా ప్రవర్తించడానికి వీలుగా,స్వతంత్ర నిర్ణయాలకు రావడానికి వీలుగాముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వడం వారికీ, రాష్ట్రానికీ శ్రేయస్కరంఅని గతంలో సూచించి యుంటిమి. ఎందువల్లనో వారికి ఏ హితోక్తి అయినా అప్రియంగానే స్ఫురించుతూ వచ్చింది. ఫలితాన్ని వారూ, రాష్ట్రప్రజలూ అనుభవిస్తున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రత అను నెలకొల్ప గలననే దృఢ విశ్వాసంతో, ఆందోళనను అదుపు చేయ గలననే ఆశతో అసాధారణ చర్యలను తీసుకోవడం ప్రారంభించిన నాలుగు రోజులకే రాజీనామా ఇవ్వడమే అవసరమని వారు గ్రహించడానికి శుక్రవారం అతి త్వరితంగా పరిస్థితి తీవ్రరూపం దాల్చి వుండాలి.

అధిష్ఠానవర్గం కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డి సరియైన నిర్ణయానికి రావడానికి తోడ్పడి యుండలేదు. ఈ నెల 7 వ తేదీనే ఆయన తన రాజీనామా ఆలోచనను వెల్లడించారు. అధిష్ఠానవర్గం నివారించి నందునఆయన స్వతంత్రంగా, తనకు గౌరవప్రదంగా వుండగలనిర్ణయంతీసుకొలేక పోయినారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇంత కాలహరణం చేసి రాజీనామా చేసినప్పటికినీ ఆ నిర్ణయంతీసుకున్నందుకు వారినిఅభినందించుచున్నాము.

ఇప్పు డిక పరిస్థితిని సర్దుబాటు చేసి, రాష్ట్ర సమైక్యతను రక్షించ వలసిన బాధ్యతపూర్తిగా కాంగ్రెస్ కార్యవర్గంపై వుంది. ఈ కృషిలో శ్రీ బ్రహ్మానందరెడ్డి కార్యవర్గంతో సహకరించి, ఏ లక్ష్యం కొరకు రాజీనామా చేశారో, ఆ లక్ష్యం సిద్ధించడానికి సహకరించ గలరని విశ్వసిస్తున్నాము.

తెలంగాణా నాయకులు కూడ వెంటనే ఆందోళనను విరమించి, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, ముఖ్యమంత్రి సూచించినట్లు దేశ, రాష్ట్రశ్రేయస్సు దృష్ట్యా, ఒక నిర్ణయానికి రావడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించ వలసిఉంటుంది. తెలంగాణా నాయకులు, ఢిల్లీలో ఒక్క అవకాశాన్ని జారవిడిచారు. అదే పొరపాటు తిరిగి చేయరని ఆశిస్తున్నాము.

స్వామిజీ నిరాహారదీక్ష

తెలంగాణా ఆందోళన సందర్భంగా సర్వత్రా ప్రజ్వరిల్లిన దౌర్జన్య, విధ్వంసక చర్యలకు బాధపడి శ్రీ స్వామి రామానందతీర్థ ఆత్మశుద్ధికని ప్రాయోపవేశం ప్రారంభించడం గాంధిజీ "కమ్యూనల్ అవార్డ్" నిషయంగా చేసిన ప్రాయోపవేశాన్ని గుర్తు చేస్తున్నది.హరిజనోద్ధరణకు తమ జీవితాన్ని అంకితం యిచ్చారు. గాంధిజీ. హిందూ, ముస్లిం సామరస్యానికి తమ జీవితాన్ని ధారపోశారు: హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, భారతజాతి ఐక్యతను భగ్నం చేయడానికి బ్రిటిష్‌ప్రభుత్వం ప్రతిపాదించిన "సాంఘిక పరిష్కారం" ప్రతిఘటనకు ప్రాణాన్ని అర్పించడానికి మహాత్ముడు సంసిద్ధులైనారు.

స్వామి రామానందతీర్థ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు నైజాం దాస్యం నుంచి విముక్తి కల్గించడానికి తీవ్ర పోరాటం సాగించారు. భారత జాతికి ఆత్మాభిమానాన్ని, ధైర్యసాహసాలను గాంధిజీకల్పించినట్లే ,స్వామిజీ హైదరాబాద్ ప్రజలకు నిరంకుశత్వాన్ని ప్రతిఘటించే శక్తిని కల్పించారు. నైజాం నిరంకుశత్వం నుంచి ప్రజలకు విముక్తి కలగడం ఒక్కటే వారి జీవిత లక్ష్యం కాదు. కృత్రిమంగా మూడు భాషాప్రాంతాలతో ఏర్పడిన హైదరాబాద్ సంస్థానం మూడు భాషా ప్రాంతాలుగా విభాగమై భారత సమాఖ్యలోని ఆయా భాషా ప్రాంతాలతో అవి లీన మైపోవాలని వారి ఆశయం. ఈ రెంటినీ వారు సాధించారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి వీరి కృషి నిరుపమానమైనది. అభ్యుదయ భావాలు కలిగి, హైదరాబాద్ రాజకీయాల్లో స్వామిజీ ప్రముఖ పాత్ర వహించారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేయగా ఏర్పడిన "విశాలాంధ్ర" తన జీవితకాలంలో తన కళ్ళఎదుట విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు స్వామిజీ ఆందోళన చెందడం సహజం.

1956వ సంవత్సరంలో వీరు హైదరాబాద్ సంస్థానం విభజనను వ్యతిరేకించివుంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది కాదు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వారు తమ జీవిత లక్ష్యం సిద్ధించిందన్న తృప్తితో హైదరాబాదులోనే వుండిపోయినారు.

తెలంగాణా ఆందోళన సందర్భంగా జరిగిన విధ్వంస చర్యలలో ఎంతో ఆస్తి నష్టమైంది. దౌర్జన్య చర్యలతో నేమి, పోలీసు కాల్పులతో నేమి ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. ఈ ఆటవిక ప్రవృత్తిని ప్రజలు విసర్జించేటట్లు చేయడమే స్వామిజీ ప్రాయోపవేశ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండాలనే వారి ఆకాంక్ష. ప్రజలు ఈదౌర్జన్య చర్యలను విరమించాలని, ద్వేషభావాలకు హృదయంలో స్థానం ఇవ్వరాదనీ స్వామిజీ ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్వామి రామానందతీర్థ అరవై అయిదు-సంవత్సరాల వయస్సులో, ఆరోగ్యంకూడా అంత తృప్తికరంగా లేని స్థితిలో ప్రాయోపవేశానికిపూనుకున్నారు. ఆత్మశుద్ధికై వారు ప్రారంభించిన ఈ నిరాహారదీక్ష ఆంధ్రప్రదేశ్ పౌరు లందరికీ అగ్ని పరీక్ష. తెలంగాణా ఉద్యమ నిర్వాహకులు, కార్యకర్తలు,దౌర్జన్య విధానాన్ని, విధ్వంస చర్యలనువదలివేసి,అహింసా మార్గంలో శాంతియుతంగా, వారి న్యాయమైన హక్కుల కొరకు పోరాటం సాగింప వచ్చును. స్వామిజీ కూడా తమ విజ్ఞప్తిలో ఈ విషయాలను స్పష్టం చేశారు. ఆందోళనను విరమించవలసిందని వారు కోరలేదు.

స్వామిజీ హైదరాబాద్ సంస్కృతికి, సహనశీలానికీ చిహ్నంగా నిలిచి వున్నారు. వారిని రక్షించుకో వలసిన విధి ఆంధ్రప్రదేశ్‌ది. తెలంగాణా ఉద్యమకారులు స్వామిజీ ఆవేదనను గ్రహించి, హింసాత్మక విధానాలను విడనాడి, శాంతియుతంగా పోరాటం సాగించగలరని ఆశిస్తున్నాము. స్వామిజీకూడా నిరవధికంగా, ప్రశాంత పరిస్థితి ఏర్పడేవరకూ తమ దీక్షను సాగింపక, ప్రజల దృష్ట్యాకి, ప్రభుత్వ దృష్ట్యాకి పరిస్థితులను తీసుకురాకలిగినారు గనుక, ప్రాయోపవేశాన్ని కొద్దిరోజులు మాత్రం సాగించి, సమస్యల పరిష్కారంలో అధికారులకు, ప్రజలకు తోడ్పడాలని కోరుతున్నాము.

చైనా, పాకిస్తానుల నూతన కుతంత్రం

పన్నెండు వేలమంది చైనీస్ సైనిక సిబ్బంది తోడ్పాటుతో పాకిస్తాన్ ఉత్తర కాశ్మీరమున మూర్ ఖున్ జిరాబ్ కనుమలకు రోడ్డు నిర్మిస్తూవున్న కొత్త రోడ్డు భారత దేశానికి వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లు గూడుపుఠాణీ చేసి కొత్తగా తలపెట్టిన కుట్రకు ప్రత్యక్ష నిదర్శనమే. ఇందుకు భారత దేశం ఉభయ దేశాలకూ తన తీవ్రా భిక్షేపాన్ని తెలియజేయడం సహజం.

డెబ్బై మైళ్ళ పొడవున కొత్తగా నిర్మాణ మవుతూవున్న ఈ రోడ్డు మూలమున చైనా టిబెట్టునుండీ సింకియాంగ్ నుండి సైన్యాలను త్వరితగతిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చేరవేయడానికే కాక, అటనుండి పాకిస్తాన్‌తో నేరుగా సంబంధం కల్పించుకోడానికి కూడా సౌకర్యం ఏర్పడుతూ వున్నది. సన్నిహిత భవిష్యత్తులో మనకు చైనాతో గాని, పాకిస్తాన్‌తోగాని తిరిగి ఎట్టి సంఘర్షణ బయలుదేరినా, ఉభయ దేశాలూ కలిసి తమ దుష్ట వ్యూహాలను విస్తృతం చేసుకోడానికి ఈ రోడ్డు ఎంతగానో సహాయకారి కాగలదనడానికి సందేహం లేదు.

లోగడ 1967 లో చైనా మింటికా కనుమ మీదుగా ఒక మిలిటరీ రోడ్డును నిర్మాణం చేసివుండిన మాట నిజమే. కాని, దానిద్వారా చైనీస్ సైన్యాలు ఆక్రమిత కాశ్మీర్ లోనికి ప్రవేశించి పాకిస్తాన్‌తో సాక్షాత్సంబంధం కల్పించుకోవాలంటే, సింకియాంగు మీదుగా వేయిమైళ్లు చుట్టు తిరిగిపోవాలి. ఇప్పుడు క్రొత్తగా నిర్మాణ మవుతున్న 70 మైళ్ళ రోడ్డు అక్సాయిచిన్‌లో చైనా ఇదివరకే నిర్మాణం చేసిన 120 మైళ్ళ రోడ్డుతో కలుపబడే అవకాశం ఏర్పడినందున, పైన పేర్కొనబడిన ప్రయోజనం నెరవేరడానికి అడ్డదారిలో190మైళ్ళప్రయాణమే చాలు.

కేవలం మిలిటరీ ప్రయోజనాల కొరకే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ వున్న దనేది సుస్పష్టం. తీరి కూర్చుండి పాకిస్తాన్ ఈ రోడ్డు నిర్మాణాన్ని ఎందుకు తల పెట్టవలసి వచ్చింది ? చైనా పాకిస్తాన్‌ల మధ్య సన్నిహిత సైనిక సంబంధాలను కల్పించుకోవా లనేడి ఈ ఆతురత ఎందుకోసం ? చైనా దుష్ట వ్యూహాలకు తాను,తన దుష్ట వ్యూహాలకు చైనా తోడ్పడే అవకాశాన్ని విస్తృత పరచుకోడనికే కాదా? భారతదేశంతో గల వివాదాలను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని నిబంధించే తాష్కెంటు ఒప్పందాన్ని త్రోసిపుచ్చి, క్రొత్తగా మరొక దురాక్రమణ ప్రయత్నం తలపెట్టడాని కిది ప్రాతిపదిక కాకపోతే మరేమిటి ?

విచిత్ర మేమంటే, తనకు ఏవిధంగానూ హక్కులేని ఆక్రమితకాశ్మీరులో ఈ అక్రమ కార్యకలాపమును సంతసూ పాకిస్తాన్ కొనసాగిస్తూ ఉన్నది. వాస్తవానికి,చైనాకూ, పాకిస్తానుకూ ఉమ్మడి సరిహద్దే లేదు. తాను దురాక్రమణ మొనర్చినకాశ్మీర్ భూభాగం మూలమునే మాత్రమే అట్టి సరిహద్దొకటి ఏర్పాటు కావడం సంభవించింది. చైనాను మంచి చేసి.కుని చైనా ద్వారా తన దురాశయములను సాధించుకునే నిమిత్తం ఆక్రమిత కాశ్మీరులోని కొంత భూభాగాన్ని అక్రమంగా ఇదివరకే చైనాకు ధారాదత్తం చేసింది. ఇప్పుడు ఆ చేసినది చాలక, ఆక్రమిత కాశ్మీరులోనికి చైనీస్ సైన్యాలు యదేచ్ఛగా ప్రవేశించడానికి అనువైన రోడ్డు నిర్మాణానికి సైతం పూనుకొన్నది. కాశ్మీరులోని కాల్పుల విరమణ రేఖకు అతి చేరువగా రానున్న యీ రోడ్డువలన కాశ్మీరుకూ, భారతదేశానికీ ఎటువంటి ప్రమాదం ఏర్పడగలదో వూహించడం ఏమంత కష్టమైన పని కాదు.

భారతదేశపు అధిక్షేపణలను లెక్కచేయకుండా పాకిస్తాన్ తన దుష్ట ప్రయత్నాన్ని యధేచ్ఛగా కొనసాగించుకోడానికే కృతనిశ్చయం కాగలదనడానికి సందేహంలేదు. కానీ, పాకిస్తానును కొంతకాలంనుంచి బుజ్జగించి, దగ్గరకు తీస్తూ, అది కోరిన ఆయుధ సామగ్రిని సప్లయి చెయ్యడానికిసైతం సిద్ధపడి, భారత దేశానికి అందువలన ఎట్టి ప్రమాదం వాటిల్ల బోదని మాత్రం కుంటి సంజాయిషీలు ఇస్తూవున్న రష్యా యీ దుష్ట వ్యూహాన్ని ఏవిధంగా సమర్థించగలదో చూడవలసి వున్నది. చైనా, పాకిస్తానులు దుశ్చింతతో కుట్ర చేసి భారత దేశానికి ఉపద్రవం కల్పించే కుత్సితకార్యములకు ప్రత్యక్షంగా పూనుకుంటున్నప్పుడు తగిన ప్రతిక్రియ చేయవలసిన బాధ్యత తాష్కెంటు ఒప్పందానికి అధ్వర్యం వహించిన రష్యాకు లేదా ? ఏది ఎలా వున్నా, క్రొత్తగా రూపొందుతున్న ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి భారతదేశం మరింత సావధానతతో సమాయత్తం కావడం అత్యంతావశ్యకం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనకై విజ్ఞప్తి

నాగపూర్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడ లేనందున, దానివల్ల ప్రజలకు విశ్వాసం లేనందున ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలని మహావిదర్భ రాజ్యసంఘర్షణ సమితి కన్వీనరు శ్రీ జాంబకృష్ణ వాష్నిక్ విజ్ఞప్తి కోరారు.

ఆహారధాన్యాలపై కంట్రోల్ రద్దుకు యత్నం

శ్రీ జగ్‌జీవన్‌రామ్ సూచన; పరిస్థితి మెరుగైనదని వివరణ

భువనేశ్వర్, జూన్ 26: దేశంలో ఆహార పరిస్థితి మెరుగైనదని కేంద్ర ఆహార, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ జగజీవన్‌రామ్ తెలియజేశారు. ఆహారధాన్యాలపై కంట్రోలు తొలగించడానికి తాను ప్రయత్నిస్తున్నానని కూడా ఆయన తెలియజేశారు.

ఒరిస్సా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి శ్రీ జగజీవన్‌రామ్ ప్రసంగించారు. తాను ఆహార మంత్రి పదవి చేపట్టిన రెండేండ్లు లగాయతూ ఆహారధాన్యాల కంట్రోలు తొలగించడానికి దోహదంచేసే చర్యలనే తాను తీసుకుంటున్నానని ఆయన చెప్పారు.

"రెండేండ్ల క్రితం దాదాపు ప్రతి రాష్ట్రమూ అనేక ఆహారధాన్యాల విషయంలో ఒక ప్రత్యేక ఆహారమండలంగా ఉన్నది. కానీ ఈనాడు ఒక్క బియ్యం, గోధుమలు తప్ప తక్కిన అన్ని ఆహారధాన్యాలు స్వేచ్ఛగా తరలింపు జరుగుతున్నది. బియ్యానికి సంబంధించినంతవరకూ, బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాలలోను కొన్ని బొగ్గు గనుల ప్రాంతంలోను కంట్రోలు ఉన్నది. ఆహార పరిస్థితి మెరుగుపడుతున్న కారణంగా కంట్రోలు తొలగించడానికై ప్రయత్నిస్తున్నాను. అయితే, ఈ పరిస్థితి యీవిధంగా మనం వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకోడంపై ఆధారపడి ఉంటుంది. — అని శ్రీ జగజీవన్‌రామ్ స్పష్టం చేశారు.

మన దేశంలో వస్తున్న వ్యవసాయ విప్లవం ప్రపంచం అంతటి దృష్టిని ఆకర్షించినదని ఆయన అన్నారు.

గత కొలది సంవత్సరాలలోను వ్యవసాయ రంగంలో మనం గణనీయమైన అభివృద్ధిని సాధించామని ఆయన అన్నారు.

ఇందిరాగాంధీకి జపాన్ యూనివర్సిటీచే డాక్టరేట్ డిగ్రీ

టోకియో, జూన్ 27 : జపానులో ప్రముఖ ప్రయివేటు యూనివర్సిటీ అయిన కేయో విశ్వవిద్యాలయం వారు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి నేడొక ప్రత్యేక స్నాతకోత్సవంలో "డాక్టరేట్ ఆఫ్ లా" గౌరవపట్టం ఇచ్చి సత్కరించారు.

పన్నెండేండ్ల క్రితం పండిత జవహర్‌లాల్ నెహ్రూను కూడా ఈ యూనివర్సిటీ ఇదేవిధంగా గౌరవపట్టా ప్రదానంచే సత్కరించింది.

కేయోలోని టోకియో బిల్డింగ్‌లోని యువకులకు సంబంధించిన ఆర్ట్స్ ఆడిటోరియంలో జరిగింది.

కేయో అధ్యక్షుడు డాక్టర్ టొకోయామా భారత ప్రధానికిస్వాగతం యిచ్చారు.

జపానుదేశ అభివృద్ధికి, ప్రపంచ శాంతికి శ్రీమతి గాంధి చేసిన కృషిని గుర్తించి శ్రీ టొకోయామా తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

శ్రీమతి గాంధి స్వాతంత్ర్యానంతరం, విజ్ఞాన వంతులైన అభివృద్ధి అయిన ఈనాడు కూడ మానవకోటిలో మూడింట రెండువంతులు ఇంకా అన్నంలేక అలమటిస్తున్నారని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని, ఈ దారిద్ర్యంనుండి వీరిని మనం విముక్తులను చేయవలసి ఉన్నదని అన్నారు.

దేవాలయం కూలి 14 మంది మరణం

షాజాపూర్, జూన్27:నిన్న సాయంత్రం కురిసిన వర్షంలో ఇక్కడకు 40 మైళ్ళ దూరంలో ఉన్న మాధా గ్రామంలో ఒక హనుమాన్ దేవాలయంకూలిపోగా 14మంది మరణించారు. వీరిలో 9 మంది అక్కడే మృతి చెందారు, ఐదుగురు హాస్పటల్‌లో చేర్చినతర్వాత మరణించారు. మరొక ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

నేడే ఇండోనేషియాకు ప్రధాని పయనం

టోక్యో, జూన్ 27: ప్రధాని ఇందిరా గాంధి నేటితో జపాన్ పర్యటన ముగించుకొని రేపు ఉదయం ఇండోనేషియాకు బయలు దేరుతారు. ఇండోనేషియాలో ఆమె ఐదు రోజులు పర్యటిస్తారు.

ఇండోనేషియాలో శ్రీమతి గాంధి, ప్రెసిడెంట్ సుహార్తో ఉభయ వ్యవహారాలపై, చైనా, ఇండియా—ఇండోనేషియాల సంబంధాలపైనా చర్చలు జరుపుతారు.

ఇండియా ఇండోనేషియాకు 17 కోట్ల రూపాయలవరకు ఋణం ఇవ్వటానికి అంగీకరించవచ్చని ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. ఇండియా ఇప్పటికే ఇండోనేషియాకు పందవిలియన్ల రూపాయలు ఋణంగా ఇచ్చి ఉంది. ఈ ధనం ఇండోనేషియా పూర్తిగా వినియోగించింది.

కొత్తరూపాయి నోట్లు

న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో కొత్త ఒకరూపాయి కరెన్సీ నోట్లు విడుదలకానున్నవి. ఈ కొత్తనోట్లపై నెంబరు చివరన 'ప' అనే పెద్ద అక్షరం ఉంటుంది. ప్రస్తుతం 'బి' అక్షరంగల ఒకరూపాయి నోట్లు చలామణిలో ఉన్నవి. ఈ కొత్త నోట్లలో 'బి' అక్షరం స్థానే 'పి' అక్షరం ఉంటుంది. ఈ కొత్తనోట్ల నెంబరు ముందు ఉండే గుర్తు ఎ/0 తో ప్రారంభమవుతుంది.

తెలంగాణా విద్యార్థులచే ఢిల్లీలో పికెటింగ్

హైదరాబాద్, జూన్ 27 : ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర నాయకుల నివాసాల ముందు పికెటింగ్ జరపడానికి తెలంగాణా విద్యార్థులు జూలై 4 వ తేదీ హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలు దేరుతారని విద్యార్థినాయకుడు శ్రీ మధుసూదనరెడ్డి ప్రకటించారు. ఢిల్లీ వెళ్ళడానికి తయారుగా ఉన్న విద్యార్థులు తమ పేర్లను ఈ నెల 27 వ తేదీకి తనకు అందజేయవలసిందని ఆయన విద్యార్థులను కోరారు.

ప్రతి జిల్లానుండి కనీసం 5 గురు విద్యార్థులను ఈ ఢిల్లీ పికెటింగుకు రైలు ఖర్చులతో సహా పంపవలసినదని ఆయన జిల్లా విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

రక్షణ మంత్రికి కొద్దిలో తప్పిన ప్రమాదం

సిమ్లా, జూన్ 27: ప్రస్తుతం హిమాచల్‌లో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ ప్రయాణం చేస్తున్న కారు బ్రేకులు సోలన్ దగ్గర మొరాయించి ఫెయిల్ పోయిన కారణంగా ఆయన ఆ ప్రమాదం నుండి కొద్దిలో తప్పించుకున్నారు.

సభలు-సమావేశాలు

కృష్ణాజిల్లా ఆదిమజాతి సేవక్ సంఘం సర్వసభ్య సమావేశం శ్రీ చదల జానకి రామారావు అధ్యక్షతన జూన్ 29 న నందిగామలోని శ్రీ ఠక్కర్ బాపా ఆదివాసి బాలుర హాస్టలు ఆవరణయందు జరుగుతుంది.

తెలంగాణాపై మధ్యవర్తిత్వం నెరపడానికి హైదరాబాద్ మాజీ మేయర్ సంసిద్ధత

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణా సమస్యపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెసు, ప్రజాసమితి, తెలంగాణా నాయకుల మధ్య అందరకు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గ సాధనకు మధ్యవర్తిత్వం నెరపడానికి తాను సిద్ధమేనని హైదరాబాద్ ప్రథమ మేయర్ అయిన శ్రీ పేట్ పకాశ్ దుక్రేజ్ మాజీ మేయర్ల సమావేశంలో ప్రకటించారు.

గతరాత్రి జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణా సమస్యను సరిగా అవగాహన చేసుకొని, వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకొనలేనందుకు ముఖ్యమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు నాయకులను, చివరకు ప్రజాసమితి నాయకులను కూడా విమర్శించారు.

పోలీసుల అత్యాచారాలను ఖండిస్తూ సత్యాగ్రహులపై దౌర్జన్య చర్యలకుదారితీసిన పరిస్థితులపై జూన్ 24 వ తేదీన ముషీరాబాద్ జైలులో మాజీ మేయర్ శ్రీ ఎన్. రామమూర్తినాయుడుపై జరిగిన దౌర్జన్య చర్యపైన విచారణ జరగాలని కోరారు. పోలీసులు కొట్టడం వల్ల రామమూర్తినాయుడు శిరస్సుకు, కంటికి తీవ్రంగా గాయాలు తగిలాయి.

రామమూర్తినాయుడు పైన, ఇతర సత్యాగ్రహులపైన దౌర్జన్యచర్యలు సాగించిన వారిని శిక్షించాలని శ్రీ యు శే కోరారు.

పోలీసుల దౌర్జన్య చర్యలన్నిటికీ ముఖ్యమంత్రిని బాధ్యునిగా చేయడం తనకు ఇష్టంలేదని, తెలంగాణా సమస్య పట్ల ఉదాసీనతతో వ్యవహరిస్తున్న కేంద్ర నాయకులు ఈ పరిస్థితికి బాధ్యులని వివరించారు. కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ప్రకటనల వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తమయినదని ఆరోపించారు.

ఇదేవిధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణా మిగులునిధులు ఆంధ్ర ప్రాంతంలో వినియోగించడానికి అనుమతించిన శ్రీ చెన్నారెడ్డిని విమర్శించారు. శ్రీ కొండాలక్ష్మణ్ ప్రారంభంలో తెలంగాణా రక్షణల సమస్యపైన రాజీనామా ఇచ్చారని పేర్కొన్నారు.

సంక్షోభితమైన రాష్ట్రంలో శాంతి పరిస్థితులను నెలకొల్పడానికి మాజీ మేయర్లు, కౌన్సిలర్లు ప్రముఖ పాత్రను నిర్వహించ వచ్చునని సూచించారు.

లేఖలు :

ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల తొలగింపు

ఆర్యా, ఉన్నతపాఠశాలలలో ఈ సంవత్సరము ఎస్.ఎస్.ఎల్.సి. రద్దు చేయడం వలన అనేకమంది బి.ఇడి, సెకండరీ గ్రేడు అధ్యాపకులు, పండిట్లు, పి.ఇ.టి.లు మున్నగువారు ఉద్యోగములు కోల్పోవు ప్రమాద పరిస్థితి ఏర్పడినది. దీనిని దృష్టిలో నుంచుకొని విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టరులు సంపూర్ణార్హతలున్న ఉపాధ్యాయులను 1969—70 సం.లో తొలగించుట జరుగదని హామీ యిచ్చియున్నారు. ఆమేరకు జూన్ 13వ తేదీన విద్యాశాఖ డైరెక్టరు ఒక ఉత్తరువును జారీచేసియున్నారు. ఈ ఉత్తరువు ప్రకారము అదనపు సెక్షనులు ప్రారంభించినప్పటికిని, ముఖ్యముగా గ్రామీణ ప్రాంతములలో కొంతమంది ఉపాధ్యాయులకు రిట్రెంచిమెంటు తప్పుటలేదు. జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో తొలగింపబడు ఉపాధ్యాయులను మున్సిపాలిటీల, పంచాయతీ సమితుల క్రింది మున్న ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు బదిలీ చేయుట జరుగుచున్నది. మన రాష్ట్రములో సెకండరీ స్కూలు, అప్పరు ప్రయిమరీ, ఏకోపాధ్యాయ పాఠశాలలు అన్నీ ఒకే ప్రైవేటు మేనేజిమెంటు క్రింద యుండవు.

కనుక ఎయిడెడ్ సెకండరీ స్కూళ్ళలో పనిచేయు బి.ఇడి, సెకండరీ, పి.ఇ.టి. పండిట్లు తొలగింపును విద్యాశాఖ డైరెక్టరు ఉత్తరువు ఏవిధముగ గూడా ఆపజాలదు. కనుక పొరచిన్న హామీలను పురస్కరించుకొని ఎయిడెడ్ పాఠశాలలో మిగిలిపోవు ఉపాధ్యాయుల శ్రేయస్సును దృష్టిలో నుంచుకొని వారి ఉత్తరువుసుకమిటీ పాఠశాలలో పనిచేయువారికి గూడా వర్తింపచేయవలెను మరియొక ఉత్తరువును జారీచేయవలెనని ప్రభుత్వమును కోరుతున్నాను. అంతేగాక, 400 మంది విద్యార్థులుండిన రెండవ పి.ఇ.టి నియామకానికి అర్హత ఏర్పడును. పదకొండవ తరగతి తీసివేయుటవలన ముఖ్యముగ గ్రామీణ ప్రాంతములలో వున్న పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోవుచున్నది. అందువలన అదనపు పి.ఇ.టి. విషయము విద్యాశాఖ డైరెక్టరు పునరాలోచించాలని కోరుచున్నాను. విద్యార్థుల సంఖ్యను 400లకు బదులు 250గా మార్పుచేయుచున్నాను.

చల్లా సీతారామిరెడ్డి
(ప్రధానోపాధ్యాయుడు, జె.పి.హెచ్. హైస్కూలు, కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా.)

రిట్రెంచిమెంటు ప్రభుత్వ సూచనలు-అసమగ్రము

ఆర్యా, ఇంటెగ్రేటెడ్ స్కీము అమలు పూర్తియైన సందర్భంలో ఏర్పడిన అంగీకృతమైన కారణముగా ఉపాధ్యాయులు రిట్రెంచి కాకుండా సర్దుబాటుకు విద్యాశాఖ డైరెక్టరు యిచ్చిన ఆదేశములు మిక్కిలి అసంపూర్ణముగను, ఉపాధ్యాయులకు అన్యాయంగాను ఉన్నది. రిట్రెంచిమెంటు లేదు. అనగా పరిషత్తులలోని ఉపాధ్యాయ సమితి: కాలంలకు మార్పుచేయుట లేదు. ఆరు, ఏడు తరగతులలో 50కి మించిన విద్యార్థులు ఉన్నప్పుడు సెక్షను చేయవలెనని ఉత్తర్వులు యిచ్చిరి. ఇట్టి రిట్రెంచిమెంటు సమస్యను పరిష్కరింపక పోవుటయే గాక, విద్యాప్రమాణముల అభివృద్ధికి విఘాతము తోడ్పడుచు. కావున ఈ క్రింది సూచనలను ఈ సంక్షోభమున అమలు జరపవలసి యున్నది.

1. అన్ని తరగతులలోను, తరగతికి 40 విద్యార్థులకు మించి ఉన్నప్పుడు మరొక సెక్షను ఏర్పాటు చేయవలెను.
2. ఎస్.ఎస్.ఎల్.సి. ఒక ఏడు తప్పిన విద్యార్థులను చేర్చుటకు 11వ తరగతిలో ప్రత్యేక సెక్షనులను పాఠశాలలో ఏర్పాటు చేయవలెను.
3. పండితులు, పి.ఇ.టి.లు మొదలగు స్పెషలిస్టు టీచర్లను సర్దుబాటు చేయుటకు ప్రభుత్వము ఎట్టి సూచనలు చేయలేదు. అట్టి స్పెషలిస్టు టీచర్లు అందరూ యథాతథముగ కొనసాగుటకు వెంటనేఉత్తర్వుల ఇవ్వవలెను.
4. 8, 9, 10 తరగతులలో ఎల్.టి. ఉపాధ్యాయులను సెక్షనుల సంఖ్యకు అనుగుణముగా ఒక ఉపాధ్యాయుని హెచ్చుగా నియమించవలెయును.

పై సూచనలను అమలు జరిపినచో ఏ పాఠశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులనే రిట్రెంచిమెంటు లేకుండా కొనసాగుటకు వీలగును.

వి. ప్రభాకరరావు
(కృష్ణాజిల్లా టీచర్సుగిల్డ్ అధ్యక్షుడు)
విజయవాడ.

పంచారామములుఏవి?

ఆర్యా !

18–5–69 ఆదివారము ఆంధ్రపత్రికలో ప్రకటించిన "కళాసాహిత్య విజ్ఞాన వేదిక" శీర్షికయందు "అమరావతీక్షేత్రము" పరిచయవ్యాసమునందు శ్రీఆర్. ఎమ్. వి. రామచంద్రరావుగారు పంచారామములు ఈ క్రిందివిధముగా పేర్కొన్నారు:

1) అమరావతి, (2) కోటిపల్లిలోయున్న కొమరారామము, (3) దక్షారామము, (4) భీమవరంలోయున్న భీమారామము, (5) పాలకొల్లులోయున్న క్షీరారామము — అని వ్రాసియున్నారు.

సం. 1961 లో ముద్రితమైన దక్షారామ భీమేశ్వర మాహాత్మ్యము (భీమఖండము) రచయిత — శ్రీ విస్సావఝల లక్ష్మీనారాయణ బి. ఏ. బి. ఎల్. గారు వ్రాసిన గ్రంథములో పంచారామములను యీ క్రింది విధంగా పేర్కొన్నారు.

(1) అమరావతి (2) సోమారామము, (3) క్షీరారామము (4) కుమారారామము, (5) ద్రాక్షారామము అనివారు వివరణ వ్రాసియున్నారు. పెద్దలవలనకూడ ఇదియేక్రమము వినియుంటిని.

ఇటు వ్యాసములో సోమారామమునకు బదులుగా వ్యాసకర్త కోటిలి "కొమరారామము"ను పై ఆరామములందుచేర్చియున్నారు. దీని వలన పాఠకులకు సందేహము కలుగుచున్నది. కావున పండితవర్యులు ప్రమాణంగా వివరములను సేకరించి ఆంధ్రపత్రిక ద్వారా ముఖముగ ప్రకటింప గోరుతున్నాను.

1) అమరావతి: కృష్ణాతీరము. గుంటూరుకు 30 మైళ్ళలో గలదు. అమరేశ్వర స్వామి, దేవేంద్ర ప్రతిష్ఠితము.

2) సోమారామము: గోతమీతీరము. భీమవరం టౌనులో గునుపూడి యను గ్రామమున సోమునిచే ప్రతిష్ఠితము.ఉమాసోమేశ్వరుడు. పిలువబడుచున్నది

3) క్షీరారామము: నర్సాపురం తాలూకా పాలకొల్లు టౌనునందు శ్రీరాముచంద్రునిచే ప్రతిష్ఠితము. క్షీరా రామలింగేశ్వరస్వామి అని వ్యవహరించబడుచున్నది.

4) కుమారారామము: సామర్లకోట వద్ద భీమవరం గ్రామమున కుమారస్వామి ప్రతిష్ఠితము "కుమారాభీమలింగము" దానినే భీమారామమనుచుందురు.

5) దక్షారామము: కాకినాడ తాలూకా "దక్షారామము"నందు భీమనాథుడు తనకు తానే ప్రతిష్ఠించుకొనెను. భీమేశ్వరస్వామి అని వ్యవహరింపగలదు.

కోటి లి కోమరారామము— సోమారామము "గునుపూడి భీమవరము" బదులుగా వ్రాసి యుండి రేమోయని నా అభిప్రాయము.

కావున పంచారామములు ఏవి ఎక్కడ గలవు ప్రస్తుత వ్యవహార ప్రదేశముంతో వివరించవలసినదిగా కోరుతున్నాను.

కె. రాధాకృష్ణమూర్తి,
జమ్మలపాలెం.

విశాఖ జింక్‌ఫ్యాక్టరీ స్థాపనావకాశాలు

పరిశీలనకై పోలెండు బృందం రాక

విశాఖపట్నం, జూన్ 27: ఇక్కడ స్థాపించాలని ప్రతిపాదించిన జింకు ఫ్యాక్టరీ స్థాపనకుగల వివిధ సౌకర్యాలను గురించి పరిశీలించడానికి పోలెండుకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం నేడిక్కడకు వచ్చారు.

ముగ్గురు సభ్యులుగల ఈ ప్రతినిధివర్గంలో ఇద్దరు పోలెండ్‌నుండి వచ్చిన వారు, భారతదేశంలో పోలెండ్ రాయబారి కార్యాలయానికి చెందినవారు ఒకరు ఉన్నారు.

హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ రఘునాథ్‌సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆదియా, కేంద్ర గనుల మంత్రిత్వశాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ కృష్ణన్, భారత ప్రభుత్వ మెనేజింగ్ ఆఫీసర్ శ్రీ వి. సి. జైన్,ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. సి. రావు కూడా ఈ బృందంవెంట ఉన్నారు.

మునిసిపల్ ఛైర్మన్ శ్రీ జి. వి. రమణ, జాయింట్ కలెక్టర్ శ్రీ ఎస్. ఆర్. గోవిందరాజన్, పరిశ్రమల డిప్యూటీ డైరెక్టరు శ్రీ కె. ఎల్. నరసింహారావు ప్రభృతులు విమానాశ్రయంవద్ద ఈప్రతినిధి వర్గానికి స్వాగతం చెప్పారు.

ఈ ప్రతినిధి బృందంవారు నేటి మధ్యాహ్నం కలెక్టర్ శ్రీ పి. ఎల్. శివరామ్‌తోను, ఆంధ్రా రైల్వే, పోర్టు; విద్యుచ్ఛక్తి శాఖల అధికారులతోను చర్చలు జరిపారు.

ఈఫ్యాక్టరీ ప్రతిపాదన అంగీకరించబడినట్లైతే ఫ్యాక్టరీ నిర్మాణం మిండ గ్రామంలోని 500 ఎకరాల స్థలంలో జరగాలని ప్రతిపాదించారు. ఈ ఫ్యాక్టరీ ప్రతిపాదన అంగీకరించబడి నిర్మాణం జరిగినట్లైతే ఈ ఫ్యాక్టరీ ముడి సరుకును దిగుమతి చేసుకొని పాత్రసామగ్రి, డ్రైసెల్ బ్యాటరీలు, బ్లాక్‌మేకింగ్, జింక్‌ఆక్సైడ్ మొదలైన తయారీలకు అవసరమైన జింకును ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోలియం, రసాయనాల స్టేట్‌మంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావుతో తర్వాతం ఈ చర్చలు జరుపుతుంది. (మ. వి.)గ

చిత్రజగత్తు!



'విమానాశ్రయ పరీక్ష ఏమయిందండీ?'
'ఓ పేపర్లో చూస్తే నెంబరుంది!
మరో పేపర్లో లేదు!
మనాలి? . . .'

స్వామి రామానంద తీర్థచే నిరశనదీక్ష ప్రారంభం

దౌర్జన్య చర్యలు విరమించాలని విజ్ఞప్తి



హైదరాబాద్, జూన్ 27: పూర్వం హైదరాబాద్ సంస్థాన కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ 'ఆత్మపరిశుద్ధికై' నేడు వారిలోని ఖాదీ సమితి కార్యాలయంలో నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. సంస్థాన ప్రజల హక్కులకై నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన వారిలో శ్రీ రామానందతీర్థ అగ్రశ్రేణి నాయకుడు.

రాష్ట్రంలో వ్యాపించిన హింస, దౌర్జన్య పరిస్థితికి వ్యతిరేకంగా తాను నిరాహార దీక్ష ప్రారంభించినట్లు స్వామిజీ నేటి ఉదయం ఆంధ్రప్రభ ప్రతినిధితో చెప్పారు.

స్వామిజీ ప్రకటన పూర్తి పాఠం ఇది: తెలంగాణాలో ఆందోళనకారులు పలువురు అధికారులపైన కూడా (...) హింసాకాండ నా హృదయానికి తీవ్రమైన బాధను కలిగించింది. నేను చూసినదాన్నిబట్టి, విన్నదాన్నిబట్టి ప్రజలు ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని బతుకుతున్నారు.

నేను ఆంధ్రప్రదేశ్ సమైక్యతా వాదిని. తమ న్యాయమైన హక్కులను సాధించటంకోసం ప్రశాంతంగా ఆందోళన చేసే హక్కు తెలంగాణావారికి ఉన్నదని నేను అంగీకరిస్తాను. తెలంగాణా ప్రజల ఇబ్బందులు యథార్థమైనవనటంలో ఎట్టి సందేహంలేదు. వాటిని సత్వరమే పరిష్కరించాలి. కాని అసలు సమస్యకు సుహృద్భావం పరస్పర విశ్వాసాలవల్లనే పరిష్కారం లభిస్తుంది.

ఇక్కడ రగుల్కొన్న విద్వేషాలమూలంగా నా హృదయం ద్రవిస్తోంది. మానవుడి హృదయంలో ఉండే మంచి లక్షణాలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ అంధకారంలో వెలుగునివ్వమని నేను భగవంతుణ్ణి ప్రార్థించాను. పరిస్థితినంతా పూర్తిగా పరిశీలించిన తరువాత ఆత్మపరిశుద్ధికై నిరాహారదీక్ష ప్రారంభించాలని నిశ్చయించాను. ఎవరికీ వ్యతిరేకంగా నేనీపని చెయ్యటంలేదు. ఇది కేవలం పాప పరిహార పర్యవసానమే.

మానవ హృదయంలో ప్రేమ, విశ్వాసము, సౌభ్రాతృత్వము తిరిగి పాదుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా శాంతి సుహృద్భావాలు నెలకొనాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

హైకోర్టు సిబ్బంది సహాయం

హైదరాబాద్, జూన్ 27: తుఫాన్ బాధితులకు సహాయపడే నిమిత్తం చిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబ్బంది రు 1,040 చెక్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారు.

గ్రహబలం

29—6—69 ఆదివారం

అధిక ఆషాఢ శుద్ధ పూర్ణిమ, మూలా ఉత్తరాషాఢ నక్షత్రాలు. ప్రయాణాలు — కార్యక్రమములు తప్ప తక్కిన విశేష కార్యక్రమములు విడుచుట మంచిది. వర్జ్యం — దుర్ముహూర్తం గమనించవలెను.

మేషం: శుభ — పుణ్య కార్య వ్యయం — వస్త్రాభరణం, దేవతాదర్శనం, వృత్తి ఉద్యోగములలో ఆర్థిక ప్రోత్సాహం. కార్యసిద్ధి.

వృషభం: పుణ్యకార్యాలోచనలు, వృత్తి ఉద్యోగభారం, కుటుంబ ఖర్చులు పరంపర. అధిక వ్యయం — ప్రయాణ మార్పు. రోగపీడితులకు మెలకువ మంచిది.

మిథునం: బంధు — మిత్ర సహాయమూ, విద్యావ్యాసంగం, మృష్టాన్న భోజనం, కుటుంబ సౌఖ్యం, నిలకడలేని చిత్తవృత్తి.

కర్కాటకం: సాహసంతో కూడిన కార్యక్రమాలు, కార్యసాధన దీక్ష, కీర్తి ప్రతిష్ఠలు — ఋణం, అనారోగ్యం, శత్రువులు ఉన్నా ఏమీ చేయజాలరు. విజయం — లాభం.

సింహం: వృత్తిలో అనుకూల పురోగతి. ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ భారం హెచ్చయినా శుభ మృష్టాన్న భోజన సౌఖ్యం ఏమి మాటల తీపిదనం పరుల వశీకరణం కలిగించవచ్చు.

కన్య: విద్యా విజ్ఞాన వ్యాసంగం, బంధు మిత్ర సమాగమం, కళత్ర పుత్రానుకూలత కుటుంబ సౌఖ్యం, దైవదర్శనలాభం, మృష్టాన్న భోజనం.

తుల: అనుకూలమైనరోజు. అన్ని విధాల ఆర్థిక ప్రోత్సాహం. కార్యజయం. సాహస ప్రవృత్తి. రాజకీయ వాదుల ఆదరణ. శాస్త్రజ్ఞుల ప్రతిభ రాణిస్తుంది.

వృశ్చికం: మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వృత్తులలో అధిక ఆదాయం ఉద్యోగంలో గౌరవాదరాలు. కుటుంబ సౌఖ్యం. పుణ్యకార్యాలోచన.

ధనుస్సు: ఏదో తెలియని విచారాన్ని పొందుతున్నట్లు భావిస్తారు. మనశ్శాంతి తక్కువ. స్వస్థానాంతర కార్యసాధన. వృత్తిలో గౌరవం విద్యాగోష్ఠి — బంధు మిత్ర సమాగమం.

మకరం: ప్రయాణాల వొందరలు, ధనలోపం, అధిక వ్యయం, సాహస ప్రయత్నాలు, దైవ పుణ్యకార్యాలోచనలు. గౌరవ మర్యాదలు.

కుంభం: వృత్తిలో శుభపుష్కల గౌరవాదరాలు, ఆర్థికంగా కలిసిరావటం. మృష్టాన్న భోజనం. మాటలతో కార్యసాధన.

మీనం: ఆరోగ్యం మెరుగు ఎం... మీ సేవ ప్రతిష్ఠలకు అనుకూలకాలం, వృత్తి ఉద్యోగానుకూలత. దైవ పుణ్య శుభ కార్యాలోచనలు. బంధు గౌరవం.

స్టేట్ బ్యాంకు సిబ్బంది సమ్మె విరమణ

హైదరాబాద్, జూన్ 27: ఒక పక్షం రోజుల నుండి సాగుతున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్-బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్‌వైజరీ సిబ్బంది సమ్మె నేడు విరమించబడింది.

జూన్ 16 న ఈ సమ్మె ప్రారంభమైనది. రాష్ట్రంలో 1,500 బ్రాంచీలకు చెందిన సుమారు 7,000 మంది సూపర్‌వైజరీ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. తిరిగి రేపటినుండి బ్యాంకులు మామూలుగా పనిచేయగలవని బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. సమ్మెవల్ల ఇంతకాలం నిల్చిపోయిన పనిని శీఘ్రగతిని పూర్తి చేయడానికి ఉద్యోగులు కృషిచేస్తారు.

బ్యాంకుకు, ఆఖిల భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్‌వైజింగ్ సిబ్బంది సమాఖ్యకు మధ్య చర్చలు జరిగినపిమ్మట, అవి సంతృప్తికరంగా సాగినవని బ్యాంకు ప్రకటన ఒకటి తెలిపింది. ఈ క్రింది నిర్ణయాలు తీసుకొన్నారు.

దేశం, ప్రజలు, వాణిజ్యం, పరిశ్రమలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి దృష్ట్యా సమ్మె విరమించి పనిలో చేరవలసినదిగా సమాఖ్య తన సిబ్బందిని కోరింది. ఎందుకు జరపవలసి వచ్చిందో ఆ సిబ్బంది వైఖరిని ఖండించి చర్యలు తీసుకోవాల్సి వుంది. సంస్థ నిర్వహణకు సంబంధించిన విషయాలు మొదలగునవి అమలు జరపడంలో మేనేజిమెంటుకు పూర్తి అధికార మున్నదని అంగీకరించారు. బ్యాంకు పరిశీలన ఆత్యధిక ప్రాధాన్య మివ్వాలని అంగీకరించారు. బ్యాంకు పనికి అంతరాయం కలుగకుండా సహాయ కార్యకలాపాలు సంఘం పనులు జరుగుతాయని అంగీకరించారు.

జంటనగరాలలో ఆర్.టి.సి. సిబ్బంది సమ్మె

హైదరాబాద్, జూన్ 27: రోడ్డు రవాణా సంస్థ బస్సులు నేడు రోడ్డుపైన తిరగలేదు. ఇతర ఊళ్ళకు వెళ్ళవలసిన బస్సులు కూడా ఈ రోజు వెళ్ళలేదు.

నిన్న గౌలిగూడావద్ద విధినిర్వహణలో వున్న ఆర్. టి. సి. సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జి జరిపినందుకు నిరసనగా ఆర్. టి. సి. మినిస్టీరియల్ సిబ్బంది కూడా నేడు కార్యాలయానికి హాజరు కాలేదు.

కార్పొరేషన్ ఆవరణలోకి ప్రవేశించేందుకు, విధినిర్వహణలో వున్న ప్రభుత్వ సిబ్బందిపై లాఠీచార్జి జరపడానికి పోలీసులకు హక్కులేదని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సుబ్బారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

జపాన్‌నుండి నౌకల కొనుగోలుకు యత్నం

టోకియోలో భారత అధికారుల చర్చలు

టోకియో, జూన్ 27: జపాన్ నుండి పదిహేను ఓడలు కొనుగోలు చేయడానికై షరతులను గురించి భారత ప్రధాని నేతృత్వాన వచ్చిన భారతీయ అధికారులు జపాన్ అధికారులతో చర్చలు జరిపారు.

ఓవర్‌సీస్ ట్యాంకర్లు పైగా ఉండే రెండు పెద్ద నావికాదళాలు, మూడు రెండు పెద్ద సరుకుల నౌకలు ఇండియాకు అవసరమై ఉన్నాయి.

జపాన్ ప్రభుత్వమే సహాయ ఇండియా వీటిని కొనుగోలు చేయగలదని తెలుస్తున్నది. జపాన్ నౌకా నిర్మాతలు ఇప్పుడు ఇండియాకు, ఆ తర్వాత చెల్లించే పద్ధతిపై నౌకలు విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియా ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందినందున అప్పు ఇవ్వడానికి అభ్యంతరం లేదని వారి భావన.

మూడేండ్లనాడు వారి ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉన్న కారణంగా, ఇండియాకు నౌకల విక్రయాన్ని జపాన్ నిలిపివేసింది.

బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సందర్శన

ఒక ఇంటర్వ్యూ రికార్డు చెయ్యడం నిమిత్తం ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నేడు జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ను సందర్శించారు.

కార్పొరేషన్ జరిపిన ఈ ఇంటర్వ్యూలో భారత ప్రధాని, ఇండో—జపాన్ సంబంధాలను గురించి అంతర్జాతీయ సంబంధాలనుగురించి వివరించారు.

తెలంగాణా మంత్రుల రాజీనామా

[1 వ పేజీ తరువాయి]

బేగంపేట నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

''నేను మంత్రివర్గం నుండి రాజీనామా చేశాను'' అని శ్రీ గురుమూర్తి 'ఆంధ్రప్రభ' ప్రతినిధికి తెలిపారుగాని, అందుకుగల కారణాలు వివరించలేదు. ఆయన తన రాజీనామా సంగతి ప్రకటించడానికి ముందు ముఖ్యమంత్రిని ఆయన నివాసభవనంలో కలుసుకుని 15 నిమిషాలసేపు చర్చలు జరిపారు.

శ్రీ గురుమూర్తి రాజీనామా సంగతి తెలియగానే పలువురు అభిమానులు, స్నేహితులు ఆయనను బేగంపేట నివాసభవనంలో కలుసుకొని అభినందించారు.

తెలంగాణా ప్రజాసమితి కోశాధికారి శ్రీ రామకృష్ణ దూత్ ఆయనను కౌగలించుకొని, అభినందించారు.

వెంటనే అభిమానులు శ్రీ గురుమూర్తిని సికింద్రాబాద్‌లో వూరేగించారు. ఆయన రాజీనామాను కొనియాడుతూ వారు నినాదాలు చేశారు.

నేడు ముఖ్యమంత్రికి తన రాజీనామాను సమర్పించిన శ్రీ గురుమూర్తి రాష్ట్ర అసెంబ్లీకి బేగంపేట నియోజకవర్గంనుంచి ఎన్నికయ్యారు.

శ్రీ గురుమూర్తి రాజీనామా చేయనున్నట్లు కొన్ని రోజులుగా వదంతులు వినవస్తున్నవి.

4 గంటలు ముందే...

తెలంగాణా మంత్రులు తమ రాజీనామా నిర్ణయాన్ని తెలపడానికి 4 గంటలు ముందే ముఖ్యమంత్రి తన రాజీనామా నిర్ణయాన్ని పార్లమెంటరీబోర్డుకు తెలియ చేశారు.

తెలంగాణా అభివృద్ధికి కేంద్రం, ప్రణాళికాసంఘం సహాయపడాలి

—ముఖ్యమంత్రి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 27: ప్రణాళికా వ్యయంలో కోత విధించిన ఫలితంగా రు 50 కోట్లను వెచ్చించకపోవడం ప్రస్తుత చిక్కులకు పాక్షికంగా కారణమని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణా అభివృద్ధి సంఘానికి నిన్న ఇక్కడ చెప్పారు.

చతుర్థ ప్రణాళిక మొదటి రెండేళ్ళలో కేంద్రంనుంచి రాష్ట్రానికి ఎక్కువ సాయం అందాలని ఆయన గట్టిగా కోరారు.

తృతీయ ప్రణాళికలో రాష్ట్రం అనుకొన్నదానికన్నా ఎక్కువ ఖర్చుచేయడం ప్రస్తుతము ఎదుర్కొంటున్న ఆర్థిక చిక్కులకు ఒకకారణమని ఆ ప్రణాళికలో రు 290కోట్లు వెచ్చించాలని అంచనా వేయగా రు 352 కోట్లను వెచ్చించడం జరిగిందని ఆయన అన్నారు.

సంవత్సర ప్రణాళికా మొత్తాన్ని 1965—66 లో 102 కోట్ల రూపాయలనుంచి 1968—69నాటికి రు 70కోట్లకు తగ్గించవలసి వచ్చింది. పున్నంతలోనే సరిపెట్టుకునేందుకు రాష్ట్రం ప్రయత్నించిందని ఆయన అన్నారు.

చతుర్థ ప్రణాళికలోని మొదటి ఏడాది పెట్టుబడి(రాష్ట్రానికి)రు87—42కోట్లకు తగ్గకూడదని ఆయన అన్నారు. ఈ మొత్తంలో తెలంగాణాలో రు 35.14 కోట్లను వెచ్చించవలసి వుంది. పోచంపాడు, మంజీరా నీటిసరఫరా స్కీముల దృష్ట్యా ఈ మొత్తాన్ని రు 39 కోట్లకు పెంచవలసి వుంది.

తెలంగాణా వెనుక బడిన ప్రాంతపు ప్రాముఖ్యతను గురించి ఆయన నొక్కిచెప్పారు. వ్యవసాయంలో తెలంగాణా నిజానికి బాగా కృషిచేసింది. పాతాళజలాలకోసం పరిశీలనను జరపడం జరిగింది.

తెలంగాణాలో జనాభా రాష్ట్రంలో 33 శాతమే ఉన్నప్పటికీ, ప్రాంత విస్తీర్ణం 40 శాతం వున్నదని, కమ్యూనికేషన్, ప్రజారోగ్యం రంగాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అన్నారు.

పెద్ద మొత్తంలో కేంద్రం రాష్ట్రానికి సహాయం అందచేయవలసిందని, లేనిచో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాకు వాగ్దానం చేసినదానినంతటిని అమలు జరపగలదని ముఖ్యమంత్రి అన్నారు.

కేంద్రం, ప్రణాళికా సంఘం ఈ వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేకంగా సాయం చేయాలి.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి శ్రీ వెంకట్రామన్ చేసిన సూచనలను ముఖ్యమంత్రి జోహార్లర్పించారు.

రాష్ట్రపతి రోడ్డులో నాలుగుచోట్ల కాల్పులు

(1 వ పేజీ తరువాయి)

రివాల్వర్ను లాక్కొన్నారు. అంతట ఇద్దరు కానిస్టేబిల్స్ గాలిలో కాల్పులు జరిపారు. అది చూచి గుంపు ఆ రివాల్వర్‌ను విసిరివేసి చెదిరిపోయింది.

రాష్ట్రపతి రోడ్డు పొడవునా గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు అనేక బాష్పవాయువు తూటాలను ప్రయోగించారు. ముఖ్యమంత్రి రాజీనామా వార్త వినగానే ప్రజలలోనున్న ఆవేశం కాస్త తగ్గింది. చాలామంది ఇందుకు హర్షం ప్రకటిస్తూ మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ''ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు పోలీసులు మీరు కూడా వెనుదిరిగి పొండి'' అంటూ కొందరు నినాదాలు చేశారు.

సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డు నవాపసాగర మార్కెట్‌వీధి క్రాస్ రోడ్డు, గాస్‌మండి క్రాస్‌రోడ్ల మధ్య దౌర్జన్య చర్యలకు దిగిన గుంపును చెదరగొట్టడానికి పోలీసులు నేటి సాయంత్రం 5—30 గంటలకు మూడుసార్లు కాల్పులు జరిపారు. కింగ్స్‌వేలోని లక్ష్మీభవన్ హోటల్ ఎదుటా పోలీసులు తొలుత గాలిలో కాల్పులు జరిపారు.

ముఖ్యమంత్రి రాజీనామా వార్త వినగానే సికింద్రాబాద్ వీథులలో కోలాహలంగా తిరిగిన జనం గుంపులపై పోలీసులు నేటి మధ్యాహ్నం బాష్పవాయువు తూటాలు ప్రయోగించి లాఠీచార్జి జరిపారు. కొందరు పోలీసులను ఆటకాయించడానికి యత్నించారు. క్రమంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనరల్ బజార్ నుండి రాష్ట్రపతి రోడ్డు పొడవునా పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య దాగుడుమూతల యుద్ధం జరిగింది. పోలీసులు మున్ముందుకు పైగా బాష్పవాయు తూటాలను ప్రయోగించారు.

పోస్టాఫీసుకు, హోటలుకు నిప్పు

ఒక పోస్టాఫీసుకు, ఒక హోటల్‌కు గుంపు నిప్పుపెట్టింది. అగ్నిమాపక దళంవారు నిప్పు ఎంటలను ఆర్పివేశారు. కొన్ని షాపులను కూడా లూటీచేసి, ఫర్నిచరును బయటకు లాగి, వాటిని రోడ్డుపై పడవేసి ప్రదర్శకులు నిప్పుపెట్టారు. పోలీసులు, జనం గుంపులు సుమారు 3 గంటలసేపు పోరాడారు.

సికింద్రాబాద్ స్టేషనువద్ద కూడా ఆల్లరులు జరిగినవి. పోలీసులపైన, వాహనాలపైనా జనం రాళ్ళు, సోడా సీసాలు విసిరారు.

రైళ్ళ రాకపోకలకు అంతరాయం

సికింద్రాబాద్ డివిజనులో రైలు సర్వీసులకు అంతరాయం నేడు కూడా ఏర్పడింది. ప్రదర్శకులు రైలుమార్గానికి అడ్డంగా రాళ్ళు పేర్చారని, రైలు కమ్యూనికేషన్‌లకు నష్టం కలిగించారని తెలియవచ్చింది. ఈ కారణంగా ఒకేక రైళ్ళు ఆలస్యంగా నడిచినవి. ఒక డీసెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ... సిగ్నల్ వెళ్ళినట్లు తెలిసింది. నేటి ఉదయం ... తిరిగి బయలుదేరేటట్లు చేశారు.

వికారాబాద్, సదాశివపేట రోడ్డు స్టేషనుల మధ్యగల సంకేత తీగల్ని ప్రదర్శ...

చెన్నారెడ్డి ప్రభృతుల పరామర్శ

కలెక్టర్, సూపరింటెండెంట్‌లచే

రాజమండ్రి. జూన్ 27: తూర్పుగోదావరి జిల్లాకలెక్టర్ శ్రీ పి. ఎస్. కృష్ణన్, పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ కె. ఎస్. నారాయణస్వామి నేడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి, శ్రీ మర్రి చెన్నారెడ్డి, తదితర తెలంగాణానాయకులకు ఏర్పాట్ల సౌకర్యంగానున్నవో లేవో పరామర్శించారు.

శ్రీ కొండా లక్ష్మణ బాపూజీ, మరి కొందరు బంధువులు నేడు ఆయనను చూచివచ్చారు.

శ్రీ వందేమాతరం రామచంద్రరావు వ్యాఖ్య

హైదరాబాద్, జూన్ 27: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తన రాజీనామాను గవర్నరుకు బదులు కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డుకు సమర్పించినందువల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన సుసాధ్యం కాలేదని శ్రీ వందేమాతరం రామచంద్రరావు నేడిక్కడ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవరోధాలుగానున్నవని తెలంగాణా ప్రజలు వాటితోపోరాడాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి రాజీనామాఇచ్చినా తెలంగాణా పోరాటం ఆగదు

శ్రీ కె. ఆర్. ఆమోస్ ప్రకటన

హైదరాబాద్, జూన్ 27: ప్రజాసమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రాజీనామా చేశారని 'పబ్లిక్ పార్టీ' ప్రధాన కార్యదర్శి శ్రీమతి కె. ఈశ్వరీబాయి (ఎం. ఎల్. ఏ.) నేడు ముఖ్యమంత్రి రాజీనామాను స్వాగతిస్తూ... ముఖ్యమంత్రి రాజీనామా ... ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం ఏర్పడేవరకు తెలంగాణా ఎన్. జి. ఒలు, తెలంగాణా ప్రజలు నిర్ణయంలో ఎట్టి మార్పు రాదని తెలంగాణా ఎన్. జి. ఒల యూనియన్ 'అధ్యక్షుడు శ్రీ కె. ఆర్. ఆమోస్ ప్రకటించారు. తెలంగాణా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఉద్యమంలోకై తెలంగాణా ప్రజలతో చేరవలసినదిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణా ఎన్. జి. ఒలు సమ్మె తీవ్రతరం చేయబడగలదన్నారు.

ముఖ్యమంత్రి రాజీనామాను తక్షణం ఆమోదించి, ఆపై ఆంధ్రప్రదేశ్ గవర్నరుకు కూడా పంపవలసినదిగా తెలంగాణా ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఏ. నరసింగరావు (ఎం. ఎల్. ఏ.) కోరారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను తక్షణం ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. తెలంగాణా ప్రజాసమితి ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మద్దతు నివ్వవలసినదిగా తెలంగాణా మంత్రులను ఆయన కోరారు.

జులై 1న బోర్డు సమావేశం

(1 వ పేజీ తరువాయి)

తీసుకున్న చర్యలే ఈ ఆందోళన విరమణకు దారితీయాలి'' అని శ్రీ నిజలింగప్ప అన్నారు.

శ్రీ నిజలింగప్ప జూన్ 30 సాయంత్రానికి కాని లేక జులై 1 ఉదయానికి కాని ఢిల్లీ చేరుకుంటారు.

నిజలింగప్పకు మురార్జీకి వర్తమానం

పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు, ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయికి నేడు టెలిఫోన్‌లో తెలియజేసిన తరువాత, కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు సమావేశం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకొన్నారు.

నేటి మధ్యాహ్నం శ్రీ బ్రహ్మానందరెడ్డి తనతో మాట్లాడిన తరువాత, శ్రీ మురార్జీ దేశాయ్ బెంగుళూరులో ఉన్న శ్రీ నిజలింగప్పతోను, కాన్పూర్‌లో ఉన్న కేంద్ర హోం మంత్రి శ్రీ చవాన్ తోను ట్రంక్‌ఫోన్ ద్వారా మాట్లాడారు.

బోర్డు సమావేశానికి హాజరయ్యే నిమిత్తం కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప సోమవారంనాడు ఢిల్లీ రావచ్చునని అనుకుంటున్నారు. రేపు ఉదయం కలకత్తా వెడుతున్న శ్రీ మురార్జీదేశాయ్ ఆదివారంనాటికి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

హైదరాబాద్‌లో పరిణామాలను గురించి ఎటువంటి వ్యాఖ్యానము చేయడానికి శ్రీ మురార్జీ నిరాకరించారు. పరిస్థితిని పరిశీలించడానికి పార్లమెంటరీ బోర్డు సమావేశం కాగలదని మాత్రం ఆయన సూచించారు.

మురార్జీ దేశాయితో శ్రీ కృష్ణ సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 27: రక్షణ శాఖలో ఉపమంత్రి శ్రీ ఎమ్. ఆర్. కృష్ణ నేడు ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయిని కలుసుకుని తెలంగాణా పరిస్థితిపై చర్చలు జరిపారు. శ్రీ కృష్ణ నిన్నటిరాత్రి హోంమంత్రి శ్రీ చవాన్‌ను కలుసుకున్నారు. తెలంగాణా ప్రజలలో విశ్వాసం నెలకొల్పటానికి సత్వరమే చర్యలు తీసుకోవలసిన అవసరం గురించి శ్రీ కృష్ణ ఉపప్రధానికి వివరించినట్లు తెలుస్తున్నది.

తెలంగాణా ప్రాంతంనుండి ఎన్నికయిన పార్లమెంట్ సభ్యుడు శ్రీ సురేందర్ రెడ్డి నేటి ఉదయం ఉపప్రధానితో సమావేశం జరిపి రాష్ట్రప్రభుత్వం నిర్బంధించిన శ్రీ చెన్నారెడ్డిని, ఇతరులను వెంటనే విడుదల చేయవలసినదని విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని శ్రీ సురేందర్ రెడ్డి చెప్పారు.

నేడే సంజీవయ్య ఆగమనం

హైదరాబాద్, జూన్ 27: పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అయిన శ్రీ డి. సంజీవయ్య న్యూఢిల్లీనుండి విమానంలో జూన్ 28 న ఇక్కడకు వస్తారు.

బన్స్‌వాడలో పోలీసు కాల్పులు

ఒకని మృతి

హైదరాబాద్, జూన్ 27: నిజామాబాద్ జిల్లాలోని బాన్స్‌వాడలో దౌర్జన్య చర్యలకు దిగిన తెలంగాణా ఆందోళనకారులపై నిన్నటి రోజున పోలీసులు కాల్పులు జరపగా ఒకరు మరణించినట్లు తెలియవచ్చింది. జన సమూహం రాళ్ళు రువ్వడం వల్ల తహసీల్దార్, ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్‌ఇన్స్‌పెక్టర్లకు గాయాలు తగిలాయి.

తహసీల్దారు ఆఫీసు వద్దకు 10 మంది సత్యాగ్రహుల వెంట వచ్చిన 400 మంది జనసమూహం ఒక దిష్టిబొమ్మ తగల పెట్టిన అనంతరం, మండుతున్న బొమ్మను సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై గిరవాటు వేసి రాళ్ళు విసిరారు. పోలీసులు ఆత్మరక్షణకై కాల్పులు సాగించారు.

మొదట లాఠీచార్జి చేసినప్పటికీ జన సమూహం లెక్కచేయకుండా దౌర్జన్య చర్యలకు దిగడం జరిగింది. రాళ్ళు రువ్వడం వల్ల చాలామందికి గాయాలు తగిలాయి.

ముఖ్యమంత్రి రాజీనామా

(1 వ పేజీ తరువాయి)

చేయాలన్నది తమ ప్రధానమైన కోర్కె అని ఆయన అన్నారు.

రాష్ట్రపతి పాలన ఒక్కటే ప్రధానమని ప్రజాసమితి వర్గాలలో తీవ్రవాదులు పట్టుదల చూపుతున్నారు.

నాగా జంటనగరాలలో ఉద్రిక్త పరిస్థితిని ఉపశమింప చేసింది.

ప్రత్యేక తెలంగాణాను బలపరుస్తున్న 24 మంది కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణా నుండి నూతన నాయకుని ఎన్నికకు అవకాశం కల్పించడానికి అంగీకరించవచ్చు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన విఫలమయితే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొనిరావచ్చు.

తెలంగాణా ప్రజాసమితి నాయకులు జేసందున వారి వైఖరి తెలుసుకోవడం కష్టంగా ఉన్నది.

ముఖ్యమంత్రి రాజీనామా విషయంలో తమకు ఆసక్తిలేదని ఒక ప్రజాసమితి నాయకుడు ఇక్కడ స్పష్టం చేశారు. నిర్బంధంలో ఉన్న తమ నాయకులను వెంటనే విడుదల...

రాజధానిలో ప్రజాసమితి "విజయోత్సవం"

అబిడ్స్‌వద్ద పోలీసుల కాల్పులు

హైదరాబాద్, జూన్ 27: గౌలిగూడాలోని తెలంగాణాప్రజా సమితి కార్యాలయం ముందు వేలకొలది ప్రజలు చేరి ''విజయోత్సవాన్ని'' జరపాలని నిశ్చయించారు.

ట్రక్కులలోనూ, టాక్సీలలోనూ యువకుల బృందాలు జంటనగరాలలో తిరుగుతూ తెలంగాణా అనుకూల నినాదాలను చేస్తూ, ముఖ్యమంత్రి రాజీనామా చేశారన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచారు.

నేటి మధ్యాహ్నం ''విజయోత్సవం''గౌలిగూడా నుంచి పుత్లిబౌలి, బ్యాంకు స్ట్రీట్, అబిడ్‌రోడ్, జవహర్లాల్‌నెహ్రూ రోడ్డు, అఫ్జల్‌గంజ్ లమీదుగా చార్మినార్‌వైపు వెళ్ళింది.

అబిడ్స్ వద్ద ఊరేగింపులో కొంతమంది బృందావన్ హోటల్ వైపు వెళ్ళారు. పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఎవ్వరినీ సమితినాయకులు గుంపులను అదుపులో వుంచారు.

పోలీసులు రాకతో బృందావన్ హోటల్ వద్ద పరిస్థితి సద్దుమణిగింది. ప్రజలను జవహర్లాల్ నెహ్రూ రోడ్‌కు తరలించారు.

అబిడ్స్‌వద్ద పోలీసుకాల్పులు

అబిడ్స్ వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి నాలుగ సార్లుకాల్పులు జరిపారు.

అయితే ఈ కాల్పులవల్ల ఎవరికీ గాయాలు తగులలేదు. గ్రామర్ స్కూలు దగ్గరనుంచి జనరల్ పోస్టాఫీసు వరకు ఒక పెద్ద గుంపు చేరిపోయింది.

జనరల్ పోస్టాఫీసు దగ్గర రెండు విద్యుచ్ఛక్తి స్తంభాలు ఒకదానికొకటి తగిలి పడిపోయి మంటలు లేచడంవల్ల పోలీసులు బృందావన్ నుంచి దుర్గాయ హోటల్‌వరకు గల దారిని బందించి వేశారు.

అబిడ్‌రోడ్డు చుట్టుముట్టి పోలీసులు వుండడం, రెడ్డి హోటల్‌రోడ్డు నుంచి అబిడ్ రోడ్డుకు గుంపులు రావడం, గుంపులు, పోలీసులు ఎదురెదురుగా నిలబడడంతో అబిడ్స్‌లో ఉద్రిక్తత పెరిగిందిపోయింది.

ముఖ్యమంత్రి రాజీనామాపై వివిధనాయకుల వ్యాఖ్యలు

హైదరాబాద్, జూన్ 27: ''ఇంకా ఇప్పటికి, ఇకనైనా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారు. నేను సలహాలిచ్చిన విధంగా, ఈ పని ఏ ఎన్నికలోనే జరిగివున్నట్లయితే, పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండేవికావు. రాష్ట్రపరిస్థితిని ఎదుర్కొనడానికి వీలుకలిగేది'' అని రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ జి. లచ్చన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన విషయంపై వ్యాఖ్యానించారు.

''ఇప్పుడైనా నిర్మాణాత్మక కార్యక్రమం రాష్ట్రపతి పాలన విధించి, తెలంగాణా సత్యాగ్రహులను, నాయకులను విడుదల చేయడమే'' అని ఆయన అన్నారు.

శ్రీ నీరాజేశ్వరరావు వ్యాఖ్య

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా వార్త వినగానే ఆయన సరియైన పనిచేశారు. విజయానికి ఆయన తాలూకు ఎంతగానో తోడ్పడింది. అని సి. పి. ఐ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. రాజేశ్వరరావు అన్నారు.

''వెంటనే రాష్ట్రపతి పాలనను విధించవలసిందిగా నేను కేంద్రాన్ని కోరుతున్నాను. దీనివల్ల శాంతియుత వాతావరణంలో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రాజకీయపరిష్కారం సాధించవచ్చు.''

''ఇటువంటి పరిస్థితి ఏర్పడడంతో మనం సహకరించేందుకు గాను తక్షణమే రాజకీయ ఖైదీల నందరినీ విడుదల చేయాలి'' అని ఆయన అన్నారు.

ఇటువంటి పరిస్థితి ఏర్పడేందుకు కృషి చేయవలసిందిగా ఆయన అన్ని 'ఆజేయ పక్షాల నాయకులకు, ప్రముఖ వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ సంజీవయ్య...

రాష్ట్రానికి ఎదురైన ... క్లిష్ట సమస్యలకు సత్వరమే పరిష్కారాన్ని సాధించేందుకు ముఖ్యమంత్రి రాజీనామా వల్ల వీలు కలుగుతుందని ... శ్రీ సంజీవయ్య హర్షం వెలిబుచ్చారు.

శ్రీ కె. వి. నారాయణరావు, శ్రీ ఎస్. ఆర్. కృష్ణ (ఇద్దరూ కేంద్రంలో డిప్యూటీ మంత్రులే) కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షించారు. ఈ రాజీనామా వల్ల ప్రశాంతి పరిస్థితి ఏర్పడగలదని వీరన్నారు.

శ్రీ హితేంద్రదేశాయ్

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు అంగీకరించినట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో మామూలు పరిస్థితి ఏర్పడవచ్చని శ్రీ హితేంద్ర దేశాయ్ ఆశాభావాన్ని వ్యక్తపరచారు.

శ్రీ బి. వి. గురుమూర్తి రాజీనామాపై వ్యాఖ్యలు

రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి రాజీనామా ఇవ్వడాన్ని శ్రీ శ్రీధర్ రెడ్డి హర్షించారు.

ఇతర మంత్రులు కూడా ఈవిధంగా చేసి, తెలంగాణా ప్రజలు ప్రమాదంలో వుండగా తమలో విభేదాలు లేవనిబుజువు చేయాలని ఆయన కోరారు.

శ్రీ కె. రాజమల్లు, మరొక 25 మంది కూడా శ్రీ గురుమూర్తి రాజీనామాను హర్షించారు.

శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి

అక్బర్ రహమ బజార్ ప్రాంతంలో గ్రూపులపై పోలీసులు దాడులు జరపడాన్ని నగర మేయరు శ్రీమతి కుముద్ నాయక్ ఖండించారు.

ముఖ్య మంత్రి రాజీనామావల్ల ప్రతి ఒక్కరు సామరస్యంగా విభేదంగా కలుగచేయాలో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడినదని మాజీ మంత్రి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి అన్నారు.

''శాంతి పునరుద్ధరణ మయ్యేటందుకు మార్గాన్ని సుగమం చేయవలసిందిగా నేను అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను.''

పశ్చిమాసియా వివాదంలో రష్యా మధ్యవర్తిత్వం?

కయిరో, జూన్ 27: పశ్చిమాసియా వివాదపరిష్కారానికి సోవియట్ యూనియన్ అమెరికాకు కొన్ని ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ సూచనలన్నిటిని నాసర్ ఆమోదించే అవకాశం కలదన్న సోవియా లేదని రష్యా స్పష్టంచేసింది.

సోవియట్ సూచనలు ఆమోదించి అమలుజరిగితే అరబ్ రాజ్యాలు శాంతియుతంగా ఎంతో సహనాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది. ఉదాహరణకు సూయజ్ కాల్వ, అక్వాబా జలసంధి ప్రాంతంలో అన్ని దేశాల నౌకల ప్రవేశానికి అవకాశం కల్పించాలని రష్యా సూచిస్తున్నది. దీనిపై పెద్ద ప్రతిబంధకం ఏమీలేదు. ఇతర అంశాలపై అంగీకారం కుదిరే పక్షంలో అరబ్ దేశాలు ఇందుకు అంగీకరించవచ్చు.

సమితి ప్రతినిధుల సమక్షంలో వివాదాస్పదమైన అంశాలపై అరబ్, ఇజ్రేల్ ప్రతినిధులు సంప్రదింపులు కొనసాగించవచ్చునని రష్యా సూచించింది. దీనితోపాటు ఇజ్రేల్ గుర్తించాలన్న అంశం కూడా ఉన్నది. మొత్తం మీద ఈ ప్రతిపాదనల పట్ల అరబ్ దేశాలు ఉత్సాహాన్ని ప్రదర్శించడం లేదు.

ఇటీవల పొలిట్‌బ్యూరో... అరబ్ సోషలిస్టు యూనియన్ పార్టీ సమావేశంలో నాసర్ ప్రసంగిస్తూ 1967 జూన్‌నెలలో యుద్ధం ప్రారంభమయినాటి సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రేల్ సేనలను ఉపసంహరించడం మినహా ఇతర ప్రతిపాదనలకుఅంగీకరించే సమస్యలేదని స్పష్టంచేశారు. ఈ నెల ప్రారంభంలో సోవియట్ విదేశాంగ మంత్రి గ్రోమికో కయిరోను దర్శించినప్పుడు రష్యన్ ప్రతిపాదనలను గురించి చర్చించారు. తరువాత ఇటీవలనే ఈజిప్టు మాజీ ప్రధాని, నాసర్ ఆంతరంగికుడు అయిన అలీసాబ్రీ మాస్కోకు బయలుదేరి వెళ్ళడాన్నిబట్టి ఇప్పటికీ సంభాషణలు సాగుతున్నవని స్పష్టమవుతుంది.

మృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 27: కంటి వైద్యుడు డాక్టర్ వి. బి. పటాంకర్ గత మంగళవారంనాడు ఇక్కడ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నెల్లూరు, కోవూరు తాలూకాల్లో నక్సలైట్ల బెదరింపులు

రక్షణ చర్యలకై విజ్ఞప్తి చేస్తూ శాసనసభ్యుడు శ్రీ మాధవరావు ప్రకటన

నెల్లూరు, జూన్ 27 నెల్లూరు, కోవూరు తాలూకాలలో నక్సలైట్లు తమ బలాన్ని సమీకరించుకుంటూ, వేలాది రూపాయల ధనాన్ని తమకు ఇవ్వవలసిందిగా అన్నదాతలు, ప్రాణాలు తక్కువేసరని, , లూటీలు జరపగల మనీ ఫర్మానులను, వ్యాపారస్తులకు కూడా లేఖలు ఉత్తరాలు పంపుతున్నారని శాసనసభ్యుడు శ్రీ పి. మాధవరావు నేడొక ప్రకటనచేశారు.

ఈరెండు తాలూకాలు ఇప్పుడు నక్సలైట్ల దాడులకు గురిఅయ్యే దృష్ట్యా ఈ బెదరింపులవల్ల ప్రభుత్వం ఉదాసీనత వహించక వెంటనే నక్సలైట్ల ఉద్రిక్తవాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, తగినంత దళంలో సంచారక దళాలు, రిజర్వు పరిశోధక దళాలను ఈ ప్రాంతాలలో నియమించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

అగ్ని బాధితులకు సహాయం

జిల్లాలో ఇటీవలి అగ్ని ప్రమాదాలలో బాధితులైనవారికి ఒక్కొక్కరికి రు.100లు వంతున సహాయం చేయడానికి వీలుగా బడ్జెట్‌లో తగు కేటాయింపులు జరపాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

నదిలోదూకి కుటుంబం ఆత్మహత్య

ఉజ్జయిని (మధ్యప్రదేశ్), జూన్ 27: నిన్న రాత్రి ఒకనిరుద్యోగికుటుంబానికిచెందిన ఐదుగురు సభ్యులు కట్టకట్టుకుని నదిలో పడి ప్రాణాలు తీసుకున్నారు. నిన్న ఉదయం పోలీసులకు శవాలు దొరికాయి. ఈ కుటుంబ పెద్ద 'సత్యనారాయణ అనేవ్యక్తి షాజాపూర్ జిల్లాలో ఒక డెవలప్‌మెంట్ బ్లాక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తూండేవాడు అతన్ని ఉద్యోగం నుండి తీసివేశారు. రెండు రోజుల క్రితం ఆతను, భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇక్కడికి వచ్చారు. మొన్న రాత్రి అంతా కట్టకట్టుకుని క్షిప్రానదిలోదూకారు. సత్యనారాయణ మరణించేముందు తనకుటుంబం తనతో చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తన దుఃఖ గాథను చెప్పుకున్నారు. తన కుటుంబం యావత్తూ తిండిలేక మలమల మాడుతూండే ఇందుకు తలపడినట్లు అతను చెప్పాడు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

వీరు విద్య వె. నల నిలుపుని తరువాత ఎడిషణల్లా నేయుండినిగలా వివరములు కరస్పాండెంటు, విజయవాడ, కింగ్‌సర్కిల్ ఎరేట్ ఆండ్ షిపర్ స్కూలు. ఫర్ ఎ. ఎన్. సెంట్‌జాన్స్ ఇంగ్లీషు విండిపేటుస్కూలు గ్యాపిరం ఎంపి తెలుసుకోవండి. ఫోన్6869 కే పి. స్కూలు 2—7—69 నుండి పని చేయు ం

ఎ. ఇ. ఎల్. సి. ఇండస్ట్రియల్ స్కూలు, గుంటూరు-2

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు టెక్నికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టరుగారిచే రికగ్నైజు కాబడిన పై స్కూలునందు వ్రడంగము కమ్మరము కంగ్ణెలకోర్సు 4 సం. ల కాల పరిమితిలో 13 నుండి 18 సం. వరు వ్వున్నా 5 వ తరగతికి పై విద్యయున్న గల విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడును. ఈ కంట్రైండు కోర్సు 1932 సం. నుండి ఈ స్కూలుకు మాత్రమే అనుమతి ఇవ్వబడినది. అన్ని తెగలవారు చేరవచ్చును. హాస్టలువసతిగలదు. ఎమ్ ఒ ద్వారా రూ 1—00 ను సూపర్నెం డెంటుకు ది 5—7—69 తేదీలోగా పంపి అప్లికేషనుతో కూడిన ప్రాస్పెక్టస్ పొంద వచ్చును.

డి. ఆర్. ఇస్రాయేలు.
సూపరింటెండెంటు.

ప్రకటనలు

శ్రీ సింహాచలం దేవస్థానం సంస్కృత సెకండరీ స్కూలు హాస్టలులో కేరుటేక రుగా పనిచేయుటకుగాను దిగువ వ్రాసిన షరతులకు లోబడిన స్త్రీల నుండి దరఖా స్తులు కోరబడుచున్నవి.

1) సెకండరీ గేడు ట్రైనింగు హ్యాసయి యుండవలెను (2) హాస్టలులోనే కాపుర ముండవలెను (3) అవివాహితయై యుండ వలెను (4) హాస్టలులోనుండు వెనుక బడిన విద్యార్థులకు విద్యాబోధన చేయుగలిగి యుండవలెను.

ఎన్నికైన అభ్యర్థికి సెకండరీ గేడు ఉపాధ్యా యునికిచ్చు జీత భత్యము లివ్వబడును. హాస్ట లువందు భోజనము పెట్టబడును. దరఖా స్తులు 30—6—69 తేదీలోగా పంప వలెను.

సింహాచలం. పి. కోటయ్య చౌదరి.
20—6—69 కరస్పాండెంటు.
ఎస్. డి. ఎస్.ఎస్. స్కూలు.

యాత్రలు

పది సంవత్సరములు పైగా కాశ్మీరునుంచి కొలంబో వరకు అనేక యాత్రలు నిర్వహించిన వారు తిరిగి ఆగస్టు 31 నుంచి బద్రి—కేదార్ కాశ్మీర్—ఉత్తర హిందూస్తాన్ యాత్రలు 3వ తరగతి రైల్వే కోచిలో ప్రారంభిస్తున్నారు సెప్టెంబరు 19 నుంచి నేపాల్—కాశ్మీర్ హిమాలయన్ పుణ్య క్షేత్రములు ఉత్తర హిందూస్తాన్ యాత్రలు వస్తున్నాను రైల్వే కోచిలోను విమానంలోను ఏర్పాటు చేయబ డినది. వినోద స్థలముల సందర్శనకుబస్సులు ఉదయం కాఫీ టిఫిన్— రెండుపూటలు భోజ నము ఏపు అతి జాగ్రతగాను గైడ్సులోను యాత్రలు జరుగును. పరిమితమైన సీట్లు, సీట్లుకై రూ 100 పంపి నేడేసీటు రిజర్వు చేయించుకోండి.

ASIAN TRAVEL LINES,
20, Rashtriya Vidyalaya Road,
(Near Minerva Circle) Bangalore-4.
Grams Asiantours Phone: 22516.

శ్రీ యెర్రమిల్లి నారాయణమూర్తి
కళాశాల (నర్సాపురం కళాశాల)
నరసాపురం ప. గో. జిల్లా

వేసంగి సెలవుల అనంతరము ఈ కళాశాల 16—6—69తేదీని తెరువబడెను. బి. ఎ. బి. యస్. సి. బి. కాం, పి. యు. సి. ఇంటర్ మీడియట్ కోర్సులకు, సంబంధించిన ప్రాస్పె క్టసు, అప్లికేషన్ ఫారములు కళాశాల ప్రిన్సిపాల్‌వారి దగ్గరనుండి పొందవచ్చును. వీనికై రు 1—(ఒక రూపాయి) స్వయముగా గాని, ఎం. ఒ. ద్వారా గాని చెల్లింప వలెను.

పైన జెప్పిన కోర్సు లన్నిటికిని ముఖ్యము లగు కాంబినేషన్స్ గలవు. హాస్టల్ వసతిగల దు. ఎన్. సి. సి. శిక్షణ గూడ కలదు.

టిఎన్. సి. ఎస్. రంగాచారి.
ఆఫీషియేటింగ్ ప్రిన్సిపాల్.

నా భర్తగారైన, గోగినేని పున్నయ్యగారు తన సైనరు కుమారునికి, కుమార్తెకు, నాకు పస్తము కల్గించవలెనని నాకు ఇవ్వ వలసిన డబ్బు రూ. 7000—లు వికీ ఇవ్వకుండా వుండవలెనన దురుద్దేశ్యముతో కుటుంబాస్తులను ఎట్టి అవసరములేకుండా అన్యాక్రాంతము చేయ ప్రయత్నించు చున్నాడు. అలా అన్యాక్రాంతము చేయుటకు సదరు పున్నయ్యగారికి హక్కు లేదనియు, ఎవరు అన్యాక్రాంతము పొందకూడదనియు, అందుకు విరుద్ధంగా పొందినచో నష్టపడెదరనియు, యిందుమూలకంగా ఎల్లరకు తెలియ పర్చడ మైనది.

గండేపల్లి.
రాఘవాపురం. 459లోయు1—46సెంట్లు
458లోయు 3—54సెంట్లు.
గోగినేని శేషరత్న మ్మగారు.

కలం స్నేహితులు

వినోద విజ్ఞాన కాలక్షేపానికి, దేశ విదేశ ఆదర్శ స్త్రీ పురుష స్నేహానికి, ఆంగ్లములో నమ్మకత సాధించడానికి, విద్య, వివాహ ఉద్యోగ, వ్యాపార మొ. సమస్యలు పరస్పరం పరిష్కరించుకొనడానికి ఈ సంస్థ సభ్యు లవ్వండి. వివరాలకు 15 పై. స్టాంపుపంపండి.

అభ్యుదయ కలం స్నేహితుల సంఘం.
16.9.3 అప్సర్‌రెడ్డి స్ట్రీట్, విశాఖపట్నం—1.

కావలెను

శారదా నిలయం. హైస్కూలు,
కడప.

సంపూర్ణార్హతలు గల ఒక హెడ్మాస్టరు తెలుగు పండితుడు జూనియర్ పండితులు కావలెను. దరఖాస్తులు 6.7.69 తేదీ లోగా పంపుకోవలెను.

బి.వి. క్రిష్ణయ్య
కరస్పాండెంటు.

కృష్ణాజిల్లా అమ్మిరెడ్డిగూడెం ఎ. బి. ఎం. యు పి స్కూలులో పనిచేయుటకు గ్రేడు 2 తెలుగు పండితుడు కావలెను. దరఖాస్తులు కరస్పాండెంటుకు 5—7—69లోగాపంపుతూ ఒక కాపి కృష్ణా డి. ఇ. ఒ. గార్కి పంప వలెను.

Correspondent

ఆఫీసులో పనిచేయు అనుభవము కలిగి, ఇంగ్లీషు తెలిసిన ఒక గుమాస్తా కావలెను. వయస్సు, విద్యార్హతలతో నిమిత్తములేదు. వివరములకు KHAMAR BROS., చల్లం రాజావారివీధి, విజయవాడ—1.

ఇంగ్లీషు, కామర్సు, బయోలజీలో అను భవముగల పోస్టు గ్రాడ్యుయేట్లు కావలెను. వెంటనే దిగువ వారిని కలుసుకోవండి.

ప్రిన్సిపాల్
వాణీనికేతన్ ట్యుటోరియల్ కాలేజి,
నందిగామ, కృష్ణాజిల్లా.

మా జంపకానాలకు, పక్క దుప్పట్లకు మంచి కమిషన్ మీద ఏజంట్లు కావలెను. సెవెన్‌హిల్సు ఇండస్ట్రీస్, భవానిపోస్టు, వయా ఈరోడ్. ద. ఇం.

ఏజంట్లు కావలెను

అర్ట్ సిల్కు జంపకానాలకు, కాటన్ జంప కానాలకు పక్క దుప్పట్లకు, ఏజంట్లు కావ లెను. వివరములకు:లక్ష్మీగందం అండ్‌కంపెనీ. 5/19 పంటిరోడ్, భవాని పోస్టు, తమిళనాడు

అమ్మకము

వివిధ స్కీములక్రింద మోడీ మెషినులు.

మొదట డబ్బు చెల్లించకుండ, ఏడు సం. ల కాలంలో తీర్చువిధముగా, నెలసరి, మూడు నెలలకు, అర్థ సం.రం. వాయిదాలు, ష్యూరిటీ మీద, ఆస్తి తనఖా లేకుండ, బ్యాంకు రేటు వడ్డీమీద, స్వంతపూచీలేకుండ, వడ్డీలేకుండ, మిరు ఆర్జిస్తూ సొమ్ము చెల్లించేట్లు, బార్టర్ మీద మెషిన్నులేతులు, పెల్లింగు ట్రాను ఫార్మర్లు, డ్రిల్లింగ్, గ్రైండర్సు, ప్రింటింగ్, కటింగ్, బాండెస్ ప్రెస్లు మైనవి. చౌకగా లభించును. వేలాది మెషిన్లు దక్షిణ ఇండియా అంతటా పెండ్ల పర్యంతం పని చేస్తున్నవి. 5 సం.లు గ్యారంటి. ఉచిత ప్రదర్శన—వెంటనే రాయండి.

MODIAGENCY,
28/A/1. Post Office Street,
Madras-1.

భూములు అమ్మకము

1. యు 15—00 లు పిచి (బత్తాయి) తోట ఇందు సుమారు 500 ఫలిత మిచ్చే బత్తాయి చెట్లు 4 బావులు,ఒక అంటు ఇంజను ఉన్నవి.
2. యు 16—39 ట్లు పేరు శీమసకు లాయకు ఆయ్యే పుంజ
3. యు 40.49 ట్లు చెర్వు ఆధారం మాగాణి (ఇందు యు 20.00 రెండు కార్లు సాగు కాగలదు)

ఈ భూములంతా, చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి తాలూకాలో, గూడూరు — వెర్దోడు రోడ్డు సంబడి, వెంకటగిరి టవున్‌కు 5మైళ్ళ దూరంలో అంతా ఒకే చోట యున్నవి. మరియు ఎలక్ట్రిసిటీ తీగెలు ఈ భూముల వెంటనే పోవుచున్నవి. పై భూములు కొన దల చినవారు ఈ క్రింది అడ్రసువారితో సంప్ర తించ వచ్చును.

వి. మదన గోపాలకృష్ణ
బారాబంగ్లా, వెంకటగిరి టవున్
(నెల్లూరు జిల్లా) ఎ. పి.

ఏజంట్లు కావలెను

1970 కాలెండర్లకు ఆర్డర్లు సేకరించు టకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమీషన్ వివరములకు వ్రాయుండి.

The Coronation Litho Works,
Sivakasi.

పదా నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలండర్లకు ఆకర్షణీయమైన కమీ షను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు వలుకుబడిగల ఏజంట్లు కావలెను. దరఖాస్తే ఇంగ్లీషులో వ్రాయుండి.

AMSA OFFSET PRINTERS,
Post Box No. 151, Sivakasi,

ఆంధ్ర దేశం

రాజకీయ, సినిమా వ్యాఖ్యల విపుల్యపక్ష పత్రిక. ప్రారంభం, జూన్ 25న. విడిప్రతి 0—25. ఏజెంట్లు కావలెను. కమీషన్ 25% 3—6—366, హిమాయత్‌నగర్, హైదరాబాద్—29.

వేలం నోటీసులు

కడప పంచాయతీ సమితి ఆధ్వర్యమున నడిచిన చెమ్మామియాపేట కేన్ సెంటరు వస్తువులను కడప పంచాయతీ సమితి ఆఫీసు ఆవరణములో 15—7—69 తేది సాయం త్రము 4 గం.లకు వేలము వేయబడును. వేలము పాడువారు వస్తువుల విషయము, షరతులు వేలము రోజున ఆఫీసులో తెలుసు కొనేది.

(సం) డి. లక్ష్మణరావు బి. ఎ.
బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు,
కడప.

టెండరు నోటీసులు

ఎమ్మిగనూరు మునిసిపాలిటి

ఈ దిగువ కన బరచిన కాలువ (Drain) పనిచేయుటకు గాను సీల్డు టెండర్లు నిర్ణీత ఫారములలో మునిసిపల్ సెక్రటరీగారికి 2—7—69మధ్యాహ్నం 4—00 గంటల వరకు చేరు లాగున కోరడమైనది. సదరు టెండర్లు సెక్రటరీగారిచే అదేరోజు సాయం త్రము4—30 గంటలకు మున్సిపల్ ఆఫీ సులో తెరువబడును. ఎట్టి కారణములు తెలుపకుండగనే ఏ టెండరుగాని, అన్ని టెండర్లు గాని అంగీకరించుటకు, నిరాకరించు టకు కౌన్సిలు లేక కార్యనిర్వాహక కమిటీవారికి హక్కు గలదు. టెండరుఫారములు మున్సిపల్ ట్రెజరీలో రు.2—చెల్లించి 30—6—69 మధ్యాహ్నం 4—00గంటల వరకు పొంద వచ్చును. కంట్రాక్టు డాక్యుమెంట్లు ఆఫీసు వేళలలో మున్సిపల్ ఆఫీసులో చూసుకొన వచ్చును.

1. ఖాజా పుసేన్‌సాబ్ వీధియందు మురుగు కాలువ నిర్మించుట.
అంచనా మొత్తము రు. 6,330—
టెండరుడిపాజిట్టుమొత్తంరు. 317—

(సం) ఎల్. వెంకటేశ్వరరావు,
సెక్రటరి.

పిఠాపుర పురపాలక సంఘము

పిఠాపుర పురపాలక సంఘములోని దిగువ సుదహరించిన పనిచేయు నిమిత్తము సీలు వేసిన టెండర్లు ది 10—7—69వ తేది సాయంత్రము 4 గం. వరకు కార్యదర్శివారిచే తీసుకొనబడి అదే రోజు సాయంత్రము 4—30 గం. కు తెరువబడును.

పిఠాపుర పురపాలక సంఘములో స్వీపర్లు మరియు స్కావెంజర్లు నిమిత్తము 28 యుండ్లు కట్టుట.
టెండరు ధరావత్తు రూ 1400—
టెండరుఆమోదంతరువాత
ధరావత్తు రూ 1400—
డిస్ప్లెన్లు స్పెసిఫికేషన్లు రూ. 5—10 లు కట్టి శ్రీ సెక్రటరీవారి నుండి పొంద వచ్చును. చెక్కులు, బ్యాంకు డ్రాఫ్టులు అంగీక రించబడవు.

పి. వి. ఆర్. కామేశ్వరరావు బి. ఎ.
సెక్రటరీ—ఇన్‌చార్జి.

కూచిపూడి గ్రామ పంచాయతి

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కూచిపూడి గ్రామ పంచాయతీకి ఈ క్రింది చూపబడిన పన్నులు చేయుటకు గాను ది 9—7—69 తేది బుధవారము సాయం త్రం గం. 4—00 ల వరకు సీలు వేయు బడిన టెండర్లు శ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచే తీసుకొనబడి అదేరోజు సాయంత్రం గం. 4—30 లకు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. ఇతర వివర ములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలిసికొన వచ్చును.

1. పంచాయితీ రక్షితకు బండికి 1969— 70 సం. ముసుకు బుస్సులోయు మరియు బండితోలు మనిషిని సప్లయి చేయుట. చెల్లించవలసిన ధరావతు రు 20—00
2. పంచాయితీ ఆఫీసుకు పోరియంట్ సీలింగు పంకాలు సప్లయిచేసి బిగించుట. చెల్లించవలసిన ధరావతు రు 50—00
3. ఈ పంచాయితీ ఏరియాలోని కె పకేజి సబ్ సెంటరుకు పెట్రోల్ మందులు సప్లయి చేయుట.
చెల్లించవలసిన ధరావతు రు 25—00

(సం.) యం. నాగేశ్వరరావు బి. కాం.
కార్య నిర్వాహణాధికారి.
గ్రామ పంచాయతీ, కూచిపూడి.

ఎక్స్‌ప్రెస్ కూల్చడానికి విఫలయత్నం

హైదరాబాద్, జూన్ 27: హైదరా బాద్ — మద్రాసు ఎక్స్‌ప్రెస్‌ను మొన్న తాండూరు — రుక్మాపూర్‌ల మధ్య పట్టాలు తప్పించడానికి ప్రదర్శకులు యత్నించగా తాండూర్ లెవల్ క్రాసింగు వద్దనున్న గేట్ మన్ దానిని విఫలం చేశాడు. హైదరాబాద్ మద్రాసు ఎక్స్‌ప్రెస్‌కు గేట్‌మన్ ఆగిన సిగ్నల్‌నిచ్చి, రైలుకోసమున్న రక్షక సిబ్బందికి ప్రమాదాన్ని గూర్చి తెలిపాడు. రైల్వే రక్షక దళానికి చెందిన సిబ్బంది ఫిష్‌ప్లేట్లు తొల గింపబడినట్లు కనుగొన్నారు. పోలీసు బృందం ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేసింది. రెండు గంటలసేపు నిలిచిపోయిన రైలు తిరిగి బయలుదేరగా ప్రదర్శకులు దానిపై రాళ్లు రువ్వారు. కొన్ని బోగీల కిటికీ అద్దాలు ధ్వంసమైనవి.

బొలారంవద్ద ఫిష్‌ప్లేట్ల తొలగింపు

హైదరాబాద్, జూన్ 27: సికింద్రా బాద్ — నిజామాబాద్ మీటర్‌గేజి సెక్ష నులో బొలారం బజారు, ఆల్వేల్ స్టేషనుల మధ్య ఆరు ఫిష్‌ప్లేటులు, బోల్టులను ప్రదర్శకులు తొలగించినట్లు రైల్వే అధికా రులు కనుగొన్నారు. ఈకారణంగా మన్మాడ్— కాకినాడా ప్యాసింజరు బొలారంవద్ద 42 నిమిషాలపాటు నిలిచిపోయింది.

ఉప్పల్, హసన్‌పర్తి రోడ్డు స్టేషనుల మధ్య ఒక వంతెన స్లీపర్లు తగులబడిన కార ణంగా మద్రాసు — న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ 45 నిమిషాలపాటు ఆగి పోయింది. గ్యాంగ్‌మెన్ మంటలను ఆర్పి వేశారు.

ఖాజీపేట, డోర్నకల్ సెక్షనులో గార్ల వద్ద క్యాబిన్ కిటికీ అద్దాలను ప్రదర్శకులు పగులగొట్టారు. సిగ్నల్ టెలి కమ్యూని కేషన్ సామాగ్రికి కూడా వారు నష్టం కలిగించారు.

వరంగల్ స్టేషనులో కొందరు ప్రవే శించి సిబ్బందిని ఉద్యమంలో చేరవలసినదిగా బలవంతం చేశారు. పోలీసులు రాగానే వారు చెదిరిపోయారు.

పూర్తి హర్తాళ్

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణా ప్రజా సమితి నాయకులను అరెస్టు చేసినం దుకు నిరసనగా వరంగల్‌లో నిన్న పూర్తిగా హర్తాళ్ జరిగింది.

హనుమకొండ, వరంగల్ పట్టణాలలో సెక్షన్ ప్రాంతాలలో నిషేధాజ్ఞల ఉల్లంఘన జరిగింది. పికెటింగ్ జరిపినందుకు వరంగల్ కాసీపోస్టాఫీసు వద్ద సత్యాగ్రహుల బృందాన్నొక దానిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సత్యాగ్ర హులను తీసుకుపోయేందుకు వచ్చిన పోలీసులారిని తగలపెట్టడానికి గుంపు ప్రయత్నించినప్పుడు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయు ప్రయోగం జరిపారు.

స్టేషన్ రోడ్డుపైన గుంపులు ఆటంకా లను ఏర్పరిచారు. ఈ ఆటంకాలను పోలీసులు తొలగించారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఎన్. జి. ఓల సమ్మె

హైదరాబాద్, జూన్ 27: ఉస్మానియా యూనివర్సిటీ ఎన్. జి. ఓ. లు, నాల్గవతరగతి ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె కొనసాగించారు. జీతాల స్కేళ్ళు అధికం చేయాలనికోరుతూ వీరు లోగడ సమ్మెచేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగలమని అధికారులు హామీ యివ్వడంతో ఆ సమ్మెను విరమించారు. ప్రత్యేక తెలంగాణాను కోరుతూ ఉన్న తెలంగాణా ఎన్. జి. ఓ. లు ప్రారంభించిన నిరవధిక సమ్మెలో వారు చేరారు.

ప్రత్యేక రాష్ట్రానికి భోజ్ రెడ్డి మద్దతు

హైదరాబాద్, జూన్ 27: ప్రత్యేక తెలంగాణాను సమర్థిస్తూ హైదరాబాద్‌జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ భోజ్‌రెడ్డి ఇచ్చిన ప్రక టనను తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామచంద్రారెడ్డి (ఎమ్. ఎల్. సి.) నిన్న హర్షించారు. శ్రీ వీర మల్లప్ప, శ్రీ ఎ. లాల్‌రెడ్డి, శ్రీ పి. విశ్వనా థంలు ప్రత్యేక రాష్ట్రానికి తమ మద్దతునివ్వ డాన్ని కూడా ఆయన హర్షించారు.

ఇప్పటికైనా అన్ని రంగాలలోని తెలంగాణా నాయకులు ప్రత్యేక తెలంగాణాను సమర్థించ గలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు.

శ్రీయుతులు జిన్న మల్లారెడ్డి, సి. హెచ్. సత్యనారాయణరావు(శాసన సభ్యులు) తెలంగాణా నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించి, ప్రత్యేక రాష్ట్రానికి తమ మద్దతునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థిస్తూ మొన్న ప్రకటన చేసిన శ్రీ భోజ్‌రెడ్డి లోగడ సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను సమర్థించినవారిలో ఒకరు.

పోరాటం తీవ్రం కావాలి

హైదరాబాద్, జూన్ 27: పోరాటాన్ని తీవ్రంచేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించని ప్రజా ప్రతినిధుల నివాసాలవద్ద 'ధర్నా' లు జరపవలసిందిగా తెలంగాణా ప్రజాసమితి కార్యాచరణ సంఘం నిన్న ప్రజలను కోరింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ సంఘం నిన్న ఉదయం సమావేశమైంది.

ఎట్టి ప్రచారం న్యాయస్థానాల ముందు సత్యాగ్రహాలను హాజరుపరచకుండా వారిని పోలీసు స్టేషన్లలో పోలీసులు కొడుతున్నారని ఈ సంఘం ఆరోపించింది.

కారాగారాలలో పరిస్థితి క్షీణిస్తున్నదని ఈ సంఘం అంటూ ఆందోళన వ్యక్తపరిచింది. అప్ప త్రులు, కారాగారాలను సందర్శించేందుకు "నిజనిర్ధారణ సంఘం" ఒకటి ఏర్పాటుచేయాలని ఈ సంఘం పేర్కొంది.



బ్రిల్ ఇంకులను కొనండి

ఇండస్ట్రియల్ రిసర్చ్ కార్పొరేషన్
మద్రాసు-41 ఫోన్-76161 బెంగళూర్-3 ఫోన్-3344

SP-BR-10

చిట్ టెండరు నోటీసు

నెం. 1551-బి1/69

ఈ దిగువ సుదహరించబడిన మార్గములలో పాల సేకరణ కేంద్రముల నుండి హనుమాన్ జంక్షను పాలశీతల కేంద్రమునకు పాలను రవాణా చేయుటకు పిలువబడిన టెండర్లు కోరబడుచున్నవి.

మార్గము యొక్క వివరములు	సుమారు చెల్లించబడు దూరము
హనుమాను జంక్షను చిల్లింగు సెంటరు — కన్యగుంట — పట్నూరు — ఏలూరు (ఏలూ రులో పాల బూతులకు సరఫరా చేయుట) గాంధీనగరం — విజయరాయ్ — దర్భాజి గూడెం.	48 కిలోమీటర్లు పోయివచ్చిన దూర ములో సగముమాత్రమే యివ్వబడును.

టెండరు ఫారములు, షెడ్యూల్సు, ప్లాంటు మేనేజరు, సంయుక్త పాలసరఫరా పథకము, విజయవాడ—1 వారి ఆఫీసులో రు. లు 5—15 (అక్షరాల ఐదుకు రూపాయిలు పదునైదు పైసలు) మాత్రము చెల్లించి పొందవలయును.

టెండరు ఫారములు మార్చుకొనుటకు వీలులేదు, మరియు వానికొరకు చెల్లింపబడిన ధరావత్తు ఎట్టి పరిస్థితులలో వాపసు యివ్వబడదు.

టెండరు ఫారముతోపాటు రు. లు 1000—00 (అక్షరాల వెయ్యి రూపాయలు) మాత్రము ప్రభుత్వ ఖజానాలో 'రెవిన్యూ డిపాజిట్ల క్రింద జమచేసిన "చలాను జతపరచ వలెను.

టెండరులను ఎట్టి కారణములు తెలుపకయే రద్దు చేయుటకుగానీ, టెండర్లు అమ్ము గడువును, అందుకొనుగడువును, తెరచుటకు నిర్ణయించిన గడువులనుగానీ మరల పేపరు ఎందు ప్రకటించకయే పొడిగించుటకు ప్లాంటు మేనేజరు సర్వహక్కులు కల్గియున్నారు.

1.	టెండరు ఫారములు అమ్ము గడువు తేది :	9—7—1969
2.	సీలువేసిన టెండర్లు అందుకొనుటకు గడువు తేది :	10- 7- 1969 సాయంత్రము 5—0 గం. వరకు
3.	టెండర్లు తెరుచుటకు గడువుతేది :	11—7—1969 ఉదయము 11—0 గం. వరకు

ప్లాంటు మేనేజరు,
సంయుక్త పాల సరఫరా పథకము,
విజయవాడ—1.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్సుపోర్టు కార్పొరేషన్

ఎగ్జిక్యూటివ్ యింజనీర్ [హెచ్] ఆఫీసు :
ముషీరాబాద్, హైదరాబాద్.

No. EEH. 11|433(1)|69-CED

టెండరు నోటీసు నం. 1.

సీల్డు టెండరు దిగువ పనులకు ఎగ్జిక్యూటివు యింజనీర్ (హైదరాబాద్) ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. ముషీరాబాద్, హైదరాబాద్ వారిచే 15—7—69 మ. 2—30 గం. వరకు పి. డబ్ల్యు. డి. హైవేస్, రైల్వేస్, మునిసిపాలిటీస్, ఆర్. టి. సి. రిజిష్టర్డు కంట్రాక్టర్లనుండి తీసుకొని అదేరోజు మ. 3 గం. కు తెరవబడును. టెండరు షెడ్యూల్సు ఎగ్జిక్యూటివు యింజనీర్ (హెచ్) ఆఫీసు, ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. ముషీరాబాద్, హైదరా బాద్‌నుంచి, పనిరోజులలో 30—6—69 నుంచి 12—7—69 వరకు శనివారములు తప్ప మ. 1 గం. వరకు కొనుక్కోవచ్చును. ప్లానులు చూచుకొనుటకు ఎగ్జిక్యూటివు యింజనీరు (హెచ్) ఆఫీసులో దొరకును.

వ.నెం.	పని పేరు	ధరావతు సొమ్ము డిపాజిట్టు రు.	పూర్తిచేయ వలసిన గడువు	టెండరు షెడ్యూలు ఖరీదు రు.	కంట్రాక్టు పద్ధతి
1.	మెహిదీ పట్టణంలో డిపో ఆఫీసు నిర్మాణము. (సివిల్ వర్కు)	950—	6 నెలలు	5—20	కే2
2.	కొత్తగూడెం బస్‌డిపో వద్ద ఇప్పుడున్న డ్రైక్లైన్ లావెటరీలను సెప్టిక్ టైపులోకి మార్చుట, స్టాఫ్‌క్వార్టర్సులో 300 మందికి సెప్టిక్‌టాంకు నిర్మాణము.	250—	3 నెలలు	5—20	కే2
3.	ఖమ్మంలో రైల్వే స్టేషన్ ఎదురు ఆర్. టి. సి. క్వార్టర్సుకు వ, రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపమున ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. క్వార్టర్సుకు 12 వ్యక్తి గతంగా వాటర్‌టాప్ కనెక్షనుల ఏర్పాటు.	125—	2 నెలలు	5—20	కే2
4.	ఖమ్మం బస్ స్టేషన్‌వద్ద ఇప్పుడున్న డ్రై టైపు మరుగు దొడ్లని సెప్టిక్ టైపుకు మార్చుటకు, 300 మందికి సెప్టిక్ టాంకు నిర్మాణము నకు.	100—	2 నెలలు	5—20	కే2
5.	మెహిదీపట్నంలో ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. బస్‌డిపోవద్ద అదనపు గరాజ్, రూముల నిర్మాణము.	1100—	6 నెలలు	5—20	కే2
6.	ఖమ్మం బస్ డిపో సమీపమున ఉన్న టైపు లెట్రిన్లను సెప్టిక్‌టైపుకు మార్చుటకు ఎ. పి. ఎస్.ఆర్. టి.సి. స్టాఫ్ క్వార్టర్సులో 300 మందికి సెప్టిక్‌టాంకు నిర్మాణమునకు.	110—	2 నెలలు	5—20	కే2

అన్ రిజిష్టర్డు కంట్రాక్టర్లు కూడా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి తమపేరు రిజిష్టరు చేసుకొని టెండరు వెయ్యవచ్చును. ధరావతుసొమ్ము డిపాజిట్టు నగదుగాగాని హైదరాబాద్, ముషీరాబాద్, ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. ఎగ్జిక్యూటివు యింజనీర్ (హెచ్) కు హైదరా బాదులో చెల్లింపబడు బ్యాంకు డ్రాఫ్టు ద్వారా గాని 12—7—69 వరకు శనివారములు తప్ప, మ. 1 గం. వరకు పనిరోజులలో చెల్లింపవలెను. ధరావతుసొమ్ము డిపాజిట్టుక్రింద పనికి అర్హమైనగాని చెక్కులుగాని అంగీకరింపరు. ధరావతుసొమ్ము చెల్లింపని టెండర్లు పరిశీలింపరు. టెండరు షెడ్యూల్సు పోస్టుద్వారా కావలసినచో, పోస్టేజి క్రింద అదనంగా రు. 1—50 పై. లు చెల్లింపవలెను.

సి. ఎస్. శివరామయ్య.
ఎగ్జిక్యూటివు యింజనీర్ (హెచ్)

విలాసం మార్పు

మా కార్యాలయమును విశ్వేశ్వరపురం నుండి మామూలు పేటకు మార్చినామని సర్వులకు తెలియ జేస్తున్నాము.

మా కొత్త కార్యాలయం చిరునామా :

DECCAN FINANCE SYNDICATE (Regd).
Arun Ramesh Buildings
133, 2nd Floor, 1st Flat
Mamulpet, BANGALORE-2.

స్టేట్ ట్రాన్సుపోర్టు అథారిటీ ఆఫీసు :

ఆంధ్రప్రదేశ్ : హైదరాబాద్

నోటిఫికేషను

అసిస్టెంటు మోటార్ వెహికిల్సు ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగములకు 3 ఖాళీలు కలవు. జీతము స్కేలు రు. 125—5—150—7½—180 లు. డిప్లమా హోల్డర్లకు ప్రారంభ జీతము రు. 145— పై ఖాళీలకు అందరు దరఖాస్తులు పెట్టుకొనవచ్చును.

పై ఉద్యోగములకు దరఖాస్తులు దిగువ సంతకందారుకు 5—7—69 వరకు దిగువ అర్హతలు కలవారినుంచి కోరడమైనది. సదరుతేదీ తరువాతచేరు దరఖాస్తులు పరిశీలింపబడం జరుగదు. ఈ ఉద్యోగములు కేవలము తాత్కాలికము. అభ్యర్థులు ఇంటర్‌వ్యూకు తమస్వంత ఖర్చులతో హాజరుకావలెను.

అర్హతలు :

1. అభ్యర్థులు 1—7—69 తేదీకి 21 సంవత్సరములు నిండి 30 సం. లకు లోపు వయస్సు కలిగివుండవలెను. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, మాజీ సర్వీస్ మెన్‌కు రూల్సుప్రకారం వయస్సులో సడలింపు చేయుడమగును.
2. ఆంధ్ర, టెక్నలాజికల్ డిప్లమా ఎగ్జామినేషన్సు బోర్డు ఆటోమొబైల్ యింజనీరింగులో జారీచేసిన డిప్లమోగాని, హైదరాబాద్, టెక్నలాజికల్ డిప్లమా ఎగ్జామినేషన్ బోర్డు జారీచేసిన డిప్లమోగాని, దానికి సమానమైన ఏ యితర అర్హతగాని కలిగివుండవలెను.
3. డ్రైవింగు లైసెన్సు కలిగివుండి, మోటారు వాహనముల డ్రయివింగులో 3 సం. లు తక్కువ కాకుండ అనుభవ ముండవలెను. హెవీట్రాన్సుపోర్టు వెహికిల్సు డ్రయివు చేయుడానికి అధరైజేషను కలిగివుండవలెను.

మోటార్ వెహికిల్సు డ్రయివింగులో 3 సం. ల అనుభవమున్నవారు లభించనిచో, మోటార్ వెహికిల్సు డ్రయివింగులో 2 సం. లు అనుభవమున్నవారి దరఖాస్తులను పరిశీలించడ మగును.

నోటు : 1. ఆంధ్రప్రదేశ్, టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అండ్ ట్రెయినింగ్ స్టేట్ బోర్డు ఆటో యింజనీరింగులో జారీచేసిన రెండు సంవత్సరముల డిప్లమో.
2. ఆటో యింజనీరింగులో పోస్టు డిప్లమా కోర్సు
3. మద్రాసు, గుజరాత్, బొంబాయి, మైసూరు, కేరళ ప్రభుత్వములు ఆటో యింజనీరింగులో జారీచేసే డిప్లమా పై. నం. 2 అంటుంక్రింద నోటుచేసిన అర్హతకు సమానమైనదిగా పరిగణించడ మైనది.

ట్రాన్సుపోర్టు కమీషనరు

టెండరు నోటీసు

కాకినాడ పిఠపురం ట్రెయినింగు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మోటారు నావలతో వేటాడిన, దిగువ సుదహరించిన, ఐదురకముల చేపలను,రొయ్యలను కొనుగోలు చేయుటకు, విడివిడిగా టెండర్లు ఇందుమూలముగా కోరబడుచున్నవి.

1. రొయ్యలు, ఫ్రీజింగు చేయుటకు :
(ఎ) మోటా ఏవియస్ జాతి, 15 సెం. మీ. కంటె పొడవైనవి.
(బి) ఏనియస్ మోనోడాన్ మరియు ఏనియస్ ఇండికస్ 10 సెం. మీ. కంటె పొడవైనవి.
2. రొయ్యలు : కేనింగ్ చేయుటకు
(ఎ) మెటా ఏవియస్‌జాతి 7 సెం. మీ. పొడవునుండి 15 సెం. మీ. వరకు.
(బి) పీనియస్ జాతి 7 సెం. మీ. పొడవునుండి 10 సెం. మీ. వరకు.
3. రొయ్యలు, చిన్నవి 17 సెం. మీ. కంటె చిన్నవి రొయ్యలు పొడవు తలలోని ముల్లునుండి తోక చివరవరకు.
4. మెలురకము చేపలు : మడుములు, గులివిందలు, పారలు, తిప్పలు, వాలువలు, బడి మట్టలు, జెల్లలు, తెల్లసాములు మొదలగు మంచిరకములు అన్నీ పైజాలు మరియు 30 సెం. మీ. కంటె పొడవైన గొరకలు.
5. రెండవ రకము చేపలు : సొరలు, టేకులు, వానమట్టలు, పీతలు, కలిబంధలు, తంగేడులు, తినుటకు పనికివచ్చు ఇతర జీవరాశులు.

పై సుదహరింప బడిన ఐదురకముల చేపలను, రొయ్యలను కొనదలచువా రుద్దే శించిన ధరను, కిలోగ్రాము ఒక్కంటికి రూపాయలు పైసలలో ఐదు రకములకు విడివిడిగా అంకెలలోను అక్షరములలోను టెండరులో తెలుపవలెను. కొనుగోలు చేయు కాలము టెండరు ఖాయమైన తేదీనుండి 30—6—1970 వరకు.

తుపేరు టెండరు ఖాయమైన ఆసామి ఆర్డరు అందిన 7 రోజులలోగా ఒక్కొక్క రకమైన చేపలను, రొయ్యలను కొనుగోలు చేయుటకు రూ. 1000—00 (వెయ్యి రూపాయలు మాత్రమే) నగదు ధరావత్తు ప్రిన్సిపాలువారి ఆఫీసులో కట్టవలెను. ఈ ధరావత్తు పైకము యావత్తు సదరు ఆసామి సక్రమముగా కొనుగోలు చేసినయెడల సంవత్స రాంతమున తిరిగి ఇచ్చివేయబడును. టెండరు పొందిన ఆసామి రొయ్యలను, చేపలను బోటులోనుండి, హార్బరులోనికి దించకముందే తూనిక వేయించుకొని, ప్రతి రకమునకు ఖరీదు మొత్తమును డిపార్టుమెంటు అధికారికి చెల్లించి, సదరు రొయ్యలను, చేపలను బోటునుండి హార్బరులోనికి తీసుకొని వెళ్లవలెను. సదరు చేపలను, రొయ్యలను టెండరు దారునికిగాని, అతనిచే ఎన్నుకొనబడిన వారికిగాని యివ్వబడును.

టెండరు పొందిన ఆసామిగాని లేక అతనిచే ఎన్నుకొనబడినవారు గాని, డిపార్టు మెంటు అధికారికి పైవిధముగా, ఏదినము కాదినము ఖరీదు మొత్తమును నగదు రూప ముగా చెల్లించనిచో (1) సదరు ఆసామియొక్క కొనుగోలు హక్కు రద్దుచేయబడును. (2) ఆరోజు చేపలఖరీదు ధరావత్తు సొమ్మునుండి రాబట్టుకొనుటయేగాక, మరుదినము నుండి, బోట్లలోని చేపలు, రొయ్యలు తిరిగి అమ్మకము, క్రమబద్ధము చేయువరకు ప్రతిదినము వేలము వేయబడును. అట్టి వేలము వేయుటయందు సంబంధించిన నష్టము టెండరు ఖాయపరచబడిన, ఆసామియొక్క ధరావత్తు సొమ్మునుండి రాబట్టుకొనబడును చేపలను, రొయ్యలను కొనుగోలుచేయుటకు బోట్లువచ్చు వేళకు, టెండరుదారు కాని లేక అతనిచే నియమించబడినవారుగాని హాజరుగా యుండవలెను. డిపార్టుమెంటువారి నుండి ఈవిషయములలో ఎట్టి సమాచారము ముందుగా తెలుపబడదు.

ఫ్రీజింగు, కేనింగు చేయుటకు కావలసిన రొయ్యలను, చేపలను, పిఠపురం డిపార్టు మెంటువారు, నిర్ణయించుటకు సదరు డిపార్టుమెంటు అధికారులకు అక్షణమే స్వాధీనము చేయవలెను. సదరు రొయ్యలుగాని చేపలుగాని పై సుదహరించబడిన ఐదు రకములుగా, విభజించుటకు, డిపార్టుమెంటు అధికారులకు పూర్తి అధికారము కలదు.

టెండరుపొందిన ఆసామి, ధరావత్తు సొమ్ము చెల్లించి ఇందుకు సంబంధించిన అగ్రి మెంటు దాఖలుచేసిన తరువాతనే టెండరు అమలులోనికి వచ్చును.

ఇతర విషయములు తెలుసుకొన గోరువారు పిఠపురం ట్రెయినింగు ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొన వచ్చును.

సీలువేయబడిన టెండరు కవరు కాకినాడ పిఠపురం ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాలువారికి గాని లేక వారిచే నియమించబడిన ఇతర ఉద్యోగికిగాని స్వయముగా కాని లేక రిజిష్టరు పోస్టుద్వారా కాని ది 9—7—1969 బుధవారం మధ్యాహ్నము 2 గంటల లోగా దాఖలు చేసుకొనవచ్చును. సదరు టెండర్లు ది 9—7—69 మధ్యాహ్నము 2—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమున, ప్రిన్సిపాలు వారిచేగాని లేక వారిచే నియమించబడిన ఇతర అధికారిచేగాని తెరువబడును.

ఏ కారణము తెలుపక టెండరు ఖాయపరుచుటకుగాని, అన్ని టెండర్లను తిరస్క రించుటకుగాని, కాకినాడ పిఠపురం ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, ప్రిన్సిపాలు వారికి పూర్తి అధికారము కలదు.

ప్రిన్సిపాలు,
పిఠపురం ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, కాకినాడ—2

ఆంధ్ర యూనివర్సిటీ బి. ఏ., బి. ఎస్‌సి., బి.కాం., (రివైజ్‌డ్ రెగ్యులేషన్) పరీక్షా ఫలితాలు

WALTAIR, June 27

The following are the results of the examinations held by Andhra University in April/May, 1969:

B. A. (FINAL)
(Revised Regulations)

FIRST CLASS: 2049.

SECOND CLASS: 1544 51 701 07 31 2027 39 40 47 154 280 98 349 69 411 586 87 631 33 719 41 50 862 72 3032 49 51 121 44 330 623 747 87 91 880 89 941 61 4034 35 47 139 51 396 405 19 20 22 23.

THIRD CLASS: 1009 23 24 26 27 28 29 62 64 65 108 09 10 11 12 13 20 30 31 32 37 69 71 72 74 76 77 78 79 80 84 216 32 38 49 51 52 54 56 57 58 59 61 64 65 67 68 70 73 74 76 77 87 94 95 347 69 72 73 425 27 28 33 35 38 40 43 44 45 46 47 48 49 73 77 81 83 84 86 532 34 46 47 48 50 619 22 27 28 29 30 42 44 54 61 63 96 97 700 02 03 04 05 08 09 10 11 13 15 18 19 21 22 25 26 27 28 29 30 41 44 45 46 47 66 69 97 801 03 08 11 24 27 30 31 32 33 35 40 41 42 43 45 48 49 56 57 63 64 66 929 38 39 49 51 53 59 97.

2010 11 14 16 17 19 20 21 25 33 43 44 46 79 126 31 32 36 40 41 42 46 47 48 53 56 94 231 32 36 37 38 66 69 70 72 73 74 79 81 82 84 85 88 90 339 47 48 51 57 58 59 71 83 87 88 91 93 94 95 96 99 400 02 04 05 07 08 12 78 79 81 84 503 80 84 85 613 15 29 30 34 35 36 37 38 39 41 42 43 44 45 46 68 75 723 25 27 29 30 31 36 42 43 49 54 57 84 89 826 34 35 38 40 42 47 48 49 50 51 53 54 55 57 64 65 67 68 69 73 74 911 44 50 51 52 53 54 55 57 59 60 63 79 81.

3001 02 05 09 35 37 39 42 43 47 48 50 71 101 19 26 27 30 32 33 37 38 43 46 47 48 49 51 52 53 56 210 19 23 24 40 327 28 29 31 32 33 34 35 43 46 47 51 53 75 79 87 88 89 90 91 93 96 07 98 99 400 01 03 32 44 65 75 89 94 95 97 608 09 13 14 15 17 18 19 21 24 25 34 46 51 80 83 87 91 709 10 11 13 17 18 19 20 21 22 23 24 38 43 45 46 48 50 51 52 53 54 55 70 71 73 74 75 77 80 81 82 83 85 88 89 90 92 806 33 34 38 40 41 42 43 77 81 83 84 85 86 910 18 23 27 29 36 38 44 54 56 60.

4019 25 30 36 37 39 44 45 48 49 72 79 81 94 95 97 105 10 16 27 34 36 37 40 42 43 48 49 50 241 42 46 50 51 70 87 300 11 12 70 71 73 74 75 76 91 93 94 95 98 99 403 04 06 08 10 12 15 17 18.

The classification could not be made for the following candidates as they have not furnished particulars of their pass at the first and second year examinations:

PASSED IN WHOLE: 1004 129 217 25 47 79 359 75 626 714 48 837 952 54 55 57 93 94 2015 22 23 24 29 30 35 42 145 228 75 353 570 733 78 958 80 85 3007 36 41 45 65 76 112 15 18 20 22 41 339 48 54 78 686 765 823 39 79 909 32 4014 17 29 40 164 252 93.

MATHEMATICS FIRST COURSE: 1248 304 07 54 621.
2105 85 86 381 23 25 44 574 79 658 64 709 10 11 21 22 839 999.
3034 66 203 318 19 20 37 716 820 35 36.
4074 256 58.

MATHEMATCS SECOND COURSE: 1557.
2181 82 650 721 882 3852.

HISTORY: 1005 06 08 12 13 15 18 29 38 48 51 55 102 06 23 24 34 39 70 87 215 26 28 31 37 71 72 82 83 90 93 334 35 36 37 40 44 45 46 49 50 53 56 57 60 61 62 63 65 66 68 77 [illegible] 41 42 50 53 60 61 62 64 65 67 69 74 76 79 82 85 87 88 91 92 531 35 36 38 41 43 45 49 59 60 63 70 72 81 85 88 95 612 16 23 45 49 50 52 60 62 66 94 95 98 99 706 12 16 22 24 43 61 63 65 81 84 85 86 91 92 93 94 96 98 99 802 05 07 12 13 14 15 16 18 19 22 28 38 39 44 50 52 54 55 59 60 61 68 76 78 81 85 87 89 90 930 31 35 44 45 50 56.

2031 58 59 60 63 97 113 15 19 20 25 27 34 35 37 39 49 50 51 229 29 57 58 59 60 61 62 63 64 65 67 68 87 309 31 32 35 55 56 65 67 68 73 83 84 97 403 09 13 56 67 69 70 71 87 88 90 91 97 98 99 500 64 66 67 68 75 77 82 88 90 614 17 28 32 51 56 65 71 74 706 24 34 35 39 40 56 85 88 95 96 98 825 45 900 01 06 08 09 12 13 42 43 48 49 61 62 72 78 98.

3017 19 38 68 70 72 73 75 77 80 108 23 24 25 29 31 45 72 74 80 211 13 15 27 31 32 35 36 41 43 44 45 48 53 312 13 17 23 24 26 40 41 44 45 49 52 72 83 426 20 37 38 49 51 55 56 57 61 70 72 74 78 91 98 99 500 01 03 612 16 29 30 43 52 64 76 78 79 81 85 90 712 26 29 30 44 42 44 56 57 60 69 76 78 835 55 74 92 905 31 34 37 39 40 46 47 52 55 59 62.

4008 22 24 42 43 51 73 83 86 87 92 117 35 47 273 74 75 78 83 90 91 92 94 95 96 98 301 10 64 68 401 13 16 25 32 34 35.

PASSED IN ECONOMICS: 1019 22 57 58 66 122 36 67 73 75 87 88 90 202 23 31 37 66 71 78 82 305 09 42 48 50 55 421 22 31 72 83 90 531 37 38 40 45 53 65 66 67 68 92 1621 25 37 38 52 59 767 68 94 828 38 941 47 48 60 98

2075 96 97 99 105 15 17 19 60 62 68 69 90 91 92 99 223 20 30 33 34 41 58 60 65 67 68 323 31 33 35 44 65 61 83 85 90 97 424 61 65 86 87 89 572 81 89 96 611 14 16 64 66 67 709 11 40 48 56 64 65 65 67 90 91 93 94 824 28 39 41 44 46 52 63 905 10 12 46 84 99

3019 26 27 34 40 46 54 55 73 74 108 54 57 72 200 03 08 16 17 18 25 28 33 380 81 22 429 21 25 27 35 41 52 53 73 74 76 77 79 81 82 85 86 87 635 37 61 77 84 729 30 37 44 57 72 79 93 820 22 24 27 28 30 38 36 52 73 88 93 95 905 06 08 11 17 20 25 34 35 42 43 49

4011 12 13 16 22 24 26 28 31 41 43 55 57 76 80 85 86 92 112 21 23 25 26 28 29 38 41 44 46 47 52 55 57 58 60 61 245 57 59 60 61 77 78 79 80 82 86 88 90 95 97 98 302 05 06 72 401 02 11 16 30 32 34 35 37 40.

PASSED IN POLITICS: 1005 16 18 25 51 52 54 55 58 61 113 25 28 70 81 85 97 214 29 30 33 43 66 345 51 55 56 57 60 62 63 64 68 71 429 41 42 67 69 70 71 74 76 79 91 92 535 37 84 85 90 97 617 25 95 98 706 12 20 24 35 43 52 61 67 84 86 91 92 93 99 803 07 10 13 19 29 50 51 87 924 27 28 31 41 42 44 98

2006 18 32 64 75 91 100 08 11 13 20 23 27 30 33 34 35 43 50 55 75 220 30 36 41 63 83 86 87 309 52 65 67 85 409 24 54 61 65 73 83 85 504 67 68 72 75 79 81 82 617 28 32 58 65 67 69 70 74 703 06 07 15 16 24 26 34 37 39 55 61 80 81 86 87 88 98 824 28 31 44 45 52 56 58 59 61 63 97 900 01 06 07 08 09 10 14 42 45 46 48 62 69 72 97

3000 08 38 46 54 70 72 80 103 07 09 11 14 23 24 25 29 36 39 40 42 45 54 55 73 75 76 79 205 08 13 14 17 18 20 30 42 44 317 20 24 25 26 38 40 41 45 74 76 80 81 82 83 86 92 95 407 17 30 33 37 41 56 58 64 68 69 70 72 79 80 91 92 607 10 11 12 16 22 26 28 29 30 35 53 57 75 78 84 88 89 714 15 16 66 68 69 72 76 78 79 804 22 24 27 28 30 73 85 906 16 17 20 30 35 37 39 40 42 43 46 47 52

4009 11 12 26 31 41 42 58-A 83 85 87 91 92-A 102 06 09 12 13 14 18 23 24 38 44 46 52 53 59 63 947 72 75 77 91 95 301 07 08 10 66 [illegible] 72 89 90 92 402 07 11 13 39 40.

PASSED IN PHILOSOPHY: 1210 1239 1283 1285 1352 1823 1825 1862 1865 1960 2070 2342 2881 3155 3818 3819 3965 4166 4248

PASSED IN PSYCHOLOGY: 1542 1543 1549 1789 1823 1825 1862 1865 2070 2342 2881 3105 3818 3819 3831 3832 3930 3965 4166 4424.

PASSED IN SOCIOLOGY: 1950 2474 2496 2497 2499 2795 3100 3102 3105 3235 3236 3237 3239 3690 3831 3957 4163.

PASSED IN SOCIAL WORK: 1319 1243 1344 1286 1289 2103 2133 2155 2231.

PASSED IN GEOGRAPHY: 1218 19 21 23 41 42 44 48 78 80 86 89 90 91 92 93 1303.

PASSED IN MUSIC: 1936 2038 2041 2052 2291 2292 3925.

PASSED IN SANSKRIT: 3252

PASSED IN TELUGU: 1138 39 67 68 73 1374 76 1493 1662 64 1658 1911 92 96 2003 06 07 08 31 32 38 41 2139 2225 91 92 97 2308 2501 02 2640 70 71 72 2831 33 36 70 71 2905 13 14 15 16 78 86 98 3006 08 79 3136 77 3242 52 3404 57 58 59 60 61 63 93 96 99 3611 89 92 3758 59 3959 4160 4369.

PASSED IN HINDI: 1595 1596 1666 1934 3114 3139 3140 3211 3232 3245 3737.

PASSED IN URDU: 2227.

PASSED IN ENGLISH: 1181 85 1377 1598 1720 1814 39 59 60 82 89 90 94 98 1001 04 58 2125 51 95 97 2264 83 2368 2413 2569 2640 49 76 2049 61 71 3408 10 64 3632 53 62 3712 34 4392 4424.

TO BE ANNOUNCED LATER: 1189 1199 1224 1346 1350 1253 1260 1288 1341 1451 1459 1489 1648 1738 1895 1995 1999 3000 2004 2009 2012 2013 2026 2028 2036 2037 2048 2170 2271 2278 2289 2306 2315 2334 2343 2360 2366 2398 2410 2463 2728 2746 3060 3148 3807 3928 4015 4020 4071 4096 4108 4239.

WITHHELD: 1583 2078 2362 2745 3124 3206.

B. Sc. (FINAL)
(Revised Regulations)

FIRST CLASS: 1037 68 71 75 77 79 83 84 85 94 95 102 16 224 30 33 35 345 50 57 70 75 504 05 25 30 31 32 54 89 767 71 76 82 85 90 94 95 99 209 01 09 40 920.

2014 17 20 27 34 35 62 64 80 191 92 93 203 21 27 33 43 304 16 18 30 33 500 01 08 21 32 29 34 42 46 55 59 62 63 67 87 682 83 700 05 29 864 71 76 85 87 92 93 94 900 20.

3010 20 30 177 365 66 67 79 85 94 414 18 556 58 68 74 77 80 97 98 601 08 28 37 38 772 74 75 76 83 86 94 96 98 894 14 17 25 903 12 14 21 23 24 26 28 29 43 46 48 51 54 60 68.

4022 23 33 110 16 22 27 277 345 57 73 75 84 85 86 93 407 57 642 43 59 64 700 26 36 43 58 60 857 64 67 70 91 948 52 72 78 83 84 85 86 92 93 95.

5000 01 05 08 09 11 14 16 17 18 24 25 28 32 36 44 45 48 51 52 60 63 67 77 90 93 99 100 01 05 94 96 97 203 40 44 50 62 63 343 49 69 563 67 78 77 78 79 81 91 97 98 99 600 803 06 07 08 23 24 26 44 46 66.

SECOND CLASS: 1040 42 45 57 64 65 69 86 88 90 92 103 07 15 17 18 232 34 45 56 57 64 76 82 83 85 393 [illegible] 74 446 598 15 17 23 40 41 44 [illegible] 92 95 96 790 93 802 05 06 17 19 22 24 27 21 47.

2004 09 11 15 23 33 36 38 40 43 45 47 83 95 96 97 187 88 89 97 98 200 07 03 09 16 13 13 15 16 17 19 20 23 24 28 29 32 34 35 37 42 44 45 201 03 07 09 10 13 19 443 89 99 509 10 13 18 34 25 31 32 35 39 41 50 54 57 61 65 66 69 75 77 80 89 91 98 677-A 80 86 96 99 705-A 15 16 19-A 20 24 25 30 31 809 22 65 67 69 72 74 78 81 82 84 88 97 99 908 09 10 18 21 25 38.

3014 15 19 24 27 31 39 129 72 78 91 84 88 90 91 93 94 98 206 08 15 18 27 45 355 56 57 58 59 69 70 78 89 91 95 401 04 05 522 59 60 64 65 69 72 76 81 82 83 84 89 92 93 94 609 17 19 33 39 43 44 48 733 57 71 89 91 801 02 15 28 32 80 95 900 02 04 06 07 08 09 10 11 16 17 18 22 27 30 32 34 35 36 38 39 40 41 42 49 50 52 53 57 59 61 62 64 66 69 71.

4014 16 17 20 24 35 37 39 45 47 49 115 17 25 29 30 33 245 46 70 72 348 51 56 59 61 62 71 77 88 92 94 96 403 13 14 22 32 35 36 48 52 54 62 63 65 66 67 68 80 616 39 45 46 47 52 58 60 62 63 65 66 70 73 75 79 80 719 21 22 27 39 41 42 44 46 47 49 51 53 809 32 34 50 52 54 56 59 75 76 79 80 81 82 86 93 95 971 75 77 81 87 88 90 91 98 90.

5002 04 06 10 12 13 20 21 22 26 27 31 33 35 38 39 41 42 43 46 47 50 53 55 56 59 69 70 72 73 74 75 78 80 87 89 91 93 102 06 09 10 11 12 95 201 07 03 15 31 32 37 38 39 41 43 49 53 54 57 60 64 65 323 59 55 57 80 87 89 93 400 01 511 25 60 94 66 68 69 70 73 75 82 86 37 88 92 93 96 602 10 11 15 18 20 21 23 24 32 33 36 37 40 750 804 14 31 33 40 50 51 64 64 68 79 87 964 65 69 84 86 88 94.

6000 01 02.

THIRD CLASS: 1049 59 62 63 66 67 73 74 76 78 91 98 100 04 10 96-A 220 27 37 40 47 60 62 66 69 75 77 79 81 346 55 62 64 65 503 19 26 27 33 43 43 48 60 63 70 87 92 610 24 80 97 803 11 12 25 26 30 32 35 71 89 911 74 75.

2013 18 21 24 30 32 42 46 48 50 51 54 70 72 94 205 11 25 30 31 36 38 51 70 84 312 24 450 52 60 511 17 18 23 26 30 33 37 38 53 58 64 68 70 73 74 82 83 90 99 662 68 78 79 87 88 89 90 704 08 09-A 11 12 14 17 18 18-A 19 22 25 25-A 28 32 33 34 68 811 14 16 28 45 77 83 90 96 905 12 13 17 19 23 98

3000 02 06 16 17 25 26 28 29 33 34 35 36 37 38 40 115 28 65 71 75 82 89 56 97 231 24 25 28 29 32 323 43 87 92 93 400 03 91 561 71 85 87 90 602 04 11 12 25 29 40 49 714 51 73 78 82 85 803 05 12 16 30 24 97 915 63

4003 08 44 45 113 18 69 235 44 52 57 58 79 87 88 91 96 99 300 44 52 58 66 74 79 82 90 98 408 23 30 31 34 37 38 39 44 45 49 51 53 56 59 69 70 76 598 632 40 50 55 56 61 74 78 81 728 29 30 31 33 37 48 55 57 60-A 89 840 44 72 92 94 954 55 56 73 74 82 94 96

5015 34 40 58 61 64 68 76 84 86 88 92 97 103 07 08 28 82 205 10 16 46 51 55 356 361 70 75 76 81 82 83 84 90 97 98 403 04 99 517 24 35 72 606 09 16 22 27 29 30 34 35 41 42 44 45 50 761 80 86 88 805 11 37 53 54 58 60 62 70 92 953 59 62 63 87 90 92

6003 04 05.

Classification for the following candidates could not be made as they have not furnished particulars of their previous appearance at the First and Second year examinations or failed at the current First or Second Year examinations.

PASSED IN PART-II WHOLE: 1223 1219 1469 549 2515 2782 2997 3012 515 4239 4235 4829 5190 5226 5612

MATHEMATICS FIRST COURSE: 1002 04 06 28 32 34 39 41 50 53 56 58 60 70 73 97 121 25 27 30 54 60 86 87 91 92 93 94 95 97 99 212 14 22 25 26 28 29 31 36 38 39 41 43 44 46 48 49 50 51 55 58 59 320 21 37 47 51 54 417 36 37 39 41 47 49 53 54 55 56 57 59 63 64 65 89 94 502 06 07 10 13 14 16 21 24 29 34 37 39 45 47 53 55 619 78 83 85 88 89 91 93 701 10 25 36 37 39 62 63 65 68 70 73 74 75 77 81 83 86 91 96 843 46 76 77 87 911 30 31 32 33 34 37 39 44 43 51 54 56 79 83 84 86 87 99.

2000 01 02 03 05 07 10 12 22 26 28 29 31 37 39 41 82 85 86 93 190 253 60 61 67 69 85 87 308 11 15 20 34 422 23 24 25 31 32 34 35 38 40 46 47 74 75 76 80 85 95 96 97 98 502 06 07 14 19 20 27 28 93 97 602 764 800 03 04 08 13 15 46 48 59 61 62 66 70 73 75 86 89 91 95 936.

3007 08 09 11 12 67 70 93 121 27 47 55 64 67 68 70 73 79 83 85 86 87 99 201 02 03 04 05 07 11 37 47 301 02 28 29 34 35 38 39 40 41 51 62 63 64 71 72 81 83 84 86 88 420 23 24 69 70 72 74 99 500 02 05 14 16 18 20 57 66 67 70 73 78 79 86 88 91 95 96 99 600 03 05 06 10 54 55 711 23 28 37 38 40 41 58 59 77 79 84 87 88 90 92 95 97 99 800 34 37 38 42 73 74 76 77 78 79 82 89 94 96 98 99 901 05 13 19 25 70 86 94 96.

4009 18 19 50 52 70 71 79 85 87 88 91 92 95 96 98 102 03 05 07 08 11 12 14 20 24 31 34 36 37 57 64 78 82 63 205 07 11 22 34 37-A 40 42 50 59 61 62 63 67 68 308 11 14 18 19 20 26 47 55 60 63 67 68 70 78 80 81 83 87 89 91 95 97 401 10 12 17 77 79 81 84 85 87 89 95 98 608 09 10 11 12 19 33 34 36 43 49 51 53 54 83 771 74 91 92 95 96 802 05 22 30 31 33 36 39 42 45 46 47 53 60 61 62 63 65 66 69 73 98 933 39 40 44 45 47 49 76 79 80 89 97.

5003 23 29 30 121 74 85 86 88 92 202 91 94 95 301 13 14 16 29 37 41 42 45 46 47 48 51 54 57 59 63 65 66 68 71 72 73 405 06 08 12 18 19 21 24 25 28 68 70 94 96 97 502 07 08 10 13 14 15 43 44 45 50 61 62 63 71 74 80 83 84 89 90 94 95 643 48 49 51 52 59 711 14 15 43 52 53 55 58 66 67 69 70 73 74 89 809 10 12 13 16 18 19 20 21 22 25 30 34 35 37 39 41 42 43 45 47 48 49 75 77 80 85 86 90 955 80 83.

Mathematics Second course: 2496 786 930 31 3244 420 21 894 96 98 4310 472 634 976 79 5116 306 13 41 42 53 406 07 08 13 14 15 17 507 10 61 62.

PHYSICS: 1002 60 126 86 93 225 26 38 41 46 48 55 351 54 495 553 688 704 68 74 96 842 948 51 2002 03 07 22 29 37 41 91 261 306 34 445 83 85 98 502 07 14 601 84 764 84 96 98 804 40 47 49 59 62 70 79 936 37 41 3092 93 121 24 27 64 67 68 73 79 83 85 87 99 204 05 53 316 52 72 84 431 23 24 573 600 05 06 728 37 38 77 809 901 05 13 85 98 4009 19 50 80 97 104 31 67 71 205 34 475 588 610 11 49 51 842 47 935 43 67 5023 174 308 10 47 51 59 427 73 96 580 643 51 54 55 746 58 819 25 37 47 55 84 88 955 81.

CHEMISTRY: 1038 93 97 125 97 218 28 39 43 49 70 91 93 523 47 79 429 37 39 47 50 55 58 83 506 07 14 39 55 61 683 89 703 04 36 50 54 62 65 70 72 75 81 83 86 807 41 42 43 49 58 911 18 22 34 37 39 87.

2026 31 101 03 90 214 55 90 306 11 20 21 25 37 40 445 506 96 601 10 14 15 51 53 59 70 76 85 706 41 44 51 52 54 80 89 98 [illegible] 52 55 79 86 91 95 901 04 05 43.

3005 07 08 09 11 22 49 112 32 26 86 201 03 11 49 59 61 63 302 04 16 26 335 38 60 62 71 81 83 85 429 73 92 99 500 02 20 25 36 41 51 52 57 70 78 79 91 95 93 93 610 14 53 61 64 71 784 88 92 97 99 835 40 41 45 47 79 919 25 85 98.

4073 88 97 98 121 57 64 67 71 90 203 21 36 40 43 50 92 305 14 17 38 41 55 60 63 67 68 70 78 80 83 87 89 91 95 97 99 419 24 50 64 77 92 93 99 501 07 11 24 26 28 648 54 68 754 96 806 31 33 30 46 53 61 62 63 66 69 73 99 935 45 47 68 69 89.

5003 29 30 79 104 23 21 27 36 84 86 88 92 202 71 96 308 16 27 54 57 60 62 63 65 66 68 71 72 436 70 514 71 74 90 94 613 65 711 69 73 95 802 09 12 13 17 21 30 39 41 45 56 67 75 80 81 85 93 94 96 97 900 66 71 80 83 6008.

BOTANY: 1012 14 43 44 46 47 99 105 06 11 12 13 14 36 69 203 04 08 16 61 63 67 68 70 74 80 84 318 28 32 36 60 61 66 68 71 72 76 80 82 403 05 06 24 26 32 70 558 61 69 73 76 80 84 88 93 95 96 99 609 10 12 13 15 17 18 25 727 45 48 49 60 803 15 16 20 21 23 28 29 41 901 63 66 69 72 78.

2044 52 53 55 56 58 59 63 67 68 69 74 104 83 85 94 95 96 2201 04 06 07 14 18 22 39 41 46 47 48 49 50 52 55 99 456 58 59 61 63 64 66 69 71 88 540 43 44 45 47 49 51 52 76 78 79 81 86 610 45 55 60 61 63 64 65 67-A 69 94 97 98 701 02 03 10 21 23 26 35 37 826 31 51 901 07 15 29 92.

3001 21 23 32 41 42 43 45 140 43 63 212 13 14 15 19 22 23 26 31 33 35 311 21 24 44 98 406 07 10 12 28 29 34 77 78 94 95 526 27 28 31 32 33 34 36 37 38 39 40 41 616 18 31 22 23 26 27 31 34 35 36 41 45 46 57 58 64 67 69 715 17 18 30 42 45 46 52 53 55 56 807 10 11 19 21 39 85 931 33 37 44 45 47 65 67 72 81.

4005 21 26 27 29 32 34 41 42 43 46 54 55 203 18 92 93 95 301 03 06 37 428 42 46 50 54 58 64 71 507 11 91 92 99 615 17 29 57 67 68 69 71 72 76 82 89 712 13 14 15 16 17 18 23 24 25 32 34 35 38 40 45 53 54 56 59 61 85 811 12 14 74 84 87 89 904 05 07 11 51 61.

5083 85 94 104 13 14 34 204 06 09 14 17 18 22 24 25 27 30 33 34 36 42 45 47 48 52 56 58 61 324 26 85 86 88 93 95 99 490 519 20 21 22 27 32 34 37 38 39 41 53 603 05 07 08 19 26 38 68 732 82 84 85 859 65 69 73 95 950 58 61 67 85 91 93 97 99.

ZOOLOGY: 1010 14 20 46 99 105 06 11 12 13 14 65 68 69 70 73 85 203 04 05 06 07 08 09 10 16 61 63 67 68 71 74 78 80 84 318 28 32 40 60 61 66 68 71 72 76 81 405 32 564 69 73 76 80 84 93 95 96 99 610 12 15 17 18 33 735 45 49 50 61 808 15 20 20 52 58 92 93 97 99 901 03 63 66 69 71 72 78.

2044 52 53 55 58 59 63 66 67 68 69 74 77 79 183 84 86 94 95 96 201 04 06 07 18 22 39 46 47 48 49 50 52 90 91 321 25 26 27 31 99 400 01 03 53 54 55 56 57 58 59 61 63 64 65 66 67 68 69 70 71 88 90 536 40 43 44 45 47 49 51 60 76 78 79 86 607 14 17 42 43 45 58-A 59 60 61 63 64 65 67-A 69 70 92 94 98 701 03 06 09 10 21 23 26 35 37 38 824 25 30 32 36 37 53 904 06 15 27 51 90 91 92.

3001 18 21 22 23 32 42 43 81 82 107 38 40 43 58 59 212 13 14 15 22 23 26 30 31 33 34 35 59 62 406 07 10 12 15 88 94 531 32 38 39 40 614 16 18 21 22 23 24 26 27 31 34 35 36 41 45 46 57 59 60 715 16 17 18 29 30 42 45 46 52 53 54 55 56 65 810 11 13 15 21 29 30 85 931 33 37 44 45 47 65 67 72.

4005 21 26 27 29 30 32 34 41 42 43 46 55 60 203 95 302 36 37 428 40 46 54 71 509 20 21 91 92 615 17 18 27 57 67 69 71 72 76 82 714 16 17 18 23 24 25 32 34 35 38 40 45 52 56 59 61 812 74 84 87 905 51 58 61.

5079 83 85 94 113 14 33 34 204 06 09 14 17 18 22 24 25 27 28 30 33 34 36 42 45 47 48 52 56 58 61 66 70 98 324 26 27 28 79 85 86 93 95 99 435 77 79 80 87 91 93 503 20 21 22 23 27 30 32 34 36 37 38 39 41 53 603 05 07 08 13 19 26 732 36 38 47 60 81 82 84 85 800 01 59 61 65 67 69 73 98 948 50 52 58 61 66 67 85 89 91 93 97 98 99.

GOOLOGY: 1712 43 44.
4176 78 81 83 90 91 264 67 68 75 329 409 12 15 16 17 19 24 96 503 5731 78 848 49 55 56.

AGRICULTURE: 2777 79 80 835 36 37 38 39 922 24 26 27.

TO BE ANNOUNCED LATER: 1023 1315 1348 1392 1452 1478 1497 1567 1572 1583 1590 1594 1604 1605 90 1751 1778 1813 1854 2265 2427 2644 2668-A 2672 2695 2707 2713 2727 2736 2948 3156 3220 3417 3808 3809 3956 4294 4613 4638 4686 4767 4775 4963 5095 5096 5189 5344 5392 5467 5484 5585 5601 5646 5653 5734 5735 5763 5951 5995.

WITHHELD: 1202 1213 1273 1327 1443 1487 1601 1694 1720 1734 2065 2071 2857 2858 3108 3308 3317 3337 3373 3920 3973 4007 4136 4193 4304 4376 4797 5219 5318 5358 5516 5639 5751 5765 5889.

The results of the B.Sc. (Home Science) (R.R) Degree Examination will be announced later.

B. Com. (FINAL)
(Revised Regulations)

FIRST CLASS: 462 594 907 1048 74 162 63 95 342 409 77 693 957 2188 93

SECOND CLASS: 197 99 209 10 14 35 86 87 91 95 99 306 08 17 62 63 64 65 69 73 78 461 65 72 73 536 50 67 68 73 78 81 86 653 70 80 81 86 88 96 98 858 63 65 68 69 78 80 81 87 95 97 99 900 03 1038 39 40 45 46 50 51 55 57 58 59 61 63 65 68 72 77 164 74 77 79 85 232 34 38 39 48 55 56 94 332 31 39 41 57 406 10 17 19 21 22 25 30 31 35 39 47 48 78 507 09 16 28 32 34 38 93 94 98 616 18 63 64 65 69 70 71 72 73 76 78 707 09 12 14 15 78 82 83 88 93 95 803 29 31 44 46 50 52 53 54 55 81 97 98 904 06 10 19 23 24 58 65 66 69 70 73 74 76 80 85 89 2024 40 48 65 67 68 74 76 77 79 81 82 172 80 82 84 85 86 89 98 239 87 89 95 300 03 31.

THIRD CLASS: 161 64 68 69 70 76 84 88 89 91 92 95 98 200 01 02 03 04 05 06 08 11 12 15 16 18 19 24 73 79 84 89 92 93 94 301 03 04 07 10 11 12 13 15 16 18 19 34 46 52 58 59 66 68 74 77 82 419 28 41 42 52 53 57 58 60 63 69 524 29 32 34 35 37 38 39 40 41 42 43 55 79 80 82 83 84 85 88 90 92 611 24 36 39 41 55 56 58 61 63 64 68 73 75 76 77 82 83 85 87 93 94 95 99 731 38 41 42 44 45 49 50 53 55 56 57 59 73 806 20 59 60 61 62 70 74 77 79 83 85 86 88 91 94 98 902 08 51 56 97.

1011 27 31 32 33 47 49 62 64 66 67 69 71 73 76 79 133 52 60 69 71 72 73 78 82 218 21 24 26 27 35 36 37 40 41 42 43 44 45 46 50 51 52 53 54 58 83 89 90 91 92 309 12 15 17 24 28 33 45 47 48 50 52 53 54 55 58 77 86 95 97 400 05 08 11 12 13 14 15 16 18 23 26 27 29 32 33 34 41 42 43 44 45 71 75 79 80 81 88 94 95 99 504 06 12 17 18 19 20 21 22 23 24 25 26 29 35 39 40 61 64 66 71 72 75 79 80 82 84 88 92 95 96 99 600 03 05 06 09 11 15 17 19 46 47 59 60 62 66 67 68 74 75 77 95 80 97 99 1700 01 03 04 10 11 18 51 52 58 65 66 76 77 80 84 85 86 87 92 96 97 98 301 04 05 07 08 12 28 32 33 34 36 37 40 41 43 45 47 48 49 72 74 77 79 80 82 83 84 86 87 90 92 94 99 902 03 05 07 08 11 12 14 15 16 17 22 34 36 40 41 43 44 45 49 51 52 54 56 61 62 63 64 67 68 71 72 78 79 81 82 83 84 87 88 90.

2023 27 [illegible] 52 62 63 66 78 80 83 116 21 25 30 41 44 52 54 56 58 64 69 74 77 78 79 81 83 87 90 92 95 99 238 63 68 69 75 79 80 82 83 86 90 91 93 96 304 32.

Classification could not be made for the following, either for want of particulars of the previous examination of I and II years or due to failure at the current I and II year subjects as the case may be:

WHOLE EXAMINATION: 171 314 92 97-A 411 18 20 32 45 46 522 76 621 28 44 45 52 60 737 802 04 07 18 22 23 26 30 37 42 44 1006 41 70 141 49 80 257 403 72 500 03 08 27 83 656 90 93 759 70 73 842 78 991 2038 54 69 70 131 36 46 235 71 97 99 330.

INDUSTRY AND TRADE: 158 62 63 65 72 78 80 82 86 87 93 94 95 213 23 57 58 59 60 61 63 64 65 72 75 78 80 88 96 97 309 43 45 49 51 53 54 56 57 71 91 402 03 07 10 14 21 27 30 34 35 36 39 43 49 51 54 70 81 523 26 28 31 49 51 53 56 58 62 63 65 70 75 91 95 96 602 07 25 27 40 42 46 49 50 57 62 65 67 71 84 90 97 700 01 03 07 30 34 43 48 54 65 76 77 79 85 86 89 90 91 94 95 96 801 08 10 11 12 16 19 24 27 28 32 38 41 46 50 51 52 56 66 67 71 73 90 92 96 901 04 06 35 36 52 96.

1000 02 03 05 07 08 09 13 15 16 16 22 23 24 25 26 28 30 36 37 43 44 52 53 60 78 102 06 11 32 43 51 55 56 59 67 70 75 76 83 84 93 210 14 16 19 20 22 23 25 28 29 30 31 33 49 76 77 79 87 88 93 303 04 08 10 11 14 16 18 20 25 26 29 30 35 36 37 38 43 46 49 56 61 66 82 84 85 87 88 90 92 93 98 401 02 04 07 20 24 38 40 46 49 52 65 66 67 68 69 70 73 74 82 84 87 91 92 96 97 501 05 11 15 30 31 37 43 44 63 65 67 74 89 602 04 08 12 13 21 25 27 52 53 54 67 84 86 87 88 89 91 98 702 05 06 08 13 35 44 46 47 49 53 54 55 56 57 61 63 64 68 69 71 74 75 99 802 10 35 38 39 69 70 75 76 85 91 95 901 09 13 21 27 29 30 33 35 37 38 45 48 53 55 60 75 77.

2021 23 50 55 57 60 127 33 34 35 38 49 51 53 57 59 61 65 66 70 71 73 66 207 48 50 56 60 62 64 70 72 73 76 85 88 94 98 301 13 16 18.

MERCANTILE LAW: 151 52 56 to 59 60 62 63 65 67 75 78 80 82 86 93 213 17 22 23 28 34 53 60 64 65 74 81 82 88 97 300 33 35 40 43 44 53 54 56 57 71 85 400 02 03 04 07 10 14 15 17 22 24 31 34 35 39 43 44 48 51 66 67 74 78 81 82 84 519 27 28 58 62 65 70 71 75 95 606 16 20 22 25 27 30 37 48 50 57 62 67 69 90 97 700 30 34 36 39 40 43 48 54 61 62 85 90 801 03 05 10 11 14 15 16 17 27 28 32 34 40 41 43 46 48 50 51 56 66 67 71 72 73 75 90 92 96 901 04 05 09 21 23 25 31 33 36 39 40 42 44 46 48 94 96.

1000 02 04 07 08 09 10 12 13 15 16 18 19 22 23 25 26 28 30 36 43 44 52 53 78 86 101 09 42 43 51 55 65 67 70 75 76 84 90 91 93 94 210 14 20 22 23 25 28 29 33 47 61 63 79 81 86 88 93 310 18 26 35 38 43 46 56 61 79 82 83 85 87 89 90 92 93 98 401 02 04 07 20 24 36 38 40 46 49 51 52 66 69 70 73 82 84 85 86 91 93 96 97 98 501 02 05 10 11 14 15 30 31 37 44 46 63 65 67 74 76 81 97 604 08 12 14 27 45 53 54 57 84 87 88 98 702 05 06 08 13 25 35 44 46 47 48 49 53 56 57 60 63 64 68 71 74 75 99 800 10 30 35 38 39 69 70 75 76 85 88 91 95 901 09 13 25 27 29 30 31 33 35 37 38 42 45 47 53 60 75 92 94 95 2021 23 27-A 36 44 50 55 57 60 64 84 86 90 93 111 28 33 34 37 39 48 49 51 55 57 59 62 65 66 70 73 240 48 50 51 53 54 55 57 58 60 62 65 66 70 72 76 81 85 94 98 309 11 12 13 and 15.

BANKING PRINCIPLES AND PRACTICE: 152 53 56 58 59 60 62 63 65 72 75 78 80 83 86 87 93 94 96 220 22 34 72 80 81 82 83 97 309 33 35 45 49 51 54 71 91 93 99 410 14 30 31 33 34 35 36 39 43 44 49 51 54 67 74 78 80 81 82 519 26 28 30 31 49 51 58 56 61 63 65 66 70 71 74 75 618 22 25 27 42 48 57 62 66 67 69 71 700 09 34 43 51 54 65 80 85 86 90 94 95 801 05 10 11 27 36 40 43 48 50 51 56 71 72 73 75 90 96 901 15 28 60 96 1002 03 08 10 15 16 22 23 25 28 30 36 37 43 44 52 53 87 103 05 56 65 70 84 90 210 16 23 25 28 29 30 33 47 76 79 81 86 88 304 08 10 11 14 29 43 46 65 79 82 83 84 85 87 89 92 93 98 402 07 20 24 36 38 40 46 66 67 73 74 84 87 92 97 98 515 33 65 89 97 602 04 08 12 13 14 27 45 84 86 88 91 98 702 05 06 08 13 20 35 44 46 47 48 49 53 55 56 57 61 63 64 67 68 69 71 72 74 75 99 802 12-A 30 35 38 69 70 71 75 76 91 95 909 13 21 27 29 32 35 37 38 42 48 55 59 60 75 93 2020 21 23 26 36 37 39 42 44 49 50 55 61 64 93 111 14 19 28 29 34 38 39 51 53 57 61 62 65 66 73 76 96 207 48 57 60 62 65 70 72 76 81 85 88 94 98 and 2301.

PASSED IN BUSINESS STATISTICS: 151 52 55 56 58 59 60 62 63 65 66 67 72 74 75 78 80 82 83 85 90 93 94 96 213 17 22 23 53 54 55 58 59 60 61 62 63 64 65 67 68 70 72 74 75 76 77 78 80 81 82 83 88 96 97 300 09 23 35 36 42 43 44 45 49 51 53 54 56 57 60 61 71 85 95 400 03 07 09 10 14 16 17 22 23 24 26 27 30 31 33 35 36 39 40 43 44 50 51 54 59 66 67 70 71 74 75 76 81 86 87 521 23 25 26 27 28 30 31 52 53 56 58 59 61 62 63 70 77 91 95 96 615 16 17-A 22 23 29 30 33 34 37 40 42 43 46 48 50 57 59 66 69 71 79 84 90 91 703 07 10 30 39 40 48 54 65 76 77 89 91 94 95 96 97 805 08 09 10 11 14 15 16 19 24 28 32 33 34 36 38 40 43 46 47 50 51 52 56 57 66 67 72 75 92 904 05 33 35 47 55 58 94 96 1000 01 03 04 05 07 08 09 10 12 13 14 15 18 19 20 22 23 24 25 26 30 34 36 42 43 44 52 53 60 78 80 81 87 99 104 05 11 37 38 40 42 43 44 46 51 53 56 58 59 65 66 67 70 75 76 81 83 84 90 210 13 14 15 16 19 20 22 35 28 29 30 31 33 47 74 86 87 300 01 02 03 04 07 08 10 13 14 16 18 19 20 21 26 35 36 38 46 56 66 67 81 404 20 36 38 40 46 49 67 68 70 74 87 91 92 93 96 98 502 05 10 11 13 14 15 30 31 33 37 43 44 46 63 65 67 74 76 81 89 90 97 601 02 04 13 14 27 45 52 53 54 57 84 85 86 87 88 89 91 98 702 05 06 08 13 20 34 41 44 48 49 61 63 64 75 91 810 30 38 39 56 70 71 75 76 85 91 95 900 01 09 13 20 21 29 30 31 32 33 45 47 48 50 53 55 59 60 75 77 2002 03 04 05 20 23 27-A 39 41 44 49 51 53 55 56 57 60 61 64 111 112 13 14 15 22 23 26 28 29 37 39 40 45 48 49 53 55 57 59 61 62 63 70 94 96 97 207 36 40 53 57 60 66 70 73 81 85 98 and 2301.

ADVANCED ACCOUNTANCY AND AUDITING: 159 63 74 82 83 86 87 94 96 213 17 22 23 27 33 34 53 54 55 58 59 60 61 62 63 64 65 67 68 69 70 72 74 75 76 77 78 81 82 83 88 96 300 09 45 49 51 84 84 93 98 401 03 07 24 31 36 39 43 48 50 54 66 70 74 87 521 26 27 46 47 49 56 58 59 61 63 66 71 91 97 98 615 16 17 17-A 20 22 25 26 27 30 34 38 40 42 43 46 48 50 57 59 62 66 67 69 71 79 84 90 97 700 04 08 09 10 11 30 34 39 48 54 61 65 76 77 79 81 82 83 85 86 87 88 89 90 91 95 801 05 08 15 16 17 19 21 24 27 28 32 33 34 36 38 40 46 48 49 51 52 66 67 72 73 75 90 92 96 901 04 05 06 09 27 57 94.

1004 08 10 13 13 23 26 30 43 44 60 85 89 111 31 51 65 66 67 75 76 90 210 13 14 20 22 23 25 28 30 31 47 61 75 76 77 79 80 81 82 84 86 87 88 93 301 02 04 08 11 13 18 19 20 25 26 29 30 35 37 38 43 46 49 51 56 62 63 76 79 81 82 83 84 85 87 89 90 92 93 98 401 02 04 07 20 24 36 40 63 64 66 67 68 73 74 82 84 85 87 91 92 93 96 97 93 501 02 05 10 11 13 15 30 31 33 37 44 46 47 67 69 74 602 08 12 13 14 45 54 57 87 91 716 20 25 35 46 47 48 49 53 55 61 68 71 74 99 810 30 39 70 75 85 89 901 09 21 27 29 32 37 38 42 45 50 53 55 59 60 75 77.

2000 02 04 20 21 23 26 36 39 42 43 44 49 50 51 53 55 56 57 60 64 84 86 87 92 94 114 33 34 37 48 49 51 53 55 59 62 63 65 66 67 70 71 73 94 96 207 11 21 34 57 62 66 72 77 81 84 88 92 94 301 08.

ELECTIVE SUBJECT: 152 53 55 56 57 58 59 62 65 66 67 72 74 78 80 82 83 86 87 90 94 96 213 17 20 22 23 25 30 35 36 53 57 58 59 60 61 63 64 65 67 69 70 72 74 75 76 77 78 80 81 82 83 88 97 300 09 35 53 54 57 71 80 81 85 400 03 07 10 14 16 17 22 23 24 26 27 31 33 34 35 36 44 48 51 54 66 67 70 74 81 519 21 23 25 26 28 30 51 56 58 63 75 95 96 98 602 05 06 16 18 20 22 23 25 27 29 37 42 43 48 59 62 66 67 69 71 84 90 97 700 01 10 13 30 34 43 48 51 62 65 74 76 79 83 85 88 90 91 94 95 96 801 03 10 11 14 24 27 36 50 52 55 56 66 67 71 72 73 75 90 92 96 901 04 11 14 16 20 29 32 47 52 54 60 96.

1004 05 07 12 13 16 19 24 78 80 81 82 85 92 97 102 07 08 10 37 38 42 43 44 51 55 56 65 66 67 70 75 76 81 83 84 214 20 22 23 29 47 49 65 75 76 77 79 80 81 84 86 87 88 93 311 19 25 26 29 35 38 43 49 51 56 64 66 69 85 87 92 93 98 401 02 04 36 38 46 64 65 66 67 69 70 73 74 82 84 85 91 92 96 97 98 505 30 31 37 63 65 67 74 81 90 97 602 04 08 12 13 14 21 26 27 45 52 53 54 57 84 86 87 88 89 98 702 05 06 08 13 35 39 42 44 47 53 55 56 57 63 68 69 71 74 75 99 802 10 30 35 38 57 69 71 76 85 88 91 95 901 13 21 27 30 32 35 37 38 42 47 50 53 55 59 77 92.

2021 36 44 49 50 64 71 75 75 87 92 93 111 13 14 22 23 28 29 33 34 37 39 40 48 49 51 53 55 59 61 62 63 65 73 96 221 51 52 55 58 60 66 72 76 81 85 92 94 98 316.

TO BE ANNOUNCED LATER: 266 290 302 305 320 347 348 544 557 651 884 889 1035 1198 1217 1322 1548 1655 1658 1661 1692 1762 1806 1813 2004-A 2119 2117 2120 2124 2147 2150 2168 2190-A.

WITHHELD: 271 298 408 437 572 631 632 689 735 825 835 839 845 1021 1075 1100 1359 1378 1476 1483 1568 1573 1578 1585 1586 1587 1781 1851 1873 1928 1938 2045 2058 2232.

తుపాను బాధిత చేనేత పనివారి సహాయానికై రు. 7.5 లక్షలు

డైరెక్టరు శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి ప్రకటన

గుంటూరు, జూన్ 27 : ఇటీవల తుపాను వలన నష్టపోయిన చేతివృత్తుల పనివారికి సహాయ చర్యల నిమిత్తం కేటాయించబడిన రు. 20 లక్షలలోనూ చేనేత పనివారి సహాయార్థం రు. 7.5 లక్షలు రిజర్వు చేసినట్లు చేనేత డైరెక్టరు శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి చెప్పారు.

చీరాలలోని చేనేత సహకార సంఘాలకు సంభవించిన కష్ట నష్టాన్ని చేయవలసిన సహాయాన్ని గురించి ఆయన అంచనా వేశారు. చీరాల ప్రాంతంలో నష్టపోయిన చేనేత పనివారికి గృహ నిర్మాణ గ్రాంట్లు ఇంకా పంపిణీ కాలేదని ఆయనకు తెలియజేయగా, ఈ విషయంలో సత్వ చర్యలకై తాను కలెక్టరుతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. ఒక్కొక్క మగ్గానికి రు 100 రేటు చొప్పున చీరాల, మంగళగిరిలలో 1000 మగ్గాల తయారీకి ఆర్డర్లు ఇచ్చినట్లు శ్రీ శాస్త్రి తెలియజేశారు. కలెక్టరు పర్సనల్ అసిస్టెంటు, పరిశ్రమల అసిస్టెంటు డైరెక్టరులతో శ్రీ శాస్త్రి చర్చలు జరిపారు. చేనేతపనివారికి అవసరమైన నూలును వెంటనే సరఫరా చేయాలని ఆయన సూచించారు.

శ్రీ శాస్త్రి కలెక్టరును కలుసుకొని చీరాల స్పిన్నింగ్ మిల్లుల పైకప్పుకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతులను వెంటనే చేయించకపోయినట్లయితే రు 20 లక్షల విలువైన మెషినరీ రానున్న వర్షాకాలంలో ఇంకా పాడైపోయే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు.

ఈ స్పిన్నింగ్ మిల్లుల మరమ్మతులకు రు 1 లక్ష ఇవ్వనున్నట్లు కలెక్టరు శ్రీ వెంకటరత్నం వాగ్దానం చేస్తూ ఈ వ్యయాన్ని ప్రభుత్వంచే అనుమతింప జేయవల్సిందిగా కోరారు.

సహకార రంగానికి చెందినవారు కానటువంటి చేనేతపనివారికి కల్గిన నష్టాన్ని గురించి తెలుసుకొని మొత్తం వివరాలను కలెక్టరు పర్సనల్ అసిస్టెంటుకు అందజేయాలని శ్రీ శాస్త్రి ఆదేశించారు.

తుపాను సంభవించిన ఐదువారాల తర్వాత కూడా చేనేత పనివారికి సహాయం అందక పోవటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. చేనేతపనివారి పరిస్థితిని సానుభూతితో పరిశీలించి తగిన సహాయాన్ని అందజేస్తామని కలెక్టరు హామీ ఇచ్చినందుకు ఆయన హర్షం వెలిబుచ్చారు.

చేనేతశాఖ కేవలం సహకార రంగానికి చెందిన చేనేత పనివారి విషయంలోనే శ్రద్ధ వహిస్తున్నదనీ, చేనేత పనివారిలో 45 శాతం మాత్రమే ఈ రంగంలో ఉన్నారని చెబుతూ, మిగతా 55 శాతం చేనేతపనివారి నష్టం విషయంలో కూడ వివరాలు తెలుసుకుని వారి సహాయానికి సూచనలు చేయవల్సిందని శ్రీ శాస్త్రి తన శాఖ అధికార్లను ఆదేశించారు. (మ.వి)

రాక్ ఫెల్లర్ సంస్థలలో బాంబు ప్రేలుడు

బ్యూనస్ ఎయిరెస్, జూన్ 27: పెక్కు అమెరికన్ కంపెనీలున్న భవనం ఒకదానిలో గత రాత్రి ఒక బాంబు పేలింది. న్యూయార్క్ గవర్నర్ రాక్ ఫెల్లర్ కుటుంబానికి చెందిన 19 సూపర్ మార్కెట్లపై బాంబులు పడిన కొద్ది గంటలకే ఈ ప్రేలుడు సంభవించింది.

లాటిన్ అమెరికా దేశాలలో పర్యటనలో ఉండి [illegible] రాక్ ఫెల్లర్ ఇక్కడికి రావడానికి మూడు రోజులు ముందుగా గతరాత్రి ఈ ప్రేలుడు సంఘటన జరిగింది.

నగరం మధ్యలో ప్రభుత్వ భవనానికి సమీపానలోగల బోస్టన్ బ్యాంకు భవనంలో ఈ ప్రేలుడు సంభవించింది. ఈ బాంబులను విప్లవకారులు పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ప్రేలుడువల్ల ఆ ప్రాంతంలో అంతా పొగ, పగిలిన అద్దం ముక్కలతో నిండిపోయింది.

అంతకుముందు దాడులలో రాక్ ఫెల్లర్కు చెందిన 13 సూపర్ మార్కెట్లు, ఇతరులవి మరొక ఆరు దెబ్బతిన్నవి. ఈ బాంబు ప్రేలుళ్ళన్నీ ఒకదాని పిమ్మట ఒకటి జరిగి అగ్నిమాపక సిబ్బంది నష్టాన్ని నివారించలేకపోయారు. నష్టం అనేక లక్షల డాలర్లలో వుంటుందని అంచనా.

ప్రపంచ న్యాయస్థానం మార్పుటకు శ్రీ థాంట్ సూచన

ఐక్యరాజ్యసమితి, జూన్ 27: ప్రపంచ న్యాయస్థానంవున్న 'హేగ్' పట్టణంలో "శాంతిసౌధ" ప్రపంచ రాజ్యాల అవసరాలను విచారించడానికి చాలడంలేదని మొన్న ఐక్యరాజ్యసమితి కార్యదర్శి శ్రీ ఉ థాంట్ తెలియచేశారు.

సెప్టెంబరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 24 వ సమావేశంలో చర్చించడానికి ప్రస్తుతం ఉన్న న్యాయస్థానం [illegible] పెంచుటకా [illegible] పట్టణానికైనా మార్చవలసిందిగా ఒక ప్రతిపాదనను చేర్చినట్లు ఆయన తెలిపారు.

అస్సాంలో వరదల తగ్గుముఖం

షిల్లాంగ్, జూన్ 27 : గత 24 గంటలలో బ్రహ్మపుత్ర, దాని ఉపనదులలో నీటిమట్టం నెమ్మదిగా తగ్గడం ప్రారంభించినప్పటికీ, అస్సాంలో కచార్, కమ్రూప్, లఖింపూర్ జిల్లాలలో వరద పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదని అధికార పూర్వకంగా తెలియవచ్చింది. వరద వలన 5 లక్షల మందికి నష్టం వాటిల్లింది.

బాదన్ నది, దాని ఉపనదులు పొంగడం వల్ల ఒక్క కచార్ జిల్లాలోనే 2 లక్షల మందికి తీవ్రనష్టం సంభవించింది.

అనేక వేలయిండ్లు వరద నీటిలో కొట్టుకుపోగా, 50 వేలమంది నిరాశ్రయులైనారు. పందలాది పశువులు చనిపోయాయి.

వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. బాగా దెబ్బతిన్న ప్రజలకు ఆహార ధాన్యాలను అధికారులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరి పొలాలతోపాటు మొత్తం 30 వేల ఎకరాలు నీటిలో మునిగిపోయినాయి.

అనేక చోట్ల రోడ్లు ధ్వంసమైనవి. మిజో హిల్స్‌కు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది.

డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్,
రిజిస్టర్డు ఆఫీసు : డాల్మియాపురం (తమిళనాడు)
ప్రిఫరెన్సు షేర్లు ఆర్డినరీ షేర్లుగా మార్పిడికి స్కీము,

పై స్కీము ప్రకారము ఈ కంపెనీ ప్రిఫరెన్సు షేర్లను ఆర్డినరీ షేర్లలోకి 4 : 3 నిష్పత్తిలో మార్చుకొనవచ్చును. కన్వర్షను అప్లికేషను కడపటితేదీ 31.7.69 (ప్రిఫరెన్సు షేర్లు కలిగివుండి, తమ షేర్లలో రిజిస్టరు చేయించుకొనక, వాటిని ఆర్డినరీ షేర్లలోనికి మార్పిడి చేసుకొన దలచినవారు వెంటనే కంపెనీ రిజిస్టర్డు ఆఫీసును సంప్రదింపవలసి నదిగా కోరడమైనది.

న్యూ ఢిల్లీ, 21-6-69.
ఫర్ డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్,
ఎస్. సి. అగర్ వాల్,
సెక్రటరి.

ఉచితము



కోకో మాల్టీన్
సంపూర్ణమైన టానిక్ ఆహారము
కోకో మరియు తేనె సమృద్ధిగాగల
సరిక్రొత్త విజ్ఞాన పరిశోధనల ద్వారా తయారుచేసిన
[illegible] కోకో మాల్టీన్ సర్వ సమానం
కోకో మాల్టీన్ లేబొరేటరీస్
(ప్రొప్రయిటర్స్: [illegible] లిమిటెడ్., 46 పూసా రోడ్, న్యూ ఢిల్లీ-5)

INVENTIONS PROMOTION BOARD

ఇన్వెన్షన్స్ ప్రమోషన్ బోర్డు

పనివారు, విద్యార్థులు, వైజ్ఞానికులు, ఇంజనీర్లు, టెక్నాలజిస్టులు, వ్యక్తులుగా గాని, స్వయంగా పనిచేస్తున్న వ్యక్తుల గ్రూపులుగాగాని, ఏ రీసర్చి లేబరేటరీలలో గాని, ఇండస్ట్రియల్ మరియు యితర సంస్థలలో గాని పబ్లిక్ రంగంలోగాని ప్రయివేటు రంగంలోగాని దిగువవాటికి దరఖాస్తులు పెట్టుకొన వలసినదిగా కోరడమైనది.

1. ఉపయోగకరమైన ఏ ఒరిజినల్ ప్రొడక్టుకుగాని ప్రొసెస్‌కుగాని, ప్రస్తుతమున్న ప్రొడక్టుకు లేదా ప్రొసెస్‌మీద అభివృద్ధికి బహుమతులు.

2. ఏ ఒరిజినల్ ప్రొడక్టు లేదా ప్రొసెస్ మీద అభివృద్ధికి లేదా ప్రస్తుతమున్న ప్రొడక్టు లేదా ప్రొసెస్‌మీద అభివృద్ధికి.

బహుమతులు రు. 500 నుంచి రు. 10,000 వరకు వుండును. ఇవి సంవత్సరానికి రెండు పర్యాయములు ఆగస్టు 15 తేదీ జనవరి 26 తేదీ ప్రకటిస్తారు. అంగీకరించిన ప్రోటోటైపు ఎస్టిమేటు ఖరీదు మేరకు ఆర్థిక సహాయము చేయడమగును.

దరఖాస్తు ఫారములు రాష్ట్రముల డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి పొందవచ్చును.

డైరెక్టర్
ఇన్వెన్షన్స్ ప్రమోషన్ బోర్డు
న్యూ ఢిల్లీ
Davp 69/143

విద్యార్థులారా!

ఆస్వాల్
• ఫౌంటెన్ పెన్‌లు
• బాల్ పెన్‌లు
• రీఫిల్స్ • ఇంక్స్
ఆస్వాల్ పెన్ కంపెనీ
331—333. తంబుచెట్టి స్ట్రీట్, మద్రాసు-1

ఫౌంటెన్ పెన్‌లు, బాల్ పాయింట్ పెన్‌లు, రీఫిల్స్ ఇంకా మేలిరకం కనుక వాటినే కొనండి. రనసాల్ చేరివున్న ఆస్వాల్ ఇంక్ కూడా కలదు.

విజయవాడ, రాజకుమారి
రాజమండ్రి, అప్సరలో
వాసనా
2 వ వారం
ఈస్ట్మన్‌కలర్
ఆంధ్రలోకమంతా అధిక కలెక్షన్లతో, విజయ ఢంకా మోగిస్తోంది! తప్పక చూడండి!

ఆంధ్ర విజయసారథీ ఫిలిమ్స్ సదరన్ శ్రీనివాస ఫిలిమ్స్ అనంతపూర్
సంగీతం: చలపతిరావు
దర్శకత్వం: టి. ప్రకాశరావు

మున్సిపల్ హైస్కూళ్ళకు కొత్త హెడ్మాస్టర్లు

విజయవాడ, జూన్ 27. స్థానిక మున్సిపల్ హైస్కూళ్ళ కొన్నింటికి ఇటీవల కొత్తగా ప్రధానోపాధ్యాయులను నియమించారు. సత్యనారాయణపురం మున్సిపల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడుగా శ్రీ సి. అవధాని, కృష్ణలంక మున్సిపల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడుగా శ్రీ భవనాభూషి, ఉరుదూ మున్సిపల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడుగా శ్రీ ధర్మారావుగార్లు చార్జి పుచ్చుకున్నారు.

స్థానిక మున్సిపల్ హైస్కూళ్ళలో సి. వి. ఆర్. జి. ఎం. హెచ్. హైస్కూలులో ఈ ఏడాది ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలు నూటికి 67 మంది ప్యాసై నట్లుగా హెడ్మాస్టరు శ్రీ టి. భవానీ తెలియజేశారు.

కూచిపూడి పోలీసు సేషన్ రైటర్ ఆత్మహత్య

మచిలీపట్నం, జూన్ 27 : ఆత్మహత్య చేసుకోవటానికై తనను తాను పిస్తోలుతో కాల్చుకున్న కూచిపూడి పోలీసు స్టేషన్ రైటర్ శ్రీ ఎం. సుబ్బారావు 23న గుంటూరు తీసుకువెడుతుండగా మరణించాడు. (మ.వి.)

క్రీడాలోకం

వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్‌లో లాల్, ముఖర్జియాల ఓటమి

లండన్, జూన్ 27 : వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 1969 వ సంవత్సరం ఛాంపియన్‌షిప్ పోటీలలో డేవిస్‌కప్పు జంట అయిన భారతీయులు ప్రేమజిత్‌లాల్, జైదీప్ ముఖర్జియాలు నిన్న పురుషుల డబుల్స్‌లో వోడిపోయారు.

అమెరికా జంట అయిన క్లార్క్, గ్రాబ్నర్, యూజీనీ స్కాట్‌లు లాల్, ముఖర్జియాలను మొదటి రౌండులోనే 6—4, 6—4, 6—4 స్కోరుతో వోడించారు.

మొన్న ఆస్ట్రేలియా ఆటగాడు రాడ్ లేవర్‌పై లాల్ గొప్పగా గాడి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు.

అయితే, ఆయన, ముఖర్జియాలు నిన్నటి ఆటలో అంత ఆశ్చర్యం కలిగించలేక పోయారు.

పొడగరులైన అమెరికన్ జంట ఆట మొదటి నుంచి చివరివరకూ కూడా లాల్, ముఖర్జియాలకు వూపిరి సలుపనివ్వకుండా విజృంభించి ఆడారు.

అయితే వారు విసిరిన బంతులను ఎదుర్కొనడానికి లాల్ శాయశక్తులా ప్రయత్నించారుగాని, ముఖర్జియా పరిస్థితి బాగా లేనందున ఎన్నో పొరపాట్లు చేశారు.

లట్జ్ విజయం

పురుషుల సింగిల్స్ పోటీలో కాలిఫోర్నియాకు చెందిన బాబ్‌లట్జ్ నిన్న ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ ఆటగాడు కెన్‌రోజ్‌వాల్‌ను వోడించి ఇంతవరకు ఈ వారంలో వింబుల్డన్ పోటీలలో అందరినీ ఆశ్చర్యచకితులనుచేశారు.

బాబ్‌లట్జ్ ఈ పోటీలో 8—6, 7—9, 6—3, 6—2 స్కోరుతో గెలిచారు.

ఆయన గత సంవత్సరం మొదటి రౌండులో వోడిపోయారు.

లట్జ్ ప్రముఖ అమెరికన్ టెన్నిస్ ఆటగాండ్లలో ఐదవవాడు. డేవిస్‌కప్ పోటీలలో స్టాన్‌స్మిత్‌తో ఆయన కలిసి ఆడేవారు.

రోజ్‌వాల్ 1954, 1956లో వింబుల్డన్‌లో రన్నర్స్ అప్‌గా వచ్చారు.

కొరియాకు ఇండియా వాలీబాల్ బృందం

సియోల్, జూన్ 27: ఇండియా వాలీబాల్ బృందం ఒకదానిని దక్షిణ కొరియాకు ఆహ్వానించనున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ నిన్న ఇక్కడ ప్రకటించింది. ఈ బృందం సెప్టెంబరు 1 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో వాలీబాల్ జట్లపై ఆరు లేక ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.

రాష్ట్ర బ్రిడ్జి పోటీలు

విశాఖపట్నం, జూన్ 27: ఇక్కడి రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న రాష్ట్ర 19వ బ్రిడ్జి చాంపియన్‌షిప్ పోటీలలో మూడవ రౌండ్ ముగిసేసరికి విశాఖ స్ట్రాగ్లెట్స్ జట్టు (ఆర్.పి.ఆర్. రావు, బాబూరావు, రాజ్యం, రామారావు, గార్డన్, అప్పారావు) 21 పాయింట్లు సాధించి ముందున్నది. విజయవాడ ఆంధ్ర జింఖాన జట్టు, డాక్టర్ సి. సాంబశివరావు జట్టు 20 పాయింట్లు చొప్పున స్ట్రాగ్లెట్స్ వెనుక వున్నారు.

దేవానంద్ ఆశాపరేఖ్ తో కలసి సరిక్రొత్త అపరాధపరిశోధక చిత్రంతో వస్తున్నారు!
రూప్‌కళాపిక్చర్స్ సమర్పించు
మహల్ MAHAL
ఈస్ట్మన్‌కలర్ EASTMANCOLOR
దర్శకుడు: శంకర్ ముఖర్జీ * సంగీతం: కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ * కథ-స్క్రీన్‌ప్లే: K.A. నారాయణ్
శ్రీ వెంకటరమణా రిలీజ్

ధ్వనిలో క్రొత్తగా కనిపెట్టబడిన విషయాలు టెలిరాడ్‌లో అధికమైన నమ్మకం కలిగిస్తున్నాయి.
TELERAD

మైనా
7 ట్రాన్సిస్టర్లు 2 బాండ్లు
Rs. 175/-

కోయిల్
5 ట్రాన్సిస్టర్లు సింగిల్ బాండు
Rs. 99/-
టెలిరాడ్‌నే కోరుకొనుటానికి మీకు నాలుగు మంచికారణాలు ఉన్నాయి
★ ఇది నిండైన సహజధ్వనితో ప్రశస్తంగా పనిచేస్తుంది.
★ సులభమైన ట్యూనింగు-ప్రపంచం మీ వేళ్ళకొనలను ఉంటుంది.
★ సొగసైన ఆకారం-జిగిలైన డిజైను.
★ పాటి మాడెల్సుకన్న చాల తక్కువ ఖరీదైనది.

వేలడి
10 ట్రాన్సిస్టర్లు 3 బాండ్లు
Rs. 283/-
ధరలన్నీ ఎక్సైజుల డ్యూటీ చేరినవి, కాని స్థానిక పన్నులు అదనం
TELERAD
రేడియోలు, ట్రాన్సిస్టర్లు మరియు టెలివిజన్
మీ దగ్గిరలో ఉన్న డీలరును చూడండి లభిస్తున్న వివిధమాడెల్సును ఆయన మీకు సంతోష పూర్వకంగా చూపగలడు
నేషనల్ ఎలెక్ట్రికల్స్
శారక్ బిల్డింగ్స్, 2/18, మౌంట్ రోడ్డు, మద్రాసు-2
బ్రాంచి: సాగర్ టాకీసు ఎదురుగ పంజాబ్ నేషనల్ బిల్డింగు, బ్యాంకు వీధి, హైదరాబాద్ (ఆం.ప్ర.)

రేడియో

ఆదివారం, జూన్ 29
శ.శ. 1891 ఆషాఢ 8

హైదరాబాద్ బి 405.4మీ

ఉదయం: 6—30 వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00 త. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి సంస్కృతకార్యక్రమము, 8—30 నిలయ విద్వాంసులు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—15 బాలవిహారం, 3—00 నవోదయం, యువజనుల కార్యక్రమము, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 ఇ. వా., 7—15 గాంధీజీ రచనలనుండి కొన్ని పుట్టాలు, 7—30 లలిత సంగీతం, 8—25 ఈ మాసపుపాట, 8—30 మీరుకోరినపాటలు, 9—15 రాగం, తానం, పల్లవి (విజయవాడ నుండి రిలే), 10—00 విజయవాడ వలె, 10—35 వాతావరణసూచన. ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి సంస్కృత కార్యక్రమము, 8—30 బొమ్మరిల్లు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా., 3—00 నవోదయం, యువజనుల కార్యక్రమము, 5—30 ఎస్.సి. భానుమతి, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 స్వేచ్ఛా సమరదుందుభి బసవరాజు అప్పారావు గేయములతో కూర్చిన రూపకం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 స్వేచ్ఛా సమర దుందుభి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 8—15 చిత్ర తరంగిణి, 9—15 రాగం, తానం, పల్లవి, ఎమ్.వి. రమణమూర్తి, 10—00 ఎస్.సి. భానుమతి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఎ 416. 7మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమము, 6—35 ఆరుల్‌వాక్కు, 6—50 వాద్య సంగీతం, వేణువు, 7—30 చిత్రగానం, 8—00 మెల్లిశై, ఎమ్. బాలమురళికృష్ణ, 8—15 ఎస్. కల్యాణం, 9—30 ఆంజనేయ ప్రభావం సంగీతోపన్యాసం, 10—0 హిందూస్థానీ సంగీతం, 12—00 సి. గిరిజ, 1—00 ఆర్. జానకి: వీణ, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 2—10 పాప్పామలర్, 4—30 తిరుప్పుగళ్ ప్రత్యేక భక్తి గీతాలు, 5—30 చిత్రగానం, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7—30 వ్యవసాయదారులకు, 8—00 సి. గిరిజ, 9—30 సంగీతోపన్యాసం, 10—30 ఆర్. జానకి: వీణ, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలిగీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు పిల్లల కార్యక్రమము, 9—15 వాద్య సంగీతం: మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వలె 1—50 తె. వా., 2—00 అఖిలభారత నాటక కార్యక్రమము దోదిల్, సాయంత్రం: 7—00 తె. వా., 7—15 మెల్లిశై, 7—30 గీతమాలిక, 8—00 మద్రాస్ ఎ వలె, 9—15 ఢిల్లీ నుండి రిలే, 10—35 ప్రసార సమాప్తి.

జూన్ 30 నుంచి జనతా ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ

డివిజనల్ సూపరింటెండెంటు ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 27: మద్రాసు—హౌరాల మధ్య నడిచే 89, 90 నెంబరు రైళ్లను విజయవాడ వద్దనే ప్రస్తుతానికి నిలిపివేస్తారు. నెం 37, 38 రైళ్ళు ''జనతాఎక్స్‌ప్రెస్'' జూన్ 30 నుంచి తిరిగి నడుపుతారు'' అని డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్. శ్రీనివాసన్ తెలియజేశారు.

నిన్న ఇక్కడ జరిగిన డివిజనల్ రైల్వే వినియోగదార్ల సలహా సంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ సౌత్‌సెంట్రల్ రైల్వేకి చెందిన విజయవాడ డివిజన్‌లో తుపాను వల్ల, ప్రయాణీకుల రైళ్లు, గూడ్సు రైళ్లు నిల్చిపోయినందువల్ల 1,70,00,000 లు నష్టం వచ్చినదని అంచనా వేసినట్లుగా చెప్పారు.

నెం 37, 38 రైళ్లను అన్నవరం వద్ద నెం 45, 46 రైళ్లను శివడోలు వద్ద యాత్రికుల సౌకర్యార్థం ఆపాలని సలహాసంఘం సిఫారసు చేసింది.

రేణిగుంట—విజయవాడ ప్యాసెంజరును మచిలీపట్నం వరకూ పొడిగించాలని, సర్కార్ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచాలని కొన్ని స్టేషన్లలో చల్లటి నీటి యంత్రాలు అమర్చాలని మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఈ సమావేశం సూచించింది.

విదేశవ్యవహారాల్లో ఫ్రాన్సు స్వతంత్ర విధానం

పారిస్, జూన్ 27 : అమెరికా, రష్యాలు రెండింటితో స్నేహసంబంధాలు కలిగి ఉండడమే ఫ్రాన్సు విధానమని ప్రధాని జాక్విన్ చాబన్ డెల్మాస్ ప్రకటించారు. పార్లమెంటు సమావేశంలో ప్రసంగిస్తూ, అట్లాంటిక్ రక్షణ కూటమి విషయంలో బాధ్యతలు నెరవేరుస్తూనే సోవియట్ యూనియన్‌తో ఫ్రాన్సు సహకరించగలదని స్పష్టం చేశారు.

ప్రపంచ శాంతి ప్రధాన సహకారానికి వీలుగా ఫ్రాన్సు స్వతంత్ర విధానాన్ని అనుసరించగలదని వివరించారు.

బాంబు ప్రేలుడులో ఇద్దరి మృతి

కలకత్తా, జూన్ 27 : 24 పరగణా జిల్లాలోని ఒక ట్యుటోరియల్ కళాశాలలో బాంబులు తయారు చేయుచుండగా ప్రేలి యిద్దరు మరణించారు, మరి యిద్దరికి గాయాలు తగిలాయి. పోలీసు ప్రధాన కార్యాలయానికి నిన్నరాత్రి ఈ సమాచారం అందినది. బాంపా అనే పట్టణంలో ఈ సంఘటన జరిగింది.

ఈ సంఘటన తరువాత ప్రేలుడు పదార్థాలు లభించాయి. ఈ సందర్భంలో నక్సలైట్లు అని అనుమానిస్తున్న అయిదుగురిని పోలీసులు నిర్బంధించారు.

స్కూలు ప్రారంభం వాయిదా

విజయవాడ, జూన్ 27: గన్నవరంలోని సెయింట్ జాన్ హైస్కూలు, స్కూలు భవనం సంసిద్ధం కావటంలో కొంత ఆలస్యం తప్పని సరి అయినందు వలన జూలై 1 నుండి తెరువ వల్సిన స్కూలును జూలై 10 నుండి తెరుస్తారని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలియజేసు న్నారు.

పిల్లల చదువులు మనకో సమస్య కారాదు! నేడే శ్రీ గిరిజాగైడ్ తీసికోండి!
శ్రీ గిరిజాగైడ్స్ 3, 4, 5 తరగతులలకు మిక్కిలి ఉపయుక్తములు!

శాశ్వతం!
మీరు శాశ్వతమైన నల్లని పార్కర్ క్వింక్‌తో వ్రాయునప్పుడు అది నల్లపు తెలుపుతో శాశ్వతంగా నిలవుండును.

ఇంక్ అనకండి... క్వింక్ అడగండి
ది పార్కర్ పెన్ కంపెనీవారి ఉత్పత్తి
భారతదేశంలో తయారుచేయువారు. బెల్‌పార్క్ కంపెనీ లిమిటెడ్, బెంగుళూరు.

విలువైన వస్తువులను, అమూల్యములైన రాళ్లు, నగలు మొదలగు విలువైన వస్తువులను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా గాని, ఏర్‌మెయిలు ద్వారా గాని విదేశాలకు పంపటానికి ఈ సర్వీసు సహాయం చేస్తుంది. 'ఇన్సూర్డు బాక్సు' చెప్పబడిన నిబంధనలకు కట్టుబడి వుంతవలెను. ఎగుమతి చేయటానికి రిజర్వు బ్యాంకు అనుమతి ముందే పొందవలెను.

ఎగుమతిదారులారా!
మీ విలువైన వస్తువులను
సురక్షితంగా
ఇన్స్యూర్డు బాక్సు సర్వీసుద్వారా పంపండి

బరువు చెక్కతో చేసిన దయితే కనీసం 8 మి.మీ. మందం వుండాలి. లోహపు తయారీగా కూడా వుండవచ్చును. బరువు ఒక్క కిలోగ్రాము వరకు వుండవచ్చును.	పరిమాణము పొడవు 30 సె. మీ. వరకు వెడల్పు 20 సె. మీ. వరకు ఎత్తు 10 సె. మీ. వరకు	లోపల పెట్టదగిన కాగితాలు వస్తువుల పట్టీ. అడ్రసులు.
డాక్యుమెంట్లు కస్టమ్సువారి డిక్లరేషను, ఎగుమతికి చెందిన ఇతర పేపర్లు.	నిషేధము ఇవి చేర్చకండి (అ) బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, సెక్యూరిటీలు (ఆ) వ్యక్తిగతమైన లేక నడుస్తున్న వ్యవహారానికి చెందిన వుత్తరాలు, కాగితాలు.	ఛార్జీలు 250 గ్రా. వరకు రూ. 3 ప్రతి అదనపు 50 గ్రాములకు 60 పైసలు. రిజిస్ట్రేషను రుసుము 75 పైసలు ఫీమా రుసుము ప్రతి 500 రూ. లకు రూ. 1.25 ఏర్‌మెయిలుకు, ఏర్ సర్‌ఛార్జికి ముందే డబ్బు చెల్లించ వలసి వుంటుంది. అదేరుపు గల వుత్తరానికి గలరేటే సర్‌చార్జికి కూడా వుంటుంది.

భారత తంతి, తపాలా శాఖ

Swastik
బాద్‌షా
ఇవి ఒక్కటి మాత్రమే వి. వి. సి వారి కేజువల్ చెప్పులు సుఖముగా పట్టును.

ఉతికి, ధరించవచ్చును
చాలాకాలముకు పొదుపు
అన్ని కాలములకు అనువయినవి.
స్వస్తిక్ రబ్బర్, ప్రోడక్ట్స్ లిమిటెడ్, పూనా-3

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
...TANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ ★
Regd. No. H-4

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టి ఘనని ఆయుర్వేదౌషధములు సేవించుట వలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు, ఏజన్సీలు కలవు

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 177 విజయవాడ 29-6-1969 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

ఆంధ్రప్రభ చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో

	ఏజంటు ద్వారా రు. పై.	పోస్టుద్వారా రు. పై.
ఒక నెలకు	3—75	4—50
3 నెలలకు	11—25	13—40
6 నెలలకు	22—25	26—80
1 సంవత్సరానికి	44—50	53—60

ఈ రేటు చందా అడ్వాన్సుగా చెల్లించినవారికి మాత్రమే వర్తించును

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యం కాగల పరిస్థితి

తెలంగాణా మంత్రుల సామూహిక రాజీనామా ఫలితంగా క్లిష్ట ఘట్టం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జూన్ 28:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ, తెలంగాణా మంత్రులు యావన్మంది నేడు ఒక్కుమ్మడిగా తమ రాజీనామాలు సమర్పించడంతో, కేంద్ర పార్లమెంటరీబోర్డు బాధ్యత మరింత జటిలమైంది. ఈ సందర్భంలో కనీసం కొద్ది స్వల్పకాలమైనా, రాష్ట్ర శాసనసభను తాత్కాలికంగా రద్దుచేసి, రాష్ట్రపతిపాలనను ఆంధ్రప్రదేశ్‌లో విధించవలసిన పరిస్థితిని కేంద్ర నాయకులు నివారించలేకపోవచ్చు.

గతవారంలో కాంగ్రెస్ కార్యవర్గం, ఢిల్లీలో సమావేశమై తెలంగాణా సమస్యను పరిశీలించినప్పుడు, తెలంగాణా భవితవ్యంపై ప్రయోజనకరమైన చర్చలకు ప్రాతిపదికగా తక్షణం రాష్ట్రపతి పరిపాలనను విధించాలని ప్రత్యేకోద్యమ నాయకులు చేసిన అభ్యర్థనను కార్యవర్గం అంగీకరించలేదు.

అయితే, తెలంగాణా మంత్రులు యావన్మంది ఒక్కుమ్మడిగా రాజీనామాచేయడం వల్ల, శ్రీ బ్రహ్మానందరెడ్డి తరువాత వారసుడు ఒక వేళ తెలంగాణాకు చెందిన వ్యక్తి అయినా, అతనికి అధికారం బదిలీ జరిగే క్రమం అనుకున్నంత సుగమం కాకపోవచ్చు.

ఇక ప్రస్తుతం తెలంగాణా ప్రజల ధోరణిని బట్టి చూస్తే, ఆంధ్ర ప్రాంతీయుడు నాయకుడు కావడం కూడా అసాధ్యమైన విషయమే. అందుచేత పార్లమెంటరీబోర్డు, కాంగ్రెస్ కార్యవర్గం ఏ ప్రతిపాదనైతే తిరస్కరించిందో, దానినే సిఫార్సు చేయక తప్పని అడకత్తెర పరిస్థితిలో పడుతుంది.

డాక్టర్ చెన్నారెడ్డి, ఇతర ప్రజాసమితి నాయకుల అరెస్టువల్ల, వారిని రాజమహేంద్రవరం కారాగారంలో నిర్బంధించడం వల్ల ఈపరిస్థితి క్లిష్టంగా మారిందని ఇక్కడి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తమ ఉద్యమం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగలేదని, అందువల్ల ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం (పదవినుంచి వైదొలగడం) వల్ల మార్పేమీ వుండదని, ప్రజాసమితి తాత్కాలిక చైర్మన్ శ్రీ మదన్ మోహన్ ఇక్కడ పత్రికలవారితో అన్నారు.

అరెస్టయిన నాయకులను తెలంగాణా ప్రాంతానికి తరలించి వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

సరైన వాతావరణాన్ని ఏర్పరచేందుకు తక్షణమే రాష్ట్రపతి పాలనను రాష్ట్రంలో విధించినట్లయితే ప్రత్యేక తెలంగాణా కావాలన్న తమ కోరికపైన "అర్థవంతమైన సంభాషణ" ను కేంద్ర నాయకులతో జరిపేందుకు గాను ఆందోళనను విరమించడానికి సమితి ఇష్టపడుతుందని ఆయనన్నారు.

కేంద్ర నాయకులను కలుసుకునే నిమిత్తం శ్రీ మదనమోహన్ నాయకత్వంలో తెలంగాణా ప్రజాసమితి ప్రతినిధివర్గం ఢిల్లీకి వచ్చింది.

"ప్రత్యేక తెలంగాణాకు తక్కువైన పరిష్కారమేదీ క్లిష్ట స్థితిని పరిష్కరించలేదు" అని శ్రీ మదన్‌మోహన్ అన్నారు.

తెలంగాణా ఉద్యమానికి వ్యాపారస్థులవల్ల ధన సహాయం లభిస్తున్నదన్న విషయాన్ని ఆయన ఖండించారు. ఈ ఉద్యమం ప్రజలలోనే జనించిందని, ప్రత్యేక తెలంగాణా నినాదం నాయకులు 'ఇచ్చినది కాదని' ప్రజలే ఆ నినాదాన్ని ఇచ్చారని, నాయకులు దానిని మరువలేకున్నారని ఆయన అన్నారు.

ఢిల్లీలో ఈ ప్రజాసమితి నాయకులు శ్రీ చవాన్‌ను, ఇతర కేంద్ర నాయకులను కూడ కలుసుకో గలమని ఆశిస్తున్నారు.

జంట నగరాలలో తిరిగి కర్ఫ్యూ

హైదరాబాద్, జూన్ 28: నేటి రాత్రి 11 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు జంటనగరాలలో తిరిగి కర్ఫ్యూ విధించినట్లు ప్రకటించారు.

హైదరాబాద్, జూన్ 28: ఉస్మానియా యూనివర్సిటీని, దాని అనుబంధ కళాశాలలను తిరిగి ప్రారంభించే విషయమై పరిశీలించే నిమిత్తం జూన్ 30వ తేదీ ఉ. 10 గంటలకు ఉస్మానియా యూనివర్శిటీ సిండికేట్ అత్యవసరం సమావేశం జరుపుతున్నది.

కర్ఫ్యూ తొలగించిన పిమ్మట సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్, జూన్ 28: జంటనగరాలలో గతరాత్రి విధించిన కర్ఫ్యూను నేటి ఉదయం 7 గంటలకు రద్దుచేసిన పిమ్మట హైదరాబాద్‌లో ఉద్రిక్తత తగ్గి, షాపులను క్రమేపి తెరుస్తున్నా సికింద్రాబాద్‌లో మాత్రం ఉద్రిక్తత అలాగే వున్నది. నేడు సికింద్రాబాద్‌లో పూర్తిగా బంద్ జరిపారు. అయితే కొన్ని డిస్పెన్సరీలను మాత్రం తెరిచారు.

చెన్నారెడ్డి నాయకత్వానగల ప్రజాసమితి తెలంగాణా మంత్రుల భవనాలముందు ధర్నాకు ఉపక్రమించింది. అయితే తెలంగాణా మంత్రులంతా రాజీనామాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నివాసభవనానికి వెళ్ళడంతో సమితి ప్రదర్శకులలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది.

అయితే 350 మంది తెలంగాణా యన్. జి. ఓ. లు మధ్యాహ్నం తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ చొక్కారావు ఇంటి ముందు ఆయన ప్రత్యేక తెలంగాణాను బలపరచాలని కోరుతూ ధర్నా చేశారు.

తెలంగాణాను సందర్శించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవలసిందని తాను అధిష్ఠాన వర్గాన్ని కోరినట్లు ఆయన వారికి చెప్పారు.

సికింద్రాబాద్‌లోని మార్కెట్ స్ట్రీట్ రోడ్ల కూడలిలో ఆందోళన కారులకు పోలీసులకు మధ్య ప్రతిఘటన జరిగింది.

రోడ్లపై పెద్ద అడ్డాలను తొలగించడం జరిగింది. కాని రాష్ట్రపతి రోడ్డులో నిన్న ఆందోళనకారులు రెండున్నర మైళ్ళ మార్గంపై విసిరిన రాళ్ళు మొదలైన వాటిని ఈఉదయం తొలగించలేదు.

మార్కెట్‌స్ట్రీట్ క్రాస్ రోడ్డునుంచి ఘాస్మండి క్రాస్ రోడ్లవరకు అన్ని రోడ్లు రాళ్ళతో నిండివున్నవి. కార్లు మొదలైన వాటి రాకపోకలు నిలిచిపోయినవి.

సికింద్రాబాద్ నేటికి వరుసగా నాలుగు రోజులనుంచి షాపులు మూసివేయబడినవి.

ఘస్మండి క్రాస్ రోడ్లవద్ద రాష్ట్రపతి రోడ్డుపై తెలంగాణా ఆందోళనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాటీ చార్జి చేశారు.

ఉదయంనుంచి ఆరోడ్డుపై గుమి కూడుతున్న జనం రోడ్డు పొడవునా గల కాపలా పోలీసులపై రాళ్ళు రువ్వసాగారు.

అంతకుముందు కొట్లు మూసివేసిన షాపు యజమానులను వెళ్ళిపోవలసిందిగా పోలీసులు కోరారు. కానియజమానులువారిమాటనువినలేదు

శుక్రవారం రాత్రి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 28: శుక్రవారం రాత్రి రాజధానిలో కాళరాత్రి.

హైదరాబాద్‌లో, పరిసరాల్లోని ఆంధ్రులు నివసిస్తున్న వాడలలో అందరూ ప్రాణాలు గుప్పిటిలో పెట్టుకుని కంటికి కునుకు లేకుండా గడిపారు.

ముఖ్యమంత్రి రాజీనామా వార్తపై ఉత్సాహావేశాలతో ఉగ్రరూతలూగుతూ, లారీలలో, జనం గుంపులు మిన్నుముట్టేట్టు నినాదాలు చేస్తు విశృంఖల విహారం చేసారు.

ఆవేశపరులైన యువకులు ఆంధ్రుల వాడలలో లారీలలో విహరిస్తూ, విశృంఖలంగా తెలుగువారి ఆస్తులను, సామగ్రులను ధ్వంసం చేసారు. కొందరిపై చెయ్యి చేసుకున్నారు.

రాష్ట్రపతి రోడ్డులో ఆంధ్రుల దుకాణాలు, సంస్థలు విధ్వంసమైనాయి.

వ్యాపార సంస్థలను, దుకాణాలపై ప్రత్యేకంగా దాడులు జరిగాయి.

కవాడిగూడ, బోయిగూడ, చిలకలగూడ, రాష్ట్రపతి రోడ్డులో ఆంధ్రుల కుటుంబాలపై దాడులు జరిపారు.

కవాడిగూడాలో ఆంధ్రుల వసతి గృహాలను అగ్నికి ఆహుతి చేయడానికి కూడా యత్నం జరిగింది.

ఆలిండియారేడియో డాక్టర్లపై కూడా దాడిజరిగింది.

సికింద్రాబాద్‌లో కాల్పులు

హైదరాబాద్, జూన్ 28: నేటి సాయంత్రం సికింద్రాబాద్‌లో మార్కెట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయడానికియత్నించిన జనం గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

లాటిచార్జిలో కొందరు గాయపడినట్లు తెలుస్తున్నది.

ప్రాధాన్యంలేని చర్య

శ్రీ రామచంద్రారెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, జూన్ 28: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయడానికి నిర్ణయించినందున, తెలంగాణా మంత్రుల రాజీనామాకు ప్రాధాన్యత లేదని మాజీమంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయానికి, తెలంగాణా మంత్రుల రాజీనామాకు సంబంధం లేదని, ప్రాంతీయ కమిటీ చైర్మన్ శ్రీ జె. చొక్కారావు అన్నారు.

జకార్తాకు ప్రధాని రాక

జకర్తా జూన్ 28: జపాన్‌లో అయిదు రోజుల పర్యటనను ముగించుకొని ప్రధాని ఇందిరాగాంధి నేడు ఇండోనేసియా రాజధాని జకర్తా చేరుకొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు సుహార్తో స్వయంగా స్వాగతం చెప్పారు.

టోకియో, జూన్ 28: జపాన్ ఆర్థిక మంత్రి టాకియోఫ కూడా ఈ యేడాది డిసెంబర్‌లో భారతదేశం సందర్శించే అవకాశం ఉన్నది.

తెలంగాణా మంత్రులందరి రాజీనామాలు

ముఖ్యమంత్రిచే గవర్నర్‌కు సమర్పణ

'తెలంగాణాలో నేటి క్లిష్ట పరిస్థితి తాత్కాలికం మాత్రమే'

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణా ఈనాడు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి కేవలం తాత్కాలికమని, ఈ ప్రాంతం అపరిష్కృత సమస్యలన్నీ ఈ ప్రాంతం ప్రజల శ్రేయస్సుకు అనుగుణంగా తప్పక పరిష్కరం కాగలవని నేడు పదవులకు రాజీనామాలు ఇచ్చిన ఏడుగురు తెలంగాణా మంత్రులు తమ విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

వారు చేసిన ప్రకటన పూర్తి పాఠం ఇది:

"ప్రస్తుత పరిస్థితికి ఒక పరిష్కార మార్గాన్వేషణకు అనువగు వాతావరణం సృష్టించడం కోసం తన పదవికి రాజీనామాఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కొన్నాళ్ళ క్రితమే వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యాను, సహచరుల, పెద్దలసలహా పైనను ఆయన తన నిర్ణయాన్ని ఇన్నాళ్ళు అమలు పరచకుండా ఉన్నారు. శాంతి భద్రతల పరిస్థితి చాలావరకు మెరుగైన తరవాత, తగు చర్యలు, సమాలోచనలు జరిపిన తరవాతముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు అందజేశారు. ఈ చర్య, రాష్ట్రసమైక్యతను కాపాడుకుంటూనే తెలంగాణా ప్రాంతం సమస్యలను పరిష్కరించుకొడంలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్యలకు మార్గాన్ని సుగమం చేయగలదని మేము భావిస్తున్నాము. రాష్ట్ర సంపూర్ణ సమైక్యతను సాధించడానికి అవసరమగు మానసిక వాతావరణాన్ని సృష్టించేనిమిత్తం ప్రజలవశ్య పని చేయడానికి దీక్ష వహిస్తూ మేము మా రాజీనామాలను సమర్పించాము.

'గడచిన కొలది మాసాలలో తెలంగాణా ప్రజలు చాలా కష్టనష్టాలకు గురి అయినారు. తరచు హింస, దౌర్జన్యాలు చెలరేగడంవల్ల ఆర్థికంగా బాగా దెబ్బ తగిలింది.

ప్రజల నిత్య జీవితానికి భంగం కలిగింది. తెలంగాణాలాంటి వెనకబడి ఉన్న ప్రాంతం, ఇటువంటి కష్టనష్టాలను భరించజాలదు. కనుక ఇంకా ఇట్టి హింసా దౌర్జన్య కాండ తగదు. ఇంతటనైనా వాటికి స్వస్తి చెప్పాలి. మనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశాంత వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఈలోగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుకో వలసిన అవసరం ఎంతైనా కలదని మేము వొక్కి చెప్పదలచాము.

ఇందుకు సర్వ విధాల తోడ్పడవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణా ప్రాంతం సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవలసినదిగా అధిష్ఠాన వర్గానికి కూడా మేమువిజ్ఞప్తి చేస్తున్నాము."

కొత్త ఏర్పాట్లు జరిగేవరకు పదవులలో వుండవలసిందని సలహా

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్. జూన్ 28–

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తెలంగాణా మంత్రులందరూ, మొత్తం ఏడుగురు శ్రీయుతులు వి. బి. రాజు, జె. వి. నరసింగరావు, పి. వి. నరసింహారావు, శీలం సిద్ధారెడ్డి, కె. వి. నారాయణరెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం అలీ అన్సారి, అరిగె రామస్వామి నేటి ఉదయం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డికి సమర్పించారు.

రాష్ట్ర సంపూర్ణ సమైక్యతా సాధనకు ప్రజలలో అవసరమగు మానసిక వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేయాలని దీక్షవహిస్తూ తాము పదవులకు రాజీనామా సమర్పిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు.

నిన్న రాజీనామా చేసిన శ్రీ బి. వి. గురుమూర్తి, నేడు రాజీనామా చేసిన ఏడుగురు మంత్రుల లేఖలను ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి మధ్యాహ్నమే ఆమోదం నిమిత్తం గవర్నర్‌కు అందజేశారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పుడు 15 మంది సభ్యులున్నారు. వీరిలో తెలంగాణాకు చెందినవారు ఏడుగురు.

అసలు మంత్రివర్గంలో సభ్యులు 17 మంది. వీరిలో 9 మంది తెలంగాణాకు చెందిన వారు. క్రిందటి మార్చి ఆఖరివారంలో శ్రీ కొండాలక్ష్మణ్ రాజీనామా చేయడం జరిగింది. మరొకమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి నిన్న రాజీనామా చేశారు. దీంతో మంత్రివర్గ సభ్యులసంఖ్య 15 కు తగ్గిపోయింది. వీరిలో ఏడుగురు తెలంగాణాకు చెందినవారు

తెలంగాణా మంత్రులు నేటి ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాస భవనంలో కలుసుకుని తమ రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలు సమర్పించే ముందు వారు, తెలంగాణాలో రాజకీయ పరిస్థితిపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ ఏడుగురు మంత్రులూ తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నిన్ననే ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు భావించబడుతున్నది.

గతకొలదిరోజులుగా తెలంగాణా మంత్రులకు, తక్కిన శాసన సభ్యులకు మధ్య అనేక సమావేశాలు జరిగాయి. తెలంగాణామంత్రులు మూక ఉమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు.

రాజభవన్ ప్రకటన

హైదరాబాద్, జూన్ 28: రాజభవన్ నుండి నేడు ఈ దిగువ ప్రకటన వెలువడింది:

ఆంధ్ర మంత్రివర్గంలోని ఈ దిగువ ఎనమండుగురు మంత్రులు శ్రీయుతులు వి.బి. రాజు, జె.వి. నరసింగరావు, పి.వి. నరసింహారావు, కె.వి. నారాయణరెడ్డి, బి.వి. గురుమూర్తి, ఎస్. సిద్ధారెడ్డి, ఇబ్రహిం అలీ అన్సారి, అరిగె రామస్వామి సమర్పించిన రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి నేటి సాయంత్రం గవర్నరుకు అందజేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగిన అనంతరం వారి రాజీనామాలు ఆమోదించబడగలవని, అంతవరకు పదవులను కొనసాగించవలసినదిగా ముఖ్యమంత్రి సలహాను పురస్కరించుకొని గవర్నరు పై మంత్రులకు తెలియజేశారు.

రాష్ట్ర ప్రగతికి అంతరాయం

ముఖ్యమంత్రి రాజీనామాపై గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

గుంటూరు, జూన్ 28: ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి రాజీనామా విషయంలో ఆయన స్వంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలో నాయకుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నవి.

కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయడంవల్ల, రాష్ట్రంలో సమర్థమైన పరిపాలన దెబ్బతింటుందని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడగలదని అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా తరువాతనైనా తెలంగాణాలో ప్రశాంతి పరిస్థితి నెలకొన్నట్లయితే బాగుండేదని వారు అన్నారు.

ఎట్టకేలకు, ఇప్పటికైనా శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసాడని, రాజ్యసభ సభ్యుడు, స్వతంత్రపార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి అన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి, జనవరి ఫిబ్రవరి నెలల్లోనే ఈపని చేసి ఉంటే, ఈ ప్రాణనష్టాన్ని నివారించి ఉండేవారని ఆయన అన్నారు. బ్రహ్మానందరెడ్డి రాజీనామా తెలంగాణాలో ప్రశాంత పరిస్థితి నెలకొనడానికి దారితీయగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణా జటిల సమస్యను పరిష్కరించడానికి దోహదం చేయగలదని ఆయన అన్నారు.

ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొనడానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా దోహదం చేయగలదని ఆశిస్తున్నానని, శాసనమండలి సభ్యుడు శ్రీ జూపూడి యజ్ఞనారాయణ అన్నారు.

ప్రత్యేక తెలంగాణాను జనసంఘం అంగీకరించదని, అయితే తెలంగాణా ప్రజల న్యాయమైన కోర్కెలను తక్షణం పరిష్కరించ వలసిన ఆవశ్యకత ఉన్నదని ఆయన అన్నారు. హింసాత్మక ఆందోళన విరమించవలసిందిగా ఆయన తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కనీసం మూడు నెలలవరకైనా రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్థితి కల్పించిన తెలంగాణా మంత్రులను, మితవాద కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీ కె. నాగయ్య అభినందించారు.

శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసినందుకు ఆయనను అభినందిస్తూ, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామాను ఆమోదించిన తరువాత కాంగ్రెస్‌పార్టీ, ఆయన స్థానే ప్రత్యామ్నాయ నాయకుని ఎన్నుకొనజాలని పక్షంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి గవర్నరు ప్రతిపక్షాలను ఆహ్వానించాలని శ్రీ వావిలాల సూచించారు. శ్రీ రామానందతీర్థ నిరాహార దీక్ష జరుపుతున్నందుకు ఆయన అభినందించారు.

పోలీసు కాల్పులలో గాయపడిన ఒకవ్యక్తి మృతి

హైదరాబాద్, జూన్ 28: శుక్రవారం నాడు సికింద్రాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పులలో గాయపడిన 14 మందిలో ఒకరు నేటి సాయంత్రం గాంధిఆసుపత్రిలో మృతిచెందారు.

శుక్రవారం పోలీసు కాల్పులలో గాయపడి మృతి చెందిన వ్యక్తి పేరు శ్రీ బాద్దూలాల్ (19) అనీ, అతను హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీ కాశీరామ్ మేనల్లుడనీ తెలియవచ్చింది.

చిక్కడపల్లి, మలక్‌పేటల వద్ద లారీలలో జనంగుంపులు

హైదరాబాద్, జూన్ 28: చిక్కడపల్లి మలక్‌పేట కాలనీ ప్రాంతాలలో ట్రక్కులనిండా ఉన్న జనం అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. పోలీసులు ఆ ట్రక్కులను ఆపు చేసి వారిని చెదర గొట్టారు. కీలక ప్రాంతాల వద్ద ఇతర చోట్ల పోలీసు గస్తీ తిరుగుతున్నారు.

ఆంధ్రులలో విశ్వాసాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత తెలంగాణావారిదే

—శ్రీ కె. వి. రంగారెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణా ప్రజల ప్రస్తుత పోరాటం ఆంధ్ర ప్రజలపైన కాదని, ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి నేడిక్కడ అన్నారు. ఆంధ్రులలో విశ్వాసాన్ని కలిగించ వలసిన బాధ్యత తెలంగాణావారి కున్నదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే వేలకొద్ది ఆంధ్రులు తెలంగాణాలో నివసిస్తున్నారు. ఇతర వర్గాలవలె వారు నగరాలలో నివసించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలోకి కూడా వెళ్ళి వ్యవసాయం చేపట్టారు కూడా. ఆవిధంగా ఆంధ్రులు, తెలంగాణా వారు పరస్పర ప్రేమానురాగాలతో వుంటూ వచ్చారు.

"ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రులు వెళ్ళిపోతున్నారన్న వార్త నాకు మనస్తాపాన్ని కలిగించింది. అతిథి సత్కారానికి, మహారాష్ట్రులు, కర్నాటకంవారు, మార్వాడీలు, గుజరాతీలు తదితర ప్రాంతీయ వర్గాలంటే చూపే ప్రేమాదరాలకు తెలంగాణా ప్రజలకు (హైదరాబాద్) దేశవ్యాప్తంగా మంచి పేరు వున్నది.

ఆంధ్రుల మనస్సులలో ఎటువంటి భయాలు లేకుండా తొలగించేందుకు తెలంగాణా ప్రజలు కృషి చేయాలని, ఆవిధంగా వారు తాము గతంలో సంపాదించుకున్న మంచి పేరును నిలబెట్టుకోవాలని ఆయన తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా నాయకులను అరెస్టుచేసిన తరుణంలో నైనా రక్షణలనేవి "ఫార్సు" అని, వాటిని అమలుపరచాలని ఆలోచించడమే నిష్ఫలమని తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు గుర్తించాలని ఆయన అన్నారు. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు నారంతా ఐకమత్యంగా కృషి చేయాలని నేను కోరుతున్నాను" అని ఆయన అన్నారు.



అభిప్రాయ సేకరణ

అంబికా దర్బార్‌బత్తి వాడకపుదార్లు అయిన మా అభిమానులు ఎల్లరకు మా నమస్కారములు. ది 15—7—1969 లోగా మీ యొక్క అమూల్యమయిన జవాబు కొరకై ఈ ప్రకటన చేయటమైనది.

ప్రశ్నావళి:— తరచు పత్రికలలో వెలువడే మా ప్రకటనలవల్ల మీరు పొందిన అనుభూతిని వివరించుట (2) అంబికా దర్బార్ బత్తీలను మీరు ఎప్పటినుంచి ఉపయోగిస్తున్నారు. వాటి గురించి మీ అభిప్రాయము. (3) మీరివ్వబోవు అమూల్యమైన సలహా.

పై మూడు ప్రశ్నలకు మీరివ్వబోవు అమూల్యమయిన సమాధానములు అరటావునకు మించకుండా 15—7—1969 లోపల మాకు చేరులాగున పంపించండి. మీ యొక్క ఘనమయిన అభిప్రాయ సేకరణ నిమిత్తం ఈ ప్రకటన చేయటమయినది.

మీ ప్రియమయిన అంబికా దర్బార్ బత్తీ మీకు ఎల్లప్పుడు శుభాశీస్సులు అందిస్తూ యుంటుంది.

అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు:
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు (ఆంధ్రప్రదేశ్)

కృష్ణ.... రాధా! నామాట వింటావా వినవా?
రాధ.... వింటాను! కానినువ్వు నామాట వింటావో?
కృష్ణ.... ఏమిటది?
రాధ.... జన్మలో మరెవ్వర్నీ కొట్టనని ప్రమాణం చెయ్.
కృష్ణ.... కొడితే?
రాధ.... నిన్ను పెళ్ళిచేసుకోను
కృష్ణ.... ఎవర్నో ఎందుకే! నిన్నే కొడతాను.

గృహ నిర్మాణానికై దేవాలయ భూములు

మద్రాసు, జూన్ 28: రాష్ట్రంలో దేవాలయ ఎకరాలను గృహ నిర్మాణానికి పనికి వచ్చే స్థలాలుగా మార్చి వాయిదాల మీద కాని, అమ్మకంగాని ఇవ్వగలుతుందని తమిళ నాడు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఇక్కడ 'ఆంధ్ర ప్రభ' ప్రతినిధికి తెలియజేశారు.

రాష్ట్రంలోని ఒక యాత్రా కేంద్రం లోని యాత్రికులవల్ల దాదాపు పదిలక్షల రూపాయలదాకా రాబడి రాగా ప్రతినిధి తెలియజేశారు. పట్టణ ప్రాంతాలలోని అనాధి కాలపు దేవాలయాలకు ఎక్కువ కలిసిరా లేదు.

దీనివలన వచ్చిన ఆదాయంలో భవనాలను కట్టి అద్దెకు ఇవ్వడం జరుగుతుందని ఈపథకంవల్ల హిందూ దేవాదాయ ధర్మాదాయశాఖకు ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధి జరగగలదు.

ప్రస్తుతం ఈ స్థలాలలోని అద్దెదారులు తమ స్వంత ఖర్చులో ఇళ్లను కట్టుకొన్నారు. పట్టణ ప్రాంతంలోని దేవాలయ స్థలాలలో కొన్నిచోట్ల పెట్రోలు బంకులు కూడా ఏర్పడినవి.

ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకే పేటని ఇవ్వకున్న అద్దెదారులు కొనవచ్చునని తెలుస్తున్నది.

నలుగురు బాలికల దుర్మరణం

మధురై, జూన్ 28: రామనాడ్ జిల్లాలో ముదకులాథూర్ తాలూకాలోని ఒక పల్లెటూరిలో మట్టిగోడ క్రింద ఆడుకుంటున్న నలుగురు బాలికలు గోడకూలి దుర్మరణం పాలయ్యారు. వీరి వయస్సు 6 నుండి 12 సంవత్సరాలు లోపుమాత్రమే.



వాయిదాలమీద ట్రాన్సిస్టరు



ఆల్ వరల్డ్ 3 బాండ్ ''రాకీ'' (ట్రాన్సిస్టర్ గ్యారంటీతో) నెలసరి రు. 10— వాయిదా మీద ప్రతి పల్లెకు పట్టణానికి పంపుతాము.
ROCKY CO. (APV),
P.B. 1107, DELHI-6.

ఎం.డి.ఎల్.డి. గోపాలాచార్యులువారి
అయాణా
స్త్రీల ఆరోగ్య సౌభాగ్యానికి
1898 నుండి ప్రసిద్ధిగాంచినది
ఆయుర్వేదాశ్రమం
(ప్రైవేట్) లిమిటెడ్
100.జి.ఎస్. రోడ్. మదరాసు-17.

అమరనాథ్ స్పెషల్ యాత్రతో కూడిన కాశీ, కాశ్మీర్, బదరి, నేపాల్ ఉత్తరదేశయాత్ర 2—8—69 వారు రైల్వే సి. టి. టి. క్యారేజి మరియు 1 క్లాస్ క్యారేజిలో సహా వెళ్ళును.
వివరములకు:—
సీతారామ యాత్రా స్పెషల్
తిరుపతి,
ఫో. నెం. 209.



శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ శుద్ధ పౌర్ణమి
1969 జూన్ 29 ఆదివారం
పౌర్ణమి రా 2—12
మూల రా: 12—46 వరకు
వర్జ్యం ఉ 9—57ను 11—26 వరకు
వర్జ్యం రా॥ 11—17 ను 12—47 వరకు

బుద్ధికి శిక్షణ

ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతులను అందిపుచ్చుకోడానికి సాధకునకు బుద్ధికూడా ఒక సాధనమే. కాని, ఆ సామర్థ్యం దానికి అలవడవలెనంటే సరియైన శిక్షణ అత్యంతావశ్యకం. అట్టి శిక్షణానంతరమున గాని, దివ్య పరివర్తన పర్యంతమైన ప్రగతిని బుద్ధి అందుకోజాలదు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1969 జూన్ 29 ఆదివారం

ప్రధాని జపాన్ పర్యటన

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జపాన్ పర్యటన కొక ప్రత్యేకత ఉన్నది. ఆసియాఖండపు శాంత్యభ్యుదయాలకై సన్నిహిత భవిష్యత్తులో జపాను భారతదేశాలు కలిసి నిర్వర్తించవలసిన పాత్ర విశేషంగా ఉన్నదనుటకు సందేహం లేదు. దాని స్వరూప స్వభావా లెట్టివో ఇదమిత్థమని చెప్పడానికి ఇప్పుడేమీ అవకాశం లేకపోయినా, వాటిని ముందు ముందు క్రమంగా రూపింప జెయ్యడానికి ఒకవిధమైన అంకురార్పణం ఇప్పుడీ పర్యటన సందర్భంలో జరిగిన దనియే మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

అత్యద్భుతమైన వేగగలిగిన జాతి జపాన్ జాతి. పిట్టకొంచెమైనా కూత ఘనమన్నట్లు, కడుచిన్న దేశమైనా ఈ శతాబ్దారంభంలో జారుచక్రవర్తుల రష్యా వంటి బృహద్దేశమును చిత్తుగా ఓడించి అప్పట్లో పరదాస్యమున మునిగివున్న ఆసియాదేశముల కన్నింటికీ ఆదర్శజ్యోతియై వెలిసి వాటిలో ఉత్సాహశక్తులను రగుల్కొలిపింది. ఆధునిక పరిశ్రమలలోనూ వర్తక వ్యాపారాలలోనూ పాశ్చాత్యదేశాలతో పోటీపడి అవలీలగా వాటి నతిక్రమించే ఘనత దక్కించుకో గలిగినది ఆసియా ఖండములో జపాన్‌దేశ మొక్కటే.

దురదృష్టవశాత్తూ సామ్రాజ్యతృష్ణ చెలరేగి పెడత్రోవ పట్టించిన హేతువుచేత ద్వితీయ మహాసంగ్రామ కాలంలో జపాన్ హిట్లరుకుతోడై నిలిచి ప్రపంచాని కొక మహోపద్రవంగా పరిణమించిన మాట వాస్తవమే. కాని, తొలి అటంబాంబులమారణహోమముపర్యవసానంగా ఆ పీడకల అంతర్ధానమైపోయింది. భావి కాలంలో ఇక ఎన్నడూ అట్టి విపరీతమార్గాలు త్రొక్కగూడ దన్న గుణపాఠాన్ని జపాను నిండుమనస్సుతో చక్కగా అవగాహన చేసుకొన్నది. ప్రపంచంలోని శాంతి ప్రియదేశాలలో నేడు జపానొకటి.

మహాసంగ్రామా నంతర శిధిలములనుండి దేశాన్ని పునర్నిర్మాణం చేసుకొనడంలో జపాన్‌జాతి ప్రదర్శించిన శక్తిసామర్థ్యములు అత్యాశ్చర్య కరములు. జపాన్ పరిశ్రమలూ వర్తక వ్యాపారము ఇంద్రజాలసృష్టివలెతిరిగి అచిరకాలంలో విజృంభించాయి. వివిధరంగాలలో జపాన్‌పోటీకి అమెరికావంటి దేశాలు సైతం భయపడుతూవున్నవంటే అతిశయోక్తికాదు. ఎట్టి హీన పరిస్థితులలోనైనను అధైర్యపడక, అహోరాత్రములు కష్టించి పనిచేసి అభ్యుదయం సాధించడంలో జపాన్‌దేశీయునికి గల దీక్షా దక్షతలే దీనికి కారణం. ఈ విషయంలో భారతదేశం జపాన్‌నుండి నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది.

తాను అభ్యుదయం అందడమే కాక ఇతరదేశాల అభ్యుదయానికి విరివిగా తోడ్పడగలస్తోమత కూడా ఈ నాడు జపానుకు సమృద్ధిగా అమరివున్నది. భారతదేశ అభ్యుదయ ప్రణాళికలకు లోగడ తోడ్పడిన దేశాలలో జపానును కూడా పేర్కొనక తప్పదు. అయితే కొన్ని ప్రాజెక్టుల నిమిత్తంగా ఇవ్వబడుతూవచ్చిన యీ ఆర్థికసహాయం గత మూడుసంవత్సరాలుగా నిలిచిపోవడం సంభవించినది. జపానుకు తీర్చవలసిన ఋణాలు వాయిదాల ప్రకారంచెల్లించే విషయమున భారతదేశం పెక్కుఇబ్బందుల నెదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడినవి. కాని, నేడు భారత ప్రధాని పర్యటనం ఈ చిక్కులను కొంతవరకు విడదీయగలిగినదని చెప్పుకోవచ్చు. విశాఖపట్టణంలో క్రొత్త హార్బరు నిర్మాణంవంటి బృహత్పథకాలకు జపానుతోడ్పాటు లభించే సూచనలు దృఢపడినాయి. ఋణ తీర్మానాలవిషయంలో కొన్ని ప్రత్యేక సదుపాయాలను భారతదేశానికి కల్పించడానికైతం జపాను అంగీకరించింది. ఇదిగాక, కొన్ని ఆసియా దేశాలలో జపాను భారత దేశాలు కలిసి ఉమ్మడి పరిశ్రమలనుకొన్నింటిని స్థాపించే అవకాశాలు ఏర్పడడమనేది ప్రత్యేకించి చెప్పుకోదగిన విశేషం.

భారత ప్రధానిని జపాను ప్రజలు అఖండగౌరవంతో సమ్మానించారు. ఆమె గౌరవార్థమై జరిపిన వివిధసమావేశములందు సముక్తికముగాఆమె చేసిన ప్రసంగములు శ్రోతలను ముగ్ధులను గావించాయి. జపానువారి హృదయాలలో భారత దేశపుమూర్తి మరింత ప్రస్ఫుటంగా ప్రకాశించి ఉభయదేశాలసహా సన్నిహితం చెయ్యడానికి ఈ పర్యటనం ఎంతగానో ఉపయోగ పడిందని చెప్పవచ్చు. జపాను భారత దేశాలకేగాక మొత్తం ఆసియా ఖండానికే ఈ పరిణామం ఎంతైనా శుభప్రదం.

ఆసియా ప్రాంతంనుంచి బ్రిటను, అమెరికాలు వైతొలగిపోయిన అనంతరం ఆసియాలో రక్షణ సంబంధమైన ఖాళీ ఏర్పడినప్పుడు ఆసియా రక్షణకోసమై ఆసియాలోని దేశాలు పరస్పరం సహకరించుకోవాలనీ ముఖ్యంగా జపాను భారతదేశాలమధ్య ఈసహకారం పెంపొందడం ఆవశ్యకమనీ శ్రీమతి ఇందిరాగాంధి ఈ ప్రసంగాల సందర్భంలో ఒక సూచన చేశారు. దీనిమీన విశేషంగా చెప్పుకోవలసినది ప్రస్తుతం ఏవిధాలేక పోయినా, అచిరకాలంలో ఈ సహకారపు స్వరూప స్వభావాలను తీర్చిదిద్దే సంప్రతింపులు కొనసాగితే ఆసియా ఖండానికది ఎంతైనా శుభప్రదం కాగలదనడానికి సందేహం లేదు.

ప్రజాసమితి బాధ్యత

శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా వల్ల పరిస్థితులలో రావలసినమార్పు రాలేదు. తెలంగాణా ప్రజా సమితిఆందోళనను విరమించలేదు. రాజధాని నగరంలోనూ, తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతాలలోనూ అల్లర్లు సాగుతూనే వున్నవి. విధ్వంసచర్యలను విరమించలేదు. రాజధానిలో ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయం తరువాత ప్రదర్శనలు, అరాచక చర్యలు తీవ్రమై కర్ఫ్యూ విధించవలసిన అవసరం ఏర్పడింది. తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు ఆందోళనను విరమించే సూచనలు కన్పించడంలేదు. ప్రజాసమితి ప్రదర్శిస్తున్న ఈ వైఖరి తెలంగాణా సమస్యకు పరిష్కారమార్గాలను ప్రశాంత పరిస్థితులలో అన్వేషించే అవకాశం లేకుండా పోతున్నది.

నాయకులు నిర్బంధంలోవున్నందువల్ల ఆందోళన విరమణకై నిర్ణయంతీసుకొనడం సాధ్యంకాదని, ప్రస్తుతం ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు వాదింపవచ్చును. నాయకులు నిర్బంధంలోవున్నా, ఆందోళనను కొనసాగించే అధికారం గలవారికి, పరిస్థితులను గమనించి ఆందోళనను తాత్కాలికంగా విరమించే అధికారంకూడా వుంటుంది. జులై 1 వ తేదీన కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు, 6 వ తేదీన రాష్ట్ర శాసన సభల కాంగ్రెస్‌పక్ష సమావేశాలు జరుగనున్నందున, ఈ సమావేశాల్లో సరియైన నిర్ణయాలు జరగడానికి వీలుగా ప్రజాసమితి ఆందోళనను విరమించడం, తెలంగాణా యన్. జి. ఓ. లు సమ్మెను ఉపసంహరించడం అవసరం.

ముఖ్యమంత్రి పదవినుంచి శ్రీ బ్రహ్మానందరెడ్డివైతొలగేనిర్ణయం వచ్చిన తరువాత తెలంగాణా ప్రజా సమితి ఆందోళనను సాగించడం సబబుకాదు, సమర్థనీయంకాదు. నాయకుల ఆదేశానుసారం సాగుతూవున్న వుద్యమంగా ఈ ఆందోళన కన్పించడంలేదు. దుర్జన్యచర్యలకు దిగక, ఉద్యమాన్ని ప్రశాంతంగా కొనసాగించాలని, ఆంధ్రప్రాంతం వారిపై అకృత్యాలు జరపరాదనీ, డాక్టర్ చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్ ప్రభృతులు చేసిన విజ్ఞప్తులను ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వారు పాటించినట్లు కన్పించదు. ఈ పరిస్థితులలో తెలంగాణా ప్రజాసమితి ఉద్యమాన్ని విరమించాలనే నిర్ణయం తీసుకునేందుకు నిర్బంధంలో వున్న నాయకులు విడుదల కావాలనే వాదం అంత సహేతుకంగా కన్పించదు.

ముఖ్యమంత్రిపదవినుంచి వైదొలగడానికి నిర్ణయించుకోవడంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి బాధ్యత తీరలేదు, తీరదు. తెలంగాణా ప్రజా సమితి నాయకులను నిర్బంధించడం, పెద్దలసలహా పొందిన తరువాతనే జరిగిందని శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. అలాగే రాజీనామా నిర్ణయం సందర్భంలోనూ కాంగ్రెసు అధ్యక్షునితోనూ, ఉప ప్రధాన మంత్రితోనూ వారు సంప్రతింపులు జరిపారు. అలాగే నాయకుల విడుదల విషయంలోనూ కాలహరణం లేక శ్రీ బ్రహ్మానందరెడ్డి వెంటనే ఒకనిర్ణయానికి రావలసి ఉంటుంది. ఆందోళన విరమణ విషయంలో తెలంగాణా ప్రజాసమితి నాయకుల అభిప్రాయం తెలిసినదే. ముఖ్యమంత్రి వైదొలగినా, రాష్ట్రపతి పాలన విధించేవరకూ ఆందోళన సాగించక తప్పదని డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు స్పష్టంచేసి ఉన్నారు. రాష్ట్రపతి పాలనను విధించవలసిన అవసరంగాని, విధించడానికి అవకాశంగాని లేదు. ఈ పరిస్థితులలో నిర్బంధంలోవున్న తెలంగాణా ప్రజాసమితి నాయకులను విడుదలచేసినా, చేయకపోయినా పరిస్థితులలో మార్పువచ్చే అవకాశం లేదు. అయితే నాయకులను విడుదల చేయడంవల్ల ముఖ్యమంత్రి, తెలంగాణా సమస్య సమగ్ర పరిశీలనకు అవసరమైన ప్రశాంత పరిస్థితులను కల్పించవలసిన బాధ్యతను పూర్తిగా తెలంగాణా ప్రజాసమితి మీదనే వుంచినవా రౌతారు.

జులై 1 తేదీన జరిగే పార్లమెంటరీబోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి రాజీనామామీదనేకాక, రాజీనామా ఆమోదించిన తరువాత తీసుకోవలసిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. తెలంగాణా నాయకులతో చర్చలు జరపక అధిష్టానవర్గం ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు లేవు. కనుక నిర్బంధంలోవున్న నాయకులను వెంటనే విడుదల చేయడం వాంఛనీయంగా కన్పిస్తున్నది. నాయకుల నిర్బంధం, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేకాని, వారి విడుదల శాంతిభద్రతలకేకాక, రాజకీయపరిణామాలకుకూడాసంబంధించిన సమస్య కనుక ముఖ్యమంత్రి శీఘ్రంగా ఒకనిర్ణయానికి రావలసి వుంటుంది. ఈ లోగా తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు నాయకుల విడుదలకుపిలుపుగా ఆందోళనను తాత్కాలికంగానిలుపుదల చేయడం అవసరం. ఇది జరగని పక్షంలో ప్రతిష్ఠంభన తొలగే మరో అవకాశాన్నికూడా వీరు వ్యర్థంచేసుకున్నవా రవుతారు.

స్వర్గీయ విక్రమదేవ వర్మకు జోహార్లు

శతజయంతి సభలో శ్రీ బులయ్య ప్రసంగం

విశాఖపట్టణం, జూన్ 28: కళాశాలలన్నీ పునః ప్రారంభమై తరువాత వచ్చే ఆగస్టు నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, జయపూర్ మహారాజా స్వర్గీయ విక్రమ దేవవర్మ శతజయంత్యుత్సవాలను సముచితంగా జరుపుతుందని యూనివర్సిటీ వైస్—చాన్సలర్ శ్రీ ఎల్. బుల్లయ్య నేడు ఇక్కడ శతజయంత్యుత్సవాల సందర్భంలో జె.వి.డి. సైన్సు కాలేజి శ్రీ విక్రమ దేవవర్మ విగ్రహాన్ని పూలమాలాలంకృతులను చేస్తూ అన్నారు.

ప్రస్తుతం కాలేజీలు మూసి వేయబడి వున్నందునను, కొందరు విద్యార్థులు ఇంకా పరీక్షలలో నిమగ్నులై వున్నందునను నేడు ఈ ఉత్సవాలు జరుప జాలక పోయామని శ్రీ బుల్లయ్య అన్నారు. ఈ సంవత్సరం ఉత్సవాలు జరపడానికి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఒక కమిటీ నియమింప బడిందన్నారు. ఈ విశ్వవిద్యాలయమునకు మహారాజా అనిర్వచనీయమైన సహాయం చేశారనీ, శీఘ్రగతిని సైన్సు, టెక్నాలజీ కాలేజీ అభివృద్ధి పొందడానికి ఆయనే కారణమనీ శ్రీ బుల్లయ్య అన్నారు.

ఐదు పర్యాయములు వరుసగా విశ్వవిద్యాలయంప్రో చాన్సలర్‌గావున్న శ్రీ విక్రమ దేవవర్మ గొప్పకవి, రచయిత అని ఆయన అన్నారు. విశ్వ విద్యాలయం ఆయన ప్రతిభను గుర్తించి 'కళాప్రపూర్ణ' బిరుదము, గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించినది.

శత జయంత్యుత్సవాల నిర్వహణకుఏర్పాటు చేయబడిన కమిటీ ఒక సావనీర్‌ను ప్రచురించడమేగాక, ఆయన రచనలను పునర్ముద్రించ బేస్తుందని శ్రీ బుల్లయ్య అన్నారు.

మద్రాసు, జూన్ 28: కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు సమావేశానికి హాజరయ్యే నిమిత్తం శ్రీ కె. కామరాజ్ జూలై 1వ ఇక్కడనుంచి ఢిల్లీకి బయలుదేరి వెడుతున్నారు.

రు. 200 కోట్ల నిధితో పట్టణాభివృద్ధి పథకం

బరోడా, జూన్ 28: దేశంలోని 28 మునిసిపల్ కార్పొరేషన్ల క్రింద పట్టణ అభివృద్ధి, గృహనిర్మాణ కార్యక్రమాలకుగాను రు. 200 కోట్ల రివాల్వింగ్‌నిధి పథకానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి ఇచినట్లు బరోడా మేయర్ డాక్టర్ ఠాకూర్ భాయిపటేల్ నిన్న ఇక్కడ పత్రికావిలేఖరులకు తెలియజేశారు.

డాక్టర్ పటేల్ ఢిల్లీలో ఉపప్రధాని, ఆర్థికమంత్రి అయిన శ్రీ మురార్జీదేశాయ్‌ని, కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కె. కె. షాను కలుసుకుని సంభాషణలు జరిపిన పిమ్మట ఇక్కడికి తిరిగివచ్చారు.

ఈ పథకం 1970 ఏప్రిల్ నుంచి అమలులోనికి రానున్నట్లు ఆయన చెప్పారు.

వివిధ కార్పొరేషన్ల ప్రతిపాదనలనుఖరారు చేసి, అందజేయవలసినదిగా రాష్ట్రప్రభుత్వాలను కోరడం జరిగినదని ఆయన అన్నారు.

గత అక్టోబరులో న్యూఢిల్లీలో అఖిల భారత మేయర్ల కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు ఈ పథకాన్ని డాక్టర్ పటేల్ మొదట ప్రతిపాదించారు. తరవాత జనవరిలో జరిగిన బరోడా సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించవలసినదిగా కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవంగా ఒకతీర్మానం చేయుడం జరిగింది.

హోంమంత్రిత్వశాఖ అభ్యర్థనకు తిరస్కృతి

కలకత్తా, జూన్ 28: దుర్గాపూర్ ప్రాంతంలో కేంద్ర పోలీస్ దళాల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించడానికి మరొక 100 ఎకరాలు ఇవ్వవలసిందిగా కేంద్ర హోంశాఖ చేసినఅభ్యర్థనను నిన్న పశ్చిమ బెంగాల్‌మంత్రి వర్గం త్రోసిపుచ్చింది.

1966లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఖరీదుచేసే 198 ఎకరాలను దీనికింద కేటాయించడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి అదనపు ఖర్చు భరించలేదని ఈ సందర్భంలో పూర్వం కేటాయించిన 198 ఎకరాల స్థలం సరిపోలదని మంత్రివర్గం అనుకొన్నట్లు తెలుస్తున్నది.

బాష్పవాయు ప్రయోగం

భోపాల్, జూన్ 28: ప్రభుత్వ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రదర్శనలు జరిపిన కార్మికులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగంతో పాటు, గాలిలో తుపాకులు పేల్చారు. దీనికి ముందు రెండువేలమంది కార్మికులు పోలీసు వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు.

తరవాత జరిగిన సంఘర్షణలలో ఫ్యాక్టరీ అధికారులతోసహా 40 మంది పోలీసులకు గాయాలు తగిలాయి.

పార్టుటైం నర్సులుగా వివాహిత స్త్రీలు

డాక్టర్ రాఘవేంద్రరావు సూచన

విశాఖపట్నం, జూన్ 28: వివాహితులైన స్త్రీలను పార్ట్‌టైమ్ నర్సులుగా నియమించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆంధ్ర మెడికల్ కాలేజీ అసెంబ్లీ హాలులో నేడు జరిగిన విశాఖ జిల్లా విభాగం, నర్సుల అసోసియేషన్ తొలి వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలివరకూ వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసి ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కాలేజీకి నూతన ప్రిన్సిపాల్‌గా నియమింపబడిన డాక్టర్ డి. రాఘవేంద్రరావు చెప్పారు.

ముగ్గురు పేషంట్లకు ఒక నర్సు చొప్పున ఉండేవిధంగా ఆసుపత్రులలో నర్సుల సంఖ్యను పెంచేవిషయం కూడా పరిశీలనలో ఉన్నదని ఆయన చెప్పారు. నర్సులను ఒక వార్డులో ఉన్నవారిని మరొక వార్డుకు బదిలీచేయరాదని, ముఖ్యంగా స్పెషలైజుడు వార్డులలో నర్సులను ఆవిధంగా బదిలీచేయరాదని ఆయన అన్నారు.

బీదవారికి, రోగగ్రస్తులకు సేవచేయుటలో అధిక శ్రద్ధవహిస్తూ, తమకు లభించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమావేశానికి ప్రారంభోత్సవంచేసిన పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం నర్సులను కోరారు.

అధ్యక్షత వహించిన డాక్టర్ హెచ్. ఎమ్. లాజరస్ నర్సు వృత్తి విశిష్టతను, ఆవశ్యకతను గురించి నొక్కిచెప్పారు.

కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండెంటు శ్రీ బి. షణ్ముఖేశ్వరరావు నర్సులసంఖ్య పెంచాలన్న ప్రతిపాదనను, వివాహిత స్త్రీలను పార్ట్‌టైమ్ నర్సులుగా నియమించాలన్న సూచనను సమర్థించారు. కింగ్ జార్జి ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంటు శ్రీమతి ఆర్. ఎస్. అబ్రహాం స్వాగతం చెప్పారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో నర్సుఉద్యోగాలఖాళీలు చాలా భర్తీ కాకుండా ఉండిపోయాయన్న విషయాన్ని జిల్లావిభాగం చైర్మన్ శ్రీమతి హెచ్. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తావించారు. వైద్య సర్వీసుల రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ ఎం. వి. రమణమూర్తి నర్సులు తమ హక్కుల అమలుతో పాటు తమ కర్తవ్యాన్నీ బాధ్యతనుకూడా గుర్తించాలని అన్నారు.

అసోసియేషన్ కార్యదర్శి స్టీఫెన్స్ వార్షిక నివేదిక సమర్పించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంటు శ్రీమతి విశ్వేశ్వరీశివరామన్, అసోసియేషన్ కోశాధికారి శ్రీమతి ఎల్. కె. రామకృష్ణ కూడా ప్రసంగించారు.

కృష్ణపట్నంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి

కేంద్రప్రభుత్వంభారీఎత్తున చేపట్టనున్నదని శ్రీవెనిగళ్లవెల్లడి

గూడూరు, జూన్ 28: కృష్ణపట్నంలో కేంద్రప్రభుత్వం చేపల పరిశ్రమను ఉన్నత ప్రమాణంలో చేపట్టి వృద్ధిచేయ బోతుందని, చెరువులలో, వాగులలో అధికోత్పత్తి రకం చేపలను పెంచి మత్స్యపరిశ్రమను వృద్ధిచేయాలని రాష్ట్ర మద్యనిషేధశాఖ, మత్స్యశాఖామంత్రి శ్రీ వెనిగళ్లసత్యనారాయణ ఇటీవల గూడూరు, సూళ్ళూరుపేటలలో పర్యటించిన సందర్భంలో అన్నారు. ఆయన చేపల శీతల గిడ్డంగినిగూర్చి ప్రస్తావిస్తూ గూడూరులో మంచి మార్కెట్‌వస్తే తప్పక నెల్లూరు శీతలగిడ్డంగి నుండి 'వన్' గూడూరుకు వచ్చే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

మద్యపాన నిషేధాన్ని గురించి మంత్రి శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సమస్యను ఎలా పరిష్కరించి, ఏవిధంచేయవలయునో అర్థమువడంలేదని, కావుసారాయిని ప్రజలు విరివిగా త్రాగుతున్నారని, దానిపై నిషేధం సడలిస్తే ప్రభుత్వానికి రు. 25 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. లైసెన్సులు రెన్యూవలు అధికారాలు కలెక్టర్లకు ఇవ్వ చెప్పామని కూడా ఆయన అన్నారు.

ఏ సమస్యనైనా తెలుసుకోవడంలో ప్రత్యేకత లేదని, దాన్ని పరిష్కరించడంలోనే సరియైన ప్రత్యేకత ఉన్నదని, పంచాయతి సమితులు, జిల్లాపరిషత్తులు ప్రభుత్వం 'ఆర్థిక లేమి' వల్ల చెప్పుకోదగ్గకార్యాలు చేయలేని స్థితిలో ఉన్నదని, వరదబాధితులకు ప్రభుత్వం శక్తికిమించిన సహాయం చేస్తున్నదని, పూర్తి సహాయం దైవమేచేయాలని ఆయన అన్నారు. మన ఆర్థిక విధానం బాగుపడాలంటే పరిశ్రమలు వర్ధిల్లాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించందే దేశంలో శాంతి ఉండదని మంత్రి శ్రీ సత్యనారాయణ అన్నారు.

గూడూరు పంచాయతీ సమితి సర్వసభ్య సమావేశం జూన్ 25 వ తేదీన జరిగింది. సమితి అధ్యక్షుడు శ్రీ కుమారస్వామిరెడ్డి మంత్రి శ్రీ వెనిగళ్లసత్యనారాయణకు స్వాగతం చెప్పారు. రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ జాకిర్‌హుస్సేన్ మృతికి సంతాపం ప్రకటించారు. వరద బాధితులపట్ల సానుభూతిని తెలిపారు. వరదబాధితులకు విరివిగా విరాళాలు పంపవలసిందిగా ఆయన సమావేశం సభ్యులనుకోరారు. సోమశిల ప్రాజెక్టు ఆవశ్యకతను, డామ్ ఎత్తునుగురించి తెలుపుతూ మద్రాసు ప్రభుత్వానికి సోమశిల నీరు వదలడం అక్రమమని ఆయన అన్నారు. గూడూరులోని ప్రభుత్వ దీవా ఆస్పత్రి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి శ్రీ కుమారస్వామిరెడ్డి అభినందన తెలిపారు. సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి, శ్రీ జి. సి. కొండయ్య, శ్రీ పి. వి. రాఘవరెడ్డి (ఎం. ఎల్. సి), వెంకటగిరియువరాజా, గూడూరు, వెంకటగిరి శాసన సభ్యులు శ్రీయుతులు వేమారెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ వెంకట సుబ్బయ్య, ఏనుపులేటి సిద్ధయ్య నాయుడు, డాక్టర్ సుంకరరామిచంద్రరావు తదితరులు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జి. సి. కొండయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం ఎంతో పురోభివృద్ధి సాధించిందని అన్నారు. సోమశిల, తెలంగాణా, నక్సలైట్లను గురించి ఆయన వివరించారు. సమితి ఉపాధ్యక్షుడు శ్రీ వజ్జాసుందరరామిరెడ్డి వందన సమర్పణ చేశారు.

'షా' మైకాగని సందర్శన

ప్రపంచ ప్రఖ్యాతమైన 'షా' మైకా గనిని మంత్రి శ్రీ సత్యనారాయణ సుమారు 50 అడుగులలోతువరకు వెళ్ళి సందర్శించారు. కృష్ణా మైనింగు, షా మైనింగ్ యజమాని శ్రీ గోగినేని గిరిబాబు మంత్రికి స్వాగతం పలికారు. మైకా వర్తకప్రముఖులు శ్రీ గోగినేని వెంకటేశ్వరరావు మంత్రికి మైకా గని పనిచేసే విధానం తెలిపారు.

సూళ్ళూరుపేటలో కాంగ్రెస్ కార్యకర్తల సభ

సూళ్ళూరుపేటలోని సమితి పాటశాలలో కాంగ్రెస్ కార్యకర్తల సభ జరిగింది. సమితి అధ్యక్షుడు శ్రీ వై. రామకృష్ణారెడ్డి మంత్రి శ్రీ వెనిగళ్ల సత్యనారాయణకు, జిల్లా నాయకులకు స్వాగతం చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి, శ్రీ జి. సి. కొండయ్య మున్నగువారు సభకువచ్చారు. వెనుకబడిన తమప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సమితి అధ్యక్షుడు కోరారు. శ్రీ గోపాలకృష్ణారెడ్డి వెంకటగిరి సమితి అధ్యక్షుడు శ్రీ వి. జి. కె. యాచేంద్ర, శ్రీమతి రేబాలదమయంతిదేవి, కాంగ్రెస్ కార్యకర్తలను పుద్దేశించి మాట్లాడారు.

మంత్రి శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను, ఇటీవల గుంటూరు, కృష్ణా, ఖమ్మంలలోని బీభత్సం, తెలంగాణా పోరాటంవల్ల వాటిల్లిన నష్టం మన ప్రభుత్వ ఆర్థికవిధానాన్ని ఎంతో క్రుంగ తీసిందని, నిధులన్నిటిని అందుకు ఉపయోగించామని అన్నారు. పులికాట్ లేక్ షెల్‌కై మార్కెట్ సొసైటీని ఏర్పరుస్తామని ఆయన అన్నారు. తెలంగాణాలో దుశ్చర్యలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. శ్రీ జి. సి. కొండయ్య మాట్లాడుతూ స్వరాజ్యాన్ని కాపాడుకొనడానికి శక్తియుక్తులు ప్రదర్శించాలని అన్నారు. శ్రీ రామకృష్ణారెడ్డి వందన సమర్పణ చేశారు.

రామతీర్థంలో బహిరంగసభ

నెల్లూరుజిల్లా రామతీర్థం గ్రామాన్ని మంత్రి శ్రీ వెనిగళ్ల సత్యనారాయణ సందర్శించడానికి వచ్చిన సందర్భంలో బహిరంగ సభ జరిగింది. ప్రభుత్వం మత్స్య పరిశ్రమను అభివృద్ధి పర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నదని, అందువల్ల ఎంతో మందికి జీవనోపాధి కల్గుతున్నదని మంత్రి శ్రీ సత్యనారాయణ అన్నారు. ఆయన కొత్తపూడి, పెద్దపాలెం, మున్నగు గ్రామాలను సందర్శించి, అక్కడిప్రజల యోగక్షేమాలను విచారించారు. ఆ గ్రామస్థులు రోడ్డును, బకింగ్‌హామ్ కాలువకు వంతెనను ఏర్పాటుచేయాలని కోరారు. మంత్రి అందుకు అంగీకరిస్తూ, సహాయాన్ని చేయగలనని అన్నారు. మత్స్యపారిశ్రామిక కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ రంగయ్య మంత్రికి రు. 116 లు చెక్కును వరద బాధితుల సహాయార్థం సమర్పించారు.

బహిరంగ సభకు శ్రీ కంపాటి వెంకట రెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి, శ్రీ జి. సి. కొండయ్య కూడా వివిధ విషయాలపై మాట్లాడారు.

కోదాడువద్ద సరుకు లారీ దగ్ధం

కోదాడు, జూన్ 28: ఇక్కడకు సుమారు మూడు మైళ్ళ దూరంలో జూన్ 25 వ తేదీ అర్ధరాత్రివేళ ఒక సరుకుల లారీని కొంతమంది అజ్ఞాత వ్యక్తులు పట్టుకుని నిప్పంటించారు. ఈలారీ విజయవాడనుండి ఖమ్మం వెళుతూవుంది. సుమారు రు. 30 వేల విలువగల సరుకులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నది. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతున్నది. (మ. వి.)

ఆత్మావలోకనం

“మహా వారికిపట్టుదలఎక్కువండీ! అందువల్ల వాలా చిక్కుగా ఉంది. అంతా 'వన్ వే ట్రాఫిక్' అంటులో బోలెడు డైవర్షన్లు'' అని ఒక ఇల్లాలు విసుర్కుంచింది భర్తను.

ఇలాంటి వాళ్లనే 'మంకుపట్టు శంకరయ్య' లంటారు. వీళ్లు ధర్మానికి తావివ్వరు. విషయాన్ని చర్చించడానికి పూనుకోరు. “నువ్వు చెప్పింది తప్పయ్యా ?' అని చెప్పులు పైకెత్తి చూపించినా పూరుకోరు.

“కాదు, అలా జరిగి తీరవలసిందే ?... బ్రహ్మ రుద్రులు వచ్చి చెప్పినా నే వినేది వుండదు ...'' అని తమపంతాలు వెల్లడిస్తూ వుంటారు.

ఇలాంటి సందర్భాలలో “బ్రహ్మరుద్రులు చెప్పినా వినకపోతే నీ ఖర్మము నువ్వు అనుభవించు ... లేదా మొండి శిఖండిగా ఘనీభవించు'' అని ఇతరులు వదిలివెయ్యడం ఉత్తమమార్గం.

ఎనుబోతును పొగిడితే కామధేనువనుకొని...

అంతేగాని “మీరు రలా పట్టుపడితే ఎలా ? కొంచెం వెనకా ముందులు ఆలోచించండి ... పట్టుదల కొంచెం తగ్గించుకోండి ... మీ ఉదారగుణం ప్రదర్శించండి' అంటూ బ్రతిమాలడం ప్రారంభిస్తే ఏకు మేకుగా మారి పోవడం జరుగుతుంది. ఎనుబోతును పొగిడితే కామధేనువు ననుకొని గంగడోలు పూగించి గర్వపడుతుం దనే సామెత వుండిగా మనకు...

కొందరు తమకు సంబంధించిన విషయాలలో పట్టు బడితే, కొందరు అక్కరలేని విషయాలు సైతం నెత్తిమీద వేసుకుని ప్రపంచాన్ని ఉద్ధరింపడానికి పుట్టిన మహాపురుషులమనే ధీమాతో ముందుకు సాగిపోవాలని పట్టుపడతారు. పట్టుపట్టేసందుకు గట్టిగానే ముట్టచెప్పడం జరుగుతుంది చివరకు.

సంసారాల్లో మంకుపట్టు పట్టేవాళ్ళ గొడవ ఆ సంసారానికే పరిమిత మవుతుంది. అక్కడికే భరించడం కష్టమవుతుంది పాపం వాళ్లకు.

“ఎన్నాళ్లనాటికే నేనీ రాత్రి అన్నం తినను .. నన్ను విసిగించకు ...'' అని హటాత్తుగా భర్త అనడం విని భార్య నిశ్చేష్టురా లవుతుంది.

“అదేమిటండీ ? ఇంతకు ముందే రాదుటండి కూర ఏమిటి ? అని అడిగారు. వంకాయ అని చెప్పాను. సరే వడ్డించ మన్నారు. ఇంతట్లో ఆకలి కాకపోవడ మేమిటండీ'' అని ఆమె దీనంగా అడుగుతుంది.

“ఆకలి కాలేదు గనుక కాలేదని చెప్పాను ... దానిమీద భాష్యం ఎక్కడ చెప్పగలను.''

మంకుపట్టులు మర్కటచేష్టలు

“పావుగంట క్రింద ఆకలి ఏమీ తినకుండానే పోయిందేమిటండీ ? ఆకళ్లు తెరలు తెరలుగా, అలలులలలుగా వస్తుండేదేటండీ .. లేచి కొంచెం అన్నంతినండి. చల్లారిపోతుంది,''

అన్నం చల్లారుతుందంటే ఏం లాభం ? కోపం చల్లారాలిగా ? అందాకా ఆ మంకుపట్టు మర్కట చేష్టలూ ఎక్కడికిపోతాయి? ఎంత చెబితేమాత్రం వినడ మనేది ఎలా సంభవం ? మంకుపట్టువాళ్లని వంకల్లో పాడివినా లాభంలేదని శాస్త్రం ఉండనే వుందిగా ?

మా బంధువుల్లో ఒకాయన నెల పురుడు వెళ్ళని బాలింతరాలిచేత జంతికలు వండించుకుని తిన్న వృత్తాంతం మొకటి వుంది. ఆయన గారు సాయంత్రం షికారు వెడుతూ పదహారు రోజుల బాలింతరాలిని పిలిచి “నేను ఇంటికి వచ్చేసరికి జంతికలు వండాలి తిని చాలాకాలమైంది'' అని ఆజ్ఞాపించాడట.

బాలింతరాలిచేత జంతికలు

'అదేమిటండీ ! కాసేపట్లో జంతికలెలా అవుతాయండీ ? పిండి ఎప్పుడు కొట్టేది? ఎలా వండేది ? నాకు ఓపిక ఎక్కడిది అని భార్య ప్రాధేయపూర్వకంగా మనవి చేసినా ఆయన మంకుపట్టు వదలలేదుట.

ఆవిడ తడిపిన బియ్యమే రోట్లో పోసి, దంచుతుండగా తండ్రి వచ్చాడట. చూచిచూడా మని. ఆయన కథంతా విని కళ్లనీళ్లు పెట్టుకుని రోకలి తాను తీసుకుని అర్ధశేరు పిండి కొని “ఆయన ముక్కు తీర్చుకల్లో'' అన్నాడుట.

ఆయనగారు రాత్రి వచ్చి జంతికలు నములుతూ “ఇలా ఉండాలి సేవ అంటే. మనం తలుచుకున్న పని అయి తీరాలి. మనిషంటే ఏమనుకున్నావు ? ... రోకళ్లకు చిగుళ్లు పట్టిస్తాం'' అన్నాడుట.

“మీకేం ప్రతిభావంతులు. రోకళ్లకు చిగుళ్లు పట్టించగలరు ? బ్రతుకులకు తెగుళ్లు పట్టించ గలరు'' అన్నాడుట.

ఇలా చెయ్యలేని పనులు అన్నానే చెయ్యమని దంపుతూ కూర్చుండేవారు చాలామంది పుంటారు. వీరందరూ మంకుపట్టు జాబితాలో వాళ్ళే.

పోతే అసాధ్యమైన పనులు తలపెట్టి, తాము చెయ్యడానికి పూనుకోవడం, ఇతరుల్ని కూడా చెయ్యమని బలవంతం చెయ్యడం కొందరి మతం. వీరిని “పెంకిపట్టు పెయ్య'' లక్రింద జమ చెయ్యవచ్చు.

ఈ పెంకిపట్టుగాళ్లు అక్కరలేని విషయాలలో అసందర్భమైన విషయాలలో జోక్యం కల్పించుకుని, ఎవరు చెప్పినా వినక, చివరకు చెపుల్లా, ముక్కూ కోయించుకు వక్కా రావడం జరుగుతూ వుంటుంది.

కొండతొలచి గోవుల్ని కట్టెయ్యాలి.

కొండ తొలిచి గోవుల్ని కట్టెయ్యాలనీ, నదిని మలచి ఎల్లేరులోట వెయ్యాలనీ, పులుల్ని తోలుకొచ్చి దొడ్లల్లో పులుసు పొయ్యాలనీ—ఇలాటి విపరీతపు కోర్కెలు బయట పెడుతూ వుంటారు చాలామంది.

మా వూళ్లో ఇలాంటి పెంకిఘటం ఒకటి వుండేది. అతగాడు చెప్పినట్లు చెయ్యలేక వాదించలేక గ్రామస్తులు ఎంతో బాధపడుతూ వుండేవారు. చివరకు అంతా కలిసి ఆలోచించారు. ఈ పెంకివాడికి ఇంగితజ్ఞానం ఎలా వస్తుందని.

ఆ సమావేశం జరిపిన స్థలానికి కొంచెం ప్రక్కగా వున్న గుడి అరుగుమీద నిద్రపోతున్న ఒక పరదేశికి మెలకువ వచ్చి వారి సంభాషణ అంతా విన్నాడట. చివరకు ప్రక్క చుట్టుకుని లేచి ప్రక్కవూరికి బయలుదేరుతూ “ఇంగితజ్ఞానం ఎలా వస్తుందని అంత సేపు ఆలోచించడం దేనికి ? దానికి ఒక్కటే ఉపాయం. బుర్ర సంగీతంపాడుమే'' అంటూ వెళ్ళిపోయాడట.

చక్రధారి చెప్పినా చెవిని పెట్టలేదు

గ్రామస్తులకు ఆ మాట పెల్కొల్పునా మారి, మర్నాడు ఆ పెంకిఘటాన్ని పిలిచి “ఈ రోజునుంచి సరిగ్గా వుంటే వుండు, లేకపోతే బుర్రలో పెంకులు చెదిరి పడతాయి ని ముయ్యాతా' అని చెప్పారుట. దానితో అతగాడు భయపడి, పరమ శాంతమూర్తిగా తయారయ్యాడట.

మంకుపట్టు శంకరయ్యలు అన్ని కాలాల్లో వుంటారు. “అయిదు వూళ్లిస్తే పూరుకొంటాం ... అన్నదమ్ములుగానే జీవిద్దాం అని ఎంతమంది చెబితేమాత్రం ఆ రారాజు విన్నాడా! ... చక్రధారి మాటమాత్రం చెవిని పెట్టాడా ?

మంచిగా చెబితే మాత్రం ఏది పట్టుదలలు మారుతాయా ? వంచనకు దిగడం... గొంతులు చించుకోవడం ... చివరకు తలలు పంచుకోవడం తప్ప.

—రావూరు

చిత్రజగత్తు

'సినిమా బ్రహ్మాండంగావుంది కానీ . . . బొమ్మలే సరిగా కన్పించ లేదు!...
మీరు కళ్లజోడుకాస్తా పారేసుకుంటిరి ఏంచేయాలి.

కొత్త నాయకుడుగా తెలంగాణా వ్యక్తి

స్వామి రామానందతీర్థ సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాదు, జూన్ 28: ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి తన రాజీనామాను కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డుకు అందజేసినందుకు స్వామి రామానందతీర్థ నేడు ఆయనను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్‌లో కాంగ్రెస్‌పార్టీ కొత్త నాయకుడు తెలంగాణా ప్రాంతంనుండి ఎన్నుకోబడాలని ఆయన సూచించారు.

దీనివలన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించడమేకాక సమైక్యతాశక్తులకు బలం చేకూరగలదని ఆయనఅన్నారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని, ప్రస్తుత పరిస్థితులలో అది అనివార్యమని స్వామిజీఅన్నారు. అరెస్టు అయిన ప్రజాసమితి నాయకులను వెంటనే విడుదలచేసి, శాంతిని, యథాపూర్వ పరిస్థితిని కల్పించడంచాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

"ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించారు కనుక పరిస్థితులు మారడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ప్రజాసమితి నాయకులు ఇకనైనా ఉద్యమాన్ని విరమించి, శాంతియుతంగా ఆలోచించడానికి అవసరమగు సంభాషణలు జరపడానికి వీలుగా పరిస్థితులను కల్పించగలరని ఆశిస్తున్నాను"—అన్నారు స్వామీజీ.

స్వామిజీ నిరశనవ్రతం ప్రారంభించి నేడు రెండవరోజు.

ముఖ్యమంత్రి రాజీనామా ఫలితంగా నూతన పరిణామం వచ్చినదికనుక మీరు దీక్ష విరమిస్తారా అని ప్రశ్నించగా అందుకుస్వామి రామానందతీర్థ, తాను హింసాకాండకు వ్యతిరేకంగా ఆత్మశుద్ధికై నిరాహారదీక్ష పట్టానని, హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉన్నదనీ, తనదీక్ష కొనసాగగలదని తెలియజేశారు.

రాష్ట్రప్రభుత్వ దమననీతి ఖండన

కోదాడ, జూన్ 28: రాష్ట్ర ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ నల్గొండజిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు శ్రీ కె. శ్రీనివాసస్వామి, యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ నజీమ్ ఉద్దీన్‌లు నేడు వేరువేరుగా ప్రకటనలు చేశారు. (ప. వి.)

కోదాడు, జూన్ 28: ప్రత్యేక తెలంగాణా వాదులైన సత్యాగ్రహులపై నిన్న పోలీసులు తీవ్రంగాలాటీఛార్జిచేసినారని ఆరోపిస్తూ, ఈపోలీసు చర్యను ఖండిస్తూ కోదాడు ప్రజాసమితి నాయకుడు శ్రీ కె. జితేంద్రరెడ్డి నేడొక ప్రకటనచేశారు. (ప. వి.)

గ్రహబలం

30-6-69 సోమవారం

అధికఆషాఢ బహుళ పాడ్యమి, పూర్వాషాఢ నక్షత్రం — దుర్ముహూర్తములు విడచి ప్రయాణములు, శుభ కార్యాలు, ఉద్యోగ స్వీకారం చేయవచ్చును.

మేషం: కోరికల తీరకలు హృదయాకాశంలో విల ఫలించతాయి. ఆదాయం పెట్టడం వేలు. ఉత్సాహంగా కలసివచ్చిన విశ్వాసాలు—బుధువారాటుకొనిపట్టుతూంటాయి.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో శ్రమ వున్నా ఆర్థికయోగం బాగానే వుంటుంది. అకాలభోజనం, విషమస్థితి భోజనం, విదాగోష్ఠి, కీర్తి ప్రతిష్ఠలు, వృత్తివారికి అనుకూలత తక్కువ.

మిథునం: పిల్లలున్న వృత్తి సూచాలకాదాయం నూతన వస్త్ర నూతన సౌఖ్యం, పలుకుబడిలో కార్యసిద్ధి. అధికార సందర్శనం.

కర్కాటకం: విద్యావ్యాసంగం, కీర్తి ప్రతిష్ఠలు వృత్తి ఉద్యోగ వ్యాపారలాభం ... పంచాంగమైన రోజు.

సింహం: వృత్తి ఉద్యోగాలలోను, స్త్రీవర్గంలోను ఇబ్బందులు — కలహాలు, స్త్రీవాష్ఠిత వ్యవహారాలు, ఆర్థికంగా కటకట.

కన్య: ఇంట, బయట శాంతి తక్కువ. ఆర్థికంగా కలసిరాదు. ఋణాల అవసరం కలుగుతుంది. ... విరోధాలు. కళత్రారోగ్య భంగం. కుటుంబ అసౌఖ్యం వృత్తిలో శ్రమాధిక్యత.

తుల: విరక్తితో కూడిన కోరికలు. నిరంతర విదాసక్తి—బద్ధకం, గౌరవ మర్యాదలవల్ల లోటురాదు. ప్రయత్నిస్తే కానివిలేవు.

వృశ్చికం: ఇంట విలాసపు ఖర్చులు, బయట విద్యాసంబంధముగుయిన స్పర్థలు, కుటుంబ భారం వున్నా ఆర్థికంగా బాధరాదు. వాక్శూరులు కావద్దు.

ధనుస్సు: సంతానవర్గ అనారోగ్యం, మానసిక చాంచల్యం, మీ బుద్ధికి అందని వాటికై ఆలోచన వృత్తిలో స్వల్పోద్యమం.

మకరం: కళత్రారోగ్య భంగం, వైద్య సంబంధంగా ఖర్చులు — అప్పుచేయు ఆలోచన. త్రిప్పట, పలుకుబడిలో పనుల సాధన విద్యాగోష్ఠి — బంధుదర్శనం.

కుంభం: వానాకాలపు చిరుజల్లులు, స్వల్పముయిన ఆర్థికయోగం. సాహస కార్యక్రమాలు. కీర్తి — ప్రతాపాల వృద్ధి, వృత్తిలో నిలకడ తక్కువ.

మీనం: కుటుంబ భారం, వ్యయాధిక్యత, అనారోగ్యాలు, ... వృత్తిలో స్వల్పాదాయం. అధికావార భోజనం — అజీర్ణ బాధ —

"సరియైన నిర్ణయం"

ముఖ్యమంత్రి రాజీనామాపై చొక్కారావు వ్యాఖ్య

హైదరాబాద్, జూన్ 28: శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా నిర్ణయం "సరియైనదని" తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు అభివర్ణిస్తూ, సక్రమ నిర్ణయం తీసుకొనే విషయమై బృహత్తర బాధ్యత లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఉన్నదని అన్నారు.

శ్రీ పి. నరసింగరావు

నానాటికీ పెచ్చు పెరుగుతున్న తెలంగాణా ప్రజల క్రోధావేశాల దృష్ట్యా శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా తప్పనిసరి అయినదని, తెలంగాణా ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి శాసనసభ్యుడు శ్రీ పి. నరసింగరావు అన్నారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కేంద్ర పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రి రాజీనామా లేఖను ఆమోదించడానికి గవర్నర్‌కు సమర్పించగలదని, దీని అనంతరం రాష్ట్రపతి పాలన విధించగలరని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

కమ్యూనిస్టుపార్టీ ప్రకటన

"చిట్ట చివరకు శ్రీ బ్రహ్మానందరెడ్డి పార్లమెంటరీ బోర్డుకు రాజీనామాను సమర్పించడం శుభావహంగా కనిపిస్తున్నది. ఈ పనిని ఆయన ఎప్పుడో చేసి వుండవలసింది. అప్పుడు ఇంతటి హింసా దౌర్జన్యకాండ జరగకుండా ఉండేది" అని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుపార్టీ మండలి కార్యవర్గం నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నది.

రాజీనామా ఆమోదించిన అనంతరం కొద్దికాలం రాష్ట్రపతి పాలన ప్రవేశపెడితే అది సహాయకారి కాగలదని కమిటీ అభిప్రాయపడింది.

ఈపరిణామాలదృష్ట్యా కమ్యూనిస్టు పార్టీ తన సత్యాగ్రహం ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు అది ప్రకటించింది.

ముఖ్యమంత్రి రాజీనామా పట్ల ప్రజాసమితి హర్షం

హైదరాబాద్, జూన్ 28: ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామాను సాధ్యమైనంత త్వరలో ఆమోదించి, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంక్రింద నిర్బంధించిన తెలంగాణా ప్రజాసమితి నాయకులందరినీ విడుదల చేయాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి, ప్రజాసమితి కార్యాచరణ సంఘం నిన్న కోరింది.

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి, సమితి కార్యాచరణసంఘం ఒక తీర్మానంచేస్తూ రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తంచేశాయి.

ప్రత్యేక తెలంగాణాకై ఉద్యమాన్ని శాంతియుతంగా, ప్రయోజనకారిగా సాగించవలసిందని కూడా అందులో విజ్ఞప్తి చేశారు.

బేగంపేట విమానాశ్రయంలో ఆశాభంగం

హైదరాబాద్, జూన్ 28: ఇటీవల అరెస్టు చేయబడిన డాక్టర్ చెన్నారెడ్డి మొదలగు ప్రజాసమితి నాయకులు విజయవాడ నుండి నేడు విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నారన్న వదంతిని వినిసుమారు 1000 మంది తెలంగాణా ఉద్యోగులు బేగంపేట విమానాశ్రయం వద్ద గుమిగూడారు.

రాజమండ్రి జైలులో ఉన్న ప్రజాసమితి నాయకులు విడుదల చేయబడ్డారని, వారిని నగరానికి విమానంలో తీసుకు వస్తున్నారని వ్యాపించిన వదంతులనుసమ్మి ఈ జనం గుంపు సుమారు గంటసేపు తెలంగాణా నాయకుల రాకకై ఆతృతతో ఎదురు చూచింది. విజయవాడ నుండి విమానం వచ్చిన తర్వాత అందులో తెలంగాణా నాయకులు లేకపోవడం గమనించి వీరు నిస్పృహ చెందారు. తెలంగాణా ఉద్యమాన్ని బలపరుస్తూ వారు నినాదాలు చేసి పూల దండలతో విమానం చుట్టూరా తిరిగి నృత్యం చేశారు. ఇళ్ళకు వెళ్ళిపోవలసిందిగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారులు జనానికి పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా వారు వినకుండా విమానంలోకి తొంగి చూస్తామని పట్టు పట్టారు. చివరకు ఇద్దరిని విమానంలోకి పంపించిచూచి రావడానికి అధికారులు అనుమతించారు. అలా వదంతులు విని విమానాశ్రయానికి వచ్చినవారిలో శ్రీమతి చెన్నారెడ్డి, మేయర్ శ్రీమతి కుముద్‌నాయక్, ఇతర ప్రజాసమితి నాయకులు ఉన్నారు.

అంతకు ముందు శ్రీ డి. సంజీవయ్యకు స్వాగతం పలికే నిమిత్తం పారిశ్రామికవాటిక పనివారలు పూలదండలతో విమానాశ్రయానికి వచ్చారు. అయితే శ్రీ సంజీవయ్య నేడు రాజధానికి రాకపోవడంతో నిస్పృహ చెందిన పనివారలు కొంత సేపు నినాదాలు చేసి లారీలలో తిరిగి వెళ్ళి పోయారు.

'పొరపాటైపోయింది'

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్‌లోని ఒక పత్రికా ప్రతినిధి గతరాత్రి 11—30 కు గౌలిగూడా ప్రాంతంలో హింసాకాండకు గురైన ప్రాంతాన్ని సందర్శించి తిరిగివస్తుండగా కొంతమంది ఆందోళనకారులు కొట్టినట్లు తెలియవచ్చింది.

వారిలో కొంతమంది రాళ్ళు విసరడం వలన ప్రతినిధికి గాయాలు తగిలాయి. బహుశా ఆందోళనకారులు విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలిగించడంవలన ఆ ప్రాంతంలో దీపాలు ఆరిపోయాయి.

కొద్ది నిమిషాలు అనంతరం ప్రతినిధిపై దాడి ఆగిపోయింది.

ఒక వ్యక్తి అనుకొని అదే పోలికలు గల ప్రతినిధిని కొట్టడం పొరబాటున జరిగింది అని ఆందోళనకారులు విచారించారు. గాయాలు కలిగించినందుకు వారు క్షమాపణ చెప్పుకొన్నారు ఆయను ఇంటివద్ద విడిచి వెళ్ళారు.

రాజధానిని విజయపురికి మార్చాలి

తెనాలి, జూన్ 28: తెనాలి పంచాయతీ సమితి ఆటోవల సమితి ప్రెసిడెంటు శ్రీ వడ్లమూడి నారాయణ అధ్యక్షతను సమావేశమై ప్రస్తుతం హైదరాబాదులో అల్లర్ల దృష్ట్యా రాజధానిని, సెక్రటేరియట్‌ను తాత్కాలికంగా హైదరాబాదు నుండి నల్గొండ జిల్లాలోని తెలంగాణా పైపున నాగార్జునసాగర్ వద్దనున్న విజయపురికి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. (ప. వి.)

బొంబాయి, జూన్ 28: ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లబోర్డు చైర్మన్‌గా డాక్టర్ డి.టి. గజేంద్రగడ్కర్ స్థానే ఆనంద బజార్ పత్రిక డైరెక్టర్ శ్రీ ఎ. కె. సర్కార్ ఎన్నికైనారు.

'ముఖ్యమంత్రి రాజీనామా చేయనవసరం లేదు'

—శ్రీ తెన్నేటి ప్రకటన

విశాఖపట్టణం, జూన్ 28: తెలంగాణా సమస్యపై ముఖ్యమంత్రి రాజీనామాతో సహా కలిగిన నూతన వార్తలదృష్ట్యా 'చరిత్రాత్మక పరిణామాలు ప్రారంభమైనవి' అని పార్లమెంటుసభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం నేడన్నారు.

భవిష్యత్తులో పరిస్థితిని గూర్చి ఏమీ చెప్పజాలననీ, రాష్ట్రంలో అసలు ఏమి జరుగుతున్నదీ తెలుసుకొనేందుకు కొన్నిరోజులు వేచివుండవలసి వున్నదని ఆయన పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఒకప్పుడు తెలంగాణా వానిని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రాంతంవారు ఆమోదించే స్థితిలో వున్నారని అయితే ఇప్పుడు పరిస్థితి ఆవిధంగా లేదని శ్రీ విశ్వనాథం అన్నారు.

యదార్థానికి తెలంగాణా ఆందోళన కారులను అరెస్టుచేసిన తరువాత, సైన్యం జోక్యం కలిగించుకొనుచుండగాముఖ్యమంత్రిరాజీనామా చేయవలసిన అవసరంలేదని శ్రీ విశ్వనాథం అన్నారు. ఈ రెండు చర్యలు గైకొనకుండా రాజీనామా సమర్పించి వుండవలసిందని ఆయన అన్నారు.

శ్రీ అచ్యుతరామరాజు ప్రకటన

కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రతికూలించిన యెడల ప్రస్తుతమంత్రివర్గ సభ్యులలోనివారిలో ఒకరు తెలంగాణాకు అసలైన నాయకునిగా ఆవిర్భవించి ఆయన పరిపాలనను స్వీకరించేట్లైనా చేయాలి లేదా కేంద్రం శ్రీ సంజీవరెడ్డినిగాని లేక శ్రీ సంజీవయ్యనుగాని తిరిగి రాష్ట్రానికి పంపాలని కోరతూశాసన మండలి సభ్యుడు శ్రీ జి అచ్యుతరామరాజు నేడొక ప్రకటన చేశారు.

శ్రీ కూర్మాచార్యులు ప్రకటన

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి పథకాన్ని తెలంగాణా నాయకులు గౌరవించనందున ఆమె రాజీనామా చేయాలని శాసన మండలిసభ్యుడు శ్రీ ఎస్. టి. పి. వి. కూర్మాచార్యులు అన్నారు.

శ్రీ కంచర్ల శ్రీరామమూర్తి ప్రకటన

రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడి వివిధ సమస్యలపరిష్కారానికిగాను తెలంగాణా ప్రజాసమితి ప్రముఖనాయకులైన డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ప్రభృతులను విడుదల చేయాలని విశాఖ జిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు సూపర్‌బజార్ అధ్యక్షుడు అయిన శ్రీ కంచర్ల శ్రీరామమూర్తి అన్నారు. (ప. వి)

వాడి-సికింద్రాబాద్ సెక్షన్‌లో స్టేషన్‌ను తగులబెట్టే యత్నం

చిట్టిగడ్డవద్ద జనంపై రైల్వే రక్షణ సిబ్బంది కాల్పులలో ఇద్దరికి గాయాలు

హైదరాబాద్, జూన్ 28: వాడి—సికింద్రాబాద్ సెక్షన్‌లో చిట్టిగడ్డ రైల్వే స్టేషన్‌ను మొన్నరాత్రి దగ్ధం చేయుయత్నించిన రెండువందల జనంపై రైల్వే రక్షక దళానికి చెందిన ఇద్దరు కాల్పులు జరపడంతో ఇద్దరుగాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ జనం స్టేషన్‌పై బడి భవనాన్ని ధ్వంసం చేసి, సిగ్నల్‌తీగెలను తెంచివేసి, సిగ్నల్‌పరికరాలనుధ్వంసంచేసి, స్టేషన్‌లోని ఆయిల్‌గదికి, తంతి, తపాలాశాఖ గుడారానికి నిప్పుపెట్టారు.

అయితే తన గదిలోవున్న అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్ గదికి కూడా నిప్పుపెట్టడానికి జనం యత్నించగా ఎలాగో తప్పించుకున్నారు.

అపుడు రైల్వే రక్షకభటులిద్దరు రెండు తూటాలు కాల్చారు. అందువల్ల ఇద్దరు గాయపడ్డారు. జనం ఆ భటులపై విరుచుకుపడి, వారిని ఇనుపకడ్డీలతో గాయపరిచారు. గాయపడిన రైల్వే రక్షక సిబ్బందిని నిన్న సికింద్రాబాద్‌కు తీసుకువచ్చి రైల్వే ఆస్పత్రిలోచేర్చారు.

జనం చిట్టిగడ్డ స్టేషన్ సమీపంలో ఒక వంతెనపై ఇనుప దూలాలను అడ్డంగా తెచ్చిపెట్టారు. తత్ఫలితంగా ఒక డీసెల్ ఇంజన్ పట్టాలుతప్పి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సంఘటనపై విచారణ జరుపడానికి రైల్వేల ప్రధాన భద్రతాధికారి శ్రీ ఎ. జి. విక్టర్,పోలీసుసూపరింటెండెంట్ శ్రీ సత్యనారాయణరెడ్డి వెంటనే ఆ స్థలానికి వెళ్ళారు.

చిట్టిగడ్డ గ్రామంలో అనేకమంది గ్రామస్థులజాడ తెలియడంలేదని తెలుస్తున్నది.

దిగువమెట్టవద్ద పట్టాలు తప్పిన రైలు ఇంజను

హైదరాబాద్, జూన్ 28: విజయవాడ డివిజనుకు చెందిన గుంతకల్లు — ధోనకొండ సెక్షనులో చెలమ, దిగువమెట్ట స్టేషనుల మధ్య నెం. 226 గుంతకల్లు — గుంటూరు ప్యాసింజరు ఇంజను నేటి ఉదయం పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. రైలు మార్గానికి కూడా ఎట్టి నష్టం కలుగలేదు. ఉ. 9—15 గంటలకు ఇంజను పట్టాలు తప్పింది. వెంటనే రైలుమార్గాన్ని మరమ్మత్తుచేసి రాకపోకలకు వీలుగాచేశారు.

రైలుమార్గంపై అడ్డంగా కూర్చొని సుమారు 50 మంది ప్రదర్శకులు నేడు నెం. 337 హైదరాబాద్ — విజయవాడ ప్యాసింజరును వంగపల్లి స్టేషనువద్ద 25 నిమిషాలపాటు నిలిపివేశారు. రైలులో ప్రయాణం చేస్తున్న కానిస్టేబిల్స్ వారిని అక్కడనుండి తొలగించారు. క్వారీజిల హౌస్‌పై వు వాషర్లు తొలగింపబడినందున ఆలేరు స్టేషనువద్ద ఈరైలు మరి 33 నిమిషాలపాటు నిల్చిపోయింది.

నేటి తెల్లవారు జామున మైలారం స్టేషనువద్ద కొందరు దుండగులు స్లీపర్లను తగులబెట్టి సిగ్నల్, టెలిఫోను వైరులను కత్తిరించి వేశారు.

రైలుగట్టు కొట్టుకు పోయినందున నిజామాబాద్ — సికింద్రాబాద్ సెక్షనులో తలమడ్ల, భికనూరు స్టేషనుల మధ్య నెం. 564 మన్మాడ — కాచిగూడా ప్యాసింజరు మూడు గంటలపాటు నిల్చిపోయింది. గ్యాంగ్‌మెన్ తిరిగి గట్టువేసి రైలు నడవడానికి వీలు కల్పించారు.

జులైలో నిక్సన్ ఆసియా పర్యటన?

వాషింగ్టన్, జూన్ 28: జులై ఆఖరులోగాని, ఆగస్టు ప్రారంభంలోగాని ప్రెసిడెంట్ నిక్సన్ 10 రోజులపాటు ఆసియా దేశాలలో పర్యటించవచ్చునని విశ్వసనీయ వర్గాలద్వారా తెలియవచ్చింది. ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, ఇండియా, పాకిస్తాన్‌లను నిక్సన్ దర్శిస్తారు.

అపోలో యాత్రికులు చారిత్రాత్మకమైన చంద్రలోక యాత్రనుముగించుకొని భూమండలంచేరిన వెంటనే నిక్సన్ పర్యటన ప్రారంభించే అవకాశం కలిగింది. జులై 14 నాటికి అపోలో యాత్రికులు భూమికి తిరిగి వస్తారు.

కాని అపోలో యాత్రికులు పసిఫిక్‌లో భూమికి దిగివచ్చే దృశ్యాన్ని తిలకించడానికి గాని, ఆసియా పర్యటన గురించిగాని నిక్సన్ ఇంకా నిర్ణయించలేదని కూడా కొందరు చెపుతున్నారు.

పాక్ అధికారులచే భారత నిర్బంధితుల అప్పగింత

ఫిరోజ్‌పూర్, జూన్ 28: ముప్పయి రెండు మంది భారత నిర్బంధితులను పాకిస్తానీ అధికారులు నిన్న హుస్సేనీవాలా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించారు.

వీరిలో పంజాబ్, యు. పి., కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ,గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. 6 సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు.

పాకిస్తానీలు పెట్టిన హింసల కారణంగా నిర్బంధితులలో ఆరుగురికి మనోవైకల్యం ఏర్పడినట్లు తెలుస్తున్నది.

ప్రత్యేక తెలంగాణాకు ఆచార్యరంగా మద్దతు

నెల్లూరు, జూన్ 28: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కేంద్రంలో అన్ని పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తన సూచనను ఆచార్య ఎన్. జి. రంగా పునరుద్ఘాటించారు.

నెల్లూరులో యువ డెమొక్రాట్ల శిక్షణ క్యాంపును ఉద్దేశించి శ్రీ రంగా ప్రసంగించారు. ఈ క్యాంపును లెస్లే సాహ్నే ప్రోగ్రాం నిర్వహించింది. ఈ క్యాంపును శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి ప్రారంభించారు.

ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆయన అన్నారు

ఒక ప్రశ్నకు ఆయన సమాధాన మిస్తూ, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఆయన సమర్థించారు. హిందీ మాట్లాడేవారికి 6 రాష్ట్రాలున్నపుడు, తెలుగువారికి రెండు రాష్ట్రాలుండవచ్చని ఆయన అన్నారు.

ఈ క్యాంపులో దాదాపు 60 మంది శిక్షణ పొందుతున్నారు.

తెలంగాణా కాంగ్రెస్‌కు గురుమూర్తి నాయకత్వం

ఒక సూచన

హైదరాబాద్, జూన్ 28: రాజీనామా చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేరాలని, కమిటీనాయకులు లేని ఈ తరుణంలో ఆయన దానికి నాయకత్వం వహించాలని సికింద్రాబాద్ వెండి, బంగారం వ్యాపారులసంఘం కార్యదర్శి శ్రీ అన్నం రామలింగం పత్రికలకిచ్చిన ఒక ప్రకటనలో సూచించారు.

రాజీనామాల వల్ల ప్రయోజనం శూన్యం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వివిధ నాయకుల వ్యాఖ్యలు

హైదరాబాద్, జూన్ 28: రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలనను విధించాలన్న కోర్కెను శాసనమండలి మాజీసభ్యుడు, లోగడ శ్రీ సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగానూ వున్న శ్రీ మందుముల నరసింగరావు నేడు పునరుద్ఘాటించారు.

ముఖ్యమంత్రికి తెలంగాణా మంత్రులు రాజీనామాలను సమర్పించడంపై వ్యాఖ్యానిస్తూ ఇది సరియైన చర్య అని ఆయన 'ఆంధ్రప్రభ' విలేఖరితో అన్నారు. తెలంగాణా వారినిముఖ్యమంత్రిగా తీసుకురావాలన్న ప్రతిపాదన ఉన్నట్లుగా కన్పిస్తోందని, అయితే ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్ర శాసనసభ్యుల నుంచి తెలంగాణా వ్యక్తికి సహకారం లభించదని, ఈలోగా ప్రత్యేకతెలంగాణాకోసం ఆందోళనకొనసాగుతూనేవుంటుందనిఆయనఅన్నారు.

"శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి చివరకు రాజీనామా సమర్పించినందుకు నాకు సంతోషంగా వుంది. తెలంగాణా మంత్రులు రాజీనామాలు ఇస్తారని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రాజీనామా వార్త వచ్చింది. శాంతియుతవాతావరణాన్ని ఏర్పరచి, మామూలు పరిస్థితులు తిరిగి నెలకొనేటట్లుగా చేయడానికి రాష్ట్రములో ప్రథమంగా రాష్ట్రపతిపాలనను ప్రవేశ పెట్టాలి. దీనివల్ల మధ్యంతరంగాలగి పోయిన సంభాషణలకు దారి సుగమం కాగలదు.

నిర్బంధితులైన తెలంగాణా నాయకులను వెంటనే విడుదల చేయవలసిందిగా కూడా శ్రీ నరసింగరావు కోరారు.

స్వామి రామానందతీర్థ

పార్లమెంటు సభ్యుడు, ప్రస్తుతం నిరాహార దీక్ష సాగిస్తున్న స్వామిరామానందతీర్థ తెలంగాణా మంత్రుల రాజీనామాలపై వ్యాఖ్యానిస్తూ, "వారు (తెలంగాణా మంత్రులు) తమ ఆత్మ సాక్షి ప్రకారం నడుచుకొన్నారని" తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇది మంచి పని అని ఆయన అన్నారు.

ప్రస్తుత సమయంలో రాజీనామాల వల్ల ప్రయోజనమేదీ లేదని మాజీ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పూర్వహైదరాబాద్ రాష్ట్రంలో హోంశాఖమంత్రిగాను వున్న శ్రీ దిగంబర్‌రావు బిందూ వ్యాఖ్యానించారు.

శ్రీమతి లక్ష్మీబాయి

తెలంగాణా మంత్రులరాజీనామాలను పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి సంగం లక్ష్మీబాయి హర్షించారు. వారీ పనిని ఇది వరకే చేసి వుండవలసిందని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణా మంత్రుల రాజీనామాలు 'నాటకం'

ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణా మంత్రులు రాజీనామా చేయడం "ఫార్సు"గానూ "నాటకం"గానూ వున్నదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగినవెంటనే ఈమంత్రులుకూడ వెనువెంటనే పదవులు కోల్పోతారు కనుక వారు రాజీనామాలు ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుత సమస్యకు వున్న ఏకైక పరిష్కారం మామూలు పరిస్థితి పునరుద్ధరణకు, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు దారి కలిగిస్తూ రాష్ట్రపతి పాలనను విధించడమేనని ఆయన అన్నారు.

ఆంధ్ర శాసన సభ్యుల పూర్తి మద్దతు వున్న శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి విఫలంకాగా, తెలంగాణా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా సమస్యలను పరిష్కరించి పరిపాలన సాగించ గలడో తనకు అవగాహన కావడంలేదని శ్రీ రంగారెడ్డి అన్నారు.

శ్రీ జి. లచ్చన్న

తెలంగాణా మంత్రుల రాజీనామాలు 'పోస్టు మార్టం పరీక్ష'' వలె వున్నదని రాష్ట్రశాసన సభలోని ప్రతిపక్ష నాయకుడు శ్రీ జి. లచ్చన్న అభివర్ణించారు. ఈ పని మూడు మాసాల క్రిందటనే జరిగి ఉన్నట్లయితే ఎన్నో విలువైన జీవితాలు రక్షింపబడి, ఆంధ్రులు, తెలంగాణా వారి మధ్య లేనిపోని భావాలు కలుగ కుండా వుండి వుండేవని ఆయన అన్నారు.

శ్రీ శ్రీధరరెడ్డి

శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి చేశారని చెప్పబడుతున్న రాజీనామా వున్నప్పటికి తెలంగాణా రాష్ట్రం కోసం ఆందోళన కొనసాగుతుందని తెలంగాణా ప్రజా సమితి చైర్మన్ శ్రీ శ్రీధర్ రెడ్డి నేడిక్కడ చెప్పారు.

కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు వివాదకు బాధ్యతను నెట్టి వేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని శ్రీ శ్రీధర్‌రెడ్డి అన్నారు.

జనసంఘం వ్యాఖ్య

అందరికి ఉపశమనం కలిగిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా వచ్చినదని రాష్ట్ర జనసంఘం అన్నది.

రాష్ట్ర ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలను ఇపుడు కేంద్రం తీసుకోవాలి. దీనికి సంబంధించినవారందరితో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేయడం సంతృప్తికరమైన పరిష్కార సాధనకు ఉత్తమ మార్గం.

ప్రత్యేక తెలంగాణారాష్ట్రానికి మద్దతుగా తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన మరి కొంతమంది పార్లమెంటు సభ్యులు రాజీనామా ఇవ్వాలని భావిస్తున్నారని పార్లమెంటుసభ్యుడు డాక్టర్ జి. ఎస్. మేల్కోటే వెల్లడించారు.

తెలంగాణా యువజన కాంగ్రెస్ హర్షం

శ్రీ బ్రహ్మానందరెడ్డి, తెలంగాణామంత్రుల రాజీనామాలను తెలంగాణా యూత్ కాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ హర్షించింది. డాక్టర్ చెన్నారెడ్డిని, శ్రీ లక్ష్మణ్‌ను వెంటనే విడుదలచేయాలని కూడా ఈ కాంగ్రెస్ కోరింది.

నెల్లూరు జిల్లాకు నాలుగు జూనియర్ కళాశాలలు

నెల్లూరు, బుచ్చి, ఆత్మకూరు, కనిగిరిలలో ఏర్పాటు

నెల్లూరు, జూన్ 28: జిల్లా విద్యా శాఖాధికారికి పంపిన ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుత విద్యాసంవత్సరంలో నెల్లూరు జిల్లాలో నాలుగు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ నాలుగు జూనియర్ కళాశాలలను ఈ క్రింద పేర్కొన్న ప్రాంతాలలో నెలకొల్పుతారు:

నెల్లూరులోని శ్రీ రేబాల సుందరరామిరెడ్డి మున్సిపల్ హైయర్ సెకండరీ పాఠశాల, ఆత్మకూరులోని జిల్లాపరిషత్ హైయర్ సెకండరీ పాఠశాల, బుచ్చిరెడ్డిపాలెంలోని డి.ఎల్.ఎన్.ఆర్. జిల్లాపరిషత్ హైయర్ సెకండరీ పాఠశాల, కనిగిరిలోని జిల్లాపరిషత్ హైయర్ సెకండరీ పాఠశాల.

ఈ నాలుగు కళాశాలలను ఏర్పాటు చేయడంలో ప్రజలు చాలా ఎక్కువ మొత్తాలను విరాళాలుగా ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. పైన పేర్కొన్న నాలుగు కళాశాలలలో మొదటి రెండింటికీ ఒక్కొక్క దానికి లక్షరూపాయిలను ప్రజలు విరాళంగా ఇవ్వాలి. బుచ్చిరెడ్డిపాలెంలోని కళాశాలకు నగదు రూపేణా రెండున్నర లక్షల రూపాయిలు, ఆటస్థలం కోసం ఆరున్నర ఎకరాల భూమి ప్రజలు ఇవ్వాలి. కనిగిరి కళాశాలకు 35 వేల రూపాయలు, 20 యకరాల భూమిని ప్రజలు విరాళంగా ఇవ్వాలి. ఈ ప్రాంతాలలోని ప్రజలు నాలుగురోజులలోపల తమ విరాళాలను డిపాజిట్ చేయవలసిందిగా జిల్లా కలెక్టరు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వానికి లక్ష రూపాయలను విరాళంగా ఇస్తామని నెల్లూరు మున్సిపాలిటీ అనలేదని, అయితే ఒక టాంకు, లేబొరేటరీ, లైబ్రరీ, పాఠశాల భవనాలను నిర్మించేందుకు మున్సిపాలిటీ అంగీకరించిందని నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ అనం వెంకటరెడ్డి 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో అన్నారు.

Lalluram

TO ENSURE BETTER PROTECTION AND SAFETY

"Lalluram" steel furniture are of rigid and strong construction with tested steel; finished in hardwearing enamel in eyecatching finishes: deep chromium plated fittings: and with locks and catches specially designed for easy noiseless action and everlasting life.

"Lalluram" offers a wide range of products in various designs, to suit every customer's choice and it will be a worthy investment.

"Lalluram's free planning and advisory service can bring a wide range of specialised experience to bear upon your specific need. The customers can rely upon its wonderful "service after sales"

"Lalluram" is a reliable trade mark for steel furniture with elegant design, superb workmanship and longlasting finish

Manufacturers:—
LALLURAM & COMPANY
H. Office, 11-14-3, Velagaletivari Street VIJAYAWADA-1.
(B. Office, 1065-A, Tiruvottiyur High Road MADRAS-19.

ఆంధ్రప్రదేశ్ పంపిణీదార్లు:
పాంచాల్ సేల్స్ కార్పొరేషన్
ఏలూరు రోడ్, విజయవాడ-2.
రాజారంగయ్యప్పారావు వీధి, విజయవాడ-1.

ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్లు:
బి. ఏ. ఏజన్సీస్, 5/4/431/1, నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్.
పాపులర్ షూ మార్టు, మల్లికార్జున వీధి, హనుమాన్ పేట, విజయవాడ-3.

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

విశ్వాంతరాళమునందు నూతన పరిశోధనలు, వైద్య శాస్త్రమునందు నూతనాధ్యాయములు! 15 సంవత్సరముల వివిధ వైద్యశాస్త్ర పరిశోధ నల ఫలితముగా కనిపెట్టబడిన నూతనౌషధ మూలచేత(1) తామర, కర్సాణి, పొడలు మొదలగు సమస్త చర్మ వ్యాధులకు, (2) కడుపు గొప్పులకు, పుళ్ళకు, (3) కామెర్లు, లివరు వ్యాధులకు ప్రత్యేక చికిత్స చేయబడును.

డా॥ పుచ్చా వెంకటకృష్ణమూర్తి, స్కిన్, స్టమక్ అండ్ లివర్‌క్లినిక్ (ఎల్.ఎ.ఎం) తాటాకులవారి వీధి, ఇండియన్‌బ్యాంకు ప్రక్క. విజయవాడ—1

ఉత్తరాయన్ రెమిడీస్ విజయవాడ 1

వశీకర ద్రవ్య చక్కని ఆయుర్వేదౌషధములు, డా. శ్రీ వైద్య నారాయణరావుగారి వైద్య గ్రంథములు. ఆల్ పత్రియ దివ్యవిజ్ఞానం (రు 16/-) గృహవైద్యం (రు 3/-) దొరకును. పోస్టేజి అదనం. వ్రాయండి

డా॥ కాశీ లివర్‌కేర్ — పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులకు, ఆనానలకు.

డా. కాశీ మెడిసిన్ హౌస్, కాశ్శకూరి సీతారామయ్య), గుడివాడ.

బుడ్డకులు (హైడ్రోసీల్) 1930 నుండి మందులవలన బాగుచేస్తున్నవారే యస్. ఎ. కరీమ్ అండ్ సన్స్ ఆస్పత్రి మార్కెట్టు, విజయనగరం.

హోమియోపతి పోస్టు ద్వారా నేర్చుకొని ఎచ్. ఎం. డి. డిప్లొమా పొందండి. ఉచిత ప్రాస్పెక్టస్‌కై వ్రాయండి. HIND HOMOEOPATHIC COLLEGE (APV) SONEPAT (HARYANA)

నత్తియుందా? డా. పూరత్‌కర్ "ఆంటి స్టామర్ పెట్టు" వాడి చక్కగా మాటాడండి అనేకులు లాభపడ్డారు. RAMAKANT Bros, 480, Shanwarapeth, Poona-30. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను.

ఎడ్యుకేషనల్

తెలుగుభాషయందే హోమియోపతి వైద్య శాస్త్రము తపాలాద్వారా నేర్చుకొని డాక్టరు అవండి. వివరములు ఉచితముగ పంపబడును.

డైరెక్టరు, కర్నాటక హోమియోపతి కాలేజి, నెం. 61,11 వ మెయిన్‌రోడ్డు 13వ క్రాస్ మల్లేశ్వరం, బెంగుళూరు-3.

RADIO వార్తాలకు నౌకలలో

WIRLESS OPERATOR, TELEGRAPH, TELEPHONE OPERATOR కోర్సులకు బాలబాలికలు కావలెయును. కనీసపు అర్హత 9వ క్లాసు. ట్రెయినింగు పొందిన వారికి ఉద్యోగములకు గాను గవర్నమెంటు సర్టిఫికేట్లు ఇవ్వబడును.

ROYAL TELEGRAPH INSTITUTE (Government Recognised), 10, Sunkuvar Agraharam Street, Madras-2. ప్రాస్పెక్టస్సుకు 50 పైసలు ఎం.ఒ. చేయుండి.

స్టెనోటైపిస్టులుగను, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్హతలు తెలుపుము.

N.T.T. College (Recognised) Suryaraopet, Vijayawada-2.

లయున్సు మాంటిస్సోరి స్కూలు, 'బాలభవన్'

పట్టాభిపురం: గుంటూరు—4

ఇంగ్లీషు, తెలుగు మీడియం.

5 సం. లు — 10 సం. లలోపు పిల్లలకు చక్కనిపద్ధతులతో హాస్టలువసతి గూడగలదు.

బృందావన్ హాస్టలు, చిల్డ్రన్సు గార్డను హైస్కూలు, మద్రాసు—4

జూనియర్ శాఖ ప్రారంభింపబడినది 5 మొదలు 9సం.లోపు పిల్లలు చేర్చుకొన బడుదురు. ఇంగ్లీషు మీడియం. హిందీ, సంస్కృత భాషలు నేర్పబడును. వివరములకు హెడ్‌మిస్ట్రెస్‌కు వ్రాయుడు.

లైసెన్స్ పరీక్షకు తయారి నిమిత్తం రేడియో—ట్రాన్సిస్టర్— టెలివిజన్‌యింజనీరింగ్ డిప్లొమాకోర్సులో—ఆప్టిన ఎస్. ఎస్. ఎల్.సి—పి.యు.సి విద్యార్థులు కూడ చేర వచ్చును. ప్రాక్టికల్సుకు ఉచితంగా భాగ ములుసప్లయిచేయుడ మగును. ల్యాబ్ పెంటిన్‌షిప్ ఏర్పాటు కలదు. ప్రాస్పెక్టస్ 50 పైసలు.

Hindustan Electronic Institute 29, Burra Sahib St., Madras-2, Near Midland.

రంగరాయ మెడికల్ కాలేజి
ఆంధ్ర యూనివర్సిటికి అనుబంధింపబడి నది)
కాకినాడ—3 (ఏ.పి.)

మొదటి సంవత్సరం (ఇంటిగ్రేటెడ్) ఎం. బి. బి. ఎస్ కోర్సు 1969—70సం.కు అడ్మిషను నిమిత్తం పూర్తి చేసిన దరఖాస్తులు తీసుకొను ఆఖరితేది 10. 7.69 వరకు పొడిగించబడినది.

(సం) పి. రామచంద్రరావు
ప్రిన్సిపాల్—ఇన్—చార్జి.

జ్యోతిష్యము

పరంపరా ప్రాప్త ప్రాచీన రహస్య శాస్త్ర వాను, జ్యోతిష్యముద్రిక శాస్త్ర పరిశోధనా ప్రవీణులు ప్రొఫెసర్ "పేరూరు శర్మ" గారు వచ్చియున్నారు. క్యాంపు "శాంతి కేఫ్" గాంధీనగరం, విజయవాడ కొద్దిరోజులు మాత్రమే ఉంటారు.

పుస్తకములు

గేట్లకు, కిటికీలకు, బాల్కనీ పిట్టగోడలకు మేడమెట్ల గోడలకు చక్కచక్కని, అందమైన విశాలరుచికి తగినట్టి అలంకారములు పూర్తిగా చిత్రములతోఉన్న 1/4 డెమ్మీసైజు పుస్తకం డెకొరేటర్ అండ్ డిజైనర్.

(ఇంగ్లీషు ఎడిషన్) వెల రు. 15— వి పి. చార్జి అదనం. వివరాలకు

B S Vijayarangam Naidu, Author
60 Sudhamanagar,
Lalbagh Road, Bangalore-27

కావలెను

మా యెక్కు ఎవర్డిటిక్ బ్యాటరీలు మరియు శ్యాన్‌స్టార్స్ పౌడరుకు ఆంధ్రప్రదేశ్ అంతటా జిల్లా వారీగా స్టాకిస్టులుకావలెను. వివరములకు సవిత్రా ట్రేడర్సు, 6—1—630/5, ఖైరతాబాద్, హైదరాబాద్—4.

ప్రఖ్యాతి గాంచిన మా "రాబిన్ టీ" అండ్ కాఫీలు" అమ్ముటకు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అనుభవము కలిగిన సేల్సుమెన్‌లు కావలెను. డిపాజిట్ కట్టవలెను. వివరములకు పోస్టుకవరు జత చేసి పంపండి.

రాబిన్ టీ అండ్ కాఫీ
గాంధీనగరం— విజయవాడ— 3

మా ఫ్యాన్సీ రిబ్బనులకు ఆర్డర్లు బుక్ చేయడానికి కమీషన్ ఏజంట్లు కావలెను.

కల్పన టెక్స్‌టైల్స్,
75 మాముల్‌పేట,
బెంగుళూరు—2 పి

శ్రీ పీఠరాజు హైస్కూలు, పెద్దాపురం. తూ. గో. జిల్లా.

అనుభవజ్ఞులు, అర్హులు, సమర్థనీయులు అగు అభ్యర్థులనుండి పై హైస్కూలులో ప్రధానోపాధ్యాయులుగ పనిచేయుటకు దరఖాస్తులు ది 4—7—1969 తేదీలోగ కరస్పాండెంటు గారికి పంపుచు, దరఖాస్తు నకలు తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి వారికి పంపవలెను.

కరస్పాండెంటు.

---

1. ఒక గ్రేడు 2 తెలుగు పండిట్ కావలెను. గవర్నమెంటు స్కేలు. 10—7—1969తేదీ గాని, లోగాని అప్లి కేషనులు సర్టిఫికెట్ల నకళ్ళతో కరస్పాండెంటు గార్కి పంపుచూ కాపీలు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారికి పంపవలెను.

CORRESPONDENT.
S. N. S B V S G. H.
High School,
SATTENAPALLE.

అమ్మకము

FENTABULUS 1964 MODEL

సరికొత్తసామానులతో మంచిరన్నింగు కండిషన్‌లో యున్న వంటాబ్యులస్ స్కూటరు అమ్మకమునకు యున్నది.

వివరములకు: వీనస్ మిల్ స్టోర్సు, పార్కు రోడ్డు విజయవాడ—1
Phone 5046 Gram. "VENUS"

మైసూరు రాష్ట్రంలో అదర్శమైన కాఫీ మండలంలో కాఫీ, వరి,నారింజ,కలిగి పూర్తిగా సుసంఘటితమైన 360 యకరముల ఎస్టేటు అమ్మకమునకుకలదు. వివరములకు బాక్సు నం. 2594 కేరాఫ్ ఆంధ్ర పత్రిక, విజయవాడ—3

12, BORE 6 SHOTS

ఆటోమేటిక్ గన్ అమ్మకమునకు గలదు. కావలసినవారు మూర్తి అండ్ సన్సు. ఏలూరు రోడ్డు, విజయవాడ.
ఫోన్: 5746 వెంటనే సంప్రతించండి.

వరినారు అమ్మకము

గుత్తి అక్కుళ్ళు, పాల అక్కుళ్ళు, దేశవాళి విత్తనాల నారు అమ్మకమునకు సిద్ధముగ నున్నది. కావలసినవారు యీ క్రింది వారిని సంప్రదించవలసినది.

కాంచనపల్లి కుటుంబరావుబాబు, బేతవోలు, గుడివాడ (కృష్ణా).

ప్రూఫ్ కాలెండర్లు 14×22 సైజు 1,000 రు. 220, ఏజంట్లు కమీషను 30 శాతం. డిజైనులు 200 కలిగిన ఆల్బముకు రు. 20 లు పంపండి.

SIVAKASI CALENDARS, Sivakasi.

వివాహ ప్రకటనలు

ఆర్యవైశ్య కులస్థుడు, గౌరవ కుటుంబమునకు చెంది 29 సం. ల వయస్సు గల వానికి ద్వితీయ వివాహమునకు యిదే కులమునకు చెంది గౌరవభంగము లేక వితంతువుగాక ఏ స్థితిలో వున్నను మాకు తెలుపండి.

ఒబిలిసెట్టి కృష్ణావతారం, ఖండవల్లి, ప. గో. జిల్లా.

ఏజంట్లు కావలెను

*1*970 సం.వు క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. వ్రాయండి.

The Maharajas Picture Palace, Cochin-2.

ప్రూ నూతన సంవత్సరపు 1970) బొమ్మ కాలెండర్లకు ఆకర్షణీయమైన కమీషను షరతుల మీద ఆర్డర్లు సేకరించుటకు పలుకుబడిగల ఏజంట్లు కావలెను. దయచేసి ఇంగ్లీషులో వ్రాయండి.

AMSA OFFSET PRINTERS, Post Box No. 151, Sivakasi,

ప్రసిద్ధి చెందిన మా "క్రౌన్" బ్రాండు టార్పాలిన్సుకు ఆకర్షణీయమైన షరతులపై ఆర్డర్లు బుక్‌చేయుటకు అనుభవంగల ఏజంట్లు నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అన్ని వివరములతో వ్రాయండి.

లోటస్ టార్పాలిన్ ఇండస్ట్రీస్,
6, మంగల్‌బాగ్, దఫ్తారిరోడ్, పుప్ప పార్క్, బొంబాయి— 64.

వేలం నోటీసులు

క్రిడు పంచాయతీ సమితి ఆధ్వర్యమున నడచిన చెమ్మూమియాపేట కేన్ సెంటరు వస్తువులను కడప పంచాయతీ సమితి ఆఫీసు ఆవరణములో 15—7—69 తేదీ సాయంత్రము 4 గం.లకు వేలము వేయబడును. వేలము పాడువారు వస్తువుల విషయము, షరతులు వేలము రోజున ఆఫీసులో తెలుసుకొనేది.

(సం) డి. లక్ష్మణరావు బి. ఏ.
బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు, కడప.

ప్రకటనలు

దిగువతి శైకెన్సు కోటాలు కలిగివుండి నడుస్తున్న చిన్నతరహా పరిశ్రమను కొన దలచినాము. వివరములకు బాక్సు నం. 2590 కేరాఫ్ ఆంధ్రపత్రిక, విజయవాడ—3.

శ్రీ పుల్లి వెంకట సుబ్బారావు నాయుడు గారి యావదాస్తి 24—3—67 న పిల్లలకు దఖలుపరుపబడి నేను గార్డియన్‌గా వున్నాను. 16—2—68 న భార్య చనిపోయి నప్పటినుండి ఆయనకు మతిస్థిమితము లేక పోవుటచే అప్పటినుండి ఆయనచే ఎవరు, ఏవిధముగా వ్రాయించు కున్నా క్రయ చీటీలు, తనఖాలు, ప్రోనోట్లు,కౌళ్ళు, అగ్రిమెంటులు, పవరునామాలు చెల్లనేరవు.

చందన నరసింహరావు నాయుడు.
వెణుతురుమల్లి, కృష్ణాజిల్లా.

మీకు ఉద్యోగములు కావలెనా? ఎక్కడ? వివరములకు స్వంత అడ్రసు వ్రాసి స్టాంపు అంటించిన కవరు పంపండి. బాక్సు నం. 2595, ఆంధ్రపత్రిక, విజయవాడ—3.

టెండరు నోటీసులు

చల్లపల్లి గ్రామ పంచాయతి

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా చల్లపల్లి గ్రామ పంచాయతీలో దిగువ పనులు పూర్తి చేయుటకు ది 15—7—1969 తేదీ మధ్యాహ్నం గం. 3 వరకు పంచాయతీ రిజిష్ట్రేషను ఆఫీసరు గారిచేగాని వారి అనుమతి పొందిన మరివకరిచేగాని రిజిష్టర్డు కంట్రాక్టర్లు నుంచి సీల్డు టెండర్లు స్వీకరించబడునని యీ దాఖలు కాబడ్డ టెండర్లు అదేరోజు 3—30 పి. ఎం. కు హాజరుగవున్న టెండర్ల సమక్షమున పంచాయతీ ఆఫీసులో తెరువబడునని యీ ఇందు మూలముగా ప్రకటించడ మైనది. ఇతర వివరములు షరతులు వగైరా ఆఫీసు పనిచేయు కాలములో పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

1. ఎరుబండి చెర్వు మంచినీటి చెరువు లోతు చేసి సోపానములు కట్టుట.

ఎస్టిమేటు	రు. 1700—
డిపాజిటు	రు. 85—

2. చింతలచెర్వు రోడ్డునుంచి బూసివారి హరిజన వాడ వరకు మట్టిరోడ్డు ఎత్తు చేయుట.

ఎస్టిమేటు	రు. 1200—
డిపాజిటు	రు. 60—

3. సిమెంటు స్తంభములతో 30 వీధి లాంతర్లు పూర్తి సెట్లు సప్లయిచేయుట.

డిపాజిటు	రు. 100—

ఎం. వి. సుబ్బారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వైద్యము

వైద్య రిజిస్ట్రేషను: పంజాబు బోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిస్ట్రేషను గురించి ఉచిత భోగట్టాకు వ్రాయండి:

Punjab Academy Fazilka (Punjab)

టెండరు నోటీసులు

తెలగాయపాలెం పంచాయతి

గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా తెలగాయపాలెం పంచాయతీ యేరియాలోని ఈ క్రింద తెలిపిన పనులు చేయుటకు ది 12—7—69 తేదీ సాయంకాలము 2 గంటల వరకు సీలువేసిన టెండర్లు యీ దిగువ సంతకము చేసినవారిచే తీసుకొనబడును. కారణము తెలుపకయే పంచాయతీ వారు ఏటక్క టెండరునైనా లేక అన్ని టెండర్లనైనను నిరాకరించుటకు హక్కు కలిగియున్నారు. మిగతా విషయములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొనవచ్చును.

1. తెలగాయ పాలెములో నాగయ్య చెరువు కట్టలు పోయుట.

ఎస్టిమేటు	రు. 3000—
డిపాజిటు	రు. 300—

2. తెలగాయపాలెము పంచాయతీ యేరియాలో యడ్లపల్లి చెరువు త్రవ్వి కట్టలు పోయుట.

ఎస్టిమేటు	రు. 4300—
డిపాజిటు	రు. 430—

3. ఉమ్మినేని సీతారామయ్య యింటినుండి ఉమ్మినేని అబ్బయ్య యింటివరకు మెటలు రోడ్డు.

ఎస్టిమేటు	రు. 1700—
డిపాజిటు	రు. 170—

4. ముప్పా వెంకటేశ్వర్లు యింటినుండి నక్కవాగు వరకుగల బజారు మెటలు రోడ్డు వేయుట.

ఎస్టిమేటు	రు. 3400—
డిపాజిటు	రు. 340—

సర్పంచ్.

విజయనగరం మునిసిపాలిటీ

*1*969—70 వ సంవత్సరమునకు, ఈ దిగువ తెలియపరచిన సరుకులను సప్లయి చేయుటకుగాను సీల్డు టెండర్లు, ఈదిగువ సంతకముదరుచే, మున్సిపల్ ఆఫీసులో తే 15—7— 69 దీ సాయంత్రం 4— 00 గంటల వరకూ తీసుకొనబడును.

టెండర్లు అదేరోజున సాయంత్రం 4— 30 గంటలకు టెండరుదార్లు, లేదా, వారి అధికారము పొందినవారి సమక్షమున తెరువబడును. స్పెసిఫికేషన్ నిబంధనలతో టెండరు షెడ్యూల్లు రూ. 3— లు (వాపసు చేయబడదు) చెల్లించితే 1— 7— 69 దీ నుండి, ఆఫీసు పనిచేయు వేళలలో పొందవచ్చును.

1. పులవలు 140 బస్తాలు.
2. కొబ్బరినూనె 1597 కే జీలు.
3. 501 బార్ సబ్బులు 2280. నెంబర్లు
4. 376 జతలు నేత తువ్వాళ్ళు.

(సం.) సి. మార్టిన్.
సెక్రటరీ.

చోడవరం కో— ఆపరేటివు అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్. గోవాడ (పి. ఒ) విశాఖపట్టణం జిల్లా

దిగువ వాహనములు కొనడానికి సీల్డు టెండర్లు దిగువ సంతకందరుచే 10.7.69 మ. 3 గం.వరకు కోరడమైనది.

1. ఒక విల్లీస్ 1964 మోడల్ సి జె 38 జీపు 4 సిలెండర్లు: యింజన్ నంబరు 647376 చేసిస్ నంబరు 38241 ఎం. మంచి రన్నింగు కండిషనులో వున్నది.
2. ఒక స్టేయర్ ట్రాక్టరు—ఆస్ట్రియన్ మోడల్— 30 హె.స. 1960మోడల్ 10/28 టైయర్ 5.50×16 (ఫంటు టైర్లతోను, 34/7 రేర్ టైపు ట్రక్కు టైర్లతోను., రెండు అయిదు టన్నుల టెయిలర్లు ఒక 10 టన్నుల టెయిలరు
3. ఒక ఎడ్లబండి — ఐరన్ చేసిస్ — డన్‌లప్ టైర్లు, టాపు జి.సి. షీటులతో కవరు చేసినది— రెండు స్టెక్నలిల్లితో, మంచి వర్కింగు కండిషనులో వున్నది.

ఇవన్నీ ఉన్నవి వున్నట్లుగా అమ్మడమగును. వాహనములు ఆఫీసు వేళలలో తనిఖీ చూచు కొనవచ్చును. టెండరు దారులు అన్ని టికిగాని ఏ ఒక వాహనమునకుగాని రు 1000 ధరావతు సొమ్ము డిపాజిట్టు క్రింద సొసైటీ ఆఫీసులో మ. 2గం. లోపల చెల్లించి పిదప గాని టెండరులకు జత పరచవలెను. టెండర్లు అదేరోజు మ. 4 గం.కు హాజరైన టెండరు దారుల లేదా వారి ప్రతినిధుల సమక్షమున తెరవబడగలదు. గెలుపొందిన టెండరుదారు టెండరు ధరాయిపరచిన తరువాత మొత్తం సొమ్ము3 రోజులలో చెల్లించవలెను. అపుడే వాహనము డెలివరి చేస్తారు. లేని యెడల ధరావతు సొమ్ము ఖుక్తా పరచు కొనడమగును. ఎట్టి కారణములు తెలుప కుండగనే టెండరుసుఖాయిపరచుటకుగాని రద్దు చేయుటకుగాని మేనేజిమెంటుకు హక్కు కలదు. మేనేజిమెంటు నిర్ణయము తుది నిర్ణయము ఏ కోర్టులోను సదరు నిర్ణయమును ప్రశ్నించుటకు వీలులేదు.

గోవాడ, (సం) కే. వి.వెంకటేశ్వరరావు
23— 6— 69 ఆఫీసర్ ఇన్‌చార్జి.

ఎడ్యుకేషనల్
ఆంధ్ర యూనివర్సిటీ
నోటిఫికేషను

వాల్తేరులో దిగువ మూడు యూనివర్సిటీ కాలేజీలు 1969— 70 విద్యా సంవత్సరమునకు 15—7—69 తేదీ పునః ప్రారంభించడమగును. దిగువ వివరించిన వివిధ కోర్సుల చదువులకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు 10—7—69 వరకు నిర్ణీత అచ్చు "దరఖాస్తు పారములలో" దాఖలు చేయవలెను. దరఖాస్తు పారములు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్సునుంచి పొందవలెను. ఇందుకుగాను(1)ఆయా కాలేజీ ప్రిన్సిపాలు పేర ఆంధ్ర యూనివర్సిటీ పి. ఒ. వాల్తేరులో చెల్లించునట్లు ఒక రూపాయి విలువగల క్రాసుచేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరు (1—6—69 తరువాత తీసుకొని వుండవలెను)(2) స్వంత అడ్రెసు వ్రాసి 65 పై. ల స్టాంపులు అంటించిన 10''×4'' సైజు కవరు జతపరిచి, రిక్విజిషన్ పెట్టుకొనవలెను. వేర్వేరు కోర్సులకు వేర్వేరు కవర్లు పోస్టల్ ఆర్డర్లు పంపవలెను. రిక్విజిషనులో పారములు కావలసిన కోర్సులను నిర్దేశించవలెను. పై రెండు ఎంక్లోజర్లు లేని రిక్విజిషనులను గమనింపరు. ఒక్కొక్క కోర్సుకు వేర్వేరు అచ్చు దరఖాస్తు పారములను వాడవలెను. ఆయా కాలేజీల ప్రిన్సిపాల్సు ఆఫీసులలో కూడ నగదు చెల్లించి దరఖాస్తు పారములను పొందవచ్చును

1. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఆర్ట్సు, కామర్సు, లా, వాల్తేరు.

లభించు కోర్సులు :

1. లా : (1) బి. జి. ఎల్. (బాచులర్ ఆఫ్ జనరల్ లా) 'లా'లో పార్టు టైం సాయంత్రపు కోర్సు. కోర్సు కాలపరిమితి 2 సం. లు. కోర్సులు 15—7—69 నుంచి ప్రారంభమగును. తరగతులు సా. 6 గం. నుంచి రా. 8— 30 గం. వరకు జరుగును.

ఎలిజిబిలిటి

విద్యార్థి పార్టు టైం విద్యార్థిగా బి. జి. ఎల్. డిగ్రీ పొందుటకు మొదటి రెండు సంవత్సరముల బి. ఎల్. డిగ్రీకోర్సు చదవ వచ్చును. అయితే అట్టి విద్యార్థి మూడు సంవత్సరముల బి. ఎల్. డిగ్రీకోర్సు మొదటి సంవత్సరమునకు అడ్మిషన్ నిమిత్తం అర్హతకలిగి వుండవలెను. కోర్సులో చేరు తేదీనాటికి అతడు సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంటు లేదా స్టాటుటరీ బాడీ, ఒక షెడ్యూల్డు బ్యాంకు, ఒక రిజిస్టర్డు కంపెనీ, లేదా ఒక అఫిలియేటెడ్ కాలేజి ఉద్యోగి అయి వుండవలెను. లేదా ఆంధ్ర యూనివర్సిటీలో ఏ పోస్టు గ్రాడ్యుయేటు కోర్సులో అయినా ఫుల్ టైం స్టూడెంటు అయి వుండవలెను. మరియు పోస్టు గ్రాడ్యుయేటు విద్యార్థుల విషయములో వారు చదువుతున్న కోర్సు రెగ్యులేషన్సు 'లా' లో పార్టు టైం చదువుకు అనుమతించవలెను.

ఈ కోర్సు చదువుకు యజమాని అంగీకారము కావలెను.

(2) బి. ఎల్., (3) ఎం. ఎల్.,

2. కామర్సు : (1) ఎం. కాం. (2) ఎం. బి. ఏ. (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
3. ఆర్ట్సు : దిగువ సబ్జెక్టులలో ఎం. ఏ. డిగ్రీ.

1. లెక్కలు 2 ఫిలాసఫీ 3. హిస్టరీ 4. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఆర్కియాలజీ 5 పొలిటిక్సు 6. పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, 7. ఎకనమిక్సు 8 ఇంగ్లీషు లాంగ్వేజి, సాహిత్యం, 9. సంస్కృత భాష, సారస్వతం 10. తెలుగుభాష, సారస్వతం 11. హిందీభాష, సారస్వతం 12. సోషల్‌వర్కు 13. సోషియాలజీ 14. ఆంత్రోపాలజీ 15. అప్లయిడ్ ఎకనమిక్సు 16. సైకాలజీ.

4. బాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సు (బి. ఎల్. ఎస్.) గ్రాడ్యుయేషన్ తరువాత ఒక సంవత్సరం కోర్సు. నోటు :— ఈ కోర్సులో గ్రాడ్యుయేట్లు మాత్రమే చేరుటకు అర్హులు.
5. కో ఆపరేషన్. రూరల్ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా
6. సంస్కృతంలో (పార్టు టైం) పోస్టు గ్రాడ్యుయేటు డిప్లొమా.
7. సంస్కృతములో సీనియర్ పి. జి. డిప్లొమా (పార్టుటైం)
8. హిందీలో డిప్లొమా (పార్టుటైం)
9. థియేటర్ ఆర్ట్సులో డిప్లొమా (పార్టుటైం)

(1) నాటక రచనలో డిప్లొమా — ఎలిజిబిలిటి :— బి. ఏ. లో ప్యాసై అప్టిట్యూట్ టెస్టు పొంది యుండవలెను.

(2) నాటక దర్శకత్వంలో డిప్లొమా : డిటో (ఒక సంవత్సరం కోర్సు.)

(3) నటనలో డిప్లొమా :— ఎలిజిబిలిటి : పి. యు. సి. ప్యాసై అప్టిట్యూడ్ టెస్టు పొంది యుండవలెను.

2. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, వాల్తేరు.

లభించు కోర్సులు :

1. ఎం. ఎస్‌సి. డిగ్రీ కోర్సులు :—

1.	అప్లయిడ్ లెక్కలు	రెండు సంవత్సరములు.
2.	ఫిజిక్సు	
3.	కెమిస్ట్రీ	
4.	బాటనీ	
5.	జూ ఆలజీ	
6.	జియాలజీ	
7.	న్యూక్లియర్ ఫిజిక్సు	
8.	స్టాటిస్టిక్సు	మూడు సంవత్సరములు.

ఎలిజిబిలిటి : ఫస్టు లేదా సెకండ్ క్లాస్‌తో బి. ఎస్‌సి. డిగ్రీ. షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు చెందివుండి, 45% తక్కువకాకుండ మార్కులు తెచ్చుకున్న మూడవ తరగతి బి. ఎస్‌సి. డిగ్రీ హోల్డర్లు కూడ దరఖాస్తు చేయవచ్చును.

నోటు : ఈ యూనివర్సిటీ బి. ఎస్‌సి. (ఆనర్సు) గ్రాడ్యుయేట్లను కూడ, సీట్లు ఖాళీగా వున్నచో, ఈ సంవత్సరం మాత్రమే ఎం. ఎస్‌సి. ఫైనల్ సంవత్సరం తరగతిలోకి ఫిజిక్సు, న్యూక్లియర్ ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జూఆలజీ, జియోలజీలో చేర్చుకుంటారు. తరువాత ఎం. ఎస్‌సి. ఫైనల్ సంవత్సరం తరగతిలోకి నేరుగా బి. ఎస్‌సి. ఆనర్సు విద్యార్థులకు అడ్మిషనులు వుండవు.

2. ఎం. ఎస్‌సి. (టెక్) డిగ్రీకోర్సు : (మూడు సంవత్సరముల కోర్సు)

1. అప్లయిడ్ ఫిజిక్సు
2. జియో ఫిజిక్సు
3. మెటరాలజీ అండ్ ఓషనోగ్రఫీ
4. అప్లయిడ్ జియాలజీ

ఎలిజిబిలిటి : ఫస్టు లేదా సెకండ్ క్లాసుతో బి. ఎస్‌సి. డిగ్రీ 45% తక్కువ కాకుండ మార్కులు తెచ్చుకొని షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు చెందిన మూడవ తరగతి బి. ఎస్‌సి. డిగ్రీ హోల్డర్లు కూడ దరఖాస్తు చేయవచ్చును.

3. (1) బి. ఫార్మ (నాలుగు సంవత్సరముల కోర్సు)

ఎలిజిబిలిటి : ప్రీ యూనివర్సిటీగాని దానికి సమానమైన ఏ యితర పరీక్షగాని అప్షనల్ సబ్జెక్టులుగా లెక్కలు, ఫిజికల్ సైన్సులలో 1 వ లేదా 2 వ తరగతి ప్యాసు.

లేదా

గ్రూపు సబ్జెక్టులలో డిస్టింక్షనుతో థౌరి యుత్సంలో ప్యాసు.

లేదా

థౌరియుత్సంలో హెచ్. ఎస్. ఎస్. ఎల్. సి. (12 తరగతి) డిస్టింక్షనుతో కాంపొజిట్ లెక్కలు, ఫిజికల్ సైన్సులలో ప్యాసు.

రిజర్వేషనులు : దిగువ రాష్ట్రాలకు నాలుగుసీట్లు సవిస్మిగా అలాటు చేయుడమైనది.

1. అస్సాం, 2. పశ్చిమబెంగాల్, 3. బీహార్, 4. ఒరిస్సా, 5. మైసూరు, 6. జమ్ము కాశ్మీర్, యూనియన్ పాలిత ప్రాంతాలు.

2. ఎం. ఫార్మ : డిగ్రీకోర్సు (రెండు సంవత్సరములు)

ఎలిజిబిలిటి : 1 వ లేదా 2 వ తరగతిలో ప్యాసైన బి. ఫార్మ గ్రాడ్యుయేట్లకు రెండు సంవత్సరములు. బి. ఫార్మ యితర సబ్జెక్టులతోపాటు లెక్కలు చదివిన బి. ఫార్మ గ్రాడ్యుయేట్లకు ప్రవేశము పరిమితం చేయుడమైనది షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెంది, 45% తక్కువకాకుండ మార్కులు తెచ్చుకున్న మూడవతరగతి బి. ఫార్మ గ్రాడ్యుయేట్లుకూడ దరఖాస్తు చేయవచ్చును.

4. అప్లయిడ్ స్టాటిస్టిక్సులో పోస్టు గ్రాడ్యుయేటు డిప్లొమా పార్టుటైం సాయంత్రం కోర్సు — ఒక సంవత్సరం)

ఎలిజిబిలిటి . 1. లెక్కలు, లేదా లెక్కలు, ఎకనమిక్సులో డిగ్రీ పరీక్ష ప్యాసు లేదా ఎం. ఏ. లేదా ఎం. ఎస్‌సి. లేదా ఎం. కాం. లేదా మెడిసిన్, యింజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, లేదా అగ్రికల్చరులో ఏ యితర మేటర్స్ డిగ్రీపరీక్ష అయినా

2. మూడు సంవత్సరములలో దేనిలో నైనా ఎం. ఎస్‌సి. స్టాటిస్టిక్సు కోర్సుకు

అడ్మిషన్ నిమిత్తం నిర్ణయించిన అర్హతలు కలిగివుండవలెను.

లేదా

8. అకడమిక్ కౌన్సిల్ పరిగణించిన ఏ యితర యూనివర్సిటీ లెక్కలకు సమానమైన లేదా హెచ్చు అర్హతకలిగి వుండవలెను.

ఈ కోర్సులో అడ్మిషనుకు, రిసర్చిచేస్తున్న వారి దరఖాస్తులుగాని, ఉద్యోగంలో వున్నవారి దరఖాస్తులుగాని, ఆయా డిపార్టుమెంటుల ద్వారా పంపవలెను.

5. రేడియో ఫిజిక్సు, ఎలక్ట్రానిక్సులో పోస్టు ఎం. ఎస్‌సి. డిప్లొమాకోర్సు (ఒకసంవత్సరం) ఎలిజిబిలిటి : 1 వ లేదా 2 వ తరగతిలో ఈ యూనివర్సిటీలో ఫిజిక్సులో ఎం. ఎస్‌సి. డిగ్రీ హోల్డర్లు లేదా దానికి సమానమైనదిగా అకడమిక్ కౌన్సిలు పరిగణించిన ఏ యితర యూనివర్సిటీలోనైనా పరీక్ష ప్యాసు. అయితే, వ్రాత పరీక్షలోను ప్రాక్టికల్ పరీక్షలోను రెంటిలో కలిపి 50% తక్కువ కాకుండ మొత్తం మార్కులు వారు తెచ్చుకొని వుండవలెను.

6. జర్మన్‌లో డిప్లొమా కోర్సు (పార్టుటైం సాయంత్రం కోర్సు) ఒక సంవత్సరం ప్యాసైన అభ్యర్థులకు హైదరాబాద్, మాక్సుముల్లర్ భవన్‌చే సర్టిఫికేటు యివ్వడమగును.

ఎలిజిబిలిటి : ఈ యూనివర్సిటీ అందరు గ్రాడ్యుయేట్లు, లేదా సమానమైనదిగా అకడమిక్ కౌన్సిలు పరిగణించిన ఏ ఇతర యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు

3. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజి ఆఫ్ యింజనీరింగ్, వాల్తేరు :

లభించు కోర్సులు :

1. సివిల్, ఎలెక్ట్రికల్, మెకానికల్‌లో 5 సం. ల ఇంటిగ్రేటెడ్ బి. ఇ. కోర్సు మరియు టెక్. మెరైన్ యింజనీరింగు
2. బి. టెక్, కెమికల్ యింజనీరింగులో 5 సం. ల ఇంటిగ్రేటెడ్ కోర్సు.
3. సివిల్, ఎలెక్ట్రికల్, మెకానికల్ యింజనీరింగులో ఎం. ఇ. కోర్సు (రెండు సంవత్సరములు)
4. ఎం. టెక్ కెమికల్ యింజనీరింగ్ కోర్సు (రెండు సంవత్సరములు)

సీట్ల రిజర్వేషను : జి. ఒ. నిబంధనల ప్రకారం. షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు కేటాయించిన మామూలు రిజర్వేషనులతోపాటు దిగువసీట్లు బి. ఇ., బి. టెక్ కెమికల్ యింజనీరింగు కోర్సులలో రిజర్వు చేయడమైనది.

బి. ఇ. డిగ్రీకోర్సు రక్షణశాఖ ఉద్యోగుల పిల్లలకు ఒక సీటు.

బి. టెక్ కెం. ఇంజనీరింగు

1. 5 సం. ల ఇంటిగ్రేటెడ్ బి. టెక్ కెమికల్ యింజనీరింగు కోర్సు మొదటి సంవత్సరమునకు అడ్మిషను నిమిత్తం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రిజర్వు చేసిన సీట సంఖ్య దిగువ తెలుపబడినది.

రాష్ట్రం పేరు	రిజర్వు చేసిన సీట్ల సంఖ్య.
బీహార్	2
ఒరిస్సా	2
మద్రాసు	1
ఇతర రాష్ట్రాలు	1

ఏ రాష్ట్రంలోనైనా తగినంతమంది అభ్యర్థులు లభించనిచో అందుకు అలాటుచేసిన సీట్లు ఏ ఇతర రాష్ట్రాల విద్యార్థులకైనా కేటాయించడమగును.

మొదటి సంవత్సరం బి. టెక్. కెమికల్ యింజనీరింగ్‌లో అడ్మిషన్ నిమిత్తం నిర్ణయించిన అర్హతలు.

1. ప్రీ యూనివర్సిటీ—హైయ్యర్ సెకండరీ పరీక్ష ప్యాసు లేదా ఒకటి లేదా రెండవతరగతిలో పార్టు 3 క్రింద, అప్షనల్ సబ్జెక్టులుగా లెక్కలు, ఫిజికల్ సైన్సు లతో దానికి సమానమైనదిగ పరిగణించిన పరీక్ష ప్యాసు లేదా సదరు పరీక్షలో థౌరి యుత్సంలో కనీసము ఫిజికల్ సైన్సులో డిస్టింక్షన్‌తో ప్యాసు.

2. బి. టెక్. కెమికల్ యింజనీరింగ్ డిగ్రీ కోర్సులో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు శిఫారసు చేసిన వారి నామినీలకు రెండు సీట్లు రిజర్వు చేయడమైనది. ఇండస్ట్రియల్ సంస్థలనుంచి చేరిన దరఖాస్తులలో ప్రతిభ ప్రాతిపదికగ సెలెక్షన్ చేయడమగును.

పరిశోధన సౌకర్యములు

పి. హెచ్. డి. డిగ్రీ నిమిత్తం అన్ని సబ్జెక్టులలో చదువుకు పరిశోధన సౌకర్యములు లభించును. పి. హెచ్. డి. కోర్సుకు అడ్మిషన్ నిమిత్తం దరఖాస్తులు తీసుకొను కడపటి తేది 15—7—69 ఇందుకుగాను దరఖాస్తు పారములు ఉచితంగ అభ్యర్థనమీద సప్లయి చేయడ మగును.

1. ప్రిన్సిపాల్,
ఏ. యు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్సు, కామర్సు అండ్ లా
2. ప్రిన్సిపాల్,
ఏ. యు. కాలేజి ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ
3. ప్రిన్సిపాల్,
ఏ. యు. కాలేజెస్ ఆఫ్ యింజనీరింగ్.

వాల్తేరు,
24—6—69.

నైతిక విలువల ప్రాతిపదికగా గాంధీజి ఆర్థిక విధానం

కలకత్తా సదస్సులో శ్రీ మురార్జీదేశాయ్ ఉద్ఘాటన

ఆంధ్రపత్రిక ప్రతినిధి

కలకత్తా, జూన్ 28:"యంత్రానికిగాంధీజీ వ్యతిరేకిగాదని, కాని మనిషికి యంత్రం సేవ చేయాలని, అంతేగాని అతని జీవితం యంత్రం కాకూడదని, జీవితంలోని నైతిక, ఆధ్యాత్మిక విలువలను విస్మరించరాదనితయన అభిలషించారు."

అని ఇక్కడ నేడు గాంధిజీ ఆర్థికవిధానంపై 3 రోజుల సదస్సులో డిప్యూటీ ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ ఉద్ఘాటించారు.

"జీవితపు విలువలను ధ్వంసం చేయకుండా, పారిశామికీకరణ జరగాలని, ఏ ఒక్కర్ని పీడించకూడదని, ఆదర్శ సమాజాన్ని అందుబాటులోకి తీసుకొని రాలేక పోయినా ఆ ఆదర్శం కొరకు ఎల్లెడా కృషి చేయాలని శ్రీ దేశాయ్ అన్నారు.

లక్సరీ హోటల్‌లో ఏర్పాటయిన ఈ సదస్సుకు 250 మంది ప్రతినిధులు హాజరైనారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ అజయ్‌ముఖర్జీ మాట్లాడుతూ, గాంధి పథాన్ని అనుసరించి, ప్రక్కవారికి, మానవాళికి ఏమి జరుగుతున్నదో లెక్క చేయకుండా, ప్రతివారు స్వార్థ పూరిత జీవితాన్ని గడిపే ఈ విధానంస్థానే విశ్వప్రయోజనంగల నూతన జీవన విధానాన్ని రూపొందించ వచ్చునని అన్నారు.

సంపదలు, అధికారాలు ఒక్కరే చేజిక్కించుకోవడాన్ని శ్రీ మురార్జీ ప్రతిఘటించారు. సంపదను సృష్టించడానికి గాంధీజీ వ్యతిరేకులుగాదని, ఉదాహరణకు చర్కానుతయారు చేసే వ్యక్తి ఎక్కువ ఆర్జించడానికి వీలుగా మంచి చర్కాలు తయారు చేసిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని గాంధీజీ ప్రకటించారని శ్రీ దేశాయ్ అన్నారు.

"గాంధి ఆర్థిక విధానం వికేంద్రీకృత,విస్తరింపుతో కూడి యున్నదికాదు. అది నిత చేతనతో పరిఢవిల్లే విధానం.

మిగతా ఆర్థికవిధానాలు ప్రయోజనంపై ఆధారపడి వున్నవి. కానీ గాంధీజీ ఆ దృక్పథాన్ని అంగీకరిస్తూ, ఆధ్యాత్మిక విలువలపై ప్రయోజనం ఆధారపడి ఉండాలని అన్నారు. గాంధీజీ ఆర్థిక విధానానికి మదివిని ప్రాతిపదికగా చేశారు. గాని సంపరనుపాదు.

ఆత్మ శరీరంకన్న విభిన్నమైన వాస్తవ చైతన్య శక్తి కావడం వలన జీవితంలో ఆధ్యాత్మిక విలువలకు గాంధీజీ ప్రాధాన్యత ఇచ్చారు అని శ్రీ దేశాయ్అన్నారు. సమాజాన్ని సుసంపన్నం చేయుడమే అన్నిఅర్థిక విధానల లక్ష్యం కావడంచేత సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని గాంధీజీ విశ్వసించారు. కొద్దిమంది సంపాదనలో మేము గొప్పవారు కావాలనే గాంధీజీ ఎన్నడూ అభిలషించలేదు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించడానికి వీలుగా సంపదను సమాజం ద్వారా పంపిణీ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

నిరాడంబరంగానూ, మహో న్నతమైనవిధానంతో జీవనం గడపాలని ఆయన కోరిక, అని శ్రీ మురార్జీ దేశాయ్ అభిభాషించారు.

మురార్జీ రాకపట్ల కలకత్తాలో నిరసన ప్రదర్శనలు

ఆరుగురి అరెస్టు

కలకత్తా, జూన 28 ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ కలకత్తా దమ్‌దమ్ విమానాశ్రయంలో దిగగానే నల్లజెండాలు ప్రదర్శించినసమాజ్‌వాది యువ సంఘానికి చెందిన ఆరుగురు. ఎలుగెత్తలను. ఆరెస్టు చేశారు. పోలీసులలో వీరు సంఘర్షణకు పాల్పడ్డారు.

'మొరార్జీ వెనక్కిపో' అని నినాదాలు చేస్తూ విమానంవద్దకు వీరు పోలీసు వలయాన్ని తోసుకొనిముందుకువెళ్ళారు. వారి కొందరు కూడా ముందుకువెళ్ళి నినాదాలు చేశారు.

'గాంధేయ ఆర్థిక విధానంపై గోష్ఠి ప్రారంభించడానికి శ్రీ మురార్జీ ఇక్కడకు వచ్చారు.

రక్షణశాఖ సర్వే సిబ్బంది విజ్ఞప్తి

హైదరాబాద్, జూన 28: ఆంధ్రప్రదేశ్ సర్వే సిబ్బంది (ఎన్. జి. వో) సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి విన్న ఒక వినతి పత్రంలో సమర్పిస్తూ తమవిద్యుక్తధర్మాల నిర్వహణలో తాము అనేక ఇబ్బందులు, కష్ట నష్టాలకుగురి అవుతున్నామని, అందుకుపూర్తి రక్షణ అవసరం అని కోరారు.

ఆంధ్రప్రభ కళా సాహిత్య విజ్ఞాన వేదిక

'భైరవకోన' అపూర్వ సౌందర్యము

దివ్య ప్రకృతి నీ, దేవుడినీ, దరి లేని సేవిం చడంవల్ల చిత్తవికాసిత్వం క్షాంతిం కావడమే కాకుండా హృదయ నైర్మల్యం చేకూరి మన స్సుకి ఈశ్వర సాక్షాత్కారయోగ్యత సంప్రాప్తిస్తుంది. కేవలం ధైవారాధనాన్ని మాత్రమే ఉద్దేశించకుండా, ఈశ్వరుడు సృజించిన ప్రకృతిని కూడా మన కళ్లకు సాక్షాత్కరింప చేసేతలంపుతో యోగులూ,మహర్షులూ అయిన శిల్పాచార్యులు అరణ్యసీమలలోను, పర్వతాగ్ర ప్రదేశాలలోను అద్భుత శిల్ప కౌశలాలతో దేవాలయాలు నిర్మించారు. దైవ మూర్తులను సేవించి జన్మ ధన్యంచేసుకోవ డానికీ, సిద్ధహస్తుల శిల్పాలను తిలకించి, సౌందర్యతృష్ణను తీర్చుకోడానికీ అరణ్యాలను దాటి, అనేక శ్రమలు పడి జనులు పవిత్ర క్షేత్రాటనం చేస్తున్నారు. అలాంటి దివ్య తీర్థాలలో భైరవకోన ఒకటి.

"మానవుడి సహనాన్నీ, సత్యనిరతినీ, సేవాదీక్షనూ, త్యాగభావాన్నీ పరీక్షించి కాని భగవానుడు దరి నమివ్వడా"—అన్నట్లు దుర్గ మారణ్య ప్రాంతంలో, ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి దృశ్యాల మధ్య అలరారు తున్న పర్వత గుహాలయం భైరవస్వామిగుడి భక్తకోటిని ఆకర్షించడాన్ని బట్టి ప్రజలు దైవసేవకు దూరభారాలను లెక్కచేయరని స్పష్టమవుతున్నది. నెల్లూరుజిల్లా కనిగిరి తాలూకాకు చెందిన అంబవరం కొత్తపల్లి అనే కుగ్రామానికినూనూరుమూడుమైళ్లదూరంలో ప్రకృతి రామణీయకతలో నిలసిల్లుతున్న ఈ కోనలో గల శిల్ప శోభాసమన్వితమైన దేవాలయ నిర్మాణం హృద్యం. ఏక పర్వతంలో ఎనిమిది గుహాలయాలు శిల్పకళాపారంగతుల కళాకౌశలాన్నీ, దివ్యశిల్ప ప్రాభవాన్నీ,శాస్త్ర నైపుణ్యాన్నీ వేనోళ్ల చాటుతున్న ఈ క్షేత్ర రాజంలో పర్వత శిఖరంనుంచి ప్రవహించే జల పాతమూ, జలాపూర్ణపంకజ్జలా ఈ ప్రాంతాన్ని శృంగారరసంలో నింపుతున్నాయి.

ఈ స్థలానికి భైరవకోన అనే పేరు సార్థకం కావడానికి స్థానిక ప్రజలు రెండు రకాల కారణాలు చెబుతారు. ఒక అభిప్రాయం ప్రకారం: "భైరవఋషి" అనే మహాయోగి పవిత్ర సంకల్పంతో విగ్రహాలను నిర్మింపచేసి అనంతరం తన యోగశక్తి ఫలితమైన ఆధ్యాత్మిక శక్తిని ఆ మూర్తులలో పూరించి, దివ్యంగా ప్రకాశింపచేయడంవల్ల ఆయన పట్ల భక్తిప్రపత్తులను వెల్లడించేనిమిత్తం ఈ పర్వత పరిసరానికి భైరవకోన అనే నామ కరణం చేయబడిందట. మరో భావనను బట్టి భైరవనిలయం కావడంవల్ల ఆ పేరు ఏర్పడినది.

ఇక్కడ గల ఏకశిలా నిర్మిత గుహాలయాలు మహాబలిపురంలో పెద్దరాళ్లతో పెక్కుశిల్పాలను నిర్మింపచేసిన పల్లవ, చోళ రాజులకాలం నాటి శిల్ప కళను జ్ఞప్తికి తెస్తూ, విశిష్టమైన కీర్తిని గడించినవాటి రీతినే చెక్కబడ్డ విగ్రహాలతో విరాజిల్లుతున్నాయి. ఒకే శిలపై రెండు సహాంతర వరుసలలో జీవ కళా ప్రాభవంతో పొదగబడ్డ ప్రతిగుహాలయం ద్వారంపైన ప్రమథగణమూ, లోపలిభాగంలో రమణీయమైన శివలింగమూ చిత్రించిన శిల్పకళామహిమ వర్ణనాతీతం. సామాన్యప్రజల మంచి, సమర్థ శిల్పసంపదతముండలినుంచేకూ భంగుల ప్రశంసలు పొందజాలిన ఏరి శిల్పకళా వైదగ్ధ్యం క్రీ. శ. 6, 7 శతాబ్దాలనాటిదని. శిల్పకళ మహోన్నత స్థాయిని సముపార్జించుకుని, విశిష్టమైన కీర్తి నిగడించుకున్నపల్లవ రాజు నాటి వాస్తు సంప్రదాయానికి చెందిం దని పురాతత్వ పరిశోధకులంటున్నారు. మహేశ్వ రార్పితాలైన ఈ మనోహర పర్వత గుహాలయాలపై మహేంద్ర (క్రీ. శ. 610—640), మహామల్ల (క్రీ.శ. 640—674) అనే పల్లవ ప్రభువుల ప్రభావం ప్రస్ఫుట మవుతున్నది.

వృక్షాలను చేధించి, కొండలను తొలిచి, రాలను మలచి మనోజ్ఞంగా, అర్థవంతంగా, ప్రయోజనకరంగా యిక్కడ దేవాలయాలను నిర్మించిన శిల్పి చంద్రుడికి సంబంధించి

భైరవకోనలోని పర్వత గుహాలయంలో విలసిల్లుతున్న శ్రీ భైరవస్వామి

భైరవకోనవద్ద గల పర్వత గుహాలయంలోని మూర్తిత్రయం

శ్రీ రావుల సూర్యనారాయణమూర్తి

ఒక ఐతిహాసం ప్రజలలో ప్రచారంలో వున్నది. దాని ప్రకారం ఆధ్యాత్మిక రహస్యాల యినిడివున్న ఈ మహాక్షేత్రంలో ప్రాచీన కాలంలో భైరవ ఋషి అనే తపోధనుడు బ్రహ్మనిష్ఠలో నిమగ్నుడయ్యాడు. దివ్య శక్తిసంపన్నుడైన ఆ యోగి వద్దకు ఒక నాడు పుత్రహీనులైన పుణ్యదంపతులు వచ్చి, సుతోదయ భాగ్యం ప్రసాదించవలసిందిగా ప్రార్థించారు. తమకు ఉద్భవించే బిడ్డను తొమ్మిదేళ్ల ప్రాయం వచ్చిన అనంతరం తనకు అర్పితం చేసే వాగ్దానంపై ఆ పరమ నిష్ఠాగరిష్ఠుడు క్షత్రియ దంపతులకు సుపుత్రుడు ప్రసాదించేట్లు వరమిచ్చాడు. తత్ఫలితంగా ఆవిర్భవించిన పుత్రరత్నాన్ని తొమ్మిదోయేట మాట తప్పకుండా వారు మహర్షికి సమర్పించి వేశారు. సమస్త శుభ లక్షణ సంశోభితుడైన ఆ బాలుడిని పర్వతగుహాంతరాళంలో తపోమగ్నుడైన మహా ప్రభావశాలి భైరవ మహర్షి ఆనందతరంగితాంతరంగుడై తన ఆధ్యాత్మిక శక్తితో మహాశిల్పిగా రూపకల్పన చేశాడు. శిలాశిల్ప నిర్మాణంలో ప్రతిభాప్రావీణ్యాలు సంపాదించుకున్న ఆ శిల్పీశ్వరుడు కళా కుశలుడు, వేదశాస్త్రనేత్త, సత్యధర్మ పరాయణుడు అయిన తపస్వితల్లజుడి ఆదేశానుసారం దృష్టినిఆకర్షించే రీతిగా, సౌందర్యం తాండవించేవిధంగా గుహాలయాలను నిర్మించి, శివలింగాలను ప్రతిష్ఠించాడు. శిల్ప సౌందర్యానికి నివాసభూతమై తేజరిల్లుతున్న ఆ పర్వతం బ్రహ్మ, విష్ణువుల ప్రతి గుహాలయంలోనూ శివునికి ద్వారపాలకులుగా వున్న విశిష్ట లక్షణం కలిగి భక్తజనులపునంతోష సంభరితులను చేస్తుంది. ఒకే పర్వతంమీద శివకేశవులకు యిద్దరికీ గల ఈ అనుసంధానం "శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే"— అనే అద్వైత స్థితికి తార్కాణం.

కళాశోభితాలైన యిక్కడి గుహాలయాలలో జగన్మోహనమై వెలుగొందుతున్న జగన్మాత పార్వతీదేవి విగ్రహం అందరి హృదయాలలోను శాశ్వతస్థానం గడించుకుంటుంది. రెండింటికీ మధ్యప్రవహిస్తున్న శైవాహినికి మరో ప్రక్కగల భైరవస్వామి గుడిలోని శివ లింగానికి అభిముఖంగా మూడు మూనులు వరుసగా తీర్చబడి వున్న దేవతామూర్తిత్రిజన్మోహనాకృతి అందరారుతున్నది. బాల, దుర్గ, కాళిక ప్రతిబింబమైన ప్రతిమ "వదన త్రయం" శిల్పిప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. తన వాస్తు నైపుణ్యాన్నీ, సాంకేతిక సామర్థ్యాన్నీ, శిల్ప సౌందర్యాన్నీ, చిత్రాల నిర్మాణ ధ్యంతో విలసిల్లుతున్న ఈ కోనను చేర డానికి దర్శిగుంటపేటనుంచి ఏడుమైళ్ల దూరం బండిబాటపై ప్రయాణంచేయాలి. కౌశలాన్నీ అత్యున్నత స్థాయిలో ప్రకటించి, ప్రదర్శించిన ఆమరశిల్పి ఈ పరిసరంలో కోటి లింగాలను ప్రతిష్ఠించడంవల్ల కోటిలింగాల కోనగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఎన్నో కళాఖండాలు స్వప్నికామభూతిని కలిగజేస్తాయి.

ప్రకృతి మాత ప్రణయాంకమైన భైరవకోనలో శిల్పి నివసించిన పర్వత గుహాంతరాళం "వి", సాపాన అని పిలువబడే జలపాతం దిగువ భాగాన గల చిన్న సరోవరం "కన్నెకల దొన" మొదలైనవి దృశ్యాను భూతాలు మాత్రమే. మహాశివరాత్రి పర్వదినాన ఈ పర్వత గుహాలయాలవద్ద వేలాది భక్తులు గుమికూడ తారు. అనుభవైక వేద్యమేకాని, వర్ణించడానికి అసాధ్యమైన ప్రకృతి సౌంద

జిల్లా కేంద్రస్థానమైన నెల్లూరుకు సుమారు 130 మైళ్ల దూరంలో వున్న ఈ సుందర సీమ సందర్శనార్థం టంకులదిన్నవిడవున్న సింగరాయకొండనుంచి పామూరు, దర్శిగుంట పేటల మీదుగాకాని, కనిగిరి, దర్శిగుంట పేటల మీదుగాకాని వెళ్లడం మంచిది. ప్రస్తుతం భోజనఫలహారాల సదుపాయంలేని ఈ వనానికి వెళ్లేటప్పుడు ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం అనివార్యం. రాత్రి బస చేయ డానికి ఏ విధమైన వసతులూ యిక్కడ లేవు. ఇలాంటి అసౌకర్యాలు వున్నప్పటికీ మహోన్నతాలైన పర్వతపంక్తులు, జలజలపారే సెలయేళ్లు, కళకళలాడే ఫల వృక్షాలు, నయన మోహనమైన శిలాశిల్ప సంపదలను తిలకించి తన్మయ హృదయులయ్యే నిమిత్తం విలాస యాత్రికులు తప్పక దర్శించదగ్గ ప్రదేశం భైరవకోన.

పల్నాటి వీరకథా చక్రము:

బ్రహ్మనాయుని రాజనీతి

డాక్టర్ తంగిరాల వెంకటసుబ్బారావు

తెలుగుసీరగాథా కవిత యిందు పలనాటి వీర కథలకొక ప్రత్యేకస్థానము. చారిత్రక ప్రాచీనత యందే కాక కవిత పటుత్వ మందును, ఇతర వీరగాథా లక్షణములందును ఇవి ప్రథమ స్థానము నాక్రమించుచున్నవి. ఇది తెలుగులో నేర్పడిన సిద్ధమైన వీరగాథా వృత్తము. ఈ వీరగాథా వృత్తము కల్పితమేమును కట్టు కథయునుగాక, చారిత్రక సత్యమునుగుట మరి యొక విశేషము.

క్రీ. శ. 1134 నుండి 1147 వర కును పల్నాటిసీమను 'అనుగురాజు' లేక 'అలుగురాజు' పాలించెను. ఇతడు హైహయ వంశమునకు చెందినవాడు. కార్తవీర్యార్జునుని సంతతివాడు. ఇతనికి ముగ్గురుభార్యలు వీరవిద్యాదేవి (వీరవిజ్ఞలదేవి), భూరమా దేవి (భూరమాదేవి), మైలమదేవి (మైలలదేవి). ఇందు వీరవిద్యాదేవి పట్టపురాణి యని తెలియుచున్నది. అనుగురాజు ఈమెనే మొదట పరిణయమాడెను. తరువాత తీర్థయాత్రలలో చాళిక్షేత్రమందు భూరమాదేవిని, ఆంధ్రదేశమున చందవోలు రాకుమార్తెయగు మైలమదేవిని పెండ్లియాడి నట్లు వీరగాథలలో గలదు. చందవోలురాజు తన కుమార్తెతోబాటు పల్నాటిసీమను అను గురాజున కరణముగా నిచ్చెనందురు. ఈ వగ్గురురాణుల వైవాహిక క్రమమిట్లున్నను, సంతానవతు లగుటలో మాత్రము మైలమదేవి ప్రథమురాలు, భూరమాదేవి ద్వితీయురాలు, పట్టపురాణి తృతీయురాలు. మొదట పుత్రులకొరకై అనుగురాజు విక్కిలి పరితపించెను. పిమ్మట కొంతకాలమునకు ఈ రాజ్ఞీత్రయమునందు అనుగురాజునకు ఎనమండుగురు కుమారులుపుట్టిరి. మైలమదేవికి నలగాముడు (రెండవ వీరనాముడు లేక వీరకామేందుడు), భూరమాదేవికి కామురాజు, నరసింగరాజు, పెదమాళ్ళరాజు, రుమ్మలరాజు అను నలుగురుపుత్రులును, వీరవిద్యాదేవికి పెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్లదేవుడు అను ముగ్గురు పుత్రులును జన్మించినట్లు వీరగాథలనుబట్టి తెలియుచున్నది.

అనుగురాజు మంత్రి రేచెర్ల దొడ్డనాయుడు. ఇతని భార్య పేరు శీలమ్మ. అనుగురాజు భూరమాదేవి, మైలమదేవులను వివాహమాడుటకు పూర్వమే మంత్రియగు దొడ్డనాయునికి శీలమ్మయందు ఐదుగురు కొడుకులు పుట్టిరి. వారు: పెద్దన్న, బ్రహ్మన్న, పేర్నీడు, మాల్సీడు, మలిసీడు.' వీరందరును మహావీరులు. కార్తవీర్యార్జునునిచే చంపబడిన జమదగ్ని మహర్షియే దొడ్డనాయుడుగా జన్మించెననియు, జమదగ్ని భార్యయగు రేణుకయే శీలమ్మయనియు, రేణుకా జమదగ్నుల పుత్రుడగు పరశురాముడే బ్రహ్మనాయుడుగా నవతరించెననియు — పల్నాటిసీమలో కారెంపూడియందు నాకులభించిన (1966 ఆగస్టు, ఒక తాళపత్ర గ్రంథములోగలదు.

నలగామరాజాదిపుత్రులు తె మ్ముదుగు రును పుట్టుటకుపూర్వము అనుగురాజు సంతతి నిమిత్తమై పరితపించుచు, తన మంత్రియగు దొడ్డనాయుని జ్యేష్ఠపుత్రుడగు పెద్దన్నను (బాదనాయుడు బాదరాజు అని నామాం తరములు) దత్తుచేసికొని పెంచుకొనుచుండెను. ఈ పెద్దన్నకు కుచెర్ల పట్టణమునేలు కృష్ణ గంధగుని కుమార్తెయగు 'ఐతమ్మ'ను పెండ్లిచేసెను. ఈ పెద్దన్న పల్నాటి వీరు లరువదియారుగురిలో ప్రథముడు. 'పెద్దన్న బాదరాజు' 'అన్నపెద్దన్న' అనుపేర్లు వీరగాథ లలో పెద్దన్న పరముగా గానవచ్చుచున్నవి. ఈ పెద్దన్న అనుగురాజునకు దత్తపుత్రుడును, నలగామరాజాదులు పుట్టుటకుపూర్వమే అనుగురాజునకు పెంపుడుకొడుకును కావున నితడే రాజ్యమునకు వారసుడని దొడ్డనాయుడు భావించుట కవకాశమున్నది. సరిగా నట్లే జరిగినది. అనుగురాజు తరువాత తన పుత్రుడగు పెద్దన్నయే సింహాసన మెక్కవలెనని దొడ్డనాయుడాశించెననియు, అను గురాజాదులకు సమ్మతింప కుండుటచే దొడ్డనాయుడు తన మంత్రిత్వమును వదలుకొని తన ద్వితీయపుత్రుడగు బ్రహ్మనాయుని కప్పగించెననియు, ఆ బ్రహ్మనాయుడు అనుగు రాజును తన తండ్రి దొడ్డనాయుని కూడ వధించి నలగామునిసింహాసన మెక్కించెననియు 'స్యూయల్' అను చరిత్రకారుడు వ్రాసి యున్నాడు: (మా. Sewell, Antiquities, App. A., P.5) ఈతని వ్రాతను సమర్థించుచు ప్రముఖ చారిత్రక పరిశోధకురాలు శ్రీమతి వారణాసి యశోదాదేవి గారిట్లు పేర్కొనుచున్నారు:

> The Chronicle says that Dodda was bothered about his son's succession, resigned his premiership in favour of his son Brahmanayudu, who killed both Dodda and Alugu and then enthroned Nalakama.
>
> —JAHRS, Vol. XIX, P. 32

కాని బ్రహ్మనాయుడిట్లు రెండు హత్యలు చేయుటకుగల కారణములు మాత్రము తెలియవచ్చుటలేదని శ్రీమతి యశోదాదేవిగారు వ్యాఖ్యానించుచున్నారు.

అనుగురాజు నిజపుత్రులలో పెద్దవాడగు నలగామరాజు తండ్రి మరణానంతరము క్రీ. శ. 1147 లో రాజ్యమునకువచ్చెనని యశోదా దేవిగారు నిరూపించినారు. నలగాముడు క్రీ. శ. 1170 లో రాజ్యమునకు వచ్చినట్లుగా నొక పూర్వ చరిత్రకారుడు వ్రాసెనియు, అది సరికాదనియు ఈమె ఖండించినారు. క్రీ. శ. 1147 లో రాజ్యమునకువచ్చిన నలగామరాజు శాసనాధారములనుబట్టి 15 సంవత్సరముల రాజ్యముచేసినట్లు తెలియుచున్నది. కాని సాంప్రదాయిక కథలనుబట్టి అనేక సంవత్సరములు రాజ్య మేచేసినట్లున్నది. పల్నాటి యుద్ధమును సంఘర్షణము ఈ నలగాముని కాలమునందే జరిగినది. (క్రీ. శ. 1181—82 ప్రాంతము).

> "His rule lasted for 15 years as seen from records and for many more years according to tradition, and the civil war in Palnad was fought in his reign."
>
> —Smt. V. Yasodadevi, JAHRS, Vol. XIX, P. 33.

మహాభారతము శ్రీకృష్ణుని కెంత ప్రముఖపాత్రయున్నదో ఈ పల్నాటి వీరకథా చక్రము బ్రహ్మనాయుని కంత ప్రముఖస్థాన ముమున్నది. ఇతడు ధర్మపరుడనియు శాంతి కాముకుడనియు, ఆ యుద్ధమునే వారించ దలచి కావించిన మహాసాహసమే యుద్ధ లలో పరంపరగా వినవచ్చుచున్నది. ఇట్లు ఉదారపుణ్యమూర్తియగు, పరిశుద్ధమూర్తియైన తరమునను, 'పల్నాటిబ్రహ్మ'గా పూజ్యుడై జరుచున్న బ్రహ్మనాయుడు, అనుగురాజును తన తండ్రి దొడ్డనాయుని హత్యచేసెనని, 'స్యూయల్' చరిత్రకారుడు వ్రాయుట పలువురకు ఆశ్చర్యమును గల్గించవచ్చును, నమ్మ శక్యముగాకపోవచ్చును. కాని నాకు కారెంపూడిలో (1966 ఆగస్టు నెలలో లభించిన ఒక తాళపత్రగ్రంథమున రెండు తావులందు బ్రహ్మనాయుడు కావించిన ఈ హత్యాని యమమును బలపరుచునట్లున్నది. అందు మొదటిది 'అనుగురాజుమరణము' అనునది:

నాగమ్మ వేటకువచ్చిన అనుగురాజును సత్కరించి, ఆతనినమ్మనమ్మనటించి, బ్రహ్మనాయునిపై కొండెములుచెప్పి దొడంగెను. ఆ కొండెములలో, బ్రహ్మనాయుడు గర్వముతో అనుగురాజునకు నమస్కరించుట లేదనునదియొకటి. బ్రహ్మనాయుడు తన తండ్రితోకలసి సభలోనికి వచ్చునప్పుడు అనుగురాజునకు నమస్కరింపక నిలుచుండు నని. అందుచే అనుగురాజు నాగమ్మ చెప్పు కొండెములనువిశ్వసించి, బ్రహ్మన్నగర్వమును గూర్చి మంత్రియగుదొడ్డనాయుని ప్రశ్నించెను. దొడ్డనాయుడు గృహమునకేగి పుత్రునితో నావిషయమును జెప్పెను. బ్రహ్మన్న, తాను అవతారపురుషుడగుటవలనను, అందుచే తానునమస్కరించినచో అనుగురాజు మరణించును అనియు దెల్పెను. దొడ్డనాయుడు తన మంత్రిత్వమునుత్యజించి, బ్రహ్మనాయుని కాయుద్యోగమిచ్చెను. బ్రహ్మన్న ప్రధానమంత్రిత్వమును స్వీకరించి, అనుగురాజుసభలోనికివచ్చి, అనుగురాజును సింహాసనమునుండి లెమ్మని చెప్పి ఆ సింహాసనమునకు తానుచేతులెత్తి నమస్కరించెను. వెంటనే ఆ సింహాసనము పెటిల్లునపగిలి, ముక్కలు ముక్కలుగా విరిగి పడెను. అందులో ఒక ముక్క ఎగిరివచ్చి ప్రక్కనే నిలబడియున్న అనుగురాజు నెత్తినకు తగిలెను. ఆ దెబ్బలో అతడు మంచమునపట్టి యమయాతన పడుచుండెను. వికటమైన నా బాధనుభరింపలేక అనుగురాజు, ఆ బాధ నుండి తన్ను రక్షించి కైలాసమునకుబంపుమని బ్రహ్మనాయుని ప్రార్థించెను. బ్రహ్మన్న యందుకు అంగీకరించెను. కాని, అనుగురాజు రాజుకళ్లిలాసమునకు ఒంటరిగా పోజాలననియు, తనకుతోడు పోవలసినదనియు బ్రహ్మనాయుని కోరికొనెను. అందుచే బ్రహ్మనాయుడు తన తండ్రికి సర్వమునుచెప్పి, అతనిని గూడ కైలాసమునకు పోవలసినదిగ కోరెను. ఇది నాకులభించిన తాళపత్రగ్రంథములో అనుగురాజు మరణము నందెల్పు పద్యభాగముల విషయము. మంజరీ ద్విపదయగుటచే నా గల ఆ పంక్తులను కొన్నింటిని యథాతథముగా నీక్రింద నిచ్చుచున్నాను:

> "ఈ కళేబరమును ఈశ్వరులాపు
> కైలాసమునకును కదకు పంపించు
> నాయుడ నీకిప్పు డదే వచ్చెనిప్పుడు
> ఒంటిగా నవటికి జంట లేకిపుడు
> నేబోవ జాలనని అపుడు బలికెనను
> అనియిట్లు రాజాడు నట్టిమాటలకు
> నాయుడు యోచించినా (అ) క్షణమందు
> తనతండ్రి నప్పుడు తానుడిలీపించి
> నా తండ్రి నాయుడా న(అ)తినేమునను
> అనుగురాజును గలసి ఆ కొత్త జోడుగను
> కైలాసమునకును కదలిపోవలెను
> ఆ సాంబమూర్తిపు డబోతునంపె
> తమకు ప్రయాణమని తనయుడుచెప్ప
> అతిసమ్మతించెను అపుడతని తండ్రి
> యిద్దరుకూడుక యిచ్చోటనప్పు
> అంతటా బ్రహ్మన్న అతివేగమందు
> తన ఆజ్ఞవల్లను తగురథంబోక
> గావించి యుంచిన కదురథముపైని
> ఇద్దరుగూర్చుండి యిమ్ముగజూచి
> కైలాసగిరి కపుడు కదలిపోరయ్య
> అలలవిద్దరి మరి అచటకంపించి
> షోడశదానములు సాంపుగనరసుడు
> బ్రహ్మన్న మొదలుగా పర రాజులును
> బ్రహ్మలు కిచ్చిరి పరమదానములు"
>
> — కారెంపూడి తాళపత్రప్రతి, ఆకులు 105. బి., 106. ఎ.

ఇది కవిత్వముకావున కొంత యతిశయోక్తియున్నదికాని, హేతువాద దృష్టితో ఈ కథనుపరిశీలించినచో, బ్రహ్మనాయుడు తనతండ్రినీ, అనుగురాజును హత్యచేసెనని నిశ్చయముగా చెప్పవచ్చును. బ్రహ్మనాయుని యందమిత భక్తి ప్రపత్తులతో వ్రాయబడిన ఈ పల్నాటి వీరగాథలలో అతనికి దైవత్వ మారోపించబడి, అతడు కావించిన దారుణహత్య కీర్తనపాటలని క్రమములో కైలాసమునకు పంపగల అలౌకికశక్తిగా నిరూపించబడినది!

నాకులభించిన పై తాళపత్ర గ్రంథమునందే వేరొక తావున, మండపేటు కథ భాగమున బ్రహ్మనాయుని రాజనీతిగ నిరూపించు వంశమున్నది. నాగమ్మచే మండపేటలో మండపాటు జరిగినదిమ్మట, బ్రహ్మనాయుడు నిక్కలిత్రోసించి, తానుగలరాజల పట్టణమునకు బోడిచివరతుపనియు, అందులకునుపు పీడు పలపించినదనియు మగలవరాజునకొరకు. అ దు మరిదేవరాజు. ఓ బ్రహ్మనాయడా' నీ తండ్రి మృతిజెందెను. నీటు మోందిను పోవలయునిని ఘనము! అనెను. ఆ పంక్తులివి యుడు:

> "మనలక గురిజాల మరుపకపడుదు
> . . . . . .
> పెదవిమ్మ లజేంద్ర పెద్దవిమ్మ రాజు
> ఆ మాట విని బాల ప్రతిదేవరాజు
> నీవపాప్య నాయుడ నపిన్నుగాబు
> నీతేత మృతిజెందెనడు నా తండ్రి
> అనురాజేంద్రుడు అతి గమనేన.
> ప్రముక్కునేసిన ఘనత మిక్కిలంబాయ్య
> . . . . . దప్పేరు
> పాలేరను మండి పోలించ వలయ
> ఏ పోను జేసిన ఇదియు నీ పేలు
> అనివక్కి రాజల అటు . . ."
>
> — శ్రీనాథ పిరథిలముగు 'మండపేటు కథ, కారెంపూడి తాళపత్రప్రతి, ఆకు 358 ఎ.

దీనినిబట్టి పరిశీలించినను అనుగురాజు మరణమునకు బ్రహ్మనాయుడే కారణమని తెలియుచున్నది.

బ్రహ్మన దైవాంశసంభూతుడని నిరూపించుటకుమాత్రమే ఆవిధముగా కవి కల్పించెనియు, దానిచే బ్రహ్మనకు పాలగా నిరూపించుట తెలిసియు నేరమైన వాదింపవచ్చును. పల్నాటి వీరకథ ప్రకారము బ్రహ్మనాయుని విష్ణు అవతారమునుగ నిరూపించిన కథలు పల్మారు. అందుకని బ్రహ్మనాయుని కుచ్చితరాజనీతులు, రాజకీయపు యెత్తుగడలు, కుట్రలు నిరూపించు కథలు కూడ ఒకటి రెండు లేకపోలేదు. ఉదాహరణకు, అలరాజు మరణమునకు బ్రహ్మనాయడే ప్రథమ కారకుడని నిరూపించు కథ యొకటి నెల్లూరు మండలమునందును, పల్నాడులోను నాకు లభించినది. దీనిపేరు: "అలరాజుమల్లుగారి గురిజాల రాయబారము." దీనికిసంబంధించి రెండుప్రతులు గలవు. ఒకటి తాళపత్రప్రతి, (నెల్లూరుజిల్లా) మరియొకటి కాగితప్రతి (పల్నాడు) అలరాజు మహాబలవంతుడనియు, తన అన్న పెద్దన్నకుకూడ మించినపేటి శూరుడనియుతెలిసికొని, తన వలన తనకు ముప్పువాటిల్లగలదని భయపడి, బ్రహ్మనాయుడు మాయోపాయముచే అలరాజును రాయబారిగా బోవుట కొప్పించి, గురిజాలకు పంపినాడు. అటు నాగమ్మచే వీరడు హతుడగునని బ్రహ్మనకు తెలియును. తెలిసియేపంపినాడు. అట్లు పంపునప్పుడు తన పుత్రతుల్యుడగు కన్నమదాసునుతోడిచ్చి, అలరాజునొక్కరితోగను, కన్నమదాసును వేరొక రీతిగను దీవించినాడు బ్రహ్మన. కన్నమనును పోయిరమ్మనినాడే కాని, పోయి రమ్మనలేదు. బ్రహ్మనాయుని దీవెనలోని కాపట్యమును గ్రహించిన అలరాజు తల్లి చల్లమాదేవి యిట్లు వాపోయినది:—

(మిగతా 7 వ పేజీలో)

ధూళిపూడి శివారు కొలగానివారిపాలెం గ్రామదేవత గుడివద్ద గాలివానకు పడిపోయిన గొప్పనేరేడువృక్షం క్రింద తవ్వగా బయటపడిన రాతి విగ్రహాలు

కొలగానివారి పాలెంలో తాళమ్మ గుడివద్ద దొరికిన ప్రాచీనవిగ్రహాలు

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి)

రేపల్లె తాలూకా ధూళిపూడి శివారు గ్రామమైన కొలగానివారిపాలెంలోని గ్రామ దేవత తాళమ్మగుడి వద్ద గల అతి పురాతనమైన (300ల ఏళ్ల) నేరేడు చెట్టు ఇటీవల తుపాను పెనుగాలులకు పడిపోవటం, దాని మొదట్లో మట్టికొంకు త్రవ్వగా ఒక కత్తి, డాలుతో ఉన్న ఒక రాతి విగ్రహం దొరకటం, ఇంకా మరికొన్ని పురాతన వస్తువులు వున్నట్లుగా అనుమానం తగిలినందున ఆ త్రవ్వకం ఆగటం జరిగినట్లు పాఠకులకు విదితమే!

ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకొనుటకు నేను ఆ గ్రామ పెద్దలను కలుసుకోగా, వారు ఇంకా పురాతత్వశాఖవారువ్వరూ రాలేదని, ఆ విగ్రహాలు అలాగే వున్నవని చెప్పారు. తర్వాత ఆగ్రామస్థుల సహకారంతో మరి 3 అడుగుల పైగా త్రవ్వించగా 18 అం. పొడవు, 11½ అం. వెడల్పు, 4అం. మందంగల ఎర్రరాతివిగ్రహం దొరికింది. అది నాల్గుచేతులు కలిగివున్నది. ఒక చేతో డమరుం, కత్తి పళ్లెరాలు కలిగి అర్ధనారీశ్వరుడుగా పూహించవగినది. ఒక విగ్రహమువున్నా, నృత్యభంగిమలో వున్న మరొక స్త్రీ విగ్రహమువున్నా (19" X 6" X 3½") ఒకే రాతి మీద (చిన్న సైజు) ఇద్దరు స్త్రీ దేవతలు గలది ఒకటీ, ఇంకా ఒకటి తెల్లని శిల మీద ఆకారంలేని రాయిన్నీ బయటపడినవి. ఇంకా 4 అడుగుల లోతునకు పలుగులు దించగా, 8 అం. వెడల్పుగల రాయితో కట్టిన ఒక నిర్మాణమైన కట్టడం వున్నట్లుగా అనుమానం కలిగింది. దీన్ని త్రవ్వటానికి కొంచెం హెచ్చు ప్రయత్నాలు చెయ్యవలసి వున్నది. అందుచేత ఈ కట్టడాన్ని త్రవ్వినచో మరికొన్ని విశేషాలు తెలియుగలవని అప్పటి పెద్దలు చెప్పారు.

ఇంకా మరికొన్ని విశేషాలు తెలియవచ్చాయి. ఈ గ్రామదేవత గుడికి ఒక మైలు దూరంలో వున్న ప్రాంతమంతా పూర్వం ప్రత్యేకతగన్న రాయసంవారు జమీందారుల స్వస్థానమనీ, వారు ఈ గ్రామదేవత గుడి వెనుక 28 అడుగుల దూరంలో ఈ నిర్మాణం భూమిలో జరిపి దానిపై ఒక చెట్టును నాటినారేమో ననీ, ఇది ఒక సాంకేతికమైన కట్టడమేమో ననీ, ఇటువంటి అభిప్రాయం కూడా ఆ గ్రామపెద్దలు వెల్లడించారు. ఇంత పెద్దదైన, అతి పురాతనమైన ఈ మహావృక్షం గ్రామదేవత తాళమ్మకు2 గజాల ప్రక్కగా,అ దేవతకు తగలకుండా పడిపోవటం అమె మాహాత్మ్యమేనని వారు అన్నారు. కొన్నివందల సంవత్సరాల నుంచి ఎరుకుల వారిలో తగాదాలు వచ్చినప్పుడు, ఈ తాళమ్మ సన్నిధిలో ఒకటి రెండు రోజులు సమావేశాలు జరిపి, తప్పు నిర్ణయాధికారం తాళమ్మకు వదలి, ఒక బానలో మానెనోసి తెక్కప్రకారం కట్టి, ఆలో కాగించి, ఆ కాగిన నూనెలో చెయ్యిపెట్టి—ఒడిం, ఒక ఇనుప గునుగులు లెక్కప్రకారం పిడకలలో ఎర్రగా కాల్చి, దాన్ని రెండు చేతులలో పట్టించి దూరంగా వెయ్యటం వంటి ఆచారం ఈ రోజుకూ ఇక్కడ జరుగుచున్నదని, ఇటువంటి సందర్భంలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు విరివిగా వస్తారని ఆ గ్రామపెద్దలు అన్నారు. ఇంత సత్యంగల మా గ్రామదేవతను ఎండకు, వానకు వదలి ఇలా యేనాత్రం అచ్ఛాదన లేకుండా వుంచటం సరియైనదేనా?'' అని నేను ప్రశ్నించగా వారు నిజమేనన్నారు. ఈ గ్రామంలో మూడువందలకు పైగా ఇళ్లు వున్నవి. 15 వందల జనాభా వున్నది. 8వందల యకరాల భూమి వున్నది గదా, యు. 1కి మగలు చొప్పున చందాలు వసూలు చేసి, ఈ గ్రామమే ఈమకు ఒక గుడి కట్టించవచ్చుని నేను సూచన చేశాను. ఆ సూచనను తప్పక అనుసరించగలమని ఆ గ్రామపెద్దలైన శ్రీ చేబ్రోలు బాపయ్య, శ్రీ కొలగాని వెంకటరాయుడుగార్లు అన్నారు.

గ్రామ చరిత్ర

కొలగానివారిపాలెంకు మైలుదూరంలో దానాగారుజమీ వున్నది. ఈ జమీందారు శౌర్య జలసరి కవనలో ప్రసిద్ధులు. రైలు భక్తులు. వీరిని శిరచ్ఛేదపుల భేదంచేసి భక్తులు. ఈ జిల్లా, ఈ తాలూకాలోని గ్రామంలో గల దేవాలయాలకు, అన్ని వ్యక్తులు వరికి

(మిగతా 6వ పేజీలో)

వెలుగు రవ్వలు

మానవసేవ విశిష్టత

శ్రీ గుడిపాటి వెంకటచలం

19వ శతాబ్దంలో— డెమియం ఫాదర్ తనస్వదేశం బెల్జియంనుండి, హవాయి ద్వీపాలలో వున్న కుష్టురోగులకి తన జీవితాన్ని అంకితం చేశాడు. అతనికి కుష్టు వచ్చి చేతులూ కాళ్లూ తినేసింది. కాని ఇంక సేవచేస్తూనే వున్నాడు. చివరికి మరణం ఆసన్నమైనప్పుడు, తన శిష్యులతో "నేనింక కుష్టువారికి ఉపయోగపడను. కనక వెళ్లి పోతున్నాను'' అన్నాడు.

"మీరు స్వర్గానికి వెళ్లిన తరవాత మీరు ఇక్కడ దిక్కులేకుండా విడిచిన వారిని చేసి ఎవరిని విడిచి పోతున్నానో,వారిని మరిచిపోరుకదా!'' అన్నారు శిష్యులు.

"ఎందుకు మరుస్తాను? దేవుడి ముందు వాకేమాత్రం పలుకుబడి వున్నా, వీళ్లందరి కోసంఆయున్ని బతిమాలతాను'' అన్నాడు.

ఆయన కన్నుమూసే కాలువా త కిమ్మని ప్రధాన శిష్యుడు అడిగాడు.

"ఎందుకు?'' అని అడిగాడు గురువు. "దానితోబాటు మీ గొప్ప హృదయంనాకేమన్నా దక్కుతుందేమోనని''

జాలిగా అన్నాడు గురువు. "ఏం ప్రయోజనం? ఆ కాలువ అంతా కుష్టురోగమేకదా. అని.

ఆయన చచ్చిపోగానే ఆయన ముఖంలో, చేతులూ, కాళ్లూలోంచి కుష్టురోగ చిహ్నాలన్నీ మాయమైనాయి.

• • •

ఖ్వాజా హస్సాన్ చాలా వినయం కలవాడు. ఎవరికీ తాను అధికుణ్ణి అనుకోడు. ఒ రోజున అతను నది ఒడ్డున ఒ నీగ్రోను చూశాడు. ఆ నీగ్రో ప్రక్కన ఓ బ్రాందీబుడ్డి వుంది. రెండో ప్రక్కన ఒ స్త్రీ వుంది. వెంటనేఖ్వాజా హస్సాన్ కి ఆ నీగ్రో అధముడనిపించింది.

"వాడిమల్లే నేను తాగు బోతునుకాదు, వ్యభిచారిని కాదు.''అను కున్నాడు.

ఇంతలో నదిలో అకస్మాత్తుగా ఒ పెద్ద తుఫాను రేగింది. ఆ నదిలో ఒ పడవ ఏడుగురు మనుషులతోసహా పోల్తాకొట్ట బోతోంది. ఖ్వాజా హస్సాన్ ఏంచేయాలోక పూస్తున్నాడు. ఆ నీగ్రో క్షణంలో నదిలో దూకి, ఒక్కొక్కర్నే, ఆరుగురిని ఒడ్డుకు చేర్చి రక్షించాడు. అతన్ని హస్సాన్ పైకి తిరిగి, "ఆ ఏడోవాణ్ణి నువ్వు రక్షించు''. అన్నాడు.

హస్సాన్ సిగ్గుపడిపోయాడు ఆ నీగ్రో తానే అధికుణ్ణనుకున్నందుకు సిగ్గుపడ్డాడు.

ప్రకృతి ప్రళయతాండవం

(మే నెల 17, 18 తారీఖులలో వరదల బీభత్సంలో ఏర్పడిన విషాద సన్నివేశాలను చిత్రిస్తూ వ్రాసినగేయం)

ప్రకృతే కనులెర్రజేస్తే
ప్రకృతి ఆకృతే తారుమారు
విలయమై విస్ఫుముప్తెను
ప్రళయమై ప్రజ్వరిలేను —

పుడిగొట్టు ప్రభవించి
వడిగొట్టు కోపగించి
ఆంధ్ర పట్టుపట్టు పూగించి
జనుల దద్దరిల్లజేసెనే —

సీటిరాయుడు గోలుగ టి
సీటిఒదయుడు తోటి
చెరువులు మడువులు నింపె
ప్రాణములు వరదముల పాలజేసె —

భీకరోద్దండ రవళితోటి
మిన్నేరు వరుగులతోటి
గోదారి, కృష్ణసీమలోడి
గుంటూరుసీమ నంచె —

చూచె మినువాక మినువంక
చూడకే తా జనులవంక
జంకు బొంకు లే కింక
గుంటూరుసీమ గ్రామాల ముంగె —

వాడ వాడల, పల్లెల, బస్తీల
గోడ గొబ్బెర గేములు
కూలె, మునిగి ముజ్జిడ్డాయె
మురికికూపాల చేసిపోయె —

గ్రామ గ్రామాల జంధాల తెంచి
ఒక రొకరి సంబంధమే లాగన్న
ఎందరినో జంటీలు చేసి తీర్పు
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

తల్లిబిడ్డల గోడు విన్నను పట్టె
గొడ్డు గోడల రోదన చూచ్చినపట్టె
గోడు వినునారె లేక చూచపట్టె
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

జనుపైపై గోడు కనుకుపట్టె
వికల విన్యాసమూర్తియై కనుపట్టె
గొనిపోయె పేదజనుల చేసట్టె
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

వీటు లేలేదు గోడల పుట్ట
గట్టువిరిగి చూపట్టె కుంకుమిట్ట
ఆరగి ఆ గిరినుండి ఉదయాద్రితట్టు—
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

క్షేత్రాలా నిక్కేసనపా పంట
భ్రష్టాలచేసి; భగ్గన లేపి మంట
రక్షణ శూన్యమే దేశపు మాయంటు
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

నీడలేకచేసి నేనవేల జనుల
ముంచి మూడునాపాల శ్రమల
బుగ్గిచేసినావు కోటుల ధాన్యరాసుల
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

యేదు లెన్నైన కూడుకో లేదు
పాడుపడిన గ్రామాలైతు
చేయజాలేవ సృష్టించినావు
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

వాడు హోరు హోరున ఏద్దా పోతూ
అయ్యోరాయని ఆక్రందనాలయె అన్నిపు
బెంగాలు బాధల భరించలేక బతికె
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

మధ్య ఉత్తరరాష్ట్రాలు వారణమాయె
వరి గాథల విన్న ఆంధ్రనా దలపాటించె
దాపులేక లో మునిగె ఆంధ్ర నేడు
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

ధాన్యరాసుల ధనాగారం
భారతావని ఆంధ్రదేశం
భరతవాక్యమా యె ఆ కోశం
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

శ్రుతిమించిన రీతిని
మించి పెంచావు కడు భీతి
దైతుబిడ్డలం బేసె సంప్రీతి
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

రభస ఎరుగని మా రైతుబిడ్డల
రమ్యమైన నాలికల కెల్ల
విషాదరవళి వెలపెంబారె
ఎంత కాఠిన్యమూర్తివే జాహ్నవీ —

—శ్రీ విఠల్ రావు

పిట్టగోడమీది మనిషి

హిందీ మూలం :
శరత్ జోషి
అనువాదం :
"స్వప్న"

అతను ఓ పిట్టగోడమీద కూర్చున్నాడు.

ఇంత విశాలమైన నగరంలో కూర్చోదగిన స్థలంగా అతనికి అదే కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఆక్కడే వచ్చి కూర్చుంటాడు. మొదట్లో ఆ పిట్టగోడమీద కూర్చుని రోడ్డంట వచ్చేపోయే కార్లనీ, సైకిళ్లనీ, అమ్మాయిల్నీ చూస్తుండేవాడు. ఇప్పుడలా యిడం లేదు. అక్కడ కూర్చుని నగరంలోని కార్లనీ, సైకిళ్లనీ, అమ్మాయిల్నీ చూసేవాడు. ఇప్పుడిక చూడవలసిందంటూ ఏమీలేదు. అయినా ఆ పిట్టగోడ మీదనే ఎప్పుడూ కూర్చుంటాడు. అతను ఏ ఉద్యోగమూ చేయడంలేదు. దొరకని ఉద్యోగాల కోసం వెదికి వెదికి వూరుకున్నాడు. తిరిగ్గా పిట్టగోడ మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ వుంటాడు.

ఒరోజు ఉదయం నాయకుల తరగతికి చెందిన ఓ వ్యక్తి పిట్టగోడ దగ్గరికి వచ్చి అతన్ని పలకరించాడు.

"నువ్వు నన్ను ప్రశ్నించగలవా?"— అంటూ అడిగాడు

"ప్రశ్నించడానికి నాదగ్గర ప్రశ్నలేమీలేవు' —అతను జవాబు చెప్పాడు.

"అడగవలసిన ప్రశ్నలేవో నేనే చెబుతాను నువ్వు ప్రశ్నిస్తావా?"

"అందువల్ల ప్రయోజనం?"

"నేను వాటికి జవాబులు చెబుతాను"

"నువు నిన్నే ఎందుకు ప్రశ్నించుకోవు?"

"అలాకాదు — ప్రశ్నలు ఇతరులు వెయ్యాలి. నేను జవాబులు చెప్పవలసి వుంటుంది."

"నేను జవాబులు వినదలచుకోలేదు"

"నీకిష్టంలేకపోతే వినకు. నువ్వు ప్రశ్నలు వేస్తే చాలు"

"ఈ గొడవంతా ఎందుకు?"

"ఇదంతా ఎందుకంటున్నావా?" — నాయకుడు నవ్వాడు

"నువ్వు నన్ను ప్రశ్నించమంటున్నావు నా దగ్గర ప్రశ్నలేవు నేను వెయ్యదలచుకోలేదు నువ్వు చెప్పబోయే జవాబులు కూడా నేను వినదలచుకోలేదు. వినవలసిన అవసరం కూడా లేదు. నీకేమో పిచ్చెత్తినట్లుంది."

"కాదు నేను నాయకుణ్ణి."

పిట్టగోడమీద కూర్చున్నవాడు నాయకుడివైపు ఆశ్చర్యంగా చూడసాగాడు.

"నువ్వు నాతో వచ్చెయ్! ప్రశ్నలు వెయ్యడమే నీ వంతు అందుకు ప్రతిఫలంగా నీకు రూపాయిస్తాను" నాయకుడన్నాడు.

"అదా సంగతి" — పిట్టగోడ మీద కూర్చున్నవాడి మొహం విప్పారింది. "నువ్వు నాకు ప్రశ్నలూ చెబుతావు. ప్రశ్నలు వేసినందుకు రూపాయి కూడా ఇస్తావు. అలాగైతే జవాబులు వినడంకూడా నాకుఇష్టమే! తే! ముందు రూపాయి పడెయ్! సిగరెట్ డబ్బీ తెచ్చుకుంటాను."

నాయకుడు జేబులోంచి రూపాయి తీసి యిచ్చాడు. అతను పిట్టగోడ మీదించిలేచి సిగరెట్ డబ్బీ, అగ్గిపెట్టె కొనుక్కుని దమ్ము కొడుతూ నాయకుణ్ణి అనుసరించాడు. కొద్ది దూరం పోయాక నాయకుణ్ణి ఆపి అడిగాడు. "చూడండి! మీరు రూపాయిస్తున్నారుకాబట్టి అడగదలిస్తే ప్రశ్నలు మీరే అడగండి. నేను జవాబులు చెబుతాను. ఉద్యోగంతో వున్నప్పుడు డబ్బిచ్చే వాడికే ప్రశ్నించే అధికారం వుంటుందనీ, డబ్బు తీసుకున్న వాళ్లే జవాబు చెప్పవలసి వుంటుందనీ నేను విన్నాను.

"లేదు. అలాగేం కాదు. నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరించకు ప్రశ్నలు నువ్వే వెయ్యాలి. —అంటూ నాయకుడు ముందుముందుకు పడవసాగాడు.

కాస్సేపు తర్వాత, నాయకుడు ఒక పెద్ద జన సమూహం ముందు నుంచుని ఉపన్యాసం ఇస్తున్నాడు. పిట్టగోడమీంచి లేచి వచ్చిన మనిషి జనసమూహంలో నిలబడివున్నాడు. ఉపన్యాసం సుదీర్ఘంగా వున్నందువల్ల విలబడి విలబడి విసుగెత్తి పోతున్నాడు. సిగరెట్లు కాలుస్తూ అలాగే నిశ్శబ్దంగా వింటున్నాడు. నాయకుడు తన దీర్ఘోపన్యాసాన్ని ముగిస్తూ జనసమూహంకేసి చూసి "మీలో ఎవరైనా ప్రశ్నలు వెయ్యదలిస్తే వెయ్యవచ్చు—" అన్నాడు.

ప్రశ్నలు వెయ్యడంకోసం నిలబడివున్న మనిషి నాయకుడు ఆ జనసమూహంలో తనను గుర్తించలేడనుకుని చేయిపైకెత్తి "నేను వేస్తాను. నే నిక్కడ నిలబడ్డాను. నేను ప్రశ్నలు వెయ్యాలి" అన్నాడు.

నాయకుడు సిసలైన నాయకుడి పోజులో మందహాసంచేసి "ఆ అలాగే అడగండి మీ ప్రశ్నేమిటో" అన్నాడు.

ప్రశ్నలు వేయడానికి నిలబడివున్న మనిషి అడిగాడు, "నా మొదటి ప్రశ్నేమిటంటే మహాశయా స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మన దేశం అభివృద్ధి సాధించకుండా ఎప్పటిలాగే వుండిపోవడానికి కారణమేమిటో సెలవియ్యండి"

నాయకుడు నాయకులకు సహజమైన పద్ధతిలో ఆలోచిస్తున్నట్లు పోజుపెట్టి, సీరియస్‌గా అన్నాడు, "అందుకు నిజమైన కారణం ఈ దేశానికి సరైన నాయకుడు దొరకక పోవడమే. ఉదాహరణకు నన్ను తీసుకోండి!

స్వాతంత్ర్య పోరాటం రోజుల్లో నేను ఓ ఫర్మ్‌కి సేల్స్‌ఏజెంట్‌గా వుండేవాణ్ణి. కొన్ని సంవత్సరాలు అలాగేవున్నాను. ఈ నాయకుల వల్ల పనులు జరుగుతాయనీ, దేశం ముందుకు పోతుందని మా ఫర్మ్ యజమాని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాలు ఆనుభవంతో తన ఊహా అపోహగా గుర్తించి మా సేట్‌జీ నన్ను నాయకుడిగా ఎగదోస్తున్నాడు. తత్క్షణమే నేను పాలిటిక్స్‌లోకి దిగాను. ఇంకా నాలాగే ఎందరెందరో కొత్త కొత్త నాయకులు వస్తున్నారు, కొందరు పెద పెద్ద ఉద్యోగాల్ని వొదులుకుని — మరికొందరు ఫ్యాక్టరీల్ని వొదులుకుని — ఇకనిమీదట దేశం తప్పకుండా ప్రగతిని సాధిస్తుంది. నాయకులు పాతవాళ్లు కావడం వల్లనే దేశం ఇంతవెనుకబడిపోయింది."

"మీరు యథార్థం చెప్పారు. సరిగ్గా ఊహించారు. ఒహో . . . హో . . ." గుంపులోంచి ఇద్దరు ముగ్గురు మనుషులు బిగ్గరగా అన్నారు. జనసమూహం కూడా నాయకుడి సమాధానాన్ని ప్రశంసించసాగింది.

గుంపులో నిలబడి ప్రశ్నలువేసేమనిషి వున్నట్టుండి మళ్లీ స్పృహలోకివచ్చి అన్నాడు, "ఆ ఇక నా రెండో ప్రశ్నేమిటంటే మహాశయా! మీ దృష్టిలో ఇప్పుడు దేశానికి ముఖ్యంగా కావలసిందేమిటి?"

"చిన్నకారు చిన్నకారు" నాయకుడు ఆవేశంగా అన్నాడు.

"దీనివిషయమై మా యజమాని అప్పుడప్పుడు అంటూ వుంటాడు. ఈ దేశంలో చిన్నకార్లు తయారుచేసే కార్ఖానా ఒకటి తెరవాలని. అది ఎంతో అవసరంకూడా. అలాగే టెలివిజన్ను కూడా వ్యాప్తిచెందాలి. రిఫ్రిజిరేటర్లు ఇంకా ఇంటింటికి వ్యాపించనేలేదు. ప్రజల్లో ప్రోగ్రెస్ లేకుండా పోయింది."

"నిజం!! నిజం! మీ ఆలోచన గొప్పగా వుంది!"—గుంపులోంచి ఇద్దరు ముగ్గురు బిగ్గరగా అన్నారు.

పిట్టగోడమీదినుంచి వచ్చిన వ్యక్తి జేబులో ఇంక ఒకేఒక్క సిగరెట్టు మిగిలింది. దాన్ని కూడా తీసి ముట్టించాడు. నాయకుడు బిగ్గరగా ఆవేశంగా అరుస్తున్నాడు—"ఇంకా ప్రశ్నలేమైనా వుంటే వెయ్యండి. ఇంకో ప్రశ్న."

అతను సిగరెట్టు కాలుస్తో లెక్కచూసుకున్నాడు. ఇచ్చిన మూడుప్రశ్నల్లో రెండు ప్రశ్న లడిగేశాడు. మూడో ప్రశ్నేమిటో మర్చిపోయాడు. నాయకుడేమో గగ్గోలు పెడుతున్నాడు. వున్నట్టుండి మూడో ప్రశ్న జ్ఞాపకం వచ్చింది.

"ఇంకో ప్రశ్న వుంది మహాశయా! అదేమిటంటే ప్రస్తుతం దేశంలో వ్యాపించిన నిరుద్యోగ సమస్యను రూపుమాపడ మెలా?"

నాయకుడు ఆలోచిస్తున్న పోజుపెట్టి చెప్పసాగాడు: "పెట్టుబడిదారులకు కార్ఖానాలు తెరవడానికిగాను లైసెన్సులు కావలసి వుంటుంది. ప్రభుత్వం ఉదారంగా లైసెన్సులు ఇవ్వడంలేదు. మా యజమాని విషయంలో కూడా అదేజరిగింది. ఆయన లైసెన్సు అడిగాడు. ప్రభుత్వం నిరాకరించింది. కార్ఖానాలు తెరవకపోతే ప్రజలకు దినభత్యం ఎట్లావస్తుంది? అని ఆయన అడిగారు. ఆయన అడిగిన మాట అక్షరాలా నిజం నేను చెప్పేది కూడా అదే. పెట్టుబడిదారులకు లైసెన్సులు దొరికేంతవరకు దేశంలోని నిరుద్యోగసమస్య మాసిపోదు."

"ఎంతగొప్పమాట సెలవిచ్చారు. సమస్యకు మూలకారణమేదో అవలీలగా గ్రహించేశారు!" —గుంపులోంచి ఇద్దరు ముగ్గురు బిగ్గరగా అన్నారు. జనసమూహం అంతా ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారమార్గాన్ని గూర్చి ఆలోచించ సాగారు.

పిట్టగోడమీంచి లేచివచ్చిన మనిషి వేయవలసిన ప్రశ్నలన్నీ అయిపోయాయి. సిగరెట్లు కూడా అయిపోయాయి. నాయకుడు ఇంకా అడుగుతూనే వున్నాడు."

"ఇంకా ఏదైనా ప్రశ్నవుంటే అడగండి. ఇంకేదైనా ప్రశ్న." ఆ మనిషి నిశ్శబ్దంగా నిల్చున్నాడు. తనకు ఇంకో సిగరెట్టు కావాలి. అతనికేమీ పాలుపోవడంలేదు. ఏంచెయ్యాలో అర్థంకావడంలేదు. నాయకుడేమో మాటిగా తనకేసి చూస్తో అడుగుతున్నాడు. "అడగండి సార్! ఇంకేదైనా ప్రశ్నవుంటే అడగండి సందేహించకండి"

జేబులోంచి ఖాళీసిగరెట్ డబ్బీని దూరంగా విసిరేస్తో "ఇంకో ప్రశ్న వుంది" అన్నాడు.

"అడగండి తప్పకుండా అడగండి" నాయకుడన్నాడు. "నేను అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగేశాను. ఇక నాకు మళ్లీ రూపాయి ఎప్పుడిస్తారు? — సిగరెట్లు కొనుక్కోవాలి."

నాయకుడు కోపంగా చూశాడు. గుంపులోని జనం అంతా నవ్వసాగారు. నాయకుడు గంభీరమైన పోజుపెట్టి అన్నాడు, "ఇది వ్యక్తిగతమైన ప్రశ్న! కేవలంవ్యక్తిగతమైన ప్రశ్న! ఇక్కడ దేశానికి, సమాజానికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వబడుతుంది."

గుంపులోంచి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తిని ఖండిస్తున్నట్లుగా "ఇక్కడ వ్యక్తిగత ప్రశ్నలకు తావులేదు. అది అప్రస్తుతమైన విషయం. దేశాభివృద్ధికి, సాంఘికాభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే నాయకుణ్ణి అడగాలి"—అన్నారు.

గుంపులోని జనంకూడా అది వ్యక్తిగత ప్రశ్నేననీ, అటువంటివి బహిరంగ సభల్లో అడగరాదనీ ఏకగ్రీవంగా అన్నారు.

కొంచెంసేపుతర్వాత అతను తిరిగి పిట్టగోడమీద కూర్చున్నాడు. ఎప్పటిలాగే—దారంట పోతున్న కార్లనిగానీ, సైకిళ్లనిగానీ, అమ్మాయిల్నిగానీ చూడ్డంలేదు. సిగరెట్లు అయిపోయాయన్న బాధకూడా ఇప్పుడులేదు. అటుకేసి పోతున్న ఒ ముగ్గురువ్యక్తులు అతన్ని చూసి ఆగిపోయారు.

"ఇందాక గుంపులోంచి ప్రశ్నలు వేసింది నువ్వేకదూ?" అందులోఒకరు ప్రశ్నించారు.

"ఆ నేనే"

వాళ్లు అతన్నిచూసి నవ్వుకోసాగారు.

"నువ్వు పొరబాటు పనిచేశావు. రూపాయి గురించిన ప్రశ్న అక్కడ అడక్కూడదు. సభ అంతా ముగిశాక రూపాయి దొరుకుతుంది. చూడు! మేం ముగ్గురం ప్రశ్నలకు చెప్పిన జవాబుల్ని మెచ్చుకోవడంకోసం, సపోర్టుచేయడంకోసం గుంపులో నిలబడ్డాం. ఇప్పుడు రూపాయి తీసుకోవడంకోసం నాయకుడి ఇంటికి పోతున్నాం. నువ్వు చాలా పొరబాటు పనిచేశావు."

ఆ ముగ్గురువ్యక్తులూ వేగంగా ముందుకు వెళ్లిపోయారు.

పిట్టగోడమీద కూర్చున్న మనిషి వాళ్లు పోతున్నవైపు చూస్తూ వుండిపోయాడు. తను చేసిన తప్పేమిటో అతనికి అర్థంకాలేదు. సిగరెట్లన్నీ అయిపోయాక మళ్లీ సిగరెట్టు తాగాలనిపించింది. రూపాయి అడిగాడు. అంతే తప్పేమిటో అతనికి బోధపడ్లేదు.

పిట్టగోడమీద కూర్చుని ఎంతోసేపు అదే ఆలోచిస్తూ వుండిపోయాడు. ఎదురుగా దారంట కార్లూ, సైకిళ్లూ అమ్మాయిలూ పోతున్నారు.

(మూలరచయిత అనుమతితో)

ఉభయ గోదావరి జిల్లాల్లోని నృత్యకళా స్వరూపము

(గత ఆదివారం సంచిక తరువాయి)

రచన:
శ్రీ నటరాజ రామకృష్ణ

ఆంధ్ర దేశ కళా చరిత్ర ముగించేముందు మరొక్కసారి ఆంధ్ర దేశాభివృద్ధి చెందినకళా సంప్రదాయములను గురించి కొంత వివరించుట అవసరము—

ప్రత్యేకంగా స్త్రీలు ప్రదర్శించే సంప్రదాయము — ప్రత్యేకంగా పురుషులకొరకు మాత్రం ఏర్పడిన సంప్రదాయము — ఈ రెండు విధాల ఆంధ్రలో శాస్త్రీయ నృత్యం అభివృద్ధి చెందినది.

మరియు ఒకే పాత్రచే చేయబడే నృత్య రీతి—

బహు పాత్రలు పాల్గొని చేసే నృత్య రీతి ఈ రెండు పద్ధతులు కూడా ఆంధ్రలో ఉన్నవి. స్త్రీలు ఆడేనృత్యము నట్టువ మేళమని, పురుషుల ఆటను నాట్య మేళము భాగవతము అందురు.

స్త్రీలు ఆడే ఆట రెండు విధాలు — ఆలయాల్లోని ఆరాధన నృత్యకళ, సభల్లో ఆడే భరత నాట్యము —.

ఆలయాల్లో ఆడే ఆట గూడా రెండు రకములు — ముఖ్య దేవతల పూజయందు ప్రదర్శించబడే చంద్రోత్సవులు, కరణములు—

దేవుడు కొలువు తీర్చినప్పుడు ఆడే కేళిక, వినోద ప్రదర్శనము, పురుషుల ఆ కలాపములు, వీధి నాటకములు, యక్ష గానములుగా మూడు విధాలుగా వున్నది.

శాస్త్రీయ విధానములో — ఇవి గాక పల్లె ప్రజలు ఆడే జానపద నృత్యములున్నవి. — ఇవి కొన్ని ప్రత్యేకంగా పురుషులు చేయుదురు. కొన్ని స్త్రీలు చేయుదురు — కొన్ని యిరువురు కలిసి చేయుదురు.

ఆటవిక నర్తనరీతి — అరణ్యాల్లో నివసించువారు చేసే నర్తనరీతియే వేరు. అదొక విశిష్ట పద్ధతి. అవన్నియూ బృంద నర్తనములే. వాటికి వాద్య సంగీతము ముఖ్యంగా ఆధారము.

ఆంధ్రలోని అరణ్యాల్లో నివసించే ముఖ్యమైన తెగలు — గోండులు, కోయలు, చెంచులు, గదబలు, సవరలు. వీరందరిని గురించి యిదివరకే తెల్పియున్నాను. కోయలు ముఖ్యముగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వున్నారు. చెంచు నాటకములే చెంచువారి ఆట బాణి — వీరు సింహాచల నృసింహస్వామిని, అహోబిల స్వామిని యెక్కువగా కొలుతురు. చెంచులక్ష్మి నాటకు, గరుడాచల యక్షగానము — వీరికి ప్రీతికరమైన ఆటం చెంచులక్ష్మి నరసింహుని అర్ధాంగి. వీరింటి ఆడబిడ్డ — ఆమెను నరసింహుడు పరిణయం మాడిన కథను వర్ణించినట్టిదే ఆ యక్షగానం. — గదబలు, సవరలు శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో వున్నారు.

పగటి వేషములు వేయుట గూడా ఆంధ్రలో ఒక విశిష్ట నృత్యకళా రూపము— కూచిపూడి భాగవతులు కూడా పగటి వేషములు వేసే ఆచారమున్నది. అయినను ఈ రీతిలో సున్నము వీరయ్యగారు ప్రసిద్ధిగాంచినట్టివారు.

నక్కలవారు, యానాదులు గూడా భాగవతముల నాడుటగలరు. యానాదులు నెల్లూరు జిల్లాలో యెక్కువగా వున్నారు. వీరిది జానపద శైలిలో వుంటుంది. — చాలా ప్రాచీనమైనట్టి పద్ధతి—

ఈ శాస్త్రీయ పద్ధతులు, జానపద రీతులు గాక ఒక ప్రత్యేక నృత్య రీతి వీర శైవము మన దేశంలో ఉన్నప్పుడు ప్రచారంలో ఉండేది. కాకతీయుల కాలంలో పశుపతి సంప్రదాయము మన దేశాన ప్రభవించినప్పుడు ఈ విద్య ప్రబలియుండినది. పశుపతులు, వీరులు, పంచాంగులు అనబడేవారు. శైవ యోధులచే చేయబడే వీరనాట్యమది — ఖడ్గములు పటనం చేయుచూ ఈనాట్యం చేయబడేది. ఇదొక ప్రత్యేక వీర నృత్యరీతి — వీరణము వాయిద్యము వాయించగా ఈనృత్తము చేయబడేది. ఇది ప్రత్యేకంగా పురుషులనే చేయబడే నర్తనము. నేటికీ కొన్ని ప్రాంతాలలో వున్నది. ఈ నాట్యమును చేయుచురిని ప్రస్తుత కాలంలో వీరముష్టి వారందురు,

తెలంగాణా ప్రాంతంలో కోలాటము ఒక ప్రత్యేక కళగా పల్లె ప్రజలచే ఆరాధింపబడుచున్నది. ఇది జానపద నర్తనముగా దేశమంత ప్రచారములో వున్ననూ, తెలంగాణా కోలాట నర్తకులు నలబై యాబై రకముల వరకూ కోపులు వేయుదురు. ఇన్ని విధములు ఇతర చోట్ల కన్పించదు.

తూర్పుప్రాంతంలో రాంజల వాయిద్యంతో విశ్వకర్మ పురాణం—చెప్పే ఒక తెగవారున్నారు. కథను గానము చేయుచు ఈ వాయిద్యాన్ని వాయింతురు. పాకంటే ఈ వాయిద్యంలో యెంతో విశిష్టత వుంది. ఇట్టి వాద్యము భారత దేశంలో మరెచ్చటనూ గాంచము— మేఘ గర్జన వలె ఈ వాద్యము గంభీరంగా పలుకు తుంటే యెంతో ఉత్సాహ వంతంగా వుంటుంది. వీర రస మొలుకుతూ వుంటుంది. ఈ వాయిద్యము గూర్చి ఒక కథ చెప్పుతారు. శివ పార్వతుల కల్యాణ మహోత్సవములో ఈవాయిద్యము దేవతలచే వాయించబడినదట. ఆ నాదానికి హిమాలయ ప్రాంతమంతయు అదిరిపోయి, శిల గొల్పినదట. అప్పుడు వాయిద్యం యొక్క గంభీరతను తగ్గించుటకు గాను వాయిద్యం ఒక ప్రక్క మూసివేసి, రెండవ ప్రక్క మాత్రం వాయించుట ప్రారంభించినారుట. అయినను అది గంభీర మేఘ గర్జనయే. మరొక్క విశేషము. ఈ వాయిద్యకులు సభలో ఒక విశ్వ బ్రాహ్మణుడు లేనిది వాయించరు. ఈ వాయిద్యంలో అనేక ప్రాచీన శబ్ద జాలములు, శివతాండవ శబ్దములు పలుకుచూ, శివుని నృత్త తాండవములను జ్ఞప్తికి దెచ్చును.

పంచముఖ వాయిద్యము, సూర్యమండలం, చంద్రమండలము, ఈ మూడు ఆలయాల్లో నృత్య పూజలో వాయించబడినట్టి ప్రత్యేక వాయిద్యాలు. ముఖ్యంగా శివాలయాల్లో వాయించేవారు. సంధ్య పూజలలో, కేళిక సమయంలో ఈ వాయిద్య గోష్ఠి వుండేది. పంచముఖ వాయిద్యము కూజా వలెనుండి అయిదు ముఖ్యములను కల్గి యుండును. ఈ అయిదు ముఖములను తట్టుతూ వాయిద్యకులు శివపంచముఖ శబ్దములను ఇందులో పలికింతురు. సూర్యమండలం, చంద్రమండలం మరీ చిత్రమైన వాయిద్యాలు. సూర్యమండలం గుండ్రంగానూ, చంద్రమండలం రేఖా చంద్రుడు ఆకారంలోనూ వుండును. ఇవి ఒక గుండ్రని చట్రమునకు కిరీటమువలె బిగించి వుండును. వీటిని వాయిద్యకుడు శిరమునకు కట్టిన పాగాపై కిరీటమువలె ధరించి సన్నని పుల్లలతో వాయింతురు. కొంతకాలము క్రిందటి వరకూ యీ వాయిద్యాలు కాళహస్తి ఆలయంలో పూజా సమయంలో వాయించ బడేవి.

నృత్య వాయిద్యగోష్ఠి, నృత్త శబ్దజాలము శివాలయాల్లో యెక్కువగా వృద్ధి చెందినది. విష్ణు ఆలయాల్లో అభినయ రీతి వృద్ధిచెందినది. వివిధ దేవతలకు వాడే నృత్తాలు, గద్యలకు ఆ ఆ గతిని తెల్పే ప్రత్యేక నృత్యము మాత్రము చేయ బడేది. అందలి సాహిత్యానికి అభినయము మాత్రము గాదు. ఇది వివరించుటకుగాను ఒక ఉదాహరణ విప్పుచున్నాను. ఇంద్రుని ఆరాధన:—

ఒక పద్ధతి ఆగమ శాస్త్ర ప్రకారము ఇంద్ర దేవునికి— దేవ గాంధారి రాగము, సవ. తాళము, లలిత నృత్తము ప్రీతికరమైనట్టివి ఈ దేవుని స్తోత్రములో వాడబడే నృత్తము ఏడు అక్షరముల గతి కల్గి నట్టిది— ఈ నృత్తము దేవ గాంధారి రాగములో ఆడునప్పుడు—మిశ్ర గతి కల్గిన తాళ శబ్ద జాలములు మృదంగముపై పలికించబడును. ఆ శబ్దముల గతి ననుసరించే నర్తకులు హస్త పాద విన్యాసాలు చేయుదురు. ఆటుపై నవతాళములో లలిత నృత్తము ప్రదర్శితముగును.

తల్లిపాలే బిడ్డలకు బలం

తల్లిపాలు, అందునా రొమ్మున ఇచ్చిన పాలు బిడ్డకుఅధికబలమని, ఆరోగ్యకరమని తరతరాల అనుభవంతో పెద్దలు చెప్పేసత్యం. ఈ సత్యాన్ని గుర్తించిన అధునిక జర్మన్ వైద్య నిపుణులు పోత (డబ్బా) పాలకంటే, తల్లిపాలే అన్నివిధాలా పుష్టినీ, ఆరోగ్యాన్నీ కలిగించుతాయని,అంతకుమించి ఆయుః ప్రమాణాన్ని పెంచుతాయని ప్రయోగాలద్వారా బుజువుచేశారు. నేడు బిడ్డకు రొమ్మున పాలిచ్చే తల్లులశాతం చాలా స్వల్పమని చెప్పారి. కారణం, రకరకాల మార్కుల పోత (డబ్బా) పాలు అందుబాటులో వుండటం. వాటి విలువల్ని గుర్తిస్తూ వైద్యులు సిఫార్సు చేయటం అలావుంచి తల్లికిహాయి, బిడ్డకు తీపి అన్నది నిజం గావటం అనివార్యం. అవునుమరి, బిడ్డ ఏడ్చినపుడల్లా రొమ్ము నోట్లో పడేయాల్సిన కష్టం తల్లికి తప్పుతుంది. పోతపాలు తీయగా వుంటాయిగాబట్టి బిడ్డ మారాం చెయ్యకుండా పాలసీసా పీకను చప్పరిస్తూ ఏడుపు మానుతుంది. అంతేగాని బిడ్డ ఎదుగటానికి, ఆరోగ్యానికి ఏది ముఖ్యం? ఏది సరైన విధానమని ఆలోచించరు మరి.

దీనికి కొంతవరకూ వైద్యులు గూడా బాధ్యులే. ఆవు పాలనుంచి తయారు చేయబడుతున్న పోతపాలు అన్నివిధాలా తల్లి పాలతో సరితూగగలవని వారి వాదం. కాని 1954 లో అమెరికా, బ్రిటన్, స్వీడన్‌లలో జరిపిన పరిశీలనల ననుసరించి శిశు మరణాలలో అధికశాతం పోతపాలు తాగిన బిడ్డలేనని వెల్లడైంది. దీనికి కారణం పోతపాలల్లో నిరూపించబడిన విటమిన్లు, తదితర పోషక పదార్థాలు ఏ విధనా తల్లిపాలలో బిడ్డకు బలాన్ని, ఎదుగుదలను కలిగించే సహజమైన పోషక పదార్థాలతో సరిరావని, ముఖ్యంగా తల్లిపాలలో వుండే 'లినోలిక్ యాసిడ్' పోతపాలలో లేదని కనుగొనటం జరిగింది. తల్లి పాలపై పెరిగిన బిడ్డలు పోతపాలవారితో పోలిస్తే, చాలా ఆరోగ్యంగా వుండడమేగాక, చీటికిమాటికి జబ్బులకు లోనవటం జరగదని, వారు హెచ్చురోగ నిరోధకశక్తిని పొందటం జరుగుతుందని వెల్లడైంది.

ఈ దృష్ట్యా ఉత్పత్తిదారులు కొందరు అన్ని విధాలా తల్లిపాలతో సమానమైన డబ్బా పాలను తయారుచేయటానికి పూనుకుని రసాయనిక మాత్రలద్వారా సాధించబడిన "ఫాట్ ఎడాప్టెడ్ మిల్క్"ను మార్కెట్‌లోకి దించారు. కాని ఈ రకం డబ్బా పాల రకాల్లో అధిక శాతం మామూలు పోతపాల రకాలకంటె బిడ్డల ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నాయని, కోలన్ (పశ్చిమజర్మనీ) విశ్వవిద్యాలయ శిశువైద్య విభాగానికి చెందిన డా. స్కిమిడ్, 550 మందిబిడ్డలపై పరిశీలనలు జరిపి వెల్లడించాడు. అయితే ఈ రకం డబ్బా పాలల్లో బిడ్డలకుపుష్టిని, ఆరోగ్యాన్ని కలిగించేవి లేకపోలేదు. కాని ఏమైనా అవి తల్లి పాలకు సరితూగలేవని జర్మన్ వైద్యులు గుర్తించారు.

కాలక్షేపం

"కవి గొప్పవాడు ఎప్పు డవుతాడు ?" అని ప్రశ్నించాడు కంపు.

"నొబుల్‌బహుమానం అందుకొన్నప్పుడు" అన్నాడు నీలమేఘం.

"కనీసం జ్ఞానపీఠంవాళ్ళ బహుమతి నందుకొన్నప్పుడు" అన్నాడు తి. శ.

"సాహిత్య అకాడమీ బహుమానం చాలదా" అన్నాడు కంపు.

"ఊహు ? చాలదు. అబ్బే ? అదెంత ? పుస్తకం అచ్చువేసిన ఖర్చులు కూడా రావు" అన్నాడు నీలమేఘం.

"రాజపోషకుల సంస్కృతులూ, సద్విమర్శకుల సమ్మతులూ జడిసినప్పుడు" అన్నాడు మహర్షి గడ్డం నిమురుకుంటూ.

"కానీ కంపూ ? యివన్నీ నీకక్కరలేదు. నీవు యిప్పటికే గొప్పవాడివి ?" అన్నాను. కంపు ముఖం సంతోషంతో విచ్చుకుంది. "ఏం ? ఎంచేత ?" అని అడిగాడు.

"నీలో కాలానుగుణంగా మారగల గొప్ప శక్తి ఉంది." అన్నాను.

"అంటే తేలికగా చెప్పాలంటే ఏ ఎండకా గొడుగు పట్టగలవు" అన్నాడు నీలమేఘం.

"మరీ తెలికగా చెప్పాలంటే పట్టి డొల్లు పుచ్చకాయవు" అన్నాడు తి. శ.

"మరీ అంత తేలికగా చెప్పకూడదు" అన్నాను.

"పోనీలే. నువ్వు చదివేవాళ్ళ ఇష్టానుసారం వ్రాయగలవు ?" అన్నాడు తి. శ. కొంచెం కష్టంగా.

"లోకో భిన్నరుచి: " అన్నాడు మహర్షి.

"కంపు సమర్థుడు కాబట్టి ఎవరికి సరిపోయేట్టు వారికి వ్రాసి ఇవ్వగలడు" అన్నాడు నీలమేఘం.

"ఆదేవిధంగా వ్రాసి నోబెల్ బహుమానం కూడా అందుకోగలడు" అన్నాడు తి. శ.

"నోబెల్ బహుమానం కన్నా స్వదేశంలో సత్కారమే గొప్పది" అన్నాడు మహర్షి.

"అది నిజమే. కాని నోబెల్ బహుమానం వచ్చిన తరువాత గాని స్వదేశంలో సత్కారాలు సన్మానాలూ జరుగవు !" అన్నాను.

"అలాగా ?" అన్నాడు కంపు.

"అవును. నువ్వు ఏదోవిధంగా ఆ బహుమానం సంపాదించావంటే ఇక్కడ వాళ్ళుంటు వాళ్లె నిన్ను గుర్తిస్తారు అన్నాను.

"టాగోరును గుర్తించినట్లు" అన్నాడు నీలమేఘం.

"ఇటీవల 'ఖొరానా' అనే విజ్ఞానవేత్తను గుర్తించినట్లు!" అన్నాడు తి. శ.

"రెండూ ఒకటే. అది కొంచెం ముందు, ఇది కొంచెం వెనుక" అన్నాడు మహర్షి గడ్డం నిమురుకుంటూ.

"ఇంట గెలిచి రచ్చగెలువు" అన్నాడు తి. శ.

"నీ మొహం. రచ్చ గెలిస్తే ఇంట గెలిచినట్లే" అన్నాడు నీలమేఘం.

"ఒక్కొక్కసారి రచ్చ గెలిచినవారు ఇంట్లో వోడిపోతూ వుంటారు" అన్నాను.

"కంపుకు ఆ బాధ లేదుగా !" అన్నాడు తి. శ.

"కంపుకు ఏ బాధా లేదు. ఎవరినైనా పొగడాలన్నా, తిట్టాలన్నా ఒక కవిత్వం వ్రాసి వాళ్ళ మొహాన పారవేస్తాడు" అన్నాడు నీలమేఘం.

"పారేస్తే మాత్రం వాళ్లు తీసుకోవద్దా ?" అన్నాడు తి. శ.

"అదే మన పూర్వులైతే లక్షర లక్ష లిచ్చేవారు. " అన్నాడు మహర్షి.

"కంపూ ! నువ్వు చాలా పొరపాటు చేశావన్నాను.

"ఏమిటది ?" అన్నాడు కంపు.

"నువ్వక 4—5 వందల ఏళ్లముందు పుట్టి వుండవలసింది" అన్నాను.

"ఎందుచేత ?"

"అప్పుడు నువ్వు చాలా గొప్పవాడి వయ్యేవాడివి. ఏనుగు అంబారీలు ఎక్కేవాడివి. రాజులచేత పల్లకీలు మోయించుకునే వాడివి అహర్నిశలూ పునుగు, జవాజి, కస్తూరి, చందన తాంబూలాదుల సుగంధాలతో మునిగి తేలుతూ ఉండేవాడివి" అన్నాను.

"ఆ ? ఏంలాభంలే ? బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగలమోత" అన్నాడు తి. శ.

"బెల్లం ఉంటేగదా ఇంట్లో ఈగలు ముసిరేది ?" అన్నాడు నీలమేఘం.

"ఎప్పటి సంగతో ఎందుకు ? ఇప్పటి సంగతి ఏదన్నా ఉంటే చెప్పు" అన్నాడు కంపు.

"సంఘేశక్తి: కలియుగే ?" అన్నాడు మహర్షి గడ్డం నిమురుకుంటూ

"ఒకపని చెయ్యి కంపూ ?" అన్నాను.

"ఏమిటది ?"

"ప్రపంచాంధ్ర పరిషత్తు అనిఒకటి జరుపు. దానికి దేశ విదేశాల ఆంధ్ర కవులనుపిలిపించు" అన్నాను.

"డబ్బో" అన్నాడు కంపు

"పెద్దల చందాలు, ప్రభుత్వ సహాయం ఇలాంటివి ఉన్నాయి కదయ్ ?

"విదేశాల్లో ఆంధ్రకవులు ఉంటేగదా ? పోనీ ఆంధ్రదేశంలోని కవులతో సరిపెట్టుకో కూడదా ? అన్నాడు కంపు.

"ఆంధ్రదేశంలో కవులు ఎప్పుడూ కనబడవ్ కదయ్ ? పుట్టగానే ఎవడూ కవి లాడయ్ ? విదేశాల్లో ఆంధ్రకవులు లేక పోతే పుట్టించు. లేని కవుల్ని పుట్టించేకోకల నీ గొప్పతనం మేముఎరుగుదుమయ్" అన్నాను.

"సరే ? అలాంటిది జరిపి మనకేం లాభం" అన్నాడు కంపు.

"ఆ పరిషత్తుకు నువ్వు కార్యదర్శివో, అధ్యక్షుడివో గనో వుంటావు. వాళ్లు వున్నా, కాకపోయినా ఆ వచ్చిన పెద్దలకు పరిషత్తుకి నీపేరు తెలుస్తుంది. నీకీర్తి ఆంధ్రదేశంలోనే కాక, ఖండ ఖండాంతరాలకూ ప్రాకుతుంది. గొప్పవాళ్ళు అయినవాళ్ళంతా ఇట్లాగే అయ్యారయ్ ! అన్నాను.

"ఆ పెద్దలందరి ప్రాపు బలం వల్ల నీకూ నోబెల్ బహుమానం వచ్చినా రావచ్చు." అన్నాడు నీలమేఘం.

"ఈ నాడు ఆంధ్రదేశం నిన్ను గుర్తించక పోయినా అప్పుడు వచ్చినట్లు గుర్తిస్తుంది" అన్నాడు తి. శ.

"అంటే ఇప్పుడు ఆంధ్రదేశం నన్ను గుర్తించడంలేదంటావు ?" అన్నాడు కంపు తీక్షణంగా.

"ఛట్ ? ఆమాట నేనన్నానా ?" అన్నాడు తి. శ.

— వైరాగి.

ప్రాచీన విగ్రహాలు

[5 వ పేజీ తరువాయి]

నందలసంఖ్యలో ఈనాములు యిచ్చారు. ఈ జమీలో నాయకులుగాను, సేనాధిపతులుగాను 300 సం.ల వాడు, వరంగల్లు నుంచి 'కొలగాని'. ఇంటిపేరుగల కాపువారు వచ్చి, జమీందారులకు అండదండలుగా వుండేవారని, వీరి బలపరాక్రమాలకు జమీందారులు మెచ్చి వారి కోర్కెలను తెలుపమని అడగగా, వారు 'మాకు అగ్రహారములుగాని, ఈనాములుగాని ఏమి వద్దని, మేము మీకు అన్నివిధాలా సహాయపడగలమని, అయితే మీకు దగ్గరగా స్థిరనివాస ఏర్పరచుకోడానికి స్థలం ఇప్పించమని కోరగా' ఆ జమీందార్లు ఇక్కడ స్థలం ఇచ్చినారని, వారి ఇంటిపేరుతోనే 'కొలగానివారిపాలెం'గా ఈ గ్రామ నిర్మాణం జరిగినదని ఆ గ్రామపెద్దలు చెప్పారు. ఇది బ్రిటిషు వారి పరిపాలనలో ధూళిపూడి శివారు గ్రామమైనదని వారు అన్నారు. ఇప్పటికీ ఇచ్చట కొలగాని ఇంటిపేరుగల వారే అధిక సంఖ్యలో వున్నారు. అందులో శ్రీ కొలగాని వెంకటరాయుడుగారు వారి పూర్వీకులను గుర్తుకుతెచ్చే చిహ్నాలను కొన్ని చూపుతూంటారు. ఈ గ్రామానికి పంచాయతీ వచ్చినది. సహకారసంఘం, పాఠశాల వున్నవి. ఉపాధ్యాయ వృత్తిలో పండిపోయిన శ్రీ చేబ్రోలు బాపయ్యగారు ఈ గ్రామానికి ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగించారు. ఇంకా ఈ గ్రామాభివృద్ధికి, ముఖ్యంగా ప్రాథమిక విద్యాభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేయుచునే వున్నారు.

వారం వారం: ఆకాశవాణి

(జూన్ 15 వ తేదీ నుంచి జూన్ 22 వ తేదీ వరకు)

రచన
"కౌండిన్య"

ఈ వారం నేనువిన్న కార్యక్రమాలలో అంత చెప్పుకోతగ్గ కార్యక్రమాలు నాకేమీ కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయిన రెండునాటికల్లా, "రాధిక ఉత్తరం", "సంధ్యాసమయం" యిదివరకు ప్రసారమయినవే. వాటిని గురించి వెనక నేను ముచ్చటించినట్లు జ్ఞాపకంకూడాను. అయితే ఆ మధ్యాహ్నము కార్మికుల కార్యక్రమంలో హైదరాబాదునుంచి ఒక సీరియల్ నాటిక రెండవ భాగం విన్నాను. ఆ నాటిక విన్నంతసేపూ మొదట భాగం వినలేదే, వింటే బాగుండి ఉండును అనిపించింది. నాటికలో ఒకప్రత్యేకత, విలక్షణత కనిపించాయి. వ్యక్తుల మానసిక ప్రవృత్తులకు సంబంధించిన నాటక యిది. 'రంగువెలిసిన మనుష్యులు". పాత్రధారులు కూడా తమతమ పాత్రలకు జీవంపోశారు. ఈ నాటికను మరెప్పుడయినా ప్రసారంచేస్తే విని ఆనందించాలని కుతూహలం మాత్రం కలిగింది. చాలా నాటికలను వింటూ ఉంటే ఆ కుతూహలం కలగదు.

ఆ తిరువాత, స్త్రీలకార్యక్రమంలో యింటిలో, యిటుఖర్చుల్లో, పొదుపుకు మనం ఏవిధంగా తోడ్పడ గలము? అన్న అంశంపై కొందరు యువతులు ప్రసంగించారు. ప్రత్యేకత ఏమీలేకపోయినా, బాగానేఉంది. నిజానికి సంసారాన్ని పొదుపుగాతీర్చి దిద్దుకోవడంలో స్త్రీదే ఎక్కువబాధ్యత. అనవసరమయిన ఖర్చులలో కక్కుర్తి చూపకుండా, అనవసరమయిన ఖర్చులను సాధ్యమయినంత వరకు తగ్గించుకునీ, గౌరవంగా, గుట్టుగా కాలక్షేపం చేయుగలిగిన గృహిణి ఉన్నప్పుడే గృహజీవనం సుఖశాంతులతో రాణిస్తుంది.

యిక 18 వ తేదీప్రసారంయిన నాటిక "తారాబలం". దీని నిర్వహణ భాధ్యతను మామూలు ప్రకారం రేడియో వారుత్తీసి కొనక, ఒక ఉపుత్సాహిక సాంస్కృతిక సంఘానికి ఒప్పచెప్పడం ఒకవిశేషం. యిదివాంచనీయమా? అ దివేరేప్రశ్న. అయితే "రేడియో నాటికల ప్రత్యేకత" అంతగా లేని యీ నాటి రేడియో నాటికలను నిర్వహించడానికి ప్రత్యేకశిక్షణ అవసరంలేదు. ఉపజ్ఞ అవసరంలేదు. తక్కువ నాటికలకు రేడియో నాటికలకూ అట్టేతారతమ్యం ఉంచనిలోగాని నిర్వహణలోగాని, కనిపించడంలేదు.

యిక నాటికలో కూడా ఏమీవిశేషంలేదు. వారఫలాలను ఎప్పుడూ చదువుతూ, వాటిఫలితాలను ఆశలుగా పెట్టుకుని జీవించే ఒక చాందసుని జీవితం. ఈ పాత్ర మనస్తత్వాన్ని చాలా అతిగా, సహజంగా చూపారు రచయిత. తనకు "అకస్మాత్" ధనలాభం, అనిర్వాసి ఉన్నదిగదాఅని, ఎవరోపోగొట్టుకొన్నపెట్టెనూ, నగలనూ, తనవే అని వాదించే అథమస్థితికి దిగజారే వ్యక్తులను మనంసాధారణంగాచూడం. భార్యచనిపోయిన సందర్భంలో ఆమె మరణం మూలంగా ఆమె ఇన్స్యూరెన్సు ధనం తనకు సంక్రమించబోతున్నది, అని సరిపెట్టుకునేరక్తన ప్రవృత్తికూడా మనం చూడం. నాటకలలో, ముఖ్యంగా సాంఘిక, సాంసారిక రూపకాలలో, నాటకీయత ఎంత ఉన్నా, సహజత్వంలోపించినప్పుడు, ఆదిరాణించదు.

ఇక 21 వ తేదీ ప్రసారమయిన "మంచుతెర" నాటకంకూడా చాలా పేలవంగా ఉంది. విషయగౌరవం ఏమాత్రమూలేదు. రచనా చాతురికూడా అంతంతగావేఉంది. మతాంతర వివాహంచేసుకున్న తండ్రికి దూరమైన ఒకవ్యక్తి, స్వయంశక్తివల్ల వృద్ధిలోకివచ్చి, మంచిస్థితిపరుడౌడు. అటువంటి పరిస్థితులలో, తన తండ్రి మరణవార్త తెలుస్తుంది. అంతవరకు జ్ఞాపకమయినారాని యితనిడనికి, యిప్పుడు అతని సవతితమ్ముడికి గుర్తుకురావడానికి కారణం యితని అంతస్థసి, వారు యితనినుండి ఏదో లాభం పొందదానికేయిప్పుడు తనుకు యీ వార్త తెలిపినమ్మని కోరారనీ, అతని భార్య వాదించి, అతనిని వారి యింటికి వెళ్లనీకుంటుంది.

కాని ఆటువంటి వలలో తాను చిక్కుకోనని వాగ్దానంచేసి వారి నివాసస్థలానికి వెళతాడు. మొదటిలో తన భార్యకుయిచ్చిన వాగ్దానం మూలంగా తన జాగ్రత్తపై తను ఉన్నా, క్రమేణా, వారు తనపట్లచూపుతూ ఉన్నఆత్మీయతకుముగ్ధుడవుతాడు. తనతండ్రి స్వార్జితమయిన యింటని అమ్మి అందులో సగభాగం తనకు యివ్వదలచుకున్నట్లు సవతి తమ్ముడు చెప్పినప్పుడు, వారి నిజమయిన ప్రేమాభిమానాలను గ్రహిస్తాడు. మనస్సు మార్చుకొని తన సవతిచెల్లెలికి వివాహం జరిపించే బాధ్యతను తానుస్వీకరిస్తాడు. ఈ కథలోని ప్రత్యేకత ఏమీగోచరించలేదు. కాని నాటిక నస్పీగా నడిచింది. 15 నిముషాలా. అంతవరకే అయితే, నాటిక లక్ష్యంసిద్ధించింది. రసపుష్టికై ఉపయోగించిన సంగీతం ప్రయోగదోషంవల్ల అర్థరహిత మయింది. అట్టిసంగీతాన్ని ఉపయోగించేటప్పుడు యింక కొంచెం నిశితప్రజ్ఞ అవసరం.

జూన్ 20 తేదీరాత్రి 8—15 లకు విజయవాడనుంచి ఒక "డాక్యుమెంటరీ రూపకం" ఒకటి ప్రసారంచేశారు. "భారత్ హెవీప్లేట్ వెసల్స్" కర్మాగారం. రచనలో పటుత్వంలేదు. ప్రతిపరిచయాన్నీ ప్రవేశపెట్టిన వాక్యసరణిలో వైవిధ్యంలేదు. సూత్రధారులయిన స్త్రీ, పురుషుల సంభాషణలు, చాలావెకిలిగా ఉన్నాయి. కార్యక్రమ విషయ గౌరవానికి అనుగుణంగా లేకపోతే యిట్టి సంభాషణలు మొత్తం కార్యక్రమమే దెబ్బతింటుంది. యికవాటిని చదివినరీతి మరీ అధ్వాన్నంగా ఉన్నందువల్ల యీ లోపంమరీ కొట్టవచ్చినట్టుగా కనిపించింది. చవకబారుగా, వెకిలిగా, "గ్రామ్య"రీతిని, అనవసరదీర్ఘాలు తీస్తూ వీరిద్దరూ, ముఖ్యంగా స్త్రీగాత్రం, ఎందుకు తమ సంభాషణలను చదివారో అర్థం కాదు. అనసహజత్వం అనిపించుకోదు. పైకి తనమునిపించుకుంటుంది. యిట్టి కార్యక్రమాలలో సీసు గ్రాభ్యాణ చేయకుండా ఉండడం ఉత్తమం.

రోజా
సువాసన వక్కపొడి, పుగాకు
తయారుచేసినవారు :
ఎస్. వి. కే. ఎం. అండ్ సన్స్, దిండిగల్
(తమిళనాడు)


ప్రపంచ ప్రసిద్ధమైన
బెడేకర్ ఊరగాయలు
ఇప్పుడు మా క్రొత్త ఫాక్టరీ నుంచి లభిస్తున్నవి.
ఎ. వి. బెడేకర్ అండ్ సన్స్ ప్రై. లిమిటెడ్,
బొంబాయి — 4.
80, ... ఫోన్: 32445
... హైదరాబాద్.
మా నిమ్మపూరగాయ రష్యాలోను ఇటీవల నాగపూరులో జరిగిన ప్రదర్శనలో మొదటి బహుమతి పొందినది.

SIEMENS
ఖండసారి పంచదార ఫ్యాక్టరీని
నెలకొల్పబోతున్నారా?
నమ్మకంగా పనిచేసే విద్యుత్ యంత్ర సామగ్రి. మరియు అమ్మకపుటనంతరపు సావధాన పరిచర్య కావాలంటే,
సీమెన్స్ వారిని సంప్రదించండి
అన్ని రకాల విద్యుత్ పరికరాలకు, అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందింది సీమెన్స్. 50 నుండి 200 టన్నులవరకు రోజువారీ ఉత్పాదనశక్తి కలిగిన ఖండసారి పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మోటర్లు, స్విచ్‌గేరులు, కేబుల్సు, మరియు ట్రాన్స్‌ఫార్మర్లు వగైరా విద్యుత్ యంత్రసామగ్రి యొక్క సంపూర్ణశ్రేణికి, మీరు, వారిమీద నిస్సందేహంగా ఆధారపడవచ్చు. సీమెన్స్ యంత్రసామగ్రి లోపరహితంగాను, ఎంతో ఫలవంతంగాను పనిచేయటం మాత్రమేకాక, అత్యంత నైపుణ్యవంతమైన అమ్మకపుటనంతరపు పరిచర్యల సదుపాయపు టండదండలుకూడా కలిగియున్నవి.
సీమెన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.

విశ్వజనీనమైన హైందవమత ప్రశస్తికెక్కిన విజయపతాక-మహాత్ముని పుణ్యజీవనతరంగిణి

(గత ఆదివారం సంచిక తరువాయి)

శ్రీమతి పి. మాణిక్యవల్లి

భారతదేశంలో ఉద్భూతమైన అసహాయ శక్తిని సానపట్టే అవకాశం దక్షిణాఫ్రికాకు లభించింది. మహాత్ముని జీవిత వాహినిని మలుపు త్రిప్పిన సంఘటన ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళిన వారం రోజులకు సంభవించిన దట. అక్కడి ప్రభుత్వము భారతీయులను పురుగుల్ని చూచినట్లు చూడటం ఆ పరిస్థితులలో గాంధీజీ డర్బన్ నుండి ప్రిటోరియాకు వెళ్ళవలసి రావటం రైలులో మహాత్మునితో ఫస్ట్‌క్లాస్ టిక్కెట్టువున్నా, మామూలుగా ప్రయాణం చెయ్యనివ్వక ఆయన్ను వ్యాన్ కంపార్టుమెంటుకు వెళ్ళమనటం, ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన అందుకు నిరాకరించడం - పిమ్మట తన కర్తవ్యాన్ని నిర్ణయించుకొనటం గురించి ఆయనచెప్పినమాటలు: ''అప్పుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకువున్నాను. అంధకార బంధురమైన వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్ళాను. అక్కడ ఒక శ్వేత జాతీయుడున్నాడు. అతనంటే భయం కలిగింది. నా కర్తవ్య మేమిటి అని తర్కించుకున్నాను. ఇండియాకు తిరిగి వెళ్ళడమా, లేక భగవంతుని నమ్ముకొని యిక్కడనే వుండి కష్టం నెదుర్కొనడమా? అక్కడే వుండి కష్టాలు భరించడానికే నిశ్చయించుకున్నాను. ఆరోజు మొదలు నా సత్యాగ్రహం ఆరంభమైంది. ఆ ప్రయాణంలోనే భగవంతుడు నాకు పరీక్ష పెట్టాడు. తాను యిచ్చిన సీటునుంచి కదలనందుకు కోచ్‌మాన్ నన్ను తీవ్రంగా కొట్టాడు.''

సత్య పరాక్రముడు

అయితే, యీ విధానానికి సత్యాగ్రహమనే నామకరణం కాలక్రమాన జరిగింది. అన్యాయ, అధర్మాలను అహింసాయుతంగా ప్రతిఘటించి సత్యధర్మాలకై ఆత్మార్పణ చేసే తన విధానానికి తగిన పేరు సూచించినవారికి కొంత బహుమతి యివ్వగలనని దక్షిణాఫ్రికాలో తాను నడిపే 'ఇండియన్ ఒపీనియన్'లో ప్రకటించగా గాంధీజీ అన్నకుమారుడు 'సదాగ్రహ' మనే పదం సూచించి ఆ బహుమతిని గెల్చుకున్నాడట. 'సత్-ఆగ్రహ' మని 'సత్' కంటె సత్యం సర్వజన సుబోధకమనే అభిప్రాయంతో మహాత్ముడు దీన్ని సత్యాగ్రహంగా సంస్కరించాడట. శ్రీరామ నామావళిలో రామచంద్రునికి ''సత్యపరాక్రమ'' అనే నామం వుంది. దీని ఉచ్చారణతో శరీరం గగుర్పొడుస్తుంది. కారణం సత్యం అనే విశేషణంతో కూడిన పరాక్రమానికి ఒక అలౌకికమైన అర్థం స్ఫురిస్తుంది. ధర్మరక్షా దీక్షాబద్ధమైన ఈ పరాక్రమం అప్రతిహతమైనది. రావణుడుకూడా పరాక్రమవంతుడే. నిత్యము సహస్ర కమలములతో పరమశివు నర్చించే మహాశివ భక్తుడుకూడా. అయితే నేని అతనిది 'సత్య' పరాక్రమము కాదు. కాబట్టే దానికి ఓటమి. గాంధీజీ అందించిన పరమ పవిత్రమైన 'సత్యాగ్రహ' ఆయుధాన్ని వాడే యీనాటివారు, అది దురాగ్రహమై రావణ పరాక్రమం కాకుండా చూచుకొనడం అవసరం.

దక్షిణాఫ్రికాలోని సోదర భారతీయుల దయనీయ స్థితికి చలించి పోయిన మహాత్ముడు ఒకవంక వారికి నాయకత్వం వహిస్తూ, మరొకవంక అనేక విధాల తన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకున్నారు. ఉపనిషత్తులనూ, యితర హైందవ వాఙ్మయాన్ని చదివి హైందవమత స్వరూపాన్ని తెలుసుకున్నారు. స్త్రీ సాంగత్యం మీద మనస్సు లగ్నం చేయడం తన ఉద్యమానికి భంగకరమని భావించి బ్రహ్మచర్య వ్రతానుష్ఠానాన్ని ఆరంభించి, క్రమేపీ అందులో విజయం సాధించారు. ఇందుకు దోహదకరంగా ఆహారం విషయంలో తీవ్రమైన నియమాలు పాటించేవాడు. టాల్‌స్టాయ్, జాన్ రస్కిన్, థోరూల రచనలు ఆయన్ను ప్రభావితుణ్ణి చేశాయి. ముఖ్యంగా జాన్ రస్కిన్. ''అన్ టు దిస్ లాస్ట్'' గ్రంథ పఠనంతో మహాత్ముని జీవితం కొత్త మలుపు తిరిగింది. ''నా గాఢ విశ్వాసాలు కొన్నిరస్కిన్ రచించిన ఈ మహా గ్రంథంలో ప్రతిఫలిస్తూ ఉండటం నేను గమనించాను. అందువల్లనే యిది నన్ను ఎంతో ఆకర్షించింది. దీనిలోని సిద్ధాంతాల ప్రకారం నా జీవితం చక్కదిద్దుకున్నాను.'' అని ఆయన చెప్పాడు.

1907లో ట్రాన్సువార్ ప్రభుత్వం భారతీయులకు అవమానకరమైన 'పేర్లనమోదు' శాసనం చేసింది. 1908 జనవరిలో ఈ శాసన ప్రతిఘటనకు గాంధీజీ నాయకత్వం వహించి తొలుదొల్తగా శ్రీకృష్ణ జన్మస్థానంలో అడుగుపెట్టాడు. తరువాత రెండు నెలలకు విడుదలై, మళ్ళీ అక్టోబర్‌లో జైలుకు వెళ్ళారు. అప్పుడు civil disobedience అనే శీర్షికతో థోరూ వ్రాసిన వ్యాసం చదివాడట. ఇందులోని అభిప్రాయాలు సంవత్సరాల తరబడి ఆయనకు అనుభవంలో ఉన్నవే అయినా, తన ఈ అభిప్రాయాలు మరి ఒకరికి ఒకప్పుడు కలిగినవే అని ఆయనకు తెలియదు.ఇవే అభిప్రాయాలు రస్కిన్, టాల్‌స్టాయ్‌ల రచనలలో గూడ కనిపిస్తున్నవని గ్రహించటం చేత ఇక అవి ప్రామాణికాలే అన్న నిశ్చయం ఆయనకు కలిగిందట'' దాదాపు మూడు నెలల్లో ముగిసిన రెండవ కారాగార శిక్ష పిమ్మట గాంధీజీ తిరిగి 1909 ఫిబ్రవరిలో మూడవ సారి నిర్బంధింపబడ్డాడు. ఈ సమయంలో ఆయన థోరూ రచనలతోపాటు ఎమర్సన్ వ్యాసాల కూడ చదివినట్లు కనబడు తుందని చెబుతూ విన్సెంట్ షీన్ ఈ విధంగా వ్రాస్తున్నాడు- థోరూ, ఎమర్సన్‌ల రచనలు గాంధీజీని ఆకర్షించటం సహజమే. అయితే ఈ సందర్భంలో మనం గుర్తించవలసిన విశేషం ఒకటి ఉన్నది. ఈ రచయితలిద్దరూ భగవద్గీత లనూ ఉపనిషత్తు లనూ క్షుణ్ణంగా పఠించి అందులో చాలా తెలుసుకొన్న నిగ్గునే తమ రచనలో చెప్పించారు. అంటే భారతీయ విజ్ఞానమే ఉపాధి భేదంతో మళ్ళీ భారతీయులను చేరుతున్న దన్నమాట. హెన్రీ శాల్ట్ తోరో జీవిత చరిత్రను గాంధీజీకి యిచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చినా భగవంతుడు ఒకే దారిని చూపినట్లు తనకు గోచరించిందని. ''నేను అభ్యసించిన దానికి కొనసాగింపే అది'' అని వారాకే గ్రహించి ఉంటారు. థోరూ, ఎమర్సన్ భారతీయ సంస్కృతి గురించి ఎక్కువగా చెప్పలేక పోయారు. కాని భావాల ఐక్యత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. థోరో చెప్పిన ''పుస్తకం ఏ మంచిది. వ్యక్తీ కనీస వాంఛలతో ఆనందాన్ని పొందగలడు'' అనే సూక్తులు సరిగ్గా గాంధీజీ అనుభవాలే.

చేరుతున్న దన్నమాట. హెన్రీ శాల్ట్ వారి జీవిత చరిత్రను ఆయనకు యిచ్చినపుడు ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక పుస్తకం భగవద్గీత''.

లక్ష జయంతుల ఫలం

ఈ విధంగా గాంధీజీ తన అభిప్రాయాల ఆవుపిత్యాన్ని పరామర్శించుకొంటూవాటికి తగిన ప్రమాణాలు లభించినప్పుడు, వాటిని సిద్ధాంతాలుగా స్థిరీకరించుకుంటూ సత్యము, అహింస, బ్రహ్మచర్యము అనేఅద్భుతవిజయ సాధనాలను రూపొందించాడు. మహాత్ముడు తన సిద్ధాంతాలను తాను ఎంత భద్రితంగా పాటించేవారో, యితరులపై వాటి ప్రయోగం విషయంలో అంత ఉదారంగా వుండేవారు. తన సిద్ధాంతాలను బలవంతాన ఒకరిపై రుద్దడం ఆయనకు గిట్టదు. తను పొరపడ్డట్టు తెలుసు కొన్నప్పుడు, వెంటనే ఆ పొరపాటు దిద్దుకొనటమేకాక,ఆమాటను బహిరంగంగా అంగీకరించటం ఆయన ప్రత్యేకత. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పెట్టిన రెండు మహోద్యమాలను మధ్యలో ఆపివేయుటానికి గల కారణాలను ఆయన వివరించాడు'': ఇలా అంచనాలు, నిర్ణయాలు తరుచు తప్పుతూవుండేవి. ఉదాహరణకు,నాకు లభించిన సమాచారాన్ని బట్టి కేడా ప్రజలకు సహాయ నిరాకరణానికి సంసిద్ధులై ఉన్నారని భావించాను.కాని నేను హిమాలయ పరిమాణమంత తప్పు చేశానని హఠాత్తుగా గ్రహించాను. వారు సహాయ నిరాకరణం చేయలేరని తెలుసుకున్న తక్షణం నా చర్యను ఉపసంహరించుకున్నాను. బార్డోలీ అల్టిమేటమ్ అని వర్ణించబడిన కార్యక్రమాన్ని ప్రజల ముందుంచినప్పుడుకూడ నేను యిటువంటి పొరపాటే చేశాను. దేశ ప్రజలు ప్రభావితులై, ఉద్యమ ప్రభావం వల్ల అహింస పుప్రయోగాన్ని అర్థం చేసుకున్నారని భావించాను. అల్టిమేటమ్ యిచ్చిన యిరవై నాలుగు గంటలలోనే నా తప్పు తెలుసుకొని నా చర్యను ఉపసంహరించుకున్నాను.''

ఆహార విహారాలలో కఠిన నియమాలను మనోవాక్కాయాల పాటిస్తూ, స్వార్థమెరుగని సేవాత్యాగాలతో జీవితాన్ని పుటంబెట్టి సకల కల్మషాలను భస్మీపటలం చేసి పరిపూతుడైన మహాత్మునికి భగవద్వాణి విస్పష్టంగా వినిపించేది. పూజా పుష్పంవలె పరమ పవిత్రమైన సత్యాగ్రహాన్ని, భగవంతుని ఆదేశాన్ని సారమే అస్పృశ్యతా నివారణకై తాను సైకొన్న 21 రోజుల నిరాహారదీక్షను గురించి ఆయన చెప్పిన మాటలు: ''ఆ రాత్రి పడుకోబోయే సరికి, మరునాటి ఉదయం ఉపవాస దీక్షను గురించి ప్రకటించవలసి వస్తుందని నాకు తెలియదు. దాదాపు అర్ధరాత్రి వేళ జేసివల్లనో హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఏదో ఒక వాణి - అది అంతరమైనదో, బాహ్యమైనదో చెప్పలేను - 'నువ్వు ఉపవాసదీక్ష సైకొనాలి' అని గుసగుస లాడింది. 'ఎన్ని రోజులు?' అని అడిగా, ఇరవై ఒక్క రోజులు' అని జవాబు వచ్చింది. 'ఎప్పుడు మొదలుపెట్టాలి?' అని నేను మళ్ళీ అడిగా, 'రేపు మొదలు పెట్టు' అని చెప్పింది. అందుకు నిర్ణయం తీసుకుని నేను ప్రశాంతంగా నిద్రించాను''. ఆయన ఇంకా యిలా చెప్పాడు: జీవితంలో నేను చేసిన బృహత్కార్యాలన్నిటికీ హేతు వివారణతో కాక అంతః ప్రేరణ-నేను దీన్ని భగవత్ప్రేరణ అంటాను - తోనే చేశాను. ఉదాహరణకు: 1930 దండి ఉప్పు సత్యాగ్రహం తీసుకుందాము. ఉప్పు చట్ట ఉల్లంఘన ఎలా జరపాలో తీలగాన్నైనా నాకు తెలియదు. పండిత్ మోతీలాల్‌జీ మున్నగు మిత్రులు నేను ఏమి చేస్తానో తెలియక చిరచిరలాడుతున్నారు. దాన్ని గురించి నాకేమీ తెలియవందువ నేను వారికేమీ చెప్పలేకపోయాను. కాని అది మెరుపులా వచ్చింది. అది దేశాన్ని యీకొస నుంచి ఆకొసకు వూపివేసినదని మీకు తెలుసు. మరోమాట 1919 ఏప్రిల్ 6 వ తేదీని ఉపవాసదినంగా, ప్రార్థనా దినంగా ప్రకటిస్తానని ముందు నాకు తెలియదు. కాని దాని విషయమై నాకు కలవచ్చింది - 1930 లో వలె ఏదీ వాని మటుకు కాదు- చెయ్యవలసిన పని సరిగా అదే అని నాకు తోచింది''.

ఆధ్యాత్మిక పరిభాషలో మహాత్ముడు మహాతపశ్శాలి. తపస్సైతేనేమి: - ఆయన దేశ సౌభాగ్యానికై, సోదర మానవుల సుఖ శాంతులకై, దరిద్ర నారాయణుల ఉద్ధరణకై తపించాడు. సంఘంలో పేరుకొనిపోయిన దురాచారాన్ని ఖండించి, భగవంతుడు పతిత పావనుడనే విషయాన్ని స్ఫురణకు తెచ్చాడు. దేశీయులకు చేతినిండా పనీ, కడుపు నిండా తిండీ చూపడానికై నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఇందులో ఒక అంశమైన ఖాదీకి మూలకందమైన చర్కా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అది తనకు తారకమంత్రాన్ని మించిన మోక్ష సాధనం అన్నాడు: 'నాకు చర్కా త్రిప్పే ఓపికుండి తావళం, చర్కాలు రెండిటిలో ఏదో ఒక దాన్ని నేను ఎన్నుకోవలసివస్తే, దేశంలో దారిద్ర్యము, ఆకలి తాండవం చేస్తున్నంతకాలము నేను చర్కానే ఎన్నుకొని, దాన్నే తావళం చేసుకుంటాను .... చర్కా, తావళము, రామనామము, అన్నీ నాకు సమానమే. ఏ టి గమ్యం ఒక్కటే, అవి నాకు సేవాధర్మాన్ని బోధిస్తాయి. సేవ చేయనిదే అహింస ఆచరణలో పెట్టలేను. అహింస లేనిదే సత్యాన్ని కనుగొనలేను.'' అని ఆయన ఉద్ఘాటించారు.

మహాత్ముడు సేవయే ప్రార్థనగా, ప్రార్థనయే జీవితంగా గడిపాడు. రామనామము ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు. బాల్యంలో, దయ్యాల సలహాప్రకారము భయం కలిగినప్పుడు జపించిన రామనామమే ఆయనకు తారకమంత్రమయింది. ఆయన 'మహాత్ము'డయినా అంతర్జాతీయ కీర్తి నార్జించుకొన్నా, ఆధ్యాత్మికంగా హిమాలయ సదృశోన్నతి గడించినా భగవంతునియందు మనం గడ్డిపరకమము'' అని చెప్పి ఆయన ప్రార్థనను తన జీవితంలో విడదీయరానిభాగం చేసుకున్నాడు. ఎన్నో కార్యక్రమాలు, ఎందరో దేశీయ, విదేశీయ ప్రముఖులతో సంభాషణలు, మరెన్నో యితర కార్యభారాలు ఉన్నా ఆయన అనిత్యమూ ప్రార్థనా సమావేశాలను వేళ తప్పకుండా జరిపేవాడు. అప్పుడు, ప్రతిదినము, యితర విషయాలతోపాటు భగవద్గీతలోని స్థితప్రజ్ఞ లక్షణాన్ని నిర్వచించే ద్వితీయాధ్యాయం చివరిభాగం పఠనం జరిగేదిట. తనకు జీవితంలో ఎప్పుడు ఏ సందేహం వచ్చినా అది భగవద్గీతవల్ల నివారణ అయేదని చెబుతూ భగవద్గీత తనకు 'సఖుడు', 'బాంధవుడు' అని ఆయన పేర్కొన్నాడట. గీతను యింతగా అనుసరించిన మహాత్ముడు ''చదువు లెన్నను యిని చిల్క చదువులు'' కాకుండా ''స్థిత ప్రజ్ఞతా న్ని'' సాధించాలని ఆయన తుదిక్షణాలు బుజువు చేసినవి. హంతకుని గుండు గుండెలలో నాటుకొన్నప్పుడు, అదరిపోయి 'అమ్మో, అయ్యో' అనకుండా ఆయన - ''దుఃఖేష్వను ద్విగ్నమనా'' నిశ్చలంగా 'హే రామా' అని తన యిష్ట దైవాన్ని తలుచుకున్నాడు. ''ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్యవిముహ్యతి,- స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి'' అని భగవానుని వాక్యము.

''అగ్నిర్జ్యోతి రహశ్శుక్లః
షణ్మాసా ఉత్తరాయణమ్,
తత్ర ప్రయాతా గచ్ఛంతి
బ్రహ్మ బ్రహ్మవిదోజనాః''-

ప్రకారం కూడా మహాత్ముడు తన జీవిత ధ్యేయమైన మోక్షమును పొందాడనేది తథ్యం. ''పుణ్యమరణము కావలె నన్నచో అగ్ని, సూర్య, చంద్రాది దేవతల, ఆకాశాది భూతముల కృపయుండవలెను. అగ్ని కర్మకును, యజ్ఞములకును చిహ్నము. అంత్య సమయములో కూడా యజ్ఞజ్వాల యుండుచుండవలె. మరణ సమయమున కూడా కర్మ నాచరించుచుండుట అగ్నియొక్క కృప. సూర్యుని కృప యనగా బుద్ధియొక్క ప్రభ చివరవరకును ప్రకాశించుట. చంద్రుని కృప యనగా అంత్య సమయములో పవిత్ర భావనలు వృద్ధిచెందుట.... ఆకాశముయొక్క కృపయనగా హృదయాకాశములో ఆసక్తియను మేఘము సంచరము. ఏమ్మాత్రమును ఉండరాదని వారి అభిప్రాయము'' అని శ్రీ వినోబాభావే వివరించారు గాంధీజీ ప్రాణోత్క్రమణం సరిగ్గా యిటువంటి పరిస్థితులలోనే జరిగినదనేది సర్వవిదితం. ఒకసారి గాంధీజీ యిలా అన్నారుట: ''నేనహర్నిశము చరఖా, చరఖాయని ఎలుగెత్తి కేకపెట్టుచున్నాను. చరఖాను నేనతి పవిత్రమైనదిగా భావింతును. కాని అంత్య సమయమున నాలో దాని వాసన యే మాత్రము ఉండరాదు. నన్ను చరఖా దేనకు ప్రేరేపించిన భగవంతుడే దాని భవిష్యత్తును గూర్చి ఆలోచించుటకు సర్వవిధముల సమర్థుండు. చరఖాను గూర్చిన ఆలోచనను వదలి నేను పరమాత్మునియందు లీనమగుటకు సిద్ధముకావలెను''. చివరకు ఆ చెప్పినట్లే చేసి 'మహాత్ముడు' అన బిరుదును సార్థకం చేసుకున్నాడు. తన జీవితాన్ని ధన్యంచేసుకున్నాడు. అంత్య సమయంలో మనస్సు దేన్ని భావిస్తుందో దనిలోనే జీవుడు ఐక్యమవుతాడంటారు. కాబట్టే మహాత్ముడు నిశ్చయంగా శ్రీరామాహ్వయ పరబ్రహ్మైక్యాన్ని పొందాడు.

ఇకపోతే, మనం ఆయన చూపిన ప్రశస్తమైన మార్గంలో నడచి, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రములయిన సత్యాహింస బ్రహ్మచర్య భగవద్భక్తి స్వార్థత్యాగ ఆత్మసంయమ నాది సద్గుణాలకు ప్రోదిచేసి, ఒకవంక వ్యక్తిగతంగా పరిశుద్ధులమై ఆత్మోన్నతిని సాధిస్తూ, మరొకవంక సంఘ, దేశ, శ్రేయస్సులకై పాటు పడాలి. అప్పుడే గాంధీజీకి నిజమైన శతజయంతి ఉత్సవము.

పర్వేజనా సుఖినోభవంతు.

బ్రహ్మనాయని రాజనీతి

(5 వ పేజీ తరువాయి)

''ఓయన్న నాయుడా! ఒ నీ వర్ణ!
కపట నాటక సూత్రధారి కన్నడి!
సవటబుద్ధులు నీవు నీలగైకొంటివయ్య?
నాయుడ బ్రహ్మ నీవు
పొమ్మన్నవారికి పోకే నిజము
రమ్మన్నవారికి రాకే నిజము
నా కొమారుని పొమ్మంటివి
నీ కొమారుని పొమ్మురమ్మంటివి
నా కొమారుని బంప నాయమ్మగాదయ్యా
నాయుడ బ్రహ్మా!''

- నెల్లూరుజిల్లా ఆల్లూరుపాడులో లభించిన తాళపత్రప్రతి, గురిజాల రాయబారము,' ఆకు 'ఠి. ఠి.

(బ్రహ్మనాయుడు దైవాంశసంభూతుడనియు, ధర్మమూర్తి యనియు గ్రుడ్డిగా నమ్ము వారికి ఈ కథ చిద్భుదా తము వంటిది. (ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు పరిష్కరించిన పల్నాటి వీరచరిత్రలోని అలరాజ రాయబారము'న ఈ విషయములు లేవు. అది ప్రమాణప్రతి కాదు. పల్నాటి వీర భాగవతము ఎక్కు బాలచంద్రుని యుద్ధము తప్ప తక్కినవేవిరియును తెలుగు సాహిత్యములో మున కీర్తపరకును సమగ్రముగ తెలియవలసియున్నది.)

అలరాజ హత్యకు బ్రహ్మనాయుడే ప్రధాన కారణుడని నిరూపించు ఈ కథను క్రీ. శ. 1862 లో వీరభాగవత మను పద్యకావ్యము రచించిన మండిగొండ వీరభద్రకవి కూడ గ్రంథస్థము చేసినాడు. అలరాజ పెద్ద నల యాశి కులు కలిపించుట, పెద్దన్న పేర అలరాజు తన గుర్రమునకు బొమ్మకట్టుట, వారిరువురును కలహించుట, బ్రహ్మనాయుడు వారి పోరుసువాన్ని అలరాజ దిరంబాకరము పంచుటకై సంధికి పంపపెంచుట పెక్కు మిషల చేత పీరుల అలరాజ తల్లిదండ్రుడు లను ఒప్పించి, అతనిని సంధికి పంపుట, అలరాజుతల్లి యెదురుగా తాను అలరాజ మెడలో వేసిన తులసి దండమాల(ఇది వ్యక్తావ్యక్తము) ఎండి కాపాడుటకై దండమాల ... పాయమున బాలచంద్రునిచే తిరస్కరించబడి తేయుట - మున్నగు బ్రహ్మనాయని కుట్రలన్నియును వీరభద్రకవి విపులముగా వర్ణించినాడు. ఈ కథ బ్రహ్మనాయని పాత్రలోని నీలినీడలను స్పష్టముగా ప్రదర్శించుచున్నది. పల్నాటిసీమలోని జనశ్రుతికూడ అలరాజు మరణమునకు బ్రహ్మనాయుడే కారణమని చెప్పుచున్నది.

గురిజాలలో అనేక సంవత్సరములు తెలుగు పండితుడుగా పనిచేసి పల్నాటి వీరగాథలను గూర్చి పరిశోధించి, వానిని పద్యకావ్యముగా వెలయించిన కీ. శే. ఏటుకూరి నరసయ్యగారు కూడ బ్రహ్మనాయని మాయోపాయములను, ఓర్వలేని తనమును, కౌటిల్యమును దెలుపు నీ కథను తమ 'అలరాజు' పద్యకావ్యమున కెక్కించినారు. కాబట్టి, ఈ అలరాజ కథలోని బ్రహ్మనాయని పాత్రను బట్టి కూడ ఇతడు అనుగురాజును దొడ్డనాయని జంపియుండునని సులభముగా నూహింపవచ్చును.

అనుగురాజు నాగమ్మను దగ్గరకు చేరని చ్చుచు, తన్నులక్ష్యము చేయుచున్నాడనియు అనతండ్రి తరువాత ప్రధానమంత్రి పదవి, తనకు రాకుండ నాగమ్మ హరించుననియు భయపడి, బ్రహ్మనాయుడు అనుగురాజును అన తండ్రిని సంహరించి అన చెప్పుచేతలలో నుండుననను నమ్మకముతో నలగామని సింహాసన మెక్కించి యుండును. బ్రహ్మనాయని యుండిరి పక్షపాతముతో వ్రాసిన యీ గాథ రచయిత యీ విషయమును మసిపూసి మారేడుకాయ జేసినాడు! బ్రహ్మనాయుడు నమస్కరింపగా సింహాసనము ముక్కలగుట, ఆ ముక్క వచ్చి నలగామరాజు నీపునకు దిగులుట, దానిచే నతడు బాధపడగా బ్రహ్మన యతని కైలాసమునకు బంపుట (వీర వైష్ణవుడ బ్రహ్మనాయుడు అనుగురాజును వైకుంఠమునకు పంపక కైలాసమున కేల పంపెనో తెలియరాదు!) అనుగురాజునకు తోడుగా విక్షేపముగా నింట కాలక్షేపము చేయుచున్న దొడ్డనాయనికూడ పంపబడుట- మున్నగునవి యీ పాక్షిక కవి చేసిన విమర్శనీయములుకాని కల్పనలు. ఏలనగా నీ ...తోడుపత్తురుకాని, ...పంపునప్పుడు తోడువచ్చు వారి ప్రపంచమున నుండరా? అట్లు తోడువచ్చుట కూడ స్వేచ్ఛికముగా జరుగలేదు. బ్రహ్మనాయని యాజ్ఞానుసారము జరిగినది!! దీనిని బట్టి బ్రహ్మనాయుడు తన ప్రాధాన్యమును గాపాడుకొనుటకు అనుగురాజును దొడ్డనాయని సంహరించె ననుటలో సందేహము లేదు.

బ్రహ్మనాయని తరువాత చర్యలు కూడ పై విషయములకు బోషకములుగా నున్నవి. తాను నమ్మి ప్రతిష్ఠించిన నలగాముడు కూడ నాగమ్మ కనుసన్నలలో మెలగుచున్నాడని తెలియగానే, బ్రహ్మన, సైన్యాధ్యక్షుడగు కన్నమనీని లోబరుచుకొని, గురిజాల కోటను దిగ్బంధము చేసి, మలిదేవాదులకు పాలుపంచమని కన్నమ ద్వారా చెప్పించి నలగామని భయపెట్టినాడు. పెద్దరికమును వెలుగబెట్టెడి తాను నలగాముని స్వేచ్ఛగా నడుగవచ్చునుగదా? కన్నమ బందిపోటు పలె కోటను దిగ్బంధము చేయవలసిన యావశ్యక మేమి?ఇది అన మంత్రిత్వమును నిలుపబెట్టుకొనుటకై బ్రహ్మన పన్నిన దొమ్మీయుక్తి నేరు కాదు. కోటను దిగ్బంధము చేసినప్పుడు నలగాముడు కన్నమతో పలికిన పలుకు లీ విషయమును స్పష్టము చేయుచున్నవి.

''శత్రువున్నదై బ్రహ్మనాయడము నాపి
అన్నదమ్ముల పొళ్ళ నడుగగా నేల?
నయశాలియై నట్టి నాయుడు వచ్చి
ఎవరి భాగము వారి కిప్పింపవలయును
కాదందునా నేను కన్నమ చేప్పుమ?''

బ్రహ్మనాయని కుట్రను దలచుకొని నలగాముని హృదయ మెంత క్షోభించినదో పై వాక్యము లను బట్టి యూహింపవచ్చును. అసలు, నలగామునకు తన తల్లి పక్షమున అరణముగా వచ్చిన రాజ్యములో సవతితల్లి బిడ్డల సు, కని మ్మలను నగు మలిదేవరాజులకు హక్కెట్లుండునో నాకు బోధపడకున్నది. ఈ న్యాయము రాజపుత్ర ధర్మములకు భారతకాలము నుండియు జరుగుచు నేయున్నది

పై చర్యలను బట్టి, బ్రహ్మనాయుడు అనుగురాజును దొడ్డనాయని సంహరించి, నలగాము రాజును సింహాసనమెక్కించె నని 'వ్యాయల్' చరిత్రకారుని వ్రాతలు విశ్వసింపదగినవే యనియు, వీనికి వీరగాథల సాక్ష్యము పల్నాటి సీమలోని గామవృద్ధులసాక్ష్యముగూడ లభించు చున్నదనియు తెలియుచున్నది అంతేకాదు- దైవాంశసంభూతుడని ప్రసిద్ధికెక్కిన బ్రహ్మనాయుడు గూడ కొన్ని విషయములలో పరవు లొక్కడనియు, శ్రీకృష్ణుని వంటి కుటిల రాజనీతివేత్తయనియు, ధర్మస్వరూపుడని పేరుగాంచిన ఈ పల్నాటి బ్రహ్మనాయుడు నిజమునకు ధర్మరాజు వంట 'సత్తెనిపుతి' యనియు సుస్పష్టమగుచున్నది!!

వ్యంగ్య రచన-3

పానగల్ పార్కులో....

శ్రీ యామిజాల పద్మనాభస్వామి

ఉత్తరీయం క్రింద పరచి శ్రీ రంగనాథ ముద్రతో పడుకున్నాడు గోవిందరావు ఆ చెట్టుక్రింద. నేను పది నిముషాలు ఆలస్యంగా వెళ్ళాను పార్కుకి. నేను వెళ్ళిన అయిదు నిముషాలకి శర్మగారు వచ్చారు. ప్రకాశరావు తాం దర పని ఉన్నది కనుక ఇవాళ రా రన్నాడు. నన్నుచూసి గోవిందరావు కళ్ళతోనే పలకరించి ఎడమచేతితో నేలమీద తాళంవేస్తూ గీత గోవిందంలోని గేయం ఒకటి మెల్లగా పాడ నారంభించాడు. శర్మగారు తాపీగా తీసి, చెట్టు మొదటపెట్టి చొక్కా విప్పి చేతితో పట్టుకొని ఇటూ అటూ చూశారు నవ్వుతూ.

'ఏమి అలా చూస్తున్నావు పల్లెటూరి బడుద్ధాయిలాగ. ఆ సిగరెట్టు పెట్టె, అగ్గి పెట్టె - వెరసి పెట్టెద్వయం ఇలా అందించు' అన్నాడు గోవిందరావు వెక్కిరిస్తూ.

శర్మగారు ఆ వస్తువులు రెండూ చొక్కా జేబులోనుంచి తీసి గోవిందరావుకి అందించారు నవ్వుతూ పై నక్షత్రాల వంక చూసి.

'బాబూ! పీడికి సిగ్గూ శరమూ లేదు.'

ఆ మాటవిని చటుక్కున లేచాడు గోవిందరావు. సిగరెట్టు అంటించి శర్మ మీదుగా పొగ వదిలి నన్ను చూసి,

'స్వామీజీ, ఆ పెద్దమనిషి మాటలు విన్నావా ఎంత మురుగ ఉన్నాయో ? ఆ అనుమానంతో చిన్నప్పటినుంచీ నాకు సావాస దోషం పట్టిన మహాత్మ్యంవల్ల నాకు సిగ్గు చిన్నప్పుడే పోయింది. శరం దానితోపాటే' అని అన్నాడు.

''అంటే ఏమి టర్థం ?'' అన్నాను నేను.

'అర్థానికేముంది బాబూ ! నా సహవాస దోషంవల్ల వాడికి సిగ్గు పోయిం దంటాడు. అని నవ్వుగా అన్నారు శర్మగారు.

'అదీ పిండితార్థం'-సరేగాని ఆ మాట యెందు కన్నావు శర్మా ? కాస్త చెప వూ? పీనుల విందుగా విం'టాను' అని నెమ్మదిగా అన్నాడు గోవిందరావు.

'నన్ను పల్లెటూరి బడుద్ధాయి అని అన్నందుకు నీ అవివేకానికి ఎంతో లోపల మథన పడి అలా అన్నాను గోవిందం ! పల్లెటూరు అంటే నీకు అంత అలుసుగా తోచింది.'

'మనిషి మానవత్వంతో జీవించి పూర్ణత్వం పొందటానికి యోగ్యమైన ఆచార్య పీఠం పల్లెటూరు. చెప్పున్నావు విను వీనుల విందుగా ?

''గ్రామే స్వాత్మ విస్ఫోషు
యూపా స్సోషు యజ్వానాం
అథాపూ ప్రతిష్ఠాప్యాం తే
అర్థ్యాసుపద మాశుషి''

'ఆగ్రహారాలుగా తాను సమర్పించుకొన్న గ్రామాలన్నీ యూపస్తంభాలతో విరాజిల్లుతున్నాయి. యజ్ఞయాగాలు చేస్తూ ఆ గ్రామాల్లో నివసిస్తున్న వైదికులు సుదూరం దిలీపుని రాక తెలుసుకుని వచ్చి ఆశీర్వదిస్తున్నారు. వారి ఆశీస్సులు అమోఘములు. అర్థసిద్ధి ననుసరించి వుంటాయి. వారి ఆశీస్సులందుకుని ఆ రాజదంపతులు ప్రయాణం చేస్తున్నారు.'

తను రాజు, రాణీ వస్తున్నారని తెలియగానే గోపాల వృద్ధులు (అరవండిన గొల్ల పెద్దలు అప్పుడు కాచిన నెయ్యి, పిడతలతో తెచ్చి ఆ దంపతులకు సమర్పించుకున్నారు. అప్పుడు రాజు, రాణీ వారిని చూసి, ప్రోత్సాహపూర్వకంగా ఇటూ అటూ వున్న చెట్ల పేర్లు అడిగి తెలుసుకుంటున్నారు.'

పై రెండు శ్లోకాలకూ తాత్పర్యం యిదీ. ఏమంటావు?అని గట్టిగా అన్నాడు గోవిందం.

శర్మగారు చిరునవ్వుతో గోవిందరావును చూసి సిగరెట్టు వెలిగించి -

'గోవిందం ? నువ్వు చదువుకుని అది వస్మద్గమయంతో కిటకిటలాడుతూన్న మహానగరం చేరుకుని కాపురం వెలగబెడుతున్నావు. అందువల్ల నీకు నగర వాసన నర నరాల్లోకి పట్టి అమాయకమైన గ్రామజీవనాన్ని హేళన చేసేదాకా వెళ్ళింది.

బ్రతుకులలో మన్నన తెలుసుకోవాలన్నా, కావాలన్నా పల్లెటూరి బ్రతుకులలోనే కనిపిస్తుంది. నిత్యమూ చూస్తున్నా నిజమైన పలకరిస్తే అటూ యిటూ చూస్తూ ముక్కున పళ్ళతో మూడు మాటలు ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయే వంగి బ్రతుకు పట్నవాసం వారిది.

హృదయ కుహరంలోంచి ఉద్భవించిన ప్రేమతో ఎదుటివాణ్ణి అక్కట్టుకునే అవదాత జీవితం గ్రామీణులలో కనిపిస్తుంది. నయగారాలూ, వంగినవ్వులూ, వెంగళితనాలూ, ముఖస్తుతులూ, అర్థంలేని గొప్పలూ తప్ప నగర జీవితంలో నీకు కనిపించే విశేషాలున్నాయి ?

అని శర్మగారు నన్ను చూసి

'బాబూ ? పీడి కోతలకి ఏమున్నా పోతం లేదు కదూ ?' అన్నారు.

గోవిందరావు వెంటనే 'శాంతం పాపం. తేజస్వినావ ధీతమస్తు ! ఓం శాంతిః' అన్నాడు రెండు చెవులూ మూసుకుంటూ

తారాబలం-చంద్రబలం

29-6-69 మొదలు 5-7-69 వరకు

గ్రహస్థితి

మేషంలో శని-1వతేదీ వరకు మేషంలో 2 నుండి వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి, బుధులు, కన్యలో గురు కేతువులు,వృశ్చికంలో కుజుడు, మీనంలో రాహువు. ధనుర్మకర కుంభ మీనాలలో చంద్రుడు.

(అశ్వని, భరణి, కృత్తిక 1 పా)

మేషం

రవి-శుక్ర-కేతువులు అనుకూలురు. మీ పరిస్థితిగత వారంకంటె ఉత్సాహపూరితంగా వుండవచ్చును. వృత్తి ఉద్యోగాలలో గౌరవం లభిస్తుంది. సంఘంలో పదిమందిచే నమస్కారాలు అందుకుంటారు. కుటుంబంలో అనారోగ్యాలు-ఆర్థిక సంబంధమైన చికాకులు- స్పర్ధలు తప్పవు. కుటుంబ భారం మోయడం ఒక సమస్యగా వుంటుంది. ఆర్థిక పరిస్థితిలో ఏదీమారదు. వారం అనుకూలంగా జరుగును. రావలసిన ఐదు రూపాయల ఖర్చు లుంటాయి. ఇచ్చే వాడుంటె అప్పు చేయటానికి వెనకడుగు వేయని వీరులు కదా మీరు. ముఖ్య కార్యక్రమాలు 1,2 తేదీలలో పరిష్కరించుకోవచ్చు.

వృషభం

(కృత్తిక,2,3,4పా, రోహిణి,మృగశిర 1,2పా)

గురు-బుధ-శుక్ర- రాహువులు అనుకూలురు. మీ ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహంగానే వుంటుంది. వారం ప్రథమంలో ప్రయాణాలు, వృత్తి, ఉద్యోగాలలో అధిక శ్రమ. అకాల భోజనం మొదలయిన బాధలున్నా ప్రత్యక్షపరిచిన ఇబ్బందులున్నా గత కొద్ది కాలంగా మీరనుకొన్న ఈ రాశి యువకులకు తిరిగి ... కావచ్చు. మీ రాశ్యధిపతి స్వక్షేత్ర స్థితివల్ల రోజుల వరకు ఆని ఉద్యోగాలలోను మీ ధైర్య సాహసాలను కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసి సంఘంలో మీ కొక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చుతుంది. వారం ... రంగాలలో వారికి అనుకూలత హెచ్చుతుంది. బంధువులు, స్నేహితులు కలసి కొంటారు. 1,2,5 తేదీలు ... అనుకూలం.

మిథునం

(మృగశిర 3,4పా, ఆర్ద్ర,పునర్వసు123పా)

శని-శుక్ర-బుధ- కుజులు అనుకూలురు. మీ ఆలోచనలు యుక్తి ప్రయుక్తులు, సాహసం పరులను దిగ్భ్రాంతి గొలుపుతాయి. కీర్తి ప్రతిష్ఠలు వ్యాపిస్తాయి. ... వృత్తి ఉద్యోగాలలో ... పోదు. ... వారాంతంలో తీవ్రాలోచనలు చేయవచ్చు. ... కార్యాలు ... లభిస్తుంది. 29, 30 తేదీలు మంచివి.

కర్కాటకం

(పునర్వసు 4పా, పుష్యమి, ఆశ్లేష,)

కేతువు 2 నుండి శుక్రుడు అనుకూలురు. వారం ... ఖర్చు రెండు రూపాయలు చేస్తారు. ... లేని కార్యక్రమాలతో, వైద్యిరి హానంతో ... పరిస్థితులు ... ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు 2వ తేదీ లోపుగా పూర్తిచేసికొని బయటపడవలెను ... ఆ తరువాత మీ ... పుంది. శ్రమదాయకములు, ... అసౌఖ్యానికి, ... గురవుతారు. ఆహార విహారాలలో మెలకువ ... అజీర్ణం, అతిసారం-మొదలయిన వ్యాధులకు గురికావచ్చు. 1, 2 అనుకూలం.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1పా,)

రవి, బుధ, గురులు, 1 నరకు శుక్రుడు అనుకూలురు. మీ పేరు ప్రతిష్ఠలు పదిమందిలో ప్రశంసిపాత్రమవుతాయి. అన్ని రంగాల వృత్తులవారికి ప్రోత్సాహం లభించి తగిన ఆదాయం, గౌరవం లభిస్తాయి. ఉద్యోగుల అధికార వినియోగానికి ఆటంకాలుండవు. శాస్త్రజ్ఞులు ... ప్రశంసలలో ... విషయాలను గుర్తిస్తారు. కళత్రపుత్ర అనుకూలత, కుటుంబసౌఖ్యం లభిస్తాయి. ముఖ్య కార్యాలు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత, కార్యసిద్ధి ఏర్పడతాయి. వారాంతంలో స్థిరాస్తి మూలకంగా కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్య కార్యక్రమాలు 2వ తేదీ లోపుగా పరిష్కరించుకోవడం మంచిది. 1, 2 ఎక్కువ అనుకూలం.

కన్య

(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా)

రవి, కుజ, బుధులు, 2 నుండి శుక్రుడు అనుకూలురు. ఉద్యోగ వృత్తులలో మీ అధికారానికి తిరుగుండదు. గృహంలో ఆర్థిక కష్టనష్టాలకు గురయిన మీకు ... దాతలవారి నుండి నెలరోజులలో ... సూచనలున్నాయి. అంటె ... లోటులేకుండ ఉంటాయని దీని అర్థం కాదు. డబ్బు వచ్చినా మీచేత నిలువదని గ్రహించాలి. కుటుంబ భారం అప్పుడు. కుటుంబంలో అనారోగ్యాలు తప్పవు. ... గమనించి జాగ్రత్తగా వుండేవారికి ఏదో ఒకరంగా కాలక్షేపమవుతుంది. ఈ వారం ముఖ్య కార్య క్రమాలు ఒకరోజుకి వస్తాయి. ... చిత్తశాంతి కలుగుతుంది. వచ్చే వారానికి సమస్యలు వాయిదా వేయకండి.

తుల

(చిత్త 3, 4పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

రాహువు మాత్రమే అనుకూలుడు. మీ జీవితం ... అర్థిక లోపం కనిపించకపోయినా, ... కొంత చురుకుతనం ఉన్నా ... ఆన్యం కావచ్చును. బంధుమిత్రులు రాక, కుటుంబభారం హెచ్చుగా వుంటాయి. కుటుంబంలో అనారోగ్యాల బాధలు కూడా ... పైన చెప్పిన ఇబ్బందులేవీ లేకపోయినా ... వృత్తి ఉద్యోగరంగాల వారి పరిస్థితి గౌరవప్రదంగానే వుంటుంది. వారాంతంలో తీవ్రాలోచనలు బుద్ధికి విశ్రాంతిని ఇవ్వకుంచ వచ్చు. 29, 30 తేదీలు అనుకూలం.

వృశ్చికం

(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ)

గురు, బుధ, శనులు అనుకూలురు. ... కుటుంబ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ... కలిగించవచ్చు. ... ఖర్చులు హెచ్చుగానే వుంటాయి. ... లక్ష్యాలు ... ఉద్యోగ పరిస్థితులు కొంత మెరుగుగా వున్నా ఆర్థిక లోటుపాటులు తగ్గి నా వారాంతంలో ఇబ్బంది. ... ఉద్యోగరంగాలలో ... వున్నా ... 1,2 తేదీలు అనుకూలం.

ధనుస్సు

(మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాఢ1పా)

గ్రహానుకూలత లేదు. మీరు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. చేతి కాసు లేదు. వెనుక, ముందు తోడు నీడ ఎవరూ లేరు. జీవితంలో ఇలాంటి కాలం వుంటుందని వూహించరు. అయితే ధైర్యబలం వున్నవారికి ఆ ఎడారిలోని ఒయాసిస్సులు కన్ను పెట్టె తీర్చి విశ్రాంతినిస్తాయి. చీకటిలో తారకలవలె వెలుగునిచ్చి దారిచూపిస్తాయి. కనుక ధైర్యబలం కోసం మీ శక్తియుక్తులను వినియోగించండి. నవగ్రహ శాంతి, సత్పురుష సందర్శనం, దానధర్మాలు ఆచరించండి. పెళ్ళిగ కార్యాలకైనా ఎల్లప్పుడు చేరతారు. ఆశాజనకంగా తమ పనులు ... రంగాలలోని వారు మెలకువతో వ్యవహరిస్తే, మాట మంచితనంతో కాలం గడపడం మంచిది. ఆర్థిక లొందరలు తగ్గి నా వారాంతంలో ఇరు బయట రక్తసంబంధంకు లోనవుతారు. ఉద్యోగస్థులకు, రాజకీయ వాదులకు వ్యతిరేక కాలం. ఈ రాశి యువకులు రానున్న నెల రోజుల లోను స్త్రీల విషయంలో జాగ్రత్తగా వుండాలి. సరసం విరసం కావచ్చు. పెళ్ళిల్లు, జల్సాలు-కష్టాల కాలవలై ప్రవహించవచ్చు.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా)

రవి, బుధ, శుక్ర, గురు, కుజ, రాహువులు అనుకూలురు. బంధుమిత్రులలో మీరు దైవసమానులుగాను, సంఘంలో మహారాజులుగాను కనిపిస్తారు. మీ మాటకు తిరుగుండదు. మీ ప్రయత్నాలకు ఆటంకాలు రావు. పూర్వ గమనం మీ అదృష్టం. అందుకు అన్నిరకాల కాలం సహకరిస్తుంది. ఉపయోగించుకొంటె మీ శక్తియుక్తులు శరత్కాల కీర్తిచంద్రికలను వెదజల్లుతాయి. దీర్ఘకాలిక జీవితానికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలోని వారి అధికారానికి, గౌరవానికి తిరుగుండదు. వ్యాపారస్థులకు అధికలాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.

కుంభం

(ధనిష్ఠ 3,4పా, శతభిషం, పుర్వాభాద్ర 1,2,3 పా)

కుజ, శుక్ర, శనులు అనుకూలురు. వృత్తిలో ఉద్యోగంలో ఎంత శ్రమ కన్నా ఉత్సాహం చూపుతారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యాసంబంధమయిన గొప్పతలో పాల్గొనే అవకాశం వుంది. వ్యాపారస్థులకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. క్రొత్త ప్రణాళికలు సాగిస్తారు. వ్యవహారాలలో విజయం సిద్ధిస్తుంది. వైద్య పుణ్యకార్యాల ఖర్చులు కూడా వుంటాయి. ముఖ్యమైన సమస్యలన్నీ ఈ వారం పరిష్కరించుకోవడం వలన మేలు కలుగుతుంది. ఈ రాశి కవులు, రచయితలు సంఘంలో సన్మానాలు పొందుతారు. తమ రచనల ద్వారా ప్రజల మన్ననలు లభిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. 29,30 తేదీలు మిక్కిలి అనుకూలం.

మీనం

(పూర్వాభాద్ర 4పా, ఉత్తరభాద్ర, రేవతి)

గురు, శుక్రులు అనుకూలురు. కొంత కాలం నుండి భయపడేవాళ్లు మిమ్మల్ని ఆనందింపచేస్తాయి. ఏమి హాట్నాడినా పరులు తప్పుపడతారని భావించేవారు. ఇప్పుడు మీ పరాక్రమం-ఉత్సాహం రెట్టించి ప్రవహ రూపం దాలుస్తాయి. దానితో ఆర్థికంగా కలిసివస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకుయిలా కలిసి ... వచ్చే అవకాశాలున్నాయి. వారాంతంలో పేరు వృత్తి ప్రయాణాలలో కొంత మెలకువ చూపడం మంచిది. 1,2 తేదీలు అనుకూలం.

NSF

మేతలు అధిక పాలవృష్టికి, అధిక గ్రుడ్లకు

NSF పశువులమేతలు పాడి ఆవుల పాలవృష్టిని అత్యధికము చేయును.
NSF కోళ్లమేతలు గ్రుడ్లను, మాంసమును అధికరించి మీకు గంపెడు లాభాలను చేకూర్చును.

పుష్టి, వృద్ధి, శ్రేష్ఠము

NSF మేతలు విటమిన్లు నిండిన సమగ్ర, సంగ్రహ ఆహారము మీ పశువులకు, కోళ్లకు కావలసిన పుష్టినిచ్చును.
ఈ NSF మేతలు రుచితర నిర్ణయమునకు, కఠిన పరీక్షలకు లోనైనవి.

సులభము, తేలిక, సునాయాసము

NSF మేతలు మీరు సులభముగా భద్రపరచి వాడుకోవచ్చును.
మీ పశువులు, కోళ్లు వీటిని ప్రీతితో భుజించి అతి సులభముగా జీర్ణించుకోగలవు.
NSF పశువులమేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ లేక అణువుల రూపమున దొరకును.
NSF కోళ్ల మేతలు 10, 25, 50 కిలోగ్రాముల సంచులలో గుండ రూపమున దొరకును.



తయారుచేయువారు.
ది నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్
షక్కర్‌నగర్ నిజామాబాద్ జిల్లా
కేంద్ర కార్యాలయము:
బషీర్‌బాగ్ హైదరాబాద్-4
(ఆంధ్ర ప్రభ)

రూపవాణి

'సత్తెకాలపు సత్తెయ్య'లో శోభన్‌బాబు, చలం, రాజశ్రీ

సత్తెకాలపు సత్తెయ్య

సత్తెయ్య పట్టి అమాయకుడు. వెర్రి బాగులవాడు. నిత్యం ఎండ—వాన కాపురం చేసే పూరి గుడిసెలో అతని నివాసం. గంజి నీళ్ళతో కడుపు నింపుకుని జీవయాత్ర గడుపుతున్నాడు. ఉన్నోళ్ళున్న ఆఫీసులకు భోజనం క్యారియర్లు మోసుకుని పోవడం అతని వృత్తి.

అయితే సత్తెయ్యకు ఏమీ లేకపోయినా, హృదయం ఉన్నది. ప్రేమ, కరుణ, నీతి—నిజాయితీ—మొదలైన మంచి గుణాలన్నీ ఉన్నాయి. చదువు—సంధ్యలు లేక, న్యాయ మర్మం ఎరుగక, నల్లనివన్నీ నీళ్ళూ—తెల్లని వన్నీ పాలూ అనుకునే సత్తెయ్యను అంతా 'ఇతను ఈ కాలపువాడు కాదు— సత్తెకాలం వాడు'—అని అంటూ ఉండేవారు.

రాధమ్మ అనే ఆమె డబ్బు బ్యాంకులో వేయడానికి వెళ్ళి సత్తెయ్య ఒక దొంగల ముఠా చేతుల్లో మోసపోయి, డబ్బు పోగొట్టుకున్నాడు. తుదకు ఆసంగతి తెలుసుకుని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఆసమయంలో శాంతి నే ఒక చిన్న అమ్మాయి అనుకోకుండా అక్కడికి వచ్చింది. శాంతి తండ్రి కొట్నేశ్వరుడు. తల్లి అహంకారిలా ఉపన్యాసాలిస్తూ, సంఘ సేవలో రాజకీయాలలో మునిగిపోయిన శాసన సభ్యురాలు. అన్నీ ఉన్నా — తల్లిదండ్రుల సాన్నిధ్యానికీ, వారి ఆదరాభిమానాలకూ నోచుకోని శాంతికి సత్తెయ్యలో ఆత్మీయత గోచరించింది. సత్తెయ్యకు కూడా శాంతి అంటే ఎంతో అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. వారిద్దరిదీ ఒక విడదీయరాని అనుబంధం అయింది. శాంతి దగ్గర చదువు నేర్చుకుని సత్తెయ్య ఆ అమ్మాయిని తన గురువుగా భావించుకున్నాడు. ఆమె సలహాపై తను పోలీసు కావాలని కలలుకంటూ వచ్చాడు.

సత్తెయ్య తన స్నేహితురాలు గౌరి సహాయంతో సబ్ ఇన్‌స్పెక్టరు ప్రసాద్‌కూ, అందాల యువతి రాధకూ స్నేహం కలిపి వారిద్దరికీ పెండ్లి నిశ్చయం అయ్యేటట్లు చేసి, కుమారుని పెండ్లికై ఆపేస్తున్న ప్రసాద్ తల్లికి పూరాట కలిగిస్తాడు.

అయితే, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ను తుద ముట్టించాలని దొంగల ముఠావారు ప్రయత్నిస్తున్నారు. సత్తెయ్య, క్యారియర్‌లో భోజనం జిలేబీ తీసుకుని పోతుండగా ఒక జిలేబీ ముక్కలో విషం పెట్టారు. కొన్ని విచిత్ర పరిస్థితులలో ప్రసాద్ ఆజిలేబీ తినక పోవడం, జిలేబీ తిన్న శాంతికి ప్రాణాపాయం ఏర్పడడం జరిగి, విషం పెట్టాడన్న నేరం సత్తెయ్యపై పడింది. తల్లి బహుమానంగా ఇచ్చిన వెండి మురుగులు తొడగడానికి బదులు ప్రసాద్ సత్తెయ్య చేతికి సంకెళ్ళు తొడిగి అతన్ని జైలులో పెట్టవలసి వచ్చింది. సత్తెయ్య వల్ల కుమార్తెకు ప్రాణాపాయం కలిగినదనుకున్న శాంతి తండ్రి శ్రీనివాసరావు, సత్తెయ్య శాంతి— ఎప్పటికీ కలుసుకోకుండా కట్టుదిట్టం చేశారు.

అయితే సత్తెయ్యను చూడాలని కలవరిస్తున్న శాంతి, ఆరోగ్య పరిస్థితి మరీ విషమించి చివరి ఘడియల్లో ఉన్నది.

విషం పెట్టింది దొంగల ముఠావారని ఋజువైనందున సత్తెయ్య జైలునుండి విడుదలయినాడు. శాంతిని చూసే అవకాశంలేక ఆ అమ్మాయి కోసం పరితపిస్తూ, చివరకు సన్నిహితుల పోలీసు వేషం వేసుకుని, దొంగల ముఠాను పట్టించి, తాను పోలీసు నౌకరి సంపాదించుకోవాలనే ... మన్ననలకు పాత్రుడైనాడు. అదిరాగా తాను నిర్దోషి నని నిరూపించుకుని, శాంతి దగ్గరకు పోయి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడి ఆమె తల్లిదండ్రుల ఆదరాభిమానాలు పొందాడు.

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ క్రింద వి. కె. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం కరుణరస ప్రధానంగా ఉండి, హాస్యం ... అందించింది. సత్తెయ్యగా చలం ప్రశంసనీయంగా నటించాడు. అతని అమాయకత్వం, వెర్రిబాగులతనం ప్రేక్షకులకు నవ్వు తెప్పించడమే కాక కొన్ని ఘట్టాలలో హృదయాలను ద్రవింపజేసి కంట నీరు తెప్పిస్తాయి.

ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌గా శోభన్‌బాబు, అతని ప్రియురాలు రాధగా రాజశ్రీ చక్కగా నటించారు.

9 ఏండ్ల బాలిక శాంతిగా రోజారమణి నటన ప్రేక్షక హృదయాలను విశేషంగా ఆకర్షిస్తుంది. శాంతి తల్లి తండ్రులుగా ఎస్. వరలక్ష్మి, గుమ్మడి ఆయా పాత్రలకు న్యాయం చేకూర్చారు. సత్తెయ్య స్నేహితురాలు గౌరిగా విజయలలిత చలాకీగా నటించింది. చిత్రంలో ఇంకా హేమలత మొదలైనవారు, రావి కొండలరావు, డాక్టర్ శివరామకృష్ణయ్య మున్నగువారు ఉన్నారు. ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, శ్రీశ్రీ, రాజశ్రీలు రచించిన పాటలు, ఎం. ఎస్. విశ్వనాథం సమకూర్చిన సంగీతం బాగున్నాయి.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె. బాలచందర్,

ఎన్ని ఉన్నా తల్లి దండ్రుల ఆప్యాయత, ఆదరణ లేకపోతే పిల్లల పసి హృదయాలు ఎలా తపించిపోతాయో, అది చూడడానికి వారి మనస్సులు ప్రగాఢంగా నాటుకుని, ఎలా విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ చక్కని చిత్రం పూర్ణా పిక్చర్స్ ద్వారా విడుదల అయి ఇప్పుడు విజయవాడ రాజా టాకీస్‌లో ప్రదర్శించబడుతున్నది.

—రెంటాల

'వాసనా'లో సంజాదాఖాన్ రాజకుమార్

వాసనా

వ్యామోహం అనేది మనిషిని పట్టి పీడిస్తుంది. జీవితంలో ఒక మంచి పనిని సాధించడంకోసం వ్యామోహం పెట్టుకుంటే దానిని అంతా హర్షిస్తారు. అలా కాక, ఒక దుష్టమైన, స్వార్థపూరితమైన తృప్తికోసం వ్యామోహానికిలోనైతే దానిని లోకం గర్హిస్తుంది. అతన్ని సర్వనాశనం చేయడమే కాక — అతని చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ... తీసుకొని పోతుంది. జూదం, పానం లాంటి దుర్వ్యసనాలపై వ్యామోహం ఇలాంటిదే. త్రాగుడు ఎంత దారుణమైనదో దానికి వశుడైన ఒక మంచి మనిషి తననూ, తన కుటుంబాన్ని ఎలా పతనం చేసుకున్నాడో కళ్ళకు కట్టినట్లు చూపే చిత్రమే అనురీటా ఆర్ట్స్ బ్యానర్ క్రింద కుంజబిహారీ నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రం 'వాసనా'.

శ్రీమంతుడు, 'కాటన్ కింగ్' అయిన కైలాస్ మద్యపానానికి అలవాటుపడ్డాడు. రానురాను అది అతనికొక తీరని దాహంగా పరిణమించింది. అతని భార్యబంగారం లాంటి ఇల్లాలు. గొప్ప నర్తకి కూడా. వారి కుమారుడు ప్రతాప్. ముద్దులు మూటకట్టే పసివాడు. కైలాస్ చెల్లెలు గీత అందమైన యువతి. భావిజీవితాన్ని గురించి ఎన్నెన్నో కలలు కంటున్న కన్య.

త్రాగుడుకు అలవాటుపడిన కైలాస్ జీవితం తారుమారు అయింది. అతని వ్యాపారం హటాత్తుగా దెబ్బతిన్నది. సిరి సంపదలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. కైలాస్ ఇది భరించలేక ఇల్లు వదిలి వెళ్ళాడు. ఒక స్మగ్లింగ్ ముఠాలో పనిచేస్తూ, కష్టాలను మరిచిపోవడంకోసం విపరీతంగా మద్యం సేవిస్తూ, కరుణ, సానుభూతి గల ఒక నర్తకి ఇంట మనశ్శాంతి పొందుతూ కాలం గడిపాడు.

భార్య లక్ష్మి, చెల్లెలు గీత, కుమారుడు ప్రతాప్ — నిశ్వాసప్రాయుడైన తను నౌకరు ఇంట్లో తలదాచుకున్నారు. గీత డాక్టర్ శేఖర్‌ను ప్రేమించింది. ప్రతాప్ తండ్రికోసం అలమటిస్తున్నాడు. దిగులుతో లక్ష్మి ఆరోగ్యం చెడిపోయింది. ఒకానొక పరిస్థితిలో కైలాస్ ఇంటికి వచ్చాడు. త్రాగుడు వల్ల అప్పటికే అతని ఆరోగ్యం పూర్తిగా పాడైంది. చెల్లెలికి చేతులారా పెళ్ళి చేయాలని, డబ్బు కోసం తను పనిచేసే స్మగ్లింగ్ ముఠా నాయకుడి వద్దకు వెళ్ళాడు. అయితే, ఆ దుర్మార్గుడు మోసం చేయడంతో ఇద్దరికీ కొట్లాట జరిగింది. విలన్‌ను చంపిన కైలాస్, పోలీసులు తరుముకొస్తూ ఉండగా, పారిపోయి నర్తకి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తుదిసారిగా త్రాగి చనిపోయాడు.

ఇక్కడ ఇంట్లో లక్ష్మి భర్తకోసం ఎదురు చూస్తున్నది. గీత పెండ్లి ఎలాగో జరిపించింది. కైలాస్ శవాన్ని అంబులెన్స్‌లో నర్తకి తీసుకునిరాగా, లక్ష్మి గుండెలు బాదుకుని దుఃఖం భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, తుదకు పసివాడైన కొడుకు కోసం ప్రాణాలు నిలుపుకున్నది.

ప్రతాప్ పెద్దవాడై మొదటి సారిగా త్రాగి ఇంటికి వచ్చినప్పుడు తల్లి లక్ష్మి హృదయం ఆవేదనతో కుమిలిపోయింది. ఈ వ్యసనం వల్లనే ఆనాడు తండ్రి తమ కుటుంబం ధ్వంసం అయిపోయిందని లక్ష్మి కుమారుడికి తెలియజెప్పడం ద్వారా జరిగిన కథంతా 'ఫ్లాష్ బాక్' లో చూపబడింది.

ప్రతాప్ ఇకతను మద్యం ముట్టనని తల్లికి వాగ్దానం చేస్తాడు.

ఈనాడు సమాజంలో పలువురిని పట్టి పీడిస్తున్న ఈ మద్యపాన దుర్వ్యసనం ఎంత దారుణమైనదో చూపుతూ ఈ చిత్రం ఒక గొప్ప నీతిని ప్రబోధిస్తుంది. కైలాస్‌గా రాజకుమార్ నటన ప్రశంసనీయంగా ఉన్నది. చిత్రం అంతటా అతనే కనిపిస్తాడు. అతని భార్య లక్ష్మిగా పద్మిని ప్రతిభావంతంగా నటించింది. అందాల తార కుముద్ ఛుగాని కైలాస్ చెల్లెలుగా, ఆమె ప్రియుడుగా బిశ్వజిత్ చక్కగా నటించారు. బార్ ప్రొప్రయిటరుగా ముక్రీ, అతని కుమార్తెగా హుషారైన లక్ష్మీఛాయా, ఆమె ప్రియుడుగా రాజేంద్రనాథ్, చక్కగా నటించి హాస్యాన్ని అందించారు. సమాజంలో చిన్నచూపు చూడబడుతున్న ఉదాత్త గుణాలు గల నర్తకిగా సంజాదాఖాన్ నటన ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.

లతామంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భాన్స్లేలు పాడిన పాటలు, చిత్రగుప్త సమకూర్చిన సంగీతం ఆహ్లాదాన్ని, హాయిని కలిగిస్తాయి. ఫొటోగ్రఫీ, అవుట్‌డోర్ దృశ్యాలు కమనీయంగా ఉండి, కన్నుల పండుగ చేస్తాయి. గుల్షన్‌నందా కథకు, ఇందర్‌రాజ్ ఆనంద్ వ్రాసిన సంభాషణలు కవితా సౌందర్యంతో గంభీరంగా ఉన్నాయి. చక్కని సెట్టింగులు.

కంట తడిపెట్టించే సన్నివేశాలతో, హృద్యమైన డ్రామా ఉన్న ఈ చక్కని కుటుంబ చిత్రాన్ని ఇదివరకే కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న తాతినేని ప్రకాశరావు డైరెక్టు చేశారు.

అందరూ చూచి, ఒక గొప్ప నీతిని నేర్చుకోవలసిన ఈ చిత్రం విజయసారథి ఫిలింమ్సు ద్వారా విడుదల అయి, ఇప్పుడు విజయవాడ రాజకుమారి టాకీస్‌లో ప్రదర్శింపబడుతున్నది.

తెలుగు చిత్రాలు

కుమ్మరిమొల్ల

ఇంటూరి వ్రాసిన నవల ఆధారంగా రేఖా అండ్ మురళి ఆర్ట్సువారు 'కుమ్మరి మొల్ల' చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

పద్మనాభం తెనాలి రామకృష్ణుగాను, వాణిశ్రీ కుమ్మరిమొల్లగాను నటించబోతున్నారు.

తక్కిన పాత్రలను నాగభూషణం, రాజబాబు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ, పేరుమాళ్ళు, వల్లం నరసింహారావు, గీతాంజలి, హేమలత మున్నగువారు పోషిస్తారు.

మాటలు బి. ఎల్. ఎన్. ఆచార్య: సంగీతం కోదండపాణి. నటుడు పద్మనాభమ్ ఈ చిత్రానికి దర్శకుడు: నిర్మాత: బి. పురుషోత్తం.

ధర్మపత్ని

ఎం. జయరామరెడ్డి అండ్ కో అను పేరుతో ఒకనూతనసంస్థవారు 'ధర్మపత్ని' అను చిత్రాన్ని వీనస్ స్టుడియోలో నిర్మించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఆర్. కె. ధర్మరాజ కథకు పినిసెట్టి సంభాషణలు వ్రాస్తున్నారు. సంగీతం. ఎస్. రాజేశ్వరరావు, ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌ఘోరే: కళ: వి. సూరన్న:

జగ్గయ్య, దేవిక, హరనాథ్, హేమలత, సూర్యకాంతం మున్నగువారు ప్రధానపాత్రలు ధరిస్తున్నారు.

బి. ఎ. సుబ్బారావు డైరెక్టు చేస్తున్న చిత్రం ఇది.

పార్వతీ శపథం

సందేశ్ పిక్చర్స్ బ్యానర్ క్రింద ఆదుర్తి నరసింహమూర్తి 'పార్వతీ శపథం' అను సరికొత్త తరహా చిత్రాన్ని నిర్మిస్తున్నారని, చిత్రం సగానికి పైగా పూర్తి అయిందని తెలుస్తున్నది.

కాంతారావు, రాజశ్రీ, నాగయ్య, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, మధుమతి, రాజారెడ్డి, కొత్త నటులు దామూ, కుమార్, కృష్ణారెడ్డి మున్నగువారు చిత్రంలో ఉన్నారు. కథ: దామూ, మాటలు ఆదుర్తి నరసింహమూర్తి, దర్శకత్వం: ఐ. ఎన్. మూర్తి.

'వాటకాలరాయుడు'లో నాగభూషణం, అనిత

అజంతామూవీస్

అజంతా మూవీస్ వారి జానపదచిత్రం బాలావరకు పూర్తి అయింది.

ఈచిత్రంలో నాయకుడు కాంతారావు ద్విపాత్రాభినయం ఒక ప్రత్యేక ఆకర్షణ. ముఖ్య పాత్రలలో రాజశ్రీ, లక్ష్మి, పుష్పకుమారి, జూనియర్ భానుమతి, రాజబాబు, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, కాకరాల మున్నగువారున్నారు.

రచన: జి. కృష్ణమూర్తి, పాటలు: దాశరథి, కొసరాజు, సంగీతం: ఘంటసాల, ఛాయాగ్రహణం థామస్.

అనేక చిత్రాలకు ఎడిటర్‌గా సహదర్శకుడుగా పనిచేసి అనుభవం గడించిన బి. హరి నారాయణ స్వతంత్రంగా ఈ చిత్రానికి దర్శకత్వం నిర్వహిస్తున్నారు.

భరణి స్టూడియోలో నిర్మాణం అవుతున్న ఈచిత్రానికి బి. వి. కృష్ణమూర్తి, కె. మహేంద్ర నిర్మాతలు.

ఎస్. వి. ఎస్. ఫిలింస్

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్. టి. రామారావు, శోభన్‌బాబు, సత్యనారాయణ, చలం, అల్లు రామలింగయ్య, వాణిశ్రీ, గీతాంజలి, చంద్రకళ, రుక్మిణి మున్నగువారితో ఎస్. వి. ఎస్. ఫిలింస్‌వారు నిర్మిస్తున్న సాంఘిక చిత్రం మద్రాసు వీనస్ స్టూడియోలో తయారవుతున్నది.

పద్మనాభన్ కథ ఆధారంగా జూనియర్ సముద్రాల సంభాషణలు వ్రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ్, సి. నారాయణ రెడ్డి పాటలు వ్రాయగా టి. వి. రాజు సంగీతం సమకూర్చారు.

ఏడుకొండల స్వామీ

ఏడీ ఏమాయె

చిలకా, రామచిలకా'

అన్న పాటను ఇటీవల వసంత గానం చెయ్యగా రికార్డు అయింది.

ఆనందనిలయం

జులై విడుదల

మెర్క్యురీ ప్రొడక్షన్స్‌వారు బి. ఎస్. నారాయణ దర్శకత్వంలో కృష్ణకుమారి, కాంతారావు, చలం, సూర్యకాంతం, రాజనాల, మున్నగువారితో నిర్మించిన 'ఆనంద నిలయం' మోహన్ ఫిలింస్‌వారి ద్వారా జులై 1న వారంలో విడుదలకానున్నట్లు తెలుస్తున్నది.

కె.వి.మహదేవన్‌సంగీతకచేరి

ప్రసిద్ధ సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ బొంబాయిలోని షణ్ముఖానంద సభలో జూన్ 28, 29 తేదీలలో తమ బృందంతో సంగీత కచేరీ జరపబోతున్నారు.

ఈబృందంలో టి. ఎ. సౌందరరాజన్, పి. సుశీల, సిర్కాజి, గోవిందరాజన్, ఎ. ఎల్. రాఘవన్, కె. జమునారాణి ఉంటారు.

జెఫ్ హంటర్ మృతి

వీర సాహస కృత్యాలు ప్రధానమైన అనేక చిత్రాలలో నటించిన నటుడు జెఫ్ హంటర్ మే 27న మరణించాడు. అతను తన ఇంట్లో పడిపోగా, ఆస్పత్రికి తీసుకువెళ్ళి మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. కాని ప్రయోజనం లేకపోయింది.

హంటర్ న్యూఆర్లీయన్స్‌లో జన్మించాడు. కింగ్ ఆఫ్ కింగ్స్, వైట్ ఫెదర్, సెవెన్ యాంగ్రీమెన్, ది ప్రౌడ్ వన్స్, ఎ కిస్ బిఫోర్ డైయింగ్ అనునవి హంటర్ నటించిన చిత్రాలలో ప్రధానమైనవి.



'అజంతా మూవీస్' వారి చిత్రంలో కాంతారావు, లక్ష్మి

నా దేశం

హరనాథ్, కృష్ణంరాజు, త్యాగరాజు, సత్యనారాయణ, విజయనిర్మల, షావుకారు జానకి, మాలతి, వి. శివరాం మున్నగువారితో జయా ప్రొడక్షన్స్‌వారు 'నా దేశం' అను చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు.

తొలి షెడ్యూలు షూటింగ్ విజయ, వాహిని స్టుడియోలలో పూర్తి అయింది.

మాటలు: బి. నారాయణరెడ్డి. సంగీతం: ఎస్. డి. బాబూరావు. ఫొటోగ్రఫీ: బి. జనార్దనరావు కళ: వి. సూరన్న, దర్శకత్వం. కె. రాధాకృష్ణ.

ఆదర్శపు పెళ్ళిళ్ళు

శ్రీ శ్రీనివాసవారి చిత్రం 'ఆదర్శపు పెళ్ళిళ్ళు' అని పేరు పెట్టారు.

పూర్ణా ద్వారా విడుదల కానున్న ఈ ఈస్ట్‌మన్‌కలర్ చిత్రంలో కె. ఆర్. విజయ, ఎల్. విజయలక్ష్మి, బాలయ్య, శివాజీ గణేశన్, నాగేష్, ముత్తురామన్ ముఖ్య నటీనటులు. దర్శకుడు శ్రీధర్.

ఆత్మీయులు

దుక్కిపాటి మధుసూదనరావు ఆధ్వర్యంలో సారథి స్టూడియోస్‌లో నిర్మించబడిన 'ఆత్మీయులు' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, విజయనిర్మల, చంద్రకళ, వాణిశ్రీ, గుమ్మడి, చంద్రమోహన్, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం, రాధాకుమారి రుక్మిణి మున్నగువారు నటిస్తున్నారు.

కథ యద్దనపూడి సులోచనారాణి. మాటలు పినిసెట్టి, సంగీతం: రాజేశ్వరరావు.

వి. మధుసూదనరావు డైరెక్టు చేసిన ఈ చిత్రం నవయుగ ఫిలింస్‌ద్వారా విడుదలకానున్నది.

విజయరాణి కంబైన్స్

చంద్రుడు సారధ్యంలో తయారవుతున్న జానపద చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, రాజబాబు, త్యాగరాజు, చంద్రమోహన్, అర్జా జనార్దనరావు, విజయలలిత మున్నగువారు నటిస్తున్నారు.

మాటలు: జి. కృష్ణమూర్తి, సంగీతం: టి. వి. రాజు, కళ: నాగరాజన్, దర్శకత్వం: జి. విశ్వనాథం, నిర్మాతలు: జె. ఎం. కృష్ణంరాజు, డి. సి. సుబ్రహ్మణ్యం.

సి. నారాయణరెడ్డి వ్రాసిన ఒక యుగళ గీతాన్ని పి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడగా విజయగార్డెన్స్‌లో రికార్డు చేశారు.

మోహన్ ఫిలింస్ ప్రథమ వార్షికోత్సవం

ప్రసిద్ధ చలనచిత్ర పంపిణీసంస్థ మోహన్ ఫిలింస్ (విజయవాడ) ప్రథమవార్షికోత్సవం సందర్భంగా, జూన్ 23 వ తేదీసాయంత్రం, గాంధీనగరంలోని, వారి కార్యాలయంలో అల్పాహారవిందు ఏర్పాటుచేశారు.

ఫిలింపరిశ్రమలోని ప్రముఖులు, స్థానిక పెద్దలు పలువురు హాజరైనారు. మేనేజర్ శ్రీ జి. రాధాకృష్ణమూర్తి అతిథులకు స్వాగతం పలికారు.

మెర్క్యురీ పిక్చర్స్ వారి 'ఆనంద నిలయం', ఐరావ్ పిక్చర్స్‌వారి 'కన్నుల పండుగ' ఈ సంస్థద్వారా త్వరలో విడుదల కానున్నవి.

'పంచకల్యాణి దొంగల రాణి' లో కాంతారావు, త్యాగరాజు, విజయలలిత

అర్ధాంగిని కత్తితోపొడిచిన దుర్మార్గుడు

అక్రమంగా 'సింహాసనం ఎక్కిన ధూమకేతు ధనాగారంమీద పడ్డాడు. అంతకుముందే ధనాన్ని అంతా దాచివేశాడు బందీ అయిన సూర్యవర్మ మహారాజు. ఆయన్ను ధూమకేతు ఎన్నోవిధాల హింసించాడు. సిమ్మట సైన్యంతో గ్రామాలమీద పడ్డాడు. ప్రజలను వేలు చేస్తామని ఇద్దరు కాలు పరికి ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దొంగతనానికి వచ్చిన దొంగలకు చిల్లిగవ్వ చిక్కకుండా చేశాడు.

ఈ డబ్బంతా అతని విలాసాలకూ, కూలా పాలకూ సరిపోయింది. రాజనర్తకి మాధవిలో మధువు సేవిస్తూ 'మధువు, మగువ' — ఇవే పరమార్థాలని మత్తులో తూలుతున్న ధూమకేతును పట్టాభిషేకాన్ని గురించి హెచ్చరించారు. వెంటనే ధూమకేతు రాజగురువు దయానందుని పిలిపించి ముహూర్తం పెట్టమన్నాడు. గురువు నిరాకరించాడు. రాజ్యార్హత లేదన్నాడు. దాంతో ధూమకేతు రాజగురువును శిఖపట్టి లాగి అవమానించాడు. మహారాజుముమరల సింహాసనంపై కూర్చోబెట్టి వరకూ శిఖ ముడివేయనని శపథంచేసి దయానందుడు తప్పించుకు పోయాడు.

ధూమకేతు అత్యాచారాలు అంతటితో ఆగలేదు. అతనే సర్వస్వం అని నమ్మి మోసపోయిన అర్ధాంగి చంద్రావతిని కత్తితో పొడిచాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను భటుల చేత లాగించి కోటఅవతల పారేయించాడు.

వినాశకాలానికి దుర్మార్గులలో ఎలా దుర్బుద్ధులు తలఎత్తుతాయో కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన ఈ దృశ్యాలు శ్రీ సరస్వతీ చిత్రవారి 'పంచకల్యాణి—దొంగలరాణి' లోనివి.

ధూమకేతువుగా త్యాగరాజు, దయానందుడుగా వసంతకుమార్ మాధవిగా సురేఖ, చంద్రావతిగా ఉదయలక్ష్మి ఎంతో సహజంగా నటించారు.

చిత్రంలో ముఖ్య పాత్రలను కాంతారావు, విజయలలిత, బలిరెడ్డి సుబ్బారావు, ఏడిద నాగేశ్వరరావు, మోదుకూరి సత్యం, అర్జా జనార్దనరావు, జయకృష్ణ, అశోక్ కుమార్, బొబ్బిలి కనకారావు, జక్కా సత్యం, నిర్మల, ఉదయలక్ష్మి, సుంకరలక్ష్మి, సవిత లక్ష్మి, జ్యోతిలక్ష్మి, డాక్టర్ రంగా, మాస్టర్ రమణకుమార్ మున్నగువారు పోషించారు.

ఈ చిత్రానికి ప్రఖ్యాత కవి, రచయిత రెంటాల గోపాలకృష్ణ సంభాషణలు రచించారు. పాటలు: జంధ్యాల పాపయ్య శాస్త్రి, అనిసెట్టి, ఎల్లూరి సుబ్రహ్మణ్యం, కొసరాజు, సిరాజు. సంగీతం: ఎ. ఎ. రాజ్. ఛాయాగ్రహణం మధుదేవ్, కూర్పు అంకిరెడ్డి, నృత్యాలు కె. ఎస్. రెడ్డి, పసుమర్తి కృష్ణమూర్తి. కళ: చలం, స్టంట్స్: మాధవన్,

స్టూడియో: వీనస్, నిర్మాణ నిర్వహణ జి. పృథ్వీరాజ్, అసోసియేట్ డైరెక్టర్లు నంది సంసేకి సూర్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం గిడుతూరి సూర్యం. నిర్మాతలు: గిడుతూరి, వల్లి వెంకట్రావ్.

పూర్ణా పిక్చర్స్ ద్వారా జూలైలో విడుదలకానున్న చిత్రం ఇది.



'పార్వతీ శపథం'లో అల్లు రామలింగయ్య, మధుమతి

బాలవిహారం

జాతీయాలు - వాటి పుట్టు పూర్వోత్తరాలు:

అగస్త్యభ్రాత

అగస్త్యుడు ఒక మహర్షి. చాలా ప్రసిద్ధుడు. గొప్ప మహిమ కలవాడు. ఆయన భార్య లోపాముద్ర. ఆమెకూడా పతివ్రత.

సూర్యచంద్రుల మార్గానికి అడ్డంగా కలిగిస్తూ పెరిగిపోయిన వింధ్య పర్వతాన్ని అగస్త్య మహర్షి అణచివేశాడు. దేవతలకు విరోధి అయిన వృత్రాసురుడు సముద్రంలో దాగి ఉండగా, అగస్త్యుడు సముద్ర జలాన్ని త్రాగివేసే, వృత్రాసురుడు బయట పడేటట్లు చేశాడు. అగస్త్యమహర్షి ఇలా ఎన్నో గొప్ప పనులుచేసి జగత్ప్రసిద్ధుడైనాడు.

అగస్త్యునికి ఒక సోదరుడున్నాడు. ... ఉండగా ... జ్ఞానం కలిగింది. ఆయన విరక్తుడై అరణ్యంలో తపస్సు చేసుకుంటూ కాలంగడిపాడు. రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఈయన ఆశ్రమాన్ని సందర్శించారు కూడా.

అయితే ఈయన పేరేమిటో ఎవ్వరికీ తెలియదు. రామాయణంలో కాని, ఇతర పురాణ గ్రంథాలలో కాని ఈయన పేరు చెప్పబడలేదు. ఈయనకు ప్రఖ్యాతి రాలేదు.

పేరు తెలియనందున ఈయనను అగస్త్యభ్రాత (అనగా అగస్త్యుని సోదరుడు) అని పిలుస్తూ వచ్చారు అంతా.

ఈ కారణంవల్లనే ప్రయోగా ... ప్రతిష్ఠలు సంపాదించుకోక అప్రసిద్ధులుగా ఉండే వ్యక్తిని, పెద్ద పేరు గల వ్యక్తి పేరుతో ... అని అనడం లోకంలో వాడుక అయింది.

''అగస్త్యభ్రాత'' అని అంటే అప్రసిద్ధుడు అనామకుడు అను అర్థం రావడం జరిగింది.

—రెంటాల



శ్రీ తమాషా

కావలసినవి :

ఒక చిన్న గిన్నె, గోలీ లేక చిన్నబంతి.

చేయవలసింది :

... గిన్నెను పట్టు ... బొమ్మలో చూపిన మాదిరిగా ... గిన్నెను కూడా ... గిన్నె ప్రక్క భాగం పైకి గోలీ ఎగబ్రాకుతుంది.

విజ్ఞాన వీధి

ఎందుచేత ?

గోలీ తిన్నగా కదలవలసి యున్నది. మీ ... గిన్నె దానిని త్రోసి ... అది తిన్నగానే వెళుతుంది. గిన్నె పైభాగం ... గిన్నెలో ... భాగం పైపు ఎగబ్రాకుతుంది.

—బాబ్ బ్రౌన్



విశాఖ ఔటర్ హార్బర్‌కు జపాన్ ఆర్థిక సహాయం

ఇందిరాగాంధి పర్యటన అనంతరం సంయుక్త ప్రకటనలో వెల్లడి

టోకియో, జూన్ 28 :— విశాఖ ఔటర్‌హార్బర్ నిర్మాణం, బొంబాయి సముద్రతీర ప్రాంతంలో నూనె అన్వేషణ పథకాలతో ప్రారంభించి భారతదేశానికి నిర్దిష్ట ఏధ కాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించడానికి జపాన్ నిర్ణయించినట్లు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి పర్యటన అనంతరం భారత, జపాన్ ప్రధానులు విడుదలచేసిన ప్రకటన తెలియజేస్తున్నది.

ఆర్థిక సహాయం వినియోగానికి సంబంధించిన వివరాల పరిశీలనకు రెండు దేశాల మధ్య ప్రభుత్వాధికారుల స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతాయి.

రెండుదేశాలలో ఇంతకాలం సాగిన ఆర్థికాభివృద్ధిని గురించి ఇరువురు ప్రధానులు పరిశీలించారు. ఇటీవల కొన్ని సంవత్సరాలలోనే భారతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని పురోగమించడంపట్ల ఇద్దరు ప్రధానులు సంతృప్తిని ప్రకటించారు. సాంఘిక ఆర్థిక రంగాలలో భారతీయ ప్రజలు భారీఎత్తున అభివృద్ధిని సాధించగలిగినందుకు వీరు ప్రశంసించారు.

ఇండియా నాల్గవ ప్రణాళికను ప్రారంభించినందుకు జపాన్ ప్రధాని సాటో హర్షం వెలిబుచ్చారు.

ఇంతవరకు జపాన్ అందజేసిన ఆర్థిక సహాయంపట్ల సంతృప్తిని ప్రకటిస్తూనే ఇకముందుకూడా ఆర్థిక సహాయం కొనసాగగలదన్న ఆశాభావాన్ని ప్రధాని ఇందిరాగాంధి వ్యక్తంచేశారు.

రెండు దేశాలమధ్య ఇటీవలి కాలంలో క్రమంగా వాణిజ్యాభివృద్ధిపట్ల ఇద్దరు మంత్రులు సంతృప్తిని ప్రకటిస్తూనే, భవిష్యత్తులో వాణిజ్యం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోడానికి అంగీకరించారు.

జపాన్, ఇండియాలమధ్య శతాబ్దాల తరబడి నెలకొని ఉన్న సన్నిహిత సాంస్కృతిక సంబంధాలను గుర్తుంచుకొని, భవిష్యత్తులో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోడానికి ఇరువురు అంగీకరించారు.

వియత్నాం, కంబోడియా, లావోస్ దేశాల ప్రాదేశిక సమగ్రత—స్వతంత్ర ప్రతిపత్తి, సంరక్షణ ఆవశ్యకతగురించి ఇరువురు నాయకులు ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఈ లక్ష్య సాధనకై తగిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు విజ్ఞప్తి చేశారు.

వియత్నాంలో శాంతి స్థాపన అనంతరం దూరప్రాచ్యాల ఆర్థికాభివృద్ధికి విస్తృత ప్రాతిపదికపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఇరువురు మరొక సూచన చేశారు.

కొచ్చిన్ ఎరువుల ఫ్యాక్టరీకి ప్రపంచ బ్యాంకు సహాయం

త్రివేండ్రమ్, జూన్ 28: కొచ్చిన్ ఎరువుఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన విదేశ మారకద్రవ్యం సమకూర్చడానికి అవకాశాల పరిశీలనకై ప్రపంచబ్యాంకు ప్రతినిధివర్గం వచ్చేనెలలో కేరళకురానున్నది. 45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి వచ్చే ఏడాదిలో ప్రారంభం కాగలదు.

ఫ్యాక్టరీలో ప్రతి ఏటా 1000 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఎరువుల ఫ్యాక్టరీ పథకం రెండవదశ ప్రారంభం కానున్నది.

వాయిదాల మీద



పేరొందిన 'వీనస్' 3 బాండ్ ఆల్ వరల్డు ట్రాన్సిస్టర్ ఇపుడు నెలకు రు 5 వాయిదాలలో లభించును. ప్రతి గ్రామానికి ఏజెంటుకు పంపుతాము

VENUS SALES (A.P.),
Roop Nagar, Delhi-7.

రత్నా కమర్షియల్ సిండికేట్,

ఆకర్షణీయమైన వ్యాపార నిబంధనలతో పేకేజీటీ (Package tea) సుగర్ టెన్ (Sugar ten) గ్లూకోజ్ (Gluxose-D) ఫ్రైడ్ (Frida Cleaning Powder) షుషైన్ (Shushine Boot Polish.) మొదలయినవి మార్కెట్ చేయుటకు డిపో మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, సెల్లింగ్ ఏజెంట్లు కావలెను.

రత్నా కమర్షియల్ సిండికేట్,
నాదెళ్లవారి వీధి, తణుకు (ఏ. పి.)

ఎగ్ బర్ట్స్

"ఖ్లూబర్డ్" శుద్ధ చికోరీ పొడి

పిసరైనది, నాణ్యత పూచీ ఇవ్వబడినది. దేశమంతటా మా వాడకందార్లు దీని నాణ్యత, రుచి, సువాసన గురించి పూర్తిగ సంతృప్తి చెందియున్నారు.

సరసమైన ధరకు సక్రమమయిన సరఫరా హామీ ఇవ్వబడుచున్నది.

ఉత్పత్తిదార్లు :
ఎగ్‌బర్ట్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(మెస్సర్స్ బి.హెచ్.ఎగ్‌బర్ట్స్ అండ్ కం., డాల్ఫ్‌సెన్, హాలండ్ వారి సాంకేతిక సహకారంతో)
ఫ్యాక్టరి : పాడి, మద్రాసు—50, ఫోన్ : 60288, 60414)
హెడ్డాఫీసు : 4 బందరువీధి, మద్రాసు 1.
Phone: 24554. Grams: CHICORY, Madras.
బ్రాంచీలు :
18/1—ఎ లాల్‌బాగ్ ఫోర్టురోడ్డు, బెంగుళూరు—4. ఫోన్ : 25887)
11—22—11, రాజా రంగయ్యప్పారావువీధి, విజయవాడ—1. ఫోన్: 6745)
నకిలీలను చూసి మోసపోకండి.

దక్షిణ రైల్వే

జోర్పకలో విజయవాడ మధ్య నీర్పడిన గండ్లు 27—6—69 తేదీకి తాత్కాలికమైన ఏర్పాట్లతో పూడ్చబడినవి. ఎక్కువ బరువులతో లోకో మోటివులు గూడ్సు, వాగెనులు నడిపి, మార్గంగట్టి పడిన తరువాత, 30—6—69 నుంచి కొన్ని ప్రయాణికుల బండ్లను నడపడానికి మార్గం తగివుండగలదని ఆశించడమైనది.అందువలన

(1) నం. 16 న్యూఢిల్లీ—మద్రాసు జి. టి. ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుంచి 30—6—69 తేదీన
(2) నం. 15 మద్రాసు—న్యూఢిల్లీ జి. టి. ఎక్స్‌ప్రెస్ మద్రాసు నుంచి 30—6—69 తేదీన
(3) నం. 51 మద్రాసు—కాజీపేట ఎక్స్‌ప్రెస్సు మద్రాసు నుంచి 1—7—69 తేదీన
(4) నం. 52 కాజీపేట—మద్రాసు ఎక్స్‌ప్రెస్ కాజీపేట నుంచి 2—7—69 తేదీన
(5) నం. 53 మద్రాసు—హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్సు మద్రాసు నుంచి 1—7—69 తేదీన
(6) నం. 54 హైదరాబాద్—మద్రాసు ఎక్స్‌ప్రెస్ హైదరాబాదు నుంచి 2—7—69 తేదీన బయలుదేరి మామూలు మార్గములో దిగువ తెలిపిన టైమ్‌టేబుల్ టైమింగులు ప్రకారం నడచును.

నం. 15	నం. 51	నం. 53				నం. 54	నం. 52	నం. 16
16—30	10—15	11—20	పోక	మద్రాసు	రాక	12—40	16—45	10—45
18—35	13—15	14—20	రాక	గూడూరు	పోక	09—50	14—15	8—40
18—40	13—25	14—40	పోక		రాక	09—30	14—00	8—35
6—00	01—40		రాక	కాజీపేట	పోక		00—45	20—55
6—25			పోక		రాక			20—30
—		09—35	రాక	హైదరాబాద్	పోక	15—05		
11—10			రాక	న్యూఢిల్లీ	పోక			17—10

ఇతర స్టేషనులలో టైమింగుల వివరములను ఆయా స్టేషన్ మాస్టర్లనుంచి తెలుసుకొనవచ్చును.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

కార్పొరేషన్‌గా ఆలిండియా రేడియో పరిశీలిస్తున్నట్లు శ్రీ గుజ్రాలు ప్రకటన

సిమ్లా, జూన్ 28: ఆలిండియా రేడియోను కార్పొరేషన్‌గా మార్చే విషయమై యోగ్యతలను బట్టి పరిశీలన జరుగుతున్నదని కేంద్ర సమాచారశాఖ స్టేట్‌మంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్ నేడు ఇక్కడ తెలిపారు..

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ గుజ్రాల్ ఉభయ విభాగాల అభివృద్ధికై టెలివిజన్ శాఖను ఆలిండియా రేడియో నుండి విభజించడానికి తీవ్రంగా యోచించవలసి యున్నదని అన్నారు.

వివిధభారతి నుండి వాణిజ్య ప్రకటనల ప్రసారంవలన సాలీనా రు. 4 కోట్లు లభిస్తున్నాయని ఆయన చెప్పారు.

లైసెన్సు ఫీజువలన ఆలిండియా రేడియో రు. 12 కోట్లు ఆర్జించిందని ఆయన అన్నారు.

బంగారం కంట్రోల్ చట్టం సవరిస్తూ లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీ, జూన్28 బంగారం కంట్రోలు చట్టంలోని కొన్ని సెక్షన్లు చెల్లనేరవని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని చక్కదిద్దే నిమిత్తం చట్టాన్ని సవరిస్తూ జూలైలో ప్రారంభమయ్యే లోక్‌సభ వర్షాకాలపు సమావేశంలో ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలియవచ్చింది.

బంగారం కంట్రోలు చట్టాన్ని తగువిధంగా సవరించడం కాని లేదా నిబంధనలలో అవసరమగు మార్పులు కాని చేయవచ్చునని కోర్టే సూచించింది.

వర్షాకాలపు పార్లమెంటు సమావేశంలో ఆర్థిక సంబంధమైన బిల్లులు అనేకం ప్రవేశపెట్టనున్నారు.

తెనాలి బియ్యం మిల్లులు రెవిన్యూబోర్డు సభ్యునిచే సందర్శన

తెనాలి, జూన్ 28 : సివిల్ సప్లయిస్ కమీషనర్ రెవిన్యూ బోర్డు ప్రథమ సభ్యుడు శ్రీ ఎన్. కె. గురుస్వామి తెనాలిలో బియ్యం మిల్లులను సందర్శించి తుపాను బాధిత రైతులనుండి మిల్లర్లు కొనుగోలు చేసిన నీటిపాలైన ధాన్యం నిల్వలు పరిశీలించారు.

సివిల్ సప్లయిస్ డిప్యూటీ కమీషనర్ శ్రీ ఎం. వి. హరీశం, జిల్లా రివిన్యూ అధికారి, శ్రీ ఎన్. వి. సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.

తడువడ్డనున్న ఆ నిల్వలను అమ్మివేసే విషయంలో గలసమస్యలగురించి బియ్యం మిల్లుల ప్రతినిధులతో ఆయన చర్చించి, వాటికి కొంత మార్కెట్ కల్పిస్తానని హామీ యిచ్చారు.

శాసనసభ్యుడు శ్రీ కె. రోశయ్య జిల్లా బియ్యం మిల్లర్ల సంఘం కార్యదర్శి శ్రీ ఎన్. జి. కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీ కొగంటి నాగేశ్వరరావు, పట్టణ బియ్యం మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ గొడవర్తి వెంకయ్య, కార్యదర్శి శ్రీ కొట సాంబశివరావు, శ్రీ మేకా అంజనేయులు బియ్యం మిల్లర్ల తరపున శ్రీ గురుస్వామిని కలుసుకుని పాడైపోయిన ధాన్యం కొనుగోలు చేయడంలోనూ,మార్కెటింగ్‌లోనూ తమకుగల ఇబ్బందులను, సమస్యలను వివరించారు.

గుడివాడ తాలూకాలో రు. 2 లక్షలకుపైగాపంపకం

గుడివాడ, జూన్ 28 : తుపాను బాధితులకు గుడివాడ తాలూకాలో యిప్పటివరకు 2 లక్షల రూపాయలకు పైగా పంచిపెట్టబడినది. గుడివాడ రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు, శ్రీ యం. నారాయణ, తహసీల్దారు శ్రీ పి. రాజారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు శ్రీ వై. వి. రంగారావుగార్లు వరదదెబ్బతిన్న ప్రాంతాలలోని వెల్లూరు, చేదుర్తిపాడు, వింజరంపాడు, సోమవరప్పాడు మున్నగు గ్రామాలలో పర్యటించి వరదదెబ్బతిన్న నిరాశ్రయులకు చీరలు, దోవతులు పంచిపెట్టారు. వరదదెబ్బతిన్న ఇంటి యజమానులకు రూ. 60— ల నుండి 150 రూపాయల వరకు పంచిపెట్టారు.

సముద్ర తీర ప్రాంతాలలో నూనెఅన్వేషణకార్యక్రమం

బ్రిటిష్ కంపెనీ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియమ్‌శాఖ ఆమోదం

న్యూఢిల్లీ జూన్ 28: బొంబాయి సముద్రతీరంవద్ద కోరమండల్ ఇతర తీర ప్రాంతాలలో నూనె అన్వేషణకై 'ఇంటర్నేషనల్ మేనేజిమెంట్ ఇంజనీరింగ్ సంస్థ' అను బ్రిటిష్ కంపెనీ ప్రతిపాదనను కేంద్ర పెట్రోలియమ్ శాఖ ఆమోదించింది. కేంద్ర నూనె, సహజవాయు సంస్థ వద్దగల సమాచారాన్ని పరిశీలించిన అనంతరం రెండునెలలలోగా బ్రిటిష్ సంస్థ ఒక నివేదికను సమర్పించగలదు.

డ్రిల్లింగ్‌పని ప్రారంభించడానికి నూనె అన్వేషణకు అవసరమైన సాంకేతిక నిపుణులవారి శిక్షణ గురించి నివేదికలో సిఫార్సులు ఉండగలవు.

సముద్రతీర ప్రాంతంలలో నూనె అన్వేషణ నిపుణుడు ఒకరు త్వరలోనే ఇండియాకు రానున్నారు.

కాంబె సముద్రతీరంలో సముద్ర జలాలలో లోతున నూనెఅన్వేషణకుసంబంధించిన అన్ని అంశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నది. బ్రిటిష్ కంపెనీ నివేదిక ప్రాతిపదికపై నూనె అన్వేషణ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వానికి నూనె సహజ వాయు కమిషన్ అందజేయగలదు.

కాంబె ప్రాంతంలో సోవియట్ సహాయంతో ఇటీవల జరుగు ప్రాథమిక పరిశీలన ఫలితంగా అక్కడ నూనె లభ్యమయ్యే అవకాశాలు ఉన్నవని తేలింది.

దేవదాసీపద్ధతి రద్దుకు మైసూరు యోచన

బెంగుళూరు, జూన్ 28: మైసూరు రాష్ట్రంలోని బీజాపూర్, బళ్ళారి, రాయచూరు జిల్లాలలో దేవదాసీ పద్ధతి ఇప్పటికీ అమలులో ఉన్నది ఒక శాసనంద్వారా దీనిని రద్దుచేసే విషయమై మైసూరు ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తున్నది.

వృత్తులు కోల్పోయిన దేవదాసీలకు తిరిగి వేరే వృత్తులు కల్పించడానికి కూడా ఈ శాసనం అవకాశం కల్పిస్తుందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి మంత్రి శ్రీమతి బసవ రాజేశ్వరిమొన్న ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియచేశారు.

బిక్షుకవృత్తి నివారణ చట్టాన్ని కూడా మరింత కట్టుదిట్టంగా ఉండేటట్లు సవరించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆమె చెప్పారు.

బిక్షుక సహాయక కేంద్రాలు బెంగుళూరు మైసూరులతోనే కాక షిమోగావద్ద కూడా తెరుస్తారు.

కొయినాలో స్వల్పంగా భూకంపం

పూనా, జూన్ 28: నేటి వేకువజామున 1—36 కు కొయినా ప్రాంతంలో కొద్ది తీవ్రతతో భూమి కంపించినట్లు ఇక్కడ గల కేంద్ర వాతావరణ పరిశోధనాశాల రికార్డు చేసినట్లు అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

పశ్చిమ మహారాష్ట్రలో కొయినా, సతారా, వాయ్, సంగ్లీ, చిప్లున్ ప్రాంతలలో భూకంపం వచ్చినట్లు వర్తమానాలు అందాయి. 1—36 కు ఒకసారి, నాలుగు సెకండ్ల తర్వాత తిరిగి మరొకసారి భూమి కంపించినట్లు కొయినానగర్ పోలీస్‌స్టేషన్ ప్రకటించింది. అయితే ఏటువంటి నష్టం జరగలేదని తెలిసింది.

విగ్రహాల చోరీ కేసులో నేరస్థులకు జైలుశిక్ష

కారైక్కాల్, జూన్ 28: వెడుంగడు శివాలయంలో విగ్రహాల చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు భారతీయ శిక్షాస్మృతి 457, 380 నిబంధనల క్రింద కరైక్కాల్ మేజస్ట్రేట్ 9 నెలల కఠిన జైలుశిక్ష విధించారు. ఈకేసులో చిక్కుకున్న మరో 5 గుర్ని వదిలివేశారు. విగ్రహాల విలువ రు మూడులక్షల వరకు ఉండగలదనిఅంచనా.

బస్సుప్రమాదంలో 10 మంది మృతి

ఖాండ్వా (మధ్యప్రదేశ్), జూన్ 28: హోసంగబాద్ ఖాండ్వా మార్గంలో నిన్న సాయంత్రం ఇక్కడకు 42మైళ్ల దూరంలో ఒక ప్రైవేట్‌బస్సు ఘోరమైన ప్రమాదానికి గురికాగా 10 మంది మృతిచెందారని అనేకమంది గాయపడ్డారని మొదట అందిన వర్తమానంవల్ల తెలిసింది.

కలిసుచక్‌నది వాగగల వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సు ధ్వంసమైనది.

కాకినాడ సహకారస్టోర్సు డైరెక్టర్ల ఎన్నిక

కాకినాడ, జూన్ 28 : రావూరాపుపేట వినియోగదార్ల సహకార స్టోర్సుకు డైరెక్టర్లుగ ఈ క్రిందివారు ఎన్నికైనారు.

శ్రీయుతులు కస్తూరి వెంకటాచలం,టి. రామస్వామి పంతులు, సి. మోహనరావు, మండలిక సత్యనారాయణ, మెట్లా వీరభద్రరావు, జి. శంకరభానుసు, పాలూరి కృష్ణారావు.

తర్వాత శ్రీ మండలిక సత్యనారాయణ అధ్యక్షులుగా, శ్రీపాలూరి కృష్ణారావు కార్యదర్శిగాను ఎన్నికైనారు. (ప్ర. వి.)

కాకినాడ ఆంధ్ర సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

కాకినాడ, జూన్ 28 : ఇటీవల జరిగిన కాకినాడ ఆంధ్రసేవాసంఘం సర్వసభ్య సమావేశంలో 69—70 సంవత్సరానికి శాసనమండలి సభ్యుడు శ్రీ పి. వెంకటనారాయణ అధ్యక్షులుగాను, శ్రీ మండలిక సత్యనారాయణ ఉపాధ్యక్షులుగాను, తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. శ్రీ చాగంటి కృష్ణమూర్తి, శ్రీ వి. నారాయణరావు తిరిగి కార్యదర్శులుగా ఎన్నికైనారు. (ప్ర. వి.)

తుపాన్ బాధితులకు రు 10,000 సహాయం

హైదరాబాద్, జూన్ 28:హిందుస్తాన్ ఐడిల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తరఫున కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యస్. రావూచార్ తుపాన్ బాధితుల సహాయార్థం రు 10,000 చెక్కును ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి సమర్పించారు.

మద్రాసు, జూన్ 28: రేపు ఇక్కడ జరిగే తమిళనాడు కాంగ్రెస్ పోషిస్తు పోరాట సదస్సులో పాల్గొనడానికి కేంద్ర పారిశ్రామికాభివృద్ధి మంత్రి శ్రీ కె. వి. రఘునాథరెడ్డి నేడిక్కడకు వచ్చారు.

ఇండియా, దాని ప్రజా సామ్యం బలహీనపడలేదు

జపాన్ భారతీయులకు ప్రధాని వివరణ

కోబె, (సెంట్రల్ జపాన్), జూన్ 28 : కేంద్రంలో అధికారంలో గల పార్టీ కొన్ని రాష్ట్రాలలో అధికారంలోలేనందున ఇండియాగాని, దాని ప్రజాస్వామ్య వ్యవస్థగానీ బలహీనపడలేదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సెంట్రల్ జపాన్ లో భారతీయులకు స్పష్టం చేశారు.

సెంట్రల్ జపాన్‌లో భారతీయులు ఇక్కడ ప్రధాని గౌరవార్థం విందు చేశారు.

ఆ విందులో శ్రీమతి గాంధి ప్రసంగిస్తూ దేశ సుస్థిరత, దాని అభ్యున్నతిపై ఆధారపడి వుందని, భారతీయ ప్రజలు రాజకీయంగా పరిణతి చెందుతున్నారని; రాష్ట్రాలలో ఎట్టి ప్రభుత్వాలు ఎన్నికైనా కేంద్రం వాటన్నింటినీ సమానంగా ఆదరిస్తుందని అభిభాషించారు.

పశ్చిమాసియాలో కొత్తరకం వ్యాధి

న్యూఢిల్లీ, జూన్ 28: పాలకే, పొట్టలకు వచ్చే కొత్తరకం వ్యాధి ఒకటి పశ్చిమ ఆసియా ప్రాంతంలో అధికంగా వ్యాపిస్తున్నట్లు తెలియవచ్చింది.

లెబనాన్‌లో మొదట వసంతబుతువులో గొర్రెలకు, మేకలకు ఈవ్యాధి అంకురించినట్లు వర్తమానం వచ్చింది. ఆహార, వ్యవసాయసంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ బీకా బీర్మాకు వ్యాధినివారణ కమిషన్ కార్యదర్శి పంపిన నివేదికలో పేర్కొన్నారు.

ఈవ్యాధి లెబనాన్, సిరియాలలో బాగా వ్యాపించిందని ఆయన తెలిపారు.

విజయవాడలో మరికొన్ని జూనియర్ కళాశాలల ఆవశ్యకత

కొత్త తరగతులకు అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జూన్ 28 : జులై నెల దగ్గర పడుతున్నా ఇంకా పదవ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనందున తలిదండ్రులు, విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.

ఒకవేళ ఫలితాలు ప్రకటించినా జూనియర్ ఇంటర్‌లో సీట్లు పరీక్ష ప్యాసు అయిన వారందరికీ లభ్యం అవుతాయా ? అనే ప్రశ్న అందర్నీ బాధిస్తున్నది.

విజయవాడ, దాని పరిసరాలలోని హైస్కూళ్ళలో పదవ తరగతి పరీక్షకు వెళ్ళిన వారి సంఖ్య 12 వేల ఉంటుందని ఒక అంచనా.

విజయవాడలో ఏ హైస్కూలుకూ కూడ జూనియర్ కళాశాల స్థాయి యివ్వలేదు. గన్నవరానికి ఇచ్చారు. జూనియర్ కళాశాల కావాలనేవారు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలనే నిబంధన వుంది.

ఇక్కడ ఒక బాలికోన్నత పాఠశాలకైనా ప్రత్యేకంగా "జూనియర్ ఇంటర్ ప్రారంభించడానికి అనుమతి ఇస్తే బాగుండేది.

12 వేలమంది లోనూ 4 వేలమంది అయినా బాలికలు జూనియర్ ఇంటర్‌లో ప్రవేశంకోసం సిద్ధంగా ఉండగలరని భావింపబడుతున్నది.

ప్రతిహైస్కూలులోనూ, కళాశాలలోనూ సిబ్బంది పరిస్థితి కూడా ఏమంత బాగా వున్నట్లు లేదు.

స్థానికంగా ప్రభుత్వ కళాశాలలలో ఉదాహరణకు కామర్సుశాఖ చూస్తే అధ్యాపకులు అందరూ ప్రమోషన్‌మీద గతసంవత్సరంలో వెళ్ళిపోయారు. శాఖాధ్యక్షులు, మరొక ఇద్దరు మాత్రం మిగిలి వున్నారు.

గత సంవత్సరం పుష్కరానికికని ఒక నెల, ఆందోళనలవల్ల మరొక నెలా కళాశాలలు పని చేయలేదు. దానికి తోడు అధ్యాపకులు కూడా లేకపోతే ఇక విద్యార్థులు ఎలా పరీక్ష కాగలరో తెలియడం లేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి ఇలాగే వుంది. దీనికి తోడుగా ఈ ఏడాది జూనియర్ ఇంటర్‌మీడియట్ తరగతులను కూడా ఇక్కడ నిర్వహించుతున్నారు. కళాశాలలో గల వసతి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. వర్షం వస్తే లేబరేటరీలోకి నీళ్లు వస్తాయి. సిబ్బందికి ప్రత్యేకంగా గదులు లేవు. క్యాంటిన్‌కని నిర్మించిన భవనంలో ఉంటున్నారు.

అప్‌గ్రేడ్ చేసిన పాఠశాలలగతి

ఇటీవల నూతనంగా ప్రారంభించిన అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రతి సంవత్సరం — ప్రతి సంవత్సరం క్రమప్రకారం ప్రారంభించవలసిన కొత్త తరగతులకు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది. అందువల్ల విద్యార్థులు పాఠశాలను విడిచి పెద్ద తరగతులలో ప్రవేశానికి ఇతర పాఠశాలలకు వెళ్ళవలసి వస్తున్నది.

లోగడ కొత్త తరగతులకు అనుమతిచ్చే అధికారం జిల్లా విద్యాశాఖాధికారికి వుండేది. ఇప్పుడు ఈ అధికారం ప్రభుత్వ స్థాయిలో పొందాలని అన్నారు. అందువల్ల జాప్యం జరుగుతున్నది. పాఠశాలలు తెరచి రెండు నెలలు దాటినా గత ఏడాది అనుమతి రాలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరచి 15 రోజులైనా ఇంకా అనుమతి రాలేదు.

కొత్త సిబ్బంది

పాఠశాలలకు కావలసిన ఉపాధ్యాయుల నియామకానికి కూడా అనుమతి యివ్వడంలో స్పష్టమైన విధానం అనుసరించినట్లు కనిపించలేదు.

ఆడిటర్లు పాఠశాలలు తనిఖీ చేయటంలేదు

నిబంధనలు తు. చ. తప్పకుండా అమలు జరుపుతారు. అందుచేత కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులకు వేతనాలు మంజూరు కావు.

9 వ తరగతి ప్రారంభించిన పాఠశాలలకు ఒక సందర్భంలో ఒక్క బి. ఇ డి. నియామకం నియమించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హిందీ పండితుడు, తెలుగు పండితుడు, ఇతర ఉపాధ్యాయుల సంగతి ఆలోచించనే లేదు.

ఈ అనుమతి అధికారం కూడా జిల్లా విద్యా శాఖాధికారికి ఇవ్వాలని ఉపాధ్యాయులు అంటున్నారు.

వి. టి. సి. ఫండ్స్ లిమిటెడ్

(ఇండియన్ కంపెనీస్ ఆక్టు క్రింద స్థాపితము)

అడ్మినిస్ట్రేటివు ఆఫీసు :
166, సెప్పింగ్స్ రోడ్,
బెంగుళూరు-1.
ఫోన్ : 51708

డివిజనల్ ఆఫీసు :
ఏలూరు రోడ్,
విజయవాడ.
ఫోన్ నం. 7956

29-6-1969 ఆదివారము ఉ. 8 గం. 9 గం. మధ్య ఏలూరు మునిసిపాలిటి వైస్ చేర్మన్ శ్రీ కే. ఎఫ్. బర్‌డోర్ అధ్యక్షతక్రింద ఏలూరు మెయిన్‌రోడ్డు మీద (రంగూన్ ఫోటో స్టుడియో సమీపమున) మా 162 వ బ్రాంచి ఆఫీసు శ్రీ మూలె వెంకటనారాయణ, ఎం. ఎల్. ఏ. ఏలూరు వారిచే ప్రారంభించడమగునని ప్రకటింప సంతోషిస్తున్నాము.

విజయవాడ డివిజన్ క్రింద మా అన్ని బ్రాంచీలలోను దిగువ గ్రూపులను ప్రారంభించినామని కూడ ఆసక్తిగల ప్రజలకు తెలియజేస్తున్నాము.

గ్రూపు నంబరు	విలువ
ఎం. డి.	రు. 20,000
ఎం. జే. ఎల్.	రు. 10,000
ఎం. ఇ. ఎల్.	రు. 5,000

షరా : త్వరలో మా బ్రాంచీలు కాకినాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో నెలకొల్పడమగును.

మేనేజరు, కాషియర్. గుమాస్తాలు, డెవలప్‌మెంటు ఆఫీసర్లు, బిల్‌కలెక్టర్లు మొదలైన ఉద్యోగములకు తగినవారినుంచి దరఖాస్తులు కావలెను. అవసరమైన సెక్యూరిటీ యివ్వగలవారే దరఖాస్తు పెట్టుకొనవలెను. మాజీ సర్వీస్‌మెన్‌కు ప్రాధాన్యమివ్వబడమగును. డివిజనల్ ఆఫీసుకు వ్రాయండి.

ఈ డివిజనుక్రిందవున్న మా బ్రాంచీలు :

లాలాపేట, గుంటూరు; కొత్త బజారు. చీరాల; షరాఫ్ బజార్, పొన్నూరు; బోస్‌రోడ్డు, చిలకలూరిపేట; క్లాత్ బజారు, మచిలీపట్టణం; పాత కాలేజి రోడ్డు, గుడివాడ; వహాబ్ రోడ్, తెనాలి.

హాయిని గొలిపే అందమైన
'రామ్‌సుఖ్'
అతి సున్నితమైన పంచలు

మెత్తగా, మన్నికగాను వుంటాయి. సునాయాసంగా కట్టుకోవచ్చును. దావణగేరే కాటన్ మిల్స్‌చే తయారుచేయబడిన అతి సున్నితమైన ఈ పంచలు ధరించడానికి ఆనందకరంగా వుంటాయి. మీరు దావణగేరే కాటన్ మిల్స్‌చే తయారుచేయబడిన పంచలు కొనుక్కోండి. అంతేగాక, షాప్కు కోసం 'రైల్ అనరబుల్' లేక 'రామ్‌షైన్' కేంబ్రిక్‌ను కొనుక్కోండి.

ది దావణగేరే కాటన్ మిల్స్‌చే

నేయబడినవి

ది దావణగేరే కాటన్ మిల్స్ లిమిటెడ్, దావణగేరే.

SP/DCM-2 TEL

అన్ని దేశాలలోను తీవ్రరూపం దాల్చిన మురికిపేటల సమస్య

గృహ నిర్మాణంపట్ల తగిన శ్రద్ధలేదని సమితి కార్యదర్శి ఉథాంట్ విమర్శ

న్యూయార్క్, జూన్ 28: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పట్టణాలలో మురికిపేటల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నదని గృహ నిర్మాణ పథకాలకు ఆయా దేశాల ప్రభుత్వాలు తక్కువ నిధులను కేటాయించడం శోచనీయమని ఉథాంట్ విమర్శించారు. తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణ పథకాలు అమలు జరపడానికి తీవ్ర పరిశోధనలు అవసరమని సూచించారు.

సమితి ఆర్థిక, సాంఘిక వ్యవహారాల మండలికి చెందిన గృహనిర్మాణ, ప్లానింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో 1967 తరువాత ప్రపంచవ్యాప్తంగా గృహవసతి క్షీణిస్తున్నదని ఉథాంట్ ఆందోళన ప్రకటించారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో గృహవసతిమరింతఅధ్వాన్నమని పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో ప్రజలకు ఆవసరమైన గృహవసతిలో సగభాగం మాత్రమే నిర్మిస్తున్నారని లాటిన్ అమెరికా దేశాలలో రెండు కోట్ల వరకు ఇళ్ళను నిర్మించవలసి ఉన్నదని పేర్కొన్నారు.

ఆఫ్రికాలో జనాభా పదేళ్ళకు 40 కోట్లు దాటగలదని, అప్పటికి పట్టణాలలో నివసించే వారిసంఖ్య ఎనిమిది కోట్లవరకు ఉండగలదని అన్నారు. ఆసియా దేశాలలో 14 కోట్లమందికి గృహవసతి కల్పించవలసి ఉన్నదని జపాన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా దేశాలను మినహాయించగా మిగిలిన ఆసియా దేశాలలో ప్రతి వేయిమందిలో ఇద్దరికి మాత్రమే ఇళ్ళు నిర్మిస్తున్నారని నివేదిక సూచిస్తున్నది.

ఆగ్నేయ ఆసియా పరిస్థితి: ప్రధాని వివరణ

టోకియో, జూన్ 28: ఆగ్నేయ ఆసియా నుంచి బ్రిటిష్ ఉపసంహరించుకున్న తరవాత ఆసియాలో అధికారం విషయంలో ఏర్పడిన శూన్య పరిస్థితిని గురించి తనకు తెలిసినంతవరకు సోవియట్ యూనియన్ మాట్లాడలేదని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్నిక్కడ ఒక విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ అన్నారు.

విదేశీ విలేఖరుల క్లబ్‌వారు ఏర్పాటు చేసిన సమావేశం ఇది.

వియత్నాం యుద్ధం అనంతరం, ఆసియా అభివృద్ధి, భద్రతల విషయంలో జపాన్ మరింత ప్రముఖపాత్ర వహిస్తూ ఉంటుందని ప్రెసిడెంట్ నిక్సన్ వెలిబుచ్చిన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా అందుకు శ్రీమతి గాంధీ, ఇతరులకు సలహా ఇవ్వడంలో తనకు నమ్మకంలేదని చెప్పారు.

"ఆవిషయం వారే నిర్ణయించుకోవాలి. ఏమైనా ఇతరుల అభివృద్ధికై తోడ్పడే శక్తి సామర్థ్యాలు గల జపాన్‌లాంటి దేశాలు అలా తోడ్పడటం అవసరమే" అన్నారామె.

తన జపాన్ పర్యటన తనకు సంతృప్తి కలిగించినదని ఆమె తెలియజేశారు. అయితే ఏదీ అడగడానికి తానిక్కడికి రాలేదని, తనది కేవలం సుహృద్భావ పర్యటనని ఆమె చెప్పారు.

కాకినాడ సహకార సెంట్రలు స్టోర్సు డైరెక్టర్లు

కాకినాడ, జూన్ 28: కాకినాడ వినియోగదార్ల సహకార సెంట్రల్ స్టోర్సు డైరెక్టర్ల బోర్డుకు ఈ క్రిందివారు పోటీలేకుండా ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నికైనారు.

శ్రీయుతులు సి. వివేకానందమూర్తి, కె. రామచంద్రరావు, ఎ. రామమూర్తి, జి. రామకృష్ణారావు, జి. బి. వి. కృష్ణారావు, ఆర్. జగన్‌మోహన్, జి. ఎస్. భాస్కరరావు, కె. కృష్ణారావు, బి. ఆర్. శాస్త్రి.

మిగిలిన ఒక సీటుకు జరిగిన పోటీలో శ్రీ పి. సత్యనారాయణ విజయం సాధించి డైరెక్టరుగా ఎన్నిక అయినారు. కాకినాడ మార్కెటింగ్ డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ ఎన్. పూర్ణచంద్రరావు ఈ ఎన్నికలను నిర్వహించారు.

తర్వాత జరిగిన కొత్తగా ఎన్నికైన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో శ్రీ సి. వివేకానంద మూర్తి అధ్యక్షునిగా, శ్రీ కె. రామచంద్రరావు ఉపాధ్యక్షునిగా ఎన్నికైనారు. (స. వి.)

మద్రాసు-హౌరా స్పెషల్ ట్రెయిన్

జూన్ 28న మద్రాసునుండి పయనం

మద్రాసు, జూన్ 28: మద్రాసు సెంట్రలులో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి జూన్ 28న మద్రాసు సెంట్రల్ నుండి హౌరాకు ఒక స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఈ స్పెషల్‌రైలు ఉ 6-35 గంటలకు మద్రాసులో బయలుదేరి మద్రాసు-హౌరా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ వేళల ప్రకారం నడుస్తుంది. ఇందులో మొదటి మూడవ తరగతి వసతితో పాటు 'స్లీపింగ్' సదుపాయం కూడా ఉంటుంది.

శ్రీ కొమ్మూరి విద్యాసాగర్ భాగవతార్‌కు సన్మానం

రాజమండ్రి, జూన్ 28: స్థానిక శ్రీరామకృష్ణసమితిలో సుమారు నెలరోజులు మహాభారతం హరికథాకాలక్షేపం చేసిన శ్రీ కొమ్మూరి విద్యాసాగర్ భాగవతార్‌కు భక్తబృందంవారు జూన్ 22న సన్మానం చేశారు. సభకు మునిసిపల్ ఛైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు అధ్యక్షత వహించారు. శ్రీ బుగ్గా పాపయ్యశాస్త్రి స్వాగతం చెప్పారు. శ్రీయుతులు వనం నాగేశ్వరరావు, చేబ్రోలు చిన్మయబ్రహ్మం, తెలికచర్ల కృష్ణమూర్తి భాగవతార్ ప్రభృతులు మాట్లాడారు. రాజమండ్రి తాలూకా స్వర్ణకారసంఘం అధ్యక్షుడు శ్రీ కొనెమ్మాజు మృత్యుంజయరావు శ్రీ దాసుగారికి నూతన శాలువా, నగదును ఇచ్చి సన్మానించారు. శ్రీ విద్యాసాగర్‌భాగవతార్ కృతజ్ఞతలు తెల్పారు. శ్రీ బుగ్గా పాపయ్య శాస్త్రి వందనసమర్పణ చేశారు. (స.వి)

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై త్వరలోనే కమిటీ ఏర్పాటుకు తమిళనాడు నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జూన్ 28: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, అధికార పంపిణీ, మొదలగు విషయాలపై పరిశీలన జరపటానికి మద్రాసు ప్రభుత్వం త్వరలోనే ముగ్గురు సభ్యులతో ఒక సంఘం నియమించబోతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి గురువారంనాడు ప్రకటించారు. మద్రాసు యూనివర్సిటీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పి.వి. రాజమన్నార్ ఈ సంఘంలో సభ్యులుగా ఉండటానికి అంగీకరించారని, మూడవ సభ్యుని పేరు రెండు, మూడు రోజులలో ప్రకటిస్తామని శ్రీ కరుణానిధి వెల్లడించారు. ఈ మూడవ సభ్యుడు బహుశా ఆంధ్రప్రదేశ్‌కు కాని, మైసూరుకు కాని చెందినవారై ఉండగలరని తెలుస్తున్నది.

తమిళఅరసు కజగం నాయకుడు శ్రీ శివజ్ఞానగ్రామణి 64వ జన్మదినోత్సవంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి పై ప్రకటన చేశారు. ఈ జన్మదినోత్సవం "రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి దినం"గా జరుపుతున్నారు.

రాష్ట్రాలు ఎక్కువ అధికారాలు కోరటం చూసి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ కరుణానిధి అన్నారు. "కేంద్ర ప్రభుత్వం కేవలం విదేశ వ్యవహారాలు, దేశ రక్షణ, రవాణా వార్తా సౌకర్యాలు మాత్రం తన క్రింద ఉంచుకుని మిగిలినవి రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్రాలు సాధారణంగా కోరుతున్నాయి. దీనికి రెండు కారణాలున్నాయి.— ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మరీ ఎక్కువగా ఉన్న అధికారాలను తగ్గించటం, రెండు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయమైన అధికారాలు వాటికి ఉండేటట్లు చూడటం" అని శ్రీ కరుణానిధి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకున్న ప్రతి పథకానికి ప్రస్తుతం కేంద్రం నుండి అనుమతి తెచ్చుకోవలసి వస్తున్నదని శ్రీ కరుణానిధి విమర్శించారు.

రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కోరుతూ ఆగస్టు 9వ తేదీ నుండి తామొక ఆందోళన జరపబోతున్నట్లు శ్రీ శివజ్ఞానగ్రామణి ప్రకటించారు. రాష్ట్రానికి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కోరుతూశాసనసభలో ఒక తీర్మానం ఆమోదించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

లారీ డ్రైవరుకు గాయాలు

నందిగామ, జూన్ 28: లారీ డ్రైవరు, రెండెడ్ల బండి మనిషిమధ్య యిక్కడ జరిగిన ఘర్షణ ఫలితంగా, లారీ డ్రైవరుకు గాయాలు తగిలాయని తెలుస్తున్నది. (స.వి.)

తెలంగాణాపై రు 313.59కోట్ల మేరకు మొత్తం ప్రణాళిక వ్యయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 28: 1956 లో ఆంధ్రలో తెలంగాణా విలీనీకరణ జరిగినది మొదలు ఇంతవరకు ద్వితీయ, తృతీయ పంచవర్ష ప్రణాళికలు, మూడు వార్షిక ప్రణాళికల క్రింద తెలంగాణాపై రు. 313.59 కోట్లు ఖర్చు చేయబడినవి. ఆంధ్రప్రదేశ్ ఖర్చుచేసిన మొత్తం ప్రణాళికా వ్యయం రు. 460.33 కోట్లలో ఆంధ్రలో 59.5 శాతం, తెలంగాణాలో 40.5 శాతం ఖర్చు చేయబడింది.

ద్వితీయ ప్రణాళికలో ప్రభుత్వరంగం క్రింద ఖర్చు చేయబడిన రు. 188.60 కోట్లలో తెలంగాణాపై రు. 64.62 కోట్లు, ఆంధ్రపై రు. 124.18 కోట్లు ఖర్చు చేయబడినవి. ద్వితీయ ప్రణాళికలో తెలంగాణాపై ఖర్చు చేయబడిన మొత్తం రాష్ట్రంపై ఖర్చు చేయబడిన మొత్తంలో 34.2 శాతం మేరకు ఉన్నది.

తృతీయ ప్రణాళిక క్రింద ఆంధ్రప్రదేశ్ రు. 352.42 కోట్లు ఖర్చుచేసింది. అందులో ఆంధ్రపై వ్యయం రు. 205.82 కోట్లు, తెలంగాణాపై వ్యయం రు. 146.62 కోట్లు ఉన్నది. తెలంగాణాలో కొన్ని ప్రత్యేక అభివృద్ధి పథకాలపై రు. 15.62 కోట్లు ఖర్చుచేశారు. మొత్తం ప్రణాళికావ్యయంలో తెలంగాణాపై ఖర్చు చేయబడిన మొత్తం 41.6 శాతం ఉన్నది.

మూడు ప్రణాళికల క్రింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రు. 232.90 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నది. అందులో రు. 130.33 కోట్లు ఆంధ్రపైన రు. 102.57 కోట్లు తెలంగాణాపైన ఖర్చు చేయాల్సి ఉన్నది. అయితే ఇంతకంటె ఎక్కువే ఖర్చు చేయడం జరిగింది.

రాజ్యాంగంలో కొన్ని అధికరణల రద్దు

గోవిందమీనన్ ప్రకటన

ఇండోర్, జూన్ 28: రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు వంటి వేర్పాటు ధోరణులను ఆపివేయడానికి భారతరాజ్యాంగంలోని 3వ, 4వ అధికరణలను రద్దు చేయడమే ఉత్తమమార్గమని కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ గోవిందమీనన్ చెప్పారు.

ఈ అధికరణలే ఈ వేర్పాటు ధోరణులకు మూలకారణం. ప్రస్తుత రాష్ట్రాలను మార్చేందుకు, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ అధికరణాలు పార్లమెంటుకు అధికారామిస్తున్నాయి.

రాజ్యాంగంలోని ఈ ఈ అధికరణాల ప్రత్యక్ష ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక తెలంగాణా ఆందోళన అని ఆయన ఇండోర్‌జిల్లా బార్ అసోసియేషన్‌లో నిన్న సాయంత్రం మాట్లాడుతూ చెప్పారు.

ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత

రెంటచింతల, జూన్ 28: రెంటచింతల సెయింట్ జోసెఫ్ హైస్కూలు నుండి ఈ సంవత్సరం ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలకు 67 మంది విద్యార్థులు హాజరుకాగా మొత్తం అందరూ పరీక్షలో ఉత్తీర్ణులై నూటికి నూరుశాతం విజయం సాధించారు. (స.వి)

• • •

పిఠాపురం, జూన్ 27: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలోని శేట్ సేరాజీలుంబాజీ జిల్లా పరిషత్ హైస్కూలు నుండి ఈ సంవత్సరం ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలకు 63 మంది విద్యార్థులు హాజరుకాగా అందరూ పరీక్షలో ఉత్తీర్ణులై నూటికి నూరు శాతం విజయం సాధించారు. (స.వి)

రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థిసంఘం అభ్యర్థన

కాకినాడ, జూన్ 28: రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సంఘం కార్యవర్గ కమిటీ ఇటీవల సమావేశమై తుఫాను బాధిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఫీజును వాయిదా వేయటంగాని, లేక మొదటివాయిదా ఫీజును తగ్గించటంగాని చేయవలసిందని కాలేజీ అధికారులను కోరుతూ ఒక తీర్మానం చేశారు. కాలేజీ ట్యూషన్ ఫీజును తగ్గించవలసిందని కాలేజీ నిర్వాహకులను కోరుతూ అందుకు వారు అంగీకరించేంతవరకు 69-70 సంవత్సరానికి విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించకూడదని విద్యార్థులనుకోరుతూ వారు మరో తీర్మానం చేశారు. రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు కాలేజీకి గ్రాంట్లరూపంలో సహాయం చేయాలని వారు మరో తీర్మానంలో కోరారు. (స. వి.)

పాలకొల్లు సహకార చక్కెర ఫ్యాక్టరీ డైరెక్టర్ల ఎన్నిక

ఉభయ వర్గాలకు సమానంగా స్థానాలు లభించగా అధ్యక్ష ఎన్నిక వాయిదా

పాలకొల్లు, జూన్ 28: పాలకొల్లు సహకార చక్కెర ఫ్యాక్టరీ డైరెక్టర్లుగా ఈ క్రిందివారు పదిమంది ఎన్నుకోబడ్డారు. వారు శ్రీయుతులు కంటిపూడి అప్పారావు, జక్కంసెట్టి ఆదినారాయణ, పెన్మత్స జానకిరామరాజా, ఆచంట వెంకటగోపాలం, దాట్ల బలరామరాజా, కలిదిండి విజయనరసింహరాజా, నెక్కంటి వెంకట జనార్దనరావు, బంగారు వెంకట సాంబశివరావు, కలగ వెంకట సూర్య సత్య శంభుప్రసాద్, భూపతిరాజు విజయకుమారరాజులు. ఈ ఎన్నికలో మొత్తం 5300 మంది వోటర్లలో దాదాపు 5000 మంది వోటింగులో పాల్గొన్నారు.

పూర్వ పాలకవర్గంలోని పదిమంది లోను తొమ్మిదిమంది పోటీచేయగా తిరిగి నలుగురు మాత్రమే గెలుపొందారు. కాగా మిగతా ఆరుగురు కొత్తవారే.

అధ్యక్ష ఎన్నిక వాయిదా

కొత్త అధ్యక్షుని ఎన్నికకై జూన్ 28న జరిగిన కొత్త డైరెక్టర్ల సమావేశంలో, ఈ ఎన్నికను నిర్వహించుటకు తాత్కాలిక అధ్యక్షుని సూచించుటకు ఒక వర్గంవారు శ్రీ కలగ వెంకట సూర్య సత్య శంభుప్రసాద్ పేరును ప్రతిపాదించగా మరోవర్గంవారు శ్రీ కంటిపూడి అప్పారావు పేరును ప్రతిపాదించారు. ఈరెండు ప్రతిపాదనలపైన వోటింగ్ జరుగగా ఉభయులకు సమానంగా ఐదేసి వోట్లు రాగా అధ్యక్షుని ఎన్నిక వాయిదా వేసి, ఈవిషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. (స. వి.)

నందిగామతాలూకాలో జీడిమామిడి తోటల పెంపకం

వ్యవసాయశాఖ నిపుణుల బృందం సూచన

నందిగామ, జూన్ 28: నందిగామ తాలూకాలోని ఇసుక మేటవేసిన పొలాలలో జీడి మామిడి తోటలు వేయాలని, దాని ద్వారా రైతులకు ఎకరానికి సంవత్సరానికి రు. 300 ఆదాయం వస్తుందని, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ యం. అప్పలనాయుడు, వ్యవసాయ అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ సి. వెంకటేశ్వర్లు సభ్యులుగాగల నిపుణులబృందం సూచించింది.

కమ్మవారిపాలెం, గోళ్ళమూడి, వెల్లంకి, పోచవరం, ఏటూరు మొదలైన గ్రామాలకు ఈనిపుణులబృందం వచ్చి వరదలవలన నష్టపడిన భూములను సాకల్యంగా పరిశీలించింది.

ఇసుక మేటలు ఒకటినుండి ఆరు అడుగుల మందాన వున్నందున, బుల్‌డోజర్లతో ఇసుకను తీసివేయడం సాధ్యంగాదని, ఒక వేళ ప్రయత్నం చేసి చూసినను అధిక వ్యయప్రయాసలతోపాటు చాలా భూమి నిరుపయోగం కాగలదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

జీడిమామిడి తోటలు మూడుసంవత్సరాలలో పంటకు వస్తాయని, ఈలోపల వెదురు గొట్టములను భూమిలోనికి దింపి వాటిలో అనుముల విత్తనాలను నాటవచ్చని, అనుముల పంటద్వారా సంవత్సరానికి ఎకరానికి రూ. 200 ఆదాయం రాగలదని, జీడి మామిడి తోటలు వేయుటానికి అయ్యే ఖర్చు నిమిత్తము ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ. 250 యివ్వవచ్చునని నిపుణులబృందం సూచన చేసింది.

ఏటూరు గ్రామంలో 100 ఎకరాల భూమి కృష్ణానదిలో కలిసిపోయి రైతులు అపారంగా నష్టపడ్డారు. ఇంకా కొన్నివందల ఎకరాల పొలం పూర్తిగా కోసుకొనిపోయి రైతులను విపరీత నష్టానికి గురిచేసింది.

నందిగామ, జూన్ 28: నందిగామ తాలూకాలో 2,200 క్వింటాళ్ళ బియ్యం చౌకధాన్యం దుకాణాలద్వారా ప్రజలకు సరఫరా చేయబడతాయని తాశిల్దారు శ్రీ ఆర్. సత్యనారాయణ జూన్26నయిక్కడతెలియజేశారు.

విశాఖపట్నం డీసెల్-లోకోషెడ్ అభివృద్ధి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 28: దక్షిణ భారత రైల్వేలో అన్నిటికంటె పెద్దదైన విశాఖపట్నం డీసెల్ లోకో షెడ్‌ను విస్తరింపజేస్తున్నారు. ఈ విస్తరణ కార్యక్రమం రు. 35 లక్షల ఖర్చుతో 1970—71 సంవత్సరంలో పూర్తికాగలదని తెలుస్తున్నది.

ప్రస్తుతం ఈ షెడ్‌లో 93 డీసెల్ ఇంజన్లకు తగిన ఏర్పాట్లున్నాయి. విస్తృత పరచిన తరువాత 150 ఇంజన్లకు ఈ షెడ్ పనులు చేయగలదు.

తూర్పు కోస్తా అంతటా డీసెల్ రైల్వే ఇంజన్లు మాత్రమే నడపాలని నిర్ణయించడం వలన ఈ షెడ్ అభివృద్ధి అవసరమయింది.

షారా పుట్టినప్పుడు చాలా తక్కువ బరువు ఉండేది. ఆమెను ఒక బేబీ ఫుడ్‌నుండి అమూల్‌స్ప్రేకి మార్చేరు.

ఇప్పుడు చూడండి ఆమెను!

"అమూల్‌స్ప్రే మొదలు బెట్టిన తరువాత ఆమె బరువెక్కడమే కాకుండ, ఆమె అద్భుతంగ పెరుగుతుంది."

అంటున్నారు శ్రీ సైరస్ గర్డర్, 16-నెలల షారా తండ్రి.

మీ బిడ్డ మొదటి సంవత్సరంలో చురచుర పెరుగుతాడు. ఈ సమయంలో తన పుట్టినప్పటి బరువు మూడురెట్లు కావాలి. అమూల్‌స్ప్రేలో మీ బిడ్డయొక్క శరీరము పెరుగుటకు ఎక్కువ ప్రోటీను ఉంది. అది అమెరికాలో పిల్లల ఆహారాల తయారుచేయుటకు ఉపయోగించు ఉత్తమ స్ప్రే-డ్రైయింగ్ పద్ధతిద్వారా తయారవుతుంది. స్ప్రే-డ్రైయింగ్ పద్ధతిలో పాలు మామూలుకన్న తక్కువ ఉష్ణోగ్రతలో చిక్కన చేయబడుతుంది. ఇందువల్ల, దానిలోని ప్రోటీను ఎక్కువగా నిలిచియుంటుంది. అమూల్‌స్ప్రే సంపూర్ణ ఆహారము. అందులో విటమిన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఖనిజాలు—నిజానికి, మీ బిడ్డ త్వరగా, ఆరోగ్యంగ పెరుగుటకు కావలసినవన్నీ ఉన్నాయి.

వేలాది మంది తల్లులు అమూల్‌స్ప్రేను చనుబాలకు బదులుగాగాని, అనుబంధ ఆహారముగాగాని ఉపయోగిస్తున్నారు—మొదటి వారంనుండే. అందుచేతనే, పరిచయము చేసిన రెండేళ్ళ లోపుగానే అమూల్‌స్ప్రే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే బేబీ ఫుడ్ అయింది.

అమూల్‌స్ప్రే

తల్లిపాలకు అద్భుతమైన మారుపేరు



ఆల్విన్ రిఫ్రిజిరేటరుయొక్క అంతర్భాగమును పరీక్షించండి

ప్రతి లిటర్‌లోను అత్యధికముగా ఉపయోగించగల స్థలము కనుగొనండి.

....దాని ధర తక్కువ.

ప్రకటించబడే పరిమాణము కాదు ముఖ్యము. రిఫ్రిజరేటరులో నికరముగ మీరు వాడుకోగల స్థలము ముఖ్యము. ప్రతి ఆల్విన్ యీ విధముగా రూపొందించబడినది—ఇతర రిఫ్రిజరేటరులకంటే మొత్తము పరిమాణములో ప్రతి లిటరుకును ఉపయోగించగల స్థలము ఎక్కువ—ధర తక్కువ.

మీకు సమీప ఆల్విన్ డీలరు దగ్గరకువెళ్ళి మీరే స్వయముగ చూడండి. మీకు నచ్చిన ఏ ఆల్విన్ మోడల్ లోనయినా—కింగ్‌ఫ్రిజ్, క్వీన్‌ఫ్రిజ్, స్నోఫ్రిజ్, మినిఫ్రిజ్—వస్తువులు పెట్టుకొనుటకు నికరంగ మీకు వచ్చు స్థలము చూపించమని అడగండి. ఇప్పుడు ఆ నికర పరిమాణమును, ధరను, ఆ సైజులో ఇతర రిఫ్రిజరేటరుతో పోల్చి చూడండి. ఆల్విన్ ఉపయోగించగల ప్రతి లిటరు పరిమాణమునకు అతి తక్కువ ధరయగునని, మరియు, మీ డబ్బుకు అత్యధికమైన విలువనిచ్చునని స్వయంగా తెలుసుకొనగలరు.



ది హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లి.
సనత్‌నగర్, హైదరాబాద్-18.

ఆల్విన్ అధికారమొందిన డీలర్లు, సర్వీస్ స్టేషన్లు ఉన్న ఊరు పేర్లు:

ఆగ్రా—అహమ్మదాబాద్—అహమ్మద్‌నగర్—అలహాబాద్—అంబాలా—అమృతసర్—అనంతపూర్—అసన్‌సోల్—బెంగుళూర్—బరేలి—బరోడా—బెల్గామ్—బెర్హంపూర్—భాగల్‌పూర్—భిలాయ్—భోపాల్—భువనేశ్వర్—బొకారో—బొంబాయి (4)—కలకత్తా (3)—కాలికట్/కోజికోడ్—చండీఘర్—కోయంబత్తూర్—కటక్—డెహ్రాడూన్—ఢిల్లీ (5)—దర్భంగా—దుర్గాపూర్—ఏలూరు—ఎర్నాకుళమ్/కొచ్చిన్—గౌహటి—గోవా—గుంటూరు—గ్వాలియర్—హుబ్లి—హైదరాబాద్—ఇండోర్—జబల్‌పూర్—జైపూర్—జమ్‌షెడ్‌పూర్—ఝరియా—జోద్‌పూర్—జలంధర్—కాకినాడ—కాన్పూర్—ఖరగ్‌పూర్—కటిహార్—కొల్హాపూర్—కర్నూలు—కొట్టాయం—లక్నో—లూధియానా—మద్రాస్ (3)—మధురై—మంగళూర్—మీరట్—మొరాదాబాద్—నాగ్‌పూర్—నెల్లూరు—పటాన్‌కోట్—పాట్నా—పూనా—పాటియాలా—పాండిచేరి—క్విలాన్—రాయ్‌పూర్—రాజమండ్రి—రాజ్‌కోట్—రాంచి—రూర్‌కేలా—సేలం—సహరన్‌పూర్—షోలాపూర్—సిలిగురి—సూరత్—తిన్‌సుఖియా—తిరుచిరాపల్లి—తిరునెల్వేలి—త్రివేండ్రమ్—ట్యూటికోరిన్—ఉజ్జయిన్—వారణాశి—వెల్లూర్—విజయవాడ—విశాఖపట్టణము—వరంగల్.

రానురాను ఇంకా అనేక క్రొత్తస్థలాలలో ఆల్విన్‌లభిస్తుంది ఆల్విన్ డీలరుకుగాని, లేక పూర్తివివరాలకోసం మాకుగాని వ్రాయండి

R.S.
DAYAL INK REGD.
దయాల్ ఇంక్
BEST FOR ALL PENS
DAULBAGH INK FACTORY KAKINADA


లంసా
చాకొలెట్ టీ
లా సా
స్పెషల్ టీ
మంచి వాసనకు, రుచికి ఒకసారివాడిచూడండి. మీ అనుభవము.
నీల్ గిరి టీ ఎంపోరియం
మొజాంజాహి మార్కెట్, హైదరాబాద్-.

ఋతుక్రమం ఆలస్యమైతే?
విచారపడవద్దు ప్రఖ్యాతిగాంచిన 'దేవిపిల్సు' వాడండి
MFRS.:- SEENU & CO., MADRAS-21
ప్రఖ్యాత కెమిస్టులు మరియు డ్రగ్గిస్టు లందరివద్ద లభించును.
Advt. Permitted under G.O. MS. No. 1121

కావలెను
ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో సూపర్ ఫాస్ఫేటుకు డిస్ట్రిబ్యూటర్ షిప్ నిమిత్తం దరఖాస్తులు కోరడమైనది. ఫెర్టిలైజర్సు అమ్మకంలో అనుభవ ముండి, తగిన వ్యాపారం గ్యారంటీ చేయగల వ్యక్తులు, ఫరములు దిగువ అడ్రెసుకు వ్రాయండి.
బాక్సు నం. 2593,
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ-3.

శ్రేష్ఠమైనవి కావలసినవారికి మొదటి ఎన్నిక
తక్కావికి ఆమోదం పొందినవి
హెచ్.టి.సి. డీసెల్ యింజన్లు
మరియు
పంపింగ్ సెట్లు
ఏ. పి. కి సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
అసోసియేటెడ్ ట్రేడర్సు
(డెక్కన్)
కేజీ మాన్షన్.
8570/2. రాష్ట్రపతి రోడ్డు,
సికింద్రాబాద్-3.

5 హా. ప. 1500 ఆర్. పి. ఎం.

SERVICE
మద్రాసులో ఆటో సర్వీసు
సిఫారసుతో
ఇంజను మెకానిక్కులకు తర్ఫీదు
ఆటోమొబాయిల్ యింజనునుగూర్చి అతి క్షుణ్ణంగా తెలుసుకొని నైపుణ్యమైన మెకానిక్ గా స్వంత వ్యాపారం ప్రారంభించండి.
ఆటోమొబాయిల్ యింజన్ పునర్నిర్మాణంలో ఇండియా పిస్టన్స్ లిమిటెడ్ వారిచే నీయబడు శిక్షణ తర్ఫీదుల అవకాశాన్ని వినియోగించుకొని లాభాన్ని పొందండి.
పూర్తి వివరములకు దరఖాస్తు ఫారములకు మాకు వ్రాయండి.
మద్రాసు ఆటో సర్వీసు ప్రైవేట్ లిమిటెడ్,
37, మౌంటు రోడ్డు, మద్రాసు-6.



మహిళల ఓపెన్ టెన్నిస్‌లో బ్రిటన్‌పై దక్షిణాఫ్రికా విజయం

పురుషుల పోటీలలో రాడ్ లేవర్, టానీరాక్, టామ్ ఓకర్‌ల గెలుపు

లండన్, జూన్ 28:1969 వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల పోటీలో నిన్న ఆఫ్రికాకు చెందిన పాక్‌డెన్, బ్రిటన్‌కు చెందిన వర్జీనియా వాడెను ఓడించింది.

అమెరికా ఓపెన్ టైటిల్ పొందిన బ్రిటిష్ క్రీడాకారిణి వాడెను, వాకడ్ 7—5, 6—1 సెట్లతో ఓడించి ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను గావించింది.

పురుషుల టెన్నిస్

వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో నిన్న ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ లేవర్, టానీరాక్, హోలెండ్‌కు చెందిన టామ్ ఒకర్‌లు మూడవ రౌండ్ మేచలలో గెలుపొందారు.

రాడ్ లెవర్, డెన్మార్కులకు చెందిన జాన్ లెస్లీని 6—3, 6—3, 6—3, స్కోరుతో ఓడించారు.

టానీరాక్, పశ్చిమ జర్మనీకి చెందిన హన్సే ప్లాట్జ్‌ను 6—1, 9—7, 6—4 స్కోరుతో ఓడించారు.

టాక్ ఒకర్ ఆస్ట్రేలియాకు చెందిన డిక్ క్రియస్లీపై 4—6, 6—3, 6—2, 6—4 స్కోరుతో గెలిచారు.

బ్రిటను, వెస్టిండీస్ రెండవ క్రికెట్ టెస్టు

లండన్, జూన్ 28: ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లమధ్య ఇక్కడి లార్డ్సులో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో నిన్న రెండవ రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు 46 పరుగులకే 4 వికెట్లు నష్టపోయింది. అంతకుముందు వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్సులో 380 పరుగులకు ఆలౌటు అయింది.

ఒకదశలో వెస్టిండీస్ జట్టులో పీటర్, పర్సెట్, బాగిల్ డి ఆలివెరా, జయోస్ బాయ్ కాట్‌ల మూడు వికెట్లు కూడా ఒక్క పరుగు లేకుండా పడిపోయాయి. ఆజట్టులో బార్లీ డేవిడ్ మూడవ బాట్స్‌మన్‌గా 103 పరుగులు సాధించారు. ఆయన లార్డ్సులో సెంచరీ సాధించడం ఇదే ప్రథమం. ఆయన ఆరు గంటల 12 నిమిషాలసేపు బ్యాంటింగ్ చేశారు.

నిన్న వెస్టిండీస్ జట్టులో క్లైవ్‌లాయిడ్ వికెట్ పతనం కావడంతో ఆజట్టును దురదృష్టం ఆవరించింది. ఆయన ఒక పరుగు. మాత్రమేసాధించినప్పుడు అవుట్ అయ్యారు.

వెస్ట్ ఇండీస్ మొదటి ఇన్నింగ్స్ 380 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్లపతనం 1—106, 2—151, 3—167, 4—217, 5—247, 6—324, 7—336, 8—343, 9—376.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

వికెట్ల పతనం: 1—19, 2—37, 3—37, 4—37.

ఖన్నా లండన్ పయనం

న్యూఢిల్లీ, జూన్ 28: అఖిలభారత లాన్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ రాజకుమార్ ఖన్నా అంతర్జాతీయ లాన్ టెన్నిస్ అసోసియేషన్ సభలో పాల్గొనడానికి నిన్న ఉదయం ఇక్కడినుంచి లండన్‌కు బయలుదేరి వెళ్ళారు.

రేడియో

సోమవారం, జూన్ 30
శ.శ. 1891 ఆషాఢ 9

హైదరాబాద్ వి 405.4మీ

ఉదయం:6—30వందేమాతరం, 6—35 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 నిలయ విద్వాంసుడు, 7—30సంస్కృతపాఠం, 7—45 నిలయ విద్వాంసుడు, 8—30 లలితాపంచవదన్. మధ్యాహ్నం:12—30కార్మికులకార్యక్రమము, 1—00నిలయ విద్వాంసుడు, 1—40చిత్రసీమ, 1—50తె.వా. సాయంత్రం:5—55ప్రసారవిశేషాలు6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయ దారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00తె. వా., 7—15 వెలుగుబాట, 7—30 చిత్రసీమ, 7—45 రేడియోకళాశాల, 8—15 లలితా పంచవదన్, 8—45 నగరవాణి, 9—15వికాసతరంగిణి, 9—30 జానపదగేయాలు, 9—45 అమరభారతి ఆది శంకరాచార్యులపై సంస్కృత సంచికా కార్యక్రమం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం:12—30కార్మికుల కార్యక్రమము1—00చిత్రతరంగిణి,1—50 తె. వా. సాయంత్రం:5—30 కె. వి. రెడ్డి: వయొలిన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05ప్రాం. వా., 6—15 సంప్రదాయ సంగీతం, 6—25 వ్యవసాయదారులకువార్తా ప్రసారం 6—30 వాద్య చిత్రం, 6—45 గాంధీజీ రచనల నుండికొన్నిఘట్టాలు,7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 రేడియో కళాశాల, 8—25ప్రదేశిక్‌సుగం సంగీత్, 9—15 వికాస తరంగిణి,(హైదరాబాద్ నుండి రిలే), 9—30 జానపదగేయాలు, 9—45అమరభారతి(హైదరాబాద్‌నుండిరిలే) 10—35ప్రసార సమాప్తి.

మద్రాస్ ఏ 416. 7మీ

ఉదయం: 6—00వందేమాతరం, మంగళధ్వని, 6—30 నేటి కార్యక్రమ వివరణ, 6—35 అరుళ్ వాక్కు, 6—45 మరైపలి, 6—55 బి. ఎతిరాజపిళ్లై:నాదస్వరం, 7—30 పిల్లాట్ కె. వి. నారాయణస్వామి, 8—45 చిత్రగానం, 9—45 సంగీత మంజరి, 10—00బి. ఎతిరాజపిళ్లై:నాదస్వరం, 10—30 మధుర గీతం. మధ్యాహ్నము:12—00కార్మికుల కార్యక్రమము, 12—30 ఆర్. మయూరవల్లి, 1—30 చిత్రగానం,1—40 వాద్య గోష్ఠి. సాయంత్రము5—30 సంగీతపాఠము, 5—45 మెల్లిశై, 6—15కార్యక్రమ వివరణ, 6.30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 7.30 వ్యవసాయదారులకు, 8—30 సంస్కృతకార్యక్రమము, 9—45 రాగం, తానం, పల్లవి, టి. కె. రాధాకృష్ణన్:వేణువు, 10—30చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం:6—55వందేమాతరం, మంగళధ్వని, 7—00తె. వా., 7—15 ఇశై క్కోలం: 7—30 మద్రాస్ ఏవలె,మధ్యాహ్నం:1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా. సాయంత్రము:6—30 నేను కథానిక, 7—00 తె. వా., 7—15 ఆర్. మయూరవల్లి, 7—45 పావాలై, 8—25 గీతమాలిక, 9—15 ఢిల్లీనుండి రిలే, 9—30 వాద్య సంగీతం:క్లారినెట్, 10—00 హిందూస్థానీ సంగీతం, భీమ్‌సేన్‌జోషి, 10—35ప్రసార సమాప్తి.

రైలుమార్గాలపై విద్రోహక చర్యలు

శ్రీధర రెడ్డి ఖండన: తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 28: ప్రయాణీకుల ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదమున్నందున రైలు మార్గంపై విద్రోహక చర్యలు సాగించడం తగదని తెలంగాణా ప్రజా సమితి నాయకుడు శ్రీ ఎం. శ్రీధరరెడ్డి నిన్న విజ్ఞప్తి చేశారు. అటువంటి చర్యలకు తెలంగాణా ప్రజలు దిగరాదనీ, అది తెలంగాణా ఉద్యమానికి నష్టం కలిగించగలదని ఆయన తెలిపారు. రైలు మార్గాలపై అవరోధాలు కల్పించడం మొదలగునవి సంఘ విద్రోహులు సాగిస్తున్నారని, ఏటిని అరికడుతూ రైల్వే అధికారులు తగు చర్యలు గైకొనాలని ఆయన కోరారు.

భువనగిరి స్టేషన్‌పై దుండగుల దాడి

రికార్డుల ధ్వంసం

హైదరాబాద్, జూన్ 28: సికింద్రాబాద్—ద్రోణాచలం సెక్షనులో మన్యంకొండ, మహబూబ్‌నగర్ స్టేషనుల మధ్య రైల్వేస్లీపర్లకు దుండగులు నిప్పు పెట్టారు. వారు రైలు మార్గానికి అడ్డంగా బండలు పడవేశారు. గ్యాంగ్ మెన్ వాటిని గుర్తించి తొలగించాడు. పెండ్యాల్, ఖాజీపేట స్టేషనుల మధ్య రైలు మార్గంపై కూడా బండలు కన్పించినవి. ఒక బండను డి కొన్న వెంటనే డ్రైవరు రైలును ఆపుచేసి పట్టాలు తప్పకుండా నివారించాడు. అదే సెక్షనులోని భువనగిరి స్టేషనుపై సుమారు 40 మంది దాడిజరిపి స్టేషను రికార్డులను చింపి వేశారు. అయితే వారిని పోలీసులు తరిమివేసి, అధిక నష్టం కలగ కుండా నివారించారు.

అనేక సెక్షనులలో టెలికమ్యూనికేషను సదుపాయాలకు ప్రదర్శకులు అంతరాయం కలిగించారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ను వైరులను కత్తిరించివేశారు. వాడి—సికింద్రాబాద్ సెక్షనులో గోడమ్‌గురా స్టేషను కు హెచ్చు నష్టం కలిగింది.

కాలికట్, జూన్ 28: మలప్పురం జిల్లాకు వ్యతిరేకంగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు పికెటింగ్ చేసిన 39 మంది వలంటీర్లను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్ జనసంఘంకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు.

మరాట్వాడా, కర్ణాటక, తెలంగాణాలతో దక్కన్ ప్రదేశ్

న్యూఢిల్లీ, జూన్ 28 : మరాట్వాడా ప్రజలు, పూర్వం హైదరాబాద్‌కు చెందిన కర్ణాటక ప్రాంతం ప్రజలు ఇప్పుడు వున్నట్లు గానేవుండి పోతారా లేక ఇదివరకటి వ్యవస్థలోకి చేరేందుకు ఇష్టపడతారా? ఈ విషయాన్ని షెడ్యూలు కులాల నాయకుడు, భారతీయ భీమ్‌సేన అధ్యక్షుడు శ్రీ బి. శ్యామ్ సుందర్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రాంతాల ప్రజలు పూర్వంవలె కలిసి వున్నట్లయితే ఈ ప్రజలతో ఏర్పడే రాష్ట్రములో ఇంగ్లీషు, హిందీ భాషలు రెండూ వుంటాయి. ఈ రెండు భాషలను ప్రాథమిక దశనుంచి విద్యారంగంలో బోధించడం జరుగుతుంది.

తెలంగాణా ప్రజల కోర్కెలేమిటోమరాట్వాడలోని ఆయిదు జిల్లాలవారికి, కర్ణాటకలోని మూడు జిల్లాలవారికి తెలుసు. మరాట్వాడా జిల్లాలు మహారాష్ట్రలోనూ, కర్ణాటకజిల్లాలు మైసూరులోనూ విలీనమై వున్నాయి.

ఈ ప్రజలు అంగీకరించి ఒక రాష్ట్రంగా ఏర్పడే పక్షంలో ఆ రాష్ట్రానికి "దక్కన్ ప్రదేశ్" అని నామకరణం చేయవచ్చు. దైనందిన పాలనకు ఈ రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా సాయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉత్తరాదిని, దక్షిణాదిని కలుపుతూ వారధివలె వుండగలదు—అని శ్రీ శ్యామ్‌సుందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బెంగుళూరు ఎ.ఐ.సి.సి.కి తీర్మానం

చండీఘర్, జూన్ 28 : దేశ సమైక్యత, ఆర్థికాభ్యున్నతి, భద్రత, మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని దేశాన్ని పెద్ద పెద్ద పరిపాలనా విభాగాలుగా పునర్వ్యవస్థీకరించాలని కోరే ఒక తీర్మానాన్ని బెంగుళూరులో జరుగనున్న ఎ. ఐ. సి. సి. సమావేశంలో పరిశీలించే నిమిత్తం పంజాబు కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి శ్రీ మోహన్‌లాల్ నోటీసు ఇచ్చారు.

భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమస్యలు పరిష్కరించేకన్నా ప్రాంతీయ సంకుచితదురభిమానాలను ప్రోగుచేసి, పటిష్ఠమైన జాతీయతా తత్త్వ వ్యాప్తిని అరికట్టిందని ఆయన ఆ తీర్మానంలో అన్నారు.

భాషా రాష్ట్రాల ఏర్పాటువల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా, ఎక్కువ సమస్య లుత్పన్నమైనవని అందువల్ల దేశాన్ని పెద్ద పెద్ద పరిపాలనా విభాగాలుగా గుర్తించి పునర్వ్యవస్థీకరించాలని జూన్ 7 న ఎ. ఐ. సి. సి. కి పంపిన ఆ తీర్మానంలో అన్నారు.

వేర్పాటు వ్యతిరేకదినం

హైదరాబాద్, జూన్ 20: ఇక్కడ ప్రజాసేవక్ సమాజ్ కేంద్ర కార్యాలయంలో నేడు 'వేర్పాటు వ్యతిరేకదినం' పాటించబడింది. శ్రీ బాలాజీ అయ్యంగార్ ప్రసంగిస్తూ, ఉద్యమాన్ని బలపర్చవలసినదిగా ప్రతిపక్షాలను కోరారు. ఎట్టి జాప్యం లేకుండా కళాశాలలను తిరిగి ప్రారంభించవలసినదిగా ఆయన ఉస్మానియా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ను కోరారు.

గులాబీలతో విదేశీ మారకద్రవ్యార్జన

మద్రాసు, జూన్ 28 : గులాబీ పూలు దేశానికి విదేశీ మారకద్రవ్యార్జనకు ఉపయోగిస్తున్నాయి.

ప్రత్యేకంగా 'ప్యాక్' చేసి, విమానాలలో పంపిన గులాబీలకు కొన్ని యూరప్ దేశాలలో మంచి గిరాకీ వున్నది. కొద్ది నెలలో ఈ పుష్పాలు యూరప్‌లో పుష్ప విక్రయ శాలలకు భారీయెత్తున రవాణా కావచ్చు.

విదేశాలకు గులాబీలను ఎగుమతిచేసే పథకంలో ఢిల్లీ, బెంగుళూరు, పూనా, బొంబాయిలు చేరినవి. మరికొన్ని ముఖ్య నగరాలు కూడా ఈ వ్యాపారంలో ప్రవేశించ నున్నవి. ఈ ఎగుమతులన్నీ ప్రభుత్వ వాణిజ్య కార్పొరేషన్ ద్వారా జరుగుతున్నవి.

ఎగుమతిచేసే గులాబీలకు పొడవైన రేకు లుండాలని, చిన్నరేకులున్న గులాబీలకు గిరాకీ లేదని తెలుస్తున్నది.

"క్వీన్ ఎలిజబెత్", "హేపీనెస్", "మాంటేజుమా", "సూపర్ స్టార్" అనే నాలుగు జాతుల గులాబీలు ఎగుమతికి యోగ్యంగా వున్నవి. పసుపుపచ్చ రంగులో ఉండే 'సోనియా' సూర్యకాంతి రంగులో ఉండే 'సర్వోదయ' అనే రెండు కొత్త జాతులను కూడా త్వరలో ఎగుమతి చేయనున్నారు.

ఒక ఎకరం గులాబీ తోటలో 8,500 మొక్కలు వేయవచ్చు. అన్ని ఖర్చులుపోగా ఎకరానికి రు. 10 వేలు లాభం వస్తుందని అంచనా.

అయితే, ఎగుమతిచేసే గులాబీల ప్యాకింగ్ చక్కగా ఉండాలని వాణిజ్య కార్పొరేషన్ కోర్కె. కొన్ని ముఖ్యమైన ప్యాకింగు కేంద్రాలలో గులాబీలను కార్డుబోర్డు పెట్టెలలో పెడతారు. మొదట ఆ పెట్టెలలోపల పాలిథిన్ కాగితం పరుస్తారు. పిమ్మట టిష్యూ కాగితాలు పెట్టి పుష్పాలను వుంచుతారు. ఆ తర్వాత ఆ పూలపై నీటితో తడిపిన న్యూస్ ప్రింట్ కాగితాన్ని పరచి దానిపై మళ్లీ పాలిథిన్ కాగితం వేసి పెట్టెను మూసి వేస్తారు.

ముఖ్యమంత్రికి తెనాలి సమితి అధ్యక్షుని మద్దతు

తెనాలి, జూన్ 28 : తెనాలి పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ మన్నె సత్యనారాయణ జూన్ 23 న ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర సమైక్యతను కాపాడడానికీ, రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ఆయన సమర్థవంతమైన నాయకత్వం చాలా అవసరమని, ప్రస్తుత కల్లోల పరిస్థితులను అణచివేసి, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుటకు ప్రశాంతపరిస్థితులను ఏర్పాటు చేయడానికీ, రాష్ట్రం, దేశ సమైక్యతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఆయనకు తమ పూర్తి మద్దత్తును సహకారాన్నీ అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ మోహన్ డిక్షనరీ
ఇంగ్లీషు—తెలుగు 572 పేజీలు కలది పాకెట్ సైజు పుల్ క్యాలికో వెల రు. 2—25
శ్రీ మోహన్ ప్యాస్ "కీ"లు
3 నుండి 10 వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు లభించును.
3 వ తరగతి రు. 1—25
4 వ తరగతి రు. 1—50
5 వ తరగతి రు. 2—00
—: ముఖ్య గమనిక :—
లెక్కలకుకూడా మోహన్ ప్యాస్ "కీ"లు లభించును. 7, 8, 9, 10 తరగతులకు శ్రీ మోహన్ టెస్టు పేపర్సుకూడా కలవు.
శ్రీ మోహన్ వ్యాకరణ మందారము
8,9,10 తరగతులకు, వ్యాకరణం ఛందస్సు అలంకారాలతోసహా)
శ్రీ మోహన్ బుక్ డిపో,
సామారంగంచౌక్, విజయవాడ—1.

శ్రీ కృష్ణాశ్రమము హరిజన పారిశ్రామిక పాఠశాల,
గుంటూరు-4.
మా పాఠశాలలో 5 సంవత్సరములు కాలము వడ్రంగము, సిమెంటు పనులు, యినుప పోత పనులలో, శిక్షణ యివ్వబడును. విద్యార్థులు ఆరు లేక యెనిమిది తరగతులు వరకు చదివినవారై 15 నుండి 17 సంవత్సరములు వయస్సుకలిగి హరిజనులు, తదితర వెనుకబడిన జాతులవారై యుండవలయును. ఉచిత భోజనము, నివాసము వగైరా వసతులు గలవు దరఖాస్తుదారులు తమ విద్యా సంబంధమైన సర్టిఫికెట్లతో సహా జూలై 10వ తేది లోపుగా మావద్ద హాజరు కావలెను.
GEMINI.


LOOK
ఈ చిహ్నంకోసం చూడండి
ITC

వారు తయారుచేసిన నమ్మకమైన, నాణ్యమైన ట్యూబ్‌లకు ఇది చిహ్నం
ది ఇండియన్ ట్యూబ్ కంపెనీ లిమిటెడ్, కలకత్తా
(టాటా-స్టూవర్ట్స్ & లాయడ్స్‌వారి సంస్థ)
ఈ ITC చిహ్నం ప్రతి గాల్వనైజ్డ్ ట్యూబ్ మరియు బ్లాక్ ట్యూబ్‌పైన ముద్రవేయబడి వుంటుంది.
ఇవి 15 యం.యం. నుంచి 80 యం.యం. యన్. బి. వరకు ఐ. యస్. 1239-64 ప్రమాణాల మేరకు తయారుచేయబడినవి.

దక్షిణ ప్రాంతీయ మండలానికి డిస్ట్రిబ్యూటర్లు:
ట్యూబ్స్ అండ్ మల్లేబుల్స్ లిమిటెడ్
మద్రాసు, వారి బ్రాంచిలు
Criterion TM1553

"నేను ఆశించినదానికన్న అద్భుతములు కలిగినయి" అంటారు ఆంధ్ర న్యాయవాది, వ్యవసాయదారుడు
...శ్రీ కె. బాలకృష్ణ

"మెదక్ జిల్లాలో లక్ష్మీనగర్‌లోని మా లక్ష్మీ అగ్రికల్చరల్ ఫారంలోని నా భూముల్లో రెండేళ్ళనుంచి 'ఫాక్టంఫాస్' వాడుతున్నాను. నేను ఆశించినదానికన్న అద్భుత ఫలితాలు కలిగినయి. ఆ రెండేళ్ళల్లో పంట దిగుబడి చాలా ఎక్కువ అయింది.... ఈ ఎరువే ఈ ప్రాంతపు భూములకు అన్నివిధాలా తగినది."
కె. బాలకృష్ణ లక్ష్మీనగర్, (పోస్టు), మెదక్ జిల్లా (ఆం.ప్ర.)
శ్రీ బాలకృష్ణగారిలాగే మీరూ మీ భూముల్లో పంట దిగుబడి వృద్ధిచేసుకోండి. వెంటనే 'ఫాక్టంఫాస్' వాడటం మొదలుపెట్టి గొప్ప పంటలు పండించుకోండి!
FACT
ఫాక్టంఫాస్
(అమోనియం ఫాస్ఫేట్ 16 : 20)
ఇండియాలో మొట్టమొదటి ఎన్‌పి కాంప్లెక్స్ ఎరువు!
FACT ...Foremost name in fertilisers!
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ తిరువాన్కూర్ లిమిటెడ్,
ఉద్యోగమండల్, కేరళ స్టేట్.
ఏరియా ఆఫీసు: "షాపూర్ వాడి" హైదరాబాద్-4.
Criterion-FT-2122
కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమకు డిస్ట్రిబ్యూటర్లు:
మైసూర్ ఫెర్టిలైజర్ కంపెనీ, విజయవాడ మరియు నంద్యాల

బీహార్‌లో పశ్వాన్ శాస్త్రి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన వాయిదా

పాట్నా, జూన్ 28: భోలానాద్ పశ్వాన్ శాస్త్రి మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను వాయిదా వేయుడానికి బీహార్ శాసనసభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చేవారంలోగాని, లేదా తరువాత తగిన అవకాశం వచ్చినప్పుడుగాని విశ్వాసరాహిత్య తీర్మానాన్ని ప్రతిపాదించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది.

తీర్మాన ప్రతిపాదనలో తొందరపాటు తగదని మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడయిన శ్రీ బి. కె. సహాయ్ తన అనుచరులకు నచ్చజెప్పినట్లు తెలుస్తున్నది. వెంటనే అవిశ్వాస తీర్మానం బదులు శాసనసభలో బలాన్ని సంపాదించ వలసిందని ఆయన సలహా ఇచ్చారు.

బడ్జెట్ సమావేశం వెంటనే వాయిదా పడే అవకాశం లేదని జూలై 3 నుండి 31 వరకు పొడిగించే అవకాశం ఉన్నందున తొందరపడి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవలసిన అవసరం లేదని ఆయన వాదించినట్లు తెలుస్తున్నది.

అపోలో 11 నౌక రాకెట్ పరీక్ష

కేప్ కెన్నెడీ, జూన్ 28: అమెరికన్ వ్యోమగాము (త)లను చంద్రమండలానికి చేర్చడానికి ప్రధానమైన రాకెట్ పద్ధతిని, కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిన్న ఇక్కడ రోదసీ సంస్థ సాంకేతిక నిపుణులు ప్రారంభించారు.

ఈ కౌంట్‌డౌన్ కార్యక్రమం జూలై 3 వరకు కొనసాగుతుంది. సాటరన్ రాకెట్, అపోలో 11 లోని రెండు అంతరిక్ష నౌకల ప్రయోగం సక్రమంగా జరిగేటట్లు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష సమయంలో రాకెట్‌ను, అంతరిక్ష నౌకను తనిఖీ చేస్తారు.

జూలై 2 వ సన్నాహంగా జరిగే ప్రయోగంలో రాకెట్‌లో ఇంధనాన్ని సమకూరుస్తారు. జూలై 3 వ వ్యోమగాములు మరొక పరీక్ష చేస్తారు.

వ్యోమగాములు నిన్న నమూనా అపోలో నౌకలలో తిరిగి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. హ్యూస్టన్‌లోనికంట్రోల్ కేంద్రంతో పరీక్షలు నిర్వహించారు.

రోదసీ సాధనాలవల్ల కలిగే నష్టానికి పరిహారం

జెనీవా సమావేశంలో ఒప్పందం

జెనీవా, జూన్ 28: అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్లు, ఇతర రోదసినౌకలు ఉపగ్రహాలవల్ల ఏదేశానికైనా నష్టం కలిగినప్పుడు ఆదేశాల నిబంధనలబడులు అంతర్జాతీయ న్యాయ నిబంధనల దృష్ట్యా పరిశీలించడం అవసరమని సోవియట్ యూనియను అమెరికా, 26 దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

రోదసీ సాధనలవల్ల కలిగే నష్టాలకు సంబంధించిన న్యాయనిబంధనల క్రోడీకరణకై నియమించిన సమితి ఉపసంఘం సమావేశంలో ఈ ఒడంబడిక కుదిరింది. అయితే నష్ట పరిమితి ఏమేరకు నిర్ణయించాలన్నది క్లిష్ట సమస్యగా తయారయింది. అమెరికా ఏదో ఒక పరిమితి నిర్ణయించాలని వాదించింది. కాని రష్యా ఇతరదేశాలవైఖరి ఇందుకు భిన్నంగా వున్నది.

బ్రిటన్ రాకెట్ ప్రయోగ వైఫల్యం

ఉమేరా, జూన్ 28: ఆస్ట్రేలియా ఎడారిలో బ్రిటన్ మొదటిసారిగా ప్రయోగించిన 'బ్లాక్‌యారో' రాకెట్ పేలిపోయింది. ప్రయోగించిన 50 సెకండ్లకే లోపాన్ని గుర్తించి వెంటనే పేల్చివేశారు.

కేరళ కమ్యూనిస్టు, మార్క్సిస్టుపార్టీల మధ్య చర్చలు

ఆర్. ఎస్. పి. నాయకుని సూచన

త్రివేండ్రం, జూన్ 28: మార్క్సిస్టు, కమ్యూనిస్టు పార్టీల మధ్య స్పర్ధల మూలంగా కేరళ యునైటెడ్‌ఫ్రంట్ పతనమయ్యే ప్రమాదం ఏర్పడినందున వారి మధ్య విభేదాలు రూపుమాపడానికై ఆ రెండు పార్టీలు ముఖాముఖి చర్చలు ప్రారంభించాలని ఫ్రంట్‌లోని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ సూచించింది.

ఫ్రంట్‌లో విషమ పరిస్థితిని సృష్టించిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సమస్య పట్ల తన పార్టీ వైఖరిని ఆర్.ఎస్. పి. కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీ బేబీజాన్ వివరించారు.

ప్రస్తుతం అసెంబ్లీ పరిశీలనలో వున్న ప్రభుత్వ వ్యక్తుల (దర్యాప్తు) బిల్లును ఆమోదించేంతవరకు ఈ సమస్య పరిష్కారానికి నిరీక్షించాలన్న మార్క్సిస్టు పార్టీ వైఖరిని తన పార్టీ అంగీకరించడం లేదని ఆయన అన్నారు.

యునైటెడ్‌ఫ్రంట్ ప్రతిష్ఠను కాపాడేందుకు, అవినీతికి పాల్పడ్డ మంత్రుల పేర్లను స్పష్టంగా తెలియచేయడానికై దర్యాప్తుకు ఒక పద్ధతిని రూపొందించడానికి ఫ్రంట్ లోని పార్టీలన్నీ ఒక అంగీకారానికి రావాలని ఆయన సూచించారు.

దర్యాప్తు కమిషన్ చట్టం క్రింద అవినీతి ఆరోపణలపై ఇప్పుడైనా చర్య తీసుకోవచ్చునని ఆయన అన్నారు.

కేరళ శాసనసభను సమావేశం చెయ్యాలని కాంగ్రెస్ సభ్యుని సూచన

తిరువేంద్రం, జూన్ 28: శాసనసభ పరిశీలనలో ఉన్న భూసంస్కరణల బిల్లు, పంచాయతీరాజ్ బిల్లు ప్రభుత్వాధికారులపై బిల్లు మొదలైన ముఖ్యమైన వాటి నామోదించడానికి కేరళ శాసనసభను సత్వరమే సమావేశం చెయ్యాలని శాసనసభలో కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ కె.కరుణాకరణ్ మొన్న కోరారు.

మిశ్రమ ప్రభుత్వంలోని ఒక పార్టీ సౌకర్యం కోసం రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వంలో ప్రతిష్టంభన కలిగించరాదు. ముఖ్యమంత్రికి ఆయన పార్టీ వారికి ప్రజాస్వామ్య సిద్ధాంతాలంటే ఏమీ గౌరవం లేదని ఆయన వైఖరి నిరూపిస్తున్నది అని శ్రీకరుణాకరణ్ చెప్పారు.

తదుపరి చిత్రం:
విజయవాడ - రాజకుమారి
భీమవరం - స్వామీజీ

వాయిదాపద్ధతిపై 2 స్పీకర్ల 3 బాండ్ల స్టాండర్డ్ ట్రాన్సిస్టర్ పోస్టుద్వారా పొందండి
TOKYO AGENCIES (REGD.) POST BAG No.11 NEW DELHI-1

గ మ ని క
కాళావాహిని పిక్చర్స్:— నూతన నటీనటులు సంప్రతించుటకై యిచ్చిన పూర్వపు అడ్రసు మార్పును గమనించి ఈ క్రింది అడ్రసుతో ఇకముందు సంప్రదించగలరు.
B. HARIKRISHNA RAO,
Near High School Play Ground,
Old Pattabhipuram,
GUNTUR.

నేడే చూడండి!
జాయ్ ముఖర్జీ సమర్పించు
హమ్‌సాయ
ఈస్ట్‌మన్‌కలర్

ఫోను ఆఫీసు: 4996, ఇల్లు: 7425.
మీకు కావలసిన గాల్వనైజ్‌డ్
"కళింగ పైపులు" కు
1/2 అం. నుంచి 6 అం. వరకు
ఏకైక ప్రముఖ డీలరును సంప్రదించండి:
సావరిన్ పైప్స్ అండ్ ఎలైడ్ ఇండస్ట్రీస్
సరస్వతి టాకీస్ రోడ్. విజయవాడ 1.

ఉత్తర హిందుస్థానంలో రజితోత్సవాలు దక్షిణ హిందుస్థానంలో శతదినోత్సవాలు జరుపుకున్న గొప్ప బాక్సాఫీసు హిట్ చిత్రం

ఆంధ్రాలోని ముఖ్యకేంద్రాలలో అతిత్వరలోవిడుదల!



చూసినవారంతా ముక్తకంఠంతో మెచ్చుకుంటున్న చిత్రం!



కొంతమంది విచక్షణా పరులైయుంటారు

ఉదాహరణకు మా యజమాని

వారు అయితే ఆయనను అనవలసిన పనిలేదు. ఉత్తమమైన ఉక్కుఫర్నిచరు నాణ్యతకు పెట్టిన పేరయిన **యుటిలిటీ** మాత్రమే తయారుచేస్తున్నదని ఆయనకు తెలుసును.





యుటిలిటీ ఆఫీసు ఫర్నిచరు అగ్నిని, వేడిని, తుప్పుపట్టటాన్ని నిరోధించె ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ఉక్కుతో తయారు చెయ్యబడినది. మీ ఆఫీసు ఒకొక్కసారి ఒకొక్క కొత్త రీతిగా కనబడేట్లుచేసేట్లు వీటిని అటూ, ఇటూ చేసి వెయ్యటం ఎంతో సులభం.

Utility

యుటిలిటీ మెటల్ వర్క్స్
B 5 & 6 ఇండస్ట్రియల్‌ఎస్టేట్, సనత్‌నగర్, హైదరాబాద్ ఏ.పి
గ్రాం: UTILITY ఫోన్: 39040

అధికారము పొందిన డీలర్లు: మైసూరు స్టేట్: మెస్సర్స్. ప్రకాష్ ట్రేడర్స్, శేషాద్రిపురం, బెంగుళూరు—20, మెస్సర్స్. యునైటెడ్ ఏజన్సీస్, గుల్బర్గ. మెస్సర్స్. కట్టా వేణుగోపాల సెట్టి అండ్ సన్స్, హాస్పేట. మెస్సర్స్. బాలాజీ లకీ బెనిఫిట్ సెంటర్, మైసూరు. మెసర్స్. అరవింద్ జనరల్ ఏజెన్సీస్, బళ్ళారి. మెస్సర్స్. భారత్ ఎంటర్ప్రైజెస్, హాసన్. మెసర్స్. కమ్లేకర్ తుల్జారాం అండ్ సన్స్, రాయచూర్. మెసర్స్. మార్క్ అండ్ కం., యాద్గిరి. మద్రాస్ స్టేట్: మెసర్స్. ఏ. సి. స్వామి ఏజన్సీస్, మద్రాసు. మెసర్స్. వి. జి. పి. ఏజెన్సీస్, మద్రాసు—15. మెస్సర్స్. జనతా స్టీల్ ఫర్నిచర్, తిరుగిరాపల్లి. మెస్సర్స్. శ్రీగిరి ఫర్నిచర్ మార్ట్, మధురై. మెస్సర్స్. శ్రీ లక్ష్మి ఏజెన్సీ, దిండిగల్. మెస్సర్స్. సర్వన భావస్టీల్ ఏజన్సీస్, పాండిచేరి. **మహారాష్ట్ర స్టేట్:** మెస్సర్స్. కె. పూసంచంద్ ముత్తా, పర్భాని. మెస్సర్స్. విఠలదాస్ బాల్‌ముకుంద్, జాల్నా. మెస్సర్స్. **షోలాపూర్ మోటార్ స్టోర్స్, షోలాపూర్.** మెస్సర్స్. **మహారాష్ట్ర ఏజన్సీస్, అకోలా. కేరళ స్టేట్:** మెస్సర్స్. రాధాస్ ఏజన్సీస్, కోయిలన్. మెస్సర్స్. అసోసియేటెడ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, త్రివేండ్రం. **ఆంధ్రప్రదేశ్:** మెస్సర్స్. ఎస్. గోపాలరెడ్డి అండ్ కం., చిత్తూరు. మెస్సర్స్. సుంకు జనరల్ ట్రేడర్స్, తాడిపత్రి, మెస్సర్స్. రాయల్ ట్రేడర్స్, గుంతకల్లు. మెస్సర్స్. సత్యం ఏజెన్సీస్, వరంగల్. మెస్సర్స్. గుప్త అండ్ కం., నిజామాబాద్. మెస్సర్స్. ఒ. కృష్ణమూర్తి బ్రదర్స్, ఆదోని. మెస్సర్స్. వేరెళ్ళ రాజా, ఏలూరు. మెస్సర్స్. శ్రీనివాస ఏజన్సీస్, ఖమ్మం. మెస్సర్స్. శ్రీ రామా టింబర్ మార్ట్ అండ్ కం., కర్నూలు. మెస్సర్స్ పిన్ని రంగయ్యశెట్టి అండ్ బ్రదర్స్, అనంతపురం. మెస్సర్స్. బి. శంకర్‌లాల్ అండ్ కం., అబిడ్ రోడ్డు, హైదరాబాద్. మెస్సర్స్. బి. శంకర్‌లాల్ అండ్ కం., సిద్ధియంబర్ బజార్, హైదరాబాద్. మెస్సర్స్. బి. శంకర్‌లాల్ అండ్ కం., సికింద్రాబాద్. మెస్సర్స్. బి. శంకర్‌లాల్ అండ్ కం., ఏలూరురోడ్డు, విజయవాడ. మెస్సర్స్. ప్రభాకర్ గజానన్ నాయక్ అండ్ బ్రదర్స్, మార్మగోవా.
ప్రాతినిధ్యంలేని ప్రదేశాలలో డీలర్లు కావలెను.

Printed and Published by J. S. MANI. on behalf of Andhra
Andhra Prabha Press and published Prabha (Pvt.) Ltd. and printed at
at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
NEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

★ ★

Regd. No. H-4

యూ నీ కె మ్
మందులలో నమ్మదగిన పేరు
యూనీకెమ్
లేబొరేటరీస్ లిమిటెడ్

ఆంధ్రప్రభ

సంపుటి : 34 సంచిక : 178 విజయవాడ 30-6-1969 సోమవారం 6 పేజీలు: 12 పైసలు

చందమామకు సందేశాలు

వాషింగ్టన్, జూన్ 29: శీతకరునికి అపోలో 11 గగన విహారుల ద్వారా సందేశాలు పంపవల సిందిగా ప్రపంచంలోని దేశాధిపతు లందరిని అమెరికా రోదసి వ్యవహారాల సంస్థ ఆహ్వానించింది.

చంద్రునిపై అడుగిడబోతున్న అపోలో 11 వ్యోమనౌకలో పయనించే వ్యోమవిహారులు నైల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కాలిన్స్, ఎడ్విన్ ఆల్‌డ్రిన్ జూనియర్‌లకు శుభాకాంక్షలు పంపవలసిందిగా 'నాసా' అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ థామస్ ఆహ్వానించి వున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుని ఆహ్వానానికి ముఖ్యమంత్రి నిరాకరణ

పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరు కారాదని శ్రీ బ్రహ్మానందరెడ్డి నిర్ణయం

నూతన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల స్వీకరణకు తెలంగాణా నాయకుల సంకోచం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 29:

జులై 1 న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటరీబోర్డు సమావేశానికి హాజరు కావల సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప పంపిన ఆహ్వానానికి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి సమ్మతించలేదు. తాను అధిష్ఠానవర్గ నాయకులపై పలుకుబడిని వినియోగిస్తున్నాడని ప్రజాసమితి నాయకులు చేస్తున్న విమర్శలు నిరాధారమని నిరూపించడమే ముఖ్యమంత్రి ఈ ఆహ్వానాన్ని నిరాకరించడంలో ఉద్దేశమని భావిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, శ్రీ బ్రహ్మానందరెడ్డి పదవీ పరిత్యాగంతో, తెలంగాణాలో నూతన నాయకునికై అన్వేషణ ప్రారంభమైనది.

తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావు నేడు ముఖ్యమంత్రిని కలుసుకుని సుదీర్ఘ సంభాషణలు జరిపారు.

ఈ ఘట్టంలో పరిస్థితిని అదుపులో పెట్టడం దుస్సాధ్యం కనుక, ముఖ్యమంత్రి పదవీభారాన్ని స్వీకరించడానికి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి కూడా సిద్ధంగా లేరని ఆయన సన్నిహితవర్గాలవారు అంటున్నారు. పరిస్థితి కుదుటపడేవరకు రాష్ట్రపతి పాలన విధించడమే భావ్యంగా ఉంటుందని, ఆ తరువాత పునరాలోచన చేసి పరిస్థితికుదుటపడిన తరవాత భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

శ్రీ బ్రహ్మానందరెడ్డి పదవినుండి దిగితే, ఆందోళన చాలావరకు తగ్గిపోగలదని కొన్ని వర్గాలవారు అంటున్నారు కనుక, బ్రహ్మానందరెడ్డి తన రాజీనామాను పార్లమెంటరీబోర్డుకు సమర్పించారని, రాజీనామా సమర్పణకు దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటని అభిజ్ఞవర్గాలవారు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రికి ఆంధ్రప్రాంతంలోను, తెలంగాణా ప్రాంతంలో కూడా అఖండమైన మెజారిటీ ఉన్నప్పటికీ తనపై దుష్ప్రచారాన్ని నమ్మ చేయడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుత రాష్ట్ర శాసన సభలో, ఆంధ్ర శాసన సభ్యుల మద్దతుకాని, శ్రీ బ్రహ్మానందరెడ్డి మద్దతుకాని లేకుండా తెలంగాణా శాసనసభ్యుడెవడైనా పార్టీ నాయకుడుగా ఎన్నిక కావడం సంభవమయ్యేవిషయం కాదు.

అందుచేత శ్రీ బ్రహ్మానందరెడ్డి బలవంతంగా తన అభ్యర్థి నిరూపించవలసిన అవసరంకాని అటువంటి బాధ్యత అతను తీసుకోవలసిన ఆవశ్యకత కాని లేదు.

ఇక, రాష్ట్రపతిపాలనను ప్రవేశపెట్టడం వల్ల సమస్య పరిష్కారమవుతుందా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నపైనే తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవితవ్యంపై కేంద్రం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొనజాలకపోతే, రాష్ట్రపతి పాలన అనంత

మిగతా 3 వ పేజీలో

ప్రజాసమితి అధ్వర్యాన రాజభవన్ వద్దకు ఊరేగింపులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: కార్లలోను, టాక్సీలలోను రేపు రాజభవన్ వద్దకు రెండు పూరేగింపులు జరపాలని తెలంగాణా ప్రజా సమితి సంకల్పించుకున్నది.

ఒక పూరేగింపు ఉదయం 10 గంటలకు మదీనా భవనాలు, కింగ్స్‌వే వద్దనుండి బయలు దేరదీస్తారు. రెండవది మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్సు నుండి బయలు దేరుతుంది. ఈ రెండు పూరేగింపులు రాజభవన్ వరకూ సాగి అక్కడ ముగుస్తాయి.

మదీనా భవనాలు, కింగ్స్‌వేలనుండి బయలుదేరే పూరేగింపులు రాజభవనానికి వెళ్ళడానికి ముందు మొజాంజాహి మార్కెట్‌వద్ద ఏకమవుతాయి.

తెలంగాణా ప్రజాసమితి మహిళా విభాగం అధ్వర్యాన జరిగే రెండవ పూరేగింపు మొజాంజాహి మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, కైరతాబాద్‌ల మీదుగా నేరుగా రాజభవన్ వద్దకు సాగిపోతుంది.

తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించవలసినదిగా గవర్నర్‌కు నచ్చ చెప్పడంకోసమే ఈ పూరేగింపులు జరుపు తున్నట్లు సమితి పత్రికా ప్రకటన ఒకటి తెలియజేసింది.

రేపు జరిగే ప్రదర్శనలో నగరంలోని మహిళలు విరివిగా పాల్గొనవలసినదని శ్రీమతి ఎన్. సులోచనారెడ్డి, శ్రీమతి శర్మిష్టాదేవి, శ్రీమతి శకుంతల, శ్రీమతి లక్ష్మీరెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు.

ముస్లిం విద్యార్థుల ఊరేగింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: షాలిబండా సమీపానగల హిమ్మత్‌పూరా నుంచి రాజభవన్‌కు రేపు ముస్లింవిద్యార్థులు, యువకులు ఒకఊరేగింపు జరపాలని సంకల్పించుకున్నారు.

శ్రీ తనిజుద్దీన్ అహమ్మద్ నాయకత్వాన ఉదయం 11 గంటలకు బయలు దేరే ఈఊరేగింపు పాత బస్తీలోని అనేక ప్రాంతాలగుండా రాజభవన్ చేరుకుంటుంది. గవర్నర్‌కు ఒక మెమోరాండం సమర్పిస్తారు.



ప్రత్యేక తెలంగాణా ఒక్కటే పరిష్కార మార్గం

5 గురు తెలంగాణా శాసనసభ్యుల సూచన

హైదరాబాద్, జూన్ 29: "ధైర్య సాహసాలతో బయటకు వచ్చి, ఉద్యమంలో చేరి, ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రంగా విభజిస్తూ తీర్మానాన్ని చేయవలసిందిగా ముగ్గురు అసెంబ్లీ సభ్యులు, ఇద్దరు శాసనమండలి సభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులకు, ప్రత్యేకించి తెలంగాణాకు చెందిన సభ్యులకు నేడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఈచర్య ఒక్కటే తెలంగాణా ప్రజలను సంతృప్తి పరచగలదని, ఈ ప్రాంతంలో మామూలు పరిస్థితులను నెలకొల్పగలదని వారన్నారు.

తెలంగాణా మంత్రుల రాజీనామాపై వ్యాఖ్యానిస్తూ ఇది కేవలం ఒక 'ఫార్సు', నాటకం అని, దీనివల్ల ఎట్టి ప్రయోజనం లేదని పరస్పర విద్వేష, అనుమానాలతో అట్టుడికిపోతున్న ఈ వాతావరణంలో ఒకే కుటుంబంలోని సోదరులవలె విడిపోవడంలోనే పరిష్కారమార్గం కలదని వారన్నారు.

ఈ ప్రకటనపై తెలంగాణా ప్రాంతీయ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ రాజమల్లు, విడిపోయిన కాంగ్రెస్ కమిటీ ప్రధానకార్యదర్శి శ్రీ కె. రామచంద్రారెడ్డి, శ్రీ జన్నా మల్లారెడ్డి, శ్రీ కె. ముత్యాలరెడ్డి, శ్రీ సి. హెచ్. సత్యనారాయణ రావు సంతకాలు చేశారు.

'ప్రత్యేక రాష్ట్రాన్ని బలపరచండి'

శాసనసభ్యులకు తెలంగాణా పోటీ ప్రదేశ్ కాంగ్రెస్ విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ధైర్యంతో బాహాటంగా సమర్థిస్తూ ముందుకు రావలసినదని చీలిపోయిన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నేడు తెలంగాణా కాంగ్రెస్ శాసన సభ్యులందరికీ విజ్ఞప్తి చేసింది.

ముఖ్యమంత్రి రాజీనామా ఇచ్చిన ఒకరోజు తరవాత ఏడుగురు తెలంగాణా మంత్రులు రాజీనామా చేయడం ఒకపెద్ద 'రాజకీయ వంచన' అని కార్యవర్గం వ్యాఖ్యానించింది.

ఇన్నిసంవత్సరాలుగా ఈ మంత్రులు తెలంగాణా ప్రజలకు జరిగిన అన్యాయాలలో భాగస్వాములుగా ఉంటూ ఇప్పుడింకా సమైక్యరాష్ట్రానికి కృషి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, గతప్రవర్తనకుగాను ప్రజలకు క్షమాపణ చెప్పుకుని ఇకనైనా ప్రత్యేక రాష్ట్ర సాధనకు నిరుచిత్తశుద్ధితో కృషి చేయాలని కార్యవర్గ తీర్మానం పేర్కొన్నది.

జూలై 6 న ఇక్కడ సమావేశమయ్యే తెలంగాణా కాంగ్రెస్ శాసన సభ్యులు వెంటనే రాష్ట్రపతిపాలన విధించి, తుదకు ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటుచేయవలసినదిగా కోరాలని కార్యవర్గం సూచించింది.

సత్యాగ్రహులపై ప్రభుత్వం అణచివేత చర్యలు తీసుకుంటున్నదని ఆరోపిస్తూ ఈ చర్యలను ఖండించింది. శాంతికాముకులైన పౌరులపై సంఘ వ్యతిరేకశక్తుల కార్యకలాపాలను విరసించింది.

ఈ ఉద్యమం ఆంధ్రసోదరులపైన కాదని స్పష్టంచేసింది.

యువజన కాంగ్రెస్ ఏర్పాటుకు ఉపసంఘం

తెలంగాణా యువజన కాంగ్రెస్ నిర్మాణానికి శ్రీ కె. రామచంద్రారెడ్డి కన్వీనర్‌గా 5 గురుసభ్యులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సభ్యులపేర్లు ఇవి:

శ్రీయుతులు జగన్నాథరావు ఎం. ఎల్. ఏ, గోవర్ధనరెడ్డి ఎం. ఎల్. ఏ, ఎన్. వెంకటేశం, ఎన్. లక్ష్మీనారాయణ, వై. వెంకయ్య.

శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ పరోక్షంలో ఉపాధ్యక్షుడు శ్రీ కె. రాజమల్లును అధ్యక్షుడుగా వ్యవహరించవలసినదని కార్యవర్గం కోరింది.

సమైక్యసంఘం రద్దు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: "ప్రస్తుతం మారిపోయిన పరిస్థితులదృష్ట్యా" సమైక్య సంఘం రద్దుచేయబడిందని ఉస్మానియా యూనివర్సిటీ యువజన, విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీ కె. దేవేంద్రరెడ్డి నేడు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనవలసిందని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

దీర్ఘ ఆందోళన అనంతరం రాజధానిలో అనిశ్చిత శాంతి

ఏ విధమైన సంఘటనలు లేకుండా ఆదివారం ఉదయం గడచినవైనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 29—

ఏవిధమైన ఉద్రేకపూరిత సంఘటనలు లేకుండా, ఈరోజు ఉదయం జంటనగరాలలో ప్రశాంతంగా గడిచిపోయింది.

అయితే, అక్కడక్కడ, చెదురుమదురుగా, ముఖ్యంగా అబిడ్ రోడ్డు, రాష్ట్రపతిరోడ్డు ప్రాంతాలలో మాత్రం ప్రజలు స్వల్పసంఖ్యలో గుమిగూడడం కానవచ్చింది.

నేడు జంట నగరాలలోని ప్రధానవీధులలో పోగైన జన సమూహాలను చెదరగొట్టడానికి గాను పోలీసులు 'బలప్రయోగం' జరిపారు. సికింద్రాబాద్‌లోని మార్కెట్ స్ట్రీట్‌వద్ద, హైదరాబాద్‌లోని రెండు, మూడు స్థలాలలోను పోలీసులు ఇటువంటి చర్య తీసుకోవలసి వచ్చింది.

కుత్బిగూడావద్ద పర్నీచర్‌షాపు దగ్ధం

నేటి ఉదయం కొందరు దుండగులు కుత్బిగూడావద్ద ఒక ఫర్నిచర్‌షాపుకు నిప్పు పెట్టినట్లు అగ్నిమాపక శాఖవారు తెలియజేశారు. అయితే, అగ్నిమాపక దళాలు సకాలంలో వచ్చి ఎక్కువ నష్టం కలుగకుండ మంటలను ఆర్పివేసినవి.

గత కొంది రోజులతో పోల్చి చూస్తే మొత్తంమీదా జంట నగరాలలో ప్రశాంతంగానే ఉన్నదని చెప్పవచ్చు. అయితే సికింద్రాబాద్‌లో మాత్రం ఇంకా ఉద్రిక్తత చల్లారలేదు.

ఆందోళనకారులకు కీలకస్థానంగా ఉంటున్న గాలిగూడా వద్ద పోలీసు కాపలా తీవ్రంచేసి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు.

శాంతి పునరుద్ధరణకు సమితి కృషి

హైదరాబాద్, జూన్ 28: జంట నగరాలలో శాంతిని పునరుద్ధరింప చేసేందుకు డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వానగల ప్రజా సమితి నిన్న సాయంత్రం కృషిచేసింది.

శాంతియుతంగా వుండవలసిందిగానూ, దౌర్జన్యచర్యలకు దిగవద్దని, ఎవరికీ హానిచేయ వద్దని, ఆస్తులను నష్టపరచవద్దని, మేజర్ రంగస్వామి, సమితికి చెందిన ఇతర నాయకులు వాహనాలలో సంచరిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బస్సుల రాకపోకలు

హైదరాబాద్, జూన్ 29: జంట నగరాలలో ఈ రోజు సిటీబస్సు సర్వీసులుమామూలుగానే వున్నాయి. విద్యానగర్‌కు వెళ్తూవున్న ఒక సిటీబస్సును తగుల బెట్టేందుకు ప్రయత్నము జరిగిందికాని ఆర్. టి. సి. సిబ్బంది, ప్రయాణీకులు నష్టం జరుగకుండా మంటలను ఆర్పివేశారు.

విజయవాడకు పగలుపూట మాత్రం బస్సులు వెళ్తున్నాయి.

ఆంధ్రుల నివాస ప్రాంతాల్లో శ్రీ లచ్చన్న పర్యటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: ముఖ్యమంత్రి రాజీనామా చేసిన వార్త తెలియగానే నగరంలో చెలరేగిన అరాజక పరిస్థితులవలన భీతావహులైన ఆంధ్రులకు ధైర్యం చెప్పటానికి శాసన సభలో ప్రతిపక్షనాయకుడు, స్వతంత్రపార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ గౌతులచ్చన్న నేడు శ్రీ బొజ్జం నరసింహులు, వరకాంతం గోపాలరెడ్డి, సింగంసెట్టి వెంకటస్వామి మొదలగు తెలంగాణా నాయకులతో కలిసి బారాగల్లీ కాలనీ, మలక్‌పేట, మలక్‌పేట గవర్న

(మిగతా 3 వ పేజీలో)

జమయత్ ఉలేమా కార్యవర్గ తీర్మానం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: అఖిలభారత జమాయత్ ఉల్ ఉలేమా కార్యవర్గం నేడిక్కడ అత్యవసర సమావేశం జరిపి ముఖ్యమంత్రి పదవికి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన దృష్ట్యా సమస్యా పరిష్కారానికి వివేకవంతమైన పద్ధతుల నవలంబించవలసినదని తెలంగాణా నాయకులను కోరుతూ తీర్మానించింది.

ఆవేశాలను దూరంచేసి సమస్యను సావకాశంగా పరిశీలించి, టానికి ఈ అవకాశాన్ని వినియోగించాలని కార్యవర్గం కోరింది.

చొక్కారావు కృష్ణరాయబారం !

హైదరాబాద్, జూన్ 29: నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల పక్షాన శ్రీ చొక్కారావు ఒక్కరే వుంటూ వచ్చారని, శ్రీ కృష్ణునివలె ఆయన తెలంగాణా ప్రజల తరఫున కేంద్ర నాయకులవద్ద రాయబారిగా వ్యవహరించారని, కమ్యూనిస్ట్ యల్ టాక్సెస్ శాఖకు చెందిన శ్రీ శ్రీశైలం అన్నారు.

గాంధీ భవన్‌లో నిన్న సాయంత్రం జరిగిన తెలంగాణా ఎన్. జి. ఓ. ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

గవర్నర్‌తో తెలంగాణా మంత్రుల చర్చలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: నిన్న రాజీనామాలు సమర్పించిన ఏడుగురు తెలంగాణా మంత్రులు శ్రీయుతులు జె. వి. నరసింగరావు, వి. బి. రాజా, పి. వి. నరసింహారావు, శీలంసిద్దారెడ్డి, ఇబ్రహీం అలీ అన్సారీ, కె. వి. నారాయణరెడ్డి, అరిగెరామస్వామినేటి ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్‌ని కలుసుకున్నారు.

వీరు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని గురించి గవర్నర్‌తో చర్చించినట్లువిశ్వసించబడుతున్నది.

తెలంగాణా వ్యవహారంపై రేపే నిర్ణయం

కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ప్రకటన

హుబ్లి, జూన్ 29: కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు జూలై 1 న న్యూఢిల్లీలో సమావేశం కానున్నదని, ఆరోజు తెలంగాణా భవిష్యత్ నిర్ణయం కాగలదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యస్. నిజలింగప్ప నేడిక్కడ ప్రకటించారు.

శ్రీ నిజలింగప్ప విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి క్రమశిక్షణ గల కాంగ్రెస్‌వాడగుటచే ఆయన తన రాజీనామాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కుగాక, నేరుగా తనకే పంపారని, ఆయన చర్యసరి యైనదని అన్నారు.

పూర్వ మైసూరుప్రాంతాలను సవతి తల్లి ప్రేమతో చూస్తున్నారని అసమ్మతి కాంగ్రెస్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు శ్రీ యం. వి. కృష్ణప్ప ఇటీవలచేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా శ్రీ నిజలింగప్ప ఆ ప్రకటన విచారకరమైనదన్నారు.

మద్రాస్, జూన్ 29: పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. ఎం. బెనర్జీ సెంట్రల్ స్టేట్ ఆఫ్ ఇండియా సిబ్బంది సంఘాలసమాఖ్య అధ్యక్షునిగా నేడు ఎన్నికైనారు.

జంటనగరాలలో తిరిగి కర్ఫ్యూ విధింపు

హైదరాబాద్, జూన్ 29: ముందు జాగ్రత్త కోసం నేటిరాత్రి కూడా జంట నగరాలలో కర్ఫ్యూ విధించారు.

వరసగా నేటికి మూడురోజులుగా రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం జరుగుతున్నది.

నేడు నగరంలో ఏప్రాంతంలోనూ కూడా ఎట్టి అవాంఛనీయసంఘటనలు జరిగినట్లు వార్తలు రాకపోయినప్పటికీ కొన్నిచోటలలో ఉద్రిక్త పరిస్థితి కనసాగుతూనే ఉన్నది.

రేపు రాష్ట్రపతి పాలన విధించాలన్న కోర్కెకు ప్రత్యేక దినంగా పాటించాలని, భారీఎత్తున సామూహిక సత్యాగ్రహం, రాజభవన్ వద్దకు ఊరేగింపులు జరపాలని తెలంగాణ ప్రజా సమితి తలపెట్టింది.

కర్ఫ్యూ నేటిరాత్రి 12-30 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు అమలులో ఉండగలదు.

కీ॥ శే॥ శ్రీ కే. ఎస్. ప్రకాశరావు. బి.ఏ.బి.ఎల్.

ఫోటో: శ్రీరామా కార్పొరేషన్

కీ. శే. శ్రీ కే. ఎస్. ప్రకాశరావు

మా తండ్రిగారు శ్రీ కె. ఎస్. ప్రకాశరావు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అసంఖ్యాకమైన బంధు మిత్రులను దుఃఖసాగరమున ముంచి 26—6—69 తేదీ రాజమండ్రిలో స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతించు చున్నాము. పెద్దకర్మ 6—7—69 ఆదివారము రాజమండ్రి వీరభద్రపురంలో మా స్వగృహము 'లక్ష్మీనిలయం' లో జరుగును.

కుమారులు
కే. ఎస్. రామారావు
కే ఎస్. మోహనరావు
కుమార్తె ఏ. హేమలత
అల్లుడు ఏ.ఎస్.ఎన్. ప్రసాద్
రాజమండ్రి.

ప్రకటన

OSWM TRADE MARK

ఓస్వాల్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్
లూథియానా-3.

పేరొందిన దిగువ వాటిని తయారుచేయువారు :
★ ఉన్ని బ్లాంకెట్లు ★ మఫ్లర్లు ★ ట్వీడ్స్
వెలోర్స్ ★ బ్లేజర్స్ ★ శాలువలు ★ లోహిస్ వ॥
సంతోషపూర్వకముగా ప్రకటించున దేమన

శాంతి రంకా ఏజన్సీస్
Manufacturers, representatives (Woollen & Silk mills)
2096/97 కైలాస్ మాన్షన్, సికిం దాబాద్—8 (ఏ. పి.) ఫోన్ : 76507
వారిని సోల్ సెల్లింగ్ ఏజంట్లుగా ఆంధ్రప్రదేశ్, మైసూరు, మద్రాసు రాష్ట్రములకు నియమించడమైనది.

అభిప్రాయ సేకరణ

అంబికా దర్బార్‌బత్తి వాడకపుదార్లు అయిన మా అభిమానులు ఎల్లరకు మా నమస్కారములు. ది 15—7—1969 లోగా మీయొక్క అమూల్యమయిన జవాబు కొరకై ఈ ప్రకటన చేయుటమైనది.

ప్రశ్నావళి :— తరచు పత్రికలలో వెలువడే మా ప్రకటనలవల్ల మీరు పొందిన అనుభూతిని వివరించుట (2) అంబికా దర్బార్ బత్తీలను మీరు ఎప్పటినుంచి ఉపయోగిస్తున్నారు. వాటి గురించి మీ అభిప్రాయము. (3) మీరివ్వబోవు అమూల్యమైన సలహా.

పై మూడు ప్రశ్నలకు మీరివ్వబోవు అమూల్యమయిన సమాధానములు అర టావుంకు మించకుండా 15—7—1969 లోపల మాకు చేరులాగున పంపించండి. మీయొక్క ఘనమయిన అభిప్రాయ సేకరణ నిమిత్తం ఈ ప్రకటన చేయటమయినది.

మా ప్రియమయిన అంబికా దర్బార్ బత్తీ మీకు ఎల్లప్పుడు శుభాకాంక్షలు అందిస్తూ యుంటుంది.

అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు :
అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు ఆంధ్రప్రదేశ్)



డాక్టర్ బి. పురుషోత్తం ఆంగ్లగ్రంథం ఆవిష్కరణ

గుంటూరు, జూన్ 29: డాక్టర్ బొడ్డుపల్లి పురుషోత్తం తాను తెలుగులో ప్రచురించిన 'సత్యం, శివం, సుందరమ్' అనే పద్యకావ్యాన్ని "ట్రూత్, బ్లిస్ అండ్ బ్యూటీ" అనే ఆంగ్ల పద్యకావ్యంగా రచించారు. ఈ గ్రంథాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతనాయుడు యిటీవల యిక్కడ ఆవిష్కరించారు. సభ స్థానిక రవి ట్యుటోరియల్ కళాశాలలో డాక్టర్ కె. సదాశివరావు అధ్యక్షతను జరిగింది.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సి.వి.యస్. ఎన్. స్వాగతం పలికారు. అధ్యక్షుడు, రచయిత ప్రజ్ఞాపాటవాలను ప్రశంసించారు. హిందూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వై.ఎస్. ఆర్. చంద్రన్ ఆంగ్లకావ్యం అన్నివిధాల రమణీయంగా ఉన్నదని చెబుతూ, రచయిత శ్రీ పురుషోత్తం కృషిని కొనియాడారు. డాక్టర్ సి.యస్. శాస్త్రి (అమరేంద్ర), కూడ రచయితను, గ్రంథాన్ని శ్లాఘించారు. శ్రీ ధన్ వందన సమర్పణ చేశారు. (ప్ర.ఎ)

డాక్టర్ గంగూలీ రాజీనామా

న్యూఢిల్లీ, జూన్ 29: డాక్టర్ బి. ఎన్. గంగూలీ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ పదవికి రాజీనామా ఇచ్చారు. అనారోగ్య కారణాలవల్ల తాను రాజీనామా ఇస్తున్నట్లు ఆయన తెలియ చేసారు.

అల్లరి "బంద్"
వాళ్ల నాన్న
శ్రీ గిరిజా గైడ్
తెచ్చారు!
అంతె అల్లరి "బంద్" అయింది!
"శ్రీ గిరిజా గైడ్సు"
3, 4, 5 తరగతులకు
చాల మంచివి!

ఆంధ్రప్రభ, విజయవాడ
ఏజంట్లు కావలెను
మా ఆంధ్రప్రభ దిన, సచిత్ర వారపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల స్టాండర్డు ప్రెస్ తన బాధ్యత మీద విక్రయించుటకు గుంటూరుజిల్లా నుండూరులో సెల్లింగ్ ఏజంటు కావలెను.
సర్క్యులేషన్ మేనేజరు,
ఆంధ్రప్రభ, విజయవాడ

సురాజ్‌మల్స్
న్యాయమైన వజ్రాలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు
313, నేతాజీ రోడ్,
మద్రాసు-1.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

షషనల్ ఓంక్సు 3 బాండ్ ఆల్ వర్ల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టరు వెలనరి రు 10
వాయిదాలలో ప్రతి చోటకు దొరకును.
IMPEX INDIA (A.P.V.)
P.B. 1045. Delhi-6.

చేకరీకి కావలసిన పరిశుద్ధమైన సీరు తియటి తినుబండారములు ఐసుక్రీము మొదలగు వాటికొరకు
బ్రూక్సు
సువాసన సారద్రవ్యములు
తయారుచేయువారు:
సి. & డి. బ్రూక్సు అండ్ కో.
6/105 ఇ, మాకెట్ ...
మద్రాసు-18 ఫోను: 430202

1969 లో మీ అదృష్టము
ఏదైన ఒక పుష్పం పేరును, మీ చిరునామాయును. వ్రాసిన ఒక పోస్ట్‌కార్డ్ మాత్రం పంపండి. మీకు వచ్చే 12 నెలలలో వ్యాపారంలో లాభ నష్టములు, ఉద్యోగంలో ప్రమోషను, బదిలీ, సంతానం, వివాహం సౌఖ్యం మొదలైన వివరములు, దుష్ట గ్రహ పీడలకు శాంతి విధానములతో

...టు రు 1.25పై.లకు పంపగలము. పోస్టేజి అదనం. ఒకసారి చూచిన మీకే తెలియగలదు.
PT. DEV DUTT SHASTRI
Raj Jyotshi (A.P.)
P.B. No. 86, JULLUNDUR CITY

నాయకుల విడుదలకు అవకాశం

"అసలు రాజీనామా లివ్వవలసినవారు ఆ విషయాన్నే ఆలోచించలేదు"

రాజధాని విశేషాలు:

(ఆంధ్రప్రభ ప్రత్యేక రాజకీయ విలేఖరి)

ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా ఇచ్చివేశానని ప్రకటించారు. కాంగ్రెసు సంప్రదాయం ప్రకారం వారు రాజీనామా నిర్ణయాన్ని వివరిస్తూ పార్లమెంటరీ బోర్డుకు వ్రాశారు. సరాసరి గవర్నరుకు ఎందుకు పంపలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాజీనామా ఎందుకు ఇచ్చారని మరి కొందరు అడుగుతున్నారు. రాజీనామా ఇవ్వవలసిన పరిస్థితి లేసుకు వచ్చిందని ముఖ్యమంత్రి ఎప్పుడు తెలుసుకున్నారని అందరూరు మాసాల రాజకీయ పరిణామాలను గమనించుతూ వచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు. జూన్ 27వ తేదీన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం మాత్రం చాలా ఆకస్మికంగా జరిగింది. తన నిర్ణయాన్ని ఆఖరు నిమిషం వరకూ అతి రహస్యంగానే వుంచారు. ఒక రిద్దరితో మాత్రం ఉదయం తన ఆలోచనను గురించి చర్చించారు. ఆ తరువాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పతోనూ, ఉప ప్రధాన మంత్రి శ్రీ మురార్జీ దేశాయితోను టెలిఫోన్ లోనే మాట్లాడారు. ప్రథమంగా శ్రీ నిజలింగప్పతో మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు జులై 3న ప్రధాన మంత్రి తిరిగి వస్తున్నారు. గనుక అంత వరకూ ఆగటం మంచిదని, ఈ వారం రోజులలో తొందర పడవలసిన అవసరం లేదని సలహా ఇచ్చారని కొందరంటున్నారు. తెలంగాణా మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించనున్నట్లు 26వ తేదీ రాత్రి ముఖ్యమంత్రికి తెల్పింది. ఈ విషయాన్ని కాంగ్రెసు అధ్యక్షుడికి తెలిపినట్లు, అందరూ ఒక వారం వరకూ ఎట్టి చర్య తీసుకోనిక పోవడం మంచిదని, ఈ లోగా శాంతి భద్రతలను నెలకొల్పడానికి తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు ఫలప్రదమౌతవో కూడా తెలుస్తుందని ఆయన సూచించినట్లు తెలుస్తున్నది. శ్రీ మురార్జీ దేశాయ్‌తో కూడా సంప్రదించమని ఆయన చివరి మాటగా చెప్పారు.

ఉపప్రధాని ఆలోచన

న్యూఢిల్లీలో పది రోజుల క్రితం శ్రీ మురార్జీ దేశాయ్ తెలంగాణా నాయకులతో రాజీ సంప్రతింపులు జరిపినప్పుడు శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగడం తప్పనిసరి కావచ్చుననే అభిప్రాయంలో వారు న్నారు. అయితే తెలంగాణా నాయకులు శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇచ్చినా, రాష్ట్రపతి పాలన విధించితేగాని ఆందోళనను తాత్కాలికంగా అయినా విరమించడం జరగదని పట్టుబట్టినందువల్ల శ్రీ మురార్జీ దేశాయ్ ఇక శ్రీ బ్రహ్మానంద రెడ్డి రాజీనామా ఇచ్చే ప్రసక్తి వుండదనే అభిప్రాయంలో వున్నట్లు కన్పించింది. ఆందోళనను అదుపుచేసి శాంతి భద్రతలను నెలకొల్పడానికి గట్టి చర్యలు తీసుకోవలసిందిగా ఉపప్రధాని సూచనగా చెప్పారని, ఆ సూచన మేరకు శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణా ప్రజాసమితి నాయకులను మూకుమ్మడిగా బుధవారం అరెస్టుచేశారని ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరు అంటున్నారు.

కేంద్ర నాయకుల అసంతృప్తి

తెలంగాణా ఆందోళన తీవ్రమైనప్పటి నుంచీ కేంద్ర నాయకులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి విధానాలతో కొంత అసంతృప్తిచెందినట్లు కన్పిస్తుంది. ప్రధాన మంత్రి హటాత్తుగా జూన్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ వచ్చి, బర్తరఫ్ అయిన తెలంగాణా యన్. జి. ఓ.ల సంఘాధ్యక్షుడు శ్రీ అమోస్‌తో కూడా సంప్రతింపులు జరప దలచినప్పుడు, ముఖ్యమంత్రిలో యీ అధిష్ఠాన వర్గంలో కొందరికి నమ్మకం తగ్గిందనే ప్రచారం జరిగింది. అప్పుడు శ్రీమతి ఇందిరా గాంధి, హోమ్ మంత్రి శ్రీ చవాన్‌తో మాత్రం సంప్రతించి హైదరాబాద్ రావడం వల్ల, శ్రీ బ్రహ్మానంద రెడ్డి 5వ తేదీన శ్రీ చవాన్‌కు టెలిఫోన్‌లో తన రాజీనామా సంకల్పాన్ని తెలియ చేశారు. అయితే ఆనాడు ఆయనరాజీనామా ఆలోచన ప్రధానమంత్రి హైదరాబాద్ సందర్శనకు అధిక్షేపణగానేగాని, తెలంగాణా సమస్య దృష్ట్యా కాదు.

అప్పటినుంచీ శ్రీ బ్రహ్మానందరెడ్డి "సిండికేట్"పై ఎక్కువగా ఆధారపడ్డం ప్రారంభించారు. శ్రీ చవాన్ సానుభూతిని కోల్పోవడం జరిగింది. కనుకనే కార్యవర్గ సమావేశంలో శ్రీ చవాన్, శ్రీ సంజీవయ్య ప్రతిపాదనను బలపర్చి తెలంగాణా నాయకులు ఢిల్లీ వచ్చేవరకూ ఆహ్వానాలు పంపేందుకు తోడ్పడ్డారు. శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీ నిజలింగప్ప, శ్రీ కామరాజ్ ప్రభృతులు ముఖ్యమంత్రిని సమర్థించినా అంత ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ఒకవిధమైన తటస్థ విధానాన్ని అనుసరించడం జరిగింది.

నాయకులతో సంప్రతింపులు

శ్రీ బ్రహ్మానందరెడ్డి 27వ తేదీన రాజీనామా నిర్ణయం గురించి శ్రీ నిజలింగప్పతోనూ, శ్రీ మురార్జీ దేశాయ్‌తోనూ చర్చించారేగాని, హోమ్ మంత్రి శ్రీ చవాన్‌తో సంప్రతించకపోవడం గమనించతగి వుంది. తెలంగాణా నాయకుల అరెస్టు విషయంలో కూడా శ్రీ చవాన్ శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆలోచనను పూర్తిగా సమర్థించలేదని ఢిల్లీ పత్రికలు ప్రకటించినవి. శ్రీ బ్రహ్మానందరెడ్డి బుధవారం తెలంగాణా నాయకులను అరెస్టు చేసి శుక్రవారం రాజీనామా చేయడానికి చాలా తీవ్రమైన కారణాలున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణా ప్రజాసమితి నాయకుల అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణా మంత్రులతో సంప్రతించకపోగా, అరెస్టు చేయనున్నట్లు మాటమాత్రంగా అయినా చెప్పలేదట. కొంతకాలంగా శ్రీ బ్రహ్మానందరెడ్డి వంటి ముఖ్య విషయాల్లో తెలంగాణా మంత్రులతో సంప్రతించడమే మానివేశారు. ప్రత్యేక తెలంగాణా వాదులను, శ్రీ చొక్కారావు, శ్రీ రామచంద్రారెడ్డిని కార్యవర్గం ఆహ్వానించిన సందర్భంలో శ్రీ వి. బి. రాజును కూడా ఆహ్వానించాలన్న ప్రతిపాదన రాగా ముఖ్యమంత్రి అవసరంలేదని త్రోసి వేయడం జరిగింది. మొదట్నుంచీ వేర్పాటును వ్యతిరేకిస్తున్న శ్రీ జలగం వెంగళరావును గాని, ఇతర తెలంగాణా మంత్రులను గాని ... ముఖ్యమంత్రి సూచించి యుండలేదు. తన మంత్రులలో ఇద్దరు ముగ్గురిమీద తప్ప మిగతా వారిపై ముఖ్యమంత్రికి నమ్మకం తగ్గింది. ఇది ఈ వారంలో పూర్తిగా బయటపడిపోయింది. మంత్రుల ఇష్టాగోష్ఠి సమావేశంలో రివెన్యూ మంత్రి శ్రీ వి. బి. రాజు ముఖ్యమంత్రి అయినా రాజీనామా ఇవ్వాలి, లేదా తమైనా రాజీనామా ఇవ్వాలని సూచించినప్పటినుంచీ ముఖ్యమంత్రి వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చినట్లు కన్పించింది. అలాగే రాష్ట్ర సమైక్యతకు కృషిచేస్తున్న తెలంగాణా నాయకుల వైఖరిలోనూ కొంత మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలు వేర్పాటు వాదులకు ప్రోత్సాహం ఇస్తూ, ప్రత్యేక రాష్ట్రవాదులను ... భావం వారిలో కలిగింది.

తెలంగాణా మంత్రుల ఆలోచన

ఈ పరిణామాలను నివారించడానికి ... దని శ్రీ వి. బి. రాజు ప్రభృతులు, శ్రీ చవాన్ హైదరాబాద్ వచ్చి వెళ్ళినప్పటి నుంచీ భావిస్తూ వున్నారు. ముదర రండాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతుల అరెస్టు సంగతి తమకు చెప్పకపోవడంలో, ముఖ్యమంత్రికి తమలో విశ్వాసం లేనప్పుడు మంత్రివర్గంలో వుండటం సమంజసం కాదని తెలంగాణా మంత్రులు అభిప్రాయపడి, మొత్తంగా తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించాలని గురువారం నిర్ణయించుకున్నారు. ఈ మంత్రులలోనే ఒకరు గురువారం రాత్రి ముఖ్యమంత్రికి ఈ ఆలోచనను తెలిపారనీ, అందుమీదటనే ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయునే ఈ తాజా పరిణామాలను గురించి కాంగ్రెస్ అధ్యక్షునితోనూ, ఉపప్రధానితోనూ సంప్రతించారనీ తెలుస్తున్నది. తెలంగాణా మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలను సమర్పించి వున్నా, శ్రీ గురుమూర్తి, తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేయకముందే రాజీనామా చేసినట్లు పత్రికలకు తెలియజేసి వుండకపోతే, శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణా మంత్రులతో సంప్రతింపులు జరిపి, తానే రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నందున ఈ రాజీనామా అవసరంలేదని చెప్పివుండవారేమో. తనూ, తన మంత్రిమండలి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వుండేవారేమో.

శ్రీ గురుమూర్తి రాజీనామా లేఖ తనకు రాక పూర్వమే పత్రికలవారికి వర్తమానం అందినందున, మిగతామంత్రులు అందరూ ఇలాగే చేయవచ్చునని, ముఖ్యమంత్రి. శ్రీ గురుమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12—15 గంటలకు రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లగానే, శ్రీ ఆర్. వెంకట్రామన్‌కు ఏర్పాటుచేసిన విందు పూర్తి అయి మంత్రులందరూ తిరిగి వెళ్ళిన వెంటనే తన రాజీనామా నిర్ణయాన్ని స్వయంగా గాక, జనసంబంధ శాఖద్వారా పత్రికలకు తెలియచేయడం జరిగింది.

"ఎవరుముందు"

ఈ రాజీనామాలు ఇవ్వటంలో ఎవరు ముందు అని పోటీపడినట్లు కన్పిస్తుంది. పరిశ్రమల మంత్రి శ్రీ గురుమూర్తి రాజీనామా వార్త శుక్రవారం ఉదయం 10 గంటలకే వెల్లడి అయివుండకపోతే, వారుకూడా మిగతా తెలంగాణా మంత్రులు అందరితో కలిసి రాజీనామా ఇచ్చివుంటే, ఈ రాజీనామాల ప్రహసనం శుక్రవారం గాక, శనివారం జరిగి వుండేది.

తెలంగాణా వ్యవహారాల విషయంలో లాగానే, తెలంగాణా మంత్రుల విషయంలోనూ ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు గొప్పవారైపోతారో అన్న సందేహంతో వ్యవహరించినట్లు కన్పిస్తుంది. అందువల్లనే శుక్రవారం ఉదయం 9—11 గంటల మధ్య కాంగ్రెస్ అధ్యక్షునితోనూ, ఉపప్రధానితోనూ సంప్రతించి రాజీనామా చేయడానికి నిర్ణయించినప్పటికీని, శ్రీ వెంకట్రామన్ విందుకు మంత్రులందరూ వచ్చినా వారికి తన నిర్ణయం తెలియచేయలేదు ముఖ్యమంత్రి. తెలంగాణా మంత్రులకు ఇదికూడా కొంత ఆందోళనను కల్గించింది. నిగ్రహంతో ప్రవర్తించినందువల్ల పరిస్థితులు ఈవిధంగా పరిణమించినవనే భావం వీరిలో కలిగింది.

శ్రీ రాజు ముందుచూపు

అసలు ఈ రాజీనామాల ఆలోచన నాలుగునెలల క్రితం రివెన్యూ మంత్రి శ్రీ వల్లూరి బసవరాజుకు కలిగింది. తెలంగాణా ఆందోళన పెడదారి పడుతున్న సమయంలో, ఉద్యమం శృతిలు వేయకుండా ప్రజలను నిర్మాణాత్మక పద్ధతులలో నడపేందుకు తను రాజీనామా ఇస్తానని శ్రీ రాజు ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి అందుకు సమ్మతించలేదు. ఆంధ్రప్రదేశ్ సమైక్యతలో విశ్వాసం గలవారు తెలంగాణా రక్షణల ఉద్యమ నాయకత్వం స్వీకరించి వుంటే వేర్పాటు శక్తులు ఇంత బలపడేవికావు.

గాంధి మహాత్ముడు శ్రీ రంగానుగురించి ఒకమాట అన్నారు: "ఎప్పుడు ఏ పని చేయకూడదో అప్పుడు ఆపని చేస్తారు". తెలంగాణా ఆందోళనలోనే కాదు, అంతకు ముందునుంచి కూడా శ్రీ బ్రహ్మానంద రెడ్డి అదేపనిచేస్తూ వచ్చారు. తనతో పాటు ఆయన ఆయనతోపాటు రాష్ట్ర ప్రజలు అనవసరంగా ఈ బాధలను అనుభవించవలసి వచ్చింది. తెలంగాణాలో వున్న ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ నిష్క్రమించాలని నెరస్తుతైనారు. ఒదిగి, ఒదిగివుండవలసిన దురవస్థ పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్ర మంత్రులే రాజీనామా ఇవ్వాల్సివుంది

రాజీనామాలు ఇవ్వటం అనేది వస్తే ఆరునెలల క్రితం మంత్రివర్గంనుంచి ఆంధ్రప్రాంతం మంత్రులు, వారి పదవులకు రాజీనామాలిచ్చి వైదొలగవలసి వుంది. తెలంగాణా ప్రాంతంలో పుట్టుకున్న ఆంధ్రులకు వీరు కనీస రక్షణను కూడా కల్పించలేకపోయినారు. ఆంధ్రులు వేల సంఖ్యలో తెలంగాణా ప్రాంతంనుంచి ఉన్నీ వదులుకుని వెళ్లిపోతున్న సమయంలో ఆంధ్ర ప్రాంతం మంత్రులు రాజీనామా ఇచ్చివుంటే ఆంధ్రులకు ఆత్మ గౌరవం అయినా మిగిలివుండేది. ... లేక దుష్టశక్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించలేక, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోడానికి ఇప్పుడందరూ రాజీనామాలిచ్చారు. ఇది కేవలం తప్పించుకు పోవడమేనని రాజధాని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన శుక్రవారంరాత్రి రాజధాని నగరంలో ఆంధ్రప్రాంతం వారిపై జరిగిన అఘాయిత్యాలను చూచిన వారెవ్వరూ రాష్ట్రపతి పాలన కాదుగదా, ప్రత్యేక తెలంగాణా ఏర్పడినా, అక్కడ ఆంధ్రప్రాంతంవారు తలెత్తుకు తిరగ గలరని అనుకోవడంలేదు. తెలంగాణా ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంవారు చివరిమనిషివరకూ వెళ్ళిగాని కొన్నివర్గాల్లో ఆంధ్రులపై కలిగిన ద్వేష భావం తొలగదనిపిస్తుంది. కొందరు రాజకీయ నాయకులు ప్రారంభించిన శ్రీ బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకోద్యమం ఆంధ్ర వ్యతిరేకోద్యమానికి సహాయం లభించింది.

తెలంగాణా మంత్రుల భవిష్యత్తు

రాజీనామాచేసిన తెలంగాణామంత్రులు తెలంగాణా ప్రజలమధ్యకి ఇప్పటికి పోకలుగుతారో ఎవరూ చెప్పలేరు. వ్యక్తిగత ద్వేషంతో కొందరు వీరి రాజీనామాలను అవహేళనచేశారు. వీరి ఉద్దేశ్యాలను శంకించి, ప్రజలలో వీరిపై అనుమానాలను కల్గించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయుల్లో కూడా ఇంతటి నైతిక పతనం ఇదివరకు ఎన్నడూ సంభవించలేదు.

రాజకీయరంగంలో వచ్చిన ఈ తీవ్ర పరిణామాల ప్రభావం తెలంగాణా ఆందోళనపై కన్పించదు. ప్రజాసమితి వర్గాలు రాష్ట్రపతి పాలన ఏర్పడేవరకూ ఆందోళనసాగించడానికే నిశ్చయించినవి. రాష్ట్రపతి పరిపాలన ఏర్పడితే రాష్ట్ర విభజన తప్పదనే భావం ఇక్కడి రాజకీయ వర్గాల్లో ప్రబలంగా వుంది. వెంటనే తెలంగాణా నుంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే సమైక్యవాదుల ప్రాబల్యం పెరుగుతుందనీ, ఇప్పటి రాజకీయ పరిస్థితులలో మితవాదికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుందనీ ప్రత్యేక రాష్ట్రవాదుల భయం. ఇప్పటికే తెలంగాణా శాసనసభ్యులలో "మెజారిటీ" సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే సుముఖంగా వున్నారు. అది గ్రహించే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్రవాదిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వాదించారు.

ఇప్పటి తెలంగాణా మంత్రులలో ఎవర్ని ఎన్నుకోరాదనీ, వారెవ్వరూ తెలంగాణా ప్రజలకు సమ్మతంకాదని ప్రచారం ప్రారంభమైంది. ఆ దృష్టితోనే వారి రాజీనామాలను ఆహ్వానించటం జరుగింది.

రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకత

అధిష్ఠానవర్గం రాష్ట్రపతి పాలనకు సమ్మతించే పక్షంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకే అంగీకరించి శ్రీ బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాన్ని ఇలాగేవుంచి విభజన తతంగం ప్రారంభించడం మంచిదనే అభిప్రాయం ఇక్కడ ఏర్పడింది. రాష్ట్ర సమైక్యత నిలిచే పక్షంలోనే శ్రీ బ్రహ్మానందరెడ్డి వైదొలగడం అవసరం కానిచ్చుసుగాని, రాష్ట్ర విభజన జరిగే పక్షంలో ఆయన వైదొలగవలసిన అవసరంలేదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

ఇప్పటికే అధిష్ఠాన వర్గం అరాచక శక్తులకు కొంత వరకు లొంగిపోయింది. ఇక రాష్ట్రపతి పాలనకుకూడా ఏకీభవిస్తే పూర్తిగా లొంగిపోయినట్లు అవుతుంది. రాష్ట్రపతి పాలనను మొత్తం రాష్ట్రంపై విధించడం అనవసరం కూడా. కొన్ని వర్గాలను తృప్తి పరచడానికి ప్రజాస్వామ్యాన్ని బలి ఇవ్వడం సమర్థనీయం గాదు. పార్లమెంటరీ బోర్డు మంగళవారం తీసుకునే నిర్ణయం అత్యంత ప్రధానమైనది. ఈ నిర్ణయం మీద ఆంధ్ర ... కూడాఆధారపడి వుంటుంది.

ఈ వారం నాయకుల విడుదలకు అవకాశం

నిర్బంధంలో వున్న ప్రజాసమితి నాయకులను జులై మొదటివారంలో విడుదల చేసే అవకాశంవుంది. పార్లమెంటరీ బోర్డు జులై 1న నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణా నాయకులతో చర్చలు జరుపవలసిన అవసరం లేదు. కాగా జులై 6వ తేదీన జరిగే శాసనసభల కాంగ్రెసు పక్షసమావేశంలో పాల్గొనేందుకు వీలుగా వీరందర్నీ విడుదల చేయవచ్చును. ఈలోగా విధ్వంస చర్యలను, దౌర్జన్యాన్ని విరమించవలసిందిగా కొందరు నాయకులు చేస్తున్న విజ్ఞాపనల ఫలితం కూడా తెలుస్తుంది. ఉద్యమాన్ని నాయకులు ఎంతవరకు అదుపు చేయకలుగుతారో, ముఖ్యమంత్రి రాజీనామావల్ల పరిస్థితులలో ఎంత మార్పు వచ్చిందీ కూడా అధిష్ఠానవర్గం గ్రహించ కలుగుతుంది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రపతిపాలనకు అంత సుముఖంగా వున్నట్లు కన్పించడు. ఏమాత్రం వీలున్నా జులై 6న కొత్త నాయకుని ఎన్నిక జరిపించాలనే వారు నిశ్చయించుకున్నారు. కనుక నాయకుని ఎన్నికలో అందరూ పాల్గొనేందుకు వీలుగా నిర్బంధంలో వున్న వారిని 2, 3 తేదీలలో విడుదల చేయవచ్చును.

అంతరిక్ష మార్గంలో వానరరాజు భూప్రదక్షిణ

కేప్‌కెనెడి, ఫ్లోరిడా, జూన్ 29 : భార రహిత స్థితిలో దీర్ఘ కాలం ఉంటే, దాని ప్రభావం ఎట్టిదో తెలుసుకోడానికి యునైటెడ్ స్టేట్స్ వ్యవస్థీకరణలో ఏర్పాటుచేసిన బానీ అనే ఒక వానర రాజును భూమి చుట్టూ, రోదసీనౌకలో 30 రోజులు ఒక ఉపగ్రహంలో ప్రదక్షిణం చేయడానికి నిన్న రాత్రి ప్రయోగించారు.

ఈ వానరానికి చుక్క నైరాన్ కేంద్రం తొడిగారు. రోదసీ యంత్రకుల వెల్పు లెక్కించారు. 1500 పౌనులు బరువుగల రోదసీ నౌకలో 14 పౌనుల బరువుగల ఈ వానర రాజును కూచబెట్టి, రోదసీ నౌకను అంతరిక్షమార్గంలోకి పరిభారు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 8 గంటల 46 నిముషాలకు ఒక రాకెట్ సహాయంతో, రోదసీనౌక అంతరిక్షపథంలోకి దూసుకుపోయింది. ఆకాశాన్ని కొన్ని పరిదల పైకెత్తి ... చేస్తూ రాకెట్ ఊర్ధ్వముఖంగా ఆరోహణం చేసింది.



'ఏం సార్... పుస్తకాల షాపు పెట్టారా?....'
'లేదయ్యాబాబూ! మా అమ్మాయి... క్లాసు పుస్తకాలు .... కొని తీసుకు వెళ్తున్నా!!....'

విశాఖ జింక్ ఫ్యాక్టరీ స్థాపనపై పోలెండ్ బృందంతో చర్చలు

విశాఖపట్నం, జూన్ 29: విశాఖపట్నంలో జింకు ఫ్యాక్టరీ నిర్మాణావకాశాలను, ఇక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించటానికై పోలెండ్ నిపుణుల బృందం ఇక్కడకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి అన్ని వివరాలతో తమ నివేదికను నాలుగు నెలలలో సమర్పించవల్సిందని కేంద్ర రసాయన, పెట్రోలియం విషయాల స్టేట్ మంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావు కోరారు. సాధారణంగా ఈ నివేదిక సమర్పణకు బృందానికి ఎనిమిది నెలలు పడుతుంది.

భువనేశ్వర్‌నుండి నిన్న ఇక్కడకు వచ్చిన శ్రీ జగన్నాథరావు పోలెండ్ ప్రతినిధివర్గంతో గంటసేపు చర్చలు జరిపారు. హైదరాబాద్ నుండి ఈ బృందంతోపాటు వచ్చిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రఘునాథ్ సింగ్, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ లథియా, కేంద్ర గనులమంత్రిత్వశాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ కృష్ణన్, భారత ప్రభుత్వ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ వి. సి. జైన్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల జాయింటు డైరెక్టరు శ్రీ కె. సి.రావు కూడా మంత్రి శ్రీ జగన్నాథరావును కలుసుకున్నారు.

ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇక్కడ గల సౌకర్యాల విషయంలో ఈ ప్రతినిధివర్గం పూర్తిగా సంతృప్తి చెందినదని శ్రీ జగన్నాథరావుచెప్పారు. కోరమండల్ ఎరువుల ఫ్యాక్టరీకి, భారత్ హెవీ ప్లేట్, వెస్సెల్స్ ఫ్యాక్టరీకి మధ్య ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ స్థాపన జరుగుతుందని. గనుక అవసరమైన పారిశ్రామిక వాతావరణం వున్నదని ఆయన అన్నారు.

రు. 10 కోట్ల వ్యయంతో నిర్మింపబడే ఈ ఫ్యాక్టరీ ప్రారంభదశలో సంవత్సరానికి 30,000 టన్నుల ఉత్పత్తి శక్తి కల్గిఉంటుందని ఆయన చెప్పారు. ఈ పథకం నివేదికను [illegible] వెంటనే అవసరమైన ... చర్యలు చేయబడతవని ఆయన అన్నారు. (ప్ర.వి.)

పోలిష్ ప్రతినిధివర్గం నివేదిక సమర్పించనున్నది.

ఇక్కడ రెండు రోజులపాటు వున్న ... సభ్యులు ... నేటి ... హైదరాబాదుకు బయలుదేరి వెళ్లింది. ఇక్కడనుంచి ... ఒక సభ్యుడు ఇక్కడ జింక్‌ఫ్యాక్టరీ స్థాపనకు ... అనుకూలంగా ఉందని సూచించారు.

ఒరిస్సాలో కాంగ్రెస్ ప్రత్యక్ష చర్య

మిశ్రమ ప్రభుత్వాన్ని తొలగించాలని

భువనేశ్వర్, జూన్ 29: ఒరిస్సాలో ప్రస్తుత మిశ్రమ ప్రభుత్వాన్ని తొలగించడానికి ప్రత్యక్ష చర్య ప్రారంభించాలని ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం నిర్ణయించింది.

మిశ్రమ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని, అధికారాన్ని కోల్పోయినదని, కార్యవర్గం పేర్కొన్నది.

ఈ ప్రత్యక్ష చర్య సరిగ్గా ఏ రూపంలో ఉండాలో అతి త్వరలో నిర్ణయించనున్నట్లు పార్టీ ప్రతినిధి ఒకరు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

బోరాబదూర్‌లో ప్రధాని ఇందిర

జకార్తా, జూన్ 29: భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి మధ్య జావాలోని బ్రహ్మాండమైన బోరాబదూర్ ఆలయాన్ని సందర్శించి, ఇండోనేషియా శిల్ప కళా సంపదను కొనియాడారు.

భోగ్ జకార్తా జిల్లా అధినేత ప్రిన్స్ ప్రకుఆలామ్ వెంటరాగా ప్రధాని నిన్న బోరాబదూర్ వచ్చారు.

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారని ప్రధాని ప్రశ్నించగా జావా చక్రవర్తి మహాన్ విహిత 9వ శతాబ్దిలో నిర్మించారని ఆమెకు తెలిపారు.

దీనికి ఈపేరు "బోరో" "ఆరామము" అనే సంస్కృతపదంనుంచి 'బదూర్' (కొండ) అనే జావాపదం నుంచి వచ్చిందని శ్రీమతి గాంధి తెలిపారు.

రైలు ప్రమాదాలపట్ల మంత్రి ఆందోళన

న్యూఢిల్లీ, జూన్ 29: దాదాపు ప్రతిరోజూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, రైలు ప్రయాణంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందనీ కేంద్ర రైల్వేమంత్రి శ్రీ రామ్‌సుభాగ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రయాణాన్ని భద్రతకలదిగా, ప్రజలకు క్షేమకరంగా, ఉండే విధంగా చూడవల్సిందని ప్రథమ శ్రేణి రైల్వే అధికారుల అసోసియేషన్ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ శ్రీ రామ్‌సుభాగ్‌సింగ్ అధికారులను కోరారు.

రైళ్ళు రాక పోకలు సకాలంలో జరిగేవిధంగా చూడవల్సిన ఆవశ్యకతను గురించి కూడా

సూయజ్ వద్ద తిరిగి సంఘర్షణ

[illegible] పోవపునా గల్రాత్రి, నేటి ఉదయం జరిగిన సంఘర్షణలలో ఇద్దరు ఇజ్రేలీ సైనికులు గాయపడినట్లు సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.

సూయజ్ కాల్వకు ... ఈజిప్ట్ ... తీవ్ర నష్టం కలిగించినట్లు ఆయన చెప్పారు.

పోలిష్‌బృందం సంతృప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జూన్ 29: విశాఖలో రు 10 కోట్ల వ్యయంతో జింక్‌శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలించే నిమిత్తం ఇక్కడకు వచ్చిన పోలిష్ నిపుణుల బృందం ఫ్యాక్టరీ స్థలాన్ని సందర్శించి ఇక్కడ లభించే సౌకర్యాలను పరిశీలించిపూర్తిగా సంతృప్తి చెందింది.

ఫ్యాక్టరీకై కేటాయించిన 500 ఎకరాల స్థలాన్ని పరిశీలించి, రోజు ఈ ఫ్యాక్టరీకి 25 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేయబడగలదని తెలిసి బృందం హర్షం ప్రకటించింది. ఫ్యాక్టరీని విస్తరించిన తర్వాత కూడా ఈ నీరు సరిపడగలదని బృందానికి స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుచ్ఛక్తిని చేరువలో వున్న గాజువాక సబ్‌స్టేషనునుండి సప్లయి చేస్తారు.

ఈ ఫ్యాక్టరీకి అవసరమైన ఖనిజాన్ని విశాఖరేవు దిగుమతిచేసుకోగలదని పోర్టు ట్రాఫిక్ మేనేజర్ శ్రీ ఆర్. శ్రీనివాసన్ చెప్పారు. ఆగ్నేయ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ కిషన్‌చంద్ర ఫ్యాక్టరీ సరుకుల రవాణాకు అవసరమైన రైల్వే వ్యాగను సదుపాయాలు కల్పించగలమని హామీ యిచ్చారు. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తిచేసే సల్ఫ్యూరిక్‌ఆసిడ్‌ను ఎలా వినియోగించాలన్నది సమస్యగా ఉన్నది. కోరమండల్ ఎరువుల ఫ్యాక్టరీని విస్తృతపరచినట్లయితేగాని లేదా రెండవ ఎరువుల కర్మాగారాన్ని విశాఖలో నెలకొల్పినట్లయితే ఈ సల్ఫ్యూరిక్ ఆసిడ్‌ను సద్వినియోగపర్చుకోవచ్చు. ఈ సమస్య కూడా పరిష్కరింపబడగలదు కావున విశాఖలో జింకు శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎట్టి ఆటంకం ఉండదు. ఈ ప్రతినిధివర్గం కలెక్టర్ శ్రీ పి.ఎల్. శివరామ్, జాయింట్ కలెక్టరు శ్రీ ఎస్. ఆర్. గోవిందరాజన్, పరిశ్రమల డిప్యూటీ డైరెక్టరు శ్రీ కె.ఎల్. నరసింహారావు, శ్రీ కిషన్‌చంద్ర, శ్రీ ఆర్. శ్రీనివాసన్ ప్రభృతులను కలుసుకొని కోరమండల్ ఎరువుల ఫ్యాక్టరీని రైల్వేమార్షలింగ్ యార్డును, రేవును సందర్శించింది. అన్ని సౌకర్యాలు ఉన్నందున విశాఖలోనే జింకుశుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పవలసినదిగా మున్సిపల్ చైర్మన్ శ్రీ జి.వి. రమణ కోరారు.

కేంద్ర పెట్రోలియం, రసాయనాలు, గనులు, ఖనిజాలశాఖ స్టేట్ మంత్రి శ్రీ ఆర్. జగన్నాథరావు నిన్న సాయంత్రం సర్క్యూట్‌హౌస్‌లో పోలిష్ ప్రతినిధి వర్గంతో జింకు ఫ్యాక్టరీ ఏర్పాటును గూర్చి చర్చించారు.

ఈ ప్రతినిధివర్గం జింకుశుద్ధి ప్రాజెక్టుపై సమగ్రమైన నివేదికను తయారు చేయవలసి యున్నది.

జింక్‌ఫ్యాక్టరీ తథ్యం

విశాఖపట్నం, జూన్ 29 : విశాఖలో జింక్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అనుకూలంగా

వడగాల్పులవల్ల 84 మంది మృతి

... జూన్ 29: మధ్యప్రదేశ్‌లో ... గత వారంలో వడగాల్పుల ఫలితంగా 84 మంది మరణించినట్లు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి నిన్న తెలియ జేశారు.

సాగర్ ఆయకట్టు అభివృద్ధిపై ప్రపంచబ్యాంక్ బృందానికి నివేదిక

నల్లగొండజిల్లా సహకారశాఖ అధికారుల సమర్పణ

కోదాడు, జూన్ 29 : నాగార్జునసాగరు ఆయకట్టు అభివృద్ధికి సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా సహకారశాఖ అధికారులు, ఇటీవల ప్రపంచబ్యాంకి బృందము పర్యటించిన సందర్భమున ఒక నివేదికను సమర్పించారు. తరతరాలుగా ఊసర క్షేత్రాలలో ఆశించిన మేరకు ఫలితాలు లభించక నిట్టూర్పులు విడిచే నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడెము, హుజూరునగరు తాలూకా రైతాంగమునకు నాగార్జునసాగరము ఒకఆశాజ్యోతి. నాగార్జునసాగరు అమృత వాహినులు ఈ తాలూకాలలో ప్రవహింపజొచ్చిన తరువాత రైతులలో నూతన చైతన్యము, పెల్లుబికియున్నట్లుగా పేర్కొన్నారు. పంట్రెండు మాసాలలో నిండుగా ఒక పంటకూ నోచుకోని రైతులు నేడు ఆయకట్టు ప్రాంతములందు రెండు, మూడు పంటలకు ఉవ్విళ్లూరుతున్న సంగతి ఊరూర, వాడవాడలా కనుపిస్తున్నది. భారతదేశంలో నదీలోయ ప్రాజెక్టులందు మున్నెన్నడూ కనుపించని అపూర్వమైన అభివృద్ధి, ఆయకట్టుకు నీరు వదలగనే ఈ నాగార్జునసాగర ప్రాంతమందు కనుపించినట్టుగను, ఈ అభివృద్ధిని అనేక దేశీయ, విదేశీయ బృందములు పర్యటించి, కనుగొని చూసినట్టుగా సహకారశాఖవారు పేర్కొన్నారు.

జలాల సద్వినియోగమునకు ప్రజలు, శాశ్వత సేటీవరకు కలిగిన భూములయందు వ్యవసాయ పండించాలనే కాంక్ష రైతులందు ప్రబలముగా నుండి, ప్రపంచబ్యాంకి బృందము వారు రైతులతో ఆయకట్టు అభివృద్ధిని గురించి చర్చించినపుడు అనేకులైన రైతులు ఈ అభిప్రాయమును వెల్లడి చేశారు. ఈ కాంక్ష ఇటీవలి రైతుల మొండదనమును నిదర్శనము.

మిర్యాలగూడెము తాలూకాలో 87,000 ఎకరాలకు నీరు అందించాలని ప్రథమంగ లక్ష్యమును నిర్ణయించినపుడు, రైతులు నూతనోత్సాహముతో ముందుకు వచ్చి, వ్యవసాయశాఖ వారి యాంత్రిక సహాయమును పొందారు. భూమితనఖా బ్యాంకినుండి ప్రథమ సంవత్సరములోనే 47,357 ఎకరాల మేరకు ఋణమును పొంది అభివృద్ధి చేశారు. మిర్యాలగూడెము భూమితనఖా బ్యాంకు రైతులకు మొదటివాయిదాగా రు.88,93,200—లు, రెండవ వాయిదాయందు రు. 54,54,879. అప్పుగా పొందారు. ఎటువంటి యాంత్రిక సహాయము లేకుండానే ఈ తాలూకాలో రైతులు 39,756 ఎకరములను చేసుకొని జలాలను వినియోగించుకొన్న ఉదంతము అభినందనీయము. హుజూరునగరు తాలూకాలో ఇప్పటివరకు రైతులు రు. 41,71,946— అప్పుగా పొందారు. బుల్‌డోజర్ల అవసరము ఎక్కువగా వుండి ట్రాక్టర్ల అవసరము నానాటికి ఎక్కువగుచున్నది. విశాలమైన భూకమతాలు కలిగిన రైతులు ట్రాక్టర్ల కొనుగోలుకు సిద్ధముగా నున్నారు. చిన్నకారు రైతులు ఎక్కువ మేరలో ఆర్థిక సహాయము ఆకాంక్షిస్తున్నారు. కొద్ది కమతము కలిగిన రైతులు భూమి అభివృద్ధి కొరకే గాకుండా, ఎద్దుల కొనుగోలుకొరకు ఆర్థిక సహాయము అడిగిన విషయము ప్రభుత్వము ఇటీవల ఆమోదించింది. ఈ జులై నుండి హుజూరునగరు తాలూకాలో 11 నుండి 13 ఉప కాలువల క్రింద అదనముగా నీరు అందించుటకు ప్రభుత్వము నిర్ణయించింది. హుజూరునగరు పరిసర గ్రామాలందు 50,871 ఎకరాలు, కోదాడు పంచాయతీ సమితియందు 43 గ్రామాలలో 76,349 ఎకరాలు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పరిసర గ్రామాలలో 2411 ఎకరాలకు నీరు అందించడానికి ప్రయత్నము జరుగుచున్నది. ప్రాజెక్టు అధికారులు, కంట్రాక్టర్లు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖా మంత్రి డాక్టరు కె. యల్. రావు ఇటీవల తన పర్యటనయందు కార్యక్రమ పరిలన సమీక్షించారు. హుజూరునగరు భూమి తనఖా బ్యాంకు ఉద్యోగులు గ్రామ గ్రామాలలో పర్యటించి రైతులనుండి ఋణము సకాలములో పొందడానికి వీలుగా, తగిన సలహా నిస్తూ, వినతిపత్రములు సేకరిస్తున్నారు. ఇప్పటికి 285 మంది రైతులు రు. 5,70,000—లు మేరకు ఋణము కోరుతున్నట్లుగా తెలిసింది.

ఎట్టి వైపరీత్యాలు, సంక్షోభాలు లేకుండా కార్యక్రమము సాగగలదని, ఆశించినట్లుగా ఫలితాలు చేకూరగలవని, ప్రభుత్వాధికారులు విశ్వాసమును, ప్రజల ప్రగాఢ నమ్మకమును వారు తమ నివేదికలో ఉదహరించారు. (ప్ర.వి.)

పన్నుల విధింపు చట్టాల సవరణ బిల్లు

పార్లమెంటు వచ్చే సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు మురార్జీ వెల్లడి

కలకత్తా, జూన్ 29 : సుంకాల చట్టాల సవరణ బిల్లును పార్లమెంటు వచ్చే సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ నిన్న ఇక్కడ ప్రత్యక్ష పన్నుల సలహా సంఘ సమావేశంలో వెల్లడించారు. బిల్లు ప్రవేశపెట్టిన తరువాత, బిల్లును సెలెక్టు కమిటీకి నివేదించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ సవరణ చట్టంలో ఆదాయం పన్ను చట్టాన్ని సులభీకృతం చేయడానికి వివిధ అవకాశాలు ఉన్నవని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ, జూన్ 29 : గురునానక్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించడానికి గురునానక్ సంస్మరణ సంస్థ నిర్ణయించింది.

12 అడుగుల పొడవు నాగరాజు

తిరువూరు, జూన్ 29: నెల్లియాంపాకం స్టేటుకు చెందిన ఒక వేస్త్రీ పడమటి కనుములలో ఒక 12 అడుగుల పొడవుగల సర్పరాజును సజీవంగా పట్టుకుని తిరువూరు జంతు ప్రదర్శన శాలకు చేర్చారు. ఈ తాచుపాము నల్లని శరీరంపై తెల్లని చుక్కలు భయంగొలుపు తున్నవి. ప్రస్తుతం ఈ నాగరాజును ఒక గాజు పెట్టెలో ఉంచారు.

బెల్గాం, జూన్ 29: ప్రఖ్యాత కంటి వైద్యుడు డాక్టర్ మోడి జూన్ 30న ఇరాన్ వెళ్ళ నున్నారు.

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

వైద్య రిజిష్ట్రేషను: పంజాబు బోర్డులో హోమియోపతి డాక్టర్ రిజిష్ట్రేషను గురించి ఉచిత బోగట్టాకు వ్రాయుడి
Punjab Academy Fazilka (Punjab)

''సాల్ ఫోనా'' రక్తశుద్ధి మందు

దీర్ఘకాల జీర్ణమేహము, కురుపులు, నల్లరాగి రంగు మచ్చలు, తిమ్మెర్లు, గజచర్మము, కరిమేహము, శోభిమచ్చలు హరించును. కేటలాగు ఉచితం. సీసా రు 10— పోస్టేజీరు2— చరకాశ్రమం, లక్ష్మీనగర్, విజయవాడ—3.

ప్రకటనలు

మావద్ద సేల్సుమెన్‌గా పనిచేసిన శ్రీ డి. వి. బ్రహ్మారావు ది. 1—6—69 వ తేదీనుండి మా సర్వీసులో లేరు. మా ఖాతాదారులందరు మాకు ఇవ్వవలసిన బాకీలు మాకు నేరుగా పంపవలెను. అన్యథా జరిగిన యెడల మేము బాధ్యులముకాము.

ప్రకాశ్ ట్రేడింగ్ కంపెనీ
విజయవాడ—1.

అమ్మకము

మైసూరు రాష్ట్రంలో ఆదర్శమైన కాఫీ మండలంలో కాఫీ, వరి, నారింజ, కలిగి పూర్తిగా సునంపుటితమైన 360 యకరముల ఎస్టేటు అమ్మకమునకుకలదు. వివరములకు బాక్సు నం. 2594 కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3

విజయవాడ గాంధీనగరంలో వాసమైన రైస్ మిల్లు ఎదురుగా సుమారు 500 గజముల స్థలము ఇందలి డాబా యిల్లు, షెడ్లు వగైరా అమ్మకమునకు గలదు. వివరములకు శ్రీ వేణుగోపాల టర్నింగ్ వర్క్సు గాంధీనగరం విజయవాడ—3 ఫోన్: నెం. 4139.

అనంతనగర్—ఇండ్ల ప్లాట్లు

విజయవాడ రింగ్ రోడ్డుమీద పాలిటెక్నిక్, మేరీస్టెల్లా, లయోలా కళాశాలలకు, ఆటోనగర్‌కు అతి సమీపమున మేమునిర్మించుకొంటున్న అనంతనగర్ కాలనీలో కొద్దిప్లాట్లు కలవు. వివరములకు ఆర్గనైజర్ బి. వి. రామసుబ్బారావు, ..., విజయవాడ—6 (ఫోన్ నెం:6958).

వివిధ స్కీములక్రింద మోడి మెషినులు.

మొదట డబ్బు చెల్లించకుండ, నిడు సం. ల కాలంలో తీర్చునట్లు, నెలసరి, మూడు నెలలకు, అర్థ సం.రం. సాలుసరి వాయిదాలమీద, ఆస్తి తనఖా లేకుండ, బ్యాంకు రేటు వడ్డీమీద, స్వంతపూచీలేకుండ, వడ్డీలేకుండ, సీరు ఆర్డినర్సా సొమ్ము చెల్లించేట్లు, బార్టర్ మీద మెషిన్లు, లేతులు, వెల్డింగు ట్రాన్సు ఫార్మర్లు, డ్రిల్లింగ్, గ్రైండర్లు, ప్రింటింగ్, కటింగ్, బాండ్‌సా శ్రేష్టమైనవి. చౌకగా లభించును. వేలాది మెషిన్లు దక్షిణ ఇండియా అంతటా పిండ్ల పర్యంతం పనిచేస్తున్నవి. 5 సం.లు గ్యారంటీ. ఉచిత ప్రదర్శన—వెంటనే డెలివరీ.

MODIAGENCY,
28/A/1, Post Office Street,
Madras-1.

పాలసీ పోయినది

జీవిత భీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(1956 జీవితభీమా కార్పొరేషన్ అక్టు క్రింద స్థాపితము)
డివిజనల్ ఆఫీసు మచిలీపట్నం.

శ్రీ ప్రత్తిపాటి సీతాపతిరావు జీవితముపై ఎల్. ఐ. సి. ఆఫ్ ఇండియా జారీ చేసిన సం. 12933854 గల పాలసీ పోయిన కారణమున ఈ తేదీ నుండి ఒక నెలలోపుగా ఎట్టి అభ్యంతరములు మా వద్ద దాఖలు కానిచో డూప్లికేటు పాలసీ జారీచేయ బడునని ఈ నోటీసు యివ్వడమైనది.
మచిలీపట్నం. (సం) ఎం రామారావు
30—6—69 డివిజనల్ మేనేజరు.

టెండరు నోటీసులు

ధర్మవరం మునిసిపాలిటి

1969—70వ సం. నకు ఈ క్రింద కనుపరచిన పనులకు మరియు వస్తువులు సప్లయి చేయుటకు సీలు వేసిన టెండర్లు 10—7—69 తేది సాయంత్రం 4గంటల లోపల తీసుకోబడును. టెండరు డాక్యుమెంటు ఒక్కొక్కటికి 1—02 చెల్లించిపొందవచ్చును.
1. అచ్చు మరియు బైండింగు పనులు.
2. స్టేషనరీ సామానులు.
3. పబ్లిక్ హెల్త్ వర్క్సు మరియు ఫుట్ ఆడిట్ ప్రేమస్ సామానులు, సబ్బులు మరియు కొబ్బరినూనె.
4. సైట్ సాయిల్ ప్రమ్ములు.
5. ట్రాక్టరుకు కావలసిన నూనెలు, గ్రీసు వగైరా.
(సం) ఎం. ఎస్. శర్మ,
మునిసిపల్ సెక్రటరీ.
18—6—69. ధర్మవరము.

ఎడ్యుకేషనల్

స్టేషన్‌మాష్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచితవివరములకు విద్యార్థులు తెలుపుడు.
N.T.T. College (Recognised)
Suryaraopet, Vijayawada-2.

10 వ తరగతి విద్యార్థులకు సదవకాశము

పామర్రు కృష్ణాజిల్లాలోగల విద్యా వనము నందు బాలబాలికలకు ప్రత్యేక సౌకర్యములతో మెట్రిక్ తరగతులు ప్రారంభించబడినవి. నమర్థులగు ఉపాధ్యాయులచే శిక్షణ, శుభ్రత గల హాస్టలు వసతి సౌకర్యములు. ఆరోగ్యము, శరీరవ్యాయామము దినము చక్కటి కార్యక్రమములను రూపొందించి చక్కటి ఉన్నత విద్య గరపుటయే మా ప్రత్యేకత. తరగతులు ప్రారంభించబడినవి: వివరములకు:20పై. స్టాంపుతో ఈ దిగువ చిరునామాకు పంపిన ప్రాస్పెక్టసు పంపబడును.
ఇట్లు
ఆర్గనైజరు.
విద్యావనం పామర్రుపోస్టు కృష్ణాజిల్లా.

జూనియర్ హిందీపండిట్ ట్రైనింగ్ కాలేజీ మధిర ఖమ్మం జిల్లా (ఆం. ప్ర.)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారి జూనియర్ హిందీ పండిట్ (ట్రెయినింగ్ కోర్సు ది 17—7—69 నుండి ప్రారంభించబడును. హైదరాబాదువారి ''భూషణ'' బొంబాయి వారి ''భాషారత్న'' ద. భా. హిం. ప్రచార సభవారి ''విశారద'' దేవఘర్‌వారి ''భూషణ'' పరీక్షలలో ఉత్తీర్ణులైనవారు జులై 12 లోపల దరఖాస్తులు దిగువ చిరునామాకు పంపుకొనవలయును. తెలంగాణాలో హిందీ ట్రైనింగ్ పొందక హిందీ పండితులుగా పనిచేయుచున్నవారు కూడా చేరవచ్చును.
కె. స్వామ్రాజ్యం, ప్రిన్సిపాల్
కేరాఫ్ శ్రీ గడ్డమణుగు నరసింహారావు, పాట్ని శ్రీరాములు వీధి
మధిర, ఖమ్మం (జిల్లా).

స్త్రీహా సాంకేతిక విద్యానిలయం మారీస్‌పేట తెనాలి. (పినపాడు మద్రాస్ గేట్ల మధ్య) (బాలికలకు మాత్రమే ప్రవేశము.)

క్రాఫ్టు పరీక్షలు హైయ్యరు లోయరు డిప్లమో కోర్సులకు గవర్నమెంటు పరీక్షలకు విద్యార్థినులకు ప్రవేశము. మంచి శిక్షణ. వసతిగృహము కలదు. సీట్లు పరిమితము. ... దరఖాస్తులు పంపవలెను. చదువు వివరములు పూర్తి పేరు, తండ్రిపేరు, పూర్తి ఎడ్రస్సుతో వారి సర్టిఫికెట్ల ట్రూకాపీలు పంపవలయును. 3—7—69 లోపలఅప్లికేషన్స్ చేరవలయును.
హెడ్ మిస్ట్రెస్ అండ్ కరస్పాండెంటు.

చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హైస్కూలు బుట్టయ్యపేట — మచిలీపట్టణం.

క్రింది దిగువ ఉద్యోగములకు పూర్తి అర్హతలుగల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు కరస్పాండెంటుకు ది. 15—7—69 తేదీలోగా అందేటట్లు పంపుకొనవలెను. ఒక కాపీ కృష్ణాజిల్లా డి. ఇ. ఒ. గారికి పంపుకొనవలెను.
1. ప్రధానోపాధ్యాయుడు
B.A., B.Ed., (Mathes & English) ఎక్స్‌పీరియన్స్ చెప్పు ప్యాస్సై ఉండవలెను.
2. సోషల్ స్టడీస్
B.Ed., (B.A. B.Ed; English & social studies)
3. క్రాఫ్టు కం డ్రాయింగ్ (Toy making నందు (ప్రభుత్వమువారి సర్టిఫికెట్టు ఉండవలెను.)
4. P.E.T. lower (3 సం. అనుభవం ఉండవలెను.)
CORRESPONDENT.

ప్రకటనలు

వరట్‌ప్లయ్ (VARATPLY) (శ్రేష్టమైన అస్సాం ప్లయ్‌వుడ్—టిన్ సుకియా పరట్ టింబర్ అస్సాం (ప్రైవేట్) లిమిటెడ్ ఉత్పత్తి. ఆంధ్రరాష్ట్రానికి డిస్ట్రిబ్యూటర్లు కావలెను. షోరూం, గోడౌన్, సేల్సు ఉద్యోగ బృందం, సబ్ ఏజెన్సీఏర్పాట్లు వగైరా వంటి తగినన్ని వసతులలో స్టాకులో కనీసము రు 20,000పెట్టుబడిపెట్ట గలవారే దిగువ సోల్ సెల్లింగ్ ఏజంట్లకు వ్రాయండి.
Prakash Plywood Agency,
56, Chittaranjan Avenue
CALCUTTA-12

ఆంధ్ర క్రిస్టియన్‌కాలేజి అండ్ పి. సి. ఈవినింగ్ కాలేజి, గుంటూరు.

మా లోగడ ప్రకటనకు పాక్షిక సవరణగా యిందు మూలమున తెలియ పరచునదేమనగా సీనియర్ తరగతులు సహా అన్ని తరగతులకు బోధన 16—7—69 నుంచి ప్రారంభమగును.

అయినా ఈ కాలములోను అన్ని పని రోజులలోను అడ్మిషనుల నిమిత్తం ఉ 9గం.నుంచి మ. 12—30 వరకు కాలేజి తెరచిపుండబడగును.

కాలేజి హాస్టల్సు 15—7—69 తేదీ తిరిగి ప్రారంభమగును.
(సం) ఎం. జి. తాపస్
ప్రిన్సిపాల్.

శక్తిమన్ ఆయిల్ ఇంజన్

తక్కావికి ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించినది
5/6 హా. ప. 650 ఆర్. పి. ఎం.
8 హా. ప. 850 ఆర్. పి. ఎం.



జిల్లావారి డిస్ట్రిబ్యూటర్లు కావలెను
తయారు చేసినవారు:
OVERSEAS ENGINEERS
Dhebarbhai Road, Opp: Municipal Office, RAJKOT (Gujarat)

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

200 అకర్షణీయమైన డిజైనులలో, నార్విష్ కోటింగ్ యివ్వబడినమా అందమైన బొమ్మల 1970 క్యాలెండర్లకు ఆర్డర్లు పొందుటకై ఏజెంట్లు కావలెను వార్నిష్ కోటింగు యివ్వబడిన యీ చిత్రములతో సాటిరాగల చిత్రము వేరేలేవు. అనుకూలమైన కమిషన్ గలదు. వివరములకు: **THERES CALENDARS, P.B. No. 157, SIVAKASI**

1970 కాలెండరకు ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. ఆకర్షణీయమైన కమిషన్ వివరములకు వ్రాయండి.
The Coronation Litho Works, Sivakasi.

మా మల్టికలర్ పిక్చర్లకు క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరించుటకు మంచి కమిషన్ మీద ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.
THE CHAMPION LITHO PRESS, Post Box No. 184, SIVAKASI.

కావలెను

లూథరన్ హైస్కూలు, అగర్తిపాలెం నర్సాపురం తాలూకా ప. గో. జిల్లా.

యీ దిగువ ఉద్యోగములకు పూర్తి అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ... వారికి ది 5 జులై 69 తేదీలోగా చేరులాగున దరఖాస్తులు కోరబడుచున్నవి.
1. హెడ్మాష్టరు—హెడ్మాష్టరు చెప్పు లోయిర్ బి. ఎ. బి. ఇడి— 1
2. 2 గ్రేడు తెలుగు పండితుడు— 1
కరస్పాండెంటు.

జైపూర్ మెటల్సుఅండ్ ఎలెక్ట్రికల్స్‌లిమిటెడ్ రైల్వే స్టేషన్ సమీపమున, జైపూర్.

నైపుణ్యంగల డై—మేకర్స్ కావలెను. వివిధ రైపుల (పెనటూల్సు / బేక్‌లైట్ టూల్సు, ప్రెజర్ డై కాస్టింగు డైస్, జిగ్స్, ఫిక్చర్సు తయారీలో కనీసము 5—7 సంవత్సరముల అనుభవముతో ఫిట్టింగు పనిలో ఐ టి ఐ ట్రెయిండు అయివుండవలెను. స్కిల్డు మెషినిస్టు: ఆయా బ్రాంచిలో కనీసము 4—5సంవత్సరముల అనుభవముతో మిల్లింగ్ టర్నింగు / గ్రైండింగ్ / జిగ్ బోరింగు పనిలో ఐ టి ఐ ట్రేడ్ సర్టిఫికెటు కలిగి వుండవలెను. కావలసిన జీతం తెలుపుతూ పూర్తి వివరములతో దరఖాస్తులను పది రోజులలోపల పర్సనల్ ఆఫీసరుకు పంపండి.

క్రసినము ఎస్. ఎస్. ఎల్. సి. అర్హతతో కమర్షియల్, బ్యాంకింగ్ అర్హతలు గల గుమస్తా కావలెను. పేరొందిన హైస్కూలులో పది సంవత్సరముల అనుభవము గలవారికి ప్రాధాన్యం యివ్వడమగును. దరఖాస్తులు పంపుతూ ది. 7—7—69 మ. 12 గం. కు. ఇంటర్వ్యూకు హాజరు కావలెను.
జె. శివరామ ప్రసాద్ బి. ఏ.
కరెస్పాండెంట్
వై. ఆర్. హైస్కూలు పరుచూరు.

మా సిల్కు కాటన్ జంపఖానాలు పక్కదుప్పట్లకు ఆర్డర్లు బుక్ చేయుటకు కమిషన్ ఏజంట్లు కావలెను. మంచి రేట్లు. వివరములకు: శ్రీ పళ్లి టెక్స్‌టైల్స్, భవాని పోస్టు, వయా ఈరోడ్.

ఒక ఎస్.పి. బోర్ రివాల్వరు కావలెను. పూర్తి వివరములతో దయచేసి దిగువ అడ్రసుకు వ్రాయండి. శ్రీ మంగలదాస్ వి. తక్కర్, పో. బా. నం. 64, గుంటూరు—1 (ఏ.పి.)

ఒక టిన్ స్మిత్ 3 వ ఫారం ప్యాసై పేరొందిన యింజనీరింగ్ సంస్థలో 5 సం. లు అనుభవము కలిగియున్న వారు కావలెను. సులభమైన మెకానికల్ డ్రాయింగులు చదువగలిగి అన్నివిధములైన టిన్‌స్మిత్ పనులున్ను గ్యాస్ వెల్డింగ్, సోల్డరింగ్, బ్రేజింగ్ చేయగలిగి వుండవలెను. వయస్సు: 30 సం.ల లోపు వుండవలెను.

10—7—69 లోగా దిగువ అడ్రసుకు దరఖాస్తులు పంపండి.
చీఫ్‌ఫ్యాక్టరీ యింజనీర్, ఐ.ఎల్.టి.డి. కంపెనీ లిమిటెడ్, చీరాల.

చౌటుప్పల పోలీసు స్టేషన్‌వద్ద ధర్నా

130 మంది అరెస్టు

చౌటుప్పల, జూన్ 29: నల్గొండజిల్లా చౌటుప్పల గ్రామంలో జూన్ 28వతేదీన బాలురతో సహా ప్రజలంతా 'తెలంగాణా జిందాబాద్', 'ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం' తెలంగాణా నాయకులైన శ్రీ కొండాలక్ష్మణ్ ప్రభృతులను విడుదల చేయాలని నినాదాలిస్తూ గ్రామ వీధుల్లో పూరేగింపు జరిపారు. ఈ ఊరేగింపుకు శ్రీ పాలడుగు బిక్షపతి, శ్రీ పి. అనంతరెడ్డి, శ్రీ ఎం. రంగయ్య నాయకత్వం వహించారు. వీరంతా చౌటుప్పల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా జరుపగా మొత్తం 130 మంది అరెస్టు చేయ బడ్డారు.

నకిరేకల్‌లో ప్రజా సమితిశాఖ ఏర్పాటు

నకిరేకల్, జూన్ 29: నకిరేకల్ బ్లాక్‌లోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచులు, యువక సభ్యులతో సహా సుమారు 600 మంది కార్యకర్తలు జూన్ 24 వ తేదీన నకిరేకల్‌లో సమావేశమై బ్లాకు మొత్తానికి సంబంధించిన తెలంగాణా ప్రజా సమితి శాఖను స్థాపించారు.

రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరుతూ కమిటి తీర్మానించింది. ఈ క్రిందివారితో ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నికైంది.

అధ్యక్షుడు: శ్రీ ఎం. శంకరరెడ్డి, ఉపాధ్యక్షుడు: శ్రీ కె. మధుసూదనరెడ్డి, ప్రధాన కార్యదర్శి: శ్రీ సి. గురవరెడ్డి, ఉపకార్యదర్శి: శ్రీ ఎం. ఎ. ... కోశాధికారి శ్రీ టి. శంకరయ్య, శ్రీయుతులు ఎ. సంతోషరెడ్డి, పి. ఎల్లయ్య, దొంతి వెంకట్రామయ్య, కె. జనార్ధనరెడ్డి, చిన్నపరెడ్డి పాలువాయి అచ్చయ్య సభ్యులు.

32 మంది సత్యాగ్రహుల నిర్బంధం

ప్రత్యేక తెలంగాణా ఆందోళన కారులైన సత్యాగ్రహులు సుమారు 200 మంది జూన్ 24 వ నకిరేకల్ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి సమ్మెజరిపి నిల్చిపోయే వాహనాలకు అంతరాయం కలిగించారు. అనంతరం పోలీసు స్టేషనుకు పోయి సబ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి 32 మంది సత్యాగ్రహులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంలోనే అక్కడ గుమిగూడిన ఆందోళనకారులైన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ సందర్భంలో ఒకరికి తలపగిలి, పరిస్థితి అంత ... కొందరికి కూడా గాయాలు తగిలాయి.

ఈలాటి చర్యలపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ జూన్ 25 న నిరసన దినంగా నకిరేకల్లో సమితి అంతటా సంపూర్ణ హర్తాల్ జరిగింది.

4 వ రోజు సత్యాగ్రహంలో 13 మంది నిర్బంధం

ప్రత్యేకతెలంగాణాఏర్పాటును సమర్థిస్తూ జూన్ 27వ తేదీ అనగా నాలుగవరోజునకూడా సత్యాగ్రహం జరిగింది. సత్యాగ్రహులు, ఆనాడు శాంతియుతంగా పూరేగింపు చేసి, జాతీయ రహదారిపై బైఠాయింపుచేసి, వాహనాలకు అంతరాయం కలిగించిన సందర్భంలో నకిరేకల్ ప్రజాసమితి కార్యదర్శి శ్రీ సి. దశరథరెడ్డితో సహా 13 మంది సత్యాగ్రహులను స్థానిక పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆరోజున పట్టణంలోని దుకాణాలు మూసివేయబడ్డాయి.

ఇబ్రహీంపట్టణంలో ఊరేగింపు

హైదరాబాద్, జూన్ 29: శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ఇచ్చినందుకు సంతోషంగా ఇబ్రహీం పట్టణంలోని ప్రజలు నిన్న ఒకఊరేగింపు జరిపారు. ఈ సందర్భంలో జరిగిన ఒక బహిరంగసభలో సమితి నాయకులను విడుదలకు విజ్ఞప్తి చేస్తూ తీర్మానించడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రానికి దారి తీసేవిధంగా రాష్ట్రపతి పాలనను విధించాలని కూడా తీర్మానించడం జరిగింది.

అరెస్టులను ఖండిస్తూ తీర్మానం

హైదరాబాద్, జూన్ 29: స్టేట్ టీచర్స్ యూనియన్ సిరిసిల్లశాఖ నిన్న శ్రీ కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశమై డాక్టర్ చెన్నారెడ్డి, లక్ష్మణ్ బాపూజీ, తదితర ప్రజాసమితి నాయకుల అరెస్టులను ఖండిస్తూ తీర్మానం చేసింది. స్టేట్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు శ్రీ జి. శ్రీధర్, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీ డి. మల్లేశం ఈ సమావేశంలో ప్రసంగించారు.

శ్రీ ఎ. రామలింగం ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: సికింద్రాబాద్ వెండి, బంగారు వర్తకుల సంఘం కార్యదర్శి శ్రీ ఎ. రామలింగం ఇలా వ్రాస్తున్నారు:

కత్తగా ఏర్పాటుఅయి, శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ అధ్యక్షుడుగా ఉన్న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్ష పదవికి శ్రీ గురుమూర్తి పేరు నేను సమర్థించినట్లు ఆంధ్రప్రభలో వెలువడిన వార్త ఏమాత్రం నిజం కాదు.

నేను అటువంటి ప్రకటన ఏమీచేయలేదు. ఎవరో కొందరు దుండగులు నాపేర ఆలాంటి ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నది.''

ముఖ్యమంత్రి రాజీనామాపై విద్యార్థి సంక్షేమ సంఘం హర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణా విద్యార్థి సంక్షేమ సంఘం నిన్న ఇక్కడ సమావేశం జరిపి ముఖ్యమంత్రి రాజీనామాను హర్షించింది.

మామూలు పరిస్థితి ఏర్పడుతున్న దృష్ట్యా కళాశాలలు సత్వరమే తెరిచే విషయం పరిశీలించవలసినదని ఈ సంఘం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

ఎక్కువమంది విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాందోళనలో పాల్గొనలేదని స్పష్టంచేస్తూ, ప్రస్తుతావకాశాన్ని విద్యార్థులు వివేకంతో బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఈ సంఘం విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది.

శ్రీ జిన్నుమల్లారెడ్డివ్యాఖ్య

హైదరాబాద్, జూన్ 29: ముఖ్యమంత్రి రాజీనామా చాలా తెలివైన చర్య అని శ్రీ జిన్ను మల్లారెడ్డి, శ్రీ సిహెచ్. సత్యనారాయణరావులు అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణా సమస్యను వెంటనే తెల్చిపేరల నివారించక రాదు. ... వేసే పద్ధతి దేశం మొత్తానికి హాని కలిగించడమేకాకుండా, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల శ్రేయస్సు నాశనంచేస్తుందనివారు హెచ్చరించారు.

ప్రత్యేకతెలంగాణాకోసం శాంతియుతంగా పోరాటం జరిపావని చెప్పడానికి దిగి వచ్చిని వారు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.

'ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి'

కేంద్రానికి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 29: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామాతో వచ్చిన సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రాష్ట్రపతి పాలన విధించి, ప్రత్యేక తెలంగాణా ఏర్పడాలన్న ప్రజల కోర్కెను తీర్చాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ వి. సత్యనారాయణరెడ్డి నేడు తెలియజేశారు. ప్రస్తుత ఆందోళన సామూహిక ఉద్యమం అని ఇప్పుడు స్పష్టమైనదని ఈఅభ్యర్థనను కేంద్రం అంగీకరించి తీరాలని ఆయన అన్నారు. ఈ సదవకాశాన్ని కేంద్రం జారవిడుచుకుంటే అది ఆత్మహత్యా సదృశమేగాక, అవాంఛనీయ వాతావరణాన్ని కూడా సృష్టిస్తుందని ఆయన అన్నారు.

సత్వర పరిష్కారం శ్రీ హెడా హెచ్చరిక

న్యూఢిల్లీ, జూన్ 29: తెలంగాణా సమస్యను ఒక పక్షంలోగా పరిష్కరించక పోయినట్లయితే ప్రజావాక దోరణులు ప్రబలగలవని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శ్రీ హరిశ్చంద్ర హెడా ఇక్కడ హెచ్చరించారు.

ముఖ్యమంత్రి వైదొలగినట్లయితే, గవర్నర్ రాష్ట్రపతి పాలనను విధించినట్లయితే అక్కడ శాంతి పునరుద్ధరితం కాగలదని శ్రీ హెడా అన్నారు.

తెలంగాణాకు జరిగిన ''అన్యాయాలను'' గురించి ఆయన ప్రస్తావిస్తూ 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణా ఆంధ్రుల 'కాలనీ' గా మారిపోగలదన్న భయాన్ని వెలిబుచ్చిందని వెల్లడించారు. శ్రీ హెడా ప్రత్యేక తెలంగాణా కోరుతున్న ప్రతినిధి వర్గానికి అప్పట్లో నాయకత్వం వహించి వున్నారు.

శ్రీ పున్నయ్యశాస్త్రి వ్యాఖ్య

గుంటూరు, జూన్ 29: ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు తన పదవికి రాజీనామా చేయడం, అనుమతికోసం కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డువారికి వ్రాయడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదని గుంటూరు జిల్లా ఆంధ్ర మహాసభ కార్యదర్శి శ్రీ జి. వి. పున్నయ్యశాస్త్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతలను అదుపులోనికి తెచ్చుటకై వారు తీసుకుంటున్న చర్యలు తృప్తికరంగా వున్నవనుకున్నందువేళ శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు కోరిన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నివ్వటం అనుచితమైన చర్య. ఒకవేళ శ్రీ బ్రహ్మానందరెడ్డిగారి రాజీనామా ఆమోదమైనచో, ... హింసాకాండకు ప్రోత్సహించినవారికి బెదిరింపులకు లొంగినట్లుగా, ... నిరూపించబడుతుందని ఆయన అన్నారు.

★ డయానా ★



రోలింగ్ షట్టర్సు, గ్రిల్సు

దిగువ వాటితో విశిష్టమైనవి:
* నాణ్యత, సామగ్రి
* డిజైను, నిర్మాణము
* మన్నిక, యిబ్బందిలేకుండ పనిచేయుట
* అమ్మకములు తరువాత నమ్మకమైన సర్వీసు

20 సంవత్సరములుగా నమ్మకమైన పేరు
డయానా రోలింగ్ షట్టర్సు (మద్రాసు)
167 వాల్‌టాక్సురోడ్, మద్రాసు—1
ఫోన్: 24082/83.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
సాంకేతిక విద్యాశాఖ
విజయవాడలో 4 సం. ల పార్టుటైం ఏ. ఎం. ఐ. ఇ. కోర్సులకు ప్రవేశము
నోటిఫికేషను

1. విజయవాడ. గవర్నమెంటు పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ యింజనీరింగులో 4 సం.ల పార్టుటైం ఏ.ఎం.ఐ.ఇ. కోర్సులకు అడ్మిషను నిమిత్తం నిర్ణీత ఫారములో దరఖాస్తులు ప్రిన్సిపాలుకు 10—7—69 వరకు చేరులాగున కోరడమైనది.

2. అర్హతలు:

నివాసము: ఆంధ్రప్రదేశ్ స్టేట్ యుద్యోగ నివాసస్థులు మాత్రమే ప్రవేశమునకు అర్హులు. వారు ఫలానా స్థలం నేటివులని క్లెయిము చేస్తున్న తాలూకా తహశీలుదారి నుంచి గాని, వదరు నియోజకవర్గమునకు చెందిన ఎం.ఎల్.ఏ. లేదా ఎం.ఎల్.సి. నుంచిగాని నిర్ణీత ఫారములో నేటివిటీ సర్టిఫికెట్లు చూపించవలెను.

3. వయస్సు, విద్యార్హతలు:

(ఏ) అడ్మిషనుకు వయఃపరిమితి లేదు.

(బి) అభ్యర్థులు దిగువ అర్హతలు కలిగి వుండవలెను.

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ యింజనీర్సు (ఇండియా) అసోసియేట్‌షిప్ పరీక్ష ప్యాసై వుండవలెను.

లేదా

లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీతో ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా ఇంటర్మీడియట్ పరీక్ష.

లేదా

ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 3 సం.ల బాచలర్ డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం పరీక్ష ప్యాసై వుండవలెను. అయితే అట్టి అభ్యర్థి ప్రీయూనివర్సిటీ లేదా హయ్యర్‌సెకండరీ పరీక్ష లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీతో ప్యాసై వుండవలెను.

లేదా

ఇంజనీరింగులో ప్రీ—ప్రొఫెషనల్ పరీక్ష లేదా ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా యింజనీరింగులో 5 సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సు మొదట పంవత్సరం పరీక్ష ప్యాసు.

లేదా

దిగువ దేనిలోనైనా డిప్లమా.

ఆంధ్రప్రదేశ్, స్టేట్‌బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్, మెకానికల్ యింజనీరింగులో సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్, ఆటోమొబైల్, మైనింగ్ అండ్ 4 సం.ల. శాండ్‌విచ్‌కోర్సు, లేదా దానికి సమానమైనది.

4. ఎంట్రెన్సు పరీక్ష:

ఒక యూనివర్సిటీ పాత ఇంటర్మీడియేట్ స్టాండర్డు, లేదా 3 సం.ల. డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం స్టాండర్డు, లేదా యింజనీరింగులో ప్రీ-ప్రొఫెషనల్ కోర్సు లేదా యింజనీరింగులో 5 సం.ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీకోర్సు మొదటి సం.రం. దిగువ సబ్జెక్టులలో అర్హులైన అభ్యర్థులకు అందరికీ ఎంట్రెన్సు పరీక్ష వుండును.

(1) ఇంగ్లీషు (3) లెక్కలు
(2) ఫిజిక్సు (4) కెమిస్ట్రీ

పరీక్ష తేదీ విజయవాడ, గవర్నమెంటు పాలిటెక్నిక్ ప్రిన్సిపాలుచే తెలియజేయబడగును. ఎంట్రెన్సు పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ప్రాతిపదిక మీద ఒక్కొక్క సబ్జెక్టులో 35% అంతకుపైన మార్కులు వచ్చిన వారి ప్రతిభజాబితా తయారుచేసి, షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు రిజర్వుచేసిన సీట్లకు లోబడి, ఖచ్చితంగా ప్రతిభ దిగువ ఆర్డరు ప్రకారం సెలెక్షను చేయడమగును.

5. అభ్యర్థులు రు 5— రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవలెను. సదరు సొమ్ము గవర్నమెంటు ట్రెజరీలో దిగువ చూపిన అకౌంటు హెడ్ క్రింద చెల్లించవలెను. లేదా ప్రిన్సిపాల్ పేర ఎండార్సు చేసిన క్రాస్డు ఇండియన్ పోస్టల్‌ఆర్డరు దరఖాస్తు ఫారములో జతపరిచి విజయవాడ, గవర్నమెంటు పాలిటెక్నిక్, ప్రిన్సిపాలుకు దాఖలు చేయవలెను.

6. ఒక్కొక్క దరఖాస్తు ఫారం ఖరీదు రు 1—సదరు సొమ్ము ప్రిన్సిపాల్ పేర ఎండార్సు చేసిన క్రాస్డు ఇండియన్ పోస్టల్‌ఆర్డరు ద్వారా గాని దిగువ హెడ్ క్రింద గవర్నమెంటు ట్రెజరీలో చెల్లించి ...
"XXII—Education—E Technical Education—(a) Fees and other receipts —Government Technical Institutions".
పోస్టేజి స్టాంపులు అంగీకరించరు. క్రాసుచేసిన ఇండియన్ పోస్టల్‌ఆర్డరు 9—6—69 పూర్వం తేదీ కలిగివుండకూడదు. దరఖాస్తు ఫారము కొరకు పంపుకొను ఒక్కొక్క రిక్వెజిషనుతో స్వంత అడ్రసు వ్రాసి, 65పై.ల పోస్టేజి స్టాంపులు అంటించిన 23×10 సెం.మీ. సైజు కవరు జతపరచవలెను.

7. ఇంకను ఏమైనా యితర వివరములు, రుసుముల వివరములు కావలసినచో అభ్యర్థులు విజయవాడ, గవర్నమెంటు పాలిటెక్నిక్ ప్రిన్సిపాలు నుండి పొందవచ్చును.

సక్రమంగా పూర్తి చేసిన దరఖాస్తులు 10—7—69 వరకు విజయవాడ, గవర్నమెంటు పాలిటెక్నిక్ ప్రిన్సిపాలుకు చేరునట్లు పంపవలెను. ఆలస్యమైన తరగతుల విద్యార్థులకు రిజర్వేషనులు లేవు.

హైదర్‌గూడ. డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్,
హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.

తక్కువ కూలింగుతో మీకు కలిగే నష్టమును లాభముగా మార్చుకొనుటకు
టెక్సన్స్ హీట్ ఎక్స్‌చేంజర్స్

టెక్సన్స్ వారి హెచ్చు సామర్థ్యమైన కూలింగ్ విధానము ఎంతో కఠినమైన అంతర్జాతీయ ప్రమాణములకు మించి ఉండేలా పెట్టబడినవి మరియు నియమిత టెస్ట్‌లకు 100% తట్టుకోగలిగేలా పరీక్షచేయబడినవి. టెక్సన్స్‌వారు లఘు పరిశ్రమ మరియు భారీ పరిశ్రమలలో ఉపయోగమునకు అవసరమైన అన్ని ఆకారములు, సైజులు మరియు మిశ్రమ రకముల ఆయిల్ కూలర్స్, ఇంటర్ కూలర్స్ మరియు ఆఫ్టర్ కూలర్స్‌నే కాక ఎయిర్-కూల్డ్ ఆయిల్ ఇంజన్స్, కంప్రెసర్స్ మరియు మెరీన్ ఇంజనులను తయారుచేస్తున్నారు.

స్టాండర్డ్ గ్యారేజ్, మోది చేంబర్స్, బొంబాయి 4.
మీకు కావలసిన విడి భాగములను అందచేయుటకు ఎదురుచూస్తుంది.

ఇతర టెక్సన్స్ తయారీలుకూడా ఎంతో హెచ్చు అయిన అంతర్జాతీయ ప్రమాణములకు మించినట్లు తయారుచేయబడినవి:



టెక్సన్స్ ప్రైవేట్ లిమిటెడ్
కోల్‌షెట్ రోడ్, థానా.
మోటారు వాహనములకు సంబంధించిన విడి భాగములకు భారతదేశములో పెద్ద తయారీదారులు మరియు ఎగుమతిదారులు.

everest/418/TPL

ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణా విద్యార్థి సంఘం చర్చ

హైదరాబాద్, జూన్ 29: నేడిక్కడ సమావేశమైన తెలంగాణా విద్యార్థి కార్యాచరణ సంఘం తెలంగాణాలోని ప్రస్తుతపరిస్థితిని గూర్చి చర్చించారు.

రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టి, విద్యాసంస్థలకు తిరిగి వెళ్ళడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలని సంఘం కేంద్రాన్ని అభ్యర్థించింది.

రాష్ట్రపతి పాలన అనంతరం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకై అభిప్రాయ సేకరణను కేంద్రం నిర్వహించాలని వారన్నారు.

తమ ఆందోళనకు ముఖ్యమంత్రి రాజీనామాకు సంబంధమేలేదని, ముఖ్యమంత్రి జనవరిలోనే రాజీనామాచేసి ఉండవలసిందని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు.

కళాశాలలు తెరవడానికి సిండికేట్ నిర్ణయిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంఘం సభ్యులు యూనివర్సిటీ అధికారులను హెచ్చరించారు.

ప్రత్యేక తెలంగాణా లక్ష్యాన్ని సాధించే వరకు తమ తరగతులకు హాజరు కారాదని విద్యార్థులు నిర్ణయించారని వారుతెలిపారు.

మల్లిఖార్జున్ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణా నాయకత్వానికై ఎగబడరాదని నేడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లిఖార్జున్ తెలంగాణా శాసన సభ్యులకు ఒక హెచ్చరిక చేశారు. ముఖ్యమంత్రి కావడానికై తెలంగాణా శాసన సభ్యులెవరూ ముందుకు రాకూడదని ఆయన అన్నారు.

''తెలంగాణానుండి ఎవరూ కూడా ముఖ్యమంత్రి అవడానికి అవకాశాన్ని ప్రజలు కల్పించరాదని, అధికారదాహం, స్వార్థంతో నిండిన ప్రజా ప్రతినిధుల పీడన ప్రజల ఆశయాలు సాధించడం జరిగిదని ఆయన అన్నారు.

రాష్ట్రపతి పాలన ప్రకటించేవరకు విద్యార్థులు విద్యాసంస్థలకు హాజరుకారాదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రాజీనామా సమస్యను పరిష్కరించదు

విద్యార్థి కార్యాచరణ సంఘంసభ్యుల ప్రకటన

హైదరాబాద్, జూన్ 29:— ముఖ్యమంత్రి రాజీనామా సమస్యను పరిష్కరించదని, విద్యార్థుల ఆందోళన తీవ్రతరం చేయడం జరుగుతుందని విద్యార్థి కార్యాచరణసంఘం సభ్యులు శ్రీయుతులు కె. ఎస్. ఆజమ్సిన్, మధుసూదనరెడ్డి, ఎస్. ఏ. ఖద్దూస్, బి. ప్రతాపరెడ్డి 28న ప్రకటనలో పేర్కొన్నారు.

నాయకులను విడుదల చేయవలసిందిగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

శ్రీ సౌమ్యనామ సంవత్సర

అధిక ఆషాఢ బహుళ పాడ్యమి
1969, జూన్ 30 సోమవారం
పాడ్యమి రా 11—32
పూ. షా రా 10—50 వరకు
వర్జ్యం ని. 9-37ను 11—06 వరకు

గ్రహబలం

1-7-69 మంగళవారం

అధిక ఆషాఢ బహుళ విదియ. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు వర్జ్యం, ముహూర్తములు విడచి సాధారణ ప్రయాణములు నూతన వృత్తి స్వీకారం, ఇళ్ళు మారుట చేయవచ్చును—

మేషం: సాహస కార్యక్రమాలు, పెద్దలకు సంతానవర్గ విరోధం, అనారోగ్యాలు, సంఘ గౌరవం, కార్యసిద్ధి, వృత్తిలో అనుకూలాలు.

వృషభం: స్థిరాస్తిమూలకఆదాయం, కుటుంబ సౌఖ్యం, వృత్తి ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్ఠలు, వ్యయాధిక్యత.

మిథునం: ఇంట అనారోగ్య బాధలు, సాహసంతో కూడిన కార్యక్రమాలలో వ్యత్యాసాలు, ఋణాల వత్తిడి, వృత్తిలో స్వల్పాదాయం, త్రిప్పట, శ్రమ. ఆర్ద్ర వారికి మెలకువ మంచిది.

కర్కాటకం: ఆడంబరపు ఖర్చులు, బయట గౌరవాదరాలు, కుటుంబంలో చికాకులు, మాటలు నోటు పోనివ్వకండి. వృత్తిలో శ్రమ, అనారోగ్య సూచన.

సింహం: అనుకూలమయిన రోజు. మీ తేజస్సు కీర్తి పదారు వన్నె బంగారంవలె ప్రకాశిస్తాయి. కానిపనిలేదు. ఆర్థికంగా ప్రోత్సాహంవుంటుంది. విజయం సిద్ధిస్తుంది.

కన్య: వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో అధికారం, శ్రమానంతర కార్యసాధన, సంఘగౌరవం, అధికారవర్గ అనుకూలత, వ్యవహార లావాదేవీలు. శుభ — పుణ్య కార్యాలోచనలు.

తుల: అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారానుకూలత. ఆర్థిక యోగం, పేరు ప్రతిష్ఠలు విద్యా వ్యాసంగం. కార్యసాధన, తీవ్రాలోచనలచే నిద్రాభంగం.

వృశ్చికం: అనుకూలమైన రోజు కాకపోవచ్చు. అనారోగ్యం, ఆహార విహారాలు కలుషితం కావచ్చును. మెలకువ మంచిది. వృత్తిలో అస్థిరత. ఋణపీడ, సాధారణమయిన పనులు ఆగవు.

ధనుస్సు: మీ కార్యక్రమాలలో నిలకడ వుండదు. అయినా పలుకుబడితో కొన్ని పనులు సాధిస్తారు. కళత్ర వర్గానుకూలత, సంఘ గౌరవం. మృష్టాన్న భోజనం.

మకరం: వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులకు మీపేరు చెపితే హడల్, ఋణాల విషయాలు కావచ్చు. ఆరోగ్యం మాత్రం కాపాడుకోండి.

కుంభం: కళత్ర ఆరోగ్యం బాగుండదు. ప్రయాణాల తొందరలుంటాయి. త్రిప్పట, శ్రమ హెచ్చుగా వుండవచ్చు.

మీనం: ఇంట అనారోగ్యాలున్నా ఋణ బాధలున్నా, శత్రుత్వాలున్నా ప్రత్యక్షసులువ ... కావు. విద్యా వ్యాసంగం — ... వ్యాపారాయుక్తం.

తక్షణమే రాష్ట్రపతి పాలన అవసరం

శ్రీమతి ఈశ్వరీబాయి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రరూపం తాలుస్తున్న ఈ తుది ఘడియలో ఆలస్యంలేకుండా తక్షణమే విధిగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడం అవసరమని తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షురాలు శ్రీమతి జె. ఈశ్వరీబాయి ఎం. ఎల్. ఏ., నేడిక్కడ ఒక ప్రకటనలో తెలియజేశారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి తన రాజీనామాను 'డొంకతిరుగుడు' వ్యవహారంగా కాంగ్రెస్ అధ్యక్షునికి పంపడానికి బదులు నేరుగా గవర్నర్‌కు అందజేసి ఉంటే ఘనంగా ఉండేదని ఆమె అన్నారు.

''మారుతున్న పరిస్థితులదృష్ట్యాను, మిగిలిన ఏడుగురు తెలంగాణా మంత్రులు రాజీనామా చేయడం దృష్ట్యాను వాటిని ఆమోదించి, ముఖ్యమంత్రిని సాధ్యమైనంత త్వరలో వైదొలగమని చెప్పడం గవర్నర్ విధ్యుక్త ధర్మం. తెలంగాణా ప్రజలతోసహా ఇప్పుడు రాష్ట్ర పరిపాలన 8 మంది ఆంధ్ర మంత్రుల చేతుల్లో ఉన్నది. ఒకటిన్నర కోట్ల తెలంగాణా ప్రజలపై ఆంధ్రుల పాలనను తెలంగాణావారు సహించరు.

ఉపప్రధాని వెంటనే జోక్యం కలిగించుకుని, మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి ఒక నిర్ణయం తీసుకోడం అవసరం'' అన్నారు శ్రీమతి ఈశ్వరీబాయి.

పి.యు.సి.లో ప్రవేశానికి గడువు పొడిగింపు

విజయవాడ ప్రభుత్వకాలేజి ప్రిన్సిపాల్ ప్రకటన

విజయవాడ, జూన్ 29: విజయవాడలోని ఎస్. ఆర్. ఆర్. అండ్ సి. వి. ఆర్. ప్రభుత్వ కళాశాలలో పి. యు.సి. కోర్సులో అభ్యర్థుల ప్రవేశానికి దరఖాస్తులు తీసుకునే గడువు జూన్ 30 నుంచి జులై 10వతేదీ వరకు పొడిగింపబడినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నిన్న ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. పి.శాల విద్యార్థులకు మార్కుల జాబితాలు ఇంకను అందని కారణంగా ఈ విధంగా గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులు తీసుకునే గడువు విషయంలో ఎట్టి మార్పు లేదని కూడా ఆయన అన్నారు.

ఇండియాకు సమష్టి మార్కెట్ దేశాల గోధుమల సహాయం

లక్సెంబర్గ్, జూన్ 29: 80 వేల టన్నుల గోధుమలను ఇండియాకు సరఫరా చేయడానికై భారతదేశం, సమష్టిమార్కెట్ దేశాలమధ్య ఒడంబడిక కుదిరింది. భారత రాయబారి శ్రీ టి. స్వామినాథన్, లక్సెంబర్గ్ విదేశాంగమంత్రి గాస్టన్‌థార్న్ ఒడంబడికపై సంతకాలుచేశారు.

ఒడంబడిక అనుసరించి, పశ్చిమజర్మనీ, ఫ్రాన్సు దేశాలు చెరి 26 వేల టన్నులు, ఇటలీ 15 వేలటన్నులు, హాలెండు 7 వేల టన్నులు, బెల్జియమ్ నాలుగువేల టన్నులు, లక్సెంబర్గ్ రెండువేలటన్నులు గోధుమలను సరఫరా చేయడానికి అంగీకరించాయి.

రాజధానిలో అనిశ్చిత శాంతి

(1 వ పేజీ తరువాయి)

మెంట్ కాలనీ, మొదలైన ఆంధ్ర కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు పర్యటించారు.

మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ జి. సీతమ్మల్లారెడ్డి, వీరిని మలక్‌పేటలో కలిశారు.

జాంబాగ్లి కాలనీలో ఉండగులు దాడిచేసి, లూటీచేసిన ఆంధ్రుల ఇళ్ళను వీరు చూశారు, ఆ ప్రాంతాలలోగల ఆంధ్రులతో వీరు సమాలోచనలు చేశారు.

జంటనగరాలలోను తెలంగాణా జిల్లాలలోను నివసిస్తున్న ఆంధ్రుల ప్రాణాలకు,ఆస్తులకు రక్షణ కల్పించటానికి తీసుకోవలసిన సత్వర చర్యలను సూచిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, తెలంగాణా ప్రజాసమితి నాయకులకు శ్రీ లచ్చన్న ఒక నివేదిక సమర్పించ గలరని తెలుస్తున్నది.

ఆంధ్ర జనసభ నాయకుని విమర్శ

హైదరాబాద్, జూన్ 29: ''ముఖ్యమంత్రి గనుక తమ పదవికి రాజీనామా ఇస్తే తమ ఆందోళనను, హింసాకాండను ఉపసంహరించగలం అని ప్రజాసమితి నాయకులు హామీ ఇచ్చారు. కాని విస్తృత విజయోత్సవం సేరిట ఇదివరకటి కన్నా ఎక్కువ ఉదృతంగా దౌర్జన్యకాండకు పూనుకోవడంలో వారు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారని'' ఒక ప్రకటనలో ఆంధ్రజనసభ అధ్యక్షుడు శ్రీ టి.ఎస్.రామారావువిమర్శించారు.

ముఖ్యమంత్రి నిరాకరణ

[1 వ పేజీ తరువాయి]

తదుపరి మాత్రం నిర్ణయం తీసుకోడంఏవిధంగా సాధ్యమవుతుందన్నది మరొక ప్రశ్న.

ఇక బ్రహ్మానందరెడ్డిగారు,కేంద్ర కాంగ్రెస్ నాయకుల తీర్పు తాను అనవసరంగా తన ప్రతిష్ఠను బలిచేసే పుట్టం దాటిపోయింది కనుక, వారు ఒక నిర్ణయం తీసుకోవలసిన తరుణం ఆసన్నమైంది.

మురార్జీ,అతుల్యఘోష్ చర్చలు

కలకత్తా, జూన్ 29: ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ గతరాత్రి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అతుల్యఘోష్‌తో చర్చలు జరిపారు.

75 నిమిషాలసేపు చర్చలు జరిగిన పిమ్మట శ్రీ ఘోష్ విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా ఫలితంగా తెలంగాణా పరిస్థితిలో నూతన పరిణామాల గురించి తామువర్చించినట్లు తెలిపారు.

జులై 1 న పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ సమస్య చర్చనీయాంశమైనందున తాము ఈ చర్చలు జరిపినట్లు శ్రీ ఘోష్ చెప్పారు.

మురార్జీ వైఖరి

ఉపప్రధాని శ్రీ మురార్జీ నేడిక్కడ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ చిన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటును నిరసించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆత్మహత్యాసదృశ్యం అని శ్రీ దేశాయ్ హెచ్చరించారు.

రాష్ట్రాలు పటిష్టంగా వున్నప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా సుస్థిరంగా వుండగలదని, రాష్ట్రాలు చిన్నవైతే అవి ఆర్థికంగా బలంగా వుండక, కేంద్రాన్ని కూడా బలహీనం చేయగలవని ఉపప్రధాని అన్నారు.

శ్రీ కె. రఘురామయ్య శ్రీనగర్ పయనం రద్దు

న్యూఢిల్లీ, జూన్ 29 : నేడు శ్రీనగర్‌కు బయలు దేరవల్సిన షిప్పింగ్ వ్యవహారాలమంత్రి శ్రీ కె. రఘురామయ్య తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. శ్రీ రఘురామయ్య బొంబాయి నుండి నిన్న రాత్రి ఇక్కడకు వచ్చారు.

కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీబోర్డు సభ్యులతో శ్రీ రఘురామయ్య ప్రస్తుత తెలంగాణా పరిస్థితిని గురించి చర్చలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామాను సమర్పించడం దృష్ట్యా పార్లమెంటరీబోర్డు తెలంగాణా సమస్యను గురించి మంగళవారం జరిపే చర్చలకు ఆయన ఆహ్వానించటం జరగవచ్చును.

శ్రీ రఘురామయ్య జూలై 5నవెళ్ళవలసిన తమ బొంబాయి ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

గర్భకోశంగల పురుషుడు

హుబ్లి, జూన్ 29: బాగా పెరిగిన వాటుగుస్సర అంగుశాలసాసవు, అరపౌండు బరువుగల గర్భకోశాన్ని 52 ఏళ్ళ వ్యాపారి ఉదరాన్నుండి ఇక్కడ కర్ణాటక ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సచేసి తొలగించారు.

స్త్రీ, పురుష అంగాలు రెండూ గల ఈ వ్యాపారికి గత ఆరు నెలలనుండి ఋతుస్రావం జరుగుతున్నదని, శస్త్రచికిత్స తప్పనిసరి అయినదని తెలియవచ్చింది.

బీజపూర్ జిల్లా గ్రామానికి చెందిన ఈ రోగి క్రమంగా కోలుకొంటున్నాడు. శస్త్రచికిత్సచేసి వేరుచేసిన గర్భకోశాన్ని ఇక్కడ ఒక ఆసుపత్రి మ్యూజియంలో ఉంచారు.

చేజర్ల హరిజనులకు ఇళ్ళ స్థలాలకై పట్టాలు పంపిణీ

నర్సారావుపేట, జూన్ 29 : నర్సారావుపేట తాలూకా, చేజర్ల గ్రామంలో 70 మంది హరిజనులకు ఇళ్ళు కట్టుకొనుటకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున యిండ్ల స్థలాలకు ఆర్. డి. ఒ. శ్రీ ఎస్. నాగభూషణరావు పట్టాలను మంజూరు చేశారు.

తుఫాను వల్ల కలిగిన గృహ నష్టములకు అందజేసిన ఆర్థిక సహాయముతోపాటు ఒక్కొక్కరికి నూరు రూపాయల వంతున నూతనంగా యిండ్లు కట్టుకొనుటకు ఆదనపు సహాయాన్ని కలుగజేశారు. (మ. వి.)

తాడేపల్లిగూడెం టెలిఫోన్ వినియోగదారుల సంఘం

తాడేపల్లిగూడెం, జూన్ 29: తాడేపల్లిగూడెం టెలిఫోన్ వినియోగదారుల సంఘం శ్రీ బండారు గోపాలరావు అధ్యక్షతను సమావేశమై ఆటో ఎక్స్ఛేంజిలోని లోపాలు సవరించి సక్రమంగా నిర్వహించ వలసిందని, విజయవాడకు ఆదనపు సర్క్యూట్, మద్రాసు, గుంటూరులకు నేరుగా ట్రంకు ఏర్పాటు చేయాలని, రైల్వే సలహాసంఘం ఏర్పాటు పద్ధతిలో టెలిఫోను విషయంలో కూడా డివిజనల్ సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని, అట్టి సంఘాన్ని స్థానిక ప్రాముఖ్యం దృష్ట్యా తాడేపల్లిగూడెంలో కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానించారు.(మ.వి.)

రైతులకు బోనస్

తిరుపతి, జూన్ 29: ప్రభుత్వానికిగాని, ప్రభుత్వ ఏజెంట్లకుగాని అప్పగించే ఎ.ఆర్—8 రకం వరికి క్వింటాల్‌కు రు.5 చొప్పున, ఇతర అధిక దిగుబడి రకం వరి ధాన్యాలకు క్వింటాల్‌కు రు.3 చొప్పున బోనసు ఇవ్వవలసిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశమిచ్చింది (మ.వి)

విజయవాడ పాలిటెక్నిక్ కార్యాలయం వద్ద గురువారంనాడు కొత్త సీలకార్డుల కోసం ఉదయం 8 గంటలనుంచి 12 గంటలవరకూ పండలక్ డీ పౌరులు క్యూలో నిలబడివున్నప్పటి దృశ్యం.

వరంగల్‌లో 288 మంది అరెస్టు

పికెటింగ్ జరిపినందుకు

వరంగల్, జూన్ 29: వరంగల్‌లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు, పికెటింగ్ జరిపినందుకు 288 మంది పోలీసులచే 28న అరెస్టు చేయబడ్డారు. వరంగల్‌లో 190 మంది, హనుమకొండలో 24 మంది ఎన్. జి. ఒ లు, 46 మంది విద్యార్థులు, ఖాజీపేటవద్ద 28 మంది ఈ అరెస్టు చేయబడినవారిలో ఉన్నారు. 25న నిలిచిపోయిన ఆర్. టి. సి. బస్సులు నేడు పట్టణంలోను, జిల్లామార్గాలలోను తిరుగ నారంభించినవి. 19న రోజాగా ఎన్. జి. ఒలు వాల్లపతరగతి ఉద్యోగుల సమ్మె కొనసాగింది.

నల్గొండలో 8 మంది అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: శాసనసభ్యుడు శ్రీ టి. కృష్ణారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు శ్రీ పి. ధర్మారెడ్డి, రామన్నపేట పంచాయతి సమితి అధ్యక్షుడు శ్రీ రఘునారెడ్డి, ఆలేరు పంచాయతి సమితి అధ్యక్షుడు శ్రీ ఎర్రిరెడ్డి, నల్గొండ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ రంగారెడ్డి, దేవరకొండ న్యాయవాది శ్రీ టి. దామోదరరెడ్డి, పంచాయతి సమితి అధ్యక్షుడు శ్రీ ఏ. వేణుగోపాలరావు, నల్గొండ ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ డి. దామోదరరెడ్డి లను పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంక్రింద జూన్ 25 న అరెస్టు చేసినట్లు తెలంగాణా పి. సి. సి. వర్గాలవారు తెలియజేశారు.

జూన్ 27 న భువనగిరిలో 47 మంది అరెస్టయినారు. వారిలో ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నరసింహారెడ్డి, శ్రీ పి. వెంకటరెడ్డి, లక్ష్మీ... చక్రపాణి ఉన్నారు.

అరెస్టుపట్ల చౌటుప్పల ప్రాంత ప్రజల నిరసన

చౌటుప్పల, జూన్ 29: చౌటుప్పల ప్రాంతంలోని ప్రజాసమితికి చెందినవారు, తెలంగాణా నాయకులైన డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీని అరెస్టు చేయడంపట్ల నిరసనగా జూన్ 25 వ తేదీన బంద్ అమలు జరుపుతూ 144 వ సెక్షన్‌ను అతిక్రమించారు. ప్రజాసమితి కన్వీనర్ శ్రీ పున్న యల్లన్న నాయకత్వంలో 40 మంది కార్యకర్తలు ఈబంద్ నిర్వహించగా, వీరందరూ అరెస్టు చేయబడ్డారు.

కట్టంగూర్‌లో ప్రజాసమితి స్థాపన

కట్టంగూర్, జూన్ 29: నల్గొండ తాలూకా కట్టంగూర్ గ్రామంలో తెలంగాణా రాష్ట్ర సాధనకై ప్రజాసమితి స్థాపన జూన్ 28 న జరిగింది. దీనిలో పుర ప్రముఖులు, కర్షకులు, వ్యాపారస్థులు, యువకులు, విద్యార్థులు పర్యాన్ని వెలిబుచ్చుతూ 1500 మంది సమావేశానికి వచ్చారు. వీరిలో 23 మంది, కమిటీసభ్యులుగా ఎన్నికైనారు.

అధ్యక్షుడు: శ్రీ కె. రామమూర్తి, కార్యదర్శి: శ్రీ ఎం. రంగారెడ్డి, కన్వీనర్: శ్రీ కె. సోమన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రభుత్వ సమావేశంలో ఈ క్రిందివిషయాలపై నిరసన తెలపడమైంది.

డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్‌బాపూజీ ఇతర తెలంగాణా నాయకులను తక్షణమే విడుదలచేయాలి. రాష్ట్రపతి పాలనను వెంటనే అమలుచేసి, స్తంభించిపోయిన ప్రజాజీవితమును, తక్షణమే పునరుద్ధరించేటట్లుచూడాలి. పోలీసు హింస, దుష్కృత్యకాండలను నిలుపుచేయాలి. తెలంగాణా రాష్ట్ర సాధనకై అసువులు బలి చేసినవారి ఆత్మకు, శాంతికోరాలని రెండు నిముషాలు మౌనంపాటిస్తూ, పురోభివృద్ధికి పునాదులవంటి ప్రాణాలు బలిగొన్నందుకు ప్రభుత్వము తక్షణం వారి కుటుంబాలకు తగిన సహాయం అందజేయాలని కోరడమైనది.

గోడకూలి 18 మంది పిల్లల మరణం

సైగాన్, జూన్ 29: నేటి ఉదయం సైగాన్‌కు నైరుతి దిశలోవున్న థులాఅల్‌హాన్ పట్టణంలో ఒక సిమెంటు గోడ కూలి ఆటలాడుకుంటున్న పిల్లలు 18 మంది మరణించారు.

మాలపురం, జూన్ 28: గత కొద్దిరోజులలో మాలాపురం జిల్లాలో, ఉదరసంబంధ వ్యాధి ఫలితంగా 5గురు మరణించారు.

ఢిల్లీలో తెలంగాణా నాయకుల చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రస్తుతం ఇక్కడ బసచేసిన తెలంగాణా ప్రజాసమితి నాయకులు సంక్షోభానికి గురియైన తెలంగాణాలో పూర్తిగా ప్రశాంతత నెలకొనడానికి స్వల్పకాలమైనా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవలసిందని సిఫార్సు చేయవలసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులను కోరనున్నారు.

సమితి కార్యదర్శి శ్రీ మదన్‌మోహన్ నేడిక్కడ సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జె. బి. ముత్యాలరావుతోసహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. పార్లమెంటరీ బోర్డు తెలంగాణాలో తాజాపరిస్థితిని గమనించి, వాస్తవపరిస్థితితో కూడిన నిర్ణయం గైకొన గలదని శ్రీ మదన్‌మోహన్ ఆశిస్తున్నారు. ఆయన నేడిక్కడ జరిపిన చర్చలలో హైదరాబాద్‌లో ఏవో ఊహాగానాలు బయలుదేరినవని, అందువల్లనే నేడు సత్యాగ్రహం జరగలేదని అన్నట్లు తెలుస్తున్నది.

ఆందోళన నిర్విఘ్నంగా కూడా కుస్తుండటవల్ల శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామా ప్రతిపాదన వల్ల అంత తీవ్ర ప్రభావం కలుగలేదని శ్రీ మదన్‌మోహన్ స్పష్టం చేశారు.

ఇక పార్లమెంటరీ బోర్డు వరుపు ప్రతినిధులకై సాంకులాడక ఆనకీసమస్యకు సంబంధించిన చిక్కులను విడదీయడని కుతూహలించవచ్చునని ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణా యన్. జి. ఓల సమ్మె ఇంకా సాగుతున్నది. తెలంగాణా న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తున్నారు. తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్లు తామకూడా యన్. జి. ఓల సమ్మెలో పాల్గొనగలమని స్పష్టంచేశారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో నూతన పరిణామాల దృష్ట్యా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన ఇండోనేసియా పర్యటనను మధ్యలో తగ్గించుకొని ఇక్కడకురాగల సూచనలు కానవస్తున్నవి. ఉపప్రధాని, హోంమంత్రి కూడా తాజాపరిణామాల గురించి ప్రధానితో చర్చిస్తున్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి రాజీనామాను అంగీకరించడానికి రాష్ట్రపతి పాలన విధింపును సిఫార్సుచేయడానికి పార్లమెంటరీ బోర్డు అంగీకరించేపక్షంలో, ఆమేరకు హోంమంత్రి తాత్కాలిక రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు.

తెలంగాణా ప్రాంతీయుని నూతన నాయకుని ఎన్నుక పదవికి సంబంధించినంత వరకు తెలంగాణా మంత్రుల మూక ఉమ్మడి రాజీనామా, పరిస్థితిని ఉపశమింప చేసింది.

అయితే గత మూడు నెలలుగా జరిగిన సంఘటనలను గతంగా విస్మరించడానికి తగు యత్నం అవసరమని ఆంధ్ర ప్రాంత నాయకులు భావిస్తున్నట్లు ఇక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శ్రీ బ్రహ్మానంద రెడ్డికి వారసుని ఎన్నుకునే సమయం ఆసన్నమైనపుడు ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు ఆ ఎన్నికలో సహకరించవచ్చునని వారు భావిస్తున్నారు.

సమస్యా పరిష్కారానికి తెలంగాణా నాయకుల పలుకుబడి కోసం ఇటీవల అరెస్టు చేసిన తెలంగాణా నాయకులను విడుదలచేయాలని పార్లమెంటరీ బోర్డు ఆదేశించే అవకాశాలు గోచరిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు శ్రీయుతులు కె త్తరఘురామయ్య, ముత్యాలరావు, యం. ఆర్. కృష్ణలు ఆందోళన తగిలిన 'దెబ్బ'లకు ప్రతిచికిత్సగా రాష్ట్రపతి పాలనకు సుముఖంగావున్నట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీ దామోదరం సంజీవయ్య ప్రశాంత పరిస్థితులను కల్పించడానికి కృషి చేయవచ్చునని, అలాగే ఆంధ్ర ప్రాంత శాసనసభ్యుల తోడ్పాటు కూడా లభిస్తుందని ఇక్కడ ఆశిస్తున్నారు.

పాలకల్తీనేరానికి వెయ్యి రూపాయలు జరిమానా

ఒంగోలు, జూన్ 29: ఒంగోలు అడిషనల్ మునిసిఫ్ మేజిస్ట్రేటు శ్రీ యు.వి.వి. రమణారెడ్డి, ఆహారకల్తీ నిరోధక చట్టం క్రింద పాలలో కల్తీ చేసిన నేరానికి యం. రంగయ్యకి ఆరు నెలల శిక్షతో, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించనిచో 3 నెలలు శిక్ష అనుభవించాలని తీర్పు యిచ్చారు. ఆహారకల్తీ నేరం క్రింద గ్రంధి కోట్లింగం, గ్రంధి పాండు రంగారావులకు చెరి500 రూపాయలు జరిమానా విధించారు. శ్రీ సి. కుప్పుస్వామి (ఫుడ్ ఇన్స్పెక్టరు) ఫిర్యాదును దాఖలు చేశారు.(మ.వి.)

స్త్రీలపై పోలీసుల దౌర్జన్యం

శ్రీమతి సరోత్తమరెడ్డి ఆరోపణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: శ్రీమతి సరోత్తమరెడ్డి, శ్రీమతి శకుంత రెడ్డి ఒక ప్రకటనలో ఇలా తెలియజేస్తున్నారు.

''మలక్‌పేట వద్ద నిన్న ఉదయం స్త్రీలు, పిల్లలు ముఖ్యమంత్రి రాజీనామాఇచ్చిన అనంతరం వేడుక జరుపుకొని ఒక లారీలో తిరిగి వస్తుండగా పోలీసులు వారిపై అమానుషమైన దౌర్జన్యానికి దిగి వారిని కొట్టారు. వారికి శ్రీమతి రామకృష్ణ నాయకత్వం వహించారు. వారినంతా పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దీని ఫలితంగా అనేకమంది స్త్రీలు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక స్త్రీకి తలపై గాయం తగిలింది. నింబోలి అడ్డాలో కూడా 25 న అటువంటి అమానుష కృత్యానికి పోలీసులు తలపడ్డారు. పోలీసులు మహిళలపై ఈవిధంగా దౌర్జన్యానికి దిగితే, అనంతరం తీవ్ర పరిణామాలు ఉత్పన్నం కాగలవని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. రజాకార్ రోజులలో కూడా స్త్రీలపై పోలీసులు ఇంతటి దౌర్జన్యానికి దిగలేదు''.

ఇద్దరు కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.ల అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: మెదక్‌జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. లు శ్రీ బాగారెడ్డిని, శ్రీ శివరావుషెట్కార్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద నిన్న రాత్రి సంగారెడ్డి వద్ద అరెస్టుచేశారు.

అయితే, కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. లు, తెలంగాణా ప్రజాసమితి కార్యకర్తలు అయిన శ్రీ ఎం. బాగారెడ్డిని, శ్రీ శివరావుషెట్కార్‌ను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారన్న సమితి ప్రకటనను అధికారవర్గాలవారు నేటిరాత్రి ఖండించారు.

ప్రజాసమితి కోశాధికారి అరెస్టు

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణా ప్రజాసమితి ట్రెజరర్ శ్రీరామచంద్ర ముత్తాసు నేటి సాయంత్రం అరెస్టు చేశారు.

మెల్కోటే, రామచంద్రారెడ్డి విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: ''ప్రసిద్ధ కాంగ్రెస్‌వాది, సర్వోదయ నాయకుడు శ్రీ రామకిషన్‌ధూత్‌ను అరెస్టు చేశారన్న వార్త విని మాకు విభ్రాంతి, విచారం కలిగాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచడం మహాపాపమా?'' ఆయన చెక్కుచెదరని వజ్ర సంకల్పం గలవ్యక్తి, ఆయన ఒకరికి లొంగేవ్యక్తికారు. అటువంటి వ్యక్తుల్ని అరెస్టుచేయడంద్వారా, అధర్మాన్ని, అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ప్రజలు నిర్ణయించినప్పుడు ప్రభుత్వమే లొంగాలిగాని, ప్రజలు లొంగరని ప్రభుత్వం గ్రహిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించడానికి ప్రభుత్వానికి ఎంతకాలం పట్టుతుంది?'' అని నేడు పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. ఎస్. మెల్కోటే, శ్రీమతి సంగం లక్ష్మీబాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీ రామకిషన్‌ధూత్‌ను అరెస్టుచేయడాన్ని శాసనమండలి సభ్యుడు, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామచంద్రారెడ్డి ఖండించారు.

''శ్రీ ధూత్‌కు 75 సంవత్సరాలు. ఆయన ప్రఖ్యాత సర్వోదయనాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి వ్యక్తిపై అమానుష చర్యకుదిగడం గర్హనీయం'' అని ఆయన అన్నారు.

ఫలాలతో పానకం

న్యూఢిల్లీ, జూన్ 29 : జామ, అరటి, మామిడి, ద్రాక్ష, ఆపిల్ పళ్లతో ''స్క్వాష్ ఫలాలు'' పేరుతోపానీయాలను తయారుచేసే పద్ధతిని కేంద్ర ఆహార సాంకేతిక శోధన సంస్థ (మైసూరు) కనిపెట్టింది.

పళ్ళనుంచి తయారుచేసే ఈ పానీయాలలో విటమినులు, ప్రోటీనులు చేర్చవచ్చును. పైగా ఈ ''పానీయాలు'' అసలు పళ్ల తాలూకు రుచి, సువాసన అలాగే వుంటుంది.

కరీంనగర్, జూన్ 29: కరీంనగర్ జిల్లా సెషన్సుజడ్జీగా శ్రీ వై. వాసుదేవరావు జూన్ 19 న పదవిబాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆ స్థానంలో ఉన్న శ్రీ సి. రంగనాయకులు బదిలీ అయ్యారు. (మ. వి)

పాకిస్తాన్‌కు 260 కోట్లు రక్షణ బడ్జెట్

కరాచీ, జూన్ 29: జులై 1 నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి 260 కోట్ల రూపాయలవు రక్షణ బడ్జెట్‌కు పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం కేటాయించింది. సైనిక పాలనాధికారి సలహాదారు ఎయిర్ అడ్మిరల్ రావల్పిండిలో విలేఖరులగోష్ఠిలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ గత సంవత్సరం కేటాయించిన మొత్తంకంటె ఇది 15కోట్లు ఎక్కువ అని అన్నారు.

సెంట్రల్ జైలువద్ద గాలిలోకి కాల్పులు

హైదరాబాద్, జూన్ 29: నేటి ఉదయం తెల్లవారుతుండగా హైదరాబాద్ సెంట్రల్ జైలుపై దాడి చేసిన దాదాపు 200 మందిగల గుంపును చెదరగొట్టడానికి జైలు గార్డులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. దాడిచేసిన గుంపు జైలు గార్డుల మేగజైన్ గదిని, ప్రధానద్వారాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించారు. వీరు తెలంగాణా ఆందోళన కారులని భావిస్తున్నారు.

చిక్కడపల్లివద్ద లాఠీచార్జి

హైదరాబాద్, జూన్ 29: అగ్నిమాపక దళంవారు తమకు నిన్న నాలుగుసార్లు పిలుపులు వచ్చినట్టు తెలిపారు. షాపులకు నిప్పు పెట్టడానికి ప్రదర్శకులు యత్నించారు.

చిక్కడపల్లి, మలక్‌పేట కాలనీల వద్ద రాళ్ళు రువ్విన గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి జరిపారు. పోలీసు బృందంపైన, వాహనాలపైన రాళ్ళు రువ్వి కొన్ని ప్రైవేటు కారులకు గుంపులు నష్టం కలిగించాయి. ఈ సంఘటనలలో ఎంత మంది గాయపడినదీ తెలియదు.

ప్రత్యేక తెలంగాణాసమస్యపై జులై మొదటివారంలో చర్చ

కరీంనగర్‌లో

కరీంనగర్, జూన్ 29 : ప్రత్యేక తెలంగాణా సమస్యపై చర్చించడానికి కరీంనగర్ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ ఇ. గోపాలరావు జులై మొదటివారంలో సర్వపక్ష సమావేశం ఏర్పాటుచేయదలచారు.

ప్రత్యేక తెలంగాణా సమస్యపై చర్చించడానికి వీలుగా ఒక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ 12 మంది సమితి సభ్యులు ఒక నోటీసును సమితి అధ్యక్షునికి ఇచ్చారు.

ప్రత్యేక తెలంగాణా వాదాన్ని కరీంనగర్ పంచాయతీ బలపరచగలదని తెలుస్తున్నది.

సభలు-సమావేశాలు

జూన్ 30 న సాయంత్రం 6—30 గంటలకు జరిగే విజయవాడ రోటరీక్లబ్ సమావేశంలో ఇండ్యా గేసెస్ ... ప్లాంటు మేనేజరు డాక్టర్ ఎ. పూర్ణచంద్రరావు సత్యపోషణ — కృష్ణాజిల్లాలో పాల సంస్థలపై ప్రసంగిస్తారు.

'ప్రశాంత పరిస్థితులు ఏర్పడేటట్లుచేయండి'

రామానందతీర్థ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 29 : తెలంగాణా ప్రాంతంలో వెంటనే ప్రశాంత పరిస్థితులు ఏర్పడేటట్లుగా, తాము చేయగలిగినంత చేయవలసిందిగా స్వామి రామానంద తీర్థ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్వామి జీ చేపట్టిన నిరవధిక ప్రాయోపవేశ నిరశన వ్రతంలో నేడు మూడవరోజున ఆయనను చాలామంది ప్రముఖ వ్యక్తులు— అధికారులు, అనధికారులు — కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన అనుసరిస్తున్న నిరశనవ్రతంపట్ల తమ ఆందోళనను వ్యక్తపరిచారు.

''నా, ఈ నిరశన వ్రతానికి రాజకీయ విషయాలకు సంబంధంలేదని నేను స్పష్టం చేస్తున్నాను. రాజకీయాలు వాటంతట అవి సాగిపోతాయి.అన్ని రకాలదౌర్జన్యాలను వెంటనే పూర్తిగా పరిత్యజించాలన్నదే నా ప్రార్థన''.

''ఈ గొప్ప ప్రజాస్వామ్యానికి భవిష్యత్‌లో ఆధారభూతులైన పసిపిల్లలను వినాశకర పనులకు వినియోగిస్తున్నారని నేను విచారిస్తున్నాను. వారెప్పుడు చదువులు మొదలు పెడ్తారో ఎవరికితెలీదు. వారి మనస్సులను చెడగొడుతున్నారు'' అని ఆయన అన్నారు.

''ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సోదరులు, సోదరీమణులు వేలకొద్ది సంఖ్యలో కాలనీలలో నిద్ర అనేది ఎరుగకుండా రాత్రులు గడుపుతున్నారని విని నా హృదయం బాధతో రోదిస్తోంది. వారిలో భద్రతా భావాన్ని కలుగజేయవలసిన బాధ్యత ప్రజలదికాదా?'' అని స్వామిజీ ప్రశ్నించారు.

దీక్ష విరమించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: పోలీసుల జులుం ఎక్కువై, మితిమీరి వ్యవహరించి వుంటే అందుకు గర్హించాలని, అటువంటివి తిరిగి జరగకుండా చర్యతీసుకోవాలని స్వామి రామానందతీర్థ అన్నారు. డాక్టర్ జి. ఎస్. మెల్కోటే (ఎం. పి.) స్వామిని పరీక్షించారు. ఆయన చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు. నిరాహారదీక్ష విరమించవలసిందిగా స్వామిజీకి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి వ్రాసిన లేఖలో విజ్ఞప్తిచేశారు.

త్వరలో హింసా దౌర్జన్యకాండను తుదముట్టించి, మామూలు పరిస్థితి నెలకొనేటట్లు చేయడానికి చర్య తీసుకొనగలనని ఆయన అన్నారు. దీక్ష విరమించాలని కోరుతూ కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు ఒక లేఖ పంపారు.

శ్రీ తెన్నేటి విశ్వనాధం ప్రకటన

విశాఖపట్నం, జూన్ 29 : తెలంగాణాలో అన్నివిధములైన హింసాచర్యలను తక్షణమే నిలుపు చేయాలని పార్లమెంటు సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాధం నేడొక ప్రకటనలో అన్నారు. హింసాచర్యలు ఇంకా కొనసాగటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈసమస్యపరిష్కరించబడుతుంది అని ఇదివరలో ఏకగ్రీవంగా భావించటం జరిగిందని, అయితే కొందరు ఈ సూచనను ఇప్పుడు ప్రశ్నించటం జరుగుతున్నదని, దీనిని తెలంగాణా నాయకులే తొలగించాల్సి ఉన్నదని శ్రీ తెన్నేటి విశ్వనాథం అన్నారు. (మ. వి.)

అనోలియమ్ నినాదం
పోటీ విజేతలకి
అభినందనలు!

తమిళనాడు — ఆంధ్రప్రదేశ్

మొదటి బహుమతి చెరొక రు. 750
శ్రీమతి బి. యశోద, 1—ఎ, మార్షన్ వీధి, స్కాట్ కాలేజ్ రోడ్, నాగర్‌కోయిల్
శ్రీ వి. సిద్ధేశ్వరప్రసాద్, కోడూరు, కడప జిల్లా

రెండవ బహుమతి చెరొక రు. 500
కుమారి కె. జయసుందరి, 177, రైల్వే కాలని, మధుర—10
శ్రీమతి ఎ. కె. వాల్, హాసిత్ఖాంబ్, రోడ్ 11, బంజారాహిల్స్, హైదరాబాద్

మూడవ బహుమతి చెరొక రు. 250
శ్రీ కె. సుందరరాజన్, 17, పశ్చిమత్ స్ట్రీట్, మదరాసు—81
శ్రీ ఎస్. గంగప్ప ఎం ఏ., 9/190, కమలానగర్, అనంతపురం

అనోలియమ్ నినాదం పోటీలో ఉత్సాహంతో పాల్గొన్న పోటీదారులూ, జయుతో నిర్ణయించిన జడ్జీలూ ఈ పోటీని జయప్రదం చెయ్యగలిగారు. వారికి మా కృతజ్ఞతాభివందనలు

అమృతాంజన్ లిమిటెడ్
మదరాసు-4

అనోలియం - జలుబులను నివారించే మరో దివ్యమైన శక్తి.

ఆరుట్ల గ్రామంలో ఇద్దరి హత్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్ జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ కె. కోటప్ప నేడొక ప్రకటనచేస్తూ ఆరుట్ల గ్రామంలో జూన్ 27 వ తేదీన భూస్వాములు, వారి అనుచరులు కలసి బంజరు భూములను సాగు చేసుకుంటున్న ఇద్దరు హరిజనులను హత్య చేశారని, ఆభూస్వాములపై చర్య తీసుకొన వలసినదని జిల్లా కమ్యూనిస్టు సమితి ప్రభుత్వాన్ని కోరిందని తెలియజేశారు.

లావోస్ తాటస్థ్య ప్రతిపత్తిని కాపాడాలి

సౌవన్నఫౌమా విజ్ఞప్తి

పారిస్, జూన్ 29: కీలక ప్రాధాన్యంగల లావోస్ పట్టణం, ఉత్తర వియత్నాం, వ్రరెర్ లావో దళాల కైవసమైనట్లు లావోస్ తటస్థ పక్ష ప్రధాని ప్రిన్స్ సౌవన్నఫౌమా నేడుధృవీకరించారు. బ్రిటన్, సోవియెట్‌యూనియన్ జోక్యం చేసుకుని 1962 లావోస్ తటస్థ ప్రతిపత్తి ఒప్పందాన్ని గౌరవించాలని,హావోయికి గట్టిగా నచ్చచెప్పాలని ఆయన కోరారు.

రైలు మార్గంలో పెక్కుచోట్ల ఫిష్ ప్లేట్ల తొలగింపు

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణా ఆందోళనకారులు రైలుమార్గాలపై దండయాత్రలు కొనసాగిస్తూనే ఉన్నారు.

సికిందరాబాద్ నిజామాబాద్ మార్గంలో బొలారం మెడికల్ స్టేషన్ల మధ్య నేటి ఉదయం ఫిష్‌ప్లేట్లు, బోల్టులు, కీలుసట్లు తీగలు తొలగింపబడినట్లు రైల్వే అధికారులు కనుగొన్నారు. దీనిమూలంగా కాచిగూడ- మన్మాడ్ ప్యాసింజరు దాదాపు రెండుగంటలు అక్కడ నిలిపివేయబడింది. లైను బాగు చేసిన తరువాత రైలు ప్రయాణం సాగించింది.

సికిందరాబాద్, కాజీపేట మార్గంలో ఆలేరువద్ద ఆందోళనకారులు లెవెల్ క్రాసింగ్ గేట్లను, దీపాలను, కేబిన్ అద్దాలను పగలగొట్టారు.

సికింద్రాబాద్, ద్రోణాచలం మార్గంలో వనపర్తిరోడ్ — శ్రీరాంనగర్ స్టేషన్ల మధ్య దుండగులు ఫిష్‌ప్లేట్లను తొలగించారు. రైలు మార్గంమీద బండరాళ్లు పెట్టారు. ఇందువలన బెంగుళూరునుండి సికింద్రాబాద్ వచ్చే ఎక్స్‌ప్రెస్‌ను గద్వాల్ స్టేషన్‌లో 6 గంటల 40 నిమిషాలసేపు సికిందరాబాద్‌నుంచి బెంగుళూరువెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను కురుమర్తి వద్ద 4 గంటల 40 నిమిషాలసేపు నిలిపి వేశారు.

ప్యాసింజరు అటకాయింపు

దాదాపు 300 మంది తెలంగాణా ఆందోళనకారులు నేడు హైదరాబాద్ — డోర్నకల్ ప్యాసింజర్‌ను గొలుసులాగి పెంబర్తి స్టేషన్‌వద్ద 20 నిమిషాలసేపు ఆపివేశారు.

పలుచోట్ల రైలుమార్గంపై ఆందోళనకారుల దాడులు

హైదరాబాద్, జూన్ 29: నిన్నమొన్నటి రోజున కూడా సికిందరాబాద్‌లో సంపూర్ణ హర్తాళ్ జరగడంతో జంటనగరాలలో అనిశ్చిత శాంతి ఏర్పడిపోయింది.

కొన్ని ప్రాంతాలలో తెలంగాణా ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు విసిరి వేయగా, పోలీసులు వారిపై చర్య తీసుకున్న సంఘటనలు ఎదురుమదురుగా జరిగినట్లుగా తెలియవచ్చినవి.

సికిందరాబాద్‌లో దుకాణాలు, హోటళ్ళు, వ్యాపారసంస్థలన్నింటినీమూసివేశారు. హైదరాబాద్‌లో కూడా కొన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. తెలంగాణా నాయకుల అరెస్టుల పట్ల, మొన్న జరిగిన పోలీసుకాల్పుల పట్ల నిరసనగా నిన్న ఈ హర్తాళ్ జరిగింది.

రైల్వేశాఖపై దాడులు

తెలంగాణా ఆందోళనకారులు రైల్వేలపై దాడులు ప్రారంభించినట్లుగా కన్పిస్తోంది. ఆందోళన కారులు రైళ్ళను నిలిపివేసి, దక్షిణ మధ్య రైల్వేలోని సికిందరాబాద్ డివిజన్‌లోని ఒక వంతెనను ప్రేల్చివేయాలని ప్రయత్నించారు.

మైలారం స్టేషన్ వద్ద కొయ్యస్లీపర్లను కొంతమంది దుండగులు తగులబెట్టారు, టెలిగ్రాఫ్, టెలిఫోను, సిగ్నల్ తీగలను తెంచివేశారు. సికింద్రాబాద్—ద్రోణాచలం సెక్షన్‌లో మహబూబ్‌నగర్, మన్యంకొండస్టేషన్ల మధ్య రైలు మార్గంపై వారు పెద్ద ఆటంకాలను కలుగజేశారు. అయితే ఆ మార్గం వద్ద కాపలాకాస్తున్న ఒక గ్యాంగ్‌మెన్ దీనినిగమనించి ప్రమాదాన్ని తప్పించడం జరిగింది.

సికిందరాబాద్— కాజీపేట సెక్షన్‌లో వేగపల్లి దగ్గర రైలుమార్గంపై ఆందోళనకారులు పడుకొనడంవల్ల హైదరాబాద్—ఖమ్మం ప్యాసింజరు ఆగిపోవలసి వచ్చింది. రైల్వే పోలీసులు ఆందోళనకారులను తొలగించిన తర్వాత రైలు సాగిపోయింది.

ఇదే సెక్షన్‌లో అలైర్ సెక్షన్‌లో ఆందోళన కారులుపాసెంజర్లను, బోల్టులను తొలగించినందువల్ల రైలు ఆగిపోవలసి వచ్చింది.

కాజీపేట— బాలహర్ష సెక్షన్‌లో రేపల్లెవాడి, ఆసిఫాబాద్ స్టేషన్ల మధ్య ఒక రైలు వంతెనను ప్రేల్చి వేయడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. వంతెన స్తంభం తాలూకు రాళ్ళను నాలుగింటిని తొలగించడం జరిగింది. ప్రేల్చివేయడానికి ఉపయోగించే పెత్తి కూడా ఆ స్థలంలో కనిపించింది. ఆ స్థలంలో దర్యాప్తు జరిపేందుకు భద్రతా దళం అక్కడికివెళ్ళింది.

జాతీయాదాయంలో పన్నులశాతం స్వల్పమే

మురార్జీ ప్రకటన

కలకత్తా, జూన్ 29: భారతదేశంలోని 51 కోట్ల జనాభాలో 28 లక్షలమంది ఆదాయపు పన్ను చెల్లించేవారున్నారని ఉపప్రధాని ఇక్కడ అఖిలభారత టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వారి సమావేశంలో మాటాడుతూ తెలియజేశారు.

మనదేశంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల మొత్తం కలిపి జాతీయాదాయంలో 13.5 శాతం మాత్రమే ఉండగా, అమెరికాలో 24.2 శాతం, ఇంగ్లండ్‌లో 30 శాతం, ఆస్ట్రేలియా, పశ్చిమ జర్మనీలలో 27.9 శాతం ఉన్నాయని శ్రీ దేశాయ్ చెప్పారు.

బస్సు ప్రమాదంలో ముగ్గురి మృతి

జాన్‌సగర్, జూన్ 29: ఇక్కడకు సమీపంలో నిన్న ఒక ట్రక్కుతో రాష్ట్ర రవాణా బస్సు ఢీకొన్న ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 15 గురు గాయపడ్డారు. బస్సుడ్రైవరుతోపాటు 5 గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలియవచ్చింది. గాయపడినవారికి ఇక్కడి ఆసుపత్రిలో చికిత్సచేశారు.

సక్రమంగా బ్రష్‌తో తోముకుంటే ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టు పళ్లవిగుళ్ల బాధలను దంత క్షయమును నిలుపును

ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు ఇగుళ్ళు మరియు పళ్ళ జాగ్రత్తకై ప్రత్యేకముగా సూత్రీకరింపబడినది. ప్రతి రాత్రి, ఉదయమూ ఫోర్‌హాన్స్ టూత్ పేస్టు వేసి మీ పళ్ళను బ్రష్‌తో తోముకుంటే నిశ్చయంగా మీ ఇగుళ్లు ఆరోగ్యవంతమైనవిగాను, మీ పళ్లు దృఢముగా, నిగనిగ లాడేవిగాను వుంటాయి.

ఉచితము! 'పళ్ళు ఇగుళ్ళను గురించి తీసుకోవలసిన శ్రద్ధ' అనే రంగుల చిన్న పుస్తకం. ఇంగ్లీషు తెలుగు భాషల్లో లభిస్తున్న యీ చిన్న పుస్తకము కావలసినచో ఈ కూపన్‌ను 15 పైసల తపాలా బిళ్లతోపాటు (తపాలా ఖర్చుల నిమిత్తం) మనర్స్ డెంటల్ అడ్వయిజరీ బ్యూరో, పోస్టు బ్యాగ్ నం 10031 బొంబాయి-18 పంపండి.

పేరు ______ వయస్సు ______

చిరునామా ______

భాష ______ "Z 4"

ఫోర్‌హాన్స్ ఒక దంతవైద్యునిచే నిర్మింపబడిన టూత్ పేస్టు

64F-102 TEL

కేరళ సోప్స్ అండ్ ఆయిల్సు లిమిటెడ్

కాలికట్ - 5.

సెల్లింగ్ ఏజంట్లు కావలెను

కేరళ సబ్బులకు (టాయిలెట్ అండ్ వాషింగ్) దక్షిణ ఇండియాలోని ఒక్కొక జిల్లాకు సెల్లింగ్ ఏజంట్ల నియామకము నిమిత్తం పేరొందిన ఫరములనుంచి దరఖాస్తులు కోరడమైనది. పోలుకు రు. 1,00,000— తక్కువ కాకుండ వ్యాపారం గ్యారంటీచేసి, రు. 10,000— వరకు బ్యాంకు గ్యారంటీ యివ్వవలెను.

మిగతా వివరములకు :

జనరల్ మేనేజరు

కేరళ సోప్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్,

కాలికట్ - 5.

"ఈగిల్" బ్రాండ్

100% వాటర్ ప్రూఫ్ టార్పాలిను

తయారు చేసినవారు :

ఆక్మి వాటర్ ప్రూఫ్ ఇండస్ట్రీస్, బొంబాయి-9.

మా కొత్త ప్లాంటు విస్తరణ

ప్రారంభ సందర్భమున అపూర్వమైన మా బహుమతి స్కీమును వినియోగించుకోండి.

★ సెల్లింగ్ ఏజంట్లకు బహుమతులు

★ వినియోగదారులకు బహుమతులు.

పూర్తి వివరములకు సోల్ సెల్లింగ్ ఏజంట్లకు వ్రాయండి.

HINDUSTAN ENTERPRISES

29, Patwa Chambers, 104/108, Clive Road, BOMBAY-3

Phone : 321228

ప్రతి చోట ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.

దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు సమస్య

తెనాలి, జూన్ 29: శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తాను కొనుగోలు చేసే ధాన్యంలో బియ్యం మిల్లర్లు 80 శాతం నిర్ణీత ప్రమాణం గల బియ్యం ఉండాలని నిర్ణయించినందువలన ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సహాయకరంగా లేదని విమర్శించారు. తుపాను బాధిత రైతుల వద్ద తుఫాను పాడైపోయిన వరి కొనుగోలు చేస్తున్న మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించటం అసంభవమని, అందువల్ల మిల్లర్లు రైతుల నుండి పాడైపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం మానివేశారని ఆయన అన్నారు. ఈ పాడైపోయిన ధాన్యం నుండి వచ్చే బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోటానికి మిల్లర్లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ, రైతుల వద్ద నుండి పాడైపోయిన ధాన్యం కొనుగోలు చేసి వారికి సహాయపడటం సాధ్యంకాదని ఆయన అన్నారు. పాడైపోయిన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేయటానికి భారత ఆహార సంస్థ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నిజానికి ఒక్కచోట కూడా కొనుగోలు కేంద్రాలు కేవలం 6 గ్రామాలలో మాత్రమే ఏర్పాటు చేయబడినాయని వాటిలో రెండింటి అప్పుడే మూసివేయటం కూడా జరిగిందని జిల్లా బియ్యం మిల్లర్ల సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.

జిల్లాలో తుపాను వలన పాడైపోయినట్లు అంచనా వేయబడిన 1.5 లక్షల బస్తాల ధాన్యంలోనూ భారత ఆహారసంస్థ ఇదివరకు ప్రకటించినట్లు 100 బస్తాలు కూడా కొనుగోలు చేయలేదని, కేవలం 12 బస్తాలు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పారు.

తెనాలి తాలూకాలో రు. 4.65 లక్షల పంపిణీ

తెనాలి, జూన్ 2 : తెనాలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ బి. నరసింహారావు, తహసీల్దార్ శ్రీ ఎస్. మహబూబ్‌అలీ ఇంతవరకు తెనాలి తాలూకాలోని 8,453 తుపాను బాధిత కుటుంబాలకు కూలిపోయిన గృహాల పునర్నిర్మాణానికి గాను నగదు గ్రాంట్ల రూపంలో రు 4లక్షల 65 వేలు పంపిణీ చేశారు. ఈ నగదు గ్రాంట్లు గృహానికి కల్గిన నష్టాన్ని బట్టి ఒక్కొక్క గృహానికి రు 50 నుండి రు 200 వరకు ఇచ్చారు.

దక్షిణాదిలో ఇరిగేషన్ కమిషన్ అధ్యక్షుని పర్యటన

మద్రాసు, జూన్ 29: ఇరిగేషన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ ఎ. సి. జైన్ దక్షిణాదిలో 15 రోజులు పర్యటించటానికి నేటి మధ్యాహ్నం ఢిల్లీనుండి మద్రాసు వచ్చారు. కమిషన్ సభ్యుడు శ్రీ డి. వి. రెడ్డి కూడా వీరితో ఉన్నారు.

శ్రీ జైన్ చెంగల్‌పెట్ జిల్లాలో క్షామానికి గురి అయిన ప్రాంతాలను, బావుల కింద సాగు అవుతున్న ప్రాంతాలను సందర్శిస్తారు. పూండిలోని ఇరిగేషన్ రీసెర్చి సంస్థను, రెడ్‌హిల్స్ రిజర్వాయర్‌ను అపరిసర ప్రాంతాలను కూడా శ్రీ జైన్ సందర్శిస్తారు.

జూలై 3 వ తేదీన శ్రీ జైన్ మద్రాసు ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులను కలుసుకుంటారు. 5 వ తేదీన ఆయన బెంగుళూరుకు ప్రయాణమవుతారు.



బజాజ్ పంకాలు

అందమైన ఆకారముగల బజాజ్ పంకాలు చప్పుడులేకుండా పని చేస్తాయి, మీకు చల్లని గాలినిస్తాయి. ఇవి ఎక్కువ గాలిని యిచ్చేలా డిజైనుచేయబడినవి కనుక తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యమైన పని అవుతుంది. ఈ హంగులన్నీ యీ పంకాలలో అనేక ఏళ్ల అనుభవము మరియు పారిభాషిక పరిజ్ఞానపు ఫలితముగా పొందుపరచబడినవి.

బజాజ్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్

45-47, వీర్ నారిమన్ రోడ్, బొంబాయి-1.

ఇండియా అంతటా బ్రాంచీలు కలవు

MEMBER FAIR TRADE PRACTICES ASSOCIATION

heros' BE-43 TEL

ఇండార్క్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ - ఈ పనికి ఇండార్క్

ట్రాన్సుఫార్మర్‌ను వాడుక చేయండి. పని సులువుగా, త్వరగా, బాగా అవుతుంది.



అద్వితీయమైన వెల్డింగ్ ట్రాన్సుఫార్మర్

ఇందలి ముఖ్య విశేషాలు:

రోటరీ స్విచ్: ఈ స్విచ్ వేస్తే చాలు మీ పనికి కావల్సిన కరెంటును అందిస్తుంది—కాలం వృధా అవదు—ఇండార్క్‌లో కరెంటును అనేక విధాల సెట్టింగు చేసుకోవచ్చును. టేపాక్ చోక్ వల్ల హెచ్చు తగ్గులు లేకుండా కరెంట్ అందుతుంది. మీకు కావల్సినంత లభిస్తుంది. 80 మరియు 100 వరకు ఓపెన్ సర్క్యూట్ ఓల్టేజికి కూడా తగిన ఏర్పాటుంది. అన్ని రకాల ఎలక్ట్రోడ్‌లనూ వాడుక చేయవచ్చును. ఆర్గన్ ఆర్క్‌వెల్డింగ్: ఇదికూడా సునాయాసంగా చేయవచ్చును. మెయిన్ స్విచ్ వేయగానే పైలట్ లాంపు వెలిగి తయల్‌ను స్పష్టంగా చదవగలరు. పని అయిపోగానే వైరును మడతపెట్టి వుంచుటకు ప్రతిసెట్టుకు ఓ గ్రమ్ము వుంది.

ఇండార్క్ IMR 300 వెల్డింగ్ రెక్టిఫయర్



మీ వెల్డింగ్ పనులకు డి.సి. కరెంటు అవసరమైతే ఏ.సి. మెయిన్ (330-440 ఓల్టులు) కు యీ సెలీనియం రెక్టిఫయర్‌ను తగిలిస్తే మీకు కావల్సినంత డి.సి. కరెంటును అందిస్తుంది. అధునాతన కంట్రోల్ సిస్టమ్ కావున యీ రెక్టిఫయర్ కయ్యే ఖర్చు కూడా తక్కువే. ఆర్క్‌వెల్డింగ్ సులభంగా చేసుకోవచ్చును. ఆర్గన్ ఆర్క్‌వెల్డింగ్‌కు కూడా పనికొస్తుంది. గాలితో రెక్టిఫయర్‌ను చల్లబరచ వచ్చును. కాని గాలి సరిగ్గా తగలక వేడి చల్లారకపోతే యీ సెట్టుకున్న థర్మోస్టాట్ స్విచ్ వల్ల కరెంట్ ఆగిపోతుంది.

పూర్తి వివరాలకు మీకు సమీపంలోవున్న మా బ్రాంచి ఆఫీసులతో సంప్రతించండి.

IOL ఇండియన్ ఆక్సిజన్ లిమిటెడ్



IOC-19/69 X



మీ తరుణ సౌందర్యాన్ని పువ్వురేక మార్దవంగా వుంచుకోండి



పాండ్స్ వానిషింగ్ క్రీమ్‌తో

పాండ్స్ వానిషింగ్ క్రీమ్‌లోగల ప్రత్యేక హ్యూమెక్టెంట్‌తో మీ చర్మమందలి స్వాభావిక తేమను వుంచుకోండి పాండ్స్ వానిషింగ్‌క్రీమ్ మీ చర్మాన్ని సుకుమారంగా మార్దవంగా నిత్యయౌవనంగా వుంచి కాపాడుతుంది. దుమ్ము, వాతావరణాలనుండి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. అతి తేలికగా మంచులా వుండే వానిషింగ్ క్రీమ్ ఒక్కటే సమానంగా రాసుకోవచ్చు. లేకపోతే పౌడరుకు పునాదిగా రాసుకొని పౌడర్ అద్దుకుంటే గంటల్కొద్దీ మీ సింగారము చెక్కుచెదరదు.

పాండ్స్ వానిషింగ్‌క్రీమ్ పౌడర్‌కు విశిష్టమైన పునాది

చీస్‌బ్రో-పాండ్స్ ఇన్‌కార్పొరేటెడ్ (పరిమితమైన బాధ్యతతో యు.ఎస్.ఎ.లో స్థాపితము)

P-4933

రేడియో

మంగళవారం, జులై 1
శ.శ. 1891 ఆషాఢ 10

హైదరాబాద్ ఏ 405.4మీ

ఉదయం:6—30వందేమాతరం,6—35 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 విజయవాడవలె,7—45 సంకీర్తనం,8—30 విజయవాడ వలె. మధ్యాహ్నం:12—30కార్మికుల కార్యక్రమము, 1—00వనితావాణి, 1—40చిత్రసీమ, 1—50తె. వా., సాయంత్రము:5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం,6—30గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00తె. వా., 7—15 వన మహోత్సవ సప్తాహం, 7—30 లలితసంగీతం, 8—00మీరు కోరిన పాటలు, 8—30 గాన సుధ, 9—15తాళవాద్య కచేరి, 9—30 చిత్రాంగి: సంగీత రూపకం,10—35ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 ఎస్. సి. శ్రీనివాస అయ్యంగార్:వయొలిన్, 7—45 సంగీత శిక్షణ, 8—30 డి. కనకదుర్గ. మధ్యాహ్నము:12—30కార్మికుల కార్యక్రమము, 1—00వనితావాణి, 1—50 తె. వా. సాయంత్రం:5—30డి.కనకదుర్గ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 పురాణకాలక్షేపం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 కల్పలత, 7—00తె. వా., 7—15 పంట సీమలు, 7—45 రేడియో వార్తావాహిని, 8—15 ఢిల్లీనుండి రిలే, 8—25 గానసుధ, 9—15 లలితసంగీతం, 9—30 హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాస్ ఏ 416. 7మీ

ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం, 6—45 సంగీతామృతం, 8—00 ఎస్. ప్రేమ, ఎస్. జయ, 8—30 వాద్య సంగీతం, 8—45 గీతమంజరి, 9—15 ఎమ్. వెంకట్రామన్, ఎమ్. శ్రీనివాసన్:వీణ, 9—45 ఎస్. ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్, 10—30 పామాళై:బెంగుళూరు రమణి అమ్మాళ్, మధ్యాహ్నం: 12—00 లక్ష్మీ కృష్ణమూర్తి, 12—30 ఎమ్. వెంకట్రామన్, ఎమ్. శ్రీనివాసన్:వీణ, 1—30చిత్రగానం, 1—45 వాద్య గోష్ఠి, సాయంత్రము: 6—45 చిత్రగానం, 8—45 వాద్యసంగీతం, 9—15పల్లడం వి. ఎస్. రాజన్:వేణువు, పల్లడం వి.శ్రీనివాసన్: వ మొలిన్, 10—30 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు బి 211.3మీ.

ఉదయం:6—55వందేమాతరం, మంగళధ్వని, 7—00తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 వాద్య సంగీతం. మధ్యాహ్నము:1—40 మద్రాస్ ఏ వలె, 1—50 తె. వా., సాయంత్రం:6—05 మద్రాస్ ఏ వలె, 6—30 తెలుగు భాషా పరిణామము, తెలుగు పుట్టు పూర్వోత్తరాలు:ప్రసంగం, 7—00తె.వా., 7—15లక్ష్మీకృష్ణమూర్తి, 7—45 గీతమాలిక, 8—25ఇతరప్రాంత సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

విదేశ సేనల నిష్క్రమణ అనంతరం ఆసియా స్థితి

దేశాలు ఆత్మరక్షణ చేసుకోగలవని

జకార్తా విందులో ప్రధాని ప్రకటన

జకార్తా, జూన్ 29: ఆసియా ప్రాంతం నుంచి విదేశ సేనలు ఉపసంహరించుకున్న తర్వాత ఆసియా దేశాలే తమను తాము రక్షించుకొనగలవన్న విశ్వాసాన్ని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వెలిబుచ్చారు.

ప్రధానమంత్రి గౌరవార్థం ఇండొనీసియా అధ్యక్షుడు సుహార్తో గతరాత్రి ఏర్పాటు చేసిన విందులో ఆమె ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. విదేశ సేనల ఉపసంహరణవల్ల ''శూన్యస్థితి'' ఏర్పడుతుందని అంటున్నారు. ఈ విషయమై నన్ను ప్రశ్నించారు. ''ఏమి జరుగనున్నదో జోస్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. బ్రిటిష్ వారు భారత్‌ను వదలి వెళ్ళినప్పుడు, డచ్‌వారు ఇండొనీసియాను వదలివేసినప్పుడు శూన్య స్థితి ఏర్పడింది అయితే మన ఉభయదేశాల్య ఆ శూన్యాన్నినింపి వేశాయి'' అని ఆమె అన్నారు.

ఒక దేశం మరొక దేశ వ్యవహారాలలో జోక్యం కల్పించుకున్నప్పుడు ఉద్రిక్తతలు కలుగుతాయి ''అందువల్లనే, జోక్యం చేసుకునే విషయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని దేశాలు, శాంతితోనూ, సహజీవనంతోను మనగలిగే విషయాన్ని మేము నమ్ముతాము'' అని ఆమె అన్నారు.

నిబంధ విధానంపై ఆమె మాట్లాడుతూ, సైనిక ఒప్పందాలవల్ల భద్రత వున్నదనే భ్రమ ఏర్పడుతుందని, దీనివల్ల యదార్థమైన బలం ఏర్పడదని అన్నారు.

వ్యవసాయరంగంలో స్వయం పోషకత్వం

భారత దేశంలో జరిగిన అభివృద్ధినిగురించి ప్రస్తావించి, భారత్ వ్యవసాయరంగంలో గొప్ప అభివృద్ధిని సాధించిందని, రెండుసంవత్సరాలలో ఈ రంగంలో స్వయం పోషకత్వం సాధ్యం కాగలదని అన్నారు.

శ్రీమతి గాంధి ప్రసంగించిన తర్వాత ప్రెసిడెంటు సుహార్తో ప్రసంగిస్తూ, నిబంధవిధానం సహజీవనం అన్నవి పరస్పరం గౌరవించుకొనడం ఆధారపడివున్నవని, ప్రపంచంలోని ఉద్రిక్తతను సడలించేందుకు యుద్ధాలను నివారించి, శాంతిని రక్షించేందుకు ఇవి చక్కటి మార్గాలని అన్నారు.

కాకినాడ మార్కెట్‌లో చేపలవర్తకులకు వసతి

కాకినాడ, జూన్ 29: స్థానిక శ్రీ కళా వెంకట్రావు భవనంలో తూర్పు గోదావరి జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ కార్యకర్త లసమావేశం శ్రీ బందన వీర్రాజు అధ్యక్షతను జరిగింది.

సభా ప్రారంభంలో స్వాతంత్ర్య సమరయోధుడు, జిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, శ్రీ కీర్తిపాటి దయానందరాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతూ, శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత 2 నిమిషాలు మౌనం వహించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ తీర్మానం గావించారు. శ్రీ దయానందరాజు ప్రజల మనిషి అని, వారి సేవలను ఉగ్గడిస్తూ, రాష్ట్ర మత్స్య పారిశ్రామికుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ వుల్లాడి స్వామి జోహార్లు అర్పించారు.

మెరైన్ బోట్లువల్ల యీ ప్రాంతపు అలివి వేటగాండ్రకు కలుగు చున్నయిక్కట్లు, ఆర్థిక యిబ్బందుల నిర్మూలనకుగాను మెరైన్ బోట్లు అలివివేటకు యిబ్బంది లేని లోతు సముద్రపు వేట గావించాలని, రాత్రులందు సముద్రంలో విడిచినవిలువైన వలలకు నష్టం వాటిల్ల కుండుటకు గాను తదనుగుణమైన కాలాలలో మెరైన్ బోట్లును నడిపించాలని, కాకినాడ మార్కెట్టులో చేపల వ్యాపారస్థులకు తగిన వసతిని మునిసిపాలిటీ కలిగించక పోవుటను యీ సభవారు నిరసిస్తూ, మార్కెట్టులలో షెడ్డుల నిర్మాణానికి వెంటనే పూనుకోవాలని నేటి పాటదార్లు అత్యధికంగా చేపలపై వసూలు గావించే అక్రమ వసూళ్లను అరికట్టుటకు తక్షణ చర్యలు గైకొనాలని అన్నారు.

లోతు సముద్రపు వేట జేసుకొని, ఆయా కోస్తా తీర ప్రాంతాలకు జేరే వేటగాండ్రపై, ఆయా స్థానిక మత్స్య పారిశ్రామికులు ఎట్టి అక్రమ చర్యలు జరుపకుండుటకు గాను ముందు గానే ఆయా పరిసర గ్రామాదుల వారితో సంప్రదించి, నిరాటంకముగ చేపల వేట కొనసాగుటందుకు, కోస్తా తీరప్రాంతాలలో ఏర్పాటు గావించవలసినదిగా రాష్ట్ర మత్స్యశాఖాధికారిని కోరుతూ తీర్మానించారు.

నేపాల్ రాణికి పితృవియోగం

ఖాట్మండూ, జూన్ 29: నేపాల్ రాణి రత్నాదేవి తండ్రి ఫీల్డ్ మార్షల్ హరిషంషేర్ జంగ్ బహదూర్ రాణా ఇక్కడ మరణించారు

భారీపరిశ్రమలపై ఆంక్షలు తొలగింపు

న్యూఢిల్లీ, జూన్ 29: లైసెన్సులు అవసరంలేని చిన్నపరిశ్రమలలో గుత్తసంస్థలు తమ పరిశ్రమలను విస్తృతం చేయకుండా మూడుసంవత్సరాలుగా విధించిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. పెన్నులు, సైకిళ్లు, సిగరెట్టులైటర్లు, మొదలైనవి ఈ పరిశ్రమలలో చేరి ఉన్నాయి.

అయితే చిన్నపరిశ్రమల విషయంలో ఈ ఆంక్షలు ఇలాగే కొనసాగగలవని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. వీటిని లఘు పరిశ్రమలకు కేటాయించారు.

కైకలూరుసమితిలో 32 వేల పశువులకు టీకాలు

గుడివాడ, జూన్ 29 : కైకలూరు పంచాయతీ సమితిలోని 25 గ్రామాలలో ఇటీవల తుపాను వల్ల పశువులకు అంటువ్యాధులు వ్యాపించకుండా 31,659 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయబడ్డాయి. సమితిలోని పశువుల డాక్టర్లు శ్రీ కె. వి. ఎస్. ఆర్. శర్మ, శ్రీ బి. రామమోహనరావు, శ్రీ వి. వెంకన్నబాబు, వెటరనరి కాంపౌండర్లు ఆ యా గ్రామాలలో టీకాలు వేయు కార్యక్రమంలో పాల్గొన్నారు. (మ. వి.)

మైక్రోవేవ్ పద్ధతికి తిరుమల రేషన్ కేంద్రం

తిరుపతి, జూన్ 28: తిరుమలలోనినారాయణగిరి వద్దగల మైక్రోవేవ్ రిపోర్టర్ స్టేషన్‌కు దక్షిణరైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ సి. వి. బి. మీనన్ తిరుపతిలోని పత్రికల వారిని తీసుకొని వెళ్ళారు.

ఈ మైక్రోవేవ్ పద్ధతి కంతటికి తిరుమల కేంద్రమని శ్రీ మీనన్ పత్రికల వారికి తెలియచేశారు. ఈ టవర్ ఎత్తు 20 మీటర్లు వుంది. మద్రాసు, విజయవాడ, మైసూరు, తిరుచిరాపల్లిలకు ఇది కేంద్రంగా వుంది. (మ. వి.)

ఢిల్లీలో సరుకుల ఎగుమతి కేంద్రం

చండీఘర్, జూన్ 29: ఢిల్లీలో సరుకుల ఎగుమతికి ఒక కేంద్రాన్ని (డ్రైపోర్టు) నెలకొల్పాలన్న కోర్కెను కేంద్రం సమ్మతించవచ్చు.

పంజాబ్ ఆర్థిక మంత్రి శ్రీ కృష్ణన్‌లాల్, పరిశ్రమలమంత్రి శ్రీ బలరామ్‌దాస్‌టాండన్‌లు నిన్న ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్, పత్రికా సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ గాడ్గిల్‌లతో గత 24న న్యూఢిల్లీలో జరిపిన చర్చలలో ఈ విషయం తేలింది.





దాస్ అండ్ కంపెనీవారి ప్రథమ బహుమతి ఉత్సవసమయమున ఎడమనుంచి కుడికి: అధ్యక్షులు, శ్రీ తుర్లపాటి కుటుంబరావు, బహుమతి ప్రదాత శ్రీ పురుషోత్తమదాస్ తపాడియా, బహుమతి గ్రహీత.

మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలకు, అతిథులకు ఇవే మా హృదయ పూర్వక అభినందనలు.

దాస్ అండ్ కంపెనీ, విజయవాడ-2.

ఇండియాలో మొదటిసారి తయారైన
నిలాన్ బ్రిజిల్సు తో
పెయింట్ బ్రషులకు
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మైసూరు
కేరళ రాష్ట్రములలో
డిస్ట్రిబ్యూటర్లు / స్టాకిస్టులు
కావలెను

ఈ వ్యాపారంలో అనుభవముండి, మంచి సేల్సు ఆర్గనైజేషను కలిగియుండి, స్టాకులను వుంచుకొని స్థిరమైన కనీస అమ్మక వ్యాపారము గ్యారంటీ చేయుగలవారు వ్రాయవలెను.

మాన్యుఫాక్చరర్లచే సమర్థమైన సేల్సు ప్రమోషన్ సహాయము కల్పించబడును.

వివరములకు:

OSNAR PAINTS & CONTRACTS PVT. LTD.
T. K. Industrial Estate
Sewree, Bombay - 15 DD

Printed and Published by J. S. MANI, on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Acting editor, P. NAGESWARA RAO.